నేటి తీర్పు.. చదువు నేర్పు!

డుంబ్రిగుడ మండలం మారుమూల గసభ పంచాయతీ జంగిడివలస బాలల చదువులకు కష్టాలు తప్పడం లేదు. దశాబ్దాలుగా బడి భవనం లేక గిరిజనుల నివాసగృహాల్లో చదువు చెబుతున్నారు. గతేడాది పంచాయతీ నిధులతో గ్రామంలో నిర్మించిన రచ్చబండలో చిన్నారులు చదువుతున్నారు. అధికారులకు ఎన్నిసార్లు విన్నవించినా ఫలితం లేకపోయిందని, ఇప్పటికైనా అధికారులు స్పందించాలని గ్రామస్థులు కోరుతున్నారు.
– డుంబ్రిగుడ, న్యూస్‌టుడే

వెబ్‌సైట్, మనమిత్రలో ఇంటర్ హాల్ టికెట్లు

అనకాపల్లి గ్రామీణం, న్యూస్‌టుడే: ఇంటర్ పరీక్షలకు సంబంధించి హాల్ టికెట్లను ఇంటర్మీడియట్ విద్యామండలి శుక్రవారం విడుదల చేసింది. జిల్లాలో ఈ ఏడాది ప్రభుత్వ, ప్రైవేటు కళాశాలల నుంచి ప్రథమ, ద్వితీయ సంవత్సరాలకు సంబంధించి మొత్తం 25,664 మంది విద్యార్థులు పరీక్షలు రాయనున్నారు. వీరి కోసం 34 కేంద్రాలను సిద్ధం చేస్తున్నారు. గతంలో విద్యాసంస్థలు ఫీజు బకాయిల కోసం హాల్‌టికెట్లు జారీ చేయడంలో విద్యార్థులను తీవ్ర ఒత్తిడికి గురిచేసేవి. వీటిని దృష్టిలో ఉంచుకుని హాల్ టికెట్ల జారీని ప్రభుత్వం సులభతరం చేయడంతో విద్యార్థుల ఇబ్బందులు తొలగాయి. విద్యార్థులు http://bie.ap.gov.in వెబ్‌సైట్ ద్వారా నేరుగా హాల్ టికెట్లు పొందవచ్చు. 95523 00009 వాట్సాప్ మనమిత్ర నంబర్‌కు హాయ్ అని మెసేజ్ చేసి హాల్‌టికెట్ డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. హాల్‌టికెట్లపై కళాశాల ప్రిన్సిపల్, కళాశాల స్టాంప్ అవసరం లేదని అధికారులు చెబుతున్నారు.

ప్రేమదే జయం.. కడప అమ్మాయి.. మీర్జాపూర్ అబ్బాయి

పాడేరు, న్యూస్‌టుడే

ప్రేమ.. ఈ అక్షరాలు రెండే అయినా లక్షణాలు ఎన్నో. ప్రేమంటే ఓ నమ్మకం, ఓ బాధ్యత. ఒకేమాట, ఒకే బాటగా సాగి అటు ప్రేమలో, ఇటు లక్ష్య సాధనలో విజయం సాధించగలిగేవారు అతి తక్కువమంది. ఆ కోవలోకే వస్తారు పాడేరు ఐటీడీఏ ప్రాజెక్టు అధికారి తిరుమణి శ్రీపూజ, ఆదిత్యవర్మ దంపతులు. ఉన్నతమైన కుటుంబాల నుంచి వచ్చిన వీరిద్దరూ సమాజానికి సేవ చేయాలన్న లక్ష్యంతో సివిల్స్‌పై దృష్టి పెట్టారు. ఈ క్రమంలో వారి మధ్య స్నేహం చిగురించి ప్రేమగా మారింది. మరింత కష్టపడి చివరకు ఐఏఎస్ సాధించారు. అనంతరం వివాహ బంధంతో ఒక్కటయ్యారు. శనివారం ప్రేమికుల దినోత్సవం సందర్భంగా ఈ జంట పయనంపై 'న్యూస్‌టుడే' కథనం.

అలా మొదలైంది : 'మా స్వస్థలం కడప. పుట్టి పెరిగింది.. ప్రాథమిక విద్యాభ్యాసం అంతా అక్కడే. నాన్న వెంకటేశ్వర్లు పంచాయతీ కార్యదర్శి కావడంతో పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో స్థిరపడ్డాం. అమ్మ రాజేశ్వరి గృహిణి. నా చదువంతా కడపలోనే సాగింది. బెంగళూరులో బీటెక్ చేశా. ఈసీఈ మూడో సంవత్సరం చదువుతుండగానే సివిల్స్‌కి సన్నద్ధం కావడం మొదలు పెట్టాను. 2020లో మొదటిసారి ఇంటర్వ్యూ వరకు వెళ్లాను. కానీ విజయం దక్కలేదు. దాంతో రెండోసారి పరీక్ష రాయడానికి ముందు ఎనిమిది నెలలు దిల్లీలో శిక్షణ తీసుకున్నాను. ఈ సమయంలోనే ఉత్తరప్రదేశ్ మీర్జాపూర్‌కు చెందిన ఆదిత్యవర్మతో పరిచయం ఏర్పడింది. ఆయన కూడా ఉన్నత పోలీస్ అధికారి. తల్లి గృహిణి. మా రెండు కుటుంబాలు విభిన్న నేపథ్యం నుంచి వచ్చినప్పటికీ మా మనసులు కలిశాయి. దాంతో ఐఏఎస్ సాధించాలన్న లక్ష్యంతో మరింత పట్టుదలగా కృషి చేశాం. ఒకే సారి ఇద్దరం సివిల్స్‌లో విజయం సాధించాం. ప్రస్తుతం నేను పాడేరులో పనిచేస్తుంటే.. ఆదిత్యవర్మ మేఘాలయలో సబ్‌కలెక్టర్ పని చేస్తున్నారు. అతి త్వరలోనే మా ప్రేమ పెళ్లిగా మారింది. దీనికి రెండు కుటుంబాల నుంచి పెద్దల నుంచి అంగీకారం లభించిందని' శ్రీపూజ తెలిపారు.

పాడేరు ఐటీడీఏ పీవో శ్రీపూజ, ఆదిత్యవర్మల వివాహం నాటి చిత్రం

ఆదర్శంగా వివాహం: ప్రస్తుత రోజుల్లో పెళ్లి అంటే ఎంతో ఆర్భాటమైన వేడుక. లక్షలాది రూపాయలు ఖర్చు చేస్తున్నారు. కానీ సమాజంలో హోదా ఉండి, అధికారం ఉన్నప్పటికీ శ్రీపూజ, ఆదిత్యవర్మ సాదాసీదాగా వివాహం చేసుకుని అందరికీ ఆదర్శంగా నిలిచారు. విశాఖపట్నంలోని ఓ ఆలయంలో రెండు కుటుంబాలు, ఆత్మీయుల సమక్షంలో పూర్తిగా నిరాడంబరంగా ఈ వివాహం జరిగింది. సూపర్ బజార్ రిజిస్ట్రార్ కార్యాలయంలో రిజిస్ట్రేషన్ పూర్తి చేసుకుని అందరినీ ఆశ్చర్యపరిచారు. ప్రేమ, పరస్పర గౌరవం, ఆర్థిక భారం లేని నూతన జీవితమే అసలైన శోభ అని చాటిచెప్పారు.

మత్స్యగుండం.. వేడుకలకు సిద్ధం

నూతనంగా తీర్చిదిద్దిన మత్స్యలింగేశ్వర ఆలయం

హుకుంపేట, న్యూస్‌టుడే: హుకుంపేట మండలం మఠం పంచాయతీ మత్స్యగుండం గ్రామంలో పచ్చని కొండల మధ్య.. నల్లని రాళ్లతో నిండిన గెడ్డ మధ్యలో మత్స్యలింగేశ్వర స్వామి కొలువుదీరి ఉన్నాడు. శివరాత్రి సందర్భంగా స్వామిని దర్శించుకునేందుకు మన్యంతో పాటు.. విజయనగరం, ఒడిశా, తూర్పు గోదావరి జిల్లాల నుంచి భక్తులు తరలివస్తారు. ఇక్కడ మత్స్యగెడ్డలో ఉన్న మత్స్యాల(చేపలు)ను గిరిజనులు దేవతా మూర్తులుగా పూజిస్తారు. వీటిని దర్శిస్తే పాపాలు తొలగుతాయని వారి నమ్మకం. ఆలయం వెనుక భాగాన ఉన్న కోర్కెలు తీర్చే శివలింగం ఎంతో ప్రత్యేకమైంది. ఈ లింగాన్ని ఒక్కసారి తాకి ఎత్తగలిగితే.. తమ కోర్కెలు నెరవేరుతాయని విశ్వాసం. 1965 నుంచి ఏటా మత్స్యగుండంలో శివరాత్రి ఉత్సవాలను ఘనంగా నిర్వహిస్తున్నారు. ఈ ఏడాది కమిటీ సభ్యులు, గ్రామస్థులు ఈ జాతరను శనివారం నుంచి సోమవారం వరకు నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. స్థానిక ఉత్సవ కమిటీ, పాడేరు ఐటీడీఏ సంయుక్తంగా ఉత్సవాలు నిర్వహిస్తున్నారు. స్నానాల ఘాట్‌లు, వైద్య శిబిరాలు, మంచినీటి సరఫరా, భద్రతా ఏర్పాట్లు చేస్తున్నారు. హుకుంపేట, పెదబయలు మండలాల నుంచి సుమారు 200 మంది అన్నిశాఖల ఉద్యోగులు మూడు రోజులపాటు భక్తులకు సేవలు అందిస్తారు.

అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నాం: ఈ ఏడాది ఉత్సవాల్లో ఎటువంటి దుర్ఘటనలు జరగకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నాం. మత్స్య గెడ్డ వద్ద హెచ్చరిక బోర్డులు, పోలీస్ సిబ్బందిని ఏర్పాటు చేసి.. గెడ్డలో ఎవరూ దిగకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నాం. ప్రమాదకర ప్రదేశాల్లో ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నాం. జాతరలో అల్లర్లు, గొడవలు జరగకుండా పోలీస్ బలగాలతో గస్తీ నిర్వహిస్తాం. సుమారు 200 మంది పోలీసులు విధులు నిర్వహించనున్నారు.
– సన్యాసినాయుడు, సీఐ, హుకుంపేట

20 ప్రత్యేక బస్సుల ఏర్పాటు

పాడేరు, న్యూస్‌టుడే: పాడేరు ఆర్టీసీ డిపో నుంచి మత్స్యగుండం జాతరకు ఈనెల 15, 16 తేదీల్లో 20 బస్సులు ఏర్పాట్లు చేస్తున్నట్లు ఆర్టీసీ డీఎం శ్రీనివాసరావు తెలిపారు. గత ఏడాది మాదిరిగానే టికెట్ ధరలు ఉంటాయని వెల్లడించారు. 'స్త్రీ శక్తి' పథకం.. ప్రత్యేక బస్సుల్లో కూడా వర్తిస్తుందని, మహిళలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. పాడేరులోని పాతబస్టాండు వద్ద మెయిన్ పార్కింగ్ ఏర్పాటు చేశామన్నారు.

పోషకాల గని.. రేషన్ బియ్యం

అనంతగిరి, న్యూస్‌టుడే: కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సరఫరా చేస్తున్న బియ్యం.. నీటిలో నానబెట్టినప్పుడు పైకి తేలిపోతున్నాయని.. అందువల్ల ప్లాస్టిక్ బియ్యంగా భావించి చాలామంది వీటిని బయట మార్కెట్‌లో విక్రయిస్తున్నట్లు ఫిర్యాదులు వస్తున్నాయి. రేషన్ డిపోలకు అతి చౌకగా వచ్చే ఈ బియ్యంలో అనేక రకాల పోషకాలు ఉంటాయి. వీటిపై ప్రజలకు పూర్తి స్థాయిలో అవగాహన లేకపోవడంతో బయట మార్కెట్‌లో విక్రయించేస్తున్నట్లు పలువురు చెబుతున్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రైస్ మిల్లర్‌ల దగ్గర నుంచి ధాన్యం కొనుగోలు చేసి వీటిని బియ్యంగా మార్చి కార్డుదారులకు అందిస్తున్నారు. ఇందుకోసం కోట్లాది రూపాయలు ఖర్చు చేస్తున్నారు. ఈ విషయం తెలియని గిరిజనులు పలువురు ఈ ఉచిత బియ్యాన్ని పెద్దగా వినియోగించడం లేదు.

అల్లూరి జిల్లాలో..	
రేషన్ కార్డులు:	1,87,400
ప్రతినెలా సరఫరా చేస్తున్న బియ్యం:	3,476 మెట్రిక్ టన్నులు

మెండుగా కార్బోహైడ్రేట్‌లు: ఈ బియ్యంలో శరీరానికి శక్తిని అందించే కార్బోహైడ్రేట్లు మెండుగా ఉంటాయి. మన దేశంలో చాలామంది ప్రజలు విటమిన్ బీ12 లోపంతో బాధపడుతున్నట్లుగా అంచనా.. ఈ బీ12తో పాటుగా ఇనుము, ఫోలిక్ ఆమ్లము వంటి అనేక సూక్ష్మపోషకాలను కలిపి ఫోర్టిఫైడ్ రైస్‌ను తయారు చేసి వీటిలో కలిపి ప్రభుత్వం సరఫరా చేస్తోంది. ఇన్ని రకాల పోషకాలు ఉన్న ఈ బియ్యం తెల్ల బియ్యం కంటే కూడా ఎక్కువ ప్రోటీన్, ఫైబర్‌లు కలిసినవి.

అవగాహన కల్పిస్తాం : కార్డుదారులకు ఈ బియ్యం అందించేందుకు అధిక మొత్తంలో ఖర్చు అవుతుంది. ఆ ఖర్చును ప్రభుత్వం భరించి కార్డుదారులకు అందిస్తోంది. కానీ ఇవి ప్లాస్టిక్‌తో చేసినవని పలువురు భ్రమపడుతున్నారు. కానీ ఇవి పూర్తి పోషక విలువలు కలిగిన ఫోర్టిఫైడ్ బియ్యం. వీటిని నిత్యం తీసుకోవడం వల్ల అనేక రకాల అనారోగ్య సమస్యలు, విటమిన్ లోపాలు తగ్గుతాయి. వీటిపై అవగాహన కల్పించేందుకు ప్రత్యేక కార్యక్రమాలు చేపడతాం.
– మోహన్‌బాబు, డీఎస్ఓ, అల్లూరి జిల్లా

ఆత్మీయ విందు.. ఆనందాల పసందు

మంత్రి లోకేశ్‌ను సత్కరిస్తున్న జిల్లా ప్రజాప్రతినిధులు

ఈనాడు డిజిటల్, అనకాపల్లి: అనకాపల్లి పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలోని ప్రజా ప్రతినిధులు, వారి కుటుంబ సభ్యులకు అమరావతిలోని మంత్రి నారా లోకేశ్ నివాసంలో శుక్రవారం రాత్రి ఏర్పాటు చేసిన విందు ఆద్యంతం ఆత్మీయ వాతావరణంలో సాగింది. సభాపతి చింతకాయల అయ్యన్నపాత్రుడు, హోం మంత్రి వంగలపూడి అనిత, అనకాపల్లి ఎంపీ సి.ఎం.రమేష్, ఎమ్మెల్యేలు బండారు సత్యనారాయణమూర్తి, కేఎస్ఎన్ఎస్ రాజు, కొణతాల రామకృష్ణ, సుందరపు విజయ్‌కుమార్, పంచకర్ల రమేష్‌బాబు కుటుంబ సమేతంగా హాజరయ్యారు. మంత్రి స్వయంగా ఎదురేగి వీరందరికీ స్వాగతం పలికారు. ప్రతి ఒక్కరినీ పేరు పేరునా పరిచయం చేసుకున్నారు. నియోజకవర్గాల్లోని సమస్యలు, ప్రగతి పనులకు సంబంధించి తనకు ఇదివరకు ఇచ్చిన వినతులు ఏదశలో ఉన్నాయో ఒక నివేదిక తయారు చేసి ప్రజాప్రతినిధులకు మంత్రి లోకేశ్ ఇచ్చారు. మహిళలకు మంగళగిరి పట్టుచీరలు కానుకగా అందించారు. అనంతరం అందరితో ఫొటోలు దిగారు.

★ ఈ సందర్భంగా అయ్యన్నపాత్రుడు మాట్లాడుతూ.. గోదావరి జలాలను ఎత్తిపోతల పథకం ద్వారా జిల్లాలోని తాండవ జలాశయంలోకి మళ్లించి ఆయకట్టుకు సమృద్ధిగా నీరు అందిస్తే.. రైతులందరికీ బాగుంటుందని మంత్రి దృష్టికి తీసుకెళ్లారు. నర్సీపట్నంలోని పెద్దచెరువు చుట్టూ ట్యాంక్‌బండ్ పార్కులా తీర్చిదిద్దడానికి అదనంగా నిధులు కేటాయించాలని కోరారు. తాళ్లపాలెం నుంచి నర్సీపట్నం వరకు నాలుగు లైన్ల జాతీయ రహదారికి కేంద్రం అనుమతిచ్చింది.. త్వరితగతిన ఆ పనులు పూర్తయ్యేలా చొరవ చూపాలని కోరారు. జిల్లాలో ఎటువంటి సమస్యలు ఉన్నా.. తమ దృష్టికి తేవాలంటూ మంత్రి లోకేశ్ సూచించారు. మనం ఎలా కలిసి ఉంటామో అలాగే ప్రజలతో కూడా మమేకమవ్వాలని చెప్పారు.

పెళ్లి సంబంధాల కోసం వెతుకుతున్నారా..!

నేడు, రేపు మాల అవివాహితులకు 'ఈనాడు పెళ్లిపందిరి' ఉచిత ప్రొఫైల్ రిజిస్ట్రేషన్ కార్యక్రమం

● తెలుగింటి వివాహ పరిచయాలకు ఆత్మీయ వేదికైన 'ఈనాడు పెళ్లి పందిరి' మాల అవివాహితుల కోసం ఉచిత ప్రొఫైల్, రిజిస్ట్రేషన్ నిర్వహిస్తోంది. అక్కయ్యపాలెంలోని 'ఈనాడు' కార్యాలయం వేదికగా ఈ కార్యక్రమం జరుగుతుంది. ● వివాహం కోసం ఎదురు చూస్తున్న అవివాహితులతో పాటు సంబంధిత కుటుంబీకులు నేడు(శనివారం, ఫిబ్రవరి 14న), రేపు(ఆదివారం, ఫిబ్రవరి 15న) ఉదయం 9 నుంచి సాయంత్రం 5.30 గంటల వరకు పాల్గొని ప్రొఫైల్‌ను ఉచితంగా రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. ● మరిన్ని వివరాలకు 9154918858, 8008621414 ఫోన్ నంబర్లలో సంప్రదించవచ్చు. ఫోన్ లేదా యాప్ ద్వారా కూడా ఉచిత ప్రొఫైల్ రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. బయోడేటా, ఫొటోలను పైన తెలియజేసిన వాట్సాప్ నంబర్లకు పంపవచ్చు.
– న్యూస్‌టుడే, విశాఖపట్నం

అంతర్జాతీయ కాఫీ ఉత్సవాల్లో ప్రదర్శన

చింతపల్లి, న్యూస్‌టుడే: అంతర్జాతీయ కాఫీ ఉత్సవాల్లో అల్లూరి జిల్లాకు చెందిన కాఫీ ఉత్పత్తులను ఎం.నిట్టాపుట్టు రైతు ఉత్పత్తిదారుల సంఘం (ఎఫ్‌పీఓ) ప్రతినిధులు ప్రదర్శించారు. ఇండియా ఇంటర్నేషనల్ కాఫీ ఫెస్టివల్ 2026 పేరిట బెంగళూరులో గురువారం నుంచి ఉత్సవాలు జరుగుతున్నాయి. దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రాల నుంచి కాఫీ సాగు చేస్తున్న రైతులు, ఉత్పత్తిదారుల సంఘాలు, సంస్థలు ఇందులో పాల్గొని తమ ఉత్పత్తులను ప్రదర్శిస్తున్నాయి. శనివారంతో ముగియనున్న ఈ ఉత్సవాల్లో జి.మాడుగుల మండలంలోని ఎం.నిట్టాపుట్టు ఎఫ్‌పీఓకు చెందిన ప్రతినిధులు పాల్గొని కాఫీకి సంబంధించిన ఉత్పత్తులు ప్రదర్శించారు. ఈ రైతు ఉత్పత్తిదారుల సంఘం.. చింతపల్లి మండలంలోని దిగువపాకలు కేంద్రంగా తమ కార్యక్రమాలు అమలు చేస్తోంది. సంఘ ప్రతినిధి గంగరాజు, సీనియర్ కాఫీ లైజన్ అధికారి రమేష్ పాల్గొన్నారు.

బెంగళూరులో ఉత్పత్తుల ప్రదర్శనలో రైతు ఉత్పత్తిదారుల సంఘం ప్రతినిధులు

అర్జీదారులకు భరోసా కల్పించండి

పాడేరు, న్యూస్‌టుడే: ఫిర్యాదులను త్వరితగతిన పరిష్కరించి.. అర్జీదారులకు భరోసా కల్పించాలని కలెక్టర్ దినేష్‌కుమార్ పేర్కొన్నారు. పాడేరు ఐటీడీఏ సమావేశ మందిరంలో శుక్రవారం నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక (పీజీఆర్ఎస్)కు జిల్లా నలుమూలల నుంచి అర్జీదారులు వచ్చారు. కలెక్టర్ మాట్లాడుతూ.. ప్రతి అర్జీని నిర్ణీత సమయంలో పరిష్కరించాలన్నారు. ఫిర్యాదుదారులు 1100 నంబరుకు ఫోన్ చేసి అర్జీ స్థితిగతులు తెలుసుకోవచ్చని పేర్కొన్నారు. ప్రజల సమస్యలను మండల స్థాయిలోనే ఎంపీడీఓలు, తహసీల్దార్లు పరిష్కరించాలన్నారు. ఈ సందర్భంగా వివిధ సమస్యలపై 109 అర్జీలు అందాయి. వీటిలో రెవెన్యూ విభాగానికి సంబంధించిన 11 ఫిర్యాదులు ఉన్నాయి. ఎక్కువగా రహదారులు, అంగన్‌వాడీ, పాఠశాల భవనాలు నిర్మించాలని, ఉద్యోగం, ఉపాధి కల్పించాలని, ఇల్లు మంజూరు చేయాలని వినతులు వచ్చాయి. అరకు ప్రభుత్వ డిగ్రీ కళాశాల భవనం శిథిలావస్థకు చేరిందని, కొత్త భవనాలు మంజూరు చేయాలని విద్యార్థులు వినతిపత్రం అందజేశారు. పాడేరు మండలం గొండెలి పంచాయతీ జి.కొత్తూరు గ్రామంలోని 46 మంది గిరిజన రైతులు తమకు ఆర్ఓఎఫ్ఆర్ పట్టాలు మంజూరు చేయాలని విన్నవించారు. గిరిజన సంక్షేమ శాఖ ఉప సంచాలకురాలు పరిమళ, భూగర్భజల వనరుల శాఖ ఉప సంచాలకులు డి.శ్రీనివాసరావు, జిల్లా వ్యవసాయాధికారి ఎస్.బి.ఎస్ నంద్, జిల్లా వైద్య, ఆరోగ్య శాఖాధికారి కృష్ణమూర్తి నాయక్ తదితరులు పాల్గొన్నారు.

ఫిర్యాదులు స్వీకరిస్తున్న కలెక్టర్ దినేష్‌కుమార్, అధికారులు

రీల్స్ చేయొద్దన్నందుకు పరార్

నర్సీపట్నం అర్బన్, న్యూస్‌టుడే: ఇన్‌స్టాగ్రాంలో రీల్స్ చేయడం మానుకుని బుద్ధిగా చదువుకోవాలని ఉపాధ్యాయిని మందలించడంతో ఇద్దరు బాలికలు బడి నుంచి వెళ్లిపోయారు. పట్టణ సీఐ గఫూర్ కథనం ప్రకారం.. పట్టణంలోని ఓ ఉన్నత పాఠశాలలో ఆరు, ఏడు తరగతులు చదువుతున్న ఇద్దరు బాలికలు స్నేహితులు. వీరు గురువారం ఉదయం పాఠశాలకు వెళ్లినప్పుడు చదువులో వెనుకబడుతున్నారని ఉపాధ్యాయిని గట్టిగా మందలించారు. ఇన్‌స్టాగ్రాంలో రీల్స్ చేయవద్దని హెచ్చరించారు. ఈ విషయాన్ని తల్లిదండ్రులకు చెబుతారేమోనన్న భయంతో స్కూల్ నుంచి వీరిద్దరు బయటకు వచ్చేశారు. చీకటి పడేవేళకూ బాలికలు ఇళ్లకు రాకపోవడంతో తల్లిదండ్రులు పట్టణ పోలీసులకు ఫిర్యాదు చేశారు. స్పందించిన సీఐ గఫూర్ వెంటనే రెండు పోలీసు బృందాలు ఏర్పాటు చేసి వివిధ మార్గాల్లో సీసీ ఫుటేజీలు పరిశీలించారు. వీరు ఓ బస్సు ఎక్కినట్లు గుర్తించి ఆ బస్సు వెళ్లిన చివరి గ్రామం వరకు ఆరా తీశారు. ఓ బాలికకు అల్లూరి జిల్లా జెర్రెల గ్రామంలో బంధువులు ఉన్నారని తెలుసుకుని ఆ ఇంటికి వెళ్లారు. శుక్రవారం సాయంత్రం తీసుకువచ్చి తల్లిదండ్రులకు అప్పగించారు.

పేద విద్యార్థులకు ఉచితంగా కార్పొరేట్ విద్య

అనంతగిరి గ్రామీణం, న్యూస్‌టుడే: విద్యా హక్కు చట్టం- 2009 ప్రకారం పేద, మధ్య తరగతి కుటుంబాల విద్యార్థులు ఉచితంగా కార్పొరేట్ విద్య పొందవచ్చు. విద్యా సంస్థల్లో ఒకటో తరగతిలో 25 శాతం సీట్లు వీరికి కేటాయిస్తారు. 2026-2027 విద్యా సంవత్సరానికి గాను ఒకటో తరగతి ప్రవేశాలకు ప్రభుత్వం దరఖాస్తులు ఆహ్వానిస్తోంది.

అర్హులు ఎవరు.. దరఖాస్తు ఎలా?

వార్షిక ఆదాయం గ్రామీణ ప్రాంతాల్లో రూ.1.20 లక్షలు, పట్టణ ప్రాంతాల్లో రూ. 1.44 లక్షలు ఉన్న తల్లిదండ్రుల పిల్లలు అర్హులు. స్టేట్ సిలబస్ పాఠశాలలో చేరే విద్యార్థి జూన్ 2, 2020 నుంచి మే 31 2021 మధ్య, సీబీఎస్ఈ, ఐసీఎస్ఈ సిలబస్ పాఠశాలల్లో చేరే విద్యార్థి ఏప్రిల్ 2, 2020 నుంచి మార్చి 31 2021 మధ్య జన్మించి, ఐదేళ్లు నిండి ఉండాలి. ■ www.csc.ap.gov.in వెబ్‌సైట్‌లో లేదా స్వర్ణ గ్రామ, వార్డు సచివాలయాలు, ఎంఈవో కార్యాలయం, మీ సేవా కేంద్రాల్లో దరఖాస్తు చేసుకోవచ్చు. ఓటరు గుర్తింపుకార్డు, తెల్లరేషన్‌కార్డు, పాస్‌పోర్టు, ఉపాధి హామీ జాబ్‌కార్డు, డ్రైవింగ్ లైసెన్సు, విద్యుత్తు బిల్లు, గ్యాస్ కనెక్షన్ పత్రాన్ని చిరునామా ధ్రువీకరణగా పరిగణనలోకి తీసుకుంటారు. ఈనెల 20 నుంచి మార్చి 10 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. మార్చి 25వ తేదీన లాటరీ తీసి విద్యార్థులను ఎంపిక చేస్తారు. ఏప్రిల్ 13 నుంచి 23 వరకు ప్రవేశాలు కల్పిస్తారు. వివరాల కోసం ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు 1800-4258-599 టోల్ ఫ్రీ నంబరుకు ఫోన్ చేసి సంప్రదించవచ్చు.

(c) eenadu

తొలి బడికి తోడ్పాటు

హుకుంపేట, న్యూస్‌టుడే: మున్సిపల్ కమిషనర్‌గా ఉన్నత స్థాయికి చేరినా తాను విద్య బోధించిన పాఠశాలను మర్చిపోలేదు బి.జె.ఎస్.ప్రసాద్‌రాజు. 2002లో డీఎస్సీలో ఉపాధ్యాయుడిగా ఎంపికై.. 2003 సంవత్సరంలో మెట్టమొదటి సారిగా వాకపల్లి గ్రామంలో ఎంపీపీ పాఠశాల ఉపాధ్యాయుడిగా నియమితులయ్యారు ఆయన. ఆ గ్రామంలో అప్పటికి పాఠశాల భవనం కూడా లేదు. ప్రస్తుతం ఎలమంచిలి మున్సిపల్ కమిషనర్‌గా పనిచేస్తున్న ఈయన.. వాకపల్లి బడిలో విద్యార్థులకు రూ. 20 వేలతో స్టడీ మెటీరియల్, ఎల్ఈడీ టీవీలు కొనుగోలు చేసి.. శుక్రవారం అందించారు. ఎలమంచిలి మున్సిపాలిటీలో విధులు నిర్వహిస్తున్న అసిస్టెంట్ ఇంజినీర్లు నానాజీ, గణపతిరావు రూ. 3500లతో పుస్తకాలు, పెన్నులు అందజేశారు.

సామగ్రి అందిస్తున్న ప్రసాద్‌రాజు తదితరులు

వాకపల్లి గ్రామానికి రహదారి సమస్య అప్పటి నుంచి ఉందని.. ఈ సమస్యను ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్తానని పేర్కొన్నారు.

విధులకు కార్యదర్శి గైర్హాజరు

పెదబయలు గ్రామీణం, న్యూస్‌టుడే: అడుగులపుట్టు పంచాయతీ కార్యదర్శి విధులకు సక్రమంగా హాజరుకావడం లేదని గ్రామస్థులు అసహనం వ్యక్తం చేస్తున్నారు. గత 12 రోజులుగా విధులకు రాకపోవడంతో సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాల అమలుకు ఇబ్బందులు ఎదురవుతున్నాయని పేర్కొన్నారు. సచివాలయం ఎదుట శుక్రవారం నిరసన తెలిపారు. ధ్రువపత్రాలు పొందడం ఆలస్యమవుతోందన్నారు. దీనిపై కార్యదర్శిని వివరణ కోరగా.. తాను మెడికల్ సెలవులో ఉన్నానని పేర్కొన్నారు. దీనిపై ఇన్‌ఛార్జి ఎంపీడీవో సత్యప్రకాష్ మాట్లాడుతూ.. కార్యదర్శి ఈ నెల 9 నుంచి 22 వరకు మెడికల్ సెలవు కోరగా.. 13వ తేదీన మంజూరు చేశామన్నారు. బొంగరం కార్యదర్శి ప్రసాద్‌కు అదనపు బాధ్యతలు అప్పగించామని పేర్కొన్నారు.

అడుగులపుట్టు సచివాలయం వద్ద గ్రామస్థుల నిరసన

అడ్డదారుల్లో.. అడ్డగోలుగా!

ఈనాడు డిజిటల్, అనకాపల్లి

'మా దారి.. అడ్డదారి. మమ్మల్ని ఆపేదెవరు.. అడ్డేదెవరు' అన్నట్లు తెగించారు జిల్లాలోని భారీ వాహనదారులు. ప్రభుత్వానికి రావాల్సిన ఆదాయానికి చిల్లుపెట్టడంతోపాటు నిబంధనలకు విరుద్ధంగా రవాణా చేస్తున్నారు. వీరి ఆగడాలను నిలువరించాల్సిన అధికారులు నిస్తేజంగా ఉండిపోతున్నారు.

ఉపమాక మీదుగా వెళ్తున్న భారీ లారీ

కాకినాడ జిల్లా రౌతులపూడి నుంచి అనకాపల్లిలోని రాంబిల్లి ప్రత్యామ్నాయ నావికా స్థావరానికి (ఎన్ఏఓబీ) భారీ బండరాళ్లు లారీలతో రవాణా చేస్తున్నారు. రవాణా శాఖ నిబంధనల ప్రకారం ఒక్కో లారీలో 40 టన్నులకు మించి లోడ్ చేయకూడదు. కానీ.. ఈ టిప్పర్లలో 70 టన్నులకు పైగా రవాణా చేస్తున్నారు. రౌతులపూడి నుంచి లారీలు జాతీయ రహదారిపై పాయకరావుపేట, నక్కపల్లి, వేంపాడుమీదుగా ఉన్న టోల్‌ప్లాజా నుంచి రాంబిల్లి వెళ్లాలి. కానీ.. టోల్‌ఫీజ్ ఎగ్గొట్టేందుకు లారీ యజమానులు వేంపాడు నుంచి ఉపమాక రోడ్డు గుండా రాజయ్యపేట, స్టీల్‌ప్లాంట్ రోడ్డుపై నుంచి రాంబిల్లి మార్గాన్ని ఎంచుకున్నారు. దీనివల్ల టోల్‌ప్లాజా వద్ద మైనింగ్, రవాణా శాఖ అధికారులు తనిఖీలు తప్పించుకోవచ్చని ఎత్తుగడ వేశారు. ఈ అడ్డదారి కారణంగా ఒకలారీకి రోజుకు దాదాపు రూ. 4 వేలకు పైగా టోల్‌ఫీజ్ కట్టకుండా తప్పించుకుంటున్నారు. పైగా నిబంధనలకు విరుద్ధంగా గ్రామీణ ప్రాంతాలమీదుగా అనుమతులు లేకుండా తరలిస్తున్నారు.

ధ్వంసమవుతున్న రోడ్లు

సామర్థ్యానికి మించి వాహనాలు తిరగడంతో రహదారులు దెబ్బతింటున్నాయి. ఉపమాక, బోయపాడు, రాజయ్యపేట, పాటిమీద గ్రామాల రోడ్లు దారుణంగా తయారయ్యాయి. నెల క్రితం ఆర్అండ్‌బీ అధికారులు నక్కపల్లి నుంచి ఉపమాక మీదుగా రాజయ్యపేట వెళ్లే రోడ్డు, నక్కపల్లి నుంచి పెదబోదుగల్లం మీదుగా చినగుమ్ములూరు వెళ్లే మార్గాల్లో రూ. 6.6 లక్షలతో మరమ్మతులు చేపట్టారు. అయినా.. భారీ వాహనాల రాకపోకల కారణంగా కాస్తా కొద్దిరోజుల్లోనే తిరిగి యథాస్థితికి చేరుకుంటున్నాయి.

నిబంధనలు అతిక్రమిస్తే చర్యలు

టోల్ ఫీజులు తప్పించుకునేందుకు అడ్డదారుల్లో భారీ వాహనాలు రాకపోకలు సాగించడం నేరం. నిబంధనల ప్రకారం లోడు చేసుకుని రాకపోకలు సాగించాలి. ఎప్పటికప్పుడు తనిఖీలు చేస్తున్నాం. అపరాధ రుసుంలు విధిస్తున్నాం. నిబంధనలకు విరుద్ధంగా వాహనాలను నడిపినా, అధిక లోడ్‌తో ప్రయాణించినా చర్యలు తప్పవు.

– మనోహర్, జిల్లా రవాణాశాఖ అధికారి, అనకాపల్లి

మహా శివరాత్రికి సిద్ధం

చిన్నచిన్న శివలింగాలతో ఆర్కేబీచ్‌లో భారీ శివలింగాకృతిని తీర్చిదిద్దారు. మహా శివరాత్రి రోజున ఇక్కడ ప్రత్యేక పూజలకు ఏర్పాట్లు చేస్తున్నారు. మాజీ ఎంపీ సుబ్బరామిరెడ్డి, పలువురు ప్రముఖులు హాజరుకానున్నారు. – ఈనాడు, విశాఖపట్నం

మీ ప్రేమను మరువలేను.. మీరులేని లోకంలో ఉండలేను

మనోవేదనతో యువకుడి ఆత్మహత్య

ఎలమంచిలి, న్యూస్‌టుడే: పెంచి పెద్ద చేసిన వారి ప్రేమను మరువలేక ఎలమంచిలి పట్టణంలో ఓ యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు. 'మీరు లేని నాకు నిద్ర పట్టడంలేదు. తిండితిన బుద్ధి కావడం లేదు. మీవెంటే నేనూ వస్తా' అంటూ డెయిరీలో రాసుకుని ఉరికంబానికి వేలాడాడు. పట్టణ ఎస్సై సావిత్రి తెలిపిన వివరాల ప్రకారం.. ఎలమంచిలి పట్టణం ద్వారకానగర్‌లో అలుగోలు వీర వెంకట శివ నాగేశ్వరరావు (27) నివాసం ఉంటున్నాడు. ఇతని తండ్రి శ్రీనివాస్ కార్పెంటర్. తల్లి నాగరత్నం అంగన్‌వాడీ కార్యకర్త. వీరిద్దరూ తగరపువలసలో ఉంటారు. నాగరత్నం అక్క, అన్నయ్య శివ ఎలమంచిలిలో ఉంటున్నారు. వీరిద్దరూ అవివాహితులే. దీంతో నాగేశ్వరరావు చిన్నతనం నుంచి వీరిద్దరి వద్దే పెరిగాడు. చిన్నప్పటి నుంచి ఆలనాపాలనా చూపిన పెద్దమ్మ ఐదేళ్ల కిందట చనిపోయింది. నాలుగు నెలల కిందట దసరా ముందు మేనమామ శివ చనిపోయాడు. అప్పటినుంచి కుమారుడిని తగరపువలస వచ్చేయమని తల్లిదండ్రులు ఒత్తిడి చేశారు. ఎలమంచిలి వదిలి రాలేనంటూ ఇక్కడే ఉండిపోయాడు. పెంచిన వారి ప్రేమను మరిచిపోలేక నాలుగు నెలలుగా మనోవేదనతో ఉంటున్నాడు. సరిగా తిండితినక చిక్కిపోయాడు. మేనమామ, పెద్దమ్మల చెంతకు నన్ను తీసుకెళ్లాలని దేవుడిని వేడుకుంటూ... డెయిరీలో తన వేదనను పొందుపర్చి గురువారం రాత్రి ఉరిపోసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. దీనిపై పోలీసులు విచారణ చేపట్టారు. మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహించి తల్లిదండ్రులకు అప్పగించారు. ఎదిగొచ్చిన కొడుకు దూరం కావడంతో తల్లిదండ్రుల వేదనకు అంతులేకుండా పోతోంది. స్థానిక పట్టణ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

నాగేశ్వరరావు పాతచిత్రం

ఐఎఫ్ఆర్ నిర్వహణకు సర్వం సిద్ధం

విశాఖపట్నం, న్యూస్‌టుడే: పదేళ్ల సుదీర్ఘ విరామం తర్వాత అంతర్జాతీయ ఫ్లీట్ రివ్యూ(ఐఎఫ్ఆర్), మిలాన్, ఐయాన్ సదస్సు నిర్వహణకు యంత్రాంగం పూర్తిస్థాయిలో సిద్ధమైందని, ఎక్కడ ఎటువంటి పొరపాట్లకు అవకాశం లేకుండా పటిష్ఠ ఏర్పాట్లు చేస్తున్నట్లు కలెక్టర్ ఎం.ఎన్.హరేంధిర ప్రసాద్ వెల్లడించారు. రాష్ట్రపతి, కేంద్రమంత్రులు, గవర్నర్, ముఖ్యమంత్రి వంటి ప్రముఖులతో పాటు త్రివిధ దళాలకు చెందిన ఉన్నతాధికారులు, విదేశీ ప్రతినిధులు హాజరవుతున్న నేపథ్యంలో ప్రతీ అంశానికి ప్రాధాన్యత ఇస్తూ ఏర్పాట్లు పక్కాగా చేస్తున్నామని ఆయన వివరించారు. ఈనెల 17 నుంచి 20 వరకు విశాఖ కేంద్రంగా జరగనున్న ఐఎఫ్ఆర్‌కు అవసరమైన ఏర్పాట్లపై 'ఈనాడు-ఈటీవీ'తో శుక్రవారం ఆయన మాట్లాడారు. ఐఎఫ్ఆర్ నేపథ్యంలో రూ.30 కోట్ల ఖర్చుతో నగర సుందరీకరణ పనులు చేపట్టామన్నారు. నగర పోలీసు కమిషనర్ ఆధ్వర్యంలో భద్రతా ఏర్పాట్లు చేస్తున్నామని, దీనికోసం మరో రూ.7 కోట్లు అవసరమని ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపామన్నారు. ఈనెల 17న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము విశాఖకు వస్తారని, 17, 18 తేదీల్లో జరిగే ఐఎఫ్ఆర్, మిలాన్ కార్యక్రమాల్లో ఆమె పాల్గొంటారని, 19న సాయంత్రం ఆర్కే బీచ్ కేంద్రంగా భారత సంస్కృతి, సంప్రదాయాలకు పెద్దపీట వేస్తూ ఇంటర్నేషనల్ సిటీ పరేడ్ నిర్వహిస్తామన్నారు.

108 వాహన సిబ్బంది హర్షం

పాడేరు: 108 వాహన సర్వీసుల సిబ్బందికి ప్రభుత్వం జీతాలు పెంచడంపై వారంతా హర్షం వ్యక్తం చేశారు. శుక్రవారం పాడేరులో థాంక్యూ సీఎం సార్ పేరుతో ప్రత్యేక కార్యక్రమం నిర్వహించారు. సంఘం జిల్లా అధ్యక్షుడు త్రినాథ్ రావు మాట్లాడుతూ.. ఈఎంటీ, పైలెట్లకు నెలకు రూ.2 వేలు వేతనం పెంచారన్నారు.

పాడేరులో థాంక్యూ సీఎం సార్ అంటూ ప్లకార్డులు ప్రదర్శిస్తున్న సిబ్బంది

బాధిత కుటుంబానికి రూ.10 లక్షల పరిహారం

సీలేరు, న్యూస్‌టుడే: సీలేరు జలవిద్యుత్కేంద్రం స్విచ్‌యార్డులో గురువారం జరిగిన ప్రమాదంలో మృతి చెందిన గంగిరి గణేష్ కుటుంబానికి రూ.10 లక్షల నష్టపరిహారం, ఒకరికి ఒప్పంద కార్మికుడిగా ఉద్యోగం ఇవ్వడానికి ఏపీ జెన్‌కో అధికారులు అంగీకరించారు. ఈ మేరకు శుక్రవారం ఏపీ జెన్‌కో అధికారులు.. సీఐటీయూ నాయకులు, బాధిత కుటుంబీకులతో చర్చలు జరిపారు. బాధిత కుటుంబానికి రూ.50 లక్షల నష్టపరిహారం ఇవ్వాలని, ఒకరికి ఉద్యోగం, ఒకరికి పింఛను ఇవ్వాలని సీఐటీయూ జిల్లా అధ్యక్షుడు బోనంగి చిన్నయ్యపడాల్ డిమాండ్ చేశారు. దహన సంస్కారాల నిమిత్తం రూ.50 వేలు నగదు, రూ.10 లక్షలు పరిహారం అందజేస్తామని జెన్‌కో అధికారులు అంగీకరించారు. పర్యవేక్షక ఇంజినీర్లు సీహెచ్ హనుమా, చిన్న కామేశ్వరరావు, ఈఈలు బి.బాలకృష్ణ, రాజేంద్రప్రసాద్, సుబ్రహ్మణ్యం, సీఐటీయూ నాయకులు చింతా రాంబాబు, గడుతూరి సత్యన్నారాయణ, సుభాన్, విష్ణుకుమార్, బి.లక్ష్మణ్, కూటమి నాయకులు చిటికెల రాము, ఎం.వెంకటరమణ, బాలకృష్ణ, ఎంపీటీసీ సభ్యుడు సాంబమూర్తి, ఉప సర్పంచి వల్లీప్రసాద్, డీసీసీ కార్యదర్శి కారే శ్రీనివాసు తదితరులు పాల్గొన్నారు.

ఈఈ కార్యాలయం ఎదుట ఆందోళన చేస్తున్న బాధిత కుటుంబసభ్యులు, కార్మికులు

★ స్విచ్‌యార్డులో విధులకు పంపించే సమయంలో ఎటువంటి రక్షణ చర్యలు తీసుకోకపోవడంతోనే గణేష్ మృతిచెందాడని చిన్నయ్యపడాల్ ఆరోపించారు. కనీస జాగ్రత్తలు పాటించలేదని, ఒప్పంద కార్మికుడు కావడంతోనే నిర్లక్ష్యంగా వ్యవహరించారని ఆరోపించారు.

కుటుంబసభ్యుల ఆందోళన

జలవిద్యుత్ కేంద్రంలో నిపుణులతో చేయించాల్సిన పనిని ఒప్పంద కార్మికులతో చేయిస్తారా.. అని బాధిత కుటుంబసభ్యులు ప్రశ్నించారు. శుక్రవారం మధ్యాహ్నం ఏపీ జెన్‌కో ఈఈ కార్యాలయం ఎదుట ఆందోళన చేశారు. వీరికి ఒప్పందకార్మికులు జత కలిశారు.

★ గణేష్ మృతదేహానికి శుక్రవారం సాయంత్రం చింతపల్లిలో పోస్టుమార్టం నిర్వహించారు. మృతుడి తల్లి ఫిర్యాదు మేరకు కేసు నమోదుచేసినట్లు గూడెంకొత్తవీధి సీఐ సుధాకర్, ఎస్సై యాసీన్ తెలిపారు.

ఆధార్ కేంద్రాలు సద్వినియోగం చేసుకోండి

పాడేరు, న్యూస్‌టుడే: జిల్లాలోని అన్ని స్వర్ణ గ్రామాలు, పోస్టాఫీసుల్లో ఏర్పాటుచేసిన ఆధార్ కేంద్రాలను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్ దినేష్ కుమార్ పేర్కొన్నారు. శుక్రవారం సాయంత్రం కలెక్టరేట్ వద్ద జిల్లాస్థాయి ఆధార్ మోనిటరింగ్ కమిటీ సమావేశం నిర్వహించారు. జిల్లాలో ప్రతి ఒక్కరికి ఆధార్ కార్డు జారీకి చర్యలు చేపట్టాలని పేర్కొన్నారు. ప్రభుత్వం మంజూరు చేసిన ఆధార్ కిట్లు సక్రమంగా పనిచేసేలా చూడాలని స్వర్ణ గ్రామ- స్వర్ణ వార్డు నోడల్ అధికారి పి.ఎస్.కుమారస్వామి ఆదేశించారు. డీఈఓ రామకృష్ణారావు, పాడేరు తహసీల్దార్ అధికారి దిలీప్ తదితరులు పాల్గొన్నారు.

బాల్య వివాహాల నేరం: బాల్య వివాహాలు చట్టరీత్యా నేరమని కలెక్టర్ పేర్కొన్నారు. పాడేరు జడ్పీపీ ప్రాంగణంలో బాల్య వివాహ విముక్త రథాన్ని ఆయన ప్రారంభించారు. జిల్లాలో ఎక్కడైనా బాల్య వివాహానికి ప్రోత్సహించినా, పెళ్లి ఏర్పాట్లు చేసినా, సహకరించినా కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఐసీడీఎస్ పీడీ ఝాన్సీరామ్‌పడాల్, ఆర్డీఓ లోకేశ్వరరావు పాల్గొన్నారు.

వాహనాన్ని జెండా ఊపి ప్రారంభించిన కలెక్టర్ దినేష్‌కుమార్ తదితరులు

సైబర్ నేరాలపై అప్రమత్తం

చింతపల్లి గ్రామీణం, న్యూస్‌టుడే: సైబర్ నేరాలు, డిజిటల్ చెల్లింపులపై ప్రజలు అప్రమత్తంగా ఉండాలని యూనియన్‌బ్యాంక్ ఆఫ్ ఇండియా మేనేజర్ గౌతమ్‌కుమార్ పేర్కొన్నారు. ఆర్థిక అక్షరాస్యత వారోత్సవాల్లో భాగంగా చిన్నగెడ్డ గ్రామంలో శుక్రవారం లీడ్ డిస్ట్రిక్ మేనేజర్ మాతునాయుడుతో కలసి బ్యాంకింగ్ సేవలపై అవగాహన కల్పించారు. ప్రజలకు ఈ-కేవైసీ అవసరమని, దీని ద్వారా బ్యాంకింగ్ సేవలు సులభంగా అందుబాటులోకి వస్తాయన్నారు. సమన్వయ అధికారి బాలకృష్ణ, కౌన్సిలర్లు రాజు, మహేష్, కృష్ణారావు, ఎస్ఎస్‌టీ ప్రాజెక్టు డైరెక్టర్ ఆంజనేయులు, మేనేజర్ అశోక్, హరికుమార్ తదితరులు పాల్గొన్నారు.

చిన్నగెడ్డలో గిరిజనులకు అవగాహన కల్పిస్తున్న బ్యాంకు సిబ్బంది

పెదబయలు గురుకుల పాఠశాలను పరిశీలిస్తున్న డిప్యూటీ కార్యదర్శి కిషోర్‌బాబు

ప్రణాళికతో ఉత్తమ ఫలితాలు

పెదబయలు గ్రామీణం, న్యూస్‌టుడే: పదో తరగతి విద్యార్థులు ప్రణాళికతో చదివితే ఉత్తమ ఫలితాలు సాధించవచ్చని గురుకుల విద్యాసంస్థల డిప్యూటీ కార్యదర్శి డాక్టర్ ఎన్‌జీ కిషోర్‌బాబు పేర్కొన్నారు. పెదబయలు గురుకుల పాఠశాల, కళాశాలను శుక్రవారం సందర్శించారు. పదో తరగతి పరీక్షలు సమీపిస్తున్నందున కష్టపడి చదవాలన్నారు. శతశాతం ఉత్తీర్ణతే లక్ష్యమని పేర్కొన్నారు. ప్రిన్సిపల్ శంకరరావు తదితరులు పాల్గొన్నారు.

స్థానిక ఎన్నికల్లో విజయానికి కృషి

చింతపల్లి గ్రామీణం, న్యూస్‌టుడే: రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో తెదేపా అభ్యర్థుల విజయానికి కృషి చేయాలని ఆ పార్టీ మండల అధ్యక్షుడు పూర్ణచంద్రరావు అన్నారు. సికాయబంద గ్రామంలో శుక్రవారం పార్టీ కార్యకర్తలు, నాయకులతో సమావేశమయ్యారు. కూటమి ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి కార్యక్రమాలు, సంక్షేమ పథకాలను ప్రజలకు వివరించాలన్నారు. పీఏసీఎస్ ఛైర్మన్ అబ్బాయినాయుడు, తెదేపా నాయకులు బేతాళుడు, కేశవ తదితరులు పాల్గొన్నారు.

తెదేపా నాయకులు, కార్యకర్తలతో మండల అధ్యక్షుడు పూర్ణచంద్రరావు

వాహన చోదకులకు కౌన్సెలింగ్ ఇస్తున్న ఎస్సై సురేష్

నామఫలకాలు లేని వాహనాల జప్తు

గూడెంకొత్తవీధి, న్యూస్‌టుడే: నంబరు ప్లేట్లు లేకుండా తిరుగుతున్న వాహనాలను జప్తుచేసి.. సంబంధిత వ్యక్తులపై కేసులు నమోదు చేస్తామని గూడెంకొత్తవీధి ఎస్సై సురేష్ తెలిపారు. గూడెంకొత్తవీధిలోని పలు కూడళ్లలో శుక్రవారం విస్తృతంగా వాహన తనిఖీలు చేపట్టారు. కొందరి వాహనాలకు నంబరు ప్లేట్లు లేకుండా ఉండటాన్ని గమనించి కౌన్సెలింగ్ ఇచ్చారు. ఇతర రాష్ట్రాలకు చెందిన వాహనాలు కచ్చితంగా మోటారు వాహన అధికారులు జారీ చేసిన అనుమతి పత్రాలు కలిగి ఉండాలని స్పష్టం చేశారు. లేనిపక్షంలో వాహనాలను సీజ్‌చేస్తామని హెచ్చరించారు.

గ్లోబల్ సమ్మిట్‌కు సబ్బవరం విద్యార్థిని ఎంపిక

సబ్బవరం, న్యూస్‌టుడే: ఈనెల 16వ తేదీ నుంచి దిల్లీలోని భారత్ భవన్‌లో జరగనున్న గ్లోబల్ ఏఐ సమ్మిట్‌కు సబ్బవరం ప్రతిభా విద్యాలయంలో పదోతరగతి విద్యార్థిని దొడ్డి హర్షిత ఎంపికైనట్లు ఆ సంస్థ నిర్వాహకులు ఆదిరెడ్డి రమణ తెలిపారు. ఈ మేరకు శుక్రవారం సంబంధిత పాఠశాలలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఏఐ టెక్నాలజీ ఉపయోగించి ఆన్‌లైన్ షాపింగ్ చేసే విధానంపై నీతి ఆయోగ్ ఆధ్వర్యంలో అటల్ టింకరింగ్ ల్యాబ్ మెంటార్ రాజశేఖర్ పర్యవేక్షణలో హర్షిత సరికొత్త ఆవిష్కరణ రూపొందించిందన్నారు. దేశ వ్యాప్తంగా ఆహ్వానించిన వాటిలో 50 ప్రాజెక్టులను ఎంపిక చేయగా అందులో ఇది కూడా ఉందన్నారు. ఈమేరకు సంబంధిత సమ్మిట్‌కు రావాలని హర్షితకు ఆహ్వానం వచ్చినట్లు ఆయన తెలిపారు.

జాతీయ వాలీబాల్ పోటీలకు బాలబాలికల జట్ల ఎంపిక

అనకాపల్లి, న్యూస్‌టుడే: ఈనెల 24 నుంచి కోల్‌కతాలో నిర్వహించే జాతీయ అండర్- 16 బాలబాలికల వాలీబాల్ పోటీల్లో పాల్గొనే రాష్ట్ర జట్లను శుక్రవారం అనకాపల్లి జిల్లా కేంద్రంలో ఎంపిక చేశారు. ఈ ఎంపిక పోటీలను జీవీఎంసీ కార్పొరేటర్ పీలా లక్ష్మీసౌజన్య, సోదర సంక్షేమ సమితి వ్యవస్థాపకులు కొణతాల పూర్ణచంద్రరావు, కాండ్రేగుల శ్రీరామ్ ప్రారంభించారు. రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల నుంచి 200 మంది క్రీడాకారులు పాల్గొన్నారు. రాష్ట్ర సెలక్షన్ బోర్డ్ కమిటీ సభ్యులు సూరిబాబు, మల్లేశ్వరరావు, రామశివ పర్యవేక్షణలో రిఫరీలుగా భీశెట్టి శ్రీను, రాపేటి సీతారాం వ్యవహరించారు. ఎంపికైన క్రీడాకారులను రాష్ట్ర గవర కార్పొరేషన్ ఛైర్మన్ మళ్ల సురేంద్ర అభినందించారు.

REAL ESTATE
LEASE
GENERAL
తెలంగాణ, ఖమ్మంలో 3021 చ॥గ॥లు ట్విన్ థియేటర్/ కమర్షియల్ లీజుకు సం॥ 9848531544. bit.ly/4rMldEv
JOBS
NARAYANA ENGINEERING COLLEGES (AUTONOMOUS) : NELLORE | GUDUR
we are HIRING
Applications are invited from eligible candidates for the position of ASSISTANT PROFESSOR, PLACEMENT TRAINER in the following disciplines. Interested candiates may e-mail their resumes.
TRAINING & PLACEMENT
CORPORATE RELATIONS EXTERNAL
APTITUDE | REASONING | VERBAL
SOFT SKILLS
ENGLISH LANGUAGE LAB TRAINER
TECHNICAL TRAINER (C | JAVA | PYTHON DATA STRUCTURES | AI TOOLS | FULL STACK DATA BASE | AWS | BI TOOLS DIGITAL MARKETING TOOLS).
ENGINEERING
CSE (AIML, DATA SCIENCE) | ECE | CIVIL MECHANICAL | MATHS | ENGLISH CHEMISTRY | PHYSICS
GENERAL INFORMATION
• Qualifications and experience must be as per AICTE norms.
• Salary is not a constraint for deserving candidates.
• Industrial experience will be considered as an added advantage.
For Enquiries Contact - HR : 87903 50096
Mail your resume to: careers.nec@narayanagroup.com
త్రివేణి హోంకేర్‌లో వృద్ధులను/ పేషెంట్స్ని చూసుకొనుటకు వర్కర్స్/ నర్సులు కావలెను. శ్రీ వసతి, భోజనం.జీ:18K to 20K. ✆ 96404 00073, 98485 71888.

పోతురాజుబాబు జాతర చూసొద్దాం రారండి..

రావికమతం, న్యూస్‌టుడే: మహాశివరాత్రి సందర్భంగా రావికమతం మండలం చీమలపాడు శివారు కల్యాణపులోవలో జరిగే పోతురాజుబాబు జాతరకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఉత్తరాంధ్రలోని ప్రముఖ శైవక్షేత్రంగా పేరొందిన కల్యాణపులోవకు భారీ సంఖ్యలో వచ్చే భక్తులకు ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా ఎమ్మెల్యే రాజు ఆధ్వర్యంలో అధికారులు సన్నాహాలు చేస్తున్నారు. ఈనెల 15 నుంచి 17 వరకు మూడు రోజుల పాటు జరిగే నిర్వహించే జాతరకు ఉత్తరాంధ్ర, తూర్పుగోదావరి జిల్లాల 2.5 లక్షలమంది తరలివచ్చే అవకాశం ఉంది. ఈ ఏడాది ఏర్పాట్ల కోసం 40 ఎకరాల భూమిని చదును చేయించారు. భక్తులు విశ్రాంతి, వాహనాల పార్కింగ్, భోజన, వంటశాలలు సిద్ధం చేయించారు. జలాశయం వద్ద ఇప్పటికే ఆరు పుష్కర ఘాట్లు ఉండగా మరో మూడు కొత్తగా నిర్మించారు. తొమ్మిది పుష్కర ఘాట్ల వద్ద పుణ్యస్నానాలు చేసేందుకు, మహిళలు దుస్తులు మార్చుకోడానికి తాత్కాలిక స్నానఘట్టాలు సిద్ధం చేశారు. జిల్లా కలెక్టర్ విజయ్‌కృష్ణన్, ఎమ్మెల్యే రాజుతో కలిసి శుక్రవారం కల్యాణపులోవను సందర్శించి జాతర ఏర్పాటు పనులను పరిశీలించారు.



పుణ్య స్నానాలు ఆచరించే జలాశయం ఘాట్ల దగ్గర ఏర్పాట్లు

రవాణా కష్టాలు లేకుండా..

గతేడాది వరకు దొండపూడి రాణా నుంచి కల్యాణపులోవ వరకు మాత్రమే గతంలో ఆర్టీసీ బస్సులు, వివిధ వాహనాలను అనుమతించేవారు. దీంతో అక్కడి నుంచి 3 కి.మీ. కాలినడకన ఆలయం వద్దకు దర్శనానికి వెళ్లేవారు. దీంతో మహిళలు, వృద్ధులు, వివిధ అనారోగ్యాలతో బాధపడుతున్నవారు దర్శనం చేసుకోవడానికి నడవలేక అక్కడే పూజలు చేసుకునేవారు. ఈ ఏడాది ఆర్టీసీ బస్సులతో సహా వేర్వేరు వాహనాల్లో వచ్చే భక్తులు నేరుగా ప్రధాన ఆలయం వద్దకే చేరుకునేలా కల్యాణపులోవ నుంచి ఆలయం వరకు మట్టితో దగ్గరిదారిని ప్రత్యేకంగా సిద్ధం చేశారు. నర్సీపట్నం, అనకాపల్లి, విశాఖపట్నం ఆర్టీసీ డిపోల నుంచి 80 బస్సు సర్వీసులు నడుపుతున్నారు.

రోడ్డు ప్రమాదంలో ఒకరికి గాయాలు

డుంబ్రిగుడ: అరకు- పాడేరు ప్రధాన రహదారిలో అంత్రిగుడ మలుపులో శుక్రవారం బైకు ప్రమాదం చోటు చేసుకుంది. లోగిలి గ్రామానికి చెందిన గెమ్మెలి గోపి.. డుంబ్రిగుడ నుంచి గ్రామానికి స్నేహితుడితో కలిసి బైకుపై బయలుదేరారు. అంత్రిగుడ మలుపులో బైకు అదుపుతప్పి పడిపోయింది. ఈ ప్రమాదంలో గోపి గాయాలపాలవగా.. అంబులెన్సులో అరకులోయ ఆసుపత్రికి తరలించినట్లు ఈఎంటీ అప్పలనాయుడు, పైలట్ శ్యాంసుందర్రావు తెలిపారు.

యువకుడికి చికిత్స అందిస్తున్న సిబ్బంది

'కోస్టల్ కారిడార్' ఎలైన్‌మెంట్ ఖరారు

స్వల్ప మార్పులతో ముందుకు

ఈనాడు, విశాఖపట్నం: విశాఖలో పోర్టు కంటైనర్ టెర్మినల్ నుంచి భీమిలి మీదుగా భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయాన్ని చేరుకునేలా నిర్మించతలపెట్టిన 'కోస్టల్ కారిడార్' ఎలైన్‌మెంట్ ఖరారైంది. ఈ గ్రీన్‌ఫీల్డ్ రహదారిని 40 కిలోమీటర్లలో ఆరు వరుసల్లో నిర్మించనున్నారు. గత ప్రభుత్వంలో ప్రతిపాదించిన ఆ మార్గానికి కూటమి ప్రభుత్వం స్వల్ప మార్పులు చేసింది. గతంలో ఈ రోడ్డును విశాఖ బీచ్ రోడ్డులో 60 మీటర్లు, భీమిలి నుంచి భోగాపురానికి 70 మీటర్ల వెడల్పుతో ప్రతిపాదించగా తాజాగా దాన్ని తగ్గించారు. బీచ్ రోడ్డులోని కంటైనర్ టెర్మినల్ నుంచి కైలాసగిరి వరకు 40 మీటర్లు, అక్కడి నుంచి భోగాపురం విమానాశ్రయం వరకు 60 మీటర్లతో విస్తరించనున్నారు. ఎన్‌హెచ్‌ఏఐ, వీఎంఆర్‌డీఏ, ఇతర విభాగాలతో ప్రభుత్వం ఇటీవల చర్చించింది.

భీమిలికి ముందు కొద్దిగా మార్చి

వైకాపా ప్రభుత్వంలో ప్రతిపాదించిన కోస్టల్ కారిడార్ ఎలైన్‌మెంట్‌పై అనేక ఆరోపణలు వచ్చాయి. విశాఖ హార్బర్ నుంచి ప్రారంభమయ్యే ఆ రోడ్డు భీమిలి వరకు వెళ్లిన తరువాత నేరెళ్లవలస మీదుగా భోగాపురానికి చేరుకునేలా ప్రతిపాదించారు. భీమిలికి ముందు మలుపు తిరిగే చోట వైకాపా నేతలు భారీగా ఆస్తులు కొనుగోలు చేశారు. ఇటీవల వీఎంఆర్‌డీఏ మాస్టర్‌ప్లాన్ పునఃపరిశీలనలో ఆ ఒక్క చోటే 200కు పైగా అభ్యంతరాలు వచ్చాయి. గతంలో ఎస్‌వోఎస్ ఎన్జీవో సంస్థ పక్క నుంచి వెళ్లేలా పేర్కొన్న మార్గాన్ని మార్చారు. మరికొంత ముందే భీమిలి కోఆపరేటివ్ సొసైటీ భూముల సమీపం నుంచి వెళ్లేలా తాజాగా ప్రతిపాదించారు. దీనిపైనా చాలా మంది పెదవివిరుస్తున్నారు.

అక్కడ పైవంతెన

కైలాసగిరి నుంచి 200 అడుగుల వెడల్పున రోడ్డును విస్తరించనున్న నేపథ్యంలో రుషికొండ ముందు రాడిసన్‌బ్లూ రిసార్టుకు నష్టం కలుగుతుంది. దీంతో ఆ ప్రాంతంలో పైవంతెన నిర్మించాలని ప్రతిపాదించారు. విశాఖలో ఇప్పటికే హోటళ్లలో గదుల కొరత వల్ల ఇబ్బందులు ఎదురవుతుండడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు అధికారులు చెబుతున్నారు. ఈ ప్రదేశంలో సుమారు 800 మీటర్ల నుంచి కిలోమీటరు మేర బీచ్ వైపు పైవంతెన నిర్మిస్తారు.

నిందితుడికి అయిదు నెలల జైలు

అనకాపల్లి పట్టణం: అనకాపల్లిలోని పూడిమడక రోడ్డులో ద్విచక్ర వాహనం చోరీ చేసిన నిందితుడికి అయిదు నెలల జైలుశిక్ష విధిస్తూ న్యాయమూర్తి తీర్పు ఇచ్చారని పట్టణ సీఐ ప్రేమ్‌కుమార్ తెలిపారు. ద్విచక్రవాహనాన్ని చోరీ చేసిన నేరంపై పార్వతీపురం మన్యం జిల్లా ఆనందపురానికి చెందిన మరిపి గోవిందరావు అలియాస్ గౌతమ్‌ను అరెస్ట్‌చేసి కోర్టులో ప్రవేశపెట్టగా నేరం రుజువు కావడంతో శిక్ష విధిస్తూ న్యాయమూర్తి శుక్రవారం తీర్పు ఇచ్చినట్లు పట్టణ సీఐ తెలిపారు.

తాగునీటి సమస్య పరిష్కరించాలి

అరకులోయ పట్టణం, న్యూస్‌టుడే: బొండాం పంచాయతీ రంపుడువలసలో తాగునీటి సమస్య పరిష్కరించాలని గిరిజన సంఘం నాయకులు బుజ్జిబాబు కోరారు. గ్రామంలో గిరిజన సంఘం నాయకులు శుక్రవారం పర్యటించి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. జల్‌జీవన్ మిషన్‌లో ఏర్పాటు చేసిన బోరు నుంచి నీరు నురగగా వస్తుండటంతో గ్రామస్థులు వినియోగించడం లేదన్నారు. గ్రావిటీ పథకానికి నీటి నిల్వ ట్యాంకు లేకపోవడంతో ఇబ్బందులు ఎదురవుతున్నాయని చెప్పారు. మాజీ ఉప సర్పంచి డానియేలు, రామన్న, మహిళలు పాల్గొన్నారు.

ఎక్కడున్నా... తెలుస్తుంది!!

తప్పిపోయిన వారిని గుర్తించేందుకు సరికొత్త ప్రణాళిక

సేవలకు సాంకేతికత జోడిస్తున్న కమిషనరేట్

ఈనాడు విశాఖపట్నం

విశాఖ పోలీస్ కమిషనరేట్ పరిధిలో కేసుల ఛేదనకు కొంగొత్తగా అడుగులు వేస్తున్నారు. ఇప్పటికే దేశంలో మహిళల రక్షణలో విశాఖ మొదటి స్థానం దక్కించుకుంది. రాష్ట్ర ప్రభుత్వం సాంకేతికతకు పెద్దపీట వేస్తున్న నేపథ్యంలో విశాఖ పోలీసు కమిషనరేట్ సరికొత్త ప్రయోగాలకు శ్రీకారం చుట్టింది. ప్రత్యేక కెమెరాల ద్వారా మిస్సింగ్ కేసులను కొలిక్కి తెచ్చేందుకు ప్రయత్నిస్తోంది. నగరంలో మిస్సింగ్ కేసులపై ఫిర్యాదు వచ్చిన రోజుల వ్యవధిలోనే 90శాతం గుర్తిస్తున్నారు. మిగిలిన 10శాతం కేసుల్లో కూడా వారిని గుర్తించడానికి కొత్త పద్ధతి అమలు చేయనున్నారు. మిస్సింగ్ అయిన వారి ఫొటోలు రెండు రకాలైన ప్రత్యేక ముఖ గుర్తింపు కెమెరాలకు అనుసంధానమయ్యేలా అప్‌లోడ్ చేస్తారు. తప్పిపోయిన వ్యక్తి దేశంలో పోలీసు శాఖకు చెందిన ప్రత్యేక కెమెరాల్లో ఎక్కడ కనిపించినా వెంటనే విశాఖ కమిషనరేట్‌కు అలెర్ట్ మెసేజ్ వస్తుంది. తొలుత ఈ ప్రయోగాన్ని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పరిధిలో అమలు చేసి, తర్వాత దేశమంతటా విస్తరించనున్నారు.

గతేడాది సిటీలో అందిన ఫిర్యాదులు: 5,921
కేసులు నమోదుచేసింది: 5,168
తిరస్కరించిన శాతం: 12.71

పెండింగ్‌తో కలిపి గతేడాదికి మిస్సింగ్ కేసులు(సుమారు)	అందులో పరిష్కరించినవి	గతేడాదికి పెండింగ్ ఉన్నవి
1720	1,257	463

15 నుంచి సీపీ కార్యాలయంలో: ఏదైనా సమస్య వస్తే పోలీస్ స్టేషన్‌లకు వెళ్లి ఫిర్యాదు చేయడానికి చాలా మంది వెనకాడుతారు. ఠాణా గడపతొక్కితే సిబ్బంది నిర్లక్ష్యంగా మట్లాడటం, రసీదు కోరితే ప్రదక్షిణలు చేయిస్తారన్న భావన చాలా మందిలో ఉంది. దీంతో విశాఖ పోలీసులు 'మీ ఫ్రెండ్...మీ పోలీస్' పేరుతో కొత్త ప్రయోగానికి శ్రీకారం చుట్టారు. వారు ఏర్పాటు చేసే కియోస్క్ వద్ద మాట్లాడి ఫిర్యాదు చేయొచ్చు. హిందీ, ఇంగ్లిషు, తెలుగు భాషల్లో ఆటోమేటిక్‌గా అక్షర రూపంలో నమోదు చేస్తుంది. ఇచ్చిన ఫోన్ నెంబరు ద్వారా గుర్తింపు పరిశీలించి రసీదు అక్కడికక్కడే జారీ చేస్తుంది. ఇది పూర్తిగా ఉచిత సేవ. ఈనెల 15న సీపీ కార్యాలయంలో ప్రయోగాత్మకంగా ప్రారంభించనున్నారు.

■ 'సేవలకు సాంకేతికత జోడిస్తున్నాం. ఫిర్యాదుదారులు కియోస్క్ ఉపయోగించి బాగుందని అభిప్రాయం వ్యక్తం చేస్తే రైల్వే స్టేషన్, బస్‌స్టాండ్‌లలో ఏర్పాటు చేస్తాం. ఆ తర్వాత నగరంలో విస్తరిస్తాం. ఎలా ఉపయోగించాలనేదానిపై పోలీసులు అక్కడే ఉండి సహాయపడతారు' అని సీపీ శంఖబ్రత బాగ్చీ పేర్కొన్నారు.

చికెన్ ధరలు

(కిలోకి - రూ.లలో)

	వెన్‌కాబ్	బ్యాగ్
ఫారం గేటు	115	110
లైవ్	142	130
డ్రెస్డ్	206	230
స్కిన్‌లెస్	234	240

క్వాంటమ్ కంప్యూటింగ్ పరీక్షలో ప్రతిభ

చింతపల్లి గ్రామీణం, న్యూస్‌టుడే: క్వాంటమ్ కంప్యూటింగ్ ప్రతిభ పరీక్షలో చింతపల్లి డిగ్రీ కళాశాల విద్యార్థులు ఉత్తమ ప్రతిభ కనబరిచి.. తుది పరీక్షకు అర్హత సాధించారని ప్రిన్సిపల్ విజయభారతి శుక్రవారం తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించిన ఈ పరీక్షలో కళాశాల నుంచి 58 మంది విద్యార్థులు ఉత్తీర్ణత సాధించారన్నారు. ఇందులో 51 మంది విద్యార్థినులు ఉండటం విశేషమన్నారు. తుది పరీక్షకు ఎక్కువ మంది విద్యార్థులు అర్హత సాధించిన డిగ్రీ కళాశాలకు కమిషనర్ ప్రత్యేక అభినందనలు తెలిపారు.

పరీక్షలో ప్రతిభ కనబర్చిన డిగ్రీ విద్యార్థులు

లంబసింగి ఘాట్‌రోడ్డులో ట్రాఫిక్‌జాం

చింతపల్లి, న్యూస్‌టుడే: లంబసింగి ఘాట్ రోడ్లో శుక్రవారం ట్రాఫిక్ స్తంభించింది. సుమారు రెండు గంటలపాటు వాహనాలు నిలిచిపోయాయి. చింతపల్లి నుంచి నర్సీపట్నం వైపు వెళుతున్న కారు.. లంబసింగి ఘాట్‌మార్గంలో తురబాలగెడ్డ సమీపాన సాంకేతిక సమస్యతో ఆగిపోయింది. ఘాట్‌రోడ్డు మధ్యలో వాహనం ఆగిపోవడంతో ఇతర వాహనాలేవీ ఈమార్గం నుంచి వెళ్లేందుకు అవకాశం లేకుండా పోయింది. ఆర్టీసీ బస్సులు, ఇతర ప్రైవేటు వాహనాలన్నీ చాలాసేపు ఆగిపోయాయి. ప్రయాణికులు, వాహన చోదకులంతా శ్రమించి ఆగిపోయిన కారును పక్కకు నెట్టడంతో వాహనాల రాకపోకలకు మార్గం సుగమమైంది.

ఘాట్‌రోడ్లో మొరాయించిన కారు

సిబ్బంది అరకొర.. సేవలు కొరకొర!

జి.మాడుగుల, న్యూస్‌టుడే

ప్రభుత్వ కార్యాలయాల్లో సిబ్బంది కొరత కారణంగా అభివృద్ధి పనులు కుంటుపడుతున్నాయి. పథకాల అమలుకు ఇబ్బందులు ఎదురవుతున్నాయి. మండల పరిషత్తు కార్యాలయంతోపాటు పలు గ్రామ సచివాలయాల్లో కీలక పోస్టులు ఖాళీగా ఉన్నాయి.

జి.మాడుగుల మండల పరిషత్తు కార్యాలయంలో కీలకమైన సీనియర్, జూనియర్ అసిస్టెంట్లు, ఏవో, టైపిస్ట్ పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఫలితంగా కార్యాలయాల్లో రోజువారీ ఆన్‌లైన్ పనులకు ఇబ్బందులు తలెత్తుతున్నాయి. ముఖ్యంగా 15వ ఆర్థిక సంఘం నిధులకు సంబంధించిన బిల్లులను ఆన్‌లైన్ చేయడంలో తీవ్ర ఇబ్బందులు వస్తున్నాయి. ఫైళ్లు సిద్ధం, బిల్లుల అప్లోడ్, నివేదికలు తయారు చేయడం వంటి పనులు నిలిచిపోవడంతో అభివృద్ధి పనులు ఆలస్యమవుతున్నాయి. కార్యాలయ పనుల కోసం బయట వ్యక్తులపై ఆధారపడాల్సిన పరిస్థితి నెలకొంది. మండల పరిషత్తు పరిధిలో రోడ్లు, తాగునీరు, పారిశుద్ధ్యం, మౌలిక వసతుల అభివృద్ధికి సంబంధించిన దస్త్రాలు ముందుకు సాగడం లేదు.

సచివాలయాల్లోనూ..

పెద్దలువ్వాసింగి గ్రామ సచివాలయంలో ఇంజినీరింగ్, సంక్షేమ సహాయకుల పోస్టులు ఖాళీగా ఉన్నాయి. నుర్మతి సచివాలయంలో ఇంజినీరింగ్ అసిస్టెంట్ లేరు. ఈ ఉద్యోగులు బదిలీపై ఇతర సచివాలయాలకు వెళ్లినా.. వారి స్థానంలో ఇప్పటివరకు ఎవరినీ నియమించలేదు. పలు పంచాయతీల్లోనూ ఇదే పరిస్థితి కొనసాగుతోంది. దీంతో సచివాలయ పరిధిలో అభివృద్ధి పనులు, ఆన్‌లైన్ సేవలు నిలిచిపోయాయి. ఫార్మర్ రిజిస్ట్రేషన్ ముందుకు సాగడం లేదు. సిబ్బంది లేక ప్రజలు చిన్న పనులకే కార్యాలయాల చుట్టూ తిరగాల్సిన పరిస్థితి ఏర్పడిందని ప్రజాప్రతినిధులు మండిపడుతున్నారు.

పెద్దలువ్వాసింగి సచివాలయంలో విధులు నిర్వర్తిస్తున్న డిజిటల్ అసిస్టెంట్ ఒక్కరే..

ఇబ్బందులు లేకుండా చూస్తాం

జి.మాడుగుల మండల పరిషత్తు కార్యాలయంలో సిబ్బందిని నియమించాలని సీఈవోను కోరాం. జనవరిలో నియమిస్తామని హామీ ఇచ్చారు. ఇప్పటివరకు నియామకాలు జరగలేదు. ఈ అంశాన్ని మరోసారి ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్తాం. 15వ ఆర్థిక సంఘం నిధులకు సంబంధించి బిల్లులు ఆన్‌లైన్ చేసేందుకు ఇబ్బందులు లేకుండా తాత్కాలిక చర్యలు తీసుకుంటాం. సచివాలయాల్లో సిబ్బంది కొరతపై ఉన్నతాధికారులకు తెలియజేస్తాం.

– డేవిడ్‌రాజు, ఎంపీడీవో, జి.మాడుగుల

అరకులోయలో 8 డిగ్రీల ఉష్ణోగ్రత

చింతపల్లి, న్యూస్‌టుడే: అరకులోయలో శుక్రవారం 8 డిగ్రీల కనిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదైనట్లు చింతపల్లి ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనాస్థానం వాతావరణ విభాగం నోడల్ అధికారి డాక్టర్ అప్పలస్వామి తెలిపారు. చింతపల్లి 8.5, ముంచంగిపుట్టు 9.1, పెదబయలులో 9.4 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయని పేర్కొన్నారు.

సామాజిక తనిఖీ ప్రజావేదిక 17న

చింతపల్లి, న్యూస్‌టుడే: ఉపాధి హామీ పథకానికి సంబంధించి ఈనెల 17న చింతపల్లిలో సామాజిక తనిఖీ ప్రజావేదిక నిర్వహిస్తున్నట్లు ఎంపీడీఓ సీతామహాలక్ష్మి, ఏపీఓ రాజు శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ ఏడాది జనవరి 9 నుంచి ఫిబ్రవరి 16 వరకూ క్షేత్రస్థాయిలో సామాజిక తనిఖీలు జరుగుతున్నాయన్నారు.

ఏకపక్ష నిర్ణయాలతో నష్టం

పాడేరు పట్టణం, న్యూస్‌టుడే: గిరిజన సంక్షేమశాఖలో నియంతృత్వ ధోరణి, ఏకపక్ష నిర్ణయాలతో విద్య పూర్తిగా కుంటుపడుతోందని, ఈ ధోరణి విడనాడి అన్ని వర్గాలను కలుపుకొనిపోవాలని గిరిజన సంక్షేమ ఉపాధ్యాయ సంఘ జిల్లా అధ్యక్షులు కోడా చిట్టిబాబు పేర్కొన్నారు. తలారిసింగి ఆశ్రమోన్నత పాఠశాల ప్రాంగణంలో శుక్రవారం సంఘ సమావేశం నిర్వహించారు. 2025 డీఎస్సీలో ఉపాధ్యాయులుగా చేరినవారికి వార్డెన్లుగా బాధ్యతలు ఇవ్వడం ఎంతవరకు సమంజసమన్నారు. భాష పండితులు, పీఈటీలకు స్కూల్ అసిస్టెంట్లుగా పదోన్నతులు కల్పించాలని పేర్కొన్నారు.

రాళ్లు తేలిన రహదారులు

కిలగాడ పంచాయతీలోని గ్రామాలను కలుపుతూ ఉన్న రహదారులు ఛిద్రమై రాకపోకలకు ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. కిలగాడ నుంచి కోపేరిమామిడి, కొత్తులబయలు, తరిగెడ, బంగారుమెట్ట వెళ్లే రోడ్లు దారుణంగా తయారయ్యాయి. కోపిరమామిడి గ్రామానికి వెళ్లే మార్గం రాళ్లుతేలింది. జోలాపుట్టు ఆర్అండ్‌బీ రోడ్డు నుంచి తరిగెడ వరకు ఉన్న రహదారిలో కంకరపోసి.. తారురోడ్డు నిర్మించకపోవడంతో అక్కడి ప్రజల బాధలు వర్ణనాతీతం. పీఎం జన్‌మన్ కింద రోడ్ల నిర్మాణం చేపట్టాలని వారంతా విన్నవిస్తున్నారు.

– ముంచంగిపుట్టు, న్యూస్‌టుడే

ఛిద్రమైన కిలగాడ- కోపేరిమామిడి రోడ్డు

పగలే వెన్నెల

డుంబ్రిగుడలోని సంతవలస వీధిలో పగలూ వీధి దీపాలు వెలుగుతున్నాయి. రేయింబవళ్లు తేడాలేకుండా ఇవి వెలుగుతుండటంతో పంచాయతీపై అదనపు భారం పడుతోంది. లోఓల్టేజీ ఏర్పడిన సమయంలో దీపాలు పాడైపోతున్నాయని స్థానికులు ఆందోళన చెందుతున్నారు. ఇప్పటికైనా పంచాయతీ అధికారులు స్పందించి తగు చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు.

– డుంబ్రిగుడ, న్యూస్‌టుడే

బడి.. తడబడి!

పాతుకోట పంచాయతీ పాలెం గ్రామంలో ఎంపీపీ పాఠశాలకు భవనం లేక విద్యార్థులు అద్దె ఇంట్లో పాఠాలు నేర్చుకుంటున్నారు. గత వైకాపా ప్రభుత్వం నాడు-నేడు పథకంలో భాగంగా పాఠశాల భవన నిర్మాణం ప్రారంభించి.. మధ్యలో పనులు నిలిపేశారు. అప్పటినుంచి ఆ గ్రామంలోనే ఒక ఇంట్లో పాఠశాల నిర్వహిస్తున్నారు. ఇక్కడ అయిదు తరగతుల్లో నాలుగు గ్రామాలకు చెందిన మొత్తం 40 మంది విద్యార్థులు చదువుతున్నారు. వారంతా తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. పాఠశాల భవనం పూర్తి చేయాలని ఎంఈవో, అధికారులకు ఎన్నిమార్లు వినతిపత్రాలు అందించినా ఫలితం లేదని తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేశారు. అధికారులు స్పందించి భవన నిర్మాణం పూర్తి చేయాలని కోరారు.

– హుకుంపేట, న్యూస్‌టుడే

అల్లంపుట్టులో తాగునీటి అవస్థలు

వేసవి రాక ముందే మన్యంలోని గ్రామాల్లో తాగునీటి కష్టాలు వెంటాడుతున్నాయి. మారుమూల గ్రామాల్లో గిరిజనులకు కిలోమీటర్ల దూరంలోని ఊటగెడ్డలే ఆధారమవుతున్నాయి. పెదబయలు మండలం అడుగుపుట్టు పంచాయతీ అల్లంపుట్టులో ఎగువవీధిలో సుమారు 15 కుటుంబాలు నివాసం ఉంటున్నాయి. ఇక్కడ బోరు లేక సుమారు కిలోమీటరు దూరంలోని ఊటగెడ్డల నుంచి మహిళలు నీరు మోసుకెళ్తున్నారు. ఈ ఊట నీరు కలుషితమవడంతో వాటిని తాగి రోగాలబారిన పడుతున్నామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఏళ్లు గడుస్తున్నా తాగునీరు అందించడంలో ప్రభుత్వాలు విఫలమవుతున్నాయని వాపోతున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి తాగునీటి సదుపాయం కల్పించాలని కోరుతున్నారు. – పెదబయలు గ్రామీణం, న్యూస్‌టుడే

ఊటగెడ్డల నీరు సేకరిస్తున్న మహిళలు

మాకోసమే కట్టారు!

వి.కోడాపల్లిలోని బస్‌షెల్టర్ ఆవులకు ఆవాసంగా మారింది. జి.మాడుగుల నుంచి బొయితిలి వరకు ఆర్టీసీ బస్సు తిరుగుతోంది. పెదబయలు, ముంచంగిపుట్టు వెళ్లేందుకు పలువురు ఈ మార్గాన్ని ఎంచుకుంటారు. నిత్యం ఈ మార్గం ప్రయాణికులతో రద్దీగానే ఉంటోంది. బస్ షెల్టర్లకు ఆర్అండ్‌బీ అధికారులు మరమ్మతులు చేయకపోవడంతో నిరుపయోగంగా మారింది. శిథిలావస్థకు చేరుకోవడంతో ఇందులో పశువులను కడుతున్నారు. ప్రయాణికులు చెట్ల కింద వేచి ఉండాల్సిన పరిస్థితి నెలకొంది. ఈ మార్గంలో నుర్మతి, అనర్భ, భీరం, జి.మాడుగుల బస్‌షెల్టర్లూ శిథిలావస్థకు చేరుకున్నాయి. వీటికి మరమ్మతులు చేసి వినియోగంలోకి తీసుకురావాలని ప్రయాణికులు కోరుతున్నారు. – జి.మాడుగుల, న్యూస్‌టుడే

వి.కోడాపల్లి బస్‌షెల్టర్ వద్ద పశువులు

భక్తులకు ఇబ్బంది లేకుండా ఏర్పాట్లు

హుకుంపేట, న్యూస్‌టుడే: మత్స్యగుండంలో జాతరకు వచ్చే భక్తులకు ఇబ్బందులు లేకుండా చేడాలని పాడేరు ఐటీడీఏ పీవో శ్రీపూజ పేర్కొన్నారు. మత్స్యగుండంలో స్వామి వారిని శుక్రవారం దర్శించుకొన్నారు. అనంతరం ఏర్పాట్లు పరిశీలించారు. మండల స్థాయి అధికారులు, కమిటీ సభ్యులతో సమావేశం ఏర్పాటు చేశారు. ఆమె మాట్లాడుతూ.. విధి నిర్వహణలో అప్రమత్తంగా ఉండాలని పేర్కొన్నారు. మత్స్యగెడ్డలో స్నానాలకు దిగకుండా పటిష్ఠ చర్యలు తీసుకోవాలని, పోలీసు గస్తీ ఏర్పాటు చేయాలని పేర్కొన్నారు. కమిటీ సభ్యులు, అధికారులు పాల్గొన్నారు.

మత్స్యగుండంలో ఏర్పాట్లు పరిశీలిస్తున్న ఐటీడీఏ పీవో శ్రీపూజ

గంగమ్మ ఉత్సవాలు 16 నుంచి

ముంచంగిపుట్టు, న్యూస్‌టుడే: సుజనకోట గ్రామంలో గంగమ్మ తల్లి ఉత్సవాలు ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు ముమ్మరం చేశారు. ఈ నెల 16న ఉత్సవాలు, 17న ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారని తహసీల్దార్ భాస్కరఅప్పారావు తెలిపారు. ఆలయ పూజారి ఇంటిలో ఉంచిన అమ్మవారిని తహసీల్దార్ శుక్రవారం దర్శించుకున్నారు. ఆలయ ప్రాంగణాన్ని పరిశీలించి భక్తులకు ఇబ్బందులు కలగకుండా జాగ్రత్తలు పాటించాలని పేర్కొన్నారు. ఉత్సవాల గోడపత్రికలను కమిటీ సభ్యులు ఆవిష్కరించారు. కొత్త సుజనకోట గ్రామంలోనూ అమ్మ వారి ఉత్సవాలు నిర్వహించేందుకు ఏర్పాట్లు చేశారు. దారెల, కిలగాడ, లక్ష్మీపురం పంచాయతీలోని అర్లోయిపుట్టు, జర్జుల పంచాయతీలోని గుంజ్రి కూడలిలో, చెరువుపాకల గ్రామంలో మహాశివరాత్రి ఉత్సవాలు నిర్వహించేందుకు సర్వం సిద్ధం చేశారు. ఉత్సవాల్లో అవాంఛనీయ ఘటనలు జరగకుండా నిఘా పెంచామని ఎస్సై నాని చెప్పారు.


కొయ్యూరులోని పురాతన భ్రమరాంబికా సమేత మల్లికార్జునస్వామి

కొయ్యూరు, న్యూస్‌టుడే: కొయ్యూరులో మహా శివరాత్రి ఉత్సవాలు ఘనంగా ప్రారంభం అయ్యాయి. అతిపురాతన భ్రమరాంబికా సమేత మల్లికార్జునస్వామి ఆలయంలో ఈనెల 15న మహా శివరాత్రి సందర్భంగా ప్రత్యేక పూజలు, అభిషేకాలు నిర్వహించనున్నట్లు కమిటీ సభ్యులు తెలిపారు.

సుజనకోటలో గోడపత్రికలు ఆవిష్కరిస్తున్న కమిటీ సభ్యులు

జి.మాడుగుల, న్యూస్‌టుడే: జి.మాడుగుల మండల కేంద్రంలోని గాంధీనగర్ పంచముఖ ఆంజనేయ, ఆదిపురుష శివలింగేశ్వర స్వామి ఆలయాల్లో శివరాత్రికి ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నట్లు సాయిరాం స్వామీజీ తెలిపారు. ఆదిపురుష శివలింగేశ్వర స్వామి ఆలయంలో పూజలు, భజన కార్యక్రమాలు నిర్వహిస్తామన్నారు.

మేమున్నాం.. మీకు తోడుగా

పాడేరు	అరకులోయ: 63034 86346
89853 66570	చింతపల్లి: 94404 07658

డుంబ్రిగుడ, న్యూస్‌టుడే: పోతంగి పాములాయి గ్రామంలో గ్రావిటీ పథకం అడుగంటిపోయింది. తాగునీటికి ఇబ్బందులు పడుతున్నాం. – రాధాకృష్ణ, స్థానికుడు

✔: ఆర్‌డబ్ల్యూఎస్ అధికారులతో చర్చించి తాగునీటి ఇబ్బందులను తొలగిస్తాం. – గౌతమి, పంచాయతీ కార్యదర్శి

పెదబయలు, న్యూస్‌టుడే: పెదబయలులో ప్రయాణికులకు విశ్రాంతి భవనం లేక ఆరుబయటే బస్సుల కోసం వేచి చూడాల్సి వస్తోంది. – కుమార్, పెదబయలు. ✔: ప్రతిపాదనలు పంపుతాం. నిధులు మంజూరైతే తక్షణమే పనులు చేపడతాం. – శ్రీదేవి, ఏఈ, ఆర్అండ్‌బీ, పెదబయలు

ఘనంగా కళాశాల స్వర్ణోత్సవం

పాడేరు పట్టణం, న్యూస్‌టుడే: స్థానిక ప్రభుత్వ జూనియర్ కళాశాల ఏర్పాటై 50 వసంతాలు పూర్తి చేసుకున్న సందర్భాన్ని పురస్కరించుకుని ప్రిన్సిపల్ శ్రీనివాస్ ఆధ్వర్యంలో శుక్రవారం స్వర్ణోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఐదు దశాబ్దాలుగా కళాశాల సాధించిన ప్రగతిని ప్రిన్సిపల్ వివరించారు. కళాశాలలో చదువుకుని ఉన్నతంగా ఎదిగిన కొంతమంది పూర్వ విద్యార్థులను సత్కరించారు. ముంచంగిపుట్టు జూనియర్ కళాశాల ప్రిన్సిపల్ దొర, వైస్ ప్రిన్సిపల్ రమాదేవి, ప్రభుత్వ ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయులు విశ్వప్రసాద్, అధ్యాపక, బోధనేతర సిబ్బంది పాల్గొన్నారు.

పట్టాలు మంజూరు చేయండి

చింతపల్లి గ్రామీణం, న్యూస్‌టుడే: చింతపల్లి పంచాయతీ పరిధిలోని డైరీనగర్ గ్రామ గిరిజనులకు భూమి పట్టాలు మంజూరు చేయాలని మాజీ ఎమ్మెల్యే, తెదేపా నియోజకవర్గ ఇన్‌ఛార్జి గిడ్డి ఈశ్వరి కోరారు. ఈ మేరకు శుక్రవారం చింతపల్లి తెదేపా పట్టణ అధ్యక్షుడు రీమల ఆనంద్, డైరీనగర్ గ్రామస్థులతో కలసి పాడేరు గ్రీవెన్స్‌లో కలెక్టర్‌కు వినతిపత్రం అందజేశారు. డైరీనగర్ గ్రామంలో 34 గిరిజన కుటుంబాలు 20 ఏళ్లుగా జీవనం సాగిస్తున్నారన్నారు. వారి జీవనోపాధి కోసం 20 సంవత్సరాల క్రితం ప్రభుత్వం 1.50 ఎకరాల చొప్పున భూమిని పంపిణీ చేసిందని పేర్కొన్నారు. ఇప్పటివరకు భూమి పట్టాలు మంజూరు చేయలేదని చెప్పారు. లక్కోజి నాగభూషణం, గాంధీపడాల్ తదితరులు పాల్గొన్నారు.

కలెక్టర్‌కు సమస్య వివరిస్తున్న మాజీ ఎమ్మెల్యే ఈశ్వరి తదితరులు

బకాయిలు చెల్లించాలి

గూడెంకొత్తవీధి, న్యూస్‌టుడే: పీఎం జన్‌మన్, గ్రామీణ్ యోజన ద్వారా ఇళ్లు నిర్మించుకున్న గిరిజనులకు ప్రభుత్వం తక్షణమే బకాయిలు చెల్లించాలని గిరిజనులు కోరారు. శుక్రవారం పలు పంచాయతీలకు చెందిన ఇళ్లనిర్మాణ లబ్ధిదారులంతా మండల కేంద్రంలో ఆందోళన చేపట్టారు. ర్యాలీగా ఇక్కడకు చేరుకున్నారు. ప్రభుత్వం తక్షణమే బకాయిలను విడుదల చేయాలని విజ్ఞప్తి చేశారు. ఎంపీడీఓ రమణబాబుకు వినతిపత్రం అందజేశారు. ఎంపీటీసీ సభ్యుడు అంపురంగి బుజ్జిబాబు తదితరులు పాల్గొన్నారు.

శతశాతం ఉత్తీర్ణతకు కృషి

చింతపల్లి గ్రామీణం, న్యూస్‌టుడే: ఆశ్రమ పాఠశాలల్లో విద్యనభ్యసిస్తున్న పది విద్యార్థులకు ప్రత్యేక శిక్షణనిచ్చి.. శతశాతం ఉత్తీర్ణతకు కృషి చేయాలని డీఈవో డాక్టర్ రామకృష్ణారావు అన్నారు. స్థానిక జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ప్రత్యేక శిక్షణ తీసుకుంటున్న పదో తరగతి విద్యార్థులతో శుక్రవారం ఆయన మాట్లాడారు. పలు ప్రశ్నలు వేసి సమాధానాలు రాబట్టారు. చింతపల్లి, గూడెంకొత్తవీధి, కొయ్యూరు, జి.మాడుగుల మండలాలకు చెందిన 42 మంది విద్యార్థులను ఎంపిక చేసిన ప్రత్యేక శిక్షణ ఇస్తున్నామన్నారు. వెనుకబడిన విద్యార్థులకు ఉపాధ్యాయులు ఉదయం, సాయంత్రం ప్రత్యేక తర్ఫీదునిస్తున్నారని పేర్కొన్నారు. ఎంఈవో ప్రసాద్, హెచ్‌ఎం గిడ్డి వరలక్ష్మి, ఉపాధ్యాయులు చిట్టినాయుడు తదితరులు పాల్గొన్నారు.

ప్రత్యేక శిక్షణను పరిశీలిస్తున్న డీఈవో రామకృష్ణారావు

క్రికెట్ టోర్నీ ప్రారంభం

అరకులోయ పట్టణం, న్యూస్‌టుడే: గిరిజన సంప్రదాయ పండగలకు వేదికైన అరకులోయ మండలం మాడగడ గ్రామంలో రానున్న ఒల్‌పొడ (హోలీ) పండగ సందర్భంగా క్రికెట్ టోర్నీ నిర్వహిస్తున్నారు. దాదాపు 40 జట్లు పాల్గొంటున్న ఈ టోర్నీని మాడగడ గ్రామంలోని మేఘాల కొండపై మైదానంలో శుక్రవారం సర్పంచి జ్యోతి ప్రారంభించారు. హోలీ పండగ ముందురోజు ఉపవాస దీక్ష, మరుసటి రోజు తెల్లవారు జామున హోలికా దహనం కార్యక్రమాన్ని ఘనంగా జరుపుకోవడం ఈ పంచాయతీలో ఆనవాయితీగా వస్తోంది. టోర్నీ విజేతకు రూ.20 వేలు, ద్వితీయ బహుమతిగా రూ.10 వేలు అందించనున్నట్లు నిర్వాహకులు తెలిపారు. స్థానిక ప్రజాప్రతినిధులు, యువత పాల్గొన్నారు.


క్రికెట్ టోర్నీని ప్రారంభిస్తున్న సర్పంచి జ్యోతి

సచివాలయ సిబ్బందికి మెమోలు

గూడెంకొత్తవీధి, న్యూస్‌టుడే: సచివాలయ సిబ్బంది సమయపాలన పాటించడంతోపాటు ప్రజలకు అందుబాటులో ఉండాలని గూడెంకొత్తవీధి ఎంపీడీఓ రమణబాబు అన్నారు. ఆర్వీనగర్ సచివాలయాన్ని శుక్రవారం ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఆ సమయంలో ముగ్గురు సచివాలయ సిబ్బంది ముందస్తు అనుమతి లేకుండా విధులకు గైర్హాజరైనట్లు గుర్తించి వారికి మెమోలు జారీ చేస్తున్నట్లు ఎంపీడీఓ తెలిపారు. డిప్యూటీ ఎంపీడీఓ జగదీష్, పంచాయతీ కార్యదర్శి అరుణ్‌కుమార్ పాల్గొన్నారు.

ఆర్వీనగర్ సచివాలయాన్ని తనిఖీచేస్తున్న ఎంపీడీఓ రమణబాబు

★ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం ద్వారా చేపట్టిన పనులన్నీ గడువులోగా పూర్తిచేయాలని ఎంపీడీఓ రమణబాబు అన్నారు. ఉపాధి పనుల పురోగతిపై ఏపీఓ, సిబ్బందితో శుక్రవారం సమీక్షించారు. మార్చి నెలాఖరుతో ఈ పథకం గడువు ముగుస్తుందన్నారు. కేంద్ర ప్రభుత్వం ఈ పథకాన్ని వీబీజీ రామ్‌జీ పేరిట మార్పు చేయడంతోపాటు అనేక సంస్కరణలు చేపడుతోందన్నారు. మండలంలోని 17 పంచాయతీల్లో చేపట్టబోయే కొత్త పనులకు సంబంధించి కార్యాచరణ ప్రణాళికలు సిద్ధం చేయాలని సూచించారు. కార్యక్రమంలో ఏపీఓ రాంప్రసాద్, తదితరులు పాల్గొన్నారు.

చిన్నారుల ఆరోగ్యంపై అప్రమత్తం

గూడెంకొత్తవీధి, న్యూస్‌టుడే: అంగన్‌వాడీ కేంద్రాల్లో ఐదేళ్లలోపు చిన్నారుల ఆరోగ్యంపై కార్యకర్తలు జాగ్రత్తలు తీసుకోవాలని ఎంపీడీఓ రమణబాబు అన్నారు. ఐసీడీఎస్ కార్యకర్తలతో సమావేశం నిర్వహించారు. ఈనెల 17న నులిపురుగుల నివారణ మాత్రల పంపిణీ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు.

రేషన్ సరకులు తీసుకోండి

పెదబయలు, న్యూస్‌టుడే: సాంకేతిక కారణాలతో ఈ పోస్ సక్రమంగా అవ్వకపోవడంతో.. కరుగొండ జీసీసీ డిపోకు సరకులు పూర్తిస్థాయిలో ఇవ్వలేకపోయామని డిపో సేల్సుమేన్ రాజేంద్రప్రసాద్, గోదాము ఇన్‌ఛార్జి పూర్ణయ్య తెలిపారు. ఆ సమస్య తీరడంతో సరకులు పంపిస్తున్నామని, తక్షణమే లబ్ధిదారులు తీసుకోవాలన్నారు.

డీఎంహెచ్ఓను తొలగించాలి

పాడేరు, న్యూస్‌టుడే: వైద్య ఆరోగ్య శాఖలో కింది స్థాయి ఉద్యోగులను వేధింపులకు గురిచేస్తున్న డీఎంహెచ్ఓ కృష్ణమూర్తి నాయక్‌ను తక్షణమే తొలగించాలని ఆదివాసీ జేఏసీ జిల్లా కన్వీనర్ రామారావుదొర డిమాండ్ చేశారు. శుక్రవారం జిల్లా కలెక్టర్‌కు ఫిర్యాదు చేశారు. ఆదివాసీ మహిళా ఉద్యోగులను అకారణంగా ఇబ్బంది పెడుతున్నారని పేర్కొన్నారు.

రాధా మాస్టారు మృతి

పాడేరు పట్టణం, న్యూస్‌టుడే: పాడేరు పట్టణంలో నివాసం ఉంటూ.. హుకుంపేట మండలం సూకూరు ఆశ్రమ పాఠశాల ప్రధానోపాధ్యాయులుగా పనిచేస్తున్న రాధా మాస్టారు(రాధాకృష్ణ) మృతి చెందారు. గత కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతూ కేరళ రాష్ట్రంలోని తన స్వగ్రామంలో శుక్రవారం వేకువజామున మృతి చెందినట్లు కుటుంబీకులు తెలిపారు. ఈయన కుటుంబం పాడేరుకు ఐదు దశాబ్దాల క్రితం వచ్చి హోటల్ వ్యాపారం నిర్వహించేది. ఈయన గిరిజన సంక్షేమశాఖలో గణిత ఉపాధ్యాయుడిగా చేరి.. ప్రధానోపాధ్యాయుడి స్థాయికి చేరుకున్నారు. ఈయన మృతికి ఉపాధ్యాయులు, వ్యాపార, వర్తక ప్రముఖులు సంతాపం తెలిపారు.

రక్షణ ట్రస్టు గోశాల పరిశీలన

ఎస్.రాయవరం, న్యూస్‌టుడే: ఎస్.రాయవరం మండలం పెనుగొల్లు సమీపంలోని రక్షణ ఛారిటబుల్ ట్రస్టు గోశాలను డీఎస్పీ శ్రీనివాసరావు, సీఐ రామకృష్ణ, ఎస్సై విభీషణరావు శుక్రవారం పరిశీలించారు. మూతపడిన గోశాలలో నిర్వాహకులు పశువులను ఉంచుతూ అక్రమ రవాణాకు పాల్పడుతున్నారన్న ఆరోపణలు రావడంతో ఎస్పీ ఆదేశాల మేరకు పోలీసులు పరిశీలించారు. ఈ ప్రదేశంలో ప్రస్తుతం ఎటువంటి పశువులు లేనట్లు గుర్తించారు. గోశాల వ్యవహారంపై ఇక్కడి స్థానికులతో మాట్లాడారు. గోశాల పరిశీలనకు మాత్రమే వచ్చారని, ఎటువంటి విచారణ చేపట్టలేదని సీఐ రామకృష్ణ తెలిపారు.

నివాసగృహాలపై నిర్లక్ష్యం

ముంచంగిపుట్టు, న్యూస్‌టుడే: మన్యంలోని గిరిజన సంక్షేమ ఆశ్రమ పాఠశాలల ఉపాధ్యాయులు స్థానికంగా నివాసం ఉండేందుకు నిర్మించిన గృహాలు శిథిలావస్థకు చేరుకున్నాయి. దశాబ్దాల క్రితం నిర్మించిన భవనాలకు కనీస మరమ్మతులు చేపట్టకపోవడంతో నిరుపయోగంగా తయారయ్యాయి. శిథిల భవనాల్లో ఉపాధ్యాయులు నివాసం ఉండలేక.. అద్దె ఇళ్లలో ఉంటూ ఇబ్బందులు పడుతున్నారు. ముంచంగిపుట్టులో గిరిజన సంక్షేమశాఖ ఆధ్వర్యంలో రెండు బాలుర, రెండు బాలికల ఆశ్రమ పాఠశాలలు ఉన్నాయి. ప్రతి పాఠశాలలో 12 నుంచి 20 మంది ఉపాధ్యాయులు, ఇతర సిబ్బంది పనిచేస్తున్నారు. వారు స్థానికంగా నివాసం ఉండేందుకు బాలుర పాఠశాలలకు సమీపంలో మూడు, బాలికల పాఠశాలలకు సమీపంలో ఒక భవనం నిర్మించారు. బాలికల పాఠశాల సమీపంలో భవనాలు శిథిలావస్థకు చేరడంతో వాటిని తొలగించారు. బాలుర పాఠశాల సమీపంలో భవనాల గోడలు బీటలువారి.. పైకప్పు రేకులు పగిలిపోయాయి. కిటికీలు, తలుపులు పోయి విషసర్పాలకు నిలయంగా మారాయి. 18 కుటుంబాలు నివాసం ఉండేలా నిర్మించిన వీటికి మరమ్మతులు చేపట్టక నిరుపయోగంగా తయారయ్యాయి. సొంత నిధులతో పాక్షిక మరమ్మతులు చేసుకుని కొందరు నివాసం ఉంటున్నారు.

★ అరకులోయ, డుంబ్రిగుడ, అనంతగిరి, హుకుంపేట, పెదబయలు, కొయ్యూరు, జి.మాడుగుల మండలాల్లోని ఆశ్రమ పాఠశాలలకు చెందిన ఉపాధ్యాయుల క్వార్టర్ల దుస్థితి దయనీయంగా మారింది. పెదబయలులో నివాస గృహాలు శిథిలమవడంతో వాటిని తొలగించారు. కొయ్యూరు మండలంలోని శరభన్నపాలెంలో గృహాలు శిథిలమై.. నివాస యోగ్యంగా లేవు. ముంచంగిపుట్టు మండలంలోని బుబ్బురు, పెదగుడ గ్రామాల్లోని క్వార్టర్లదీ ఇదే పరిస్థితి. శిథిల భవనాలకు మరమ్మతులు చేపట్టాలని, సదుపాయాలు కల్పించాలని పలువురు కోరుతున్నారు.

శిథిలావస్థలో ఉపాధ్యాయుల నివాసగృహాలు

అరకులో మందుబాబులను అదుపులోకి తీసుకుంటున్న ఎస్సై సురేష్, సిబ్బంది

డ్రోన్‌తో మందుబాబులకు చెక్

డుంబ్రిగుడ, న్యూస్‌టుడే: బహిరంగ ప్రదేశాల్లో మద్యపానంపై పోలీసుశాఖ కొరడా ఝుళిపిస్తోంది. ఎస్పీ అమిత్ బర్దర్ ఆదేశాల మేరకు ఎస్సై సురేష్, సిబ్బంది.. అరకు సంతబయలులో బహిరంగ ప్రదేశాల్లో మద్యపానంపై శుక్రవారం డ్రోన్‌తో పర్యవేక్షించారు. బహిరంగంగా మద్యం తాగుతున్నవారిని అదుపులోకి తీసుకుని.. కేసులు నమోదు చేశారు.

ఇళ్ల నిర్మాణాలు వేగవంతం

గూడెంకొత్తవీధి, న్యూస్‌టుడే: కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేస్తున్న పలు పథకాల ద్వారా ఇంటి నిర్మాణ పనులను లబ్ధిదారులు వేగవంతం చేయాలని లక్కవరపేట సర్పంచి కె. వీరేంద్రప్రసాద్ అన్నారు. గృహనిర్మాణశాఖ ఆధ్వర్యంలో శుక్రవారం కొత్తపాలెంలో ఇళ్ల నిర్మాణ పనులకు సంబంధించి గ్రౌండింగ్ మేళా జరిగింది. ఏఈఈ విమల, ఎంపీటీసీ సభ్యుడు సత్యనారాయణ, ఉప సర్పంచి గంగాధర్, కూటమి నాయకులు రామారావు, గోపాలరావు, వర్క్ ఇన్‌స్పెక్టర్ సూరిబాబు, ఇంజినీరింగ్ సహాయకుడు అనిల్ పాల్గొన్నారు.

ఇంటి నిర్మాణ పనులను ప్రారంభిస్తున్న అధికారులు, నాయకులు

(c) eenadu

ఈనాడు
అమరావతి
గుంటూరు
శనివారం ఫిబ్రవరి 14, 2026

నేటి సీఆర్డీఏ గ్రీవెన్స్ రద్దు

తుళ్లూరు, న్యూస్‌టుడే: ప్రజా రాజధానిలో రైతులు, రైతు కూలీలు, స్థానికుల కోసం ప్రతి శనివారం రాయపూడి సమీపంలోని సీఆర్డీఏ కార్యాలయంలో నిర్వహిస్తున్న గ్రీవెన్స్ డేను శనివారం రద్దు చేసినట్లు సీఆర్డీఏ కమిషనర్ కార్యాలయం ఒక ప్రకటనలో పేర్కొంది. నిర్వహణ కారణాల రీత్యా ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించింది.

సందడిగా 'ఈనాడు-ఈటీవీ' ప్రతిభాపాటవ పోటీలు

ఉమ్మడి గుంటూరు జిల్లావ్యాప్తంగా 'ఈనాడు-ఈటీవీ' ఆధ్వర్యంలో పాఠశాలలు, కళాశాలల విద్యార్థులకు శుక్రవారం జడ్పీ ప్రాంగణంలోని శ్రీసత్యసాయి విద్యావిహార్ పాఠశాలలో ప్రతిభాపాటవ పోటీలు నిర్వహించారు. ఈ సందర్భంగా నిర్వహించిన సభలో ప్రసంగిస్తున్న జిల్లా విద్యాశాఖాధికారి డాక్టర్ సలీం బాషా. వేదికపై శ్రీసత్యసాయి విద్యావిహార్ పాఠశాల కరస్పాండెంట్ సీహెచ్. నరసింహారావు, ఉర్దూ డీవై షేక్ ఎండీ ఖాసిం, 'ఈనాడు' యూనిట్ ఇన్‌ఛార్జి వెంకటేశ్వర్లు

అమల్లోకి ఈ-నామ్ 2.0

లాట్ ఐడీల జారీలో జాప్యం

మిర్చియార్డు, న్యూస్‌టుడే: మిర్చియార్డులో శుక్రవారం నుంచి ఈ-నామ్ 2.0 అమల్లోకి వచ్చింది. ఈ విధానంలో యార్డుకు వచ్చిన రైతు పేరు, ఫోన్, ఆధార్ నంబర్లు, ఎన్ని బస్తాలు.. ఏ రకం మిర్చి తీసుకొచ్చారో నమోదు చేస్తున్నారు. ఆ వెంటనే వారి ఫోన్‌కు ఓటీపీ వచ్చేలా సాఫ్ట్‌వేర్ రూపొందించారు. ఈ కొత్త విధానంపై అవగాహన లేకపోవడం, సర్వర్ సమస్య ఉండటం, అందుకు తగ్గట్లే కమిషన్ ఏజెంట్లు జాప్యం చేయడంతో లాట్ ఐడీలు క్రియేట్ చేయడంలో వేచి చూసే ధోరణి అవలంబించారు. దీంతో రాత్రి 10 గంటల వరకు విక్రయాలు కొనసాగాయి. 2500 లాట్ ఐడీలు క్రియేట్ కావాల్సి ఉండగా.. 1,300 ఐడీలు చేశారు. చివరకు రైతుల బిల్లుపై విక్రయాలు జరిగిన బస్తాలు వెలుపలకు పంపారు.

నువ్వు.. నేను.. ప్రేమ

నేడు ప్రేమికుల దినోత్సవం

- గుంటూరు సాంస్కృతికం, జిల్లా పరిషత్, న్యూస్‌టుడే

రెండక్షరాల ప్రేమ.. గెలవాలంటే యుద్ధం చేయాలి.. పెద్దలతో కాదు నమ్మకంతో.. కత్తులతో కాదు.. ప్రేమతో.. ఏది ప్రేమ.. ఏది ఆకర్షణ తెలుసుకున్నాక.. ప్రేమ ఫలించేలా పెద్దలందరినీ ఒప్పించి మెప్పించినవారు కొందరైతే.. పెద్దల్ని ఎదిరించి ముందడుగు వేసినవారు ఇంకొందరు. ఇలా అడుగులు ముందుకు పడి.. ప్రేమలు ఫలించి జీవితాలు తీయగా సాగుతున్న కొందరు ప్రేమికులను ప్రేమికుల దినోత్సవం సందర్భంగా 'న్యూస్‌టుడే' కలిసింది. ప్రేమ ఫలించిన తీరును ఆ జంటలు ఇలా వివరించాయి.

పాటలతో మెప్పించారు.. ఇంట్లో ఒప్పించారు..

చింతలపాటి అమృతరావు, పూజ

మా ఇద్దరిదీ గుంటూరే. మేము హిందూ కళాశాలలో డిగ్రీలో కలిసి చదువుకున్నాం. కళాశాల తరఫున పాటల పోటీలకు వెళ్లేవాళ్లం. బహుమతులు గెలుచుకుంటున్న రోజుల్లో మనసులు కలిశాయి. ఆ ఆటుపోటులే జీవితానికి దారి అనుకున్నాం. సొంతంగా గీతాంజలి ఆర్కెస్ట్రా పెట్టుకున్నాం. విషయం పెద్దలకు చెప్పాం. ఆర్థిక, సామాజిక స్థితిగతులను వందలుగా చెప్పారు. తల్లిదండ్రుల మనసును కష్టపెట్టడానికి ఇష్టపడలేదు. నాలుగేళ్ల పాటు కష్టాలు పడ్డాం. ఆ తర్వాత పెద్దల్ని ఒప్పించి పెళ్లి చేసుకున్నాం. ఇప్పటికీ కలిసి పాటలు పాడుతూ ఎంతో సంతోషంగా ఉన్నాం. ఎవరికి మనసు బాగోలేకపోయినా రెండో వ్యక్తి పాట పాడితే తేలికపడుతుంటాం.

ప్రేమ కోసం 48 రోజులు జైలు

నాలావత్ శ్రీనివాసనాయక్, సరస్వతి (పాత చిత్రం)

ప్రేమించిన యువతి కోసం 48 రోజులు జైలు జీవితం అనుభవించారు. కేసులు ఎదుర్కొన్నారు. జిల్లా న్యాయస్థానంలో ఎట్టకేలకు కేసులు వాయిదాలు తిరిగారు. చివరకు 7వ కోర్టు జడ్జి ఆమెను పిలిపించి ఆయన మిమ్మల్ని వేధించాడా? అని ప్రశ్నించడంతో ఆ మహిళ.. తనకు ఇష్టమని చెప్పడంతో కోర్టులోనే వివాహం జరిపించారు. అలా వివాహమై 25 వసంతాలు పూర్తి చేసుకున్నారు. వారే పొదరవారిపాలెంకు చెందిన నాలావత్ శ్రీనివాసనాయక్, ప్రత్తిపాడు మండలం యనమదలకు చెందిన ఏసు మరియమ్మ.

పట్టు వీడకుండా.. పాలు పనులకు వచ్చిన మరియమ్మను ఇష్టపడిన శ్రీనివాసనాయక్ పెళ్లి ప్రతిపాదన తీసుకురాగా సామాజికవర్గం వేరు కావడంతో ఆమె తల్లి తిరస్కరించారు. ఆయనా ప్రయత్నం ఆపలేదు. తల్లి చేసిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు పెట్టడంతో 48 రోజులు జైలు జీవితం అనుభవించారు. బెయిల్‌పై వచ్చినా మళ్లీ కేసులు పెట్టడంతో జైలుకు వెళ్లారు. కోర్టులో కేసు ఫైనల్ హియరింగ్‌కు వచ్చినప్పుడు 7వ కోర్టు జడ్జి మరియమ్మను పిలిపించి విచారించారు. అతను వేధించాడని.. జైలు శిక్ష పడుతుందనడంతో ఆమె శ్రీనివాసనాయక్ అంటే ఇష్టమని చెప్పడంతో జడ్జి సమక్షంలో 2001, అక్టోబరులో వివాహం చేశారు. అనంతరం ఆమె పేరు సరస్వతిగా మార్చారు. తొలుత ట్రాక్టర్, ఆటో డ్రైవర్.. తర్వాత వ్యాపారం చేసి స్థిరపడ్డారు. ఇద్దరు కుమారులున్నారు. ప్రేమ పెళ్లి వల్ల ఎన్ని కష్టాలు ఎదురైనా పాతికేళ్లుగా కలిసి జీవనం సాగిస్తున్నామని శ్రీనివాసనాయక్ తెలిపారు.

ప్రేమికుల దినోత్సవం రోజే నిశ్చితార్థం

అరెమండ జగజ్జీవన్‌రావు, పద్మ

పొన్నూరు మండలం ఆరెమండకు చెందిన ఆరెమండ జగజ్జీవన్‌రావు బీటెక్ పూర్తి చేసి పోటీ పరీక్షల శిక్షణ కోసం గుంటూరు వెళ్లేవారు. కొల్లిపర మండలం మున్నంగికి చెందిన యలమాటి పద్మ బీకాం చదివి ఓ ప్రైవేట్ కళాశాలలో ట్యూటర్‌గా పని చేసేందుకు గుంటూరు వచ్చేవారు. గుంటూరు ఆర్టీసీ బస్టాండ్‌లో ఇద్దరి చూపులు కలిసి.. ప్రేమ చిగురించింది. పెళ్లి చేసుకోవాలని పెద్దలకు చెప్పగా.. జీవనోపాధి కోసం ఉద్యోగం లేకపోవడంతో పద్మ తల్లి అభ్యంతరం చెప్పారు. ఏడాది పాటు దూరంగా ఉన్నా ఫోన్‌లో మాట్లాడుకునేవారు. వారి ప్రేమ, పట్టుదలను చూసి పద్మ తల్లి అంగీకరించారు. 2002 ఫిబ్రవరి 14న ప్రేమికుల దినోత్సవం రోజు నిశ్చితార్థం జరిగింది. 2002, మే 6న వివాహమైంది. పెళ్లయిన ఒక ఏడాదికి 2003, జూన్ 19న జగజ్జీవన్‌రావుకు జిల్లా వెలుగు శాఖలో కమ్యూనిటీ సమన్వయకర్తగా మాచర్ల మండలంలో పోస్టింగ్ ఇచ్చారు. ప్రస్తుతం ఏపీఎంగా పని చేస్తున్నారు. పెళ్లి తర్వాత పద్మను ఎంకాం చదివించారు. 2010లో వెలుగు విభాగంలో అకౌంటెంట్‌గా ఉద్యోగానికి ఎంపికయ్యారు. ఇప్పుడు గ్రామ, వార్డు సచివాలయాల విభాగంలో పని చేస్తున్నారు. పెళ్లయిన తొలినాళ్లలో ఇద్దరికీ ఉద్యోగాలు లేక ఆర్థికంగా ఇబ్బందులు పడినా ధైర్యంగా పనులకు వెళ్లామని చెప్పారు.

ప్రేమకో బహుమతి

న్యూస్‌టుడే - పట్నంబజారు

అందమైన ప్రేమరాణి చేయి తగిలితే.. సత్తు రేకు కూడా స్వర్ణమేలే అన్నారో సినీ కవి. ప్రేమికుల రోజున మనసుకు నచ్చినవారికి ఏదో ఒక బహుమతి ఇచ్చి సంతోషపెడుతున్న ట్రెండ్ గత కొన్నేళ్లుగా నడుస్తోంది. అందుకోసమే కొన్ని కార్పొరేట్ కంపెనీలు ప్రత్యేక ఆఫర్లు ఇస్తూ వారిని ఆకట్టుకుంటున్నాయి. గుంటూరు నగరంలో ఆభరణాలు, చేతి గడియారాలు, పుష్పాలు తదితర బహుమతులకు గిరాకీ ఉంటోంది. ప్రేమకు చిహ్నంగా ఉండే డైమండ్ రింగ్స్, హృదయాకారంలో ఉన్న చెవిదుద్దులు, నెక్లెస్‌లను ఆయా వ్యాపార సంస్థలు అందుబాటులో ఉంచాయి. ప్రేమికులను ఆకర్షించేందుకు కొన్ని షోరూమ్‌లలో ప్రత్యేక అలంకరణలు చేస్తున్నారు. అక్కడ ప్రేమికులు బహుమతులు ఇచ్చుకునేలా... స్వీయ చిత్రాలు తీసుకునేలా అలంకరించారు. రూ.10 వేల నుంచి రూ.2.50 లక్షల వరకు ధరల్లో ప్రేమికుల కోసమే కొన్ని ప్రత్యేక ఆభరణాలు అందుబాటులో ఉంచామని వ్యాపార సంస్థల ప్రతినిధులు తెలిపారు. ఏటా హృదయాకారంలో ఉన్న ప్లాటినం ఆభరణాలకు డిమాండ్ ఉంటోందని, వీటి ఖరీదు రూ.9,500 నుంచి రూ.2 లక్షల వరకు ఉందని వివరించారు. ఈసారి మార్కెట్ ఆశించిన స్థాయిలో ఉండకపోవచ్చని, బంగారం ధరలు భారీగా పెరగడమే కారణమని బ్రాడీపేటలోని ఓ షాపు యజమాని చెప్పారు.

★ ప్రేమికుల దినోత్సవం సందర్భంగా గులాబీల ధరలకు రెక్కలొచ్చాయి. గత నెలలో కట్ట ధర రూ.200 ఉండగా.. ప్రస్తుతం రూ.550కు చేరింది.

పాలన పారదర్శకంగా.. సేవలు సులభంగా..!

జీఎంసీలో జోన్ల వ్యవస్థ ఏర్పాటుకు అధికారుల కసరత్తు

ఈనాడు - అమరావతి

పరిపాలన వికేంద్రీకరణ దిశగా గుంటూరు నగరపాలక సంస్థ అడుగులు వేస్తోంది. ప్రజలకు మరింత మెరుగైన సేవలందించేందుకు అవసరమైన జోన్ల వ్యవస్థ ఏర్పాటుకు కసరత్తు జరుగుతోంది. అది అందుబాటులోకి వస్తే వరకు డిప్యూటీ కమిషనర్ల క్షేత్రస్థాయి సేవలకు దగ్గర చేయనున్నారు. జీఎంసీ పరిధిలో 57 డివిజన్లు ఉన్నాయి. వందల సంఖ్యలో అధికారులు, సిబ్బంది ఉన్నా.. సేవలు పూర్తి స్థాయిలో పారదర్శకంగా అందని దుస్థితి. కొన్ని విభాగాల్లో తీవ్రస్థాయిలో నిర్లిప్తత నెలకొంది. ఈ పరిస్థితిలో మార్పు తెచ్చేందుకు జీఎంసీలోని మూడు నియోజకవర్గాల పరిధిలో సేవలను సులభతరం చేసేందుకు జోన్ల వ్యవస్థ ప్రతిపాదన ముందుకొచ్చింది. ఒక్కో జోన్ పరిధిలో 19 డివిజన్లు ఉండేలా ప్రణాళిక రూపొందిస్తున్నారు.

విశాఖ నమూనాగా...

విశాఖ నగరపాలక సంస్థలోని వ్యవస్థను అధికారులు పరిశీలించారు. అక్కడ 8 జోన్లు ఉన్నాయి. ఒక్కో జోన్ పరిధిలో 8 నుంచి 15 వార్డులున్నాయి. ప్రతి జోన్ రెండు, మూడు అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలో ఉండడంతో పాలనలో ఇబ్బందులు ఏర్పడ్డాయి. అందుకే గుంటూరు నగరపాలక సంస్థ పరిధిలో అసెంబ్లీ నియోజకవర్గ ప్రాతిపదికన మూడు జోన్ల ఏర్పాటుకు ప్రతిపాదిస్తున్నారు. ఈ ఆర్థిక సంవత్సరాంతంలోగా తుది రూపుతో నివేదిక సిద్ధం చేసి ప్రభుత్వానికి నివేదించనున్నారు.

డీసీలకు ప్రత్యేక బాధ్యతలు

జోన్ల వ్యవస్థ ఏర్పాటయ్యే వరకు డిప్యూటీ కమిషనర్లకు ప్రత్యేక బాధ్యతలు అప్పగించనున్నారు. ప్రస్తుతం ఇద్దరు డిప్యూటీ కమిషనర్లు, ఒక కౌన్సిల్ సెక్రటరీ ఉన్నారు. వీరిని మూడు నియోజకవర్గాలకు బాధ్యులుగా నియమించి అన్ని విభాగాల పర్యవేక్షణ అప్పగించనున్నారు. కౌన్సిల్ పదవీకాలం ముగిస్తున్న నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకుంటున్నారు.

ముఖ్య కారణమిదే..

ఏ నియోజకవర్గంలో ఎలాంటి సమస్యలున్నాయి? పాలనాపరమైన ఇబ్బందులున్నాయా? ఇతరత్రా అంశాలను క్షుణ్ణంగా పరిశీలించేందుకు వీలవుతుందన్నది జీఎంసీ ఉన్నతాధికారుల భావన. ఇటీవల ఒక డీసీ బదిలీపై వెళ్లగా.. కొత్త అధికారి రాగానే.. ఈ ప్రక్రియను పట్టాలెక్కించనున్నారు.

థాంక్యూ సీఎం సర్

108 వాహనాల సిబ్బంది ధన్యవాదాలు

గుంటూరు నగరం, న్యూస్‌టుడే: రాష్ట్ర వ్యాప్తంగా 108 అంబులెన్స్‌ల్లో పని చేస్తున్న సిబ్బందికి ప్రభుత్వం వేతనం పెంచడంతో శుక్రవారం జిల్లాలోని ఈఎంటీ, పైలెట్‌లు ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడికి ధన్యవాదాలు తెలిపారు. వేతనం రూ.2 వేలు అదనంగా పెంచడంతోపాటు 5, 10 ఏళ్ల సర్వీసు పూర్తి చేసుకున్న ఉద్యోగులకు ఆటోమేటిక్ అప్‌గ్రెడేషన్ చేయడంపై సిబ్బంది హర్షం వ్యక్తం చేశారు.

థాంక్యూ సీఎం సార్ చూపుతున్న సిబ్బంది

ఉత్తరక్రియలు

కీ॥శే॥ శ్రీమతి మందడి భాగ్యలక్ష్మి గారు

మరణం: 13-08-2024

శివభక్తి, దానధర్మములు, కుటుంబ పరిరక్షణ, అతిథి సేవలే పరమావధిగా జీవితం గడిపి, ఉత్తరాయణ మాఘకృష్ణ విదియ మంగళవారం తేది 03-02-2026న శ్రీమతి మందడి భాగ్యలక్ష్మి గారు స్వర్గస్తురాలైనారు. ఆమె పవిత్రాత్మకు శాంతి చేకూరాలని సర్వేసుని ప్రార్థిస్తూ.. శోకతప్త హృదయాలతో...

భర్త: మందడి చలపతిరావు
విశ్రాంత జిల్లా జడ్జి
మరియు కుటుంబ సభ్యులు

పెద్దకర్మ: తేది: 14-02-2026 శనివారం కట్టమూరు గ్రామం, సత్తెనపల్లి మండలం, పల్నాడు జిల్లాలోని మా స్వగృహం నందు జరుగును

ఫోన్: 98663 99888

బార్ కౌన్సిల్ ఎన్నికల్లో భారీగా పోలింగ్

గుంటూరులో 86.26 శాతం నమోదు

గుంటూరు లీగల్, న్యూస్‌టుడే: రాష్ట్ర బార్ కౌన్సిల్ ఎన్నికల్లో శుక్రవారం భారీగా పోలింగ్ నమోదైంది. గుంటూరులో ఓటు వేసేందుకు న్యాయవాదులు తరలివచ్చారు. ఉదయం 10.30 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు బారులుతీరి ఓటుహక్కు వినియోగించుకున్నారు. రాష్ట్రవ్యాప్తంగా నిర్వహించిన ఈ ఎన్నికలకు సంబంధించి గత రెండు నెలలుగా అభ్యర్థులు భారీ ఎత్తున ప్రచారం చేశారు. జిల్లా నుంచి 15 మంది అభ్యర్థులు బరిలో ఉండగా.. 2,381 ఓటర్లు నమోదయ్యారు. వీరిలో 2,054 (86.26%) మంది ఓటు వేశారు. ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్రప్రసాద్, ఎమ్మెల్యే నక్కా ఆనంద బాబు, జనసేన జిల్లా అధ్యక్షుడు గాదె వెంకటేశ్వరరావు ఓటు హక్కు వినియోగించుకున్నారు. బార్ అసోసియేషన్ అధ్యక్షుడు వై.శివసూర్య నారాయణ పోలింగ్ ప్రక్రియను పర్యవేక్షించారు. ఈ నెల 20న రాష్ట్ర బార్ కౌన్సిల్ కార్యాలయంలో ఓట్ల లెక్కింపు ఉంటుంది. ప్రాధాన్యతా క్రమంలో అధిక ఓట్లు లభించిన అభ్యర్థులను విజేతలుగా ప్రకటిస్తారు.

ఓటుహక్కు వినియోగించుకుంటున్న ఎమ్మెల్యే ఆనందబాబు, ఎమ్మెల్సీ ఆలపాటి

గైర్హాజరైన ఉపాధ్యాయులందరికీ షోకాజ్ నోటీసులు ఇవ్వండి

చేబ్రోలు, న్యూస్‌టుడే: చేబ్రోలు ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో విద్యార్థులతో పాటు ఉపాధ్యాయులు కూడా లేకపోవడంతో కలెక్టర్ తమీమ్ అన్సారియా ఆగ్రహం వ్యక్తం చేశారు. శుక్రవారం కళాశాలను ఆమె ఆకస్మికంగా తనిఖీకి వెళ్లిన సమయానికి ఉపాధ్యాయులు, ప్రిన్సిపల్ గదితో పాటు విద్యార్థుల గదులు కూడా తలుపులు వేసి ఉండడంతో ఆశ్చర్యానికి గురయ్యారు. కొందరు విద్యార్థులు ఉండగా.. కళాశాల నిర్వహణ, విద్యా బోధన గురించి అడిగి తెలుసుకున్న ఆమె అసహనం వ్యక్తం చేశారు. ఏడు గురు ఉపాధ్యాయులు కళాశాలకు వచ్చినట్టు ఉన్నప్పటికీ అక్కడ ఒక్కరే ఉండడం.. విద్యార్థులకు అసలు హాజరే వేయకపోవడం గుర్తించారు. కొద్ది సేపటికి అక్కడికి చేరుకున్న వైస్ ప్రిన్సిపల్ రామకృష్ణ విద్యార్థులను ఎన్‌సీసీ కింద క్వారీ తిరునాళ్ల వద్ద శుభ్రం చేసేందుకు ఉపాధ్యాయుల కార్లలో తరలించామని చెప్పారు. మధ్యాహ్నంవేళ సేవా కార్యక్రమాలు ఎలా చేయిస్తున్నారు? అక్కడున్న ఉపాధ్యాయులకు లైవ్ కాల్ చేయాలని కోరినా ఫలితం శూన్యం. ఇక్కడ అధ్వానంగా ఉంటే శుభ్రం చేయకుండా.. అక్కడేం చేస్తారని ప్రశ్నించారు. గైర్హాజరైన ఉపాధ్యాయులందరికీ షోకాజ్ నోటీసులు ఇవ్వాలని ఉన్నతాధికారులను ఆదేశించారు.

రికార్డులు పరిశీలిస్తున్న కలెక్టర్ తమీమ్ అన్సారియా

అప్పుడు.. ఇప్పుడు.. ఆయనే!

- అధికారుల అండతో వ్యవసాయశాఖలో పెత్తనం
- మూడు జిల్లాల విభాగంలోకి వెళ్లేందుకు పైరవీలు

న్యూస్‌టుడే - కలెక్టరేట్

గత ప్రభుత్వ హయాంలో పెత్తనం చలాయించారు. కూటమి ప్రభుత్వం వచ్చినా కదల్లేదు... సుమారు ఏడేళ్లుగా ఒకేచోట విధులు నిర్వర్తిస్తున్నారు వ్యవసాయశాఖలోని ఓ ఉద్యోగి. జిల్లా అధికారి కార్యాలయం కావడంతో అధికారుల అండదండలతో ఆయన మాటే చెల్లుబాటయ్యేలా చేసుకున్నారు. కొన్ని నెలల్లో బదిలీ తప్పదని తెలిసి.. మూడు జిల్లాల పరిధిలోని మరో విభాగంలోకి వెళ్లేందుకు ప్రయత్నిస్తున్నారు.

డబ్బులు ముడితేనే దస్త్రం కదిలేది..

వ్యవసాయశాఖ పరిధిలో గుంటూరు కేంద్రంగా ఎరువులు, పురుగుమందులు, బయో ఉత్పత్తులు, విత్తనాల వ్యాపారం ఏటా రూ.కోట్లలో జరుగుతుంటుంది. ఉమ్మడి గుంటూరు జిల్లాతోపాటు పొరుగు జిల్లాలు, తెలంగాణ, కర్ణాటక, ఒడిశా రాష్ట్రాలకు ఇక్కడి నుంచి వ్యవసాయ ఉత్పాదకాలు తీసుకెళ్తుంటారు. ఈ క్రమంలో గుంటూరు నగరం సాగు ఉత్పాదకాలకు కేంద్రంగా మారింది. దీంతో రాష్ట్రంలోని వ్యాపారులు గుంటూరు కేంద్రంగా లైసెన్సులు తీసుకోవడం తప్పనిసరవుతోంది. ఇక్కడే వ్యవసాయశాఖ కమిషనర్ కార్యాలయం కూడా ఉండడంతో నగరం కీలకంగా మారింది. ఇంతటి ప్రాధాన్యం ఉన్న చోట పాతుకుపోయిన సదరు ఉద్యోగి.. ఉన్నతాధికారులకైనా.. తన సహకారం లేనిదే కార్యాలయం నడవదన్న పరిస్థితి తీసుకొచ్చారు. దీంతో వ్యాపారులైనా.. కంపెనీల ప్రతినిధులైనా.. డీలర్లైనా.. ఆయన్ను కలిస్తేనే పనులవుతాయన్న భావన ఏర్పడింది. తప్పనిసరి పరిస్థితుల్లో ఆయన్ను ప్రసన్నం చేసుకోవాల్సిన పరిస్థితి.

ప్రభుత్వం ఏదైనా...

వైకాపా ప్రభుత్వ హయాంలో జిల్లాకు చెందిన అప్పటి మంత్రిని తన బంధువని చెప్పి సదరు ఉద్యోగి హవా సాగించారు. రాష్ట్రంలో ప్రభుత్వం మారాక ఆయన బదిలీ తప్పదని వ్యాపారవర్గాల్లో జోరుగా చర్చ నడిచింది. తన స్థానంలోకి ఎవరూ రాకుండా సాంకేతికంగా ఉన్న వెసులుబాటును అవకాశంగా మలచుకుని కదల్లేదు. రాష్ట్ర కార్యాలయంలో పని చేస్తున్న కొంతమంది ఉన్నతాధికారుల అండ ఆయనకు కలిసొస్తోంది. ప్రజాప్రతినిధులుగా ఎవరొచ్చినా తన స్థానానికి ఇబ్బందేమీ లేదని చెప్పుకుంటూ వచ్చారు. ఈసారి బదిలీ తప్పదన్న భావనతో మూడు జిల్లాల పరిధిలోని విభాగంలోకి వెళ్లేందుకు తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు. అక్కడికి వెళ్లాక కూడా ఇప్పట్లానే సహకారం అందిస్తానని కొన్ని కంపెనీల ప్రతినిధుల తోడ్పాటు తీసుకుంటున్నట్టు తెలిసింది. ఆయన తీరుతో విసిగిపోయిన వ్యాపార వర్గాలవారు జిల్లాలోని ప్రజాప్రతినిధుల వద్ద గోడు వెళ్లబోసుకున్నారు. సదరు ఉద్యోగి మాత్రం ఉన్నతాధికారులను ప్రసన్నం చేసుకునేపనిలో ఉన్నట్లు సమాచారం.

ఫెడరల్ బ్యాంక్

LCRD/హైదరాబాద్ డివిజన్, ఇ.నం.8-3903/10, ప్లాట్ నం.20,4వ అంతస్తు, జివిఆర్ లెజెండ్, నాగార్జున నగర్ కాలనీ, ఎల్లారెడ్డిగూడ, హైదరాబాద్, తెలంగాణ-500073, ఇ-మెయిల్: hydlcrd@federal.bank.co.in; వెబ్‌సైట్: www.federal.bank.in

HYDLCRD/VWDB/SVT/SN - 85/ /2025-26 — 13 ఫిబ్రవరి 2026

ప్రైవేట్ ఒప్పందం ద్వారా అమ్మకానికి నోటీసు

సెక్యూరిటైజేషన్ అండ్ ఫైనాన్షియల్ రీకన్‌స్ట్రక్షన్ ఆఫ్ ఫైనాన్షియల్ అసెట్ అండ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ ఆఫ్ సెక్యూరిటీ ఇంటరెస్ట్ యాక్ట్, 2002 (ఇకపై యాక్ట్‌గా సూచిస్తారు) కింద జారీ చేయబడిన స్థిరాస్తి అమ్మకానికి నోటీసు r/w సెక్యూరిటీ ఇంటరెస్ట్ (ఎన్‌ఫోర్స్‌మెంట్) రూల్స్, 2002 (ఇకపై రూల్స్‌గా సూచిస్తారు).

ఫెడరల్ బ్యాంక్ లిమిటెడ్ (సెక్యూర్డ్ క్రెడిటార్) కు తనఖా పెట్టిన/ఛార్జ్ చేయబడిన క్రింద వివరించిన స్థిరాస్తిని, ఫెడరల్ బ్యాంక్ లిమిటెడ్ యొక్క అధీకృత అధికారి స్వాధీనం చేసుకున్నారని, 04.03.2026న "ఎక్కడ ఉన్నది ఉన్నట్లుగానే", "ఎక్కడ ఉన్నది ఉన్నట్లుగానే", "ఎక్కడ ఎలా ఉందో, ఏది ఎలా ఉందో" మరియు "ఏదైతే ఎలా ఉందో, అది అలానే" విక్రయించబడుతుందని, గౌరవనీయులైన డెట్స్ రికవరీ ట్రిబ్యునల్, విశాఖపట్నం ద్వారా ఒరిజినల్ అప్లికేషన్ నంబర్ 952/2018లో ఆమోదించబడిన డిక్రీ/రికవరీ సర్టిఫికెట్ నిబంధనల ప్రకారం, మొత్తం డిక్రీ చేయబడిన మొత్తం రూ.4,60,04,461/- (రూపాయలు నాలుగు కోట్ల అరవై లక్షల నాలుగు వేల నాలుగు వందల అరవై ఒకటి మాత్రమే) రికవరీ కోసం ప్రజలకు మరియు ముఖ్యంగా రుణగ్రహీత(లు) మరియు హామీదారు(లు) కు నోటీసు ఇవ్వబడింది. అసలు దరఖాస్తు తేదీ నుండి చెల్లింపు వరకు భవిష్యత్తు వడ్డీతో పాటు ఖర్చులు మరియు ఇతర ఛార్జీలు CC జనరల్ లోన్ A/c నంబర్ 14605500001201కు చెల్లించాల్సిన మొత్తం తేది: 31.01.2026 నాటికి రూ.12,75,08,962.06 (పన్నెండు కోట్ల డెబ్బై ఐదు లక్షల ఎనిమిది వేల తొమ్మిది వందల అరవై రెండు రూపాయల ఆరు పైసలు మాత్రమే) అవుట్ స్టాండింగ్ బ్యాలెన్స్‌తో పాటు ఫెడరల్ బ్యాంక్, బ్రాంచ్ విజయవాడ/ పటమటకు చెల్లించాల్సిన అదనపు వడ్డీ మరియు ఛార్జీలతో (1) మెస్సర్స్ శ్రీ విజయ లక్ష్మి ట్రేడర్స్, 4/3/45/1, నల్లపాడు రోడ్, నల్లపాడు, గుంటూరు, ఆంధ్రప్రదేశ్-522005 ద్వారా దానికి ప్రాతినిధ్యం వహిస్తున్న యజమాని: శ్రీమతి దేవగిరి రామానుజమ్మ, (2) శ్రీమతి దేవగిరి రామానుజమ్మ, W/o. దేవగిరి శ్రీనివాస రెడ్డి, ఇ.నం.2-2-18, స్తంభాల్లగరువు, గుంటూరు, ఆంధ్రప్రదేశ్-522007, మరొక చిరునామా: ఇ.నం.2-6-8, పార్క్‌లేన్, స్తంభాల్లగరువు, పట్టాభిపురం, గుంటూరు, ఆంధ్రప్రదేశ్-522006. (3) Mr. దేవగిరి శ్రీనివాస రెడ్డి, ఇ.నం. 2-2-18, స్తంభాల్లగరువు, గుంటూరు, ఆంధ్రప్రదేశ్-522007. మరొక చిరునామా: ఇ.నం.2-6-8, పార్క్ లేన్, స్తంభాల్లగరువు, పట్టాభిపురం, గుంటూరు, ఆంధ్రప్రదేశ్-522006. (4) శ్రీమతి అరిమంద సావిత్రి, ఫ్లాట్ నం.302, అమూల్య వైట్ క్లాసిక్ అపార్ట్‌మెంట్స్, 4వ లైన్, SVN కాలనీ, గుంటూరు, ఆంధ్రప్రదేశ్-522007.

క్ర.సం.I, క్ర.సం.II & క్ర.సం.III ఆస్తుల రిజర్వ్ ధర మరియు ధరావతు ధర వివరాలు ఈ క్రింది విధంగా ఉన్నాయి:

ఆస్తి షెడ్యూల్	రిజర్వ్ ధర (రిజర్వ్ ధర కంటే తక్కువకు ఆస్తులు అమ్మబడవు)	ధరావతు ధర (రిజర్వ్ ధరలో 10%)
క్ర.సం.I, క్ర.సం.II & క్ర.సం.III	రూ.2,50,00,000/- (రూపాయలు రెండు కోట్ల యాభై లక్షలు మాత్రమే)	రూ.25,00,000/- (రూపాయలు ఇరవై ఐదు లక్షలు మాత్రమే)

స్థిర ఆస్తుల వివరణ

క్ర.సం.I: గుంటూరు జిల్లా, నల్లపాడు సబ్-డివిజన్, అంకిరెడ్డిపాలెం గ్రామంలో ఉన్న రీ-సర్వే నం.30/Dలో 40 సెంట్లకు తత్సమానమైన 1936 చదరపు గజాల మొత్తం భూమి, సరిహద్దులు: ఉత్తరం: దేవగిరి శ్రీనివాస రెడ్డి యొక్క ఆస్తి, దక్షిణం: డోర్ సం.43/Bకి చెందిన భూమి, తూర్పు: శ్యామల తులసమ్మ యొక్క ఆస్తి మరియు పశ్చిమం: దేవగిరి చెన్న కేశవ రెడ్డి యొక్క ఆస్తి మరియు మరిన్ని వివరాలు సేల్ డీడ్ నం.2877/1995, తేది: 20.03.1995 SRO నల్లపాడులో పూర్తిగా వివరించబడింది.

క్ర.సం.II: గుంటూరు జిల్లా, నల్లపాడు సబ్ డివిజన్, అంకిరెడ్డి పల్లెం గ్రామంలో ఉన్న రీ-సర్వే నం.D. నం.29లో ఫ్లాట్ నం.11 యొక్క విస్తీర్ణం 133 చదరపు గజాల స్థలంనకు తత్సమానమైన 111.18 చదరపు మీటర్లు గల మొత్తం భూమి, సరిహద్దులు: ఉత్తరం: 40 అడుగుల రోడ్డు, దక్షిణం: ఇతరుల ఆస్తి, తూర్పు: ఫ్లాట్ సం.10 మరియు పడమర: ఫ్లాట్ సం.12 మరియు మరిన్ని వివరాలు 29.09.2011 నాటి సేల్ డీడ్ నం.8877/2011, SRO నల్లపాడులో పూర్తిగా వివరించబడ్డాయి.

క్ర.సం.III: గుంటూరు జిల్లా, నల్లపాడు సబ్ డివిజన్, అంకిరెడ్డి పల్లెం గ్రామంలో ఉన్న రీ-సర్వే నం.D. నం.30/Dలో 40 సెంట్లకు తత్సమానమైన 1936 చదరపు గజాల మొత్తం భూమి, సరిహద్దులు: ఉత్తరం: దేవగిరి సాంబిరెడ్డి యొక్క ఆస్తి, దక్షిణం: దేవగిరి రామానుజమ్మ యొక్క ఆస్తి, తూర్పు: శ్యామల సుందర రామిరెడ్డి యొక్క ఆస్తి మరియు పశ్చిమం: దేవగిరి చెన్న కేశవ రెడ్డి యొక్క ఆస్తి మరియు మరిన్ని వివరాలు సేల్ డీడ్ నం.193/2001, SRO నల్లపాడులో పూర్తిగా వివరించబడ్డాయి.

అమ్మకం యొక్క వివరణాత్మక నిబంధనలు మరియు షరతుల కోసం, దయచేసి ఫెడరల్ బ్యాంక్ లిమిటెడ్ వెబ్‌సైట్‌లో అందించిన లింక్‌ను చూడండి అంటే https://www.federalbank.co.in/web/guest/tender-notices.

సం/- అధీకృత అధికారి, ది ఫెడరల్ బ్యాంక్ లిమిటెడ్.

బ్యాంక్ ఆఫ్ బరోడా

बैंक ऑफ़ बड़ौदा Bank of Baroda — Trust Empowered by Innovation

సత్తెనపల్లి బ్రాంచ్, డి.నెం.9-8-27, గ్రౌండ్ ఫ్లోర్, పాత బస్టాండ్ దగ్గర, వడ్డవల్లి, సత్తెనపల్లి, పల్నాడు జిల్లా, ఆం.ప్ర-522403.

స్థిరాస్తుల అమ్మకం కొరకు అమ్మకం ప్రకటన

అనుబంధం-4-ఎ (రూల్స్ 6(2) & 8(6) చూడగలరు)

సెక్యూరిటైజేషన్ మరియు రీకన్‌స్ట్రక్షన్ ఆఫ్ ఫైనాన్షియల్ అసెట్స్ మరియు ఎన్‌ఫోర్స్‌మెంట్ ఆఫ్ సెక్యూరిటీ ఇంట్రస్ట్ చట్టం, 2002 తో కలిపి చదవబడే సెక్యూరిటీ ఇంట్రస్ట్ (ఎన్‌ఫోర్స్‌మెంట్) రూల్స్ 2002 యొక్క రూల్ 6(2) & 8(6) నిబంధనలు క్రింద స్థిరాస్తుల అమ్మకం కొరకు అమ్మకం ప్రకటన

ఇందుమూలముగా సాధారణ ప్రజానీకమునకు మరియు ముఖ్యంగా ఋణగ్రహీత(లు) మరియు హామీదారు(లు) లకు తెలియజేయునది ఏమనగా ఈ దిగువ వివరించబడిన స్థిరాస్తులు సెక్యూర్డ్ క్రెడిటార్ గారికి తనఖా/ఛార్జ్ చేయబడి బ్యాంక్ ఆఫ్ బరోడా యొక్క అధీకృత అధికారిచే (సెక్యూర్డ్ క్రెడిటార్) నిర్మాణాత్మకంగా స్వాధీనము చేసుకొనబడి ఈ దిగువ చెప్పబడిన ఖాతా(లు) యొక్క మొత్తములు తగిన వసూలు చేసికొనుటకు సదరు స్థిరాస్తులను "ఎక్కడ ఎలా ఉన్నది అలానే", "ఏది ఎలా ఉంటే అలానే", "అక్కడ ఏమి ఉన్నదో అది" మరియు "రీకోర్స్ లేకుండా పద్ధతి" ప్రాతిపదికన అమ్మకం జరుపబడును. ఋణగ్రహీత(లు)/హామీదారు(లు)/సెక్యూర్డ్ ఆస్తు(లు)/బకాయి మొత్తము/రిజర్వు ధర/ఇ-వేలం బిడ్ పెంపుదల మొత్తము వివరములు ఈ దిగువ చెప్పబడినవి.

ఇ-వేలం తేది & సమయం: 05-03-2026 మ॥ 02:00 గం.ల నుండి సా॥ 06.00 గం.ల వరకు

ఆస్తి తనిఖీ యొక్క తేది & సమయం తేది : 01-03-2026 నుండి 04-03-2026 ఉ॥ 11:00 గం॥ల నుండి సా॥ 04:00 గం॥ల వరకు (ముందస్తు అనుమతితో మాత్రమే)

ఋణగ్రహీతలు : 1) M/s ప్రవహ చిల్లీ ప్రైవేట్ లిమిటెడ్, ప్రాతినిధ్యం వహిస్తున్న డైరెక్టర్లు, డి.నెం. 4-139, శ్రీవిన్ కోల్డ్ స్టోరేజ్ ప్రక్కన, సర్వే నెం.54-బి, 55-1, రెడ్డిగూడెం, రాజుపాలెం మండలం, పల్నాడు జిల్లా, ఆంధ్రప్రదేశ్-522412. 2) M/s. ప్రవహ చిల్లీ ప్రైవేట్ లిమిటెడ్, CIN U15122AP2016PTC103983, ఉద్యం రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్ AP-04-0004740 ఫ్లాట్ నెం.టీక్-116, రెయిన్ ట్రీ పార్క్స్, నాగార్జున యూనివర్సిటీ ఎదురుగా, నంబూరు పోస్ట్, గుంటూరు-522508, ఆంధ్రప్రదేశ్. 3) శ్రీమతి చింతపల్లి ప్రణుతి, డైరెక్టర్ ఆఫ్ M/s. ప్రవహ చిల్లీ ప్రైవేట్ లిమిటెడ్, డోర్ నెం.4-139, శ్రీవిన్ గ్రీన్స్, 13/16 కి.మీ॥ మైలురాయి, రెడ్డిగూడెం, రాజుపాలెం మండలం, పల్నాడు జిల్లా, ఆంధ్రప్రదేశ్-522412. 4) శ్రీమతి తెల్ల నళిని, డైరెక్టర్ ఆఫ్ M/s ప్రవహ చిల్లీ ప్రైవేట్ లిమిటెడ్, డోర్ నెం.44, LILAC, L&T సెరీన్ కౌంటీ, ఉర్దూ విశ్వవిద్యాలయం దగ్గర, టెలికాం నగర్, గచ్చిబౌలి, హైదరాబాద్, తెలంగాణ-500032. హామీదారులు : 1) శ్రీ చింతపల్లి ప్రదీప్ చక్రవర్తి, డోర్ నెం.44, LILAC, L&T సెరీన్ కౌంటీ, ఉర్దూ యూనివర్సిటీ దగ్గర, టెలికాం నగర్, గచ్చిబౌలి, హైదరాబాద్, తెలంగాణ-500032. 2) శ్రీ విపిన్ ధోండియాల్, డోర్ నెం. 4-139, శ్రీవిన్ గ్రీన్స్, 13/16 కి.మీ॥ మైలురాయి, రెడ్డిగూడెం, రాజుపాలెం మండలం, పల్నాడు జిల్లా, ఆంధ్రప్రదేశ్-522412. 3) శ్రీమతి చింతపల్లి జయశ్రీ, డోర్ నెం. 4-139, శ్రీవిన్ గ్రీన్స్, 13/16 కి.మీ॥ మైలురాయి, రెడ్డిగూడెం, రాజుపాలెం మండలం, పల్నాడు జిల్లా, ఆంధ్రప్రదేశ్-522412. 4) శ్రీ చింతపల్లి ప్రవీణ్ చక్రవర్తి, డోర్ నెం.26-1-72, చక్రవర్తి నిలయం, నగరంపాలెం, గుంటూరు, ఆంధ్రప్రదేశ్ (ప్రాతినిధ్యం వహిస్తున్న జీపీఏ హోల్డర్ శ్రీమతి చింతపల్లి జయశ్రీ). 5) శ్రీమతి చింతపల్లి ప్రణుతి, డోర్ నెం.4-139, శ్రీవిన్ గ్రీన్స్, 13/16 కి.మీ మైలురాయి, రెడ్డిగూడెం, రాజుపాలెం మండలం, పల్నాడు జిల్లా, ఆంధ్రప్రదేశ్-522412. 6) శ్రీమతి తెల్ల నళిని, డోర్ నెం.44, LILAC, L&T సెరీన్ కౌంటీ, ఉర్దూ యూనివర్సిటీ దగ్గర, టెలికాం నగర్, గచ్చిబౌలి, హైదరాబాద్, తెలంగాణ-500032.

బకాయి మొత్తం: తేది 10.05.2025 నాటికి రూ.7,31,47,795.15 (అక్షరాల ఏడు కోట్ల ముప్పై ఒక్క లక్షల నలభై ఏడు వేల ఏడు వందల తొంభై ఐదు రూపాయల పదిహేను పైసలు మాత్రమే) తేది 11.05.2025 నుండి వర్తించని వడ్డీ మరియు ఇతర ఛార్జీలు, ఏవైనా ఉంటే, వాటితో సహా, రియలైజేషన్ వరకు.

స్వాధీనం యొక్క స్వభావము నిర్మాణాత్మకం / భౌతికం : నిర్మాణాత్మకంగా

స్థిరాస్తుల వివరములు

ఆస్తి నెం.1 : గుంటూరు జిల్లా, నరసరావుపేట రిజిస్ట్రేషన్ జిల్లా, పిడుగురాళ్ల సబ్ డిస్ట్రిక్ట్, రాజుపాలెం గ్రామపంచాయతీ లిమిట్స్, రాజుపాలెం, డి నెం.54/బి - ఎకరా 2.50 సెంట్లు, డి నెం:55/1 - ఎకరా 3.08 సెంట్లు, మొత్తం ఎకరా 5.58 సెంట్లులోని ఇందులో ఎకరా 5.05 సెంట్లులోని ఫ్యాక్టరీ భూమి మరియు భవనం 21.03.2006 తేదీ (డాక్యుమెంట్ నెం:1215/2006) తేదీ 12.10.2009 తేదీ (డాక్యుమెంట్ నెం:6861/2009) తేదీ 12.10.2009 తేదీ (డాక్యుమెంట్ నెం:6861/2009) ద్వారా ఆస్తి యజమానులు ఎకరా 1.50 సెంట్ల భూమిని విక్రయించినారు, అది ఇక్కడ మినహాయించబడింది మరియు ఎకరా 5.05 - ఎకరా 1.50 = ఎకరా 3.55 సెంట్లు వ్యవసాయేతర భూమి. హద్దులు : తూర్పు : పసుపెద కోటయ్య ఇతరుల యొక్క భూమి, దక్షిణం : రోడ్డు, గుంటూరు, హైదరాబాద్ హైవే, పడమర : రాయవరపూర్ బ్రహ్మయ్య ఇతరులు యొక్క భూమి, ఉత్తరం : రైల్వే భూమి. పై హద్దుల యందు విస్తీర్ణం 3.55 ఎకరాలులోని స్థలం.

రిజర్వు ధర	ధరావత్తు సొమ్ము	బిడ్ పెంపుదల మొత్తం
రూ.4,01,41,000/-	రూ.40,14,100/-	రూ.1,00,000/-

ఆస్తి నెం.2 : గుంటూరు జిల్లా, నరసరావుపేట రిజిస్ట్రేషన్ జిల్లా, పిడుగురాళ్ల సబ్ జిల్లా, రాజుపాలెం మండలం, రెడ్డిగూడెం గ్రామ డి నెం.23-1A1 నందు విస్తీర్ణం ఎకరా 12.64 లోని ఎకరా 1.06 సెంట్లులోని విస్తీర్ణం ఎకరా 0.50 సెంట్లు రిజిస్టర్డ్ గిఫ్ట్ డీడ్ తేదీ.18.11.2010 (డాక్యుమెంట్ నెం.10376/2010) వ్యవసాయేతర భూమి మరియు ఆర్‌సిసి భవనం కలదు. హద్దులు : తూర్పు : శ్రీవిన్ ఫుడ్ ప్రోడక్ట్స్ యొక్క స్థలం, దక్షిణం : రోడ్డు, గుంటూరు, హైదరాబాద్ హైవే, పడమర : శివరాత్రి కోటయ్య గారి స్థలం, ఉత్తరం : చింతపల్లి ప్రభాకర రావు గారి స్థలం.

రిజర్వు ధర	ధరావత్తు సొమ్ము	బిడ్ పెంపుదల మొత్తం
రూ.86,31,000/-	రూ.8,63,100/-	రూ.20,000/-

ఆస్తి నెం.3 : షెడ్యూల్ ఎ : గుంటూరు జిల్లా, పెదకాకాని మండలం యొక్క సబ్ రిజిస్ట్రార్ యొక్క పరిధి, నంబూరు గ్రామ పంచాయితీ, నంబూరు గ్రామం వద్ద ఆర్ ఎస్ నెం.214/1లోని ఎకరా 7-30 సెంట్లు, ఆర్ ఎస్ నెం.217లోని ఎకరా 2-68 సెంట్లు, ఆర్ ఎస్ నెం.216/2 లోని ఎకరా 9-34 సెంట్లు, ఆర్.ఎస్ నెం.213/A1 లోని ఎకరా 0-77 సెంట్లు మరియు ఆర్ ఎస్ నెం.213/బి1 లోని ఎకరా 1-02 సెంట్లు, మొత్తం విస్తీర్ణం ఎకరా 21-11 సెంట్లు లేదా 102172.4 చ॥గ॥లులోని రెసిడెన్షియల్ స్థలం ఒకే ముక్కగా ఏర్పడిన రెసిడెన్షియల్ ఫ్లాట్. హద్దులు : ఉత్తరం : ఆస్తి కొంతవరకు మొదటి భాగం యొక్క పార్టీ నంబర్ 2 కి చెందినది, దక్షిణం : ఆస్తి కొంతవరకు మొదటి భాగంలోని పార్టీ నెం.2 కి చెందినది, కొంతవరకు జాతీయ రహదారికి చెందినది మరియు శ్రీ విశ్వరూప శ్రీనివాస క్షేత్ర ట్రస్ట్ కు చెందిన స్థలం, తూర్పు : శ్రీ విశ్వరూప శ్రీనివాస క్షేత్ర ట్రస్ట్‌కి చెందిన ఇతరుల భూమి, పడమర : కొంతవరకు కంతేరు రోడ్డు, కొంతవరకు ఇతరుల భూమి, కొంతవరకు మొదటి భాగం లోని పార్టీ నెం.2 కి చెందిన ఆస్తి.

షెడ్యూల్ బి : గుంటూరు జిల్లా, పెదకాకాని మండలం యొక్క సబ్ రిజిస్ట్రార్ యొక్క పరిధి, నంబూరు గ్రామ పంచాయితీ, నంబూరు గ్రామం వద్ద ఆర్ ఎస్ నెం.213/1 మరియు ఆర్ ఎస్ నెం.213/బి1, 214/1, 217 మరియు 216/2 నందు ఎకరా 21.11 సెంట్లులోని అవిభాజ్యమైన మరియు నిర్దిష్టపరచని వాటాతో ఉన్న విస్తీర్ణం 116-00 చ॥గ॥లు భూమి నందు టీక్ బ్లాక్, మొదటి అంతస్తులోని బిల్టప్ ఏరియా 1744 చ॥అ॥లుతో అపార్ట్‌మెంట్ యూనిట్ నెం.0116 మరియు పార్కింగ్ ఏరియా 134 చ॥అ॥లుతో పార్కింగ్ స్పేస్ నెం.MPTW STILT REGULAR No.1342 తో కలదు. హద్దులు : ఉత్తరం : యూనిట్ నెం.0115 తరువాత ఓపెన్ టు స్కై, దక్షిణం : యూనిట్ నెం.0117 తరువాత ఓపెన్ టు స్కై, తూర్పు : కారిడార్, పడమర : ఓపెన టు స్కై.

షెడ్యూల్ ఎ భూమి నందు విస్తీర్ణం 116.00 చ॥గ॥లులోని అవిభాజ్యమైన మరియు నిర్దిష్టపరచని ఉమ్మడి వాటాతో ఉన్న భూమితో పాటు షెడ్యూల్ బి లోని షెడ్యూల్ ఎ భూమితో చెప్పబడిన టీక్ బ్లాక్ 1వ అంతస్తులోని బిల్టప్ ఏరియా 1744 చ॥అ॥లుతో రెసిడెన్షియల్ అపార్ట్‌మెంట్ యూనిట్ నెం.0116 తో కలదు.

రిజర్వు ధర	ధరావత్తు సొమ్ము	బిడ్ పెంపుదల మొత్తం
రూ.50,78,000/-	రూ.5,07,800/-	రూ.20,000/-

ఆస్తి నెం.4 : గుంటూరు జిల్లా, గుంటూరు సబ్-జిల్లా, గుంటూరు మున్సిపల్ కార్పొరేషన్, గుంటూరు గ్రామం యొక్క డి నెం.457 వద్ద లే-అవుట్ ఆమోదిత ప్లాన్ వైడ్ నెం.35/55 ప్రకారం విభజించబడిన ప్లాట్ కొంత ఆస్తి నందు ప్లాట్ నెం.100 నందు విస్తీర్ణం 133 1/3 చ॥గ॥లు స్థలం నందు భూమి & భవనం కలదు. హద్దులు : తూర్పు: ప్లాట్ నెం.99 లోని ఆస్తి - 40'-00", దక్షిణం : 20 అ॥ల రోడ్డు - 30'-00", పడమర: ప్లాట్ నెం.101 లోని ఆస్తి - 40'-00", ఉత్తరం : ప్లాట్ నెం.89 లోని ఆస్తి - 30'-00". పై హద్దుల యందు విస్తీర్ణం 133 1/3 చదరపు గజాలు లోని స్థలం.

రిజర్వు ధర	ధరావత్తు సొమ్ము	బిడ్ పెంపుదల మొత్తం
రూ.47,99,000/-	రూ.4,79,900/-	రూ.20,000/-

అమ్మకం యొక్క వివరణాత్మక నియమ నిబంధనల కొరకు దయచేసి బ్యాంక్ ఆఫ్ బరోడా వెబ్‌సైట్: https://www.bankofbaroda.in/e-auction మరియు https://Baanknet.com లింకును చూడగలరు. మరిన్ని వివరాల కొరకు అధీకృత అధికారి, మొబైల్ నెం.: 08641-233599, మొబైల్ నెం.: 89775 13917 నందు సంప్రదించగలరు.

తేది : 13.02.2026, ప్రదేశం: సత్తెనపల్లి — సం/- అధీకృత అధికారి, బ్యాంక్ ఆఫ్ బరోడా

పోటీతత్వం అలవర్చుకోండి

జిల్లా విద్యాశాఖాధికారి డాక్టర్ షేక్ సలీంబాషా

'ఈనాడు- ఈటీవీ' ఆధ్వర్యంలో జిల్లాస్థాయి ప్రతిభాపాటవ పోటీల్లో విజేతలకు బహుమతుల ప్రదానం

పాఠశాలల జిల్లా స్థాయి పోటీల్లో బహుమతులు సాధించిన బాలలతో అతిథులు

కళాశాలల జిల్లా స్థాయి పోటీల్లో బహుమతులు సాధించిన విద్యార్థులతో అతిథులు

నగరపాలక సంస్థ(గుంటూరు), ఏటీ అగ్రహారం, న్యూస్‌టుడే: ప్రతి విద్యార్థి భవిష్యత్తులో ఉన్నతంగా స్థిరపడేందుకు పోటీతత్వం అలవరచుకోవాలని.. విద్యార్థుల శ్రేయస్సును దృష్టిలో పెట్టుకుని వివిధ అంశాల్లో 'ఈనాడు-ఈటీవీ' పోటీలు నిర్వహించడం అభినందనీయమని జిల్లా విద్యాశాఖాధికారి డాక్టర్ షేక్ సలీంబాషా అన్నారు. శుక్రవారం జిల్లా పరిషత్తు ప్రాంగణంలోని శ్రీసత్యసాయి విద్యావిహార్ పాఠశాలలో 'ఈనాడు-ఈటీవీ' ఆధ్వర్యంలో జిల్లాస్థాయి ప్రతిభాపాటవ పోటీలు నిర్వహించారు. ఉమ్మడి గుంటూరు జిల్లావ్యాప్తంగా పాఠశాలలు, కళాశాలల నుంచి వచ్చిన విద్యార్థులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా డీఈవో సలీంబాషా మాట్లాడుతూ.. పోటీల్లో పాల్గొనడం వల్ల విద్యార్థుల్లో చిన్ననాటి నుంచే నేర్చుకోవాలన్న తపన పెరుగుతుందన్నారు. ఓటమి ఎదురైనప్పుడు నైపుణ్యం పెంచుకోగలుగుతారన్నారు. విద్యార్థులకు వ్యాసరచన, ఉపన్యాసం, చిత్రలేఖనం, క్విజ్ వంటి పోటీలు 'ఈనాడు-ఈటీవీ' ఆధ్వర్యంలో నిర్వహించడం అభినందనీయమన్నారు. శ్రీసత్యసాయి విద్యావిహార్ పాఠశాల కరస్పాండెంట్ పీఎల్ నరసింహారావు మాట్లాడుతూ.. విద్యార్థుల్లో విలువలు పెంపొందించేందుకు 'ఈనాడు-ఈటీవీ' ఆధ్వర్యంలో పోటీలు నిర్వహించడం సంతోషకరమన్నారు. 'ఈనాడు' గుంటూరు యూనిట్ ఇన్‌ఛార్జి వెంకటేశ్వర్లు మాట్లాడుతూ.. ఉమ్మడి జిల్లావ్యాప్తంగా 11 పట్టణాల్లో 120కిపైగా పాఠశాలలు, కళాశాలల్లో నాలుగు విభాగాల్లో నిర్వహించిన పోటీల్లో విజేతలు జిల్లాస్థాయి పోటీలకు వచ్చారని తెలిపారు. ☛ ఉమ్మడి జిల్లాలో ప్రాంతీయస్థాయిలో పాఠశాలల నుంచి 1,003 మంది, కళాశాలల స్థాయిలో వెయ్యిమంది పోటీల్లో పాల్గొన్నారు. ☛ జిల్లాస్థాయి పోటీల్లో విజేతలకు డీఈవో సలీం బాషా చేతుల మీదుగా బహుమతులు, ప్రశంసాపత్రాలు అందజేశారు. సభకు ప్రిన్సిపల్ పీవీ సీతా మహాలక్ష్మి అధ్యక్షత వహించారు. కార్యక్రమంలో ఉర్దూ డీఐ షేక్ ఎండీ ఖాసిం పాల్గొన్నారు. న్యాయనిర్ణేతలుగా ఉపాధ్యాయులు రవి, మంగారావు వ్యవహరించారు.

పోటీల్లో ప్రథమ, ద్వితీయ, తృతీయ స్థానాల్లో నిలిచిన విజేతలు...

వ్యాస రచన : పాఠశాల స్థాయిలో: టి.భానుశరణ్య 9వ తరగతి (జడ్పీ బాలికోన్నత పాఠశాల, మాచర్ల), ఎస్‌డీ ఆయేషా 8వ తరగతి(నెహ్రూనికేతన్, తెనాలి), ఎం.లోహిత్‌కుమార్ 10వ తరగతి(డాక్టర్ కేఎల్‌పీ పబ్లిక్ స్కూల్, గుంటూరు)
కళాశాల స్థాయిలో: షేక్ మస్తానీ ద్వితీయ ఇంటర్ (శ్రీచైతన్య జూనియర్ కాలేజీ, నరసరావుపేట), వై.విఘ్నేశ్వరి ప్రథమ ఇంటర్ (ప్రభుత్వ జూనియర్ కాలేజీ, గుంటూరు), ఎస్.జాహ్నవి ప్రథమ ఇంటర్ (శ్రీచైతన్య జూనియర్ కాలేజీ, నరసరావుపేట)

చిత్రలేఖనం : పాఠశాల స్థాయిలో: జె.లిఖితశ్రీ, 8వ తరగతి (అమరావతి పబ్లిక్ స్కూల్, సత్తెనపల్లి), డి.వర్షిత 8వ తరగతి (జడ్పీ హైస్కూల్, మాచర్ల), షేక్ జావెద్ 9వ తరగతి (సన్‌షైన్ హైస్కూల్, నరసరావుపేట)
కళాశాల స్థాయిలో: బి.ఐశ్వర్య ప్రథమ ఇంటర్ (తిరుమల ఆక్స్‌ఫర్డ్ కాలేజీ, పిడుగురాళ్ల), ఎస్.విజయ, ప్రథమ ఇంటర్ (ప్రభుత్వ జూనియర్ కళాశాల, గుంటూరు), ఎన్.యశ్వంతి ద్వితీయ ఇంటర్ (భావన జూనియర్ కాలేజీ, నరసరావుపేట)

ఉపన్యాసం: పాఠశాల స్థాయిలో: షేక్ ఆయేషా, 8వ తరగతి(లిటిల్ ఫ్లవర్ హైస్కూల్, బాపట్ల), షేక్ ఇషికాఅంజుమ్ 8వ తరగతి (శ్రీసత్యసాయి విద్యావిహార్, గుంటూరు), కె.సమర్‌నాథ్ 9వ తరగతి (హరితా బాలకుటీర్, తెనాలి)
కళాశాల స్థాయిలో: యు.హెమిమా ప్రథమ ఇంటర్ (తిరుమల ఆక్స్‌ఫర్డ్ కాలేజీ, పిడుగురాళ్ల), జి.అవినాష్‌కుమార్ ప్రథమ ఇంటర్(శ్రీచైతన్య జూనియర్ కాలేజీ, నరసరావుపేట), పి.జుబేదా ద్వితీయ ఇంటర్ (పల్నాడు జూనియర్ కాలేజీ, మాచర్ల)

క్విజ్ : పాఠశాల స్థాయిలో: ఎస్.నిఖిలేష్‌చౌదరి, 9వ తరగతి (విజ్ఞానభారతి స్కూల్, చీరాల), వై.శ్రీహర్ష 9వ తరగతి (సెయింట్ ఆన్స్ స్కూల్, మాచర్ల), వి.వేదరిత్విక్ 7వ తరగతి (హోలీఫ్యామిలీ స్కూల్, సత్తెనపల్లి)
కళాశాల స్థాయిలో: కోట దేవిక ద్వితీయ ఇంటర్ (శ్రీచైతన్య జూనియర్ కాలేజీ, నరసరావుపేట), ఎం.జ్యోతి ద్వితీయ ఇంటర్ (ప్రభుత్వ జూనియర్ కాలేజీ, గుంటూరు), ఎ.కార్తికేయ సాయిరాజు, ప్రథమ ఇంటర్ (వివేకా జూనియర్ కాలేజీ, తెనాలి)

పెళ్లి సంబంధాల కోసం చూస్తున్నారా

అన్ని కులాల కన్వర్టెడ్ క్రిస్టియన్ వధూవరులకు సువర్ణావకాశం

నేడు, రేపు అన్ని కులాల కన్వర్టెడ్ క్రిస్టియన్ వధూవరులకు ఈనాడు పెళ్లిపందిరి ఉచిత ప్రొఫైల్ రిజిస్ట్రేషన్ కార్యక్రమం



తెలుగింటి వివాహ పరిచయాలకు ఆత్మీయ వేదిక అయిన ఈనాడు పెళ్లిపందిరి, అన్ని కులాల కన్వర్టెడ్ క్రిస్టియన్ అవివాహిత వధూవరులకు ఉచిత ప్రొఫైల్ రిజిస్ట్రేషన్ కార్యక్రమం నిర్వహిస్తుంది. గుంటూరు ఈనాడు కార్యాలయంలో (9వ లైను, పోలీసుస్టేషన్ ఎదురుగా, అరండల్‌పేట) ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. వివాహం కోసం ఎదురుచూస్తున్న వారు, సంబంధిత కుటుంబసభ్యులు నేడు, రేపు (14 & 15 ఫిబ్రవరి 2026) ఉదయం 9 గం. నుంచి సాయంత్రం 5.30 గం. వరకు ఈ కార్యక్రమంలో పాల్గొని తమ ప్రొఫైల్‌ను ఉచితంగా రిజిస్టర్ చేసుకోవచ్చు. ★ ఉచిత ప్రొఫైల్ రిజిస్ట్రేషన్ ఫోన్ యాప్ ద్వారా కూడా చేసుకోవచ్చు. రిజిస్ట్రేషన్ చేయదలచిన వధూవరులు బయోడేటా, ఫొటోలు క్రింద తెలిపిన ఫోన్ నెంబర్లను సంప్రదించి వాట్సాప్ ద్వారా పంపవచ్చు.

మరిన్ని వివరాలకు
92475 20500 & 95501 28306
ఫోన్ నెంబర్లను సంప్రదించవచ్చు.

పది, ఇంటర్ పరీక్షలు పకడ్బందీగా నిర్వహించాలి

కలెక్టరేట్(గుంటూరు), న్యూస్‌టుడే: జిల్లాలో పది, ఇంటర్ పరీక్షలను పకడ్బందీగా నిర్వహించాలని కలెక్టర్ ఎ.తమీమ్ అన్సారియా అధికారులను ఆదేశించారు. పరీక్షలపై కలెక్టరేట్‌లోని వీసీ హాలులో జిల్లా సమన్వయ కమిటీ సమావేశం శుక్రవారం జరిగింది. కలెక్టర్ మాట్లాడుతూ విద్యార్థులు ప్రశాంత వాతావరణంలో పరీక్షలు రాసేందుకు అవసరమైన ఏర్పాట్లు చేయాలన్నారు. పరీక్ష కేంద్రాల్లో తాగునీరు, వైద్య శిబిరాలు, అందులో అత్యవసర మందులు ఉండాలని చెప్పారు. నిరంతరాయంగా విద్యుత్తు సరఫరా, విద్యార్థులు సకాలంలో పరీక్ష కేంద్రాలకు చేరడానికి బస్ సౌకర్యం ఉండాలని స్పష్టం చేశారు. పరీక్ష పత్రాలు పంపించడానికి తగిన వాహనాలు ఏర్పాటు చేయాలని రవాణా శాఖ అధికారులను ఆదేశించారు. పరీక్ష కేంద్రాల వద్ద 144 సెక్షన్ విధించాలని, చుట్టుపక్కల జిరాక్స్ యంత్రాలు మూసివేయాలని ఆదేశించారు. విద్యార్థులు సెల్‌ఫోన్లు తీసుకురాకూడదన్నారు. ఒకవేళ తీసుకొస్తే.. వాటిని ప్రత్యేకంగా డిపాజిట్ చేయడానికి ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు. అనుమతించిన అధికారులు మినహా ఎవరూ సెల్‌ఫోన్లు వినియోగించరాదని స్పష్టం చేశారు.

మాట్లాడుతున్న కలెక్టర్ తమీమ్ అన్సారియా

☛ జిల్లా విద్యా శాఖ అధికారి షేక్ సలీంబాషా మాట్లాడుతూ పదో తరగతి పరీక్షలు మార్చి 16 నుంచి ఉదయం 9.30-12.45 గంటల వరకు జరుగుతాయని తెలిపారు. జిల్లాలో 149 కేంద్రాల్లో 27,699 మంది హాజరుకానున్నారని తెలిపారు. ఓపెన్ స్కూల్ 10వ తరగతి పరీక్షలు ఉదయం 9.30-12.30 గంటల వరకు జరుగుతాయన్నారు. 12 కేంద్రాల్లో 1,083 మంది హాజరు కానున్నారని చెప్పారు. ఓపెన్ స్కూలింగ్ ఇంటర్మీడియట్ పరీక్షలు మార్చి 2 నుంచి ప్రారంభమవుతాయని, 9 కేంద్రాల్లో 2,003 మంది హాజరవుతున్నారని తెలిపారు. ప్రాంతీయ పర్యవేక్షక అధికారి జి.సునీత మాట్లాడుతూ రెగ్యులర్ ఇంటర్మీడియట్ పరీక్షలు ఫిబ్రవరి 23 నుంచి మార్చి 24 వరకు జరుగుతాయన్నారు. రోజూ ఉదయం 9 నుంచి 12 గంటల వరకు జరుగుతాయన్నారు. జిల్లాలో 87 కేంద్రాల్లో నిర్వహిస్తున్నామని, మొత్తం 68,898 మంది హాజరవుతారని తెలిపారు. సమావేశంలో డీఆర్వో ఎన్.ఎస్.కె.ఖాజావలి, ఇంటర్మీడియట్ విద్య అధికారి జె.పద్మ, ప్రాంతీయ రవాణా అధికారి కె.శ్రీహరి, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.

మిర్చియార్డు కార్యదర్శి పదవీ కాలం పొడిగింపు

మిర్చియార్డు: మిర్చియార్డు కార్యదర్శి చంద్రిక పదవీ కాలాన్ని పొడిగిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. చంద్రిక మున్సిపల్ పరిపాలన శాఖలో స్పెషల్ గ్రేడ్ కమిషనర్ హోదాలో గ్రేటర్ విశాఖ నగరపాలక సంస్థ డిప్యూటీ ప్రాజెక్టు అధికారిణిగా విధులు నిర్వహిస్తుండగా.. ప్రభుత్వం గతేడాది జనవరి 27న డిప్యుటేషన్‌పై మిర్చియార్డు కార్యదర్శిగా నియమించింది. గత ఏడాది జనవరి 31న ఆమె బాధ్యతలు స్వీకరించారు. ఇటీవల పదవీ కాలం ముగియడంతో మరో ఏడాది పొడిగించాలని చంద్రిక అర్జీ పెట్టుకున్నారు. మున్సిపల్ శాఖ నుంచి ఎన్‌ఓసీ రావడంతో చంద్రికను మరో ఏడాది పాటు యార్డు కార్యదర్శిగా నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.

18న ఉద్యోగ మేళా

జిల్లాపరిషత్తు, న్యూస్‌టుడే: డీఆర్‌డీఏ, సీడాప్ సంయుక్త ఆధ్వర్యంలో ఈనెల 18న విజయవాడ బెంజిసర్కిల్‌లోని వసంత ప్లాజాలో ఉద్యోగ మేళా నిర్వహించనున్నట్లు డీఆర్‌డీఏ ప్రాజెక్టు డైరెక్టర్ వి.విజయలక్ష్మి శుక్రవారం ఓ ప్రకటనలో తెలిపారు. వరుణ్ మోటార్స్ సంస్థలో బ్రాంచి మేనేజర్, క్యాషియర్, సర్వీస్ అడ్వైజర్, వాలిడేటర్, సేల్స్ ఎగ్జిక్యూటివ్ ఉద్యోగాలకు డిగ్రీ, ఇంటర్ విద్యార్హత కలిగిన అభ్యర్థులు అర్హులని, ఆసక్తిగల వారు హాజరు కావాలని సూచించారు. పూర్తి వివరాలకు 80088 79191 నంబరులో సంప్రదించాలన్నారు.

గుంటూరు జిల్లా కేంద్ర సహకార బ్యాంకు లిమిటెడ్, తెనాలి
పరిపాలన కార్యాలయము: NTR సహకార భవన్, బ్రాడీపేట 2/13, గుంటూరు

ఇ-టెండరు ప్రకటన

GDCC బ్యాంక్, పరిపాలన కార్యాలయం నందు 160 KVA ట్రాన్స్‌ఫార్మర్ మరియు ఇతర ఎలక్ట్రికల్ సామాగ్రి కొనుగోలు కొరకు AP e- procurment పోర్టల్ నందు ప్రకటన ఇవ్వబడినది. ఆసక్తి గల సంస్థల వారు https://apeprocurement.gov.in లేదా మా బ్యాంక్ వెబ్‌సైట్ www.gunturdccb.bank.in ను సందర్శించగలరు. మరిన్ని వివరములకు మేనేజర్, ప్రిమిసెస్ సెక్షన్, మొబైల్: 8121210728 ను సంప్రదించగలరు.
బిడ్లు సమర్పణకు ఆఖరు తేది : 20/02/2026

తేది : 14/02/2026 సం/- చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్, GDCC బ్యాంక్, గుంటూరు

సహకార శాఖ కమిషనర్ కార్యాలయం ముట్టడి

16 నుంచి సమ్మెలోకి వెళ్తామన్న పీఏసీఎస్ ఉద్యోగులు

కమిషనర్ కార్యాలయం ముట్టడించి నిరసన తెలుపుతున్న పీఏసీఎస్ ఉద్యోగులు

కలెక్టరేట్(గుంటూరు), న్యూస్‌టుడే: సమస్యలు పరిష్కరించాలని కోరుతూ పీఏసీఎస్ (ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం) ఉద్యోగ సంఘాల ఐక్యవేదిక నాయకులు గుంటూరు శ్యామలానగర్‌లోని సహకార శాఖ కమిషనర్ కార్యాలయాన్ని శుక్రవారం ముట్టడించారు. పది రోజులుగా జిల్లాల వారీగా నిరసనల్లో పాల్గొన్న ఉద్యోగులు శుక్రవారం రాష్ట్ర వ్యాప్తంగా తరలివచ్చి ఆందోళనకు దిగారు. ఉన్నతాధికారులు ముందుగా జేఏసీ నాయకులను చర్చలకు పిలిచినా ఉద్యోగులు ముట్టడి కార్యక్రమాన్ని కొనసాగించారు. తర్వాత చర్చలు విఫలం కావడంతో మధ్యాహ్నం మూడు గంటల వరకు సహకార శాఖ కమిషనర్ కార్యాలయం ఎదుటే భైటాయించి నినాదాలు చేశారు. జేఏసీ రాష్ట్ర నాయకులు మొవ్వా వెంకటేశ్వరరావు మాట్లాడుతూ చర్చలకు పిలిచి రెండు నెలల్లో సమస్యలు పరిష్కరిస్తామని, కమిటీ వేస్తామని చెప్పారన్నారు. కమిటీకి అంగీకరించలేదని, సత్వరం జీవో 36ను అమలు చేయాలని స్పష్టం చేశామన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న సహకార సంఘాల్లోని ఉద్యోగులంతా ఈనెల 16వ తేదీ నుంచి సమ్మెలో పాల్గొంటారని తేల్చి చెప్పారు. సమస్యలు పరిష్కరించే వరకు ఆందోళనలు విరమించేది లేదని ప్రకటించారు. మున్ముందు ఆప్కాబ్, నాబార్డు కార్యాలయాలను ముట్టడిస్తామని, అప్పటికీ స్పందించకుంటే సహకార బ్యాంకు కార్యాలయాల ఎదుట ఆమరణ దీక్షలకు దిగుతామన్నారు. తాడోపేడో తేల్చుకునే వరకు ఉద్యమాన్ని కొనసాగిస్తామన్నారు. సహకార శాఖ కమిషనర్ ఇప్పటికైనా మొండి వైఖరి వీడాలని, ప్రభుత్వ ఉత్తర్వులను అమలు చేయాలన్నారు. బ్యాంకు ఉద్యోగులకు మాదిరిగానే సహకార సంఘాల్లోని ఉద్యోగులకు గ్రాట్యుటీ చట్టం ప్రకారం ఇవ్వాలన్నారు. ప్రభుత్వానికి తామేమీ వ్యతిరేకం కాదని, తమ న్యాయమైన కోర్కెలను తీర్చాలని కోరుతున్నామని, ఇందులో ప్రభుత్వంపై ఏవిధమైన ఆర్థిక భారం పడదని పేర్కొన్నారు. ముట్టడి కార్యక్రమంలో సహకార బ్యాంకు ఉద్యోగుల సంఘం జాతీయ ప్రధాన కార్యదర్శి రవికుమార్, ఏఐటీయూసీ రాష్ట్ర గౌరవాధ్యక్షుడు వెలుగూరి రాధాకృష్ణమూర్తి, జేఏసీ రాష్ట్ర నాయకులు తోట వెంకట్రామయ్య, బి.రఘురాం, ఖాజా మొహిద్దీన్, పి.సత్యనారాయణ, కె.వి.వి.సత్యనారాయణ, రాష్ట్రవ్యాప్తంగా ఉన్న సహకార సంఘాల ఉద్యోగులు పాల్గొన్నారు.

జిల్లాలో కేంద్ర సహాయ మంత్రి పెమ్మసాని పర్యటన నేడు

కలెక్టరేట్(గుంటూరు), న్యూస్‌టుడే: కేంద్ర సహాయ మంత్రి డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ శని, ఆదివారాలు జిల్లాలో పర్యటించనున్నారు. 14న ఉదయం కలెక్టరేట్‌లోని ఎస్.ఆర్.శంకరన్ హాలులో 22న జిల్లాకు రానున్న కేంద్ర మంత్రి జ్యోతిరాదిత్య సింధియా ఏర్పాట్లపై సమీక్ష, 11.30 గంటలకు గుంటూరు రైల్వేట్రాక్‌పై వంతెన తొలగింపు పనులు విజయవంతం కావడంపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ అధికారులు, కాంట్రాక్టర్, కార్మికులకు డీఆర్‌ఎం కార్యాలయం వద్ద సన్మాన కార్యక్రమంలో పాల్గొంటారు. 12.30 గంటలకు తాడేపల్లిలో రాష్ట్ర ఐటీ, మానవ వనరుల శాఖ మంత్రి నారా లోకేశ్ వద్ద జరగనున్న జిల్లా ప్రజాప్రతినిధుల సమావేశానికి హాజరవుతారు. సాయంత్రం 4 గంటలకు వట్టిచెరుకూరు మండలం వింజనంపాడు గ్రామంలోని సహస్ర లింగేశ్వరస్వామి దేవాలయాన్ని సందర్శిస్తారు. సాయంత్రం 5 గంటలకు అరండల్‌పేటలోని జిల్లా గ్రంథాలయ సంస్థలో గ్రంథాలయ సంస్థ ఛైర్‌పర్సన్ బి.వందనాదేవి ప్రమాణస్వీకారోత్సవానికి వెళ్తారు. 15వ తేదీన గుంటూరు నగరంలో జరిగే పలు కార్యక్రమాల్లో పాల్గొంటారు.

లోకల్ చాప్టర్స్‌లో అగ్రస్థానం గర్వకారణం

అవార్డును కళాశాల సెక్రటరీకి అందజేస్తున్న చంద్రశేఖరరావు

గుంటూరు రూరల్, న్యూస్‌టుడే: తమ కళాశాలకు జాతీయస్థాయిలో ఏఏ రేటింగ్‌తో పాటు 70 స్టార్ అవార్డులు వచ్చాయని దేశంలోని అన్ని లోకల్ చాప్టర్స్‌లో తమ కళాశాల అగ్రస్థానంలో నిలవటం గర్వకారణంగా ఉందని ఆర్వీఆర్ అండ్ జేసీ ఇంజినీరింగ్ కళాశాల అధ్యక్షుడు డాక్టర్ రాయపాటి శ్రీనివాస్ అన్నారు. చౌడవరంలోని కళాశాలలో శుక్రవారం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఇటీవల ఐఐటీ మద్రాస్‌లో అవార్డులు స్వీకరించిన ఎన్‌పీటీఈఎల్ లోకల్ చాప్టర్ సమన్వయకర్త చంద్రశేఖరరావుతో విద్యార్థులను ఆయన అభినందించారు. రాయపాటి మాట్లాడుతూ తమ కళాశాలకు జాతీయస్థాయిలో 13వ సారి ఏఏ రేటింగ్‌తో పాటు 70 స్టార్ అవార్డులు రావటం విద్యార్థుల ప్రతిభకు నిదర్శనమన్నారు. ఇందులో భాగంగా కళాశాల విద్యార్థులు 240 బంగారు, 530 వెండి, 948 ఎలైట్ గ్రేడ్‌లను సాధించటంతో పాటు 112 మంది టాపర్ సర్టిఫికెట్స్ పొందారన్నారు. కళాశాల సెక్రటరీ అండ్ కరస్పాండెంట్ రాయపాటి గోపాలకృష్ణ మాట్లాడుతూ ఎన్‌పీటీఈఎల్ కోర్సులు ప్రపంచ వ్యాప్తంగా సాంకేతిక పరిజ్ఞానాన్ని అందుకునేందుకు అనుకూలంగా ఉంటాయన్నారు. 2020 నుంచి ఇప్పటి వరకు 43 మంది విద్యార్థులు, అధ్యాపకులు ఐఐటీ డిజైన్ చేసిన ప్రోగ్రామింగ్ డేటా సైన్స్, వీఎల్ఎస్ఐ డిజైన్ తదితర డొమైన్ స్కాలర్ కోర్సులను పూర్తిచేసి సర్టిఫికెట్లు పొందారన్నారు. వీరికి యాజమాన్యం రూ. 6 వేలు చొప్పున నగదు ప్రోత్సాహకం అందించిందన్నారు. కళాశాల కోశాధికారి కృష్ణప్రసాద్, ప్రిన్సిపల్ కొల్లా శ్రీనివాస్, డైరెక్టర్లు డాక్టర్ రవీంద్ర, శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు.

బ్రాయిలర్ ధరలు (కిలో 1కి రూ.లలో)

వెన్‌కాబ్: బ్రాయిలర్ ఫారం లిఫ్టింగ్ ధర - 120, రిటైల్ ధర - 147, చికెన్ విత్‌స్కిన్ - 213, చికెన్ స్కిన్‌లెస్ - 243.
కృష్ణా జిల్లాలో: వెన్‌కాబ్: బ్రాయిలర్ ఫారం లిఫ్టింగ్ ధర -120 రిటైల్ ధర 147 చికెన్ విత్ స్కిన్ - 213 చికెన్ స్కిన్‌లెస్ - 243.
అమరావతి పౌల్ట్రీ ఫార్మర్స్ & ట్రేడర్స్ వెల్ఫేర్ అసోసియేషన్: బ్రాయిలర్ ఫారం లిఫ్టింగ్ ధర - 122, 132, 142 చికెన్ విత్ స్కిన్ - 230 చికెన్ స్కిన్‌లెస్ - 240.

ప్రభుత్వం మారితే పోలీసుల పరిస్థితి ఏమిటి?

మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి

కలెక్టరేట్(గుంటూరు), న్యూస్‌టుడే: 'పోలీసులు ఉద్యోగ ధర్మం మరిచి వ్యవహరిస్తున్నారు. ప్రభుత్వం మారితే పోలీసుల పరిస్థితి ఏమిటి'.. అని మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి ప్రశ్నించారు. గుంటూరు సిద్ధార్థనగర్‌లోని అంబటి రాంబాబు కుటుంబ సభ్యులను శుక్రవారం ఆయన పరామర్శించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయకుండా వైకాపా నేతలపై అక్రమ కేసులు పెడితే భయపడే ప్రసక్తి లేదన్నారు. రాష్ట్రంలో జరుగుతున్న దాడులపై హోంమంత్రితో చర్చకు సిద్ధమేనని, నాలుగు గోడల మధ్య కాదని, ప్రజల మధ్యలో లైవ్ పెడదామన్నారు. వైకాపా ప్రజాభీష్టం మేరకు ఆవిర్భవించిందన్నారు. అంబటి నివాసం, కార్యాలయంపై తెదేపా శ్రేణులు దాడులు చేస్తూ వీడియోలో కనిపించారని, వాళ్లు ఆ విధంగా దాడి చేస్తున్నా పోలీసులు చోద్యం చూస్తున్నారన్నారు. కూటమి ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన ఏ ఒక్క హామీ అమలు చేయలేదని, ప్రభుత్వాన్ని ఇంటికి పంపేందుకు ప్రజలు సిద్ధమయ్యారన్నారు. అంబటి రాంబాబు కుటుంబ సభ్యులను పరామర్శించిన వారిలో మాజీ మంత్రి, ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ, ఎమ్మెల్సీ అనంతబాబు, మాజీ మంత్రి కారుమూరి నాగేశ్వరరావు, పలువురు జిల్లా నేతలు పాల్గొన్నారు.

బిల్లులు సమర్పించేందుకు అనుమతి ఇవ్వండి

గుంటూరు విద్య: వివిధ కారణాలతో ఆగిపోయిన పాత బిల్లులను సమర్పించేందుకు అనుమతి ఇవ్వాలని టీఎన్‌యూఎస్ నాయకులు కోరారు. శుక్రవారం మంగళగిరి రాష్ట్ర నిధి భవనంలో రాష్ట్ర ట్రెజరీ ఉన్నతాధికారులను టీఎన్‌యూఎస్ రాష్ట్ర కార్యదర్శి జయరాజు నాయకత్వంలో కలిసి వినతిపత్రం అందజేశారు. డైరెక్టర్‌గా కొత్తగా వచ్చిన కె.పద్మజను మర్యాదపూర్వకంగా కలిశారు. అదనపు సంచాలకులు శ్రీనివాసులునాయక్ పూజారి, డీడీ జి.సత్యనారాయణలను కలిసి పాత బిల్లులు సమర్పించేందుకు వీలుగా ఫ్రీజింగ్ తొలగించాలని కోరారు. అధికారులను కలిసిన వారిలో టీఎన్‌యూఎస్ రాష్ట్ర కార్యదర్శి ఎన్వీ జగదీష్‌కుమార్, జిల్లా అధ్యక్షుడు పసల బాల స్వామి, గోవిందు పాల్గొన్నారు.

91.9 FM Vijayawada
ఈఎఫ్‌ఎమ్ కార్యక్రమాలు
శనివారం

కార్యక్రమము	ప్రసార వేళలు
ఉషోదయం	ఉ. 5 - ఉ. 7
ఈ-మార్నింగ్స్	ఉ. 7 - ఉ. 11
నువ్వా నేనా	ఉ. 11 - మ. 2
సత్యభామ	మ. 2 - సా. 5
కాలేజి స్టైల్	సా. 5 - రా. 9
ఈఎఫ్‌ఎం సరాగాలు	రా. 9 - రా. 11
బ్యాక్ టు బ్యాక్ సాంగ్స్	రా. 11 - తె. 5

/Eenadufm
For Advertising on Eenadu FM Contact 80080 03297

దేవదాయ ధర్మదాయ శాఖ
శ్రీ వేణుగోపాల స్వామి వారి దేవస్థానం
చర్లగుడిపాడు గ్రామం, గురజాల మండలం, పల్నాడు జిల్లా.
e-Procurement Tender
పై దేవస్థానం పునః నిర్మాణం మరియు ధ్వజమ్ ఏర్పాటుకు టెండర్ ప్రకటన జారీ చేయటం జరిగినది. మిగిలిన వివరాల కొరకు https://tender.apeprocurement.gov.in చూడగలరు.
ఇట్లు
కార్యనిర్వహణాధికారి

యాక్సిస్ బ్యాంక్ లిమిటెడ్ రిటైల్ లెండింగ్ అండ్ పేమెంట్ గ్రూప్ (దక్షిణ జోనల్ కార్యాలయం/ శాఖ): యాక్సిస్ బ్యాంక్ లిమిటెడ్, డి.నెం. 30-22-79, శ్రీటవర్స్, 1వ అంతస్తు, ఏలూరు రోడ్, సీతారామపురం సర్కిల్, విజయవాడ- 520002.
యాక్సిస్ బ్యాంక్ లిమిటెడ్, 5వ అంతస్తు, గిగాప్లెక్స్, ఎన్‌పిసి-1, టిటిసి ఇండస్ట్రియల్ ఏరియా, ముగస్లాన్ రోడ్, ఏరోలి, నవీ ముంబాయి- 400708.
నమోదిత కార్యాలయం: 'త్రిషూల్', 3వ అంతస్తు, సమర్థేశ్వర్ టెంపుల్ లా గార్డెన్, ఎల్లిస్‌బ్రిడ్జి, అహ్మదాబాద్-380006.

స్థిరాస్తి అమ్మకం కొరకు ఇ-వేలం అమ్మకం ప్రకటన

సెక్యూరిటీ ఇంటరెస్ట్ (ఎన్‌ఫోర్స్‌మెంట్) రూల్స్, 2002 యొక్క రూల్ 8(6) మరియు 9(1)లోని నిబంధనలతో చదువుకోవల్సిన సెక్యూరిటైజేషన్ అండ్ రీకన్‌స్ట్రక్షన్ ఆఫ్ ఫైనాన్షియల్ ఎసెట్స్ అండ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ ఆఫ్ సెక్యూరిటీ ఇంటరెస్ట్ యాక్ట్, 2002 క్రింద స్థిరాస్తుల అమ్మకం కొరకు ఇ-వేలం అమ్మకం ప్రకటన.

సాధారణ ప్రజానీకానికి మరియు ముఖ్యంగా రుణగ్రహీతలు మరియు గ్యారంటర్లకు ఇందుమూలముగా తెలియజేయునది ఏమనగా సెక్యూర్డ్ క్రెడిటార్‌కు తనఖా పెట్టబడిన/ ఛార్జిచేయబడిన మరియు సెక్యూర్డ్ క్రెడిటార్ యొక్క అధీకృత అధికారిచే భౌతిక స్వాధీనత చేపట్టబడిన దిగువనీయబడిన స్థిరాస్తి శ్రీ చిగురుపాటి రంగారావు మరియు శ్రీమతి చిగురుపాటి జ్యోతి రుణ ఖాతా నెం. 5343 నుండి సెక్యూర్డ్ క్రెడిటార్‌కు 1-1-2026 నాటికి రావలిన రూ. 49,94,345/- (నలభై తొమ్మిది లక్షల తొంభై నాలుగు వేల మూడు వందల నలభై ఐదు రూపాయలు మాత్రమే) (ఈ మొత్తంలో 1-1-2026 వరకు వర్తించిన వడ్డీ కలిసియున్నది)తో పాటు భవిష్యత్ వడ్డీ మరియు వ్యయాలను రాబట్టు కొనుటకు "ఎక్కడ ఏది ఎలా ఉన్నది అక్కడ అది అలానే ప్రాతిపదికన" 12-3-2026న విక్రయించబడుతుంది. అవసరమైన వివరాలకై జతపరచబడిన వేలం షెడ్యూలును చూడండి:-

తెలిసిన ఎన్‌కంబ్రెన్స్‌లు (ఏవేని)	లేవు
రిజర్వు ధర (రూ.లలో)	రూ.27,56,000/- (ఇరవై ఏడు లక్షల యాభై ఆరు వేల రూపాయలు మాత్రమే)
ధరావతు (రూ.లలో)	రూ. 2,75,600/- (రెండు లక్షల డెబ్బై ఐదు వేల ఆరు వందల రూపాయలు మాత్రమే) ఆంధ్రప్రదేశ్ వద్ద చెల్లించబడేలా "యాక్సిస్ బ్యాంక్ లిమిటెడ్" పేరిట తీసిన DD/PO ద్వారా
బిడ్ పెంపుదల మొత్తం	రూ. 25,000/- (ఇరవై ఐదు వేల రూపాయలు మాత్రమే)
ధరావతుతో బిడ్స్/ టెండరు దాఖలుకు చివరి తేదీ, సమయం మరియు వేదిక	11-03-2026 సా॥ 5.00 గం. వరకు యాక్సిస్ బ్యాంక్ లిమిటెడ్, D.No. 30-22-79, శ్రీ టవర్స్, 1వ అంతస్తు, ఏలూరు రోడ్డు, సీతారామపురం సర్కిల్, విజయవాడ-520002 వద్ద శ్రీ షేక్ అజారుద్దీన్ గారి చిరునామకు.
బహిరంగ ఇ-వేలంనకు తేదీ, సమయం మరియు వేదిక:	12.03.2026న ఉ. 11.00 గం. నుండి మ॥ గం. 12.00ల మధ్య వెబ్ పోర్టల్ https://www.bankeauctions.com వద్ద ప్రతి 5 నిమిషాల అపరిమిత పొడిగింపుతో. ఇ-వేలం బిడ్ ఫారం, డిక్లరేషన్ వగైరా కల్గిన ఇ-వేలం టెండరు డాక్యుమెంట్స్ పైన తెలిపిన సర్వీసు ప్రొవైడర్ యొక్క వెబ్‌సైట్‌లో లభించును.

స్థిరాస్తి షెడ్యూలు

దిగువ తెలిపిన ఆస్తి షెడ్యూలు ప్రకారం వివరము: గుంటూరు రిజిస్ట్రేషన్ జిల్లా, మంగళగిరి సబ్ రిజిస్ట్రార్, మంగళగిరి రెవిన్యూ గ్రామము, మంగళగిరి మున్సిపల్ ఏరియా పరిధిలో R.S. No. 227లో D.No. 5-455/5 947.60 చ॥గజాలు లేదా 792.31 చ॥మీటర్ల విస్తీర్ణం మొత్తంలో 47.73 చ॥గ॥ విస్తీర్ణము అవిభాజ్య & అనిర్దేశపు వాటా స్థలంతోపాటు 125 చ॥అ॥ కారు పార్కింగ్, 225 చ॥అ॥ కామన్ ఏరియా, 925 చ॥అ॥ ప్లింత్ ఏరియా కలిగిన ద్వారక కృష్ణ ఎన్‌క్లేవ్ అపార్ట్‌మెంట్, నాల్గవ అంతస్తు నందు ఫ్లాట్ నం. 501 మరియు దిగువ సరిహద్దులు: షెడ్యూల్-A (మొత్తం స్థలంనకు) తూర్పు: …ఫుల్ గోస్పెల్ చర్చి ఆఫ్ ఇండియా, మచిలీపట్నం ఆస్తి, దక్షిణం: అత్మకూరుకు వెళ్ళే రోడ్డుకు ఆనుకొని ఉన్న మార్జిన్ హద్దు, పడమర: తోట నాగమ్మచే ఇతరులకు విక్రయించిన ఆస్తి, ఉత్తరం: ప్రగడ సరోజినిచే ఇతరులకు విక్రయించిన ఆస్తి. షెడ్యూలు-B (మొత్తం ఫ్లాట్‌కు) తూర్పు: కామన్ కారిడార్, దక్షిణం: ఓపెన్ టు స్కై, పడమర: ఓపెన్ టు స్కై, ఉత్తరం: ఓపెన్ టు స్కై.

అమ్మకం యొక్క వివరమైన నియమనిబంధనల కొరకు సెక్యూర్డ్ క్రెడిటార్స్ వెబ్‌సైట్ అనగా https://www.axisbank.com/auction-retail నందు ఇవ్వబడిన లింక్‌ను మరియు బ్యాంక్ ఆమోదిత సర్వీస్ ప్రొవైడర్ M/s సి1 ఇండియా ప్రైవేట్ లిమిటెడ్‌వారి వెబ్‌పోర్టల్ https://www.bankeauctions.comను చూడండి.

వేలం బ్యాంక్ ఆమోదిత సర్వీస్ ప్రొవైడర్ M/s సి1 ఇండియా ప్రైవేట్ లిమిటెడ్‌వారి వెబ్‌పోర్టల్ https://www.bankeauctions.com ద్వారా ఆన్‌లైన్‌లో జరుగును. ఏదేని ఇతర సహాయం కొరకు, ఔత్సాహిక బిడ్డర్లు శ్రీ షేక్ అజారుద్దీన్, మొబైల్ నెం. 7330999018 మరియు శ్రీ కార్తీక్ 9080589635 బ్యాంక్ యొక్క అధీకృత అధికారిని కార్యాలయ వేళల్లో ఉ. 9.30 గం. నుండి సా. 4.00 గం. మధ్య సంప్రదించవచ్చును.

ఈ ప్రకటనను సెక్యూరిటీ ఇంటరెస్ట్ (ఎన్‌ఫోర్స్‌మెంట్) (సవరణ) రూల్స్, 2002 యొక్క రూల్8(6) మరియు 9(1) క్రింద రుణగ్రహీతలకు 15 రోజుల నోటీసుగా పరిగణించవలెను.

తేదీ: 14-2-2026
ప్రదేశం: గుంటూరు
సం/- అధీకృత అధికారి
యాక్సిస్ బ్యాంక్ లిమిటెడ్

EENADU Classifieds

BUSINESS SERVICES

బంగారం బ్యాంకులలో / ఏ ఇతర ప్రైవేటు సంస్థలలో తాకట్టులో ఉన్నవి విడిపించి ఈ రోజు మార్కెట్ ధర ప్రకారం కొనబడును. (స్పాట్‌క్యాష్). Ph.81422 92071.

HEALTH & CARE

మద్యపానం మానేయడం ఎలా? బరువు పెరుగుటకు, జాయింట్ పెయిన్స్‌కు, గుంటూరు- మాధవి గ్రాండ్ లాడ్జి, ఆర్.టి.సి. బస్టాండ్ ఎదురుగా, ప్రతీ నెల 1, 15 తేదీల్లో మందులు.

REAL ESTATE

GENERAL

గుంటూరుసిటీ MG ఇన్నర్ రింగ్‌రోడ్డు ఫేస్-1, ఫేస్-2, ఫేస్-3 & జనచైతన్య ప్లాట్స్, గోరంట్ల, లాం నందు ఇళ్ళు, ఇళ్ళ స్థలాలు అమ్మాలన్నా కొనాలన్నా 89780 56257.

FLAT FOR SALE

VIDYANAGAR

విష్ణునగర్ 3వలైను శ్రీనివాసం 3 B/R 2300 sft. శ్రీహరివాసం E-1250 w-1225ఫుల్ ఫినిష్డ్ రెడీటు ఆక్యుపై 97041 39333, 98557 00115

HOUSE FOR SALE

YETUKURU ROAD

గుంటూరు, సంగడిగుంట, లాంచెస్టర్‌రోడ్డు 160 చ॥గ॥ నార్త్ వెస్ట్ కార్నర్, గ్రౌండ్ 2 పోర్షన్స్,1st &2nd ఫ్లోర్ డూప్లెక్స్ ఇల్లు అమ్మకానికి కలదు. 9866026326.

Book your 5 lines Classified Colour Rs.770/- 3Ads Package Rs.1945/-
5 lines Classified B/W Rs.650/- 3Ads Package Rs.1625/-
ప్రకటనపై 5% జి.ఎస్.టి. అదనం

GENERAL

House For Sale చీరాల కొత్తపేట RTC కాలనీలో 9 సెంట్ల విస్తీర్ణములో 2 అంతస్తుల డాబా ఇల్లు సౌత్ (ఈస్ట్ రోడ్) అమ్మకానికి కలదు. ✆ 9177644898, 7093321399.

PLOT FOR SALE

MANGALAGIRI

అమ్మకానికి ప్లాట్లు- మారుతీ నగర్, నవులూరు, మంగళగిరి. 432 చ.గ.లు. క్లియర్ టైటిల్. సంప్రదించండి: 99638 89783, 70328 06709.

GENERAL

గుంటూరు సిటీ 1500 చ॥గ॥ E/F ప్లాట్ సేల్. గోరంట్ల, ఆదిత్రి యెల్లోరా ప్రక్కన, శిల్పారామం, అమరావతి రోడ్డుకు 1km, గ. Rs.16000. ✆87908 94569.

గుంటూరులో వెంచర్, RTO ఆఫీస్ నుండి 6 కి.మీ., 40 అ॥రోడ్ ఆనుకొని దామరపల్లిలో థారు రోడ్డు, డ్రైనేజ్, ప్రహరీ. చ॥గ॥ రూ. 11000/-. స్పా.5. 8317528192.

COMMERCIAL SPACE FOR SALE

GENERAL

AP NTR జిల్లా పెనుగంచిప్రోలు 6 ఎ॥ మామిడి తోటతో మంచి ఆదాయం కలిగిన కళ్యాణ మండపాలు -2 (A/C, Non A/C) అన్నివసతులతో 12.5 Cr కే అమ్మకం. ✆ 77997 95599

SHOP FOR SALE

GENERAL

243 sq.ft shop in upcoming biggest mall in guntur for sale with immediate 25000/- Rent. Call: 9573454266

LEASE

GENERAL

తెలంగాణ, ఖమ్మంలో 3021 చ॥గ॥లు ట్విన్ థియేటర్/ కమర్షియల్ లీజుకు సం॥ 9848531544. bit.ly/4rMldEv

TO LET

IJM రెయిన్‌ట్రీపార్క్‌లో 5B/R లగ్జరి ట్రిప్లెక్స్ విల్లా అద్దెకు. విశాలమైన లేఔట్, ప్రైవేట్ టెర్రస్ 24x7 భద్రత, NH5,నంబూరుVJA-GNT హైవే. 77024 75525

COMMERCIAL

ది ఇండియన్ ఛాంబర్of కామర్స్ బిల్డింగ్ జిన్నాటవర్ సెంటర్‌లో 1st ఫ్లోర్ 350 S.Ft. & 2nd ఫ్లోర్ 700S.Ft. గల గది అద్దెకు. ✆8332002248.

JOBS

Mirchi Godown Supervisor. Must have Mirchi related Experience & Bike. Call: 9032431999.

We are Hiring - USA Counselor (or) Telecaller only Ladies, Any Graduation. Contact: 77807 81382. Lakshmipuram, Guntur.

Lakshmi Spares Corporation Vijayawada. Authorised Dealer for Atlas Copco Air Compressors. Wanted: Service Engineers, Qul: B.Tech / Diploma, Location: Krishna,Guntur & Prakasam Districts. Note: Complete Field Work. Please send your Resumes to Mail Id: hr.lakshmispares@gmail.com ✆ 9032574443

అశోక్ లేలాండ్ వెహికల్స్ కోసం 3 డ్రైవర్లు కావలెను. 3 సం॥ అనుభవం ఉండాలి. వివరాలకు సంప్ర: 74166 89935.

గుంటూరులోని రియల్‌బూమ్ రియల్‌ఎస్టేట్ సర్వీసెస్ నందు పని చేయుటకు కంప్యూటర్ ఆపరేటర్స్ (50), టెలికాలర్స్ (10), DDOలు (10) కావలెను. ✆ 78010 32689.

ప్రముఖ L.G. సర్వీస్ సెంటర్, ఏ.టి.అగ్రహారం నందు పని చేయుటకు కంప్యూటర్ ఆపరేటర్ & టెలికాలర్స్ కావలెను. ✆ 97013 63586, 93812 32909.

గుంటూరులోని ప్రముఖ రియల్ ఎస్టేట్స్ సంస్థ నందు పనిచేయుటకు లేడీ టెలీ కాలర్స్, PRO's మరియు అనుభవం కలిగిన మార్కెటింగ్ సిబ్బంది వెంటనే కావలెను. 9347309332.

త్రివేణి హోంకేర్‌లో వృద్ధులను/ పేషెంట్స్‌ను చూసుకొనుటకు వర్కర్స్/ నర్సులు కావలెను. ఫ్రీ వసతి, భోజనం.జీ:18K to 20K. ✆96404 00073, 98485 71888.

గుంటూరులోని ప్రముఖ సంస్థ వారికి అకౌంటెంట్స్-2, మార్కెటింగ్ (M/F) లీడర్స్-50 కావలెను. హౌస్ వైఫ్స్, ఫ్రెషర్స్‌కి ప్రాధాన్యత. సంప్ర: 89776 24599.

గుంటూరు మాస్టర్ మైండ్స్ కాలేజి నందు వార్డెన్స్ మరియు హాస్టల్ ఇన్‌ఛార్జిగా పనిచేయుటకు పురుషులు కావలెను. జీతము 12000/-నుండి 15000/- వరకు ఇవ్వబడును (నాన్‌లోకల్ వారికి ఉచిత భోజనము, వసతి కల్పించబడును). విద్యార్హతలు: ఇంటర్ నుండి డిగ్రీ వరకు, వయస్సు:22 సం॥రాలు నుండి 40 సం॥రాలు ఉండవలెను. వివరాలకు సంప్ర॥ 92487 33371.

NARAYANA ENGINEERING COLLEGES (AUTONOMOUS) | NELLORE | GUDUR
we are HIRING
Applications are invited from eligible candidates for the position of ASSISTANT PROFESSOR, PLACEMENT TRAINER in the following disciplines. Interested candidates may e-mail their resumes.
TRAINING & PLACEMENT: CORPORATE RELATIONS EXTERNAL, APTITUDE | REASONING | VERBAL, SOFT SKILLS, ENGLISH LANGUAGE LAB TRAINER, TECHNICAL TRAINER (C | JAVA | PYTHON DATA STRUCTURES | AI TOOLS | FULL STACK DATA BASE | AWS | BI TOOLS DIGITAL MARKETING TOOLS).
ENGINEERING: CSE (AIML, DATA SCIENCE) | ECE | CIVIL MECHANICAL | MATHS | ENGLISH CHEMISTRY | PHYSICS
GENERAL INFORMATION
• Qualifications and experience must be as per AICTE norms.
• Salary is not a constraint for deserving candidates.
• Industrial experience will be considered as an added advantage.
For Enquiries Contact - HR : 87903 50096
Mail your resume to: careers.nec@narayanagroup.com

ప్రముఖ కలెక్షన్ ఏజెన్సీలో పనిచేయుటకు కంప్యూటర్ ఆపరేటర్ మరియు టెలికాలర్స్ అనుభవంగలవారు కావలెను. జీతం:15k to 20k, కలెక్షన్ ఎగ్జిక్యూటివ్స్ కావలెను. DRA సర్టిఫికెట్ ఉన్నవారికి ప్రాధాన్యత కలదు. జీతం: 20k సంప్రదించగలరు ఫోన్ నెంబర్స్: 89190 80894, 83091 32382.

గుంటూరు లక్ష్మీపురంలోని ప్రముఖ దంత వైద్యశాలలో పనిచేయుటకు రిసెప్షనిస్ట్, క్లీనింగ్‌స్టాఫ్. జీతం: 12 నుంచి 15000, వయస్సు: 30సం॥ లోపు. గుంటూరు టూ టౌన్‌వారు కావలెను. 85008 08778.

Marvin Lifts Pvt.Ltdలో పనిచేయుటకు హెల్పర్స్ Q: ITI, జీ:15K to 20K. అకౌంటెంట్, సేల్స్ ఎగ్జిక్యూటివ్ Q: డిగ్రీ. జీ: 22K to25K కావలెను. ✆ 98859 14999

గుంటూరు మాస్టర్ మైండ్స్ కాలేజినందు క్లాసు ఇన్‌ఛార్జిస్ మరియు క్యాంపస్ ఇన్‌ఛార్జిస్‌గా పనిచేయుటకు పురుషులు కావలెను. జీతము: 14,000/- నుండి 23,000/- వరకు ఇవ్వబడును. అర్హతలు: ఇంటర్ నుండి పి.జి.వరకు. వయస్సు: 22 సం॥ నుండి 45 సంవత్సరాలు వరకు ఉండవలెను. గుంటూరు లోకల్ వ్యక్తి అయ్యి ఉండాలి. వివరములకు సంప్ర: 9248445628.

గుంటూరు, ఆటోనగర్‌లో H.P. పెట్రోల్ బంక్‌లో పనిచేయుటకు మేనేజర్, పంపు బాయ్స్/ గర్ల్స్ కావలెను. పార్ట్ టైమ్/ ఫుల్ టైమ్. 7799689889, 8074546302.

గమనిక
క్లాసిఫైడ్ ప్రకటనలకు ప్రతిస్పందించే ముందు తగిన రీతిలో క్షుణ్ణంగా విచారించుకోవలసిందిగా పాఠకులకు సూచించడమైనది. ప్రకటనదారు చెబుతున్న లేదా చేసుకుంటున్న క్లెయిములతో ఈ వార్తాపత్రికకు ఏవిధమైన సంబంధం లేదు. ప్రకటనదారులు సరుకుల అమ్మకం లేదా అందించిన సేవల విషయంలో తప్ప, ప్రకటనల ద్వారా ప్రజల నుండి ఎట్టి డబ్బును వసూలు చేయరాదు. డబ్బును వసూలుచేసే ప్రకటనకర్తను బ్లాక్- లిస్టులో ఉంచే మరియు/ లేదా అతనిపై చట్టపరమైన చర్య తీసుకునే హక్కు యాజమాన్యానికి కలదు.

తక్కువ బడ్జెట్‌లో మీ అవసరాలు తీర్చే ఏకైక మార్గం.. ఈనాడు లో ప్రకటన ఇవ్వటం
పూర్తి వివరాలకు సంప్రదించండి: 8008510541

తెనాలి
•తెనాలి • పొన్నూరు

వ్యవసాయ మార్కెట్ యార్డు కమిటీ ఏర్పాటు

తెనాలి టౌన్, న్యూస్‌టుడే: తెనాలి వ్యవసాయ మార్కెట్ యార్డు నూతన కమిటీని నియమిస్తూ మార్కెటింగ్ విభాగం, రాష్ట్ర ప్రభుత్వం శుక్రవారం జీవో విడుదల చేసింది. గౌరవ ఛైర్మన్‌గా స్థానిక శాసన సభ్యుడు, మంత్రి నాదెండ్ల మనోహర్, ఛైర్మన్‌గా తోట దుర్గాప్రసాద్, వైస్ ఛైర్మన్‌గా పాలడుగు సురేంద్ర, సభ్యులుగా వెంకటేశ్వరరావు, యూస్టీలక్ష్మి, మల్లిక, చిట్టిబాబు, యోగానంద కిషోర్, రమేష్ రెడ్డి, సుబ్బారావు, శివపార్వతి, విజయదుర్గ, అనిత, శివనాగ లక్ష్మి, రజని, శైలజ, పీఏసీఎస్ ఛైర్మన్ తూములూరు, వ్యవసాయ శాఖ ఏడీ, తెనాలి మున్సిపల్ ఛైర్‌పర్సన్, జిల్లా మార్కెటింగ్ అధికారి వ్యవహరించనున్నారు.

కమిషనర్‌కు అభినందన

తెనాలి(కొత్తపేట), న్యూస్‌టుడే: పట్టణంలోని మున్సిపల్ ఉర్దూ ప్రాథమిక పాఠశాల వద్ద మున్సిపల్ మూత్రశాల మరమ్మతు పనులను సత్వరం చేయించి వాడుకలోకి తీసుకొచ్చారు. ఈ మేరకు కమిషనర్ రామ అప్పలనాయుడును పట్టణ వాసి, హ్యూమన్ రైట్స్ సంస్థ ప్రతినిధి నాగరాజు ఆయన్ను అభినందించినట్లు శుక్రవారం తెలిపారు.

తెనాలి మార్కెట్ యార్డులో..

నిమ్మకాయల ధరలు రూ.. (క్వింటా)



అత్యధికం:	6,300
అత్యల్పం:	5,200
సగటు:	5,800

- న్యూస్‌టుడే, తెనాలి టౌన్

మేమున్నాం.. మీకు తోడుగా.. 10 AM to 1 PM

తెనాలి: 80085 73125 పొన్నూరు: 80085 73144

? పొన్నూరులోని సాంబశివనగర్‌లో సిమెంటు రహదారి నిర్మించలేదు. రాకపోకలు నిర్వహించాలంటే ఇబ్బందికరంగా ఉంది. **- పి.నవీన్‌బాబు, సాంబశివనగర్**

✔ నిధులు రాగానే రహదారి నిర్మించే విధంగా చర్యలు తీసుకుంటాం. **- షేక్ హసీనా, సహాయ ఇంజినీరు**

? పొన్నూరు పట్టణ పరిధిలోని నేతాజీనగర్‌లో చెత్త పేరుకుపోయింది. **-కె.శ్రీహరి, నేతాజీనగర్**

✔ చెత్తను తొలగించే విధంగా చర్యలు తీసుకుంటాం. ప్రజలకు ఇబ్బందులు లేకుండా చూస్తాం. **- పోతురాజు, ప్రజారోగ్యశాఖాధికారి**

స్పందన: పట్టణ పరిధి బాలాజీనగర్‌లోని మురుగు నీటి కాలువలో పేరుకుపోయిన వ్యర్థాలను కార్మికులు తొలగించారు. ❖ 27వ వార్డులో పాడైపోయిన వీధి దీపాన్ని బాగుచేశారు. సమస్య పరిష్కరించారు. **- న్యూస్‌టుడే, పొన్నూరు**

విచారణాధికారిగా నియామకం

తెనాలి(కొత్తపేట), న్యూస్‌టుడే: తెనాలి జిల్లా ఆసుపత్రిలో గతంలో పని చేసిన డాక్టర్ కె. ఈశ్వర్ ప్రసాద్, మరో ఎనిమిది మందిపై వచ్చిన అవినీతి ఆరోపణలపై విచారణాధికారిగా ఏపీవీవీపీ డీఎస్ ఎస్.సత్యనారాయణ నియమితులయ్యారు. ఆయన తన మాతృశాఖకు వెళ్లడంతో ఆయన స్థానంలో తాజాగా ఏపీవీవీపీ డీసీహెచ్ బీవీ.సుబ్బారావును నియమిస్తూ ప్రభుత్వం నుంచి ఉత్తర్వులు జారీ అయ్యాయి. సంబంధిత అధికారులు ఈ విషయాన్ని శుక్రవారం తెలిపారు.

కలిసి సాగే పయనం..

తెనాలి టౌన్, న్యూస్‌టుడే

ప్రేమ ఈ రెండు అక్షరాల పదానికి సరైన అర్థం పరస్పర అనుబంధాలతోనే దొరుకుతోంది. ప్రేమ అనేది ఒక గమ్యం మాత్రమే కాదని అది కలిసి మెలిసి సాగే పయనమని ప్రేమికులు చెబుతుంటారు. జీవన పయనంలో పరస్పరం తోడుగా ఉండాలనే భావనను గౌరవిస్తోందని, సాధనకు మనోధైర్యాన్ని అందిస్తుంటున్నారు. నేడు ప్రేమికుల దినోత్సవం సందర్భంగా ప్రేమ వెలుగులో ఆనందాలు పంచుకుంటున్న పలు జంటల గురించి తెలుసుకుందామా!

ప్రేమికుల దినోత్సవం నేడు

కలిసి జీవించాలని...

తెనాలికి చెందిన **వనజ, కిరణ్ కుమార్** ఇరుగు పొరుగు నివాసితులు. కిరణ్ కుమార్ మెకానిక్ షెడ్డు నిర్వహిండగా వనజ డిగ్రీ చదువుతున్నప్పుడు ఇద్దరికి పరిచయమై కలిసి జీవించాలనుకున్నారు. తర్వాత వనజ బీటెక్ చేస్తున్నప్పుడు ఇంట్లో వివాహ విషయం రాగా తమ ప్రేమను పెద్దలకు చెప్పగా అంగీకరించలేదు. దీంతో స్నేహితుల సాయంతో 2005లో వివాహం చేసుకున్నారు. ప్రస్తుతం వనజ స్థానిక కళాశాలలో అధ్యాపకురాలిగా విధులు నిర్వహిస్తున్నారు. కిరణ్ కుమార్ తన షెడ్డును విస్తరించారు. వీరికి అమ్మాయి, అబ్బాయి. ఈ రోజు వరకు అభిప్రాయ బేధాలు రాలేదని, సర్దుకుపోయే తీరులోనే ఆనంద జీవనం ఉందంటున్నారు ఈ దంపతులు.

ప్రేమికుల మది.....

అందానికి అందానికి అనుబంధానికి ఆలయమైనది స్వచ్ఛతకు అద్దమైనది స్నేహసుగంధాలతో ఆదుకునేది ప్రేమంటే అది.... ప్రేమికులో దాగినదది!

- రాయప్రోలు జగదీశ్చంద్రశర్మ, విశ్రాంత తెలుగు అధ్యాపకుడు

అభిప్రాయాలు పంచుకుంటూ..

తెనాలికి చెందిన **అనూష, మీరావలి** ఇంటర్‌లో స్నేహితులు. తర్వాత ఉపాధి కోసం నిర్వహించిన శిక్షణలో ఇద్దరూ ఆరు నెలలు కంప్యూటర్ డిజైనింగ్ కోర్సు చేసినపుడు మాట్లాడుకున్నారు. అభిప్రాయాలు, ఆలోచనలు, కుటుంబ పరిస్థితులు పరస్పరం పంచుకున్నారు. ఈ క్రమంలో ఇద్దరికీ నచ్చడంతో ... ఉద్యోగాలు రాగా తర్వాత తెనాలి వచ్చేసి కలిసి జీవించాలనుకున్నారు. ఇద్దరూ తమ ఇళ్లలో ప్రేమ విషయం చెప్పారు. వారు అంగీకరించక పోవడంతో స్నేహితుల సాయంతో 2010లో వివాహం చేసుకున్నారు. వీరికి ఒక అబ్బాయి, అమ్మాయి పుట్టిన తర్వాత పెద్దలూ కలిసిపోయారు. ప్రస్తుతం అనూష ప్రైవేటు ఉపాధ్యాయినిగా, మీరావలి డిజైనర్‌గా రాణిస్తూ సంతోషంగా ముందుకెళ్తున్నారు.

ఎమ్మెస్సీ మూడో సెమిస్టర్ ఫలితాల విడుదల

ఏఎన్‌యూ, న్యూస్‌టుడే: ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయంలోని సైన్స్ కళాశాలలో గతేడాది నిర్వహించిన ఎమ్మెస్సీ మూడో సెమిస్టర్ పరీక్షా ఫలితాలను సీఈ ఆలపాటి శివప్రసాద్ శుక్రవారం విడుదల చేశారు. ఎమ్మెస్సీ కంప్యూటర్ సైన్స్‌లో 57 మంది పరీక్ష రాయగా 52, ఎమ్మెస్సీ ఎన్విరాన్‌మెంటల్ సైన్స్‌లో పరీక్ష రాసిన 16 మంది ఉత్తీర్ణులయ్యారని సీఈ తెలిపారు. జవాబు పత్రాల పునఃమూల్యాంకనం కోసం ఈ నెల 23లోపు ఒక్కో పేపర్‌కు రూ.1860 చెల్లించాలన్నారు.

ప్రథమ ర్యాంకు సాధనే లక్ష్యం

తెనాలి(కొత్తపేట), న్యూస్‌టుడే: స్వచ్ఛ సర్వేక్షణ్‌లో తెనాలి పురపాలక సంఘానికి ప్రథమ ర్యాంకు సాధనే లక్ష్యం కావాలని గుంటూరు మున్సిపల్ ఆర్డీ హరికృష్ణ పిలుపునిచ్చారు. ఆయన శుక్రవారం పురపాలక సంఘ కార్యాలయంలో ఉద్యోగులతో నిర్వహించిన సమావేశంలో మాట్లాడారు. మెరుగైన ర్యాంకు సాధనకు పాటించాల్సిన పద్ధతులను తెలిపారు. కమిషనర్ రామ అప్పలనాయుడు పాల్గొన్నారు.

త్వరలో అందుబాటులోకి సమృద్ధి కేంద్రం

చేబ్రోలు, న్యూస్‌టుడే: గ్రామీణ ప్రజలను సాధికారులుగా మార్చేందుకు, డిజిటల్ సేవలను కల్పించేందుకు ఏర్పాటు చేసినదే గ్రామీణ సమృద్ధి కేంద్రం అని కలెక్టర్ తమీమ్ అన్సారియా అన్నారు. శుక్రవారం మండలంలోని నారాకోడూరులో నూతనంగా ఏర్పాటు చేసిన సమృద్ధి కేంద్రాన్ని ఆమె పరిశీలించి మాట్లాడారు. కేంద్ర సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ సూచన మేరకు నారాకోడూరులో ఈ కేంద్రం ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. త్వరలోనే ప్రజలకు అందుబాటులోకి వస్తుందని వెల్లడించారు. అనంతరం డ్రోన్‌ను ప్రయోగాత్మకంగా పరిశీలించారు. జిల్లా పరిషత్ సీఈవో జ్యోతిబసు, డీఆర్‌డీఏ పీడీ విజయలక్ష్మి, డీపీవో సాయిబాబు, తహసీల్దార్ శ్రీనివాస శర్మ, ఎంపీడీవో ఊహారాణి తదితరులు పాల్గొన్నారు.

డ్రోన్ ఆపరేట్ చేస్తున్న కలెక్టర్ తమీమ్ అన్సారియా

తిరునాళ్ల ఏర్పాట్లు పరిశీలన..

క్వారీ బాలకోటేశ్వరాలయం వద్ద తిరునాళ్లను ప్రశాంతంగా నిర్వహించాలని కలెక్టర్ తమీమ్ అన్సారియా అధికారులను ఆదేశించారు. ఆలయం వద్ద జరుగుతున్న ఏర్పాట్లను శుక్రవారం ఆమె పరిశీలించారు. భక్తులకు ఇబ్బందులు కలగకుండా ఏర్పాట్లు చేయాలన్నారు. దివ్యాంగులకు, ఉచిత, శీఘ్ర దర్శనం కోసం వచ్చే భక్తుల కోసం ఏర్పాటు చేసిన క్యూలైన్లను పరిశీలించారు. తిరునాళ్ల వద్ద జెయింట్‌వీల్‌కు అనుమతి లేకపోయినా ఎందుకు ఏర్పాటు చేస్తున్నారని, వెంటనే వాటిని తొలగించాలని ఆదేశించారు. అనంతరం వేజెండ్ల అడ్డరోడ్డు వద్ద ఈ పంట నమోదు కార్యక్రమాన్ని పరిశీలించారు. తెనాలి ఇన్‌ఛార్జి ఆర్డీవో లక్ష్మీకుమార్, డీఎస్పీ జనార్దనరావు, ఆలయ ఈవో నరసింహారావు, ఏవో ప్రియదర్శిని, తెదేపా నాయకులు రామారావు, ఆలయ పాలక మండలి, అభివృద్ధి కమిటీ సభ్యులు పాల్గొన్నారు.

పరీక్షలు ప్రశాంతంగా రాయండి

చేబ్రోలు, న్యూస్‌టుడే: మార్చి 16 నుంచి జరిగే పదో తరగతి పరీక్షలను ప్రశాంతంగా రాయాలని విద్యార్థులకు కలెక్టర్ తమీమ్ అన్సారియా సూచించారు. శుక్రవారం చేబ్రోలులోని సూర్యదేవర నరసయ్య ప్రభుత్వ ఉన్నత పాఠశాలను ఆమె ఆకస్మికంగా తనిఖీ చేశారు. భవిష్యత్తు లక్ష్యాలను నిర్దేశించుకుని వాటి సాధనకు కృషి చేయాలని విద్యార్థులకు చెప్పారు. అనంతరం డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజనాన్ని పరిశీలించిన ఆమె విద్యార్థులతో కలిసి భోజనం చేశారు. అనంతరం పాఠశాలల్లో తనిఖీలు నిర్వహించారు. అన్ని పాఠశాలలకు ఆకుపచ్చ రంగు బోర్డులు అందజేసినా ఇప్పటి వరకు ఎందుకు అమర్చలేదని ఎంఈవో సుబ్బారావును ప్రశ్నించారు. వెంటనే బోర్డులు ఏర్పాటు చేయాలని సూచించారు. జిల్లా విద్యాశాఖాధికారి సలీం బాష, తహసీల్దార్ శ్రీనివాసశర్మ పాల్గొన్నారు.

రంగనాయకి సేవలు స్ఫూర్తిదాయకం

తెనాలి టౌన్, న్యూస్‌టుడే : గుడివాడ గ్రామానికి చెందిన ప్రవాస భారతీయురాలు డాక్టర్ యలవర్తి రంగనాయకి సేవలు స్ఫూర్తిదాయకమని ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్రప్రసాద్ పేర్కొన్నారు. గ్రామంలో రూ.25 లక్షలతో సామాజిక భవనం నిర్మాణంతో పాటు గతంలోనూ ఎన్నో సేవా కార్యక్రమాలు నిర్వహించిన నేపథ్యంలో ఆమెను శుక్రవారం సత్కరించారు. గుంటూరులోని ఓ హోటల్‌లో జరిగిన కార్యక్రమంలో సర్పంచి రాకేష్, చంద్రమోహన్ తదితరులు పాల్గొన్నారు.

డాక్టర్ రంగనాయకిని సత్కరిస్తున్న ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్రప్రసాద్

కాగితంలోనే పట్టా.. స్థలం ఎక్కడ?

అర్జీదారుతో మాట్లాడుతున్న తెదేపా నాయకులు

తెనాలి టౌన్, న్యూస్‌టుడే : స్థానిక తెదేపా కార్యాలయంలో శుక్రవారం నిర్వహించిన ప్రజాదర్బార్ కార్యక్రమానికి వివిధ ప్రాంతాల నుంచి ప్రజలు వచ్చి అర్జీలు సమర్పించారు. వైకాపా హయాంలో తమకు ఇళ్ల పట్టాలు ఇచ్చారు కానీ స్థలాలు చూపించ లేదని, ప్రైవేట్ స్థలం నిషేధిత భూముల జాబితాలో పడిందని చెప్పారు. ప్రభుత్వ పథకాలు మంజూరు చేయించాలని అర్జీలతో వచ్చిన వారితో తెదేపా నాయకులు మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు. ఖుద్దూస్, మహేష్, కోటేశ్వరరావు, అరుణ, అశోక్ వర్ధన్, విజయ్, వెంకటేశ్వరరావు, శేషగిరిరావు, ఆనంద్ తదితరులు పాల్గొన్నారు.

ఫేషియల్ సర్జన్ల పాత్ర కీలకం

డాక్టర్ కిరణ్‌కుమార్‌ను సత్కరిస్తున్న డీన్ డాక్టర్ కిరణ్‌కుమార్ తదితరులు

తక్కెళ్లపాడు(పెదకాకాని), న్యూస్‌టుడే: ప్రమాదాల్లో ముఖంపై ప్రభావం పడినప్పుడు మ్యాక్సిల్లో ఫేషియల్ సర్జన్లు మాత్రమే సమర్థవంతంగా చికిత్స అందిస్తారని ఒంగోలు వైద్య కళాశాల దంత వైద్య విభాగాధిపతి(సర్జన్) డాక్టర్ ఎన్.కిరణ్‌కుమార్ తెలిపారు. తక్కెళ్లపాడు సిబార్ దంత వైద్య కళాశాలలో శుక్రవారం నిర్వహించిన అంతర్జాతీయ ఓరల్, మ్యాక్సిల్లో ఫేషియల్ సర్జన్ల దినోత్సవానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. దవడలు, ముఖ వ్యాధులు, గాయాలకు నాణ్యమైన చికిత్స అందించడంలో ఫేషియల్ సర్జన్ల పాత్ర కీలకంగా ఉంటుందని చెప్పారు. ప్రిన్సిపల్ డాక్టర్ బీవీ రమణారెడ్డి, తదితరులు పాల్గొన్నారు.

❖ నంబూరు వీవీఐటీయూలో మ్యాక్సిల్లో ఫేషియల్ దినోత్సవం పురస్కరించుకుని శుక్రవారం ఎన్ఎస్ఎస్ విద్యార్థుల ఆధ్వర్యంలో నిర్వహించిన 'ప్రతి ముఖం విలువైనది' కార్యక్రమంలో డాక్టర్ వై.సాయిమేఘన పాల్గొన్నారు. ముఖంలోని ఎలాంటి లోపాలనైనా సరిచేసే వెసులుబాటు ఉందని ఆమె చెప్పారు.

ఏపీటీఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా బసవలింగారావు

గుంటూరు విద్య: ఆంధ్రప్రదేశ్ టీచర్స్ ఫెడరేషన్ (ఏపీటీఎఫ్) రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా కె.బసవలింగారావు ఎన్నికయ్యారు. శుక్రవారం విజయవాడలో జరిగిన రాష్ట్ర జనరల్ కౌన్సిల్ సమావేశంలో ఈ ఎన్నిక జరిగినట్లు ఒక ప్రకటనలో తెలిపారు. గత 11 ఏళ్లుగా ఏపీటీఎఫ్ జిల్లా అధ్యక్షుడిగా ఉపాధ్యాయ, విద్యారంగ సమస్యల పరిష్కారానికి కృషి చేసినట్టు పేర్కొన్నారు.

పట్టణ వనితకు ఉచిత ప్రయాణం ఎండమావేనా?

తెనాలి(కొత్తపేట), న్యూస్‌టుడే: కూటమి పార్టీలు ఎన్నికల హామీ మేరకు అధికారంలోకి వచ్చాక స్త్రీశక్తి పథకంలో భాగంగా మహిళలకు ఎంపిక చేసిన ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణ సదుపాయాన్ని కల్పించాయి. దీంతో పలువురు మగువలు సంతోషం వ్యక్తం చేశారు. కానీ జిల్లా కేంద్రం, ఇతర మున్సిపాల్టీల పరిధిలో అంతర్గతంగా మహిళలు ప్రయాణించేందుకు ఉచిత బస్సులు లేక నగదు చెల్లించి ప్రైవేటు వాహనాల్లో ప్రయాణిస్తున్నారు. ఈ క్రమంలో నగరాలు, పట్టణాల్లో అంతర్గతంగా ఆర్టీసీ బస్సులు నడపాలని పట్టణ మహిళలు విజ్ఞప్తి చేస్తున్నారు. వీటిలో ఉచిత ప్రయాణంతో ఆ నగదును కుటుంబ అవసరాలకు వాడుకుంటామంటున్నారు.

చినరావూరు పార్కు నుంచి విజయవాడకు వెళ్తున్న ఆర్టీసీ బస్సు

అడిగినంత ఇచ్చి రాకపోకలు

జిల్లా కేంద్రం గుంటూరులో అంతర్గతంగా ప్రైవేటు బస్సులు, ఆటోలు తదితరాలు రాకపోకలు సాగిస్తున్నాయి. గుంటూరు ఆర్టీసీ బస్‌స్టేషన్ నుంచి కర్నూలు, కడప, ఒంగోలు, తిరుపతి, నరసరావుపేట, తెనాలి, చీరాల, బాపట్లకు ఆర్టీసీ బస్సులు వెళ్తుంటాయి. దీంతో పట్టణ వాసులకు ప్రైవేటు వాహనాలే దిక్కు అయ్యాయి. అవసరం మేరకు వాహన చోదకులతో బేరసారాలాడి అడిగినంత ఇచ్చి వెళ్తున్నట్లు వాపోతున్నారు. ఉచిత బస్సు వసతిని కల్పించాలని కోరుతున్నారు. తెనాలి చినరావూరు పార్కు నుంచి వహాబ్ రోడ్డు మీదుగా విజయవాడకు ఆర్టీసీ బస్సులు నడుపుతున్నారు. ఇందులో ఉచిత ప్రయాణ సదుపాయాన్ని వినియోగించుకుంటున్నారు కొందరు మహిళలు. ఇవి నడపని పట్టణంలోని ఇతర పేటలకు ప్రైవేటు వాహనాల్లోనే వెళ్తున్నారు ప్రయాణికులు. అలాగే విజయవాడ నుంచి మంగళగిరికి సిటీ సర్వీసు బస్సులు నడుస్తున్నాయి. ఇవి రానప్పుడు ఇతర వాటిలో ప్రయాణిస్తున్నారు. పొన్నూరులోనూ ఆటోల్లో వెళ్తున్నారు పట్టణ వాసులు. జిల్లా కేంద్రం గుంటూరులో 3,26,788, తెనాలిలో 83,510, మంగళగిరి 53,896, తాడేపల్లిలో 27,247, పొన్నూరు 30,427 మహిళలు ఉన్నారు. వీరిలో కొందరు సొంత వాహనాల్లో వెళ్తుంటారు.

క్వారీ తిరునాళ్లకు పటిష్ఠ బందోబస్తు

సిబ్బందికి సూచనలిస్తున్న ఎస్పీ వకుల్‌జిందాల్

చేబ్రోలు, న్యూస్‌టుడే: క్వారీ బాలకోటేశ్వరాలయం వద్ద జరిగే తిరునాళ్లకు పటిష్ఠ బందోబస్తు ఏర్పాటు చేస్తున్నట్టు ఎస్పీ వకుల్ జిందాల్ పేర్కొన్నారు. శుక్రవారం సాయంత్రం ఆలయ ప్రాంగణాన్ని ఆయన పరిశీలించారు. ఎస్పీ మాట్లాడుతూ.. ఒక అదనపు ఎస్పీతో పాటు ఇద్దరు డీఎస్పీలు, 12 మంది సీఐలు, 20 మంది ఎస్సైలతో పాటు మరో 300 మంది సిబ్బంది విధుల్లో పాల్గొంటారన్నారు. ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ప్రతి ప్రభ వద్ద ఒక ఎస్సైతో పాటు నలుగురు కానిస్టేబుళ్లు, సీసీ కెమెరాలు ఏర్పాటు చేస్తున్నామన్నారు. సీసీ కెమెరాలను కంట్రోల్ రూంకు అనుసంధానం చేసి నిరంతరం పర్యవేక్షిస్తామని తెలిపారు. ఆయన వెంట తెనాలి డీఎస్పీ జనార్దనరావు, పొన్నూరు గ్రామీణ సీఐ కృష్ణయ్య, చేబ్రోలు ఎస్సైలు వీరనారాయణ, ఈశ్వర్‌రావు ఉన్నారు.

రామేశ్వరి స్వామి ఆలయం... మహాశివరాత్రి వైభవం

తెనాలి(కొత్తపేట), న్యూస్‌టుడే : పట్టణంలో అతి ప్రాచీన శైవ క్షేత్రమైన పర్వత వర్ధనీ సమేత రామేశ్వర స్వామి దేవాలయం కల్యాణ మహోత్సవాలకు సిద్ధమైంది. పరుశురాముడు శివలింగం ప్రతిష్ఠించిన దేవాలయంలో ఈ నెల 17 వరకు నిర్వహించే ఉత్సవాలకు ఏర్పాట్లు పూర్తి అయ్యాయి. కల్యాణోత్సవాల్లో వసతుల కల్పన, పర్యవేక్షణకు ప్రత్యేక అధికారులను నియమిస్తూ కలెక్టర్ తమీమ్ అన్సారియా ఉత్తర్వులు జారీ చేశారు. పారిశుద్ధ్యం, శాంతి భద్రతలు, ఆలయ పర్యవేక్షణ, విద్యుత్తు, ఆరోగ్య విభాగంతో పాటు నోడల్ అధికారులుగా తహసీల్దార్ కేవీ.గోపాలకృష్ణ, కమిషనర్ జె.రామ అప్పలనాయుడు, సీఐ రాములు నాయక్, ఆలయ ఈవో రమణ కుమారి, ఎంహెచ్‌వో మొవ్వా ఏసుబాబులను నియమించారు.

రథోత్సవం వసతుల పరిశీలనలో తహసీల్దార్, కమిషనర్, సీఐ, ఈవో

శ్రీశైలం బయలుదేరి వెళ్లిన భక్తులు

తెనాలి(కొత్తపేట), న్యూస్‌టుడే : మహా శివరాత్రి రోజు సామాన్య భక్తులు శివాలయాల్లో ప్రత్యేక పూజలు చేస్తారు. కానీ తెనాలిలోని అనేక మంది శ్రీశైల భక్త సేవా సమితి బృందంగా ఏర్పడి 18 ఏళ్ల నుంచి శ్రీశైలంలో లక్ష మంది భక్తులకు రెండ్రోజుల పాటు అన్నదానం, తాగునీరు, పండ్లు ఉచితంగా పంపిణీ చేస్తున్నారు. ఈ క్రమంలోనే ఆ సేవా సమితి బృందం శుక్రవారం నాలుగు లారీల్లో నిత్యావసరాలు, తాగునీరు, పండ్లు, మందులతో శ్రీశైలం బయలుదేరి వెళ్లారు. తొలుత తెనాలి డీఎస్పీ జనార్దనరావు జెండా ఊపి వాహనాలను ప్రారంభించారు.

జెండా ఊపుతున్న డీఎస్పీ జనార్దనరావు

బాలాత్రిపురసుందరిదేవిగా భ్రమరాంబ అమ్మవారు

పెదకాకాని, న్యూస్‌టుడే: పెదకాకాని మల్లేశ్వర స్వామి దేవస్థానంలో మహాశివరాత్రిని పురస్కరించుకుని నిర్వహిస్తున్న ఉత్సవాలు శుక్రవారం రెండో రోజుకు చేరాయి. భ్రమరాంబ అమ్మవారు భక్తులకు బాలాత్రిపురసుందరిదేవిగా దర్శనమిచ్చారు. తెల్లవారుజామున సుప్రభాత సేవ, మహాహారతులు, మహన్యాసపూర్వక ఏకరుద్రభిషేకం, కుంకుమ పూజలు నిర్వహించారు. సాయంత్రం గంగా భ్రమరాంబ సమేత మల్లేశ్వరస్వామి విగ్రహమూర్తులను ఊరేగించగా భక్తులు మొక్కులు తీర్చుకున్నారు. భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలుగకుండా ఈవో గోగినేని లీలాకుమార్ ఏర్పాట్లను పర్యవేక్షించారు.

సందడిగా వీడ్కోలు వేడుక

ఆకట్టుకున్న విద్యార్థినుల నృత్యం

తెనాలి టౌన్, న్యూస్‌టుడే : తెనాలి జేఎంజే మహిళా కళాశాల ఇంటర్ విద్యార్థినుల ఆత్మీయ వీడ్కోలు వేడుక శుక్రవారం కళాశాల ఆవరణలో ఆహ్లాదకర వాతావరణంలో జరిగింది. పలువురు విద్యార్థినులు నృత్యాలతో సందడి చేశారు. కళాశాల అధ్యాపకులు పర్యవేక్షించారు.

తెలుగులో తీర్పు వెలువరించిన న్యాయమూర్తి

తెనాలి టౌన్, న్యూస్‌టుడే : తెనాలి రెండవ అదనపు జూనియర్ సివిల్ జడ్జి పి.రాజశేఖర్ శుక్రవారం ఒక సివిల్ దావాలో తెలుగులో తీర్పును ఇచ్చారు. అందరికీ అర్థమవ్వడానికి, తెలుగు భాషపై అభిమానంతో తీర్పును తెలుగులో వెలువరించినట్లు న్యాయస్థాన సిబ్బంది తెలిపారు.

నీటి సంఘాల ప్రతినిధుల సమావేశం

తెనాలి టౌన్, న్యూస్‌టుడే : జలవనరుల శాఖ ప్రాజెక్టు కమిటీ సమావేశం తెనాలిలోని కార్యాలయంలో శుక్రవారం జరిగింది. గతేడాది పూర్తి అయిన పనులు, రానున్న రోజుల్లో చేయాల్సిన వాటిపై చర్చించారు. ఛైర్మన్ మురళీధరరావు, ఈఈ వెంకటరత్నం, ఇతర అధికారులు పాల్గొన్నారు.

ఉద్యోగ విరమణ చేసిన వారినే మళ్లీ విధుల్లోకి..

తెనాలి(కొత్తపేట), న్యూస్‌టుడే : పురపాలక పారిశుద్ధ్య విభాగంలోని పలువురు పొరుగు సేవల ఉద్యోగులు రెండు నెలల కిందట ఉద్యోగ విరమణ చేసినా.. వీరినే మళ్లీ అదే విభాగంలో మున్సిపల్ అధికారులు తీసుకున్నారు. ఈ కార్మికులు తెచ్చిన ధ్రువపత్రాలను ఇటీవల బదిలీపై వెళ్లిన హెల్త్ సెక్షన్ పర్మినెంట్ ఉద్యోగి, పొరుగు సేవల మహిళా ఉద్యోగి పరిశీలించగా అవి నకిలీ అని తెలిసింది. వీరు అవి నకిలీవి అని చెప్పక పోవడంతో మున్సిపల్ అధికారులు కార్మికులను విధుల్లోకి తీసుకున్నారు. మున్సిపల్ కీలక అధికారి అండదండాలతోనే ఈ నిర్వాకం జరిగిందని విమర్శలు వినిపిస్తున్నాయి.

స్థిరాస్తి పెట్టుబడులంటూ బురిడీ!

డబ్బు వసూలు చేసిన మహిళ ఆత్మహత్య

ఈనాడు, హైదరాబాద్: ఏపీలో స్థిరాస్తి వ్యాపారంలో పెట్టుబడితో లాభాలు వస్తాయని ఆశచూపి పెద్దఎత్తున డబ్బు వసూలు చేసి మోసగించినట్టు ఓ కానిస్టేబుల్ ఇచ్చిన ఫిర్యాదుతో నగర సీసీఎస్‌లో శుక్రవారం కేసు నమోదైంది. ఆంధ్రప్రదేశ్ కర్నూలు యూనిట్‌కు చెందిన ఏపీఎస్పీ కానిస్టేబుల్ వలి ఖైరతాబాద్ చింతల్‌బస్తీలో ఉండేవాడు. 2023లో నగరంలో నివాసం ఉంటున్న ఏపీ ప్రజాప్రతినిధి నివాసంలో ఏపీఎస్పీ కానిస్టేబుల్‌కు విధులు కేటాయించారు. ఆ ఏడాది జులైలో ప్రజాప్రతినిధి నివాసానికి వచ్చిన ఏ.లక్ష్మీ అనే మహిళ అతడికి పరిచయమైంది. గుంటూరు జిల్లా మంగళగిరి సమీపంలో తనకు నాలుగు ఎకరాల సొంత భూమి ఉన్నట్టు చెప్పింది. దాన్ని నాలా కన్వర్షన్ పూర్తిచేస్తే ఎకరా రూ.10 కోట్లు ధర పలుకుతుందని నమ్మించి 2 శాతం వడ్డీ ఇస్తానంటూ రూ.5 లక్షలు తీసుకుంది. 2024-25 మధ్యలో కూరగాయల వ్యాపారి అంటూ మల్లేశ్ అనే వ్యక్తిని పరిచయం చేసింది. అతడు కూడా స్థిరాస్తి వ్యాపారంలో పెట్టుబడులు పెడుతున్నాడంటూ కానిస్టేబుల్‌తో పాటు పలువురి నుంచి దఫాల వారీగా రూ.1.99 కోట్లు తీసుకుంది. 2023 సెప్టెంబరులో లక్ష్మి తన భర్త అంటూ సురేశ్‌ను పరిచయం చేసింది. భూమి విక్రయించగానే అందరి సొమ్ము తిరిగి ఇస్తానంటూ భరోసానిచ్చింది. ముగ్గురు వ్యక్తులను బ్యాంకు ఉద్యోగులుగా ఫోన్ ద్వారా పరిచయం చేసింది. ఆమె పేరుతో బ్యాంకులో రూ.25 కోట్లు ఫిక్స్‌డ్ డిపాజిట్ ఉందని, దాన్ని విత్‌డ్రా చేసి ఇస్తామంటూ బురిడీ కొట్టించారు. గతేడాది జులైలో ఆమె మరో ముగ్గురు వ్యక్తులతో వచ్చి బాధితులను కలిశారు. వారిలో మోహన్, వెంకటేశ్ అనేవారిని కుమారులుగా, శ్రీనివాస్ అనే వ్యక్తిని సోదరుడిగా పరిచయం చేశారు. మరో రెండు నెలల్లో అసలు, వడ్డీ చెల్లిస్తాంటూ చెప్పి వెళ్లిపోయారు. గతేడాది సెప్టెంబరులో లక్ష్మి గుంటూరు జిల్లా పెదకాకాని వద్ద వ్యవసాయ భూమిలో ఆత్మహత్యకు పాల్పడినట్టు బాధితులు తెలుసుకున్నారు. తమ వద్ద తీసుకున్న డబ్బు ఆమె కుమారుల బ్యాంకు ఖాతాల్లో జమచేసినట్టు గుర్తించి హైదరాబాద్ నగర సీసీఎస్ పోలీసులకు ఫిర్యాదు చేశారు.

తాగునీటి పైపులైనుకు లీకు

పొన్నూరు, న్యూస్‌టుడే: పట్టణ పరిధిలోని నిడుబ్రోలు ప్రభుత్వ వైద్యశాల రోడ్డులో తాగునీటి పైపులైనుకు లీకు పడింది. తాగునీరు వృథాగా పోతున్నాయి. లీకును వెంటనే మరమ్మతులు చేయాలని స్థానికులు కోరుతున్నారు.

ప్రమాదకరంగా వంతెన

నిడుబ్రోలు శివారులో సాగునీటి కాలువపై నిర్మించిన కాలిబాట వంతెన మధ్యలో పగుళ్లచ్చింది. ఆ మార్గంలో రాకపోకలు నిర్వహించే రైతులు ఇబ్బందులకు గురవుతున్నారు. ఏ క్షణంలో ప్రమాదం జరుగుతుందోనని ఆందోళన చెందుతున్నారు. ఎటువంటి ప్రమాదం జరగక ముందే సాగునీటి శాఖాధికారులు స్పందించి నూతన వంతెనకు నిధులు మంజూరు చేయాలని రైతులు విజ్ఞప్తి చేస్తున్నారు. **- న్యూస్‌టుడే, పొన్నూరు**

డీవీసీ ఎన్‌జీజీవో కాలనీగా నామకరణం

పొన్నూరు, న్యూస్‌టుడే: పొన్నూరు ఎన్‌జీజీవోల కోసం ఏర్పాటు చేసిన కాలనీకి డీవీసీ ఎన్‌జీజీవో కాలనీగా నామకరణం చేసినట్లు పొన్నూరు అసోసియేట్ అధ్యక్షురాలు డాక్టర్ శైలజ శుక్రవారం వెల్లడించారు. ఎన్‌జీజీవో రాష్ట్ర అధ్యక్షుడుగా ఎన్నికైన ఆలపర్తి విద్యాసాగర్‌ను సభ్యులు అభినందించారు.

ఉద్యోగులకు సన్మానం



సత్కరించిన వారితో ఇంజినీరింగ్ విభాగం సిబ్బంది

ఏఎన్‌యూ, న్యూస్‌టుడే: ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయంలోని ఇంజినీరింగ్ విభాగంలో డీఈఈ సుబ్బారావు, డ్రైవర్ చిట్టిబాబు ఈనెలాఖరుకు ఉద్యోగ విరమణ చేయనున్న నేపథ్యంలో శుక్రవారం ఘనంగా సన్మానించారు. ఏఈఈ సతీష్ కుమార్ ఆధ్వర్యంలో విభాగంలోని ఉద్యోగులు సుబ్బారావు, చిట్టిబాబును సత్కరించారు. వికాస అధ్యక్షులు నీలం ప్రసాద్, ప్రధాన కార్యదర్శి జవ్వాజీ శ్రీనివాసరావు, పుల్లారావు, శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు.

ప్రశాంతంగా బార్ కౌన్సిల్ ఎన్నికలు

పొన్నూరు, న్యూస్‌టుడే: పొన్నూరు బార్ కౌన్సిల్ ఎన్నికలు శుక్రవారం ప్రశాంతంగా జరిగాయి. పొన్నూరులో 57 ఓట్లు ఉండగా.. 53 మంది న్యాయవాదులు ఓటు హక్కు వినియోగించుకున్నట్లు ఎన్నికల అధికారి షేక్ బాజీ వెల్లడించారు. ఎటువంటి ఘటనలు జరగకుండా ఎస్సై లక్ష్మి బందోబస్తు నిర్వహించారు.

పరీక్షల సామగ్రి అందజేత

తెనాలి టౌన్ న్యూస్‌టుడే : పెదరావూరు జడ్పీ ఉన్నత పాఠశాల్లోని పది విద్యార్థులకు శుక్రవారం ఈదర వెంకట పూర్ణచంద్ సమకూర్చిన నిధులతో రోటరీ క్లబ్ ఆఫ్ తెనాలి వైకుంఠపురం ఆధ్వర్యంలో పరీక్షల సామగ్రిని అందజేశారు. వెంకటరత్నం, వెంకట నారాయణ, ప్రసాద్, అర్జున్, సూర్యనారాయణ, రవీ, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.

మంగళగిరిలో మెగా ఉద్యోగ మేళా

మంగళగిరి, మంగళగిరి గ్రామీణం, న్యూస్‌టుడే: మంత్రి నారా లోకేశ్ ఆదేశాలతో మంగళగిరి వీటీజేఎం అండ్ ఐవీటీఆర్ డిగ్రీ కళాశాలలో శుక్రవారం నిర్వహించిన మెగా ఉద్యోగ మేళాలో 344 మంది యువతీ యువకులు ఉద్యోగాలకు ఎంపికయ్యారు. పదో తరగతి నుంచి ఇంటర్, డిప్లొమా, పీజీ అర్హత ఉన్న అభ్యర్థులు హాజరుగా కాగా.. వివిధ రంగాలకు చెందిన 15 కంపెనీల ప్రతినిధులు ముఖాముఖి నిర్వహించారు. జాబ్ హోదా ఆధారంగా రూ.10 వేల నుంచి రూ.50 వేల వరకు వేతనాలు లభించనున్నాయి. ఉద్యోగాలకు ఎంపికైన వారికి కూటమి నాయకులు నియామకపత్రాలు అందజేశారు. డిగ్రీ కళాశాల ప్రిన్సిపల్ గోదావర్తి నాగేశ్వరరావు, తెదేపా పట్టణ అధ్యక్షుడు పడవల మహేష్, భాజపా పట్టణ అధ్యక్షుడు మునగాల నాగేశ్వరరావు తదితరులు పాల్గొని మాట్లాడుతూ.. ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించేందుకు మంత్రి లోకేశ్ సహకారంతో మరిన్ని జాబ్‌మేళాలు నిర్వహించనున్నట్లు వెల్లడించారు.

దస్తావేజులు పోయినవి

షేక్ అజిజున్నిసా W/o (లేటు) మొహమ్మద్ గౌస్‌బేగ్, డోర్ నెం.19-4-20, దయానంద్ వీధి, ముత్యంశెట్టిపాలెం, తెనాలి వారికి చెందిన పొన్నూరు మున్సిపల్ ఏరియా, 3వ బ్లాకు, డాన్‌పేట, నిడుబ్రోలు డి.నెం.10/4లో చ॥గ॥ 140 సలం అందలి పూరిల్లు తాలుకు ఒరిజినల్ డాక్యుమెంట్ (నెం.1469/1993) మరియు తెనాలి మున్సిపాలిటి 7వవార్డు, 5వ బ్లాకు, టి.యస్. నెం.172/1లో చ॥గ॥ 68-4-6 నివేశన స్థలం అందలి RCC డాబా తాలుకు ఒరిజినల్ డాక్యుమెంట్ (నెం.3823/2003) ది.25-11-2025న తెనాలి చెంచుపేటలో టిఫిన్ సెంటర్ నందు పోయినవి. ఎవరికైనా దొరికినచో దయచేసి తెలుపగలరు.

✆ 9912595026

(c) eenadu

మంగళగిరి

• మంగళగిరి • తాడికొండ • ప్రత్తిపాడు

విద్యుత్తు స్తంభాలకు నష్టం వాటిల్లితే చర్యలు

తుళ్లూరు, న్యూస్‌టుడే: రాజధాని నిర్మాణ పనులకు కోసం వచ్చే వాహనాల్లో కొన్ని తరచుగా విద్యుత్తు స్తంభాలను ఢీ కొడుతున్నాయి. దీంతో స్తంభాలు విరిగిపోయి సరఫరాలో అంతరాయం కలుగుతుందని సీఆర్డీఏ విద్యుత్తు సర్కిల్ ఎస్ఈ ఎం.శ్రీనివాసరావు పేర్కొన్నారు. శుక్రవారం రాయపూడిలోని విద్యుత్ సౌధలో ఈ విషయమై నిర్మాణ పనుల గత్తేదారుల ప్రతినిధులు, అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా శ్రీనివాసరావు మాట్లాడుతూ రాజధానిలో అసెంబ్లీ, హైకోర్టు, ప్రముఖ విద్యా సంస్థలు ఉన్న కారణంగా స్తంభాలు విరిగి పోవటంతో ఇబ్బందులు ఏర్పడుతున్నాయన్నారు. ఇకపై ఎటువంటి నష్టం వాటిల్లకుండా తగిన జాగ్రత్తలు పాటించాలని గుత్తేదారు సంస్థల ప్రతినిధులకు సూచించారు. లేకుంటే పోలీసులకు ఫిర్యాదు చేసి చట్టపరంగా చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

శివరాత్రిని ప్లాస్టిక్ రహితంగా నిర్వహిద్దాం

వెదురు పూల బుట్టలు పంపిణీ చేస్తున్న అదనపు కమిషనర్ శకుంతల

మంగళగిరి, న్యూస్‌టుడే: మహాశివరాత్రి పర్వదినాన్ని ప్లాస్టిక్ రహితంగా నిర్వహిద్దామని భక్తులతో నగరపాలక అధికారులు ప్రతిజ్ఞ చేయించారు. స్వచ్ఛ శివరాత్రి నిర్వహణకు ప్రతి ఒక్కరూ సహకరించాలని మంగళగిరిలో శుక్రవారం ర్యాలీ నిర్వహించారు. నగరపాలక అదనపు కమిషనర్ శకుంతల ఆధ్వర్యంలో శుక్రవారం భక్తులకు వెదురుతో తయారుచేసిన పూల బుట్టలు, వస్త్ర సంచులు పంపిణీ చేశారు.

మేమున్నాం.. మీకు తోడుగా.. 10 AM to 1 PM

మంగళగిరి: 80085 73111 ప్రత్తిపాడు: 99596 89564 తాడికొండ: 97053 99233

స్పందన: మంగళగిరి గ్రామీణం, న్యూస్‌టుడే: కాజ గ్రామంలోని సుందరయ్యనగర్‌లో డ్రైనేజీ స్తంభించిందని స్థానికులు 'మేమున్నాం.. మీకు తోడుగా' ద్వారా శానిటైజేషన్ ఇన్‌స్పెక్టర్ మోహన్ దృష్టికి తీసుకెళ్లారు. స్పందించిన ఆయన కార్మికులతో పూడిక తీయించి, బ్లీచింగ్ చల్లించారు. ★ నీరుకొండ గ్రామంలో వీరులచెరువులో గుర్రపుడెక్క విపరీతంగా పెరిగిందని రైతులు పంచాయతీ అభివృద్ధి అధికారి సత్యసాయి తెలిపారు. స్పందించిన ఆయన గుర్రపుడెక్కను శుభ్రం చేయించారు. ★ మంగళగిరిలోని టిప్పర్ల బజార్ నారాయణ స్కూల్ సమీపంలో డ్రైనేజీ స్తంభించిందని శానిటైజేషన్ ఇన్‌స్పెక్టర్ ఇందు దృష్టికి స్థానికులు తీసుకెళ్లారు. ఆమె స్పందించి పూడిక తీయించారు. **ప్రత్తిపాడు, న్యూస్‌టుడే:** ★ ప్రత్తిపాడులో రామనగర్ కాలనీ వద్ద చెత్తను తొలగించాలని 'మేమున్నాం...మీకు తోడుగా' ద్వారా స్థానికులు డిప్యూటీ ఎంపీడీవో షేక్ ఆదాం షఫీ దృష్టికి తీసుకెళ్లారు. స్పందించిన ఆయన చెత్తను పారిశుద్ధ్య కార్మికులతో తొలగింపజేశారు. ★ గొట్టిపాడు ఎస్సీకాలనీలో కాల్వలో వ్యర్థాలు పేరుకుపోయాయి. స్పందించిన డిప్యూటీ ఎంపీడీవో కార్మికులతో పూడిక తీయించారు. ★ గనికపూడిలో డ్రెయిన్లు పూడిపోయాయని తెలుపగా.. పంచాయతీ కార్యదర్శి కల్యాణి స్పందించి కాల్వల పూడిక తీయించి బ్లీచింగ్ చల్లించారు. **పెదనందిపాడు, న్యూస్‌టుడే:** ★ పెదనందిపాడు జడ్పీ ఉన్నత పాఠశాల ముందు మురుగు కాలువలో పూడిక పడి వ్యర్థాలు నిలిచిపోవడంతో దుర్వాసన వస్తుందని కొందరు విద్యార్థులు 'మేమున్నాం.. మీకు తోడుగా' ద్వారా కార్యదర్శి శ్వేత దృష్టికి తీసుకువెళ్లారు. ఆమె స్పందించి కార్మికులతో కాలువలో పూడిక తీయించి శుభ్రం చేయించారు. ★ పెదనందిపాడు ఒకటో వార్డులోనూ ఇదే సమస్య నెలకొనగా.. కార్యదర్శి స్పందించి పూడిక తీయించారు. **తాడికొండ, న్యూస్‌టుడే:** కంతేరు గ్రామ శివారు విద్యుత్తు స్తంభాలు ఒరిగిపోయాయి. స్థానికులు ఏఈ నాగమల్లేశ్వరరావు దృష్టికి తీసుకువెళ్లగా స్పందించి జేసీబీతో సరిచేయించారు. తుళ్లూరు, న్యూస్‌టుడే: వెంకటపాలెం శివారు మురుగు కాలువ పూడిపోయిందని స్థానికులు పంచాయతీ అధికారుల దృష్టికి తెచ్చారు. స్పందించిన ఇన్‌ఛార్జి పంచాయతీ కార్యదర్శి సాంబశివరావు ఆ ప్రాంతాన్ని శుభ్రం చేయించారు.

పరిశుభ్రతకు ప్రాధాన్యం ఇవ్వండి

మంగళగిరి గ్రామీణం, న్యూస్‌టుడే: మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకొని భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా మంగళగిరి శివాలయం, సీతానగరం ఘాట్‌లను మంగళగిరి తాడేపల్లి మున్సిపల్ కమిషనర్ అలీంబాషా శుక్రవారం పరిశీలించారు. ఆయన మాట్లాడుతూ మహాశివరాత్రి సందర్భంగా భక్తులు భారీ సంఖ్యలో తరలి వచ్చే అవకాశం ఉందని ఆలయం లోపల, వెలుపల పరిశుభ్రత పనులను సమర్థంగా నిర్వహించాలని ఆదేశించారు. ★ ఆత్మకూరులోని కంపోస్ట్ యార్డును కమిషనర్ శుక్రవారం సందర్శించారు. చెత్త సేకరణ, కంపోస్ట్ తయారీపై పలు సూచనలు చేశారు.

గజవాహనంపై మల్లేశ్వరుడు

మంగళగిరి, న్యూస్‌టుడే: మంగళగిరి శ్రీగంగా భ్రమరాంబ సమేత మల్లేశ్వరస్వామి బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఏడో రోజు శుక్రవారం స్వామివారిని గజవాహనంపై గ్రామోత్సవం నిర్వహించారు. ఈ వాహనంపై స్వామిని దర్శించుకుంటే అష్టైశ్వర్యాలు ప్రాప్తిస్తాయని భక్తుల విశ్వాసం. మంగళగిరి పట్టణ పద్మశాలీయ బహూత్తమ సంఘం ఉత్సవానికి కైంకర్యపరులుగా వ్యవహరించారు.

నాణ్యమైన విద్యుత్తు సరఫరాకు ప్రాధాన్యం

ఈనాడు మీతోడు

'డయల్ యువర్ ఏడీఈ'కి స్పందన

మంగళగిరి (గ్రామీణం), న్యూస్‌టుడే: మంగళగిరి పరిధిలో విద్యుత్తు సమస్యల పరిష్కారానికి ప్రత్యేక దృష్టి సారించినట్లు ఆ శాఖ ఏడీఈ సురేష్‌బాబు తెలిపారు. ఆ శాఖ పరిధిలో పలు అభివృద్ధి కార్యక్రమాలు కొనసాగుతున్నాయని, నాణ్యమైన విద్యుత్తు అందించడమే లక్ష్యమని తెలిపారు. మంగళగిరిలోని కార్యాలయంలో శుక్రవారం 'ఈనాడు' ఆధ్వర్యంలో నిర్వహించిన 'డయల్ యువర్ ఏడీఈ' కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ప్రజలు తెలిపిన సమస్యలను విని.. పరిష్కరించాలని సిబ్బందికి ఆదేశాలు జారీ చేశారు.

ప్రజల వినతులకు సమాధానమిస్తున్న ఏడీఈ సురేష్‌బాబు

? పెనుమాక గ్రామంలో విద్యుత్తు తీగలు తక్కువ ఎత్తులో వేలాడుతున్నాయి. ప్రమాదం పొంచి ఉంది. - పి.సరోజినీతరావు ✔ ఆ ప్రాంతాన్ని పరిశీలించి వైర్లను తగిన ఎత్తులో ఏర్పాటు చేయిస్తాం.

? కురగల్లు, నిడమర్రు గ్రామ పరిధిలో, మంగళగిరి 28వ వార్డు ప్రాంతాల్లో కరెంట్ సరఫరాలో హెచ్చుతగ్గులు వస్తున్నాయి. గృహోపకరణాలు దెబ్బతింటున్నాయి. - టి.రామకోటేశ్వరరావు, దేవదాను, ఎస్.సాంబశివరావు ✔ ఆయా ప్రాంతాల్లో నియంత్రికలను పరిశీలించి అవసరమైన చోట కొత్త వాటిని ఏర్పాటు చేస్తాం. హెచ్చుతగ్గులు సంభవించినప్పుడు మెయిన్ ఆపి విద్యుత్తు అధికారిని సంప్రదించాలి. వైర్లకు ఆనుకొని ఎలాంటి నిర్మాణాలు చేపట్టవద్దు.

? చిర్రావూరు గ్రామంలో ఇసుక విద్యుత్తు స్తంభం తుప్పుపట్టి కూలేందుకు సిద్ధంగా ఉంది. - సువాన్ ✔ ఆ స్తంభాన్ని తొలగించి కొత్త దాన్ని అమర్చుతాం.

? మంగళగిరి మిద్దె సెంటర్ ఆంజనేయ గుడి సమీపంలో వైర్లకు చెట్ల కొమ్మలు తగిలి తరచూ సరఫరాకు అంతరాయం ఏర్పడుతుంది. - సాయిజగతి ✔ ఆ తీగలను మరింత ఎత్తులో లేదా వేరే చోటు నుంచి వెళ్లేలా చర్యలు తీసుకుంటాం.

? మార్కండేయ కాలనీలో నూతన భవనాల సంఖ్య పెరగడంతో విద్యుత్తు సరఫరాలో సమస్యలు వస్తున్నాయి. - స్థానికులు ✔ ఆ ప్రాంతంలో వినియోగానికి తగిన సామర్థ్యంతో కొత్త ట్రాన్స్‌ఫార్మర్ అందుబాటులోకి తెస్తాం.

? కొత్తపేట సమీపంలో విద్యుత్తు బోర్డుకు రక్షణ కవచం లేదని, చినకాకాని, పెదవడ్లపూడి, కాజ గ్రామాల్లో స్తంభాలకు పిచ్చితీగలు అల్లుకున్నాయి. - స్థానికులు ✔ ఆయా సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకుంటాం. వేసవి సమీపిస్తున్న నేపథ్యంలో ఇళ్లలో ఏసీలు ఏర్పాటు చేసుకుంటే ఆ ప్రాంతంలో తగిన విధంగా విద్యుత్తు లైన్లు, ట్రాన్స్‌ఫార్మర్లు ఏర్పాటు చేయిస్తాం.

రేడియో ఇప్పటికీ శక్తిమంతమైన సాధనం

తాడేపల్లి, న్యూస్‌టుడే: సమాచారం, విద్య, వినోదాన్ని అందించే శక్తిమంతమైన మాధ్యమం రేడియో అని విజయవాడ ట్రాఫిక్ డీసీపీ ఎస్కే షరీనాబేగం అన్నారు. తాడేపల్లి మండలం వడ్డేశ్వరంలోని కేఎల్ విశ్వవిద్యాలయంలో జాతీయ రేడియో దినోత్సవాన్ని శుక్రవారం నిర్వహించారు. డిజిటల్ యుగంలో కూడా రేడియో తన ప్రత్యేకతను చాటుకుంటుందన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో ఇప్పటికీ వినియోగిస్తున్నారన్నారు. విపత్తు సమయాల్లో కూడా రేడియో ఉపయోగపడుతుందన్నారు. వర్సిటీ విద్యార్థులతో రేడియో ఏర్పాటు చేసి సమాచారాన్ని పంచుకోవడం అభినందనీయమన్నారు. కేఎల్‌యూ రిజిస్ట్రార్ డాక్టర్ సుబ్బారావు, ప్రోవీసీలు డాక్టర్ ఏవీఎస్ ప్రసాద్, డాక్టర్ వెంకట్రామ్, డాక్టర్ రాజశేఖర్‌రావు, విద్యార్థి సంక్షేమ విభాగం ఇన్‌ఛార్జి కేఆర్ఎస్ ప్రసాద్, సలహాదారు హబీబుల్లాఖాన్, కేఎల్‌యూ రేడియో ప్రొ. శివ కుమార్ తదితరులు పాల్గొన్నారు.

ముందుగా గుర్తిస్తే క్యాన్సర్‌ను జయించవచ్చు

మాట్లాడుతున్న వక్త, పక్కన ప్రజా ఆరోగ్య వేదిక నాయకులు

మంగళగిరి గ్రామీణం, న్యూస్‌టుడే: క్యాన్సర్ లక్షణాలను ముందుగా గుర్తించి చికిత్స పొందితే పూర్తిగా కోలుకోవచ్చని ప్రజా ఆరోగ్య వేదిక నాయకులు పేర్కొన్నారు. మంగళగిరి వీటీజేఎం అండ్ ఐవీటీఆర్ డిగ్రీ కళాశాలలో శుక్రవారం క్యాన్సర్‌పై అవగాహన సదస్సు నిర్వహించారు. ముఖ్యఅతిథిగా వీవీ ప్రసాద్ పాల్గొన్నారు. గుంటూరు జీజీహెచ్ మాజీ సూపరింటెండెంట్ డాక్టర్ డి.ఎస్.రాజు నాయుడు అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా క్యాన్సర్‌ను ముందుగా గుర్తించే పద్ధతుల బుక్‌లెట్‌ను ఆవిష్కరించారు. అనంతరం వారు మాట్లాడుతూ.. క్యాన్సర్ ఏ వయసులోనైనా రావచ్చునని, ఎక్కువగా 40 ఏళ్లు దాటిన వారికి వచ్చే అవకాశం ఉంటుందన్నారు. యువత పొగాకు ఉత్పత్తులు, మద్యపానం వంటి వాటికి దూరంగా ఉండాలన్నారు. నిత్యం వ్యాయామం చేయాలని, మానసిక ఒత్తిడిని తగ్గించుకోవాలని, పోషకాహారం తీసుకోవాలని సూచించారు. ప్రజా ఆరోగ్య వేదిక రాష్ట్ర అధ్యక్షుడు ఎం.వి.రమణయ్య, గౌరవ అధ్యక్షుడు డాక్టర్ కేవీఎస్ సాయిప్రసాద్, పి.గిరిజ పాల్గొన్నారు.

మంగళగిరిలో మెగా ఉద్యోగ మేళా

కొలువులు దక్కించుకున్న వారితో కూటమి నాయకులు

మంగళగిరి, మంగళగిరి గ్రామీణం, న్యూస్‌టుడే: మంత్రి నారా లోకేశ్ ఆదేశాలతో మంగళగిరి వీటీజేఎం అండ్ ఐవీటీఆర్ డిగ్రీ కళాశాలలో శుక్రవారం నిర్వహించిన మెగా ఉద్యోగ మేళాలో 344 మంది యువతీ యువకులు ఉద్యోగాలకు ఎంపికయ్యారు. పదో తరగతి నుంచి ఇంటర్, డిప్లొమా, పీజీ అర్హత ఉన్న అభ్యర్థులు హాజరుగా కాగా.. వివిధ రంగాలకు చెందిన 15 కంపెనీల ప్రతినిధులు ముఖాముఖి నిర్వహించారు. జాబ్ హోదా ఆధారంగా రూ.10 వేల నుంచి రూ.50 వేల వరకు వేతనాలు లభించనున్నాయి. ఉద్యోగాలకు ఎంపికైన వారికి కూటమి నాయకులు నియామకపత్రాలు అందజేశారు. డిగ్రీ కళాశాల ప్రిన్సిపల్ గోదావర్తి నాగేశ్వరరావు, తెదేపా పట్టణ అధ్యక్షుడు పడవల మహేష్, భాజపా పట్టణ అధ్యక్షుడు మునగాల నాగేశ్వరరావు తదితరులు పాల్గొని మాట్లాడుతూ. . ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించేందుకు మంత్రి లోకేశ్ సహకారంతో మరిన్ని జాబ్‌మేళాలు నిర్వహించనున్నట్లు వెల్లడించారు.

విద్యార్థుల సంక్షేమానికి ప్రభుత్వం కృషి

విద్యార్థులకు కళ్లజోళ్లు పంపిణీ చేస్తున్న తెదేపా నాయకులు

మంగళగిరి గ్రామీణం, న్యూస్‌టుడే: విద్యాభివృద్ధికి మంత్రి లోకేశ్ కృషి చేస్తున్నారని తెదేపా నాయకులు పేర్కొన్నారు. శుక్రవారం మంగళగిరి మండలం నీలిలో ఎంటీఎంసీ హైస్కూల్‌లో విద్యార్థులకు ఉచిత కంటి వైద్య పరీక్షలు చేశారు. జాతీయ అంధత్వ, దృష్టిలోప నియంత్రణలో భాగంగా ఇందిరానగర్ యూపీహెచ్‌సీ ఆధ్వర్యంలో నిర్వహించిన శిబిరంలో 825 మందికి వైద్య పరీక్షలు నిర్వహించారు. 75 మందికి కళ్లజోళ్లు పంపిణీ చేశారు. ముఖ్య అతిథులుగా మైనార్టీస్ ఫైనాన్స్ కార్పొరేషన్ డైరెక్టర్ మహమ్మద్ ఇబ్రహీం, కాపు కార్పొరేషన్ డైరెక్టర్ విస్సకోట శ్రీనివాసరావు హాజరయ్యారు. వైద్యులు పి.అనూష, శిల్పశ్రీ, ప్రసన్న, నిరీష్, శివ రామకృష్ణ, హెచ్ఎం వెంకటేశ్వరరావు పాల్గొన్నారు.

సీఎం సహాయ నిధితో భరోసా

మంగళగిరి గ్రామీణం: మంత్రి నారా లోకేశ్ చొరవతో అనారోగ్యంతో చికిత్స పొందుతున్నవారికి వైద్యఖర్చుల నిమిత్తం సీఎం సహాయనిధి నుంచి చేయూత అందింది. యర్రబాలెం గ్రామానికి చెందిన మహమ్మద్ హుస్సేన్‌కు రూ.1,78,036 విలువైన చెక్కును తెదేపా నాయకుడు ఆకుల ఉమామహేశ్వరరావు, ఆ పార్టీ గ్రామ అధ్యక్షుడు నీలం అంకారావు శుక్రవారం అందజేశారు. నూతక్కి గ్రామానికి చెందిన చింతలచెరువు లక్ష్మీకి రూ.1,82,665 విలువైన చెక్కును నియోజకవర్గ టీఎన్‌టీయూసీ జనరల్ సెక్రటరీ గోసాల రామయ్య, పిన్నిబోయిన నరేంద్ర తదితరులు పంపిణీ చేశారు.

యర్రబాలెంలో..

అనధికార నిర్మాణం తొలగింపు

తాడేపల్లి, న్యూస్‌టుడే: తాడేపల్లి మహానాడు ఒకటో రోడ్డులో అనధికారికంగా నిర్మిస్తోన్న భవనం తొలగింపు పనులను నగరపాలక అధికారులు శుక్రవారం చేపట్టారు. కృష్ణా కరకట్టకు లోపల వైపు వాణిజ్య భవనం నిర్మిస్తున్నారు. ఇందుకు సంబంధించి అనుమతులు చూపాలని పలుసార్లు తాకీదులు యజమానికి జారీ చేసినప్పటికీ స్పందించకపోవడంతో పోలీసు సహకారంతో ఈ చర్యలు చేపట్టారు.

కొనసాగుతున్న కూల్చివేత పనులు

మంత్రి లోకేశ్ స్ఫూర్తితో చేయూత

తాడేపల్లి, న్యూస్‌టుడే: మంత్రి నారా లోకేశ్ స్ఫూర్తితో తాడేపల్లి మండల తెదేపా మాజీ అధ్యక్షుడు కొమ్మారెడ్డి కిరణ్ సొంత నిధులతో చిరువ్యాపారులకు అండగా నిలిచారు. చిర్రావూరు గ్రామానికి చెందిన తుళ్లూరు వెంకటమ్మకు రూ.45 వేల విలువైన బడ్డీ దుకాణం, నీలం రమేష్‌కు రిక్షాను శుక్రవారం అందజేశారు. తమ జీవనోపాధికి అండగా నిలిచిన ఆయనకు లబ్ధిదారులు కృతజ్ఞతలు తెలిపారు. చిర్రావూరు గ్రామ తెదేపా అధ్యక్షుడు కాసరగడ్డ శ్రీనివాసరావు, పోకల బాపయ్య తదితరులు పాల్గొన్నారు.

చిరువ్యాపారికి బడ్డీ కొట్టు అందజేస్తున్న కిరణ్ తదితరులు

అవీ ఇవీ

ప్రాంగణ ఎంపికల్లో ప్రతిభ

గుంటూరు రూరల్, న్యూస్‌టుడే: ప్రాంగణ ఎంపికల్లో విజ్ఞాన్ డిగ్రీ, పీజీ కళాశాల విద్యార్థులు ప్రతిభకనబర్చి 118 మంది ఉద్యోగాలకు ఎంపికయ్యారు. పలకలూరు రోడ్డులోని విజ్ఞాన్ కళాశాలలో శుక్రవారం ఏర్పాటుచేసిన కార్యక్రమంలో ఉద్యోగాలకు ఎంపికైన విద్యార్థులను ప్రిన్సిపల్ అనురాధ అభినందించారు.
మేడికొండూరు: మండలంలోని ఎన్ఆర్ఐఐటీ కళాశాల విద్యార్థులు 27 మంది శుక్రవారం ప్రముఖ రెనాల్ట్ నిస్సాన్ ఆటోమోటివ్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ నిర్వహించిన ఇంటర్వ్యూలో కొలువులు సాధించారని యాజమాన్యం ఒక ప్రకటన తెలిపింది. కళాశాల చీఫ్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ శరత్, ప్రిన్సిపల్ సంజయ్ తదితరులు ఎంపికైన వారికి అభినందనలు తెలిపారు.

మహిళలు ఆర్థిక శక్తిగా ఎదగాలి

తాడికొండ, న్యూస్‌టుడే: నవ సమాజంలో మహిళలు స్వయం ఉపాధితో ఆర్థిక శక్తిగా ఎదగాలని యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఏజీఎం అశ్విత్ నాయక్ పేర్కొన్నారు. తాడికొండలోని వెలుగు కార్యాలయంలో శుక్రవారం ఏపీఎం సాంబశివరావు అధ్యక్షతన ఫైనాన్షియల్ లెటర్స్‌పై స్వయం సహాయక సంఘం మహిళలకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ముఖ్యఅతిథిగా అశ్విత్ నాయక్ పాల్గొని మాట్లాడారు. రుణాల మంజూరు, పథకాల గురించి వివరించారు.

77 జీవో పీజీ విద్యార్థులకు శాపం

ప్రత్తిపాడు, న్యూస్‌టుడే: పీజీ విద్యార్థులకు శాపంగా మారిన జీవో నెం.77ను వెంటనే ప్రభుత్వం రద్దు చేయాలని అఖిల భారత విద్యార్థి సమాఖ్య (ఏఐఎస్ఎఫ్) జిల్లా కార్యదర్శి బండారపు యశ్వంత్ రఘువీర్ డిమాండు చేశారు. ప్రత్తిపాడులోని అంబేడ్కర్ విగ్రహం ఎదుట శుక్రవారం నిరసన వ్యక్తం చేశారు.

గిడ్డంగులకు స్థల పరిశీలన

వట్టిచెరుకూరు, న్యూస్‌టుడే: వట్టిచెరుకూరులో ప్రత్తిపాడు వ్యవసాయ మార్కెట్ యార్డు గిడ్డంగులు, ధాన్యం ఆరబోసే ప్లాట్‌ఫాంల నిర్మాణానికి అవసరమైన స్థలాలను ఏపీ మార్కెటింగ్ యార్డు సంచాలకులు కాకుమాను శ్రీనివాసరావు, సహాయ సంచాలకులు సత్యనారాయణ చౌదరిలు శుక్రవారం పరిశీలించారు. స్థలాలు అనుకూలంగా ఉన్నాయని సంతృప్తి వ్యక్తం చేశారు. ప్రత్తిపాడు యార్డు వైస్ ఛైర్మన్ నార్నె బాబు, డైరెక్టర్ కృష్ణారెడ్డి తదితరులు పాల్గొన్నారు.

'కూటమిపై దుష్ప్రచారం ఎందుకు జగన్..?'

కాకుమాను: అధికారంలో ఉన్న రాష్ట్ర సచివాలయానికే రాని జగన్..ఇప్పుడు గ్రామ, వార్డు సచివాలయాల పేరు మార్పుపై ఎందుకు తన ప్రతికలో దుష్ప్రచారం చేయిస్తున్నారని ఏపీ పౌరసరఫరాల కార్పొరేషన్ డైరెక్టర్ నక్కల అగస్టిన్‌బాబు అన్నారు. కొమ్మూరులో శుక్రవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. అంబేడ్కర్ విదేశీ విద్యా పథకం పేరును 'జగనన్న విదేశీ విద్యా పథకం అని మార్చింది వైకాపా ప్రభుత్వమేనన్నారు. 'తల్లికి వందనం'పై వైకాపా విమర్శలు ఆ పార్టీ నీచ రాజకీయానికి తార్కాణమన్నారు.

చర్చిలో ప్రత్యేక ప్రార్థనలు

చిర్రావూరు(తాడేపల్లి), న్యూస్‌టుడే: చిర్రావూరులో లూథరన్ చర్చి వార్షికోత్సవాన్ని శుక్రవారం వేడుకగా నిర్వహించారు. తెదేపా మండల మాజీ అధ్యక్షుడు కొమ్మారెడ్డి కిరణ్ ఈ సందర్భంగా మంత్రి నారా లోకేశ్ పేరుపై ప్రత్యేక ప్రార్థనలు చేయించారు. ఈ సందర్భంగా అన్నదానం ఏర్పాటు చేశారు. పలువురు దైవజనులు, విశ్వాసులు పాల్గొన్నారు.

ఆంజనేయులు సేవలు అభినందనీయం

పెదనందిపాడు, న్యూస్‌టుడే: పెదనందిపాడు ప్రాంతంలో ఆధ్యాత్మిక భావాలను చాటి చెప్పి ప్రజలలో భక్తి భావం పెంపొందించిన రామానామామృత భజన సేవ స్థాపకుడు ఆంజనేయులు సేవలు అభినందనీయమని కొండమోడు ఆశ్రమ గురువు శ్రీనివాసరావు అన్నారు. స్థానిక సోమేశ్వరస్వామి కల్యాణ మండపంలో శుక్రవారం జరిగిన ఆంజనేయులు స్మారక సభలో ఆయన ప్రసంగించారు. కొవిడ్ సమయంలోనూ ఆంజనేయులు ప్రజలకు తన వంతు సేవలందించారన్నారు. పారిశ్రామికవేత్తలు శేషగిరిరావు, కృష్ణ, రాంబాబు, తదితరులు పాల్గొన్నారు.

అన్నదానానికి వితరణ

ముట్లూరు(వట్టిచెరుకూరు), న్యూస్‌టుడే: కోటప్పకొండపై ఈ నెల 15న శివరాత్రి సందర్భంగా నిర్వహించే అన్నదాన కార్యక్రమానికి ముట్లూరు గ్రామస్థులు, వివేకానంద యూత్ సహకరంతో రూ.లక్ష నగదు, నాలుగు టన్నుల బియ్యం, నిత్యావసర సరకులు, కూరగాయలను వితరణగా ఇచ్చారు. వీటిని శుక్రవారం ట్రాక్టర్లలో ఆలయానికి తరలించారు. దాతలను గ్రామస్థులు అభినందించారు.

విద్యుత్తు ప్రభ ఊరేగింపు

గొట్టిపాడు (ప్రత్తిపాడు), న్యూస్‌టుడే: గొట్టిపాడు నుంచి కొటప్పకొండకు వెళ్లేందుకు ఉత్తర బజారులోని గుంటుపల్లి బృందం సిద్ధం చేసిన ఎడ్లబండిపై విద్యుత్ ప్రభకు శుక్రవారం రాత్రి ఊరేగింపు నిర్వహించారు. 200 ఏళ్ల నుంచి ఈ సంప్రదాయం కొనసాగుతోంది.

బార్ కౌన్సిల్ ఎన్నికల సందడి

మంగళగిరి, న్యూస్‌టుడే: మంగళగిరిలో రాష్ట్ర బార్ కౌన్సిల్ ఎన్నికల సందడి నెలకొంది. ఈ మేరకు శుక్రవారం మంగళగిరి బార్ అసోసియేషన్‌లో 172 మందికి గాను 161 మంది న్యాయవాదులు తమ ఓటు హక్కు వినియోగించుకున్నట్లు ఎన్నికల అధికారి లంకా శివరామ్‌ప్రసాద్ తెలిపారు. ఎన్నికల సహాయ అధికారులుగా న్యాయవాదులు రామ్మోహన్‌రెడ్డి, వెంకయ్య వ్యవహరించారు.

క్రీడోత్సాహం.. విజయానందం

కబడ్డీ, వాలీబాల్‌లో ప్రథమ స్థానంలో నిలిచిన బాపట్ల కళాశాల జట్టు

చింతలపూడి(దుగ్గిరాల), న్యూస్‌టుడే: చింతలపూడి ప్రియదర్శిని ఇంజినీరింగ్ కళాశాల యాజమాన్యం నిర్వహిస్తున్న పాలిటెక్నిక్ కళాశాలల విద్యార్థుల ఆటలపోటీలు శుక్రవారం ముగిశాయి. బాలుర వాలీబాల్‌లో ప్రథమ స్థానం బాపట్ల ఇంజినీరింగ్ కళాశాల, ద్వితీయస్థానం విజయవాడలోని జ్యోతి పాలిటెక్నిక్ కళాశాల, మూడో స్థానం మిక్ ఇంజినీరింగ్ కళాశాల గెలుచుకున్నాయి. కబడ్డీలో బాపట్ల, గుంటూరు ప్రియదర్శిని, మిక్ కళాశాల మొదటి మూడు స్థానాల్లో నిలిచాయి. బాలికల విభాగంలో వాలీబాల్‌లో గుడ్లవల్లేరు ఇంజినీరింగ్ కళాశాల విజేతగా నిలవగా, సెయింట్ మేరీస్ ఇంజినీరింగ్ కళాశాలకు చెందిన రెండు జట్లు ద్వితీయ, తృతీయ స్థానాల్లో నిలిచాయి. ఖోఖోలో గుడ్లవల్లేరు జట్టు, సెయింట్ మేరీస్ జట్లు మొదటి రెండు స్థానాలు కైవసం చేసుకున్నాయి. ప్రథమ బహుమతిగా రూ.10 వేలు, ద్వితీయ బహుమతిగా రూ. 5 వేలు, తృతీయ బహుమతిగా రూ. 3 వేలతో పాటు ప్రశంసా పత్రాలు, జ్ఞాపికలు అందజేశారు. బహుమతి ప్రదానోత్సవ సభలో రాష్ట్ర సాంకేతిక విద్యాశాఖ సంయుక్త సంచాలకులు వి.పద్మారావు, పాలిసెట్ ఎంట్రన్స్ పరీక్షల కన్వీనర్ టి.శేఖర్, ప్రియదర్శిని కళాశాల ఛైర్మన్ చందు రామారావు, కార్యదర్శి చందు విజయలక్ష్మి, ప్రిన్సిపల్ డాక్టర్ ఎన్.లక్ష్మీనారాయణ, డిప్లొమా ప్రిన్సిపల్ జీవన్, వైస్ ప్రిన్సిపల్ డాక్టర్ శ్రీకాంత్ బాబు, అకడమిక్ డీన్ బండ్రెడ్డి విజయ్‌కుమార్, పీడీలు సాయిబాబు, గోపికృష్ణ ఉన్నారు.

మహా శివరాత్రి ఉత్సవాలు ప్రారంభం

తుళ్లూరు, న్యూస్‌టుడే: రాజధాని గ్రామం తాళ్ళాయపాలెంలోని శైవక్షేత్రంలో మహా గణపతి పూజతో శివరాత్రి మహోత్సవాలు వైభవంగా ప్రారంభమయ్యాయి. అనంతరం సిద్ధి బుద్ధి సమేత మహా గణపతి కల్యాణం, సాయంత్రం సుబ్రహ్మణేశ్వర స్వామి కావడి ఉత్సవం, భస్మాభిషేకం, కార్తికేయుని కల్యాణం, శివపార్వతులకు హంస వాహన సేవ క్రతువులు నిర్వహించారు. పెద్ద సంఖ్యలో భక్తులు తరలివచ్చారు. శైవ క్షేత్ర అధ్యక్షుడు డా.జూలకంటి శ్రీనివాసరావు, కిషోర్, విజయలక్ష్మి తదితరులు పాల్గొన్నారు.

రోడ్డు ప్రమాదంలో దంపతులకు గాయాలు

మంగళగిరి, న్యూస్‌టుడే: మంగళగిరి అంబేడ్కర్ విగ్రహం కూడలిలో శుక్రవారం సాయంత్రం రహదారి దాటుతున్న ద్విచక్ర వాహనాన్ని వేగంగా వచ్చిన కారు ఢీకొట్టింది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు మంగళగిరికి చెందిన సిరికోటి త్రినాథ్‌స్వామి దంపతులు ద్విచక్ర వాహనంపై అంబేడ్కర్ విగ్రహం కూడలిలో ద్విచక్ర వాహనం పైనుంచి రహదారి దాటుతుండగా వేగంగా వచ్చిన కారు ఢీకొనడంతో దంపతులు ఇరువురు గాయపడ్డారు. క్షతగాత్రులను ఎన్నారై వైద్యశాలకు చికిత్స నిమిత్తం 108 అంబులెన్స్‌లో తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

వేర్వేరు ఘటనల్లో..

దుగ్గిరాల, న్యూస్‌టుడే: దుగ్గిరాల-మోరంపూడి మధ్య శుక్రవారం రెండు వేర్వేరు ప్రమాదాలు జరిగాయి. మోరంపూడి సమీపంలో అదుపుతప్పి ఓ మినీ లారీ బోల్తా కొట్టింది. ఈ ఘటనలో ఎవరికీ గాయాలు కాలేదు. ★ పెట్రోల్ బంక్ సమీపంలో ద్విచక్రవాహనాన్ని మరో వాహనం ఢీకొట్టడంతో స్కూటీపై మంగళగిరి వెళుతున్న రాధాకృష్ణ అనే వ్యక్తి తలకు గాయాలయ్యాయి.

108 సిబ్బంది గౌరవ వేతనం పెంపుపై హర్షం

మేడికొండూరు, కాకుమాను, న్యూస్‌టుడే: మేడికొండూరులో శుక్రవారం అంబులెన్స్ సిబ్బంది ముఖ్యమంత్రి చంద్రబాబు చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. ఈ సందర్భంగా జిల్లా ఈఎంటీ ప్రెసిడెంట్ ఎస్కే హుస్సేన్ మాట్లాడుతూ గత వైకాపా ప్రభుత్వ హయాంలో అంబులెన్స్ సిబ్బంది ఎన్నో రకాలుగా ఇబ్బందులు పడ్డారన్నారు. రాష్ట్ర కూటమి ప్రభుత్వం 108 వాహనం ద్వారా సేవలందిస్తున్న ఈఎంటీ, పైలట్‌లకు ఒకే విడతలో గౌరవ వేతనం నెలకు రూ.2 వేలు పెంచడం అభినందనీయమన్నారు. ఫిరంగిపురం వ్యవసాయ మార్కెట్ యార్డు వైస్ ఛైర్మన్ జానీ బేగం, ఈఎంటీ పవన్, పైలట్లు మోజేష్, సుబ్బారావు, బాబు, కూటమి కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. ★ కాకుమానులో శుక్రవారం సీఎం చంద్రబాబుకు ధన్యవాదాలు తెలుపుతూ 108 వాహనాల ప్లకార్డులు ప్రదర్శించారు.

పాలాభిషేకం చేస్తున్న సిబ్బంది, కూటమి కార్యకర్తలు

ప్రభుత్వ పాలిటెక్నిక్ అధ్యాపకుడిగా ఎంపిక

సుధాకర్

మేడికొండూరు, న్యూస్‌టుడే: మేడికొండూరు మండలం పాలడుగు గ్రామ సచివాలయంలో వెల్ఫేర్ అసిస్టెంట్‌గా పని చేస్తున్న పాటిబండ్ల సుధాకర్ ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల అధ్యాపకుల ఎంపిక పోటీ పరీక్షల్లో ప్రతిభ చాటారు. రాష్ట్ర ప్రభుత్వం గతేడాది జులైలో ఏపీపీఎస్ ఆధ్వర్యంలో పోటీ పరీక్ష నిర్వహించింది. శుక్రవారం ఆ ఫలితాలు వెలువడ్డాయి. రాష్ట్రంలో భౌతిక శాస్త్ర విభాగంలో మొత్తం మూడు పోస్టులకు సంబంధించి రాత పరీక్ష జరగగా దాంట్లో సుధాకర్‌కు చోటు దక్కింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..' మాది పల్నాడు జిల్లా అమరావతి మండలం నరకుళ్లపాడు గ్రామం. తల్లిదండ్రులు వెంకటేశ్వర్లు, సుగుణ వ్యవసాయం చేస్తుంటారు. ప్రణాళికాబద్ధంగా ఖాళీ సమయం సద్వినియోగం చేసుకుని ఈ విజయం సాధించాను' అని తెలిపారు.

డీజిల్ చోరీపై ఫిర్యాదు

తుళ్లూరు: రాజధాని నిర్మాణ పనులు చేస్తున్న ఓ గుత్తేదారు సంస్థ ప్రతినిధులు తమ వాహనాల్లో డీజిల్ చోరీ జరుగుతుందని శుక్రవారం తుళ్లూరు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో ఆ సంస్థలో పని చేస్తున్న 8 మంది ఆపరేటర్లు, ఉద్యోగులను పోలీసులు విచారించారు.

LOST
Lost My MBA Original Degree Certificate & Marks Memo of University of Petroleum and Energy Studies around Guntur on 20-Jan-2026. (Name: Venkat Sai Chand Chennupati S/o Chandra Shekhar Rao). If Found/Seen Please Contact: 95531 43200

గుంటూరు తూర్పు

ఎన్టీఆర్ స్టేడియం పాలకవర్గం ఎన్నికకు నోటిఫికేషన్ జారీ

నగరపాలక సంస్థ, న్యూస్‌టుడే: మార్చి 1న జరగనున్న ఎన్టీఆర్ స్టేడియం, స్విమ్మింగ్ పూల్ సొసైటీ పాలకవర్గం ఎన్నికకు సంబంధించి ఎన్నికల అధికారి, డీసీ సీహెచ్ శ్రీనివాస్ శుక్రవారం నోటిఫికేషన్ జారీ చేశారు. వైస్‌ప్రెసిడెంట్, కార్యదర్శి, సహకార్యదర్శి, కోశాధికారి ఒక్కొక్కరు చొప్పున, సభ్యుల పదవులకు ఎన్నికలు జరగనున్నట్లు తెలిపారు. ఈ నెల 14 నుంచి 16 వరకు నామినేషన్లు స్వీకరిస్తారు. 17న ఉదయం అభ్యర్థుల జాబితా వెల్లడిస్తారు. 19న నామినేషన్ల పరిశీలన, 20న ఉపసంహరణ అనంతరం అభ్యర్థుల జాబితా ప్రకటిస్తారు. మార్చి 1న పోలింగ్ ఉంటుంది.

ధర వరలు

ఎన్టీఆర్ రైతుబజారులో ధరలు నిన్నటివి... (కిలో ఒక్కింటికి రూ.ల్లో) టమాట 14, వంగ 19, బెండ 30, పచ్చిమిర్చి 36, కాకర 46, క్యారెట్ 27, క్యాబేజీ 18, బీర 26, దొండ 45, బంగాళదుంప 20, ఉల్లిపాయలు 24, గోరుచిక్కుడు 36, దోస 35, పొట్ల 27, చామ 24, గోంగూర 10, తోటకూర 15, చుక్కకూర 15, మెంతికూర 5, కొత్తిమీర 20, బీట్‌రూట్ 25, కీర 45, క్యాప్సికం 60, అల్లం 75, ఫ్రెంచి బీన్స్ 65, సొర 10, అరటి 8. **- న్యూస్‌టుడే, పట్నంబజారు**

రోడ్డు ప్రమాదాల నివారణకు స్టాప్, వాష్, గో

డ్రైవరుతో ముఖం కడిగిస్తున్న పోలీసులు

గుంటూరు నేరవార్తలు, న్యూస్‌టుడే: రాత్రి సమయాల్లో నిద్ర మత్తు కారణంగా ప్రమాదాలు సంభవించకుండా స్టాప్, వాష్, గో కార్యక్రమానికి పోలీసులు శ్రీకారం చుట్టారు. అర్ధరాత్రి దాటిన తరువాత నుంచి తెల్లవారుజాము వరకు జాతీయ, రాష్ట్ర, జిల్లా, ప్రాంతీయ రహదారులపై ప్రయాణిస్తున్న లారీలు, బస్సులు, కార్లను ఆపి డ్రైవర్లతో మాట్లాడతారు. వారు నిద్ర మత్తులో ఉన్నారా? లేదా? గమనిస్తారు. మంచినీళ్లిచ్చి ముఖం కడిగిస్తారు. కొద్దిసేపు విశ్రాంతి తీసుకోవాలని సూచించి పంపిస్తున్నారు. బ్లాక్‌స్పాట్, అధికంగా ప్రమాదాలు జరుగుతున్న ప్రాంతాలు, ప్రధాన కూడళ్లు, టోల్‌గేట్ వద్ద ఈ కార్యక్రమం ముమ్మరంగా నిర్వహిస్తున్నారు.

ఉన్నత లక్ష్యాల సాధనకు నిరంతరం శ్రమించాల్సిందే

విద్యార్థినులను అభినందిస్తున్న డైరెక్టర్లు ప్రసాద్, రోహిణీదేవి

గుంటూరు విద్య, న్యూస్‌టుడే: ఏ రంగంలోని వారైనా ఉన్నత లక్ష్యాల సాధనకు నిరంతరం క్రమశిక్షణతో శ్రమించాల్సిందేనని అభ్యుదయ మహిళా డిగ్రీ కళాశాల డైరెక్టర్లు బీఎస్ఆర్‌కే ప్రసాద్, బి.రోహిణీదేవి పేర్కొన్నారు. శుక్రవారం అమరావతి రోడ్డులోని వేదిక ఫంక్షన్ హాల్‌లో 'సైనోరా' పేరిట అభ్యుదయ మహిళా డిగ్రీ కళాశాల కల్చరల్ ఫెస్ట్ నిర్వహించారు. యూనివర్సిటీ స్థాయిలో అత్యుత్తమ మార్కులు సాధించిన వివిధ గ్రూపులు.. ఏఐ, డీఎస్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, డేటా సైన్స్, కంప్యూటర్ సైన్స్, ఫిజిక్స్, మ్యాథ్స్, మైక్రోబయాలజీ, మల్టీమీడియా, బీకాం విద్యార్థులకు కళాశాల డైరెక్టర్లు జ్ఞాపికలు అందజేసి ప్రత్యేకంగా అభినందించారు. అనంతరం సాంస్కృతిక కార్యక్రమాల్లో విద్యార్థులు చేసిన నృత్యాలు ఆకట్టుకున్నాయి.

అలా.. ప్రేమను గెలిపించుకున్నాం..

ప్రేమించడానికి ఉన్న ధైర్యం పెళ్లి చేసుకోవడానికీ ఉండాలి. మనసుకు నచ్చినవారిని సొంతం చేసుకోవడానికి ఓపిక ఉండాలి. పెద్దలను ఒప్పించాలి. వారందరి అంగీకారంతోనే ఒక్కటయ్యామంటున్నాయి నగరానికి చెందిన రెండు జంటలు.

- న్యూస్‌టుడే - పట్నంబజారు, గుంటూరు నేరవార్తలు

వారి అంగీకారంతోనే...

రాజశేఖర్, నీలిమ

వారి మధ్య చిగురించిన ప్రేమ ఇరువైపులా కుటుంబాలను ఎదిరించే స్థితికి తీసుకెళ్లింది. కొత్తపేటకు చెందిన నీలిమ 1999లో సర్జికల్ షాపు నిర్వహించేవారు. అప్పట్లో మెడికల్ రిప్రజెంటేటివ్‌గా పని చేస్తున్న రాజశేఖర్ తరచుగా అక్కడికి వస్తుండేవారు. మాటలు కలిసి వారిద్దరి మధ్య ప్రేమ చిగురించింది. విషయాన్ని ఇరువైపులా కుటుంబసభ్యులకు చెప్పగా తిరస్కరించారు. ప్రేమ వివాహాలు నిలబడవంటూ నిరుత్సాహపరిచారు. పట్టు వదలని రాజశేఖర్, నీలిమ పెద్దలను ఒప్పించేందుకు తీవ్రంగా ప్రయత్నించారు. చివరకు వారందరి అంగీకారంతో ఒక్కటయ్యారు. ఏదైనా బాగా ఆలోచించి నిర్ణయం తీసుకోవాలని, ఆ తరువాత ఎంతటి కష్టమొచ్చినా సాధించాలని రాజశేఖర్, నీలిమ చెబుతున్నారు. దంపతులు సర్దుకుపోతూ ముందుకెళితే కుటుంబంలో సమస్యలు తలెత్తవని అభిప్రాయం వ్యక్తం చేశారు.

మెసేజ్‌లు పంపించి దొరికిపోయా....

సూర్యకుమార్, దివ్యభారతి

ఓ ప్రైవేట్ కంపెనీలో సేల్స్ ఎగ్జిక్యూటివ్‌గా చేసేటప్పుడు నెహ్రూనగర్‌లో జిమ్‌కు వెళ్తుండేవాడిని. అదే ప్రాంతానికి చెందిన దివ్యభారతి ఎంబీఏ చదువుతుండేది. ఆమె రోజూ పాల ప్యాకెట్ కోసం తన పెంపుడు కుక్కపిల్లతో అటువైపు వచ్చేది. ఆమె కోసం రోజూ ఉదయం 5 గంటలకు వెళ్లేవాడిని. ఇద్దరి చూపులు కలిశాయి. నేను పలకరిస్తే మాట్లాడేది కాదు. నేనే ధైర్యం చేసి పెళ్లి చేసుకుందామా అని అడిగా. ఏడుస్తూ వెళ్లిపోయింది. వాళ్లింట్లో అద్దెకు ఉండే వారి ద్వారా ఆమె సెల్‌ఫోన్ నంబర్ తీసుకొని రోజు మెసేజ్‌లు పెట్టేవాడిని. రిప్లయి ఇచ్చేదికాదు. ఓ రోజు నేను పంపించిన మెసేజ్‌లు చూసిన వాళ్ల అమ్మ నాకు ఫోన్ చేసి గట్టిగా మాట్లాడారు. వాళ్లమ్మాయిని పెళ్లి చేసుకుంటానని చెప్పా. పెద్దలను తీసుకొచ్చి మాట్లాడమన్నారు. ఈ విషయాన్ని మా ఇంట్లోవాళ్లకు చెబితే ఒప్పుకోలేదు. 22 ఏళ్ల వయసులో పెళ్లేమిటని నిరాశపరిచారు. ఐదేళ్లపాటు మేం ఎంతో వేదన అనుభవించాం. నేను సొంతంగా వ్యాపారం చేసేస్థాయికి ఎదిగా. ఇంతలో దివ్యకు పెద్దలు పెళ్లి ప్రయత్నాలు చేస్తున్నారని తెలిసింది. మా ఇంట్లోవాళ్లు మారలేదు. ఓ రోజు అమ్మాయిని తీసుకెళ్లి గుడిలో వివాహం చేసుకున్నా. ఇంటికి తీసుకెళ్లాక పెద్దలు బాధపడ్డారు. అమ్మాయిని ఇంట్లోకి తీసుకురావడానికి ఇష్టపడలేదు. ఎందుకంటే వాళ్ల పెద్దలతో మాట్లాడకుండా ఇలా పెళ్లి చేసుకొని తీసుకొస్తే అమ్మాయి తల్లిదండ్రులు బాధపడతారని చెప్పారు. అమ్మాయిని వాళ్ల ఇంట్లో దించేసి వాళ్ల పెద్దలను మా ఇంటికి రమ్మని చెప్పా. 15 రోజుల తర్వాత ఇరువైపులా పెద్దల అంగీకారంతో ఓ కల్యాణమండపంలో మళ్లీ మాకు ఘనంగా పెళ్లి వేడుక జరిపించారు. ఇప్పుడు నా వ్యాపారం మొత్తం ఆమె పర్యవేక్షిస్తుంది.

ప్రభుత్వ పథకాలు ప్రజల్లోకి తీసుకెళ్లాలి

నూతన కార్యవర్గంతో భాజపా, మహిళా మోర్చా నేతలు

గుంటూరు నగరం, న్యూస్‌టుడే: మహిళా మోర్చా ఆధ్వర్యంలో ప్రజాసమస్యల పరిష్కారానికి కృషి చేస్తూ కేంద్ర ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు కృషి చేయాలని భాజపా జిల్లా అధ్యక్షులు చెరుకూరి తిరుపతిరావు అన్నారు. జిల్లా కార్యాలయంలో శనివారం నిర్వహించిన సమావేశంలో జిల్లా మహిళా మోర్చా నూతన కార్యవర్గాన్ని ఎంపిక చేశారు. ఆయన మాట్లాడుతూ కార్యవర్గానికి అప్పగించిన బాధ్యతలు సక్రమంగా నిర్వహించాలన్నారు. జిల్లా మహిళా మోర్చా అధ్యక్షురాలు డాక్టర్ శనక్కాయల రాధామాధవి అధ్యక్షతన జిల్లా అధ్యక్షులు తిరుపతిరావు సమక్షంలో నూతన కార్యవర్గాన్ని ఏకగ్రీవంగా ఎంపిక చేశారు. ఉపాధ్యక్షులుగా వాణి వెంకట్, సాధు వాణి, లక్ష్మీదేవి, చాముండేశ్వరి, స్వాతి, విజయలక్ష్మి, ప్రధాన కార్యదర్శులుగా కాసు శ్రీదేవి, కటారి పద్మజ, కార్యదర్శులు రాధిక, రమ్య, రమాదేవి, లక్ష్మి ప్రసన్న, ఫర్హానా, కోశాధికారిగా డాక్టర్ ప్రవంతి, సోషల్ మీడియా కన్వీనర్‌గా వెంకటలక్ష్మి, మరికొందరు కార్యనిర్వాహక సభ్యులుగా ఎన్నికయ్యారు. మహిళా మోర్చా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నాగమల్లేశ్వరి, కార్యదర్శి హరి పావని, మిర్చియార్డు డైరెక్టర్ శ్రావణకుమారి పాల్గొన్నారు.

17న చలో విజయవాడ


గోడపత్రిక ఆవిష్కరిస్తున్న వెంకటేశ్వర్లు, జిల్లా నాయకులు

గుంటూరు విద్య, న్యూస్‌టుడే: ఉద్యోగ, ఉపాధ్యాయుల ఆర్థిక బకాయిల చెల్లింపులు.. ఇతర సమస్యల పరిష్కారం కోసం ఉపాధ్యాయ రణభేరి పేరిట ఈ నెల 17న నిర్వహించనున్న చలో విజయవాడను విజయవంతం చేయాలని ఆంధ్రప్రదేశ్ ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్ (ఏపీ యూటీఎఫ్) రాష్ట్ర అధ్యక్షుడు ఎన్.వెంకటేశ్వర్లు పిలుపునిచ్చారు. శుక్రవారం బ్రాడీపేట యూటీఎఫ్ కార్యాలయంలో ముఖ్య కార్యకర్తల సమావేశం నిర్వహించారు. వెంకటేశ్వర్లు మాట్లాడుతూ 12వ పీఆర్సీ ఛైర్మన్‌తోపాటు ఉద్యోగ, ఉపాధ్యాయ ఆర్థిక అంశాలకు సంబంధించి బడ్జెట్‌లో నిధులు కేటాయించాలని డిమాండ్ చేశారు. రాష్ట్ర సహాధ్యక్షురాలు ఏఎన్.కుసుమకుమారి, ప్రచురణల విభాగం ఛైర్మన్ ఎం.హనుమంతరావు, జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు యు.రాజశేఖర్‌రావు, ఎం.కళాధర్ తదితరులు పాల్గొన్నారు.

ఆస్తి పన్ను బకాయి రూ.72.27 కోట్లు

మాట్లాడుతున్న ఏసీ ఓబులేసు

నగరపాలక సంస్థ, న్యూస్‌టుడే: రాష్ట్ర ప్రభుత్వ కార్యాలయాల అధికారులు జీఎంసీకి చెల్లించాల్సిన ఆస్తి పన్ను బకాయిలపై దృష్టి సారించాలని ఏసీ చల్లా ఓబులేసు కోరారు. శుక్రవారం కమిషనర్ మయూర్ అశోక్ ఆదేశాల మేరకు కౌన్సిల్ హాల్‌లో రాష్ట్ర ప్రభుత్వ కార్యాలయాల అధికారులతో సమావేశం నిర్వహించారు. ఏసీ మాట్లాడుతూ నగరంలో 57 రాష్ట్ర ప్రభుత్వ సంస్థలు 255 అసెస్‌మెంట్లు ఉండగా సుమారు రూ.72.27 కోట్ల ఆస్తి పన్ను బకాయిలు ఉన్నాయని తెలిపారు. ఇప్పటికే డిమాండ్ నోటీసులు ఇచ్చామని సందేహాలుంటే రెవెన్యూ అధికారులను సంప్రదించాలన్నారు.

స్థానిక సమస్యలు ఎప్పటికప్పుడు పరిష్కరించేందుకు చర్యలు..

అధికారులకు సూచనలిస్తున్న కమిషనర్ మయూర్ అశోక్

నగరపాలక సంస్థ, న్యూస్‌టుడే: నగరంలో డివిజన్ల వారీగా సమస్యలను ఎప్పటికప్పుడు పరిష్కరించేందుకు చర్యలు తీసుకోవాలని కమిషనర్ మయూర్ అశోక్ ఆదేశించారు. సమస్యల పరిష్కారంపై స్వర్ణ వార్డు సచివాలయ కార్యదర్శులు దృష్టి సారించాలని ఆదేశించారు. శానిటేషన్ డ్రైనేజీ సమస్యల పరిష్కారానికి ఇంజినీరింగ్, ప్రజారోగ్య అధికారులు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. శుక్రవారం ఆయన శాంతినగర్, ఏటీ అగ్రహారం, టనల్ డీతోట వెంకటరమణ, ఎస్ఎస్ రాజేష్ చుట్టుగుంట ప్రాంతాల్లో పర్యటించారు. స్థానిక తదితరులు పాల్గొన్నారు.

దస్తావేజు పోయినది

గుంటూరు సిటీ, పాత గుంటూరు, బాలాజీనగర్, 7వ లైను, వాటర్ ప్లాంట్ దగ్గర, డోరు నెం.63-9-996 కాపురస్తులు లేటు నారిశెట్టి గోపిచంద్ గారి భార్య నారిశెట్టి విమలాదేవి (సెల్ నెం.7993735680) నా పేరిట కొరిటెపాడు జాయింట్ సబ్ రిజిస్ట్రారు వారి కార్యాలయంలో రిజిస్టరు కాబడిన విక్రయ దస్తావేజు నెం. 11124/2005ను ది. 10-02-2026న ఇంటి వద్ద నుండి వెళ్లేటప్పుడు పోగొట్టుకున్నాను. ఎవరికైనా దొరికిన యెడల పై తెలిపిన అడ్రస్‌కు తెలియజేయగలరు.

PUBLIC NOTICE

The General Public is hereby informed that my client Sri Popuri Veeraswamy S/o late Popuri Masthanaiah, R/o Flat No. 204, YAGANTI GEM Apartments, 7th Lane, Brundavan Gardens, Guntur, is the absolute owner of the below mentioned Schedule property, having purchased the same under a Registered sale deed bearing Document No. 377/2004 dated 27-01-2004 on the file of Sub-Registrar, Nallapadu. Recently my client came to know that his original sale deed Document No. 377/2004 dated 27-01-2004 is found missing from his residence. My client suspect that it was stolen by somebody from his residence. Hence, the entire General Public is hereby informed that if anybody offers to sell the schedule property or offer to mortgage or attempts to alienate the schedule property in any manner, nobody should enter into any kind of agreement with respect to schedule property. If anybody enter into any kind of agreement in respect of the Schedule property, it will not be binding on my client and they will be doing so at their own risk and my client will not be liable for any loss.

SCHEDULE

All that a Residential Apartment bearing Flat No. 204, YAGANTI GEM Apartments, 7th Lane, Brundavan Gardens, Guntur along with undivided land admeasuring 60 Sq. Yds. in D. No.7/A of Nallapadu Village.

(D.KRISHNA MURTHY)
ADVOCATE
Flat No: 314, R.K's Sai Soudha Apartments, Gorantla, Guntur. Pin-522 034
Moblie: 9440529039
GUNTUR.
13-02-2026

అమరావతిలో హజ్ హౌస్ నిర్మించాలి

సీఎం చంద్రబాబుతో మాట్లాడుతున్న ఎమ్మెల్యే మహమ్మద్ నసీర్

ఎన్టీఆర్ సర్కిల్, న్యూస్‌టుడే: రాజధాని అమరావతి ప్రాంతంలో హజ్ హౌస్ నిర్మాణంతో పాటు ఇస్లామిక్ అకడమిక్ సెంటర్ ఏర్పాటు చేయాలని తూర్పు ఎమ్మెల్యే మహమ్మద్ నసీర్ కోరారు. అసెంబ్లీ సమావేశాల అనంతరం ఆయన సీఎం చంద్రబాబును కలిసి వినతిపత్రం అందజేశారు. కూటమి ప్రభుత్వం మైనార్టీల అభ్యున్నతికి ఎంతో ప్రోత్సాహం అందిస్తోందన్నారు. ముస్లింల అభ్యున్నతికి ఎన్నో కార్యక్రమాలు నిర్వహిస్తోందని చెప్పారు. రాజధాని అమరావతిలో హజ్ హౌస్ నిర్మాణానికి అయిదు ఎకరాల స్థలం కేటాయించి నిధులు విడుదల చేయాలని కోరారు. ఆటోనగర్‌లో అన్న క్యాంటీన్ ఏర్పాటు చేయాలని విజ్ఞప్తి చేశారు. సీఎం చంద్రబాబు సానుకూలంగా స్పందించారని తెలిపారు.

ప్రజల సహకారంతో స్వచ్ఛ గుంటూరు సాకారం

గుంటూరు నగరం, న్యూస్‌టుడే: ప్రజల సహకారంతోనే స్వచ్ఛ గుంటూరు సాకారం అవుతుందని పరిసరాల పరిశుభ్రతలో బాధ్యత గల పౌరులుగా వ్యవహరించాలని జనసేన జిల్లా అధికార ప్రతినిధి ఆళ్ల హరి అన్నారు. పరిశుభ్ర గుంటూరు సాధనలో భాగంగా ప్రజల్లో అవగాహన కల్పించేందుకు జనసేన ఆధ్వర్యంలో శుక్రవారం శ్రీనివాసరావుతోటలో బ్యానర్లు ఏర్పాటు చేశారు.

పరీక్షలు రాసేందుకు అవకాశం

గుంటూరు విద్య, న్యూస్‌టుడే: ప్రభుత్వ మహిళా కళాశాలలో 2014-15 నుంచి 2018-19 విద్యాసంవత్సరం వరకు చదివిన విద్యార్థినులు పరీక్షలు రాయాల్సి ఉంటే అర్హత కలిగిన వారు హాజరుకావచ్చని ప్రిన్సిపల్ వీఆర్ జ్యోత్స్నకుమారి ఒక ప్రకటనలో తెలిపారు. ఈ నెల 28 లోగా కళాశాల వద్దకు వచ్చి దరఖాస్తు తీసుకుని, మార్చి 15లోగా ఫీజు చెల్లించాల్సి ఉంటుందని పేర్కొన్నారు. పరీక్షలు ఏప్రిల్ 1 నుంచి జరుగుతాయని తెలిపారు.

ఏపీటీఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా బసవలింగారావు

గుంటూరు విద్య: ఆంధ్రప్రదేశ్ టీచర్స్ ఫెడరేషన్ (ఏపీటీఎఫ్) రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా కె.బసవలింగారావు ఎన్నికయ్యారు. శుక్రవారం విజయవాడలో జరిగిన రాష్ట్ర జనరల్ కౌన్సిల్ సమావేశంలో ఈ ఎన్నిక జరిగినట్లు ఒక ప్రకటనలో తెలిపారు. గత 11 ఏళ్లుగా ఏపీటీఎఫ్ జిల్లా అధ్యక్షుడిగా ఉపాధ్యాయ, విద్యారంగ సమస్యల పరిష్కారానికి కృషి చేసినట్లు పేర్కొన్నారు.

విద్యుత్తు సరఫరాలో అంతరాయం నేడు

పట్నంబజారు, గుంటూరు నగరం, న్యూస్‌టుడే: విద్యుత్ లైన్ల మరమ్మతుల దృష్ట్యా శనివారం పాత గుంటూరులోని పలు ప్రాంతాల్లో విద్యుత్తు సరఫరా నిలిపివేస్తున్నట్లు ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ పీవీఆర్ ఖాన్ ఒక ప్రకటనలో తెలిపారు. ప్రగతినగర్, యానాదికాలనీ, కొండలరావు నగర్, ముస్లింనగర్, సత్యనారాయణపేట గుడివీధి, బూరెలవారివీధి, కృష్ణప్రియ కల్యాణ మండపం సెంటర్, యాదవుల బజారు, బారాఇమాంనగర్, కొండయ్యకాలనీ ప్రాంతాల్లో శనివారం ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు సరఫరా ఉండదని తెలిపారు.

★ గుంటూరు పశ్చిమ సబ్ డివిజన్‌లో పీడర్ల మరమ్మతుల నిమిత్తం శనివారం ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు విద్యుత్తు సరఫరా ఉండదని ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ హుస్సేన్‌నగర్, డీఈఈ ముస్తాక్ అహ్మద్ సంయుక్త ప్రకటనలో తెలిపారు. గుంటూరువారితోట, కొత్తపేట, శివాలయం రోడ్డు, పొత్తూరివారితోట, రైలుపేట, సాంబశివపేట, లాలాపేట, సంగడిగుంట, హుస్సేన్‌నగర్, పొన్నూరు రోడ్డు, ఉడారోడ్డు, బొంతపాడు రోడ్డు, హనుమయ్యనగర్, సాయిబాబా రోడ్డు, కొరిటెపాడు, వినాయకనగర్, రెడ్లబజారు ప్రాంతాల్లో విద్యుత్తు ఉండదని తెలిపారు.

త్వరలో ఆర్టీసీలో ఉద్యోగ నియామకాలు

బస్టాండులో వాటర్ ప్లాంట్ ప్రారంభిస్తున్న సురేష్‌రెడ్డి

పట్నంబజారు, న్యూస్‌టుడే: బస్టాండుకు వచ్చే ప్రయాణికులకు మెరుగైన సేవలు అందించేందుకు ఆర్టీసీ అధికారులు కృషి చేయాలని నెల్లూరు జోనల్ ఛైర్మన్ సుప్రపురెడ్డి సురేష్‌రెడ్డి అన్నారు. ఆర్టీసీ బస్టాండులో పీద మస్తాన్‌రావు ఛారిటబుల్ ట్రస్ట్ సౌజన్యంతో ఏర్పాటు చేసిన ఆర్‌ఓ వాటర్ ప్లాంట్‌ను శుక్రవారం ఆయన ప్రారంభించి మాట్లాడారు. కొత్తగా 500 సీఎన్‌జీ బస్సులను కొనుగోలు చేసేందుకు ప్రభుత్వం అంగీకరించిందన్నారు. త్వరలో ఆర్టీసీలో కొత్త ఉద్యోగ నియామకాలను చేపట్టనున్నట్లు ఆయన పేర్కొన్నారు. జిల్లా ప్రజా రవాణా అధికారి సామ్రాజ్యం, నెల్లూరు జోన్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ జి.నాగేంద్రప్రసాద్, డిప్యూటీ సీఎంఈ కె.సత్యనారాయణ, గుంటూరు డిపో మేనేజర్లు రామకృష్ణ, సునీత తదితరులు పాల్గొన్నారు.

ఎస్టీయూ ఉద్యమం విజయవంతానికి పిలుపు

మాట్లాడుతున్న జోసఫ్ సుధీర్‌బాబు

నగరపాలక సంస్థ, న్యూస్‌టుడే: ఉపాధ్యాయ, విద్యారంగ సమస్యల పరిష్కారానికి ఎస్టీయూ నిర్వహిస్తున్న దశలవారీ ఉద్యమాన్ని విజయవంతం చేయాలని ఏఐఎస్‌టీఎఫ్ ఆర్థిక కార్యదర్శి జోసఫ్ సుధీర్‌బాబు పిలుపునిచ్చారు. శుక్రవారం కలెక్టరేట్ ఎదుట సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ ధర్నా నిర్వహించారు. సుధీర్‌బాబు మాట్లాడుతూ పీఆర్సీ కమిషన్ నియమించి, 30 శాతం మధ్యంతర భృతి ప్రకటించాలని, ఆర్థిక బకాయిలు విడుదల కోసం రోడ్‌మ్యాప్ ప్రకటించాలని, నాలుగు డీఏలను ప్రకటించాలని, 2003 ఉపాధ్యాయులకు పాతపెన్షన్ విధానం వర్తింపజేయాలని డిమాండ్ చేశారు. ధర్నాలో రాష్ట్ర సహాధ్యక్షుడు డి.పెదబాబు, జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు షేక్ బాజీ, వై.శ్యాంబాబు తదితరులు పాల్గొన్నారు.

మాట నిలబెట్టుకున్న లోకేశ్

నారా లోకేశ్ చిత్రపటానికి క్షీరాభిషేకం చేస్తున్న తెదేపా నాయకులు

ఎన్టీఆర్ సర్కిల్, న్యూస్‌టుడే: ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలు విడుదల చేసి మంత్రి నారా లోకేశ్ విద్యార్థుల భవిష్యత్తు బంగారుమయం చేశారని తెదేపా నాయకులు పేర్కొన్నారు. రూ.1200 కోట్ల ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలు విడుదల చేసిన సందర్భంగా మంత్రి లోకేశ్ చిత్రపటానికి ఎమ్మెల్యే మహమ్మద్ నసీర్ కార్యాలయం వద్ద క్షీరాభిషేకం చేశారు. గత ప్రభుత్వంలో జగన్ ఫీజు రీయింబర్స్‌మెంట్ సకాలంలో చెల్లించకపోవడం వల్ల విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడ్డారన్నారు. లోకేశ్ ఇచ్చిన వాగ్దానం నిలబెట్టుకున్నారన్నారు. కార్యక్రమంలో పలువురు తెదేపా, టీఎన్ఎస్ఎఫ్ నాయకులు పాల్గొన్నారు.

వృద్ధురాలి అదృశ్యం

గుంటూరు నేరవార్తలు: పర్చూరు గ్రామానికి చెందిన పద్మావతి (54) కొంతకాలంగా గుంటూరు జీజీహెచ్‌లో మానసిక సమస్యతో చికిత్స తీసుకుంటున్నారు. ఆమె ఈ నెల 11న అర్ధరాత్రి ఆసుపత్రి నుంచి ఎవరికీ చెప్పకుండా వెళ్లిపోయారని జీజీహెచ్ వర్గాల ఫిర్యాదుతో అదృశ్యం కేసు నమోదు చేశామని కొత్తపేట సీఐ వీరయ్య చౌదరి తెలిపారు.

కాలువలో దూకిన వ్యక్తి గుర్తింపు

నాగూల్‌మీరా ఆచూకీ కోసం గాలిస్తున్న ఎస్డీఆర్‌ఎఫ్ బృందాలు

పెనమలూరు, న్యూస్‌టుడే: పెనమలూరు వంతెనపై నుంచి గురువారం రాత్రి బందరుకాలువలో దూకిన వ్యక్తిని పోలీసులు గుర్తించారు. గుంటూరుకు చెందిన నాగూల్‌మీరా పెనమలూరుకు చెందిన అనూష అనే మహిళను 13 ఏళ్ల కిందట వివాహం చేసుకున్నాడు. మద్యానికి బానిసైన నాగూల్‌మీరా భార్యను వేధిస్తుండడంతో ఆమె కొద్దిరోజుల కిందట పెనమలూరులోని పుట్టింటికి వచ్చింది. ఈనెల 12వ తేదీ రాత్రి భార్య వద్దకు వచ్చి మద్యం మత్తులో మరోసారి గొడవ పడగా ఆమె పోలీసులకు ఫిర్యాదు చేయడానికి బయల్దేరగా.. అతడు వంతెన వద్దకు వెళ్లి కాలువలో దూకేశాడు. ఆచూకీ కోసం ఎస్డీఆర్‌ఎఫ్ బృందాలు శుక్రవారం పెనమలూరు నుంచి కంకిపాడు లాకుల వరకు గాలింపు చర్యలు చేపట్టారు. సంఘటనపై పెనమలూరు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

బహిరంగ ప్రకటన

మా క్లయింట్లు అయిన గుంటూరు సిటీ, రామచంద్రపుర అగ్రహారం ఏడు గొందుల సందు డోరు నెం.24-11-191 కాపురస్థులు మలిశెట్టి సందీప్ కుమార్ గారి భార్య సుప్రజ మరియు మలిశెట్టి సుధీర్ కుమార్ గారి భార్య భార్గవి గార్ల సమాచారము పొంది తెలియచేయడమైనది. ఈ దిగువ షెడ్యూలు దాఖలా స్థిరాస్తి, గుంటూరు సిటీ, ఆర్. అగ్రహారం, గుంటూరు మున్సిపల్ పాత వార్డు నెం.15, బ్లాక్ నెం.5, టి.యస్.నెం.309, మున్సిపల్ డోరు నెం.23-1-76రు గోల్డెన్ ప్లాజా కమర్షియల్ కాంప్లెక్స్ గ్రౌండ్ ఫ్లోర్లోని షాపు నెం.5కు హక్కుదారులైన చిత్తూరు జిల్లా, మిట్టూరు, రెడ్ క్రాస్ స్ట్రీట్, డోరు.నెం.19-262/1ఎ కాపురస్థులు ప్రస్తుతము తమిళనాడు రాష్ట్ర, వెల్లూరు, 22 ఈస్ట్ క్రాస్ రోడ్డు కాపురస్థులు పెంట్యాల సుబ్బారావు గారి కుమారుడు మహేశ్వరరావు గారికి విక్రయ దస్తావేజు నెం.746/2005 గా ది.19-01-2005 ద్వారా విక్రయంపొంది అతదాది వారి స్వాధీనములో వున్న దిగువ షెడ్యూలు దాఖలా గోల్డెన్ ప్లాజా కమర్షియల్ కాంప్లెక్స్‌లో గ్రౌండ్ ఫ్లోర్ షాపు నెం.5ను మా క్లయింట్లు కొనుగోలుచేయుటకు సిద్ధపడి ది.06-01-2026న పైన తెల్పిన పెంట్యాల మహేశ్వరరావు గారికి అడ్వాన్సు పైకము చెల్లించి విక్రయ బయానా అగ్రిమెంటును వ్రాయించుకొనియున్నారు. సదరు షాపును గురించి గాని, దాని స్వాధీనము గురించి గాని ఎవరికైనా ఎటువంటి అభ్యంతరములు వున్ననూ, కోర్టు జప్తులు గాని, బ్యాంకు ఋణములు గాని, వున్న యెడల యీ పేపరు ప్రకటన వెలువడిన వారం రోజులలోగా మా క్లయింట్లకు గాని, నాకు గాని తెలియచేయవలెను.

షెడ్యూలు: గుంటూరు జిల్లా, గుంటూరు సబ్ డివిజన్లో చేరిన, గుంటూరు మున్సిపల్ కార్పోరేషన్ యేరియాలో చేరిన, గుంటూరు సిటీ, ఆర్. అగ్రహారం, మున్సిపల్ పాత వార్డు నెం.15, బ్లాక్ నెం. 5. టి.యస్. నెం. 309, డోరు నెం.23-1-76, గోల్డెన్ ప్లాజా, కమర్షియల్ కాంప్లెక్స్ గ్రౌండ్ ఫ్లోర్ షాపు నెం.5రులో విస్తీర్ణము చ.120లు అడుగుల మున్సిపల్ అసెస్మెంటు నెం.1021162851 కలిగిన షాపునకు **హద్దులు.తూర్పు:** ఈ షాపునకు, 4వ నెంబరు షాపునకు మధ్యగల జాయింటు గోడ హద్దు, **దక్షిణం:** ఓపెన్ టు స్కై హద్దు, **పడమర:** ఈ షాపునకు, 6వ నెంబరు షాపునకు మధ్యగల జాయింటు గోడ హద్దు, **ఉత్తరం :** కామన్ కారిడార్ మరియు ఆట్రియమ్. ఈ హద్దుల మధ్య గల చ.అ.120లు కలిగిన షాపు, సదరు షాపునకు కలిగివున్న షట్టరు, కిటికీలు, ఎలక్ట్రికల్ ఫిట్టింగ్స్, ఎలక్ట్రికల్ సర్వీస్ కనెక్షన్ నెం.1111500171434 డిపాజిట్‌ను, సదరు షాపునకు గల యావత్తు ఈజ్ మెంటు హక్కులు, కామన్ పార్కింగ్, కామన్ కారిడార్, లిఫ్ట్, వాటర్ కనెక్షన్, కరెంటు కనెక్షన్, డ్రైనేజ కనెక్షన్ వగైరాల యందు సమిష్టి హక్కులు, స్టిల్ట్ ఫ్లోర్ నందు గల కామన్ పార్కింగ్ ఏరియాలో ఒక స్కూటర్ పార్కింగ్‌తో సహా.

టి. మురళీధర్, అడ్వకేటు, గుంటూరు. సెల్ : 98495 19808
మలిశెట్టి సుప్రజ, సెల్ :99899 54910
మలిశెట్టి భార్గవి, సెల్ :90301 09687
పి. మహేశ్వరరావు, సెల్ : 7799790008

సాహిత్య పోటీల్లో మహిళా కళాశాల విద్యార్థినుల ప్రతిభ

విద్యార్థినులను అభినందిస్తున్న ప్రిన్సిపల్ జ్యోత్స్నకుమారి

గుంటూరు విద్య, న్యూస్‌టుడే: బాపట్ల జిల్లా ఖాజీపాలెం లోని కేజీవీఆర్ అండ్ ఎంఏఆర్ కళాశాలలో ఈ నెల 12న నిర్వహించిన సాహిత్య పోటీల్లో గుంటూరు ప్రభుత్వ మహిళా కళాశాల విద్యార్థినులు ప్రతిభ చాటి నగదు పురస్కారాలు గెలుచుకున్నారని ప్రిన్సిపల్ డాక్టర్ వీఆర్ జ్యోత్స్నకుమారి తెలిపారు. శుక్రవారం వారిని ప్రత్యేకంగా అభినందించారు. వక్తృత్వం పోటీల్లో కె.అనుష్క బీఎస్సీ(మాథ్స్), జి.సిరి బీఎస్సీ(ఏఐ) మొదటి రెండు స్థానాల్లో నిలిచారన్నారు. వ్యాసరచనలో కె.స్రవంతి బీఎస్సీ(మాథ్స్) తృతీయస్థానంలో నిలిచారని చెప్పారు.

రజకుల రక్షణకు చట్టం చేయండి

కరపత్రాలు ఆవిష్కరిస్తున్న సుబ్బారావు, వెంకట నరసయ్య, చిన్న కొండయ్య, కైలాసం, రాంబాబు

నెహ్రూనగర్, న్యూస్‌టుడే: రజకులకు సామాజిక రక్షణ చట్టం చేయాలని ఏపీ రజక వృత్తిదారుల సంఘం జిల్లా కార్యదర్శి బొజ్జ సుబ్బారావు డిమాండ్ చేశారు. శుక్రవారం గుంటూరులోని కార్యాలయంలో సమావేశం నిర్వహించారు. సుబ్బారావు మాట్లాడుతూ రాష్ట్ర బడ్జెట్‌లో రజక అభివృద్ధి సంక్షేమ కార్పొరేషన్‌కు రూ. వెయ్యి కోట్లు కేటాయించాలని కోరారు. సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ ఈ నెల 20న తాడేపల్లి ప్రధాన రహదారిలోని డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ విగ్రహం వద్ద నిర్వహించనున్న మహా ధర్నా జయప్రదం చేయాలని డిమాండ్ చేస్తూ కరపత్రాలు ఆవిష్కరించారు. కార్యక్రమంలో వెంకటనరసయ్య, చిన్న కొండయ్య, కైలాసం, రాంబాబు పాల్గొన్నారు.

లారీ ఢీకొని యువకుడి మృతి

గుంటూరు నేరవార్తలు, న్యూస్‌టుడే: అమరావతి రోడ్డులో శుక్రవారం టిప్పర్ లారీ ఢీకొని 30 సంవత్సరాల యువకుడు మృతి చెందినట్లు పశ్చిమ ట్రాఫిక్ పోలీసులు తెలిపారు. మృతుడి పేరు, వివరాలు తెలియలేదని, కేసు దర్యాప్తు చేస్తున్నామని సీఐ సింగయ్య తెలిపారు. కుడిచేతిపై ఓంకారం గుర్తుతో, శుభం అని హిందీలో పచ్చబొట్టు ఉన్నాయని, వివరాలు తెలిసినవారు పశ్చిమ ట్రాఫిక్ స్టేషన్‌లో సంప్రదించాలని ఎస్సై సాంబశివరావు కోరారు.

నక్షా సర్వేపై శిక్షణ

నగరపాలక సంస్థ, న్యూస్‌టుడే: నగరంలో చేపట్టనున్న న్యూ అసెస్మెంట్ అండ్ నాలెడ్జ్ టెస్ట్ సర్వే ఫర్ హోలిస్టిక్ అడ్వాన్స్‌మెంట్ (నక్షా) సర్వే పకడ్బందీగా చేపట్టేందుకు అధికారులు, సిబ్బంది అవగాహనతో ఉండాలని కమిషనర్ మయూర్ అశోక్ సూచించారు. శుక్రవారం కౌన్సిల్ హాల్‌లో సర్వే విధానంపై నోడల్ అధికారి, డీసీపీ సూరజ్‌కుమార్ శిక్షణ ఇచ్చారు.

నేడు, రేపూ ఆస్తి పన్ను చెల్లించొచ్చు

నగరపాలక సంస్థ, న్యూస్‌టుడే: ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ఆస్తి పన్ను బకాయి చెల్లించేందుకు వీలుగా శని, ఆదివారం కౌంటర్లు పని చేస్తాయని కమిషనర్ మయూర్ అశోక్ ఒక ప్రకటనలో తెలిపారు. జీఎంసీ ప్రధాన, సర్కిల్ కార్యాలయాలతోపాటు నిర్దేశించిన స్వర్ణ వార్డు సచివాలయాల్లో కూడా నగదు కౌంటర్లు తెరిచే ఉంటాయని పేర్కొన్నారు.

డిగ్రీ ఫలితాల్లో శ్రీమేధ- కెరీర్ డిగ్రీ కళాశాల విద్యార్థుల ప్రతిభ

గుంటూరు విద్య, న్యూస్‌టుడే: ఏఎన్‌యూ ఇటీవల ప్రకటించిన 3, 5 సెమిస్టర్ పరీక్ష ఫలితాల్లో శ్రీమేధ-కెరీర్ డిగ్రీ కళాశాల విద్యార్థులు విశ్వవిద్యాలయం స్థాయిలో అత్యున్నత మార్కులు సాధించారని సంస్థ డైరెక్టర్ శేషసాయిబాబు, నందకిషోర్ తెలిపారు. మూడో సెమిస్టర్ బీకాం జనరల్ ఫలితాల్లో.. 600 మార్కులకు ఫలక్‌జైన్ 519, పి.జైన్ 512, రిద్ధి జైన్ 496, చింతపల్లి శ్రీచిన్న మల్లేశ్వరి 490, మొహమ్మద్ ఫర్హానాబేగం 482, బీకాం కంప్యూటర్స్ విభాగంలో.. 800 మార్కులకుగాను ఆదిత్య 674, ఓర్సు వెంకటేశ్వర్లు 669, లక్షితా జైన్ 649 మార్కులతో వర్సిటీ టాపర్లుగా నిలిచారని తెలిపారు. ఐదో సెమిస్టర్ ఫలితాల్లో బీకాం కంప్యూటర్స్ విభాగంలో.. 850 మార్కులకుగాను బట్టు షారోనికా 726, షైక్ నగీనా 723, షైక్ క్యాబాకౌసైన్ 694, బీకాం జనరల్ విభాగంలో. . 650 మార్కులకు శరత్ 583, రితికకుమారి 576, తేజోస్‌బోత్రాజైన్ 576, షైక్ సుమయ 553, ఎం.మోక్షిత 547 మార్కులతో యూనివర్సిటీ టాపర్లుగా నిలిచారన్నారు. నిరంతర పర్యవేక్షణ, ప్రణాళికా బద్ధమైన విద్యాబోధన, ప్రతిరోజు ల్యాబ్ ప్రాక్టీస్, వ్యక్తిగత శ్రద్ధతో చదివించడం వల్లనే మంచిఫలితాలు వచ్చాయని పేర్కొన్నారు.

గుంటూరు పశ్చిమ

ఈశా ఫౌండేషన్ మహాశివరాత్రి వేడుకలు ప్రత్యక్ష ప్రసారం

పట్టాభిపురం, న్యూస్‌టుడే: మహాశివరాత్రి వేడుకలు ఈశా ఫౌండేషన్ ఆధ్వర్యంలో ప్రత్యక్ష ప్రసారం చేస్తున్నట్లు వాలంటీర్ సాంబశివరావు తెలిపారు. [illegible]

గవర్నర్ ప్రసంగం ప్రజల ఆకాంక్షకు ప్రతిబింబం

మాట్లాడుతున్న ఎమ్మెల్యే మాధవి

పట్టాభిపురం, న్యూస్‌టుడే: [illegible]

PUBLIC NOTICE

The General Public is hereby informed that my client Sri Popuri Veeraswamy s/o late Popuri Masthanaiah, R/o Flat No. 204, YAGANTI GEM Apartments, 7th Lane, Brundavan Gardens, Guntur, is the absolute owner of the below mentioned Schedule property, having purchased the same under a Registered sale deed bearing Document No. 377/2004 dated 27-01-2004 on the file of Sub-Registrar, Nallapadu. Recently my client came to know that his original sale deed Document No. 377/2004 dated 27-01-2004 is found missing from his residence. My client suspect that it was stolen by somebody from his residence. Hence, the entire General Public is hereby informed that if anybody offers to sell the schedule property or offer to mortgage or attempts to alienate the schedule property in any manner, nobody should enter into any kind of agreement with respect to schedule property. If anybody enter into any kind of agreement in respect of the Schedule property, it will be binding on my client and they will be doing so at their own risk and my client will not be liable for any loss.

SCHEDULE

All that a Residential Apartment bearing Flat No. 204, YAGANTI GEM Apartments, 7th Lane, Brundavan Gardens, Guntur along with undivided land admeasuring 60 Sq. Yds. in D. No.7/A of Nallapadu Village.

(D.KRISHNA MURTHY)
ADVOCATE
Flat No: 314, R.K's Sai Soudha Apartments, Gorantla, Guntur. Pin-522 034
GUNTUR. 13-02-2026 Moblie: 9440529039

కార్యసిద్ధికి సుందరకాండ

గుంటూరు సాంస్కృతికం, న్యూస్‌టుడే: [illegible] స్తున్న పారాయణ, ప్రవచన కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఆంజనేయస్వామి భక్తి, హనుమంతుడి లక్షణాలను ఆయన వివరించారు. నేటి యువతకు ఆంజనేయస్వామి ఆదర్శమని చెప్పారు. ఈ కార్యక్రమాలు తొమ్మిది రోజుల పాటు జరుగుతాయని ఆలయ ధర్మకర్తలు వడ్లమాని రవి, రాజ్యలక్ష్మి తెలిపారు. అన్నాప్రగడ రవి శ్రీనివాస్ పర్యవేక్షించారు.

ధర వరలు

కృష్ణనగర్ రైతుబజార్‌లో నిన్నటి ధరలు(కిలో రూ.ల్లో): టమాట 20, వంగ 20, బెండ 24, పచ్చిమిర్చి 28, కాకర 33, బీర 44, క్యాలీఫ్లవర్ 36, క్యాబేజీ 18, క్యారెట్ 26, దొండ 45, బంగాళదుంప 20, ఉల్లిపాయలు 24, గోరుచిక్కుళ్లు 36, దోస 35, సొర 14, పొట్లకాయ 27, అరటికాయ 10, పెద్ద చిక్కుళ్లు 50, బీట్‌రూట్ 25, మునగ 16, కీరదోసకాయ 45, బీన్స్ 65, క్యాప్సికం 60, కొత్తిమీర 20, ఆకుకూరలు 15, నిమ్మకాయలు 45, అల్లం 75, వెల్లుల్లి 155. -న్యూస్‌టుడే, పట్టాభిపురం

అలా.. ప్రేమను గెలిపించుకున్నాం..

ప్రేమించడానికి ఉన్న ధైర్యం పెళ్లి చేసుకోవడానికి ఉండాలి. మనసుకు నచ్చినవారిని సొంతం చేసుకోవడానికి ఓపిక ఉండాలి. పెద్దలను ఒప్పించాలి. వారందరి అంగీకారంతోనే ఒక్కటయ్యామంటున్నాయి నగరానికి చెందిన రెండు జంటలు.

\- న్యూస్‌టుడే - పట్టాభిపురం, గుంటూరు నేరవార్తలు

వారి అంగీకారంతోనే...

రాజశేఖర్, నీలిమ

[illegible] డవంటూ నిరుత్సాహపరిచారు. పట్టు వదలని రాజశేఖర్, నీలిమ పెద్దలను ఒప్పించేందుకు తీవ్రంగా ప్రయత్నించారు. చివరకు వారందరి అంగీకారంతో ఒక్కటయ్యారు. ఏదైనా బాగా ఆలోచించి నిర్ణయం తీసుకోవాలని, ఆ తరువాత ఎంతటి కష్టమొచ్చినా సాధించాలని రాజశేఖర్, నీలిమ చెబుతున్నారు. దంపతులు సర్దుకుపోతూ ముందుకెళితే కుటుంబంలో సమస్యలు తలెత్తవని అభిప్రాయం వ్యక్తం చేశారు.

మెసేజ్‌లు పంపించి దొరికిపోయా...

సూర్యకుమార్, దివ్యభారతి

[illegible]

జైలుకెళ్లినా అంబటి తీరు మారలేదు

మాట్లాడుతున్న పిల్లి మాణిక్యరావు

పట్టాభిపురం, న్యూస్‌టుడే: [illegible]

వినియోగదారుల హక్కులు పరిరక్షించాలి

సమావేశంలో మాట్లాడుతున్న సంయుక్త కలెక్టర్ అశుతోష్ శ్రీవాస్తవ

కలెక్టరేట్(గుంటూరు), న్యూస్‌టుడే: వినియోగదారుల హక్కులు పరిరక్షణ జరగాలని జిల్లా సంయుక్త కలెక్టర్ అశుతోష్ శ్రీవాస్తవ అన్నారు. కలెక్టరేట్‌లోని డీఆర్సీ సమావేశ మందిరంలో శుక్రవారం జిల్లా వినియోగదారుల రక్షణ మండలి సమావేశం జరిగింది. వినియోగదారుల రక్షణ చట్టం 2019 ప్రకారం వినియోగదారుల హక్కుల పరిరక్షణకు మండలి కమిటీ ఏర్పాటు చేసినట్లు తెలిపారు. కమిటీ సభ్యులు సూచించిన అంశాలపై అధికారులు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. కమిటీ సభ్యులు మాట్లాడుతూ నగరంలో నీళ్ల ట్యాంకులను క్రమం తప్పకుండా శుభ్రం చేయాలని, ప్రైవేటు ఆసుపత్రుల్లో వివిధ రకాల పరీక్షలు, స్కానింగ్‌కు నిర్దేశిత ధరల బోర్డులు ఏర్పాటు చేయాలని సూచించారు. పాఠశాలల వద్ద రంగుల ఐస్ క్రీమ్‌లు, హానికరమైన ఆహార పదార్థాలు కట్టడి చేయాలని సూచించారు. నగరంలో ప్లాస్టిక్ తయారీ కేంద్రాలను గుర్తించి, వాటిని తనిఖీ చేయాలని అన్నారు. సమావేశంలో డీఎస్‌వో కోమలి పద్మ, ఆర్‌డబ్ల్యూఎస్ ఎస్ఈ కె.కల్యాణ చక్రవర్తి, సీపీడీసీఎల్ ఈఈ రమేష్, వివిధ శాఖల అధికారులు, కమిటీ సభ్యులు పాల్గొన్నారు.

విద్యుత్తు సరఫరాలో అంతరాయం నేడు

గుంటూరు నగరం, న్యూస్‌టుడే: సబ్ స్టేషన్‌లో కేబుల్ కనెక్షన్, డీటీఆర్ ఏబీ స్విచ్‌ల మరమ్మతుల కారణంగా శనివారం ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు విద్యుత్తు సరఫరా నిలిపివేస్తున్నట్లు ఎగ్జిక్యూటివ్ ఇంజినీరు ఖాన్, డీఈఈ గురవయ్య తెలిపారు. గుంటూరు సెక్షన్ పరిధిలోని పండరీపురం, లక్ష్మీపురం, అశోక్‌నగర్, కోబాల్ట్‌పేట, బ్రాడీపేట, జార్జ్‌పేట, పట్టాభిపురం, కృష్ణనగర్, చంద్రమౌళినగర్, ఫాతిమాపురం తదితర ప్రాంతాల్లో సరఫరా ఉండదని చెప్పారు. ☛ కేవీపీ కాలనీ సబ్ స్టేషన్‌లో మరమ్మతులు చేపట్టిన కారణంగా వీఐపీ రోడ్డు, చుట్టుగుంట, కేవీపీ కాలనీ, శ్రీనివాసరావుతోట, ఎంజీ నగర్, 60 అడుగుల రోడ్డు, కృష్ణబాబుకాలనీ, జోసఫ్ కాలనీలో శనివారం ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు విద్యుత్తుకు సరఫరాలో అంతరాయం ఏర్పడనున్నట్లు అధికారులు తెలిపారు.

ఆస్తి పన్ను బకాయి రూ.72.27 కోట్లు

నగరపాలక సంస్థ: రాష్ట్ర ప్రభుత్వ కార్యాలయాల అధికారులు జీఎంసీకి చెల్లించాల్సిన ఆస్తి పన్ను బకాయిలపై దృష్టి సారించాలని ఏసీ చల్లా ఓబులేసు కోరారు. శుక్రవారం కౌన్సిల్ హాల్‌లో రాష్ట్ర ప్రభుత్వ కార్యాలయాల అధికారులతో సమావేశం నిర్వహించారు. ఏసీ మాట్లాడుతూ నగరంలో 57 రాష్ట్ర ప్రభుత్వ సంస్థలు 255 అసెస్‌మెంట్లు ఉండగా సుమారు రూ.72.27 కోట్ల ఆస్తి పన్ను బకాయిలున్నాయని తెలిపారు.

నేడు, రేపూ ఆస్తిపన్ను చెల్లించొచ్చు: ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ఆస్తి పన్ను బకాయి చెల్లించేందుకు వీలుగా శని, ఆదివారం కౌంటర్లు పని చేస్తాయని కమిషనర్ మయూర్ అశోక్ ఒక ప్రకటనలో తెలిపారు. జీఎంసీ ప్రధాన, సర్కిల్ కార్యాలయాలతోపాటు నిర్దేశించిన స్వర్ణ వార్డు సచివాలయాల్లో నగదు కౌంటర్లు తెరిచే ఉంటాయని పేర్కొన్నారు.

రాకపోకలకు ఇక్కట్లే!

నగరంలోని ఏటీ అగ్రహారం జీరో లైన్ నుంచి పట్టాభిపురం రైల్వే గేటుకు వెళ్లే దారిలో మాన్యం వైట్ హౌస్ దగ్గర రహదారిలో గుంత ఏర్పడి ప్రమాదాలు జరుగుతున్నాయని వాహన చోదకులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా రాత్రి వేళ వాహనదారులు ప్రమాదాల బారిన పడుతున్నామని చెబుతున్నారు. సంబంధిత అధికారులు రహదారికి మరమ్మతులు చేసేలా చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు.

\- న్యూస్‌టుడే, ఏటీ అగ్రహారం

మేమున్నాం.. మీకు తోడుగా.. 10 AM to 1 PM

80086 22566, 97042 53525, 80085 74897

కాలువలో పూడికతీత: ఆదర్శనగర్‌లో రహదారి పక్కనున్న డ్రెయిన్‌లో మురుగు ముందుకు కదలడంలేదు. దీంతో దుర్వాసన వెదజల్లుతోంది. సమస్యను 'మేమున్నాం.. మీకు తోడుగా' ద్వారా శానిటరీ ఇన్‌స్పెక్టర్ నాగేశ్వరరావు దృష్టికి తీసుకెళ్లాం. ఆయన పారిశుద్ధ్య సిబ్బందిని పంపి డ్రెయిన్‌లో పూడిక తీయించి మురుగు ముందుకు కదిలేలా చర్యలు తీసుకున్నారు.

వ్యర్థాల తొలగింపు: అంకమ్మనగర్ మసీద్ రోడ్డులో కాలువల్లో వ్యర్థాలు పేరుకుపోవడంతో దోమల బెడద ఎక్కువైంది. సమస్యను 'మేమున్నాం.. మీకు తోడుగా' ద్వారా జీఎంసీ శానిటరీ ఇన్‌స్పెక్టర్ అంగడి వెంకటేశ్వరరావు దృష్టికి తీసుకెళ్లాం. ఆయన స్పందించి పారిశుద్ధ్య సిబ్బందితో కాలువలో వ్యర్థాలు తొలగించేలా చర్యలు తీసుకున్నారు. - న్యూస్‌టుడే, ఏటీ అగ్రహారం

నాటకోత్సవాలు ప్రారంభం

అంతా మంచివారే కానీ నాటక సన్నివేశం

గుంటూరు సాంస్కృతికం: బృందావన్ గార్డెన్స్ శ్రీవెంకటేశ్వర స్వామి ఆలయ ప్రాంగణంలోని అన్నమయ్య కళావేదికపై కేఆర్కే ఈవెంట్స్ నిర్వహణలో డాక్టర్ కాసరనేని సదాశివరావు కళా సమితి 14వ నాటకోత్సవాలు శుక్రవారం రాత్రి ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా జరిగిన సభలో సంస్థ ఛైర్మన్ యర్రా నాగేశ్వరరావు, సభ్యులు యర్రా ఈశ్వరరావు, పోలిమెట్ల గోపీచంద్, కన్వీనర్ రామకృష్ణ ప్రసాద్ కాట్రగడ్డ, ఆలయ కమిటీ ఉపాధ్యక్షుడు లంకా విజయబాబు, సహాయ కార్యదర్శి ఊటుకూరు నాగేశ్వరరావు, ప్రజానాట్య మండలి కళాకారుడు నూతలపాటి కాళిదాసు తదితరులు పాల్గొని ప్రతిభావంతులైన విద్యార్థులకు ఉపకార వేతనాలు పంపిణీ చేశారు. అనంతరం ప్రముఖ రంగస్థల నటుడు, రచయిత, దర్శకుడు కావూరి సత్యనారాయణ శకుని శపథం ఏకపాత్రాభినయం చేశారు. మానవతా యడ్లపాడు సంస్థ కళాకారులు జరుగుల రామారావు రచన, దర్శకత్వంలో 'అంతా మంచివారే కానీ' నాటకం ప్రదర్శించారు. రాజేశ్వరి, ఎస్.పూజిత, పద్మారావు, ఎన్.సూర్య, జరుగుల రామారావు నటించారు. కార్యక్రమాన్ని ఆదూరి పాపారావు, నల్లా శేషు పర్యవేక్షించారు.

ఆత్మరక్షణ క్రీడలో ఆరితేరారు

తైక్వాండో పోటీల్లో రాణిస్తున్న విద్యార్థినులు

ఏటీ అగ్రహారం, న్యూస్‌టుడే: ఆత్మరక్షణకే కాదు అందరికీ తామేంటో చూపాలనుకున్నారు. గమనం.. గమ్యం.. ఒకటిగా చేసుకుని తైక్వాండో సాధన మొదలుపెట్టారు. పిల్లల పట్టుదల, కృషిని గుర్తించిన తల్లిదండ్రులు వెన్నుతట్టి ప్రోత్సహించడం, బి.కాశీనాథ్‌రెడ్డి, బి.సాయిలు శిక్షణలో రాటుదేలారు. విజయం సాధించే వరకు విశ్రమించలేదు. రాష్ట్ర, జాతీయ స్థాయి పోటీల్లో సత్తా చాటారు. తాజాగా హైదరాబాద్ ఎల్బీ నగర్ ఇండోర్ స్టేడియంలో ఈనెల 8న జరిగిన ఇంటర్నేషనల్ ఆల్ స్టైల్స్ మార్షల్ ఆర్ట్స్ ఛాంపియన్-2026 పోటీల్లో బంగారు పతకాలు సాధించారు. తైక్వాండోలో ప్రతిభ చాటిన నగరానికి చెందిన విద్యార్థినుల గురించి తెలుసుకుందాం.

మొదటి ప్రయత్నంలోనే సాధించాం

ఆత్మరక్షణ విద్యలో సాధనతో క్రమశిక్షణ సహా సవాళ్లను ఎదుర్కొనే ధైర్యం వచ్చింది. సాధనతో చురుకుదనంతో పాటు జ్ఞాపకశక్తి పెరిగి క్రీడలు, చదువులో బాగా రాణించగలుగుతున్నాం. మూడేళ్లుగా తైక్వాండో విద్య నేర్చుకుంటున్నాం. మొదటి ప్రయత్నంలోనే అంతర్జాతీయ స్థాయి పోటీల్లో వివిధ పతకాలు సాధించాం. తైక్వాండో పోటీల్లో బంగారు పతకాలు సాధించాలన్నదే లక్ష్యం.

\-పి.హరిచందన, ఎన్.త్రివేణి, కె.అమూల్య

క్రమం తప్పకుండా సాధన

స్నేహితులు తైక్వాండో చేస్తుండడంతో చూసి ఆసక్తి పెంచుకున్నాం. బలమైన పంచులు, గాలిలో ఎగిరి కిక్ కొట్టడం వంటి వాటిలో మూడేళ్లగా శిక్షణ పొందుతున్నాం. తైక్వాండో సాధనతో చురుగ్గా ఉండడంతో పాటు చదువులోనూ రాణిస్తున్నాం. ఇప్పటికే పలు పోటీల్లో ఐదు బంగారు, మూడు రజత పతకాలు సాధించాం. జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో పతకాలు సాధించడమే లక్ష్యంగా సాగుతున్నాం.

\-ఎం.నారాయణి, ఎం.కృష్ణశ్రీ (విద్యానగర్), పి.జెస్మిత

ఆడపిల్లలకు అవసరం

తైక్వాండో సాధనతో శారీరకంగా, మానసికంగా దృఢత్వం వస్తుంది. అనుకోని పరిస్థితులు ఎదురైనపుడు బాలికలు తమను తాము రక్షించుకునేందుకు ఉపకరిస్తుంది. ఇప్పటికే జిల్లా, రాష్ట్ర, జాతీయ స్థాయి పోటీల్లో ఆరు బంగారు పతకాలు సాధించాం. అంతర్జాతీయ స్థాయి పోటీల్లో ప్రతిభ చాటి ప్రభుత్వ కొలువులు సాధించడమే లక్ష్యం.

\-ఐ.సమియాపాల్, జి.సమన్వి, ఎం.హేమన్యారెడ్డి

వేలం ప్రకటన

IN THE COURT OF THE III ADDL. DIST. JUDGE:GUNTUR
E.P. No. 170 / 2023 in O.S. No. 175 / 2017

Between:
Yenumula Vijaya Kumar. ...D.Hr
And
Madamanchi Ratna Kumari. ....J.Dr

పైనెంబరు ఇ.పి.లో ఇస్తిహారు జారీకాబడి జప్తు ఖాయమైన షెడ్యూలు దాఖలా ఆస్తిని వేలంవేయుటకు శ్రీ కోర్టువారు ది.02-03-2026వ తేదికి వాయిదావేసినారు. కావున వేలంపాటలో పాల్గొన దలచినవారు వాయిదా రోజున ఉ॥గం॥10-30ని॥లకు పైకోర్టువారి ఎదుట హాజరై వేలం పాటలో పాల్గొని పాట పాడుకొన వచ్చును. కోర్టువారి షరతులకు లోబడి పాటజరుగును.

A- Schedule: An extent of 826sq.yds or 690.62 Sq. mts of site situated at 6/2. Chandramouli Nagar, Guntur City, in D.No.6 of Guntur(V) within Guntur Municipal Corporation Limits in Guntur Dt. Guntur Sub-Dt is being bounded by:-**East:** Property belongs to Akurathi Punniah & others137 Feet,**South:**Property belongs to Chirumamilla Ramaiah & others, 55Feet, **West:** Property belongs to V.Rama Devi 136Feet, **North:**Municipal Corporation Road, 54Feet.
B-Schedule: An undivided and unspecified share measuring 50Sq. yds. or 41.81Sq mts of site out of the above A-Schedule property, along with flat No.501 in the Fourth Floor In S.V.R. Residency is being bounded by **East:** Open to sky, **South**:Corridor,**West:**Open to sky, **North:** Open to sky. Within these four boundaries measuring 1,600 Sq.feet plinth area of flat, bearing Door No.5-91-41/4, Assessment No.4993/01, Present Assessment No.4993/16 and service Connection No.074295 along with upon common amenities and common passages and along with a common parking area and Fourth Floor building Flat along with affixers and appurtenances there on.
BY ORDER OF THE COURT
DHR Value : 20,00,000/-
Amin Value: 60,00,000/-
Market Value : 54,40,000/-
Proclamation and sale on:02.03.2026
Further hearing: 16.03.2026.

కళ్యాణం కృష్ణమూర్తి, డి.హెచ్.ఆర్. తరపు అడ్వకేట్, సీతారామ్‌నగర్, 5వ లైను,గుంటూరు. సెల్: 9440260914

బహిరంగ ప్రకటన

మా క్లయింట్లు అయిన గుంటూరు సిటీ, రామచంద్రపుర అగ్రహారం ఏడు గొందుల సందు డోరు నెం.24-11-191 కాపురస్థులు మలిశెట్టి సందీప్ కుమార్ గారి భార్య సుప్రజ మరియు మలిశెట్టి సుధీర్ కుమార్ గారి భార్య భార్గవి గార్ల సమాచారము పొంది తెలియచేయడమైనది. ఈ దిగువ షెడ్యూలు దాఖలా స్థిరాస్తి, గుంటూరు సిటీ, ఆర్. అగ్రహారం, గుంటూరు మున్సిపల్ పాత వార్డు నెం.15, బ్లాక్ నెం.5, టి.యస్.నెం.309, మున్సిపల్ డోరు నెం.23-1-76రు గోల్డెన్ ప్లాజా కమర్షియల్ కాంప్లెక్స్ గ్రౌండ్ ఫ్లోర్లోని షాపు నెం.5కు హక్కుదారులైన చిత్తూరు జిల్లా, మిట్టూరు, రెడ్ క్రాస్ స్ట్రీట్, డోరు.నెం.19-262/1ఎ కాపురస్థులు ప్రస్తుతము తమిళనాడు రాష్ట్ర, వెల్లూరు, 22 ఈస్ట్ క్రాస్ రోడ్డు కాపురస్థులు పెంట్యాల సుబ్బారావు గారి కుమారుడు మహేశ్వరరావు గారికి విక్రయ దస్తావేజు నెం.746/2005 గా ది.19-01-2005 ద్వారా విక్రయంపొంది అతదాది వారి స్వాధీనములో వున్న దిగువ షెడ్యూలు దాఖలా గోల్డెన్ ప్లాజా కమర్షియల్ కాంప్లెక్స్‌లో గ్రౌండ్ ఫోర్ షాపు నెం.5ను మా క్లయింట్లు కొనుగోలుచేయుటకు సిద్దపడి ది.06-01-2026న పైన తెల్పిన పెంట్యాల మహేశ్వరరావు గారికి అడ్వాన్సు పైకము చెల్లించి విక్రయ బయానా అగ్రిమెంటును వ్రాయించుకొనియున్నారు. సదరు షాపును గురించి గాని, దాని స్వాధీనము గురించి గాని ఎవరికైనా ఎటువంటి అభ్యంతరములు వున్ననూ, కోర్టు జప్తులు గాని, బ్యాంకు ఋణములు గాని, వున్న యెడల యీ పేపరు ప్రకటన వెలువడిన వారం రోజులలోగా మా క్లయింట్లకు గాని, నాకు గాని తెలియచేయవలెను.

షెడ్యూలు:గుంటూరు జిల్లా, గుంటూరు సబ్ డివిజన్లో చేరిన, గుంటూరు మున్సిపల్ కార్పొరేషన్ యేరియాలో చేరిన, గుంటూరు సిటీ, ఆర్. అగ్రహారం, మున్సిపల్ పాత వార్డు నెం.15, బ్లాక్ నెం. 5. టి.యస్. నెం. 309, డోరు నెం.23-1-76, గోల్డెన్ ప్లాజా, కమర్షియల్ కాంప్లెక్స్ గ్రౌండ్ ఫ్లోర్ షాపు నెం.5రులో విస్తీర్ణము చ.120లు అడుగుల మున్సిపల్ అసిస్మెంటు నెం.1021162851 కలిగిన షాపునకు **హద్దులు.తూర్పు:**ఈ షాపునకు, 4వ నెంబరు షాపునకు మధ్యగల జాయింటు గోడ హద్దు, **దక్షిణం:**ఓపెన్ టు స్కై హద్దు, **పడమర:** ఈ షాపునకు, 6వ నెంబరు షాపునకు మధ్యగల జాయింటు గోడ హద్దు, **ఉత్తరం :** కామన్ కారిడార్ మరియు ఆట్రియమ్. ఈ హద్దుల మధ్య గల చ.అ.120లు కలిగిన షాపు, సదరు షాపునకు కలిగివున్న షట్టరు, కిటికీలు, ఎలక్ట్రికల్ ఫిట్టింగ్స్, ఎలక్ట్రికల్ సర్వీస్ కనెక్షన్ నెం.1111500171434 డిపాజిట్‌ను, సదరు షాపునకు గల యావత్తు ఈజ్ మెంటు హక్కులు, కామన్ పార్కింగ్, కామన్ కారిడార్, లిఫ్ట్, వాటర్ కనెక్షన్, కరెంటు కనెక్షన్, డ్రైనేజి కనెక్షన్ వగైరాల యందు సమిష్టి హక్కులు, స్టిల్ట్ ఫ్లోర్ నందు గల కామన్ పార్కింగ్ ఏరియాలో ఒక స్కూటర్ పార్కింగ్‌తో సహా.

టి. మురళీధర్, అడ్వకేటు, గుంటూరు. సెల్ : 98495 19808
మలిశెట్టి సుప్రజ, సెల్ :99899 54910
మలిశెట్టి భార్గవి, సెల్ :90301 09687
పి. మహేశ్వరరావు, సెల్ : 7799790008

బాక్సింగ్ పోటీలకు టీజేపీఎస్ విద్యార్థిని

ఆదిత్యని అభినందిస్తున్న కళాశాల యాజమాన్యం

ఏటీ అగ్రహారం, న్యూస్‌టుడే: స్థానిక టీజేపీఎస్ కళాశాలలో బీఎస్సీ చదువుతున్న ఎన్.ఆదిత్య జాతీయ స్థాయి బాక్సింగ్ పోటీలకు ఎంపికైనట్లు కళాశాల ప్రిన్సిపల్ బీవీహెచ్ కామేశ్వర శాస్త్రి పేర్కొన్నారు. ఈ నెల 12న ఆచార్య నాగార్జున యూనివర్సిటీలో నిర్వహించిన అంతర కళాశాలల బాక్సింగ్ పోటీల్లో ఆమె ప్రథమస్థానం సాధించారు. దీంతో మార్చి 9 నుంచి 14 వరకు లవ్లీ ప్రొఫెషనల్ యూనివర్సిటీలో నిర్వహిస్తున్న జాతీయ స్థాయి బాక్సింగ్ పోటీల్లో పాల్గొనే అవకాశం దక్కించుకుంది. కళాశాల సెక్రటరీ, కరస్పాండెంట్ కె.వి.బ్రహ్మం, కళాశాల వ్యాయామ అధ్యాపకులు టి.వాసుదేవరావు అభినందించారు.

టర్మ్ డిపాజిట్ పథకం ప్రారంభం

ఖాతాదారుడికి డిపాజిట్ పత్రాన్ని అందిస్తున్న మాజీ ఎంపీ శివాజీ

కలెక్టరేట్(గుంటూరు), న్యూస్‌టుడే: యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా 6.60 శాతం వడ్డీతో 444 రోజుల టర్మ్ డిపాజిట్ పథకాన్ని మాజీ ఎంపీ యలమంచిలి శివాజీ ప్రారంభించారు. జీటీరోడ్డులోని బ్యాంకు ప్రాంతీయ కార్యాలయంలో ప్రారంభోత్సవ సభ శుక్రవారం జరిగింది. సాధారణ ఖాతాదారులకు సంవత్సరానికి 6.60 శాతం వడ్డీ, సీనియర్ సిటిజన్స్‌కు 7.10 శాతం, సూపర్ సీనియర్ సిటిజన్లకు 7.35 వడ్డీ అందించనున్నట్లు బ్యాంకు అధికారులు తెలిపారు. కార్యక్రమంలో పాటిబండ్ల సీతారామయ్య హైస్కూల్ కార్యదర్శి పాటిబండ్ల విష్ణు, యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రీజనల్ హెడ్ సయ్యద్ జవహర్, బ్యాంకు అధికారులు తదితరులు పాల్గొన్నారు.

ఏకమొత్తంలో అసలు చెల్లిస్తే వడ్డీ మాఫీ

జిల్లాపరిషత్తు(గుంటూరు): ఉమ్మడి గుంటూరు జిల్లాలో 2025-29 వరకు ఎన్ఎస్ఎఫ్‌డీసీ, ఎన్ఎస్ఎకేఎఫ్‌డీసీ పథకాల్లో స్వయం ఉపాధి పథకం కోసం రుణాలు పొంది బకాయిలు చెల్లించని లబ్ధిదారులు ఏకమొత్తంలో అసలు చెల్లిస్తే వడ్డీని మాఫీ చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసిందని జిల్లా ఎస్సీ కార్పొరేషన్ ఈడీ కె.శ్రీనివాస్ అన్నారు. గుంటూరులోని సంక్షేమ భవన్‌లో లబ్ధిదారుడు మోచర్ల కోటేశ్వరరావు శుక్రవారం రూ.3 లక్షలు రుణం మొత్తం చెల్లించడంతో వడ్డీని మాఫీ చేశారు. కోటేశ్వరరావును దుశ్శాలువాతో ఈడీ శ్రీనివాస్ సన్మానించి అభినందించారు. ఆయన మాట్లాడుతూ ఉమ్మడి జిల్లాలో 1,253 మంది తీసుకున్న రుణాలకు చెల్లించాల్సిన మొత్తం రూ.41,01,86,343కి గాను అసలు రూ.36,39,63,783, వడ్డీ రూ.4,62,22,561 ఉన్నాయన్నారు. ప్రభుత్వం నిర్ణయించిన గడువు ఏప్రిల్ 30 లోపు అసలు చెల్లిస్తే వడ్డీ మాఫీ చేస్తారని.. లబ్ధిదారులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు.

ఏపీటీఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా బసవలింగారావు

గుంటూరు విద్య: ఆంధ్రప్రదేశ్ టీచర్స్ ఫెడరేషన్ (ఏపీటీఎఫ్) రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా కె.బసవలింగారావు ఎన్నికయ్యారు. శుక్రవారం విజయవాడలో జరిగిన రాష్ట్ర జనరల్ కౌన్సిల్ సమావేశంలో ఈ ఎన్నిక జరిగినట్లు ఒక ప్రకటనలో తెలిపారు. 11 ఏళ్లుగా ఏపీటీఎఫ్ జిల్లా అధ్యక్షుడిగా ఉపాధ్యాయ, విద్యారంగ సమస్యల పరిష్కారానికి కృషి చేసినట్లు పేర్కొన్నారు.

సామాజిక విప్లవానికి నాంది త్రిపురనేని

పురస్కారం అందుకుంటున్న సత్యనారాయణ

ఎస్వీఎన్‌కాలనీ: అణచివేత, వివక్షలకు వ్యతిరేకంగా త్రిపురనేని రామస్వామిచౌదరి.. శంబుక వధ, సూతపురాణం రచనలతో సామాజిక విప్లవానికి నాంది పలికారని ప్రముఖ మానవతావాది మేడూరి సత్యనారాయణ అన్నారు. గుంటూరు జేకేసీ కళాశాల రోడ్డులోని ఆర్వీఆర్ విద్య కళాశాలలో కవిరాజు త్రిపురనేని రామస్వామి సాహితీ సమితి ఆధ్వర్యంలో సత్యనారాయణకు పురస్కారం శుక్రవారం అందించారు. సాహితీ సమితి గౌరవ అధ్యక్షుడు గద్దె మంగయ్య అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో సత్యనారాయణ 'రామస్వామి సాహిత్యం-నేటి ఆవశ్యకత' అనే అంశంపై మాట్లాడారు. స్వాతంత్ర్య పోరాటంలో దేశభక్తి గీతాలతో ప్రజల్లో స్ఫూర్తి రగిలించారని, సమాజంలోని అసమానతలపై తన రచనలతో ప్రజల్లో చైతన్యం నింపారన్నారు. కార్యక్రమంలో సమితి పూర్వ అధ్యక్షుడు బి.నరేష్, అధ్యక్షుడు ఆలోకం పెద్దబ్బాయి, కార్యదర్శి వల్లూరి తాండవ కృష్ణ, కోశాధికారి పాటిబండ్ల విష్ణువర్ధన్, ప్రిన్సిపల్ రవికుమార్ పాల్గొన్నారు.

అంబటి మురళికి నోటీసిచ్చి వివరణ తీసుకోండి

ఈనాడు, అమరావతి: వైకాపా నేత అంబటి రాంబాబు సోదరుడు మురళీకృష్ణ, మరొకరికి బీఎన్ఎస్ఎస్ సెక్షన్ 35(3) నిబంధనలకు అనుగుణంగా నోటీసిచ్చి, వివరణ తీసుకోవాలని గుంటూరులోని నగరంపాలెం పోలీసులను హైకోర్టు ఆదేశించింది. ఈ మేరకు హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ వెంకట జ్యోతిర్మయి శుక్రవారం ఉత్తర్వులిచ్చారు. గుంటూరులోని బజరంగ్ జూట్ మిల్లు భూముల వ్యవహారంలో తనను బెదిరించారని, కులం పేరుతో దూషించారని కార్మిక నాయకుడు పిల్లి బాబూరావు ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా నగరంపాలెం పోలీసులు 2025లో కేసు నమోదు చేశారు. ఈ కేసును కొట్టేయాలంటూ అంబటి మురళి హైకోర్టులో వ్యాజ్యం వేశారు. ★ వైకాపా అధినేత జగన్ పర్యటన సందర్భంగా చోటుచేసుకున్న ఘటనలపై నమోదు చేసిన కేసులో ఆ పార్టీ నేతలు బలసాని కిరణ్‌కుమార్, పోతిన వెంకట మహేష్‌లకు నోటీసిచ్చి, వివరణ తీసుకోవాలని నల్లపాడు పోలీసులను హైకోర్టు ఆదేశించింది.

ఎన్టీఆర్ స్టేడియం పాలకవర్గం ఎన్నికకు నోటిఫికేషన్ జారీ

నగరపాలక సంస్థ, న్యూస్‌టుడే: మార్చి 1న జరగనున్న ఎన్టీఆర్ స్టేడియం, స్విమ్మింగ్ పూల్ సొసైటీ పాలకవర్గం ఎన్నికకు సంబంధించి ఎన్నికల అధికారి, డీసీ సీహెచ్ శ్రీనివాస్ శుక్రవారం నోటిఫికేషన్ జారీ చేశారు. వైస్‌ప్రెసిడెంట్, కార్యదర్శి, సహకార్యదర్శి, కోశాధికారి ఒక్కొక్కరు చొప్పున, సభ్యుల పదవులకు ఎన్నికలు జరగనున్నట్లు తెలిపారు. ఈ నెల 14 నుంచి 16 వరకు నామినేషన్లు స్వీకరిస్తారు. 17న అభ్యర్థుల జాబితా వెల్లడిస్తారు.

(c) eenadu

మహా శివరాత్రి పురస్కరించుకొని జిల్లా వ్యాప్తంగా శైవక్షేత్రాలు ముస్తాబవుతున్నాయి. ఆదివారం శివాలయాలకు వచ్చే భక్తులకు ఇబ్బందులు లేకుండా అవసరమైన ఏర్పాట్లలో అధికారులు, సిబ్బంది నిమగ్నమయ్యారు. ఇందులో భాగంగా శుక్రవారం రాత్రి విద్యుత్తు వెలుగులతో మెరిసిపోతున్న యనమలకుదురు రామలింగేశ్వరాలయం. - న్యూస్‌టుడే, యనమలకుదురు, - ఈనాడు, అమరావతి

వేయి మునుల కుదురు.. యనమలకుదురు.. కథనం..10లో

నా కనులు నీవై.. నీ కలలు నావై..!

నేడు ప్రేమికుల దినోత్సవం

ఆకర్షణ ఒక్కటే ప్రేమ కాదు. ఒకరినొకరు అర్థం చేసుకోవాలి. పరస్పరం గౌరవించుకోవాలి. జీవితంలో స్థిరపడ్డాక పెద్దలను ఒప్పించి పెళ్లి చేసుకుంటే కలకాలం రెండు కుటుంబాలు ఆనందంగా ఉంటాయి. చీకటే ప్రపంచమైన రెండు జీవితాల్లో ప్రేమ వెలుగులు నింపితే.. శిక్షణ సమయంలో ఒకరినొకరు ఇష్టపడిన ఇద్దరు ఉన్నతోద్యోగులు పరిణితితో వ్యవహరించి తమ ప్రేమను గెలిపించుకున్నారు. నేడు ప్రేమికుల దినోత్సవం సందర్భంగా 'న్యూస్‌టుడే' ప్రత్యేక కథనం.

ప్రేమలేఖ.. వెలుగురేఖ...

చీకటి మాత్రమే ప్రపంచమని అనుకున్న ఆ ఇద్దరి జీవితాల్లో 'ప్రేమ' వెలుగులు నింపింది. భౌతికంగా చూపు లేకపోయినా వారి మనసులు కలిశాయి. పరిచయం అనుబంధంగా.. అనుబంధం ప్రేమగా వికసించింది. ఆ ప్రేమే చివరికి వివాహబంధంగా మారింది. ప్రస్తుతం

ఇద్దరూ ప్రభుత్వ ఉద్యోగులుగా సంతోషంగా జీవనం సాగిస్తున్నారు. వీరులపాడు మండలం కొణతాలపల్లికి చెందిన **వీరంశెట్టి కృష్ణమూర్తి** జ్వరంతో చిన్నప్పుడే చూపు కోల్పోయారు. కొండపల్లి విద్యానగర్‌లో అప్పట్లో ఉన్న జీవన జ్యోతి అంధుల పాఠశాలలో ఏడో తరగతి వరకు చదువుకున్నారు. అక్కడే తనతో పాటు గుడివాడ మండలం ఇందుపల్లికి చెందిన **వీరాబాయి** చదువుకున్నారు. నీటి కాసులతో ఆమె చిన్నప్పుడే చూపు కోల్పోయారు. ఎనిమిది నుంచి పదో తరగతి వరకు నరసారావుపేటలోని లూథరన్ అంధుల పాఠశాలలో ఇద్దరు కలిసి చదువుకున్నారు. అప్పటికే వీరిద్దరి మనసులు కలవడంతో 1997లో కులాంతర వివాహం చేసుకున్నారు. 2005లో ఆమెకు ఎస్జీటీగా ఉద్యోగం వచ్చింది. భర్త కృష్ణమూర్తి విజయవాడ తూనికలు, కొలతలశాఖలో సీనియర్ టెక్నికల్ అసిస్టెంట్‌గా ఉద్యోగం చేస్తున్నారు. వారికి ఇద్దరు కొడుకులు. అరుణ్‌కుమార్ బీటెక్ చదువుతుండగా అరుణ్‌కిరణ్ విశాఖపట్నంలో ఏవియేషన్ ఇన్‌స్టిట్యూట్‌లో శిక్షణ పొందుతున్నారు. చూపులేకపోయినా మనసును అర్థం చేసుకుని జీవితంలో సంతోషంగా ముందుకు సాగుతున్నామని ఆ దంపతులు చెబుతున్నారు. - న్యూస్‌టుడే, నందిగామ గ్రామీణం, వీరులపాడు

పెద్దల అంగీకారంతో ఫలప్రదం...

శిక్షణ సమయంలో ప్రేమ చిగురించి పెళ్లి బంధంతో ఒక్కటయ్యారు **అవనిగడ్డ డీఎస్పీ తాళ్లూరి విద్యాశ్రీ, గురజాల డీఎస్పీ బి.జగదీష్** లు. ఒకరినొకరు బాగా అర్థం చేసుకున్నాక జీవితంలో స్థిరపడ్డాక పెళ్లి గురించి ఆలోచించాలని వారు చెబుతున్నారు. తమ ప్రేమ ఎలా మొదలైందో న్యూస్‌టుడేతో పంచుకున్నారు. 'గ్రూప్-1లో ఇద్దరం డీఎస్పీ క్యాడర్‌కు ఎంపికయ్యాం. ఒంగోలులో శిక్షణ సమయంలో ఇద్దరివీ పక్కపక్క రోల్ నంబర్లు. అలా స్నేహితులమయ్యాం. ప్రపోజ్ చేసుకోవడం అనేది మా ప్రేమలో లేదు. రెండు సంవత్సరాలు స్నేహితులుగానే ఉన్నాం. తనంటే నాకిష్టమని.. నేనంటే తనకిష్టమని ఇద్దరికీ తెలుసు. పైకి వ్యక్తం చేయలేదు. శిక్షణ తర్వాత విధుల్లోకి చేరాక పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నాం. వేర్వేరు కులాలు. వేర్వేరు ప్రాంతాలు మావి. ఇంట్లో అప్పటికే మేమిద్దరం బెస్ట్ ఫ్రెండ్స్ అని తెలుసు. దీంతో ఇద్దరిళ్లల్లో వెంటనే పెళ్లికి అంగీకరించారు. ప్రేమ పెళ్లి చేసుకున్న జంటలు చిన్నపాటి మనస్పర్థలకే విడిపోయి మావద్దకు వస్తుంటారు. కెరీర్‌లో స్థిరపడ్డాక రెండు సంవత్సరాలు జర్నీ చేయాలి. అర్థం చేసుకోవాలి. అప్పుడే పెళ్లి చేసుకోవాలి'. - న్యూస్‌టుడే, అవనిగడ్డ

మేమింతే.. మారమంతే..!

- శిరస్త్రాణం ధరించని కేసులే అధికం
- చలానాలకూ వెరవని వాహనదారులు

నగరంలో ట్రాఫిక్ ఉల్లంఘనలు

రామలింగేశ్వర్‌నగర్‌కు చెందిన ఇద్దరు మైనర్లు.. ఇటీవల పార్టీ ఉందని తాడేపల్లి వెళ్లారు. అర్ధరాత్రి దాటాక.. 1.30 గంటలకు ఇంటికి బయలుదేరారు. అతివేగంతో ద్విచక్ర వాహనంపై వెళ్తూ.. నేతాజీ వంతెన వద్ద అదుపు తప్పి డివైడర్‌ను ఢీకొట్టారు. ఒకరి తలకు బలమైన గాయాలవగా ఆసుపత్రికి తరలిస్తుండగా.. మార్గమధ్యలో చనిపోయాడు. మరొకరికి స్వల్ప గాయాలయ్యాయి. - **ఈనాడు, అమరావతి**

నగరంలో ట్రాఫిక్ ఉల్లంఘనలు భారీగా పెరుగుతున్నాయి. ఎక్కువ మందిలో పౌరస్పృహ లేమే కారణం. ప్రాణాలు పోతాయ్.. హెల్మెట్ వాడమని పెద్దఎత్తున ప్రచారం చేస్తున్నా స్పందన అంతంతే. శిరస్త్రాణం ఉన్నా బండిపైనే పెట్టి నడిపే వారే ఎక్కువ. ప్రధాన రోడ్లపై సీసీ కెమెరాల్లో ఉల్లంఘనలు నమోదవుతున్నాయి. ట్రాఫిక్ నియమావళి మీరే వారిపై జారీ చేసే చలానాల చెల్లింపులోనూ ఉదాసీనతే కనిపిస్తోంది. వీటిని కడుతున్న వారూ తక్కువ మందే ఉంటున్నారు.

హద్దుమీరుతున్నారిలా...

1. హెల్మెట్ లేకుండా వాహనం నడపడం
2. ముగ్గురితో వెళ్లడం (ట్రిపుల్ రైడింగ్)
3. చరవాణిలో మాట్లాడుతూ చోదన
4. ఎర్ర సిగ్నల్ పడినా బండి పోనీయడం
5. నెంబర్ ప్లేట్ లేకపోవడం
6. కారుచోదకులు సీటు బెల్ట్ ధరించకపోవడం
7. రవాణా వాహనాల్లో పరిమితికి మించి ప్రజలను ఎక్కించడం...
8. స్పోర్ట్స్ బైకులతో రహదారులపై వంకర టింకరగా నడపడం....
9. మద్యం తాగి మెరుపు వేగంతో రోడ్లపై దూసుకెళ్లడం...
10. పార్కింగ్‌కు అనుమతి లేని చోట వాహనాలను ఆపడం....

తలకు గాయంతోనే...

నగరంలో రహదారి ప్రమాదాలు ఎక్కువ శాతం ద్విచక్ర వాహనాల వల్లే జరుగుతున్నాయి. మృతుల్లో ఎక్కువ మంది తలకు గాయంతోనే మరణిస్తున్నారు.

2025లో ఇదండీ లెక్క...

- ట్రాఫిక్ ఉల్లంఘనల కేసులు: 2.95 లక్షలు
- హెల్మెట్ లేని కేసులు: 1.69 లక్షలు
- వాహన నెంబర్లు సరిలేనివి: 31,106
- మొబైల్ మాట్లాడుతూ నడిపేవి: 8,254,
- డ్రైవింగ్ లైసెన్సు లేనివి: 5,266
- ప్రమాదకర ప్రయాణాలు: 3,471

గత రెండేళ్లుగా ఉల్లంఘన కేసుల వివరాలు..

సంవత్సరం	కేసులు	చెల్లించిన వారు	వసూలైన మొత్తం
2024	1,57,121	71,397	3,00,58,575
2025	2,95,906	1,88,904	9,03,80,480
2026(జనవరి)	24,815	10,937	55,89,047

చెల్లించేది కొందరే...

ఉల్లంఘనలను ప్రధాన కూడళ్లలోని కెమెరాల నుంచి పరిశీలించి చిత్రీకరిస్తున్నారు. వాహనదారులు నిబంధనలు పాటిస్తున్నారా లేదా అనే విషయాన్నీ పరిశీలిస్తుంటారు. ఉల్లంఘిస్తున్న వారి వాహనం నెంబరు గుర్తించి, ఈ-చలానా రూపొందించి పంపిస్తున్నారు. నిరుడు నమోదైన కేసులకు రూ.17.58 కోట్లు జరిమానాగా విధిస్తే... చెల్లించింది కేవలం రూ.9.03 కోట్లు మాత్రమే.

పనితీరులో అవనిగడ్డ ఎమ్మెల్యేకు జిల్లా తొలి ర్యాంకు

అవనిగడ్డ, న్యూస్‌టుడే: అవనిగడ్డ ఎమ్మెల్యే **మండలి బుద్ధ ప్రసాద్** పనితీరు, స్థిరమైన అభివృద్ధి లక్ష్యాల సాధనలో ఏ-గ్రేడుతో జిల్లా ప్రథమ స్థానం, రాష్ట్ర స్థాయిలో 11వ ర్యాంకు సాధించారని ఆయన కార్యాలయం ఒక ప్రకటనలో పేర్కొంది. మూడు విభిన్న రంగాల్లో టాప్ స్కోర్ సాధించి రాష్ట్ర స్థాయిలో ప్రథమ ర్యాంక్ సాధించారని, ఆయనకు ప్రభుత్వం ఈ గ్రేడ్లు ఇచ్చిందన్నారు. ప్రజల సానుకూల స్పందనలో 72.4 శాతంతో గ్రేడ్-బి అందుకున్నారు. యూరియా లభ్యతలో 100 శాతం స్కోరు, దీపం-2 పథకం అమలులో రాష్ట్ర స్థాయిలో 9వ ర్యాంక్ సాధించారు. సాంఘిక సంక్షేమంలో రాష్ట్రంలో 12వ ర్యాంక్, బీసీ సంక్షేమంలోనూ నియోజకవర్గంలో ముందంజలో ఉన్నారని తెలిపారు. ఈ సందర్భంగా పలువురు ఎమ్మెల్యేకు అభినందనలు తెలిపారు.

ముగ్గురి ప్రాణాలు కాపాడారు..

పోలీసులకు తన బాధను చెబుతున్న బాధితురాలు

విద్యాధరపురం, న్యూస్‌టుడే: పోలీసులు అప్రమత్తంగా వ్యవహరించడంతో మూడు ప్రాణాలు నిలిచాయి. ఆత్మహత్య చేసుకునేందుకు వచ్చిన మహిళను గుర్తించి కాపాడి అభినందనలు అందుకున్నారు. చిలకలపూడికి చెందిన ఓ మహిళ తన భర్తతో తలెత్తిన వివాదం కారణంగా తన ఇద్దరు కుమారులతో కలిసి శుక్రవారం ప్రకాశం బ్యారేజీపైనుంచి దూకి ఆత్మహత్యకు పాల్పడేందుకు వచ్చింది. ఆ విషయాన్ని మహిళ భర్త చిలకలపూడి పోలీసులకు తెలియజేయడంతో వారు విజయవాడ పోలీసు కంట్రోల్ రూంకు తెలియజేశారు. ఈ క్రమంలో ప్రకాశం బ్యారేజీపై ట్రాఫిక్ విధులు నిర్వర్తిస్తున్న ఆర్ఎస్ఐ శ్రీధర్, నాగభూషణం వెంటనే స్పందించి అక్కడ తచ్చాడుతున్న మహిళను ప్రశ్నించారు. దీంతో ఒక్కసారిగా ఆమె బోరున విలపిస్తూ తనకు కలిగిన కష్టాన్ని వారికి వివరించింది. ట్రాఫిక్ పోలీసులు ముగ్గురిని వన్‌టౌన్ శాంతిభద్రతల విభాగం పోలీసులకు అప్పగించారు. అనంతరం మహిళ కుటుంబ సభ్యులను పిలిపించి కౌన్సెలింగ్ చేసిన అనంతరం అప్పగించారు.

మలుపు మాటేసి.. మరిస్తే కాటేసి..

ప్రమాదకర మలుపుల కారణంగా ఎంతో మంది ప్రాణాలు కోల్పోతుంటే రహదారిపై కనీస భద్రతా చర్యలూ తీసుకోవడం లేదు. విజయవాడ నుంచి మైలవరం వెళ్లే రహదారిలో కొత్తూరు తాడేపల్లి దగ్గర ప్రమాదకరంగా మలుపు ఉన్నా కనీసం అక్కడ వేగ నియంత్రికలు కానీ, స్టాపర్లు కానీ లేవు. కొంచెం ముందుకెళ్తే వెలగలేరు దగ్గర సైతం ప్రమాదకరంగా రెండు మలుపులు ఉంటే విరిగిపడిపోయిన స్టాపర్లకు ఇలా కర్రలు అడ్డుపెట్టి నిలబెట్టారు.

వీటికి రేడియం స్టిక్కర్లు లేకపోవడంతో వాహనచోదకులకు రాత్రివేళ ప్రమాదం పొంచి ఉంది. - ఈనాడు, అమరావతి

ఏందిది.. సిగరెట్ లైటరా?!

- తుపాకీ ఆకారంలో ఉన్న వస్తువుతో బెదిరింపు
- ఆపై గ్యాస్ ఏజెన్సీలో నగదుతో ఉడాయింపు

ఈనాడు - అమరావతి: సిగరెట్లు వెలిగించుకునేందుకు ఉపయోగించే తుపాకీ ఆకారంలో ఉన్న లైటర్‌తో బెదిరించి కౌంటర్‌లో డబ్బులతో ఉడాయించినట్లు నిందితుడు దినేష్ వెల్లడించాడు. నగరంలోని రమ్య కృష్ణ గ్యాస్ ఏజెన్సీలో ఉద్యోగులను బెదిరించి డబ్బులు అపహరించుకెళ్లిన కేసులో ప్రధాన నిందితుడైన దినేష్‌ను పోలీసులు రాజస్థాన్‌లో అరెస్టు చేశారు. ప్రత్యేక బృందం నిందితుడిని శుక్రవారం ఉదయం విజయవాడకు తరలించింది. 'తమకు గ్యాస్ ఏజెన్సీ నిర్వాహకులు వేతనాలు ఇవ్వకపోవడంతోపాటు విధుల నుంచి తొలగించారు. ఈ కక్షతో ఏజెన్సీకి వచ్చి డబ్బులు తీసుకుని మా రాష్ట్రానికి వెళ్లిపోయినట్లు' దినేష్ విచారణలో చెప్పాడు.

ఖమ్మం రైల్వేస్టేషన్ వద్ద ద్విచక్ర వాహనం... మిగిలిన ఇద్దరు నిందితులు భజరంగి, ధీరజ్‌లు వారి ఊళ్లలోనే ఉన్నారని విచారణలో వెల్లడించాడు. నిందితుడి నుంచి రూ.40 వేలు, బొమ్మ తుపాకీని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. మిగిలిన డబ్బు ధీరజ్, భజరంగి వద్ద ఉందని చెప్పాడు. ఆపై సీఎంఎం కోర్టులో న్యాయమూర్తి ఎదుట ప్రవేశపెట్టగా.. రిమాండ్ విధించారు. నేరం అనంతరం ముగ్గురు నిందితులు ద్విచక్ర వాహనంపై పరారయ్యారు. దీనిని ఖమ్మం రైల్వేస్టేషన్ వద్ద నిలిపి.. అక్కడే రైలు ఎక్కినట్లు తేలింది. ఆ వాహనాన్ని స్వాధీనం చేసుకునేందుకు పోలీసులు ఖమ్మం వెళ్లనున్నట్లు తెలిసింది. రాజస్థాన్‌లో మిగిలిన ఇద్దరు నిందితులను కూడా త్వరలో అదుపులోకి తీసుకునేందుకు ప్రత్యేక బృందం వెళ్లనుంది.

ఎన్‌హెచ్-16కు నూతన సొబగులు

వసతుల కల్పనకు రూ.13 కోట్లు

ఎన్‌హెచ్-16 పరిధిలో ప్రజలను ఏళ్లుగా వేధిస్తున్న సమస్యల పరిష్కారం దిశగా ఎన్‌హెచ్ఏఐ అడుగులు వేస్తోంది. ప్రమాదాల నియంత్రణ.. మౌలిక సదుపాయాల కల్పనకు ప్రాధాన్యం ఇస్తూ రూ.13 కోట్లతో త్వరలో అభివృద్ధి పనులు చేపట్టనుంది. టెండర్ ప్రక్రియ ఈ నెలాఖరుకు కొలిక్కి రానుంది. - ఈనాడు, అమరావతి

రామవరప్పాడులో వానొస్తే చెరువుల జాతీయ రహదారి...

కృష్ణలంకలో రూ.3 కోట్లతో సబ్‌వే...

★ కృష్ణలంక నేతాజీ కూడలి మీదుగా రోజుకు లక్షన్నర వాహనాలు రాకపోకలు సాగిస్తుంటాయి. ★ హైదరాబాద్, గుంటూరు, చెన్నై వెళ్లే వాహనాలు... గుంటూరు నుంచి విజయవాడ, ఏలూరు, విశాఖ కోల్‌కతా వెళ్లే వాహనాలతో రద్దీగా ఉంటుంది. ★ ఈ కూడలి నుంచి ఆ రద్దీలోనే వందల మంది రోడ్డు దాటాల్సి ఉంటుంది. ★ పాదచారులు ఇక్కడ రోడ్డు దాటాలంటే కత్తిమీద సామే. ★ ఇక్కడ ప్రమాదాల నివారణకు రూ.3 కోట్లతో సబ్‌వే నిర్మించనున్నారు. ★ 2.5 మీటర్ల ఎత్తు, 5 మీటర్ల వెడల్పు, 50 మీటర్ల పొడవున చేపట్టనున్నారు. ఫిబ్రవరి 25న టెండర్లు ఖరారు చేసి.. మార్చిలో పనులు పట్టాలెక్కిస్తారు.

రూ.10 కోట్లతో 7 కిమీ డ్రెయిన్లు..

✪ ఎన్‌హెచ్16పై రామవరప్పాడు- ఎనికేపాడు పరిధిలో డ్రెయిన్లు నిర్మించి 20 ఏళ్లు దాటింది. క్రమంగా నగరం పెరగడం, ఎన్‌హెచ్‌కి 20 అనుసంధాన రహదారులు ఏర్పడ్డాయి. ఆయా ప్రాంతాల్లోని వ్యర్థ జలాలన్నీ ఈ డ్రెయిన్‌లో కలవడంతో సామర్థ్యం చాలక సమస్య తలెత్తుతోంది. వర్షం పడితే జాతీయ రహదారి జలమయమై డ్రెయిన్‌లా మారుతోంది. ప్రయాణికులు, స్థానికులు, దుకాణదారులకు నరకం చూపిస్తూ ప్రమాదాలకు కారణమవుతోంది.

ఈ సమస్య పరిష్కారానికి...

సీఆర్‌డీఏ రూ.10 కోట్లు కేటాయించగా ఎన్‌హెచ్ అధికారులు నిర్మాణ బాధ్యతలు నిర్వహించనున్నారు. ఒక్కోవైపు 3.5 కిలోమీటర్ల చొప్పున రెండువైపులా 7 కిలోమీటర్లు డ్రెయిన్లు నిర్మిస్తారు. దీని టెండర్లు ఫిబ్రవరి 25న ఖరారు చేసి మార్చిలో పనులు మొదలు పెట్టనున్నారు.

ఐదుగురిపై క్రమశిక్షణ చర్యలు

ఈనాడు డిజిటల్, మచిలీపట్నం: ఐదుగురు వైద్యులపై క్రమశిక్షణ చర్యలు తీసుకునేందుకు వైద్యారోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ శుక్రవారం ఉత్తర్వులు జారీ చేసింది. జిల్లా మలేరియా అధికారి కార్యాలయంలోని ఎ.ఎం.ఆర్.పాల్, పి.వి.లక్ష్మణరావు, ఎస్.సుధాకరరావుతో పాటు పెనమలూరు పీహెచ్‌సీలోని జె.సునీతమ్మ, రవీంద్రనాథ్ ఠాగూర్‌పై విధుల దుర్వినియోగ అభియోగాలు వచ్చాయి. ఈ నేపథ్యంలో గుంటూరు డీఎంహెచ్‌వో కార్యాలయంలోని ఎ.శ్రావణ్‌బాబును విచారణాధికారిగా.. ప్రెజెంటింగ్ అధికారిగా సుబ్రహ్మణ్యంను నియమిస్తూ.. విచారణ పూర్తి చేసి ప్రభుత్వానికి నివేదిక సమర్పించాలని వైద్యారోగ్య శాఖ ఉత్తర్వుల్లో పేర్కొంది.



అద్దె ఖాతాల వెనుక.. ఇంటి దొంగలు!

- నిందితులకు బ్యాంకు ఉద్యోగుల సహకారం
- తాజాగా ఇండియన్ బ్యాంకు ఉద్యోగి అరెస్టు

అక్రమ లావాదేవీలకు వాడే అద్దె ఖాతాలను తెరిపించడంలో పలువురు బ్యాంకు ఉద్యోగులు నిందితులకు సహకరిస్తున్నారు. ఇంటి దొంగల సహకారంతో వీరు ఎడాపెడా తెరుస్తున్నారు. మ్యూల్ ఎకౌంట్స్ వ్యవహారంలోనూ ఇండియన్ బ్యాంక్ ఉద్యోగి తుమ్మల శివదుర్గాప్రసాద్ (ఏ4) పాత్ర తేలడంతో పోలీసులు అరెస్టు చేశారు. గత నెలలో నమోదైన కేసులోనూ ఐసీఐసీఐ బ్యాంకు ఉద్యోగి మౌలాలి పాత్ర తేలింది.

వాట్సప్ చాట్స్ పరిశీలనతో... ఈ కేసులో అరెస్టయిన నిందితుడు రవికుమార్ ఫోన్లను పోలీసులు స్వాధీనం చేసుకుని పరిశీలిస్తుండగా దుర్గాప్రసాద్ పాత్ర తేలింది. చాట్స్‌లో పలు బ్యాంకు ఖాతాల వివరాలు, లావాదేవీలు కనిపించాయి. వీటిని లోతుగా విచారించడంతో ఏ4 పాత్రపై స్పష్టత వచ్చింది. యనమలకుదురువాసి దుర్గాప్రసాద్.. ఇండియన్ బ్యాంకులో ఔట్‌సోర్సింగ్ ఉద్యోగి. నిర్మలా కాన్వెంట్ పక్కన శాఖలో పనిచేస్తున్నాడు. గతంలో పటమటలో పనిచేశాడు. కొత్త ఖాతాలు తెరిపించడం ఇతని విధి. నిందితుడు రవికుమార్.. ఖాతాలు తెరిచేందుకు బ్యాంకుకు వచ్చినప్పుడు పరిచయమయ్యాడు.

కమీషన్ల కక్కుర్తి.. కమీషన్ ప్రాతిపదికన ఖాతాలు తెరిపించేందుకు దుర్గాప్రసాద్ సమ్మతించాడు. అలా ఒప్పందం కుదరగానే. . రవికుమార్ అమాయకులను గుర్తించి, దుర్గాప్రసాద్ పనిచేసే బ్యాంకు శాఖకు పంపేవాడు. వచ్చిన వారితో 3 కరెంట్.. 11 పొదుపు ఖాతాలను తెరిపించాడు. తొలిగా నిరుడు మేలో శ్రీనివాస బుక్స్ అండ్ స్టేషనరీ పేరుతో ఖాతా తెరిపించాడు. సొంతంగా పటమటలోని ఉత్కర్ష్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంకు శాఖలో కరెంట్ ఖాతా, ఎస్‌బీ ఫ్రూట్స్ పేరిట కరెంట్ ఖాతా తెరిచాడు. ఈఖాతాలో ఇటీవల విడతలుగా జమైన రూ.10 లక్షలను డ్రా చేసి.. రవికుమార్ (ఏ1)కు ఇచ్చాడు. రవికుమార్ అరెస్టువేళ పోలీసులు స్వాధీనం చేసుకున్న రూ.3.40 లక్షల్లో.. రూ.2 లక్షలు ఏ4 డ్రా చేసిచ్చినట్లు గుర్తించారు. ఉత్కర్ష్ బ్యాంకులో ఇతరులతోనూ నాలుగు ఖాతాలు తెరిపించాడు. మిగిలిన వాటిని తాను పనిచేసే బ్యాంకులో తెరిచాడు.

ఉత్కర్ష్ బ్యాంకుకు నోటీసులు: ఇష్టారీతిన ఖాతాలు తెరిపించిన ఉత్కర్ష్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంకుకు సైబర్ పోలీసులు నోటీసులిచ్చారు. నిబంధనలు ఏంటి? ఏ ప్రాతిపదికన ఖాతాలు తెరిచారు? ఏ4 తెచ్చిన వారితో ఎందుకు తెరిచారో? వివరణ ఇవ్వాలని కోరారు. దుర్గాప్రసాద్‌ను పోలీసులు శనివారం న్యాయస్థానంలో హాజరుపరిచే వీలుంది. ఈకేసులో ఇప్పటికే అరెస్టయిన రవికుమార్, స్టీవెన్, బాజిలను కస్టడీకి ఇవ్వాలని పిటిషన్ వేశారు.

హోలీ పండగకు ప్రత్యేక రైలు

విజయవాడ(రైల్వేస్టేషన్), న్యూస్‌టుడే: హోలీ పండగ నేపథ్యంలో ప్రయాణికుల సౌకర్యార్థం చర్లపల్లి, షాలిమార్ మధ్య ప్రత్యేక రైలు నడపనున్నట్లు విజయవాడ రైల్వే అధికారులు శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. రైలు నంబరు 07512 ఈ నెల 26, మార్చి 1, 5 తేదీల్లో చర్లపల్లిలో ఉదయం 5.40కి బయలుదేరి మరుసటిరోజు ఉదయం 11.20కి షాలిమార్ చేరుకుంటుంది. తిరుగు ప్రయాణంలో ఇదే రైలు 07513 ఈ నెల 27, మార్చి 2, 6 తేదీల్లో మధ్యాహ్నం 12.45కి షాలిమార్‌లో బయలుదేరి మరుసటిరోజు రాత్రి 9.50కి చర్లపల్లి చేరుతుంది. ఈ రైలు నల్గొండ, మిర్యాలగుడ, పిడుగురాళ్ల, సత్తెనపల్లి, గుంటూరు, విజయవాడ, గుడివాడ, కైకలూరు, భీమవరం టౌన్, తణుకు, రాజమండ్రి, సామర్లకోట, అనకాపల్లి, దువ్వాడ, కొత్తవలస, విజయనగరం, శ్రీకాకుళం రోడ్, పలాస, బరంపురం, కుర్దారోడ్, భువనేశ్వర్, కటక్, భద్రక్, బాలాసోర్, ఖరగ్‌పూర్, సంత్రాగచి స్టేషన్లలో ఆగుతుంది.

ఆరు వారాలు.. లక్ష్యం రూ.31.76 కోట్లు

ఇప్పటికి రూ.33.94 కోట్ల ఇంటి పన్నుల వసూలు

న్యూస్‌టుడే, కలెక్టరేట్ (మచిలీపట్నం)

వైకాపా ప్రభుత్వ హయాంలో ఆర్థిక జవసత్వాలు కోల్పోయిన పంచాయతీలను గాడిన పెట్టే క్రమంలో తీసుకుంటున్న చర్యల్లో భాగంగా ఉన్నతాధికారులు ఇంటి పన్నుల వసూళ్లపై దృష్టి పెట్టారు. మార్చి నెలాఖరులో ముగిసే ఆర్థిక సంవత్సరానికి సంబంధించి నూరు శాతం పన్ను వసూలు చేసేలా క్షేత్రస్థాయి సిబ్బందిపై ఒత్తిడి పెంచారు. జిల్లాలో రూ.65.71 కోట్ల వసూళ్ల లక్ష్యం ఉండగా ఇప్పటికి రూ.33.94 కోట్లు వసూలు చేశారు.

వసూళ్లకు ప్రత్యేక డ్రైవ్

పంచాయతీల్లో వసూలు చేయాల్సిన పన్నులను ఈ నెల 15 నాటికి నూరు శాతం పూర్తి చేయాలంటూ పంచాయతీరాజ్‌శాఖ ఉన్నతాధికారులు లక్ష్యాన్ని నిర్దేశించారు. దీంతో ఇందుకు అనుగుణంగా పంచాయతీల్లో మూడు నెలల కిందట నుంచే వసూళ్లు ప్రారంభించారు. ఎప్పటికప్పుడు లక్ష్యాలను నిర్దేశించుకుంటూ జిల్లా, డివిజన్ స్థాయి అధికారులు తరచూ పంచాయతీ కార్యదర్శులపై ఒత్తిడి పెంచుతూ వస్తున్నారు. ప్రస్తుతం అమల్లో ఉన్న ఆన్‌లైన్ చెల్లింపులపై ప్రజల్లో అంతగా అవగాహన లేకపోవడం, సర్వర్ ఇబ్బందులు, ఇతర సాంకేతిక ఇబ్బందులను అధిగమించే

పన్ను వసూళ్ల పరిస్థితి..

డివిజన్	లక్ష్యం (రూ.)	శాతం
మచిలీపట్నం	15,17,92,019	57.29
ఉయ్యూరు	21,48,56,837	56.56
గుడివాడ	29,04,77,682	46.35

క్రమంలో కొందరు ఈవోలకు అదనపు బాధ్యతలు అప్పగించి ప్రత్యేక డ్రైవ్ కొనసాగించేలా చర్యలు తీసుకున్నారు. దీంతో అన్ని పంచాయతీల్లో సిబ్బంది కొన్ని వారాలుగా పన్ను వసూళ్లపై పూర్తి స్థాయిలో దృష్టి సారించారు. కొన్నిచోట్ల మార్చి నెలాఖరు వరకూ గడువు ఉండగా ఎందుకు ఒత్తిడి చేస్తున్నారనే ప్రశ్నలు గృహ యజమానుల నుంచి ఎదుర్కోవాల్సి వస్తోంది.

ఆందోళనలో కార్యదర్శులు

జిల్లాలో 2025-26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి 474 పంచాయతీల్లో రూ.65.71 కోట్లు వసూలు చేయాల్సి ఉండగా గురువారం నాటికి రూ.33.94 కోట్లు వసూలైంది. ఉన్నతాధికారులు నిర్దేశించిన లక్ష్యం మేరకు మరో రెండు రోజుల వ్యవధిలో రూ.31.76 కోట్లు వసూలు చేయాల్సి ఉంది. డివిజన్ల వారీ వసూళ్ల పరిస్థితి చూస్తే గుడివాడ వెనుకబాటులో ఉంది. పన్ను వసూళ్లలో వెనుకబడిన వారితో ఈనెల 17న వీసీ నిర్వహిస్తామని పంచాయతీరాజ్ ఉన్నతాధికారులు స్పష్టం చేయడంతో నూరు శాతం లక్ష్యం సాధించని వారిపై ఎటువంటి చర్యలకు ఉపక్రమిస్తారో అన్న ఆందోళన పంచాయతీ కార్యదర్శుల్లో వ్యక్తమవుతోంది.

(c) eenadu

అఖిరి మజిలీకి సౌకర్యాల కల్పన

తండ్రీకొడుకుల సౌజన్యంతో శ్మశాన వాటిక అభివృద్ధి

ఒకప్పుడు అస్తవ్యస్తంగా ఉన్న శ్మశాన వాటిక దాతల సౌజన్యంతో సౌకర్యాలు సమకూర్చుకొంటోంది. పామర్రు మండలం జుఝువరం మైనర్ పంచాయతీలో శ్మశాన వాటిక అధ్వానంగా దర్శనమిస్తూ అంత్యక్రియలకు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొనేవారు. విజయవాడ- మచిలీపట్నం జాతీయ రహదారి వెంబడే ఉన్నప్పటికీ ప్రభుత్వ సహకారం లేక, పంచాయతీలో నిధుల లేమి కారణంగా అభివృద్ధికి నోచుకోలేకపోయింది. సమస్యను గుర్తించిన సర్పంచి పుట్టి పున్నమ్మ భర్త రామ్మోహనరావు ఆయన కుమారుడు రామకృష్ణారావు సొంత నిధులు రూ.60 లక్షలు వెచ్చించి అభివృద్ధి చేయాలని ఆకాంక్షించారు. ఏడు నెలల కిందట పనులు మొదలుపెట్టగా చివరి దశకు చేరింది. ఇప్పటికే దహనశాల, విశ్రాంతి, స్నానపు గదులు, చుట్టూ ఫెన్సింగ్, ముఖద్వారం పనులు పూర్తయ్యాయి. మిగిలిన పనులు త్వరలో పూర్తవుతాయని దాతలు చెబుతున్నారు. స్థానికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

- పామర్రు గ్రామీణం, న్యూస్‌టుడే

అసెంబ్లీకి వెళ్లొచ్చారు!

శాసనసభ సమావేశాల్ని వీక్షించిన శేరికల్వపూడి విద్యార్థులు

శేరికల్వపూడి(గుడ్లవల్లేరు), న్యూస్‌టుడే

స్పీకర్ అయ్యన్నపాత్రుడు, డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజులతో విద్యార్థులు, ఉపాధ్యాయులు

గుడివాడ మండలంలోని శేరికల్వపూడి ప్రాథమికోన్నత పాఠశాలకు చెందిన విద్యార్థులు రాష్ట్ర శాసనసభ కార్యకలాపాలను ప్రత్యక్షంగా వీక్షించారు. స్పీకర్ ప్రత్యేక అనుమతితో వీరు, ఉపాధ్యాయులు అమరావతిలోని శాసనసభలో రెండో రోజు సభా కార్యక్రమాలను వీక్షించారు. శాసనసభ కార్యక్రమాలను వీక్షించే ఆసక్తి కలిగిన పాఠశాలలు దరఖాస్తు చేసుకోవాలని వారం రోజుల కిందట స్పీకర్ కార్యాలయం నుంచి ప్రకటన వెలువడింది. పాఠశాల హెచ్.ఎం పి.శైలజ, ఉపాధ్యాయుడు జి.రాజేంద్రప్రసాద్ దాన్ని చూసి తమ పాఠశాల విద్యార్థులతో కలసి వీక్షించడానికి అనుమతించాలని కోరారు. దీనిపై ఆ కార్యాలయం నుంచి విద్యార్థులు, ఉపాధ్యాయుల పూర్తి వివరాలు, ఆధార్‌లు పంపాలని సూచించారు. ఆవిధంగా పంపగా వారికి గురువారం శాసనసభ కార్యక్రమాలను వీక్షించడానికి అనుమతిస్తూ డిజిటల్ పాస్, షెడ్యూల్, సంప్రదించాల్సిన అధికారి వివరాలు, ఫోన్ నెంబర్ పంపారు. ఈ క్రమంలో 22 మంది విద్యార్థుల్ని శైలజ, రాజేంద్రప్రసాద్ అమరావతిలోని శాసనసభకు తీసుకెళ్లగా వారికి సంబంధిత అధికారి అల్పాహారం ఏర్పాటు చేసి ఆపై స్పీకర్ అయ్యన్నపాత్రుడు, డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజులతో విద్యార్థులు, ఉపాధ్యాయులు కలసి ఫొటోలు దిగారు. టీ విరామం అనంతరం ప్రారంభమైన సమావేశాలను వీక్షించేందుకు వీరిని గ్యాలరీలోకి తీసుకెళ్లారు. గంట తర్వాత వీరిని బయటకు తీసుకువచ్చారు. ఈ సందర్శన తమ విద్యార్థులకు ఎంతో సంతృప్తినిచ్చిందని, మంచి అవగాహనకు దోహద పడిందని హెచ్ఎం పేర్కొన్నారు. దగ్గరుండి విద్యార్థులు వచ్చి వెళ్లేవరకూ అధికారుల శ్రద్ధ, క్రమశిక్షణ తమను ఎంతగానో సంతోషపరిచిందన్నారు.

పెళ్లి సంబంధాల కోసం చూస్తున్నారా
ఆర్యవైశ్య కుల వధూవరులకు సువర్ణావకాశం

నేడు, రేపు ఆర్యవైశ్య కుల వధూవరులకు ఈనాడు పెళ్లిపందిరి ఉచిత ప్రొఫైల్ రిజిస్ట్రేషన్

తెలుగింటి వివాహ పరిచయాలకు ఆత్మీయ వేదిక అయిన ఈనాడు పెళ్లిపందిరి, ఆర్యవైశ్య కుల అవివాహిత వధూవరులకు ఉచిత ప్రొఫైల్ రిజిస్ట్రేషన్ కార్యక్రమం నిర్వహిస్తుంది. విజయవాడ ఆటోనగర్‌లోని స్టాలిన్ కార్పొరేట్ బిల్డింగ్, బి బ్లాక్, 3వ అంతస్తులోని ఈనాడు కార్యాలయం వేదికగా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. వివాహం కోసం ఎదురుచూస్తున్న వారు, సంబంధిత కుటుంబీకులు **నేడు, రేపు** (14 & 15 **ఫిబ్రవరి 2026**) ఉదయం 9 గం. నుంచి సాయంత్రం 5.30 గం. వరకు ఈ కార్యక్రమంలో పాల్గొని తమ ప్రొఫైల్‌ను ఉచితంగా రిజిస్టర్ చేసుకోవచ్చు. ★ ఉచిత ప్రొఫైల్ రిజిస్ట్రేషన్ ఫోన్లో యాప్ ద్వారా కూడా చేసుకోవచ్చు. రిజిస్ట్రేషన్ చేయదలచిన వధూవరుల బయోడేటా, ఫొటోలు క్రింద తెలిపిన ఫోన్ నెంబర్లను సంప్రదించి వాట్సాప్ ద్వారా పంపవచ్చు.

మరిన్ని వివరాలకు
95501 28306 & 92475 20500
ఫోన్ నెంబర్లను సంప్రదించవచ్చు.

ఇచ్చిన హామీలు అమలు చేయాలి

కలెక్టరేట్ (మచిలీపట్నం), న్యూస్‌టుడే: ఉద్యోగ, ఉపాధ్యాయ, పింఛనుదారులకు ఇచ్చిన ప్రతి హామీని ప్రభుత్వం తక్షణం అమలు చేయాలని రాష్ట్రోపాధ్యాయ సంఘం(ఎస్టీయూ) నాయకులు డిమాండ్ చేశారు. రాష్ట్ర నాయకత్వం ఇచ్చిన మూడు దశల పోరాట పిలుపులో భాగంగా శుక్రవారం కలెక్టరేట్ ధర్నాచౌక్‌లో జిల్లా సంఘం ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా సంఘం రాష్ట్ర అదనపు ప్రధాన కార్యదర్శి చంద్రశేఖర్, జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు పి.ఇమ్మాన్యుయేల్, యూవీ కృష్ణమూర్తి మాట్లాడుతూ మేనిఫెస్టోలో ఉద్యోగులకు ఇచ్చిన ఆర్థిక హామీల్లో ఏ ఒక్కటి నేటికీ పూర్తిగా అమలు చేయలేదన్నారు. ప్రధానంగా 12వ పీఆర్సీ నియామకం చేపట్టలేదన్నారు. సీపీఎస్ విధానం రద్దు, 30శాతం మధ్యంతర భృతి, ఆర్థిక బకాయిల చెల్లింపు వంటి అంశాల్లో ఎటువంటి కదలిక లేకపోవడం గర్హనీయమని విమర్శించారు. లెక్కలైన ఉద్యోగుల చెల్లింపులు ఏళ్ల తరబడి పెండింగ్‌లో పెట్టడం అమానుషమన్నారు. డీఎస్సీ 2003 టీచర్లకు కేంద్రం అమలు చేసిన విధంగా పాత పింఛను విధానాన్ని కొనసాగించాలని కోరారు. ఆర్థిక బకాయిల చెల్లింపు కోసం రోడ్‌మ్యాప్ ప్రకటించాలన్నారు. సమస్యలపై ప్రభుత్వం స్పందించకుంటే ఈ నెల 25న చలో విజయవాడ కార్యక్రమాన్ని పెద్దఎత్తున చేపడతామని స్పష్టం చేశారు. సంఘ నాయకులు విద్యాసాగర్, మాధవరావు, ఎంఏ ఎస్ఎన్ ప్రసాద్, కొమ్మప్రసాద్, తదితరులతో పాటు వివిధ మండలాల నుంచి వచ్చిన నాయకులు, ఉపాధ్యాయులు ధర్నాలో పాల్గొన్నారు.

ధర్నాచౌక్‌లో ఎస్టీయూ నాయకులు, ఉద్యోగుల నిరసన

బాల్‌బ్యాడ్మింటన్ పోటీలు ప్రారంభం

కౌతవరం(గుడ్లవల్లేరు), న్యూస్‌టుడే: మండలంలోని కౌతవరం జడ్పీ హైస్కూల్ ప్రాంగణంలో శుక్రవారం జాతీయస్థాయి పురుషుల బాల్‌బ్యాడ్మింటన్ పోటీలు ప్రారంభమయ్యాయి. కళ్లేపల్లి వెంకట సుబ్బారావు, పింగళి బాలసుందరావు జ్ఞాపకార్థం మూడు రోజులపాటు నిర్వహించనున్న పోటీలను రిజర్వ్‌డ్ ఆర్మీ ఏఎస్పీ బి.సత్యనారాయణ ప్రారంభించారు. ఆయన మాట్లాడుతూ జాతీయ స్థాయి క్రీడల్లో అనేక బహుమతులు సాధించి కౌతవరం పేరు వెలుగులోకి తేవాలన్నారు. తన మానసిక ఉల్లాసానికి, ఫిట్‌నెస్‌కి, విజయాలకు క్రీడలు దోహదపడ్డాయన్నారు. ఈ పోటీల్లో ఆంధ్ర, తెలంగాణ, తమిళనాడు, కేరళ, మహారాష్ట్ర, ఒడిశా, కర్ణాటక రాష్ట్రాల నుంచి 17 పురుష జట్లు పాల్గొననున్నాయి. పోటీల్లీ లీగ్ కమ్ సూపర్ లీగ్ దశల్లో నిర్వహించనున్నట్లు నిర్వాహక కార్యదర్శి ఎం.శివం కర్ వెల్లడించారు. కార్యక్రమంలో జిల్లా బాల్‌బ్యాడ్మింటన్ అసోసియేషన్ అధ్యక్షులు వెంగపూడి వెంకటేశ్వరరావు, విశ్రాంత ప్రొఫెసర్ వెంకటపతిరావు, డీసీ ఛైర్మన్ మల్లిపెద్ది సుబ్రహ్మణ్యం, వడ్డమాని దేవేంద్ర, సింగరాజు మురళి, మత్తి మణికుమార్, తూము కృష్ణప్రసాద్, సమ్మెట నాగయ్య, పింగళి లక్ష్మీనారాయణ, వెంకటసుబ్బారావు తదితరులు పాల్గొన్నారు.

పోటీల్ని ప్రారంభిస్తున్న రిజర్వ్‌డ్ ఆర్మీ ఏఎస్పీ సత్యనారాయణ తదితరులు ★ ఆడుతున్న క్రీడాకారులు

విజేతలుగా మచిలీపట్నం వైద్య కళాశాల విద్యార్థులు

మచిలీపట్నం (కోనేరుసెంటరు), న్యూస్‌టుడే: మచిలీపట్నం ప్రభుత్వ వైద్య కళాశాలలో నిర్వహించిన అంతర్ కళాశాలల క్విజ్ పోటీల్లో మచిలీపట్నం ప్రభుత్వ వైద్య కళాశాల విద్యార్థులు విజేతలుగా నిలిచారు. వైద్య కళాశాల కమ్యూనిటీ మెడిసిన్ విభాగం ఆధ్వర్యంలో శుక్రవారం అంతర్ వైద్య కళాశాలల మూడో సంవత్సర విద్యార్థులకు ఎపిక్ క్విజ్-2026 నిర్వహించారు. ప్రిన్సిపల్ డా. టీటీకే రెడ్డి జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. పోటీల్లో గుంటూరు, కాటూరు, ఎన్ఆర్ఐ, సిద్ధార్థ, పి.సిద్ధార్థ గన్నవరం, ఏలూరు ఆశ్రం, మంగళగిరి ఎయిమ్స్, ఏలూరు, మచిలీపట్నం వైద్య కళాశాలలకు చెందిన విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొన్నారు. అత్యంత ఆసక్తికరంగా సాగిన పోటీల్లో మచిలీపట్నం కళాశాల విద్యార్థులు విన్నర్స్‌గా, పి.సిద్ధార్థ గన్నవరం విద్యార్థులు రన్నర్స్‌గా నిలిచారు. ఈ సందర్భంగా ప్రిన్సిపల్ మాట్లాడుతూ ఈ తరహా పోటీలు విద్యార్థుల్లో వైద్య విద్యపై జిజ్ఞాసను పెంపొందిస్తుందన్నారు. విజేతలకు ప్రశంసాపత్రాలు, బహుమతులు అందజేశారు.

అధ్యాపక బృందంతో విజేతలు

నంగేగడ్డను హరిత గ్రామంగా తీర్చిదిద్దుకోవాలి

నాగాయలంక, న్యూస్‌టుడే: నంగేగడ్డ గ్రామాన్ని హరిత గ్రామంగా తీర్చిదిద్దుకోవాలని జిల్లా పంచాయతీ అధికారిణి అరుణ, డివిజనల్ పంచాయతీ అధికారి ఎం.డి. రాజావల్లా గ్రామస్థులకు పిలుపునిచ్చారు. శుక్రవారం గ్రామంలో 'చెత్త నుంచి స్వచ్ఛత వైపు' కార్యక్రమాన్ని వారు ప్రారంభించారు. గ్రామంలో అంశమ్మలను అభినందించారు. నాగా మొక్కలు పెంపకం కార్యక్రమాన్ని చేపట్టిన గ్రామంలో సంపద కేంద్రాన్ని సందర్శించారు. అనంతరం ఈ గ్రామాల్లో కార్యదర్శులు ఆది ఆశోక్, సర్పంచి తోట చారు. సిసాల నుంచి గ్రాసులు తయారు చేసే ప్రయోగాలను పరిశీలించి తీసుకున్న అన్ని పంచాయతీలు ఆదరించాలని సూచించారు. అనంతరం మండల పరిషత్తు సమావేశ మందిరంలో కార్యదర్శులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. పెండింగ్‌లో ఉన్న పన్నులను త్వరితగతిన వసూలు చేయాలని ఆదేశించారు. కార్యక్రమంలో ఎంపీడీఓ కేఎం.చంద్రశేఖర్, డిప్యూటీ ఎంపీడీఓ బి.విజయకుమారి, పంచాయతీ కార్యదర్శులు, తదితరులు పాల్గొన్నారు. నిరుపయోగంగా ఉన్న గాజు

'చెత్త నుంచి స్వచ్ఛత వైపు' కార్యక్రమంలో జిల్లా పంచాయతీ అధికారిణి అరుణ తదితరులు

శారీరక దారుఢ్యానికి వ్యాయామం తప్పనిసరి

గుడివాడ, న్యూస్‌టుడే: పోలీసులు నిత్యం విధుల్లో అప్రమత్తంగా ఉండాలంటే వారికి మంచి శారీరక వ్యాయామం అవసరమని గుడివాడ డీఎస్పీ వి.ధీరజ్ వినీల్ పేర్కొన్నారు. స్థానిక ఆర్టీసీ కార్యాలయ ప్రాంగణంలో డివిజన్‌లోని పోలీసు సిబ్బంది, అధికారులకు శుక్రవారం పరేడ్ నిర్వహించి వివిధ రకాల వ్యాయామాలు చేయించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ నేటి సమాజంలో ఆరోగ్య సంరక్షణకు నిత్య వ్యాయామం తప్పనిసరి అన్నారు. జీవనశైలి వ్యాధుల బారిన పడకుండా పోలీసులు రోజూ ఉదయపు నడక, రన్నింగ్, జాగింగ్.. ఇలా పలు రకాల వ్యాయామాలు ఆచరించాలన్నారు. డివిజన్‌లోని సీఐలు, ఎస్.ఐలు, సిబ్బందికి డ్రిల్‌లో శిక్షణ ఇచ్చారు. వీటిని తరచూ ప్రాక్టీసు చేయాలని సూచించారు. కార్యక్రమంలో సీఐలు సోమేశ్వరరావు, హనీష్, శ్రీనివాస్, తదితరులు పాల్గొన్నారు.

సీఐ, ఎస్.ఐలతో డ్రిల్ చేయిస్తున్న డీఎస్పీ ధీరజ్ వినీల్

కొత్తవాహనం ఇవ్వాలి.. పరిహారం చెల్లించాలి

మచిలీపట్నం కార్పొరేషన్, న్యూస్‌టుడే: కొత్త వాహనం ఇవ్వడంతో పాటు పరిహారం కూడా చెల్లించాలని మచిలీపట్నం వినియోగదారుల కమిషన్ శుక్రవారం తీర్పు చెప్పింది. కమిషన్ కార్యాలయం వెల్లడించిన వివరాల మేరకు.. మచిలీపట్నంకు చెందిన బత్తుల హరినాథ్ నగరంలోని కాసా మోటార్స్ బ్రాంచిలో 2024 జుల 7న రూ.1.66లక్షల విలువైన ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనం కొనుగోలు చేశారు. ఇంటికి వచ్చి ఛార్జింగ్ పెట్టగా అవ్వలేదు. వెంటనే షోరూమ్‌కు తీసుకెళ్లగా మరమ్మతులు చేసి మూడు రోజులకు ఇచ్చారు. మళ్లీ అదే సమస్య పునరావృతం కావడం, షోరూం ప్రతినిధులు స్పందించకపోవడంతో వినియోగదారుల కమిషన్‌లో ఫిర్యాదు చేశారు. కేసు పూర్వాపరాలు పరిశీలించిన అనంతరం ఫిర్యాదుదారుకు కొత్త వాహనం ఇవ్వడంతో పాటు మానసిక వేదనకు గురి చేసినందుకు రూ.25వేలు, ఇతర ఖర్చుల నిమిత్తం రూ.10వేలు ఇవ్వాలని కమిషన్ అధ్యక్షుడు చింతలపూడి కిషోర్‌కుమార్, సభ్యురాలు శ్రీలక్ష్మీరాయల తీర్పు చెప్పారు. 30 రోజుల్లో తీర్పు అమలు చేయాలని ఆదేశించారు.

బ్రాయిలర్ ధరలు

(కిలో రూ.లలో)



ఏపీపీఎఫ్: బ్రాయిలర్ ఫారం లిఫ్టింగ్ ధర -120 రిటైల్ ధర 147 చికెన్ విత్ స్కిన్ - 213 చికెన్ స్కిన్‌లెస్ - 243.

అమరావతి పౌల్ట్రీ ఫార్మర్స్ & ట్రేడర్స్ వెల్ఫేర్ అసోసియేషన్: బ్రాయిలర్ ఫారం లిఫ్టింగ్ ధర - 133, 142, 153 చికెన్ విత్ స్కిన్ - 250 చికెన్ స్కిన్‌లెస్ - 260.

అభివృద్ధి పనులకు ముఖ్యమంత్రి ఆదేశాలు

అవనిగడ్డ, న్యూస్‌టుడే: అవనిగడ్డ నియోజకవర్గంలో అభివృద్ధి పనులకు ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు సానుకూలంగా స్పందించి నిధులు విడుదల చేయాలని అధికారులను ఆదేశించినట్లు ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్ చెప్పారు. అమరావతిలో నిర్వహించిన జిల్లా ఎమ్మెల్యేల సమావేశంలో ముఖ్యమంత్రి దృష్టికి అవుటపాల్ స్లూయిస్‌ల సమస్య తీసుకువెళ్లగా తక్షణం స్పందించి వాటి పునర్నిర్మాణానికి సొమ్ము నిధులు విడుదల చేయాలని ఆదేశించినట్లు చెప్పారు. పులిగడ్డ నుంచి విజయవాడ కరకట్ట డబుల్ లైన్ రహదారి ఆవశ్యకతను, మరమ్మతులు చేయించాలని కోరగా నిధుల మంజూరుకు హామీ ఇచ్చారన్నారు. మంటపాల గ్రామ పర్యాటక రంగాభివృద్ధికి కీలకమైన శయన బుద్ధ ప్రాజెక్టు పూర్తి చేయాల్సిన ఆవశ్యకతను వివరించగా ముఖ్యమంత్రి సానుకూలంగా స్పందించినట్లు చెప్పారు. నియోజకవర్గంలో అనాధీన భూములు, 22ఏ భూముల సమస్యలు పరిష్కారం కోసం సమగ్ర నివేదిక తయారు చేయాలని జిల్లా కలెక్టర్ బాలాజీని ఆదేశించారని చెప్పారు.

కోడూరు మండలంలో అవుట్‌ఫాల్ స్లూయిస్

ANDHRA PRADESH STATE WAQF BOARD
(4th Floor, Imdad Ghar, Waqf Complex, Head Post Office, I-Town, Vijayawada-1)

F.No.249/KST/C/2013/Z-V Date: 13-02-2026

NOTIFICATION

Applications are called for from Sunni Muslims (Sunni Sect means they shall not follow Shia faith or the members or Jamath-e- Islami or Tabeegi Jamath or their associates or Sympathizers / who are the followers of Bariely School of thought) only who shall be residents of Vijayawada for appointment of Board of Trustees of Sarai Mosque Waqf Popularly known as Imdad Ghar Waqf complex, Vijayawada as per the directions of the Subordinate Judge at Vijayawada passed in I.A No 632/1988 in O.S No. 49/1957, dt 31-12-1991. All the applications shall be addressed to the Chief Executive Officer, AP State Waqf Board, 4th floor, Imdad Ghar, Opp Head Post Office, Near Kaleswara Rao Market, Vijayawada-520001, within (10) days from the date of publication with full Bio data along with Adhar Card/ Ration Card/ Election photo identity card or proof of residence issued by the Competent Authority.

Sd/- CHIEF EXECUTIVE OFFICER.

కెన్ ఫిన్ హోమ్స్ లిమిటెడ్

CanFin Homes Ltd (Sponsor: CANARA BANK) HOME LOANS • DEPOSITS Translating Dreams into Reality

బ్రాంచి చిరునామా: 1వ అంతస్తు, అలాస్కా కాంప్లెక్స్, డోర్ నెం. 40-9-54, సబ్ రిజిస్ట్రార్ ఆఫీస్ రోడ్, కళా నగర్, పటమట, బెంజ్ సర్కిల్, విజయవాడ, ఆంధ్రప్రదేశ్ 520010. ఫోన్: 0866-2474781, 2481731, 7625079119 Email: Vijayawada@canfinhomes.com. CIN: L85110KA1987PLC008699

స్థిరాస్తి అమ్మకం కొరకు వేలం ప్రకటన

అనుబంధం- (రూల్ 8(6)కి సంబంధించిన నిబంధనలను చూడండి)
సెక్యూరిటైజేషన్ అండ్ రీకన్‌స్ట్రక్షన్ ఆఫ్ ఫైనాన్షియల్ అసెట్స్ అండ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ ఆఫ్ సెక్యూరిటీ ఇంటరెస్ట్ యాక్ట్ 2002 మరియు సెక్యూరిటీ ఇంటరెస్ట్ (ఎన్‌ఫోర్స్‌మెంట్) రూల్సు 2002లోని రూల్ 8(6) సదుపాయము క్రింద స్థిరాస్తుల అమ్మకం కొరకు ఇ-వేలం అమ్మకపు నోటీసు.

ఈ నోటీసు ద్వారా ప్రత్యేకించి "ఋణగ్రహీత(లు) మరియు హామీదారు(లు)" మరియు సాధారణ ప్రజానీకమునకు తెలియజేయునది ఏమనగా, సెక్యూర్డ్ క్రెడిటార్‌కు తనఖా / కుదువ పెట్టిన క్రింద తెలిపిన స్థిరాస్తిని కెన్‌ఫిన్ హోమ్స్ లిమిటెడ్, విజయవాడ బ్రాంచి యొక్క ఆధీకృత అధికారి భౌతికంగా స్వాధీనం చేసుకొని కెన్‌ఫిన్ హోమ్స్ లిమిటెడ్ కు చెందిన బకాయి మొత్తమును **శ్రీమతి జానకి రామా కంభంపాటి (దరఖాస్తుదారు) మరియు శ్రీ రామాంజనేయులు కంభంపాటి (సహ దరఖాస్తుదారు), తేది. 13-02-2026** నాటికి భవిష్య వడ్డీ మరియు ఇతర ఛార్జీలతో కలుపుకొని **రూ.37,25,213/-** (అక్షరాల ముప్పై ఏడు లక్షల ఇరవై ఐదు వేల రెండు వందల పదమూడు రూపాయలు మాత్రమే) వసూలు చేసుకొనుటకు క్రింద తెలిపిన ఆస్తిని "ఎక్కడ ఎలా ఉన్నదో", "ఏది ఎలా ఉన్నదో" మరియు ఏదైతే ఎలా ఉన్నదో అది అలానే" ప్రాతిపదికన **తేది. 21-03-2026** న అమ్ముటకు నిర్ణయించడమైనది. సదరు ఆస్తి యొక్క **రిజర్వు ధర రూ.43,00,000/-** (అక్షరాల నలభైమూడు లక్షల రూపాయలు మాత్రమే) మరియు **ధరావత్తు సొమ్ము రూ.4,30,000/-** (అక్షరాల నాలుగు లక్షల ముప్పై వేల రూపాయలు మాత్రమే) గా నిర్ణయించడమైనది.

స్థిరాస్తి వివరములు

కృష్ణా జిల్లా, నున్న సబ్-రిజిస్ట్రార్ అధికార పరిధి, విజయవాడ రూరల్ మండలం, పాతపాడు గ్రామం మరియు గ్రామ పంచాయతీ, ఆర్.యస్ నెం.237/2ఎలో మొత్తం 254.0 చ॥గ॥ లేదా 212 చ॥మీ॥ల స్థలం మరియు నిర్మించబడుతున ఆర్‌సిసి రూఫ్డ్ జి+1 బిల్డింగ్‌తో కలిపి ఈ దిగువ హద్దులలో : **తూర్పు :** 12 అడుగుల వెడల్పుగల జాయింట్ దారి స్థలం, **పడమర:** పూనూరు హైమావతి గారి ఆస్తి, **ఉత్తరం :** సున్నాల వెంకయ్య గారి ఆస్తి హద్దు, **దక్షిణం :** యినకాల లక్ష్మి గారి ఆస్తి

ఇతర తనఖాలు : లేవు.

అమ్మకం మొక్క వివరణాత్మక నియమ నిబంధనలను అధికారిక వెబ్‌సైట్ కెన్ ఫిన్ హోమ్స్ లిమిటెడ్ అధికారిక వెబ్‌సైట్‌లో అందించబడ్డాయి https://www.canfinhomes.com/searchaution.aspx

ఇ-వేలంలో పాల్గొనడానికి లింక్ : www.bankeauctionwizard.com

తేది : 13-02-2026
స్థలము : విజయవాడ
సం/- అధీకృత అధికారి, కెన్‌ఫిన్ హోమ్స్ లిమిటెడ్.

మొబైల్ ఫోన్ అధిక వినియోగంపై మందలింపు.. యువతి ఆత్మహత్య

గుడివాడ, న్యూస్‌టుడే: మొబైల్ ఫోన్ అధిక వినియోగం వద్దని మందలించినందుకు ఓ యువతి సీలింగ్ ఫ్యానుకు చున్నీతో ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. రూరల్ పోలీసుల కథనం ప్రకారం.. గుడివాడ మండలం మల్లాయపాలెం గ్రామ పరిధిలోని టిడ్కో కాలనీలో ఓ బ్లాక్‌లో ఓ కుటుంబం జీవనం సాగిస్తోంది. ఈ క్రమంలో ఆ ఇంటి కుమార్తె సీతా మహాలక్ష్మి (25) గత కొంతకాలంగా ఫిట్స్, మానసిక అనారోగ్యంతో బాధపడుతోంది. ఈనేపథ్యంలో ఆమె తరచూ మొబైల్ ఫోన్ వాడుతుండటంతో కుటుంబ సభ్యులు గట్టిగా మందలించారు. దీంతో ఆమె ఇంట్లోని ఓ గదిలోకి వెళ్లి తలుపునకు గడియ పెట్టింది. వెంటనే కుటుంబం ఆమెను బుజ్జగించి కౌన్సెలింగ్ ఇచ్చారు. మళ్లీ కొంత సేపటికి ఇంట్లోకి వెళ్లి సీలింగ్ ఫ్యానుకు చున్నీతో ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. వెంటనే ఆమెను ఏరియా ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు ధ్రువీకరించారు.

పెళ్లి చేసుకుంటానని మోసం

నారాయణగూడ, న్యూస్‌టుడే: మ్యాట్రిమోనిలో పరిచయం అయ్యాడు. ప్రేమిస్తున్నానని.. పెళ్లి చేసుకుంటానని నమ్మించి రూ.80 వేలు కొట్టేశాడు. ఈమేరకు ఓ బాధిత యువతి నారాయణగూడ పోలీసు ఠాణాలో ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. వారి కథనం ప్రకారం.. హిమాయత్‌నగర్‌కు చెందిన ఓ యువతి పెళ్లి సంబంధాల కోసం ఓ మ్యాట్రిమోనిలో తన బయోడేటాను పోస్టు చేసింది. అది చూసి సురేశ్ (35) అనే యువకుడు తనది కృష్ణా జిల్లా అని.. ఉప్పల్‌లో ఉంటూ సాఫ్ట్‌వేర్ ఉద్యోగం చేస్తున్నానని ఫోన్‌లో సంప్రదించాడు. ఇద్దరు కొంత కాలం వాట్సప్‌లో చాటింగ్ చేసుకున్నారు. హిమాయత్‌నగర్‌లోని ఓ కెఫేలో పలుమార్లు కలుసుకున్నారు. ఇటీవల తనకు రూ.80 వేలు అత్యవసరమని.. వారం రోజుల్లో తిరిగి ఇచ్చేస్తానని నమ్మించాడు. దీంతో ఆ యువతి సురేశ్ ఖాతాకు రూ.80 వేలు ఆన్‌లైన్ పద్ధతిలో పంపించింది. మరుసటి రోజు నుంచి ఆ యువకుడి ఫోన్ స్విచ్ఛాఫ్ అని రావడం మొదలైంది. బాధితురాలు మోసపోయినట్లు గ్రహించి పోలీసులకు ఫిర్యాదు చేసింది.

రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి

పామర్రు, న్యూస్‌టుడే: స్థానిక 14వ మైలురాయి సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ వ్యక్తి మృతిచెందిన ఘటన శుక్రవారం చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మచిలీపట్నానికి చెందిన అబ్దుల్ అల్లా బక్షు(35) మచిలీపట్నం నుంచి విజయవాడలో జరుగుతున్న ఫంక్షన్‌కు హాజరు కావడానికి ద్విచక్ర వాహనంపై వెళ్తుండగా అపసవ్య దిశలో వస్తున్న ఓ జేసీబీ డ్రైవర్ మోటారు సైకిల్‌ని ఢీకొట్టగా అక్కడికక్కడే మృతిచెందాడని ఎస్సై రాజేంద్రప్రసాద్ తెలిపారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామన్నారు.

91.9 FM Vijayawada
91.9 Mee FM
ఈఎఫ్ఎమ్ కార్యక్రమాలు
శనివారం

కార్యక్రమము	ప్రసార వేళలు
ఉషోదయం	ఉ. 5 - ఉ. 7
ఈ-మార్నింగ్స్	ఉ. 7 - ఉ. 11
నువ్వా నేనా	ఉ. 11 - మ. 2
సత్యభామ	మ. 2 - సా. 5
కాలేజి స్టైల్	సా. 5 - రా. 9
ఈఎఫ్ఎం సరాగాలు	రా. 9 - రా. 11
బ్యాక్ టు బ్యాక్ సాంగ్స్	రా. 11 - తె. 5

/Eenadufm
For Advertising on Eenadu FM Contact 8008003297

EENADU e Classifieds

AUTO

VEHICLES FOR SALE

2020 మోడల్ టాటా 14 టైర్స్, వెహికల్స్ మంచి కండిషన్‌లో ఉన్నవి అమ్మబడును, (తెలంగాణ రిజిస్ట్రేషన్) సంప్రదించండి: 73311 91175.

BUSINESS SERVICES

బంగారం కొనబడును. బ్యాంకులలో ఇతరప్రైవేట్ సంస్థలలో తాకట్టులో ఉన్న మీబంగారం విడిపించి ఈరోజు మార్కెట్ ధరకు కొనబడును. స్పాట్‌క్యాష్ ✆8142292071

FINANCIAL SERVICES

స్థిరాస్తులపై ఆంధ్రప్రదేశ్ అంతటా మార్ట్‌గేజ్ లోన్స్ మరియు స్థిరాస్తి ఎక్కడ ఉన్నా ఏసంస్థలో ఉన్నా Xerox పేపర్స్‌పై 2nd మార్ట్‌గేజ్ లోన్ ఇవ్వబడును. 50 లక్షలు లోపు, అయోధ్య కోఆపరేటివ్ బ్యాంక్. ✆ 93969 99669.

HEALTH & CARE

మద్యపానం మానేయడం ఎలా? బరువు పెరుగుట, జాయింట్ పెయిన్స్‌కు విజయవాడ:- శ్రీశరణం లాడ్జి, పాతబస్టాండ్ ఎదురుగా, బందర్‌రోడ్, ప్రతీనెల 2, 16 తేదీల్లో మందులు

REAL ESTATE

FLAT FOR SALE

KANURU

కానూరు నాగార్జున హాస్పిటల్ దగ్గర పద్మావతి గ్రూప్ హౌస్ 3rd ఫ్లోర్ నందు తూర్పుఫేస్ 3 BHK ఫ్లాట్స్. లిఫ్ట్, కార్ పార్కింగ్‌తో అమ్మకం. సంప్ర: 90149 59999.

100% బ్యాంక్ లోన్‌తో కానూరు బల్లెంవారి వీధిలో Occupancyకి సిద్ధంగా ఉన్న న్యూ 2BHK & 3BHK తూర్పు ఫేస్ Flats అమ్మకం. ✆ 81214 07585.

GENERAL

2 BHK Flat, 1200 Sft, In Maruti Towers, Tikkle Road, Vijayawada, For Sale, 60 Lakhs. Cell: 98855 23760

Paradise: 2/3 BHK Flat at Paradise, Haythnagar Near LB Nagar. Gated Community with Club House & Amenities 2BHK from Rs.52 Lacs Onwards. Modi Builders-76771 20120.

HOUSE FOR SALE

GENERAL

292 గజాలలో G+1 బిల్డింగ్ 3500SFt. Fully Renovated Funtimes ప్రక్కన, మారుతి కోఆపరేటివ్ కాలనీ వద్ద అమ్మకం. ✆9885442812

PLOT FOR SALE

అర్జెంట్ సేల్ ఉయ్యూరు - మంటాడ ఇళ్ళ మధ్యలో 10ఎ CRDA వెంచర్‌లో 10 ప్లాట్లు కలవు. గజం ఆఫర్ రేటు 7800/- (స్పెషల్ ఆఫర్ గ్రూప్ బుకింగ్) స్పాట్ రిజిస్ట్రేషన్ Hyma Prasad. ✆ 99596 45468

పోరంకి, నిడమానూరు ఏరియాలో ఇన్వెస్ట్‌మెంట్ ఓపెన్ ప్లాట్లు మరియు పోరంకి బందరు రోడ్డుకి దగ్గరగా 3BHK ఫ్లాట్ అమ్మకం. ✆ 99636 43777.

ఫ్లాష్! ఫ్లాష్! వినుకొండలో అవకాడో ప్లాంటేషన్‌లో 11 సెంట్లు (532 గజాలు) కేవలం 5.5 లక్షలు మాత్రమే. 2) 133 గజాలు 99,000/-. ✆ 7989476799.

VJA-Hyd హైవే ఏరియాలలో 30ఎకరాల గేటెడ్ కమ్యూనిటీ "ది రాయల్"కు ఓపెన్‌ప్లాట్స్ తక్కువధరలో వెస్ట్‌బై-పాస్, ORR& IRR దగ్గర. 89859 66069.

లాంచింగ్ ఆఫర్ బందరురోడ్డు ఉయ్యూరు కాటూరు రోడ్డులో Govt. ఆఫీసులు ప్రక్కన 80ఎ॥ మెగాగేటెడ్ కమ్యూనిటీలో 167, 183గ॥ల CRDA ప్లాట్లుకై. 80966 13134

COMMERCIAL SPACE FOR SALE

AP NTR జిల్లా పెనుగంచిప్రోలు 6 ఎ॥ మామిడి తోటతో మంచి ఆదాయం కలిగిన కళ్యాణ మండపాలు -2 (A/C, Non A/C) అన్నివసతులతో 12.5 Cr కే అమ్మకం. ✆ 77997 95599

LEASE

తెలంగాణ, ఖమ్మంలో 3021 చ॥గ॥లు ట్విన్ థియేటర్/ కమర్షియల్ లీజుకు సం॥ 98485 31544. bit.ly/4rMldEv

LEASE/ RENT

అద్దెకు వేర్ హౌస్ కావలెను
15000 నుండి 20000 sq ft
విజయవాడ దగ్గర మరయు గన్నవరం సంప్రదించండి
CONTACT: 948 0834 451 895 1379 154

TO LET

IJM రెయిన్‌ట్రీపార్క్‌లో 5B/R లగ్జరీ ట్రిప్లెక్స్ విల్లా అద్దెకు. విశాలమైన లేఅవుట్, ప్రైవేట్ టెర్రస్ 24x7 భద్రత, NH5, నంబూరు VJA- GNT హైవే. 77024 75525

COMMERCIAL

Spacious 2Bedroom Flat at the Heart of the City on Bandar Road (MG Road) for Offices Only. No Brokers. ✆ 98490 15616.

SECOND SALE

Commercial Gym Equipment for Sale in Vijayawada. Premium Quality, Well-Maintained. Ideal for Gyms & Studios ✆ 99121 28333.

JOBS

శ్రీశ్రీశ్రీ హోటల్, బైపాస్ రోడ్, ఖమ్మం నందు పనిచేయుటకు జనరల్ మేనేజర్ కావలెను. అనుభవం ఉన్నవారికి ప్రాధాన్యత. సంప్ర: 99499 11636.

VJA, గాంధీనగర్‌లోని ఇంటీరియర్ ఆఫీస్‌కు హిందీ, ఇంగ్లీష్ వచ్చిన లేడీ రిసెప్షనిస్ట్, బైక్ ఉన్న Exp. మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్స్. ✆ 98486 10708

NARAYANA ENGINEERING COLLEGES (AUTONOMOUS) | NELLORE | GUDUR
we are HIRING
Applications are invited from eligible candidates for the position of ASSISTANT PROFESSOR, PLACEMENT TRAINER in the following disciplines. Interested candidates may e-mail their resumes.
TRAINING & PLACEMENT: CORPORATE RELATIONS EXTERNAL, APTITUDE | REASONING | VERBAL, SOFT SKILLS, ENGLISH LANGUAGE LAB TRAINER, TECHNICAL TRAINER (C | JAVA | PYTHON DATA STRUCTURES | AI TOOLS | FULL STACK DATA BASE | AWS | BI TOOLS DIGITAL MARKETING TOOLS).
ENGINEERING: CSE (AIML, DATA SCIENCE) | ECE | CIVIL MECHANICAL | MATHS | ENGLISH CHEMISTRY | PHYSICS
GENERAL INFORMATION
• Qualifications and experience must be as per AICTE norms.
• Salary is not a constraint for deserving candidates.
• Industrial experience will be considered as an added advantage.
For Enquiries Contact - HR : 87903 50096
Mail your resume to: careers.nec@narayanagroup.com

ప్రముఖ బ్యాంకింగ్ సంస్థలో పనిచేయడానికి రిటైర్డ్ వ్యక్తులు, గృహిణులు, వ్యాపార వ్యక్తులు, VRS, ఫ్రార్టైం/ ఫుల్‌టైం వెంటనే కావలెను. ✆ 95293 03618.

BMR ARNIKA Silver Jewellery MG Road Vij, wanted for Manager & Cashier & ASM & Sales Exe (M/F) Preference Exp. Persons. ✆ 91199 11956, 98488 28638.

Lakshmi Spares Corporation Vijayawada. Authorised Dealer for Atlas Copco Air Compressors. Wanted: Service Engineers, Qul: B.Tech/ Diploma, Location: Krishna, Guntur & Prakasam Districts. Note:Complete Field Work. Please send your Resumes to Mail Id: hr.lakshmispares@gmail.com ✆ 90325 74443

కావలెను: ప్రముఖ టూ వీలర్ ఫైనాన్స్ కంపెనీ నందు పనిచేయుటకు అనుభవంగల కలెక్షన్ ఏజెంట్స్. జీతం 15k -20k మరియు టెలికాలర్స్ జీతం12k-15k పటమట. ✆ 63098 80999

విజయవాడ పోరంకి మురళీ రిసార్ట్‌కి స్టాఫ్ కావలెను. Tata Ace డ్రైవర్ ★ ట్రాక్టర్ డ్రైవర్ ★ వెల్డర్ ★ ఫిట్టర్ ★ కార్పెంటర్ ★ ఎలక్ట్రీషియన్ ★ ప్లంబర్. ఆకర్షణీయమైన జీతం. సంప్ర: 72888 85598, 90109 01041

మా CRDA అప్రూవ్డ్ ప్లాట్లు సేల్స్ చేయుటకు ఉద్యోగులు, నిరుద్యోగులు, LIC ఏజెంట్లు, గృహిణులు, ఫ్రెషర్స్ కావలెను. మంచి కమీషన్ ఇవ్వబడును. ✆ 99082 27609.

Urgent Requirement
RUSSIA Helper in Factory Hotel
Sal: 1 Lakh to 1.20 Lakh
DUBAI Bike Rider and Ware House Worker
Sal: 1 Lakh to 1.20 Lakh
✆: 95605 08757 83410 93576
BZA Manpower Services Pvt. Ltd., Vijayawada.

త్రివేణి హోంకేర్‌లో వృద్ధులను/ పేషెంట్స్‌ని చూసుకొనుటకు వర్కర్స్/ నర్సులు కావలెను. ఫ్రీ వసతి, భోజనం.జీ:18K to 20K. ✆96404 00073, 98485 71888.

విజయవాడలోని ప్రముఖ ఆటోమొబైల్ సంస్థలో పనిచేయుటకు సేల్స్ ఎగ్జిక్యూటివ్స్, కౌంటర్ ఎగ్జిక్యూటివ్స్ మరియు బిల్లింగ్ ఎగ్జిక్యూటివ్స్ కావలెను. ✆ 80080 94129.

విజయవాడలోని ప్రముఖ ఆటోమొబైల్ సంస్థలో పనిచేయుటకు వ్యాలీడ్ లైసెన్స్ కలిగిన గూడ్స్ వెహికల్ డ్రైవర్స్ మరియు టూవీలర్ లైసెన్స్ కలిగిన డెలివరి బాయ్స్ కావలెను. ✆ 90002 20581.

వికాస్ ఇంజినీరింగ్ కాలేజి, నున్న బస్ ఇంచార్జి, బస్ డ్రైవర్లు కావలెను. సంప్రదించండి. ✆ 94931 40191.

ACCOUNTING

Wanted Accountant with Tally Computer Knowledge, Send Resumes through Whatsapp. Contact ✆ 93912 58285.

BOOK YOUR COLOUR CLASSIFIED ₹1200/- (5 Lines) PH: 98496 97616 ప్రకటనలపై జి.ఎస్.టి. 5% అదనం

గమనిక
క్లాసిఫైడ్ ప్రకటనలకు ప్రతిస్పందించే ముందు తగిన రీతిలో క్షుణ్ణంగా విచారించుకోవలసిందిగా పాఠకులకు సూచించడమైనది. ప్రకటనదారు చెబుతున్న లేదా చేసుకుంటున్న క్లెయిములతో ఈ వార్తాపత్రికకు ఏవిధమైన సంబంధం లేదు. ప్రకటనదారులు సరుకుల అమ్మకం లేదా అందించిన సేవల విషయంలో తప్పు, ప్రకటనల ద్వారా ప్రజల నుండి ఎట్టి డబ్బును వసూలు చేయరాదు. డబ్బును వసూలుచేసే ప్రకటనకర్తను బ్లాక్- లిస్టులో ఉంచే మరియు/ లేదా అతనిపై చట్టపరమైన చర్య తీసుకునే హక్కు యాజమాన్యానికి కలదు.

మచిలీపట్నం

•మచిలీపట్నం •పెడన

నేడు విద్యుత్తు సరఫరాలో అంతరాయం

మచిలీపట్నం కార్పొరేషన్: విద్యుత్తు లైన్ల మరమ్మతుల కారణంగా నగరంతో పాటు గూడూరు మండలంలోని వివిధ ప్రాంతాల్లో శనివారం విద్యుత్తు సరఫరాలో అంతరాయం ఏర్పడుతుందని విద్యుత్ శాఖ మచిలీపట్నం ఈఈ జి.గోవిందరావు ఒక ప్రకటనలో తెలిపారు. నగరంలోని భాస్కరపురం, రైలుపేట, జనశక్తినగర్, సుకర్లాబాద, ఇంగ్లీషుపాలెం, బచ్చుపేట, రామానాయుడుపేట, పరాసుపేట, ఆర్టీసీకాలనీ, లక్ష్మణరావుపురం ప్రాంతాల్లో ఉదయం 7గంటల నుంచి 10 గంటల వరకు విద్యుత్తు సరఫరా ఉండదని పేర్కొన్నారు. ☛ గూడూరు మండలంలోని చిట్టిగూడూరు, తుమ్మలపాలెం, గూడూరు, కప్పలదొడ్డి, కంకటావ, లేళ్లగరువు, పోసినవారిపాలెం, పిండివారిపాలెం, గండ్రం, ఆర్మీపల్లి, నాగారం గ్రామాల్లో ఉదయం 7గంటల నుంచి 10గంటల వరకు విద్యుత్తు సరఫరా నిలిపివేయనున్నట్లు ఈఈ గోవిందరావు తెలిపారు.

మేమున్నాం.. మీకు తోడుగా.. 10 AM to 1 PM

మచిలీపట్నం : 80089 02911, పెడన : 63099 94687

స్పందన: నగరంలోని లక్ష్మణరావుపురంలో రోడ్డు పక్కన తరచుగా చెత్త వేయడం, అది మేటవేయడంతో స్థానికులతో పాటు రాకపోకలు సాగించే ప్రయాణికులు అసౌకర్యానికి గురవుతున్నారు. ఈ సమస్యను స్థానికులు మేమున్నాం మీకుతోడుగా ద్వారా అధికారులకు వివరించడంతో సిబ్బందిని పంపి చెత్త తొలగించి శుభ్రం చేశారు. దీంతో అక్కడ హెచ్చరిక బోర్డు ఏర్పాటు చేయించేలా చర్యలు తీసుకున్నారు.

☛ నగరంలోని వలందపాలెం రహదారి పక్కన ఉన్న డ్రైనేజీ పూడిపోవడంతో మురుగుపారుదలకు ఆటంకంగా మారింది. ఈ సమస్యను ఆ ప్రాంతవాసులు మేమున్నాం మీకు తోడుగా ద్వారా అధికారులకు వివరించడంతో సిబ్బందిని పంపి పూడిక తొలగించేలా చర్యలు తీసుకున్నారు.

-మచిలీపట్నం కార్పొరేషన్, న్యూస్‌టుడే

? నందమూరు జడ్పీ పాఠశాలలో మినీ మైక్రో వాటర్ ఫిల్టర్ పని చేయడం లేదు. మరమ్మత్తు చేయించండి.
-విద్యార్థుల తల్లిదండ్రులు ✔ మైక్రోవాటర్ ఫిల్టర్ బిగించిన వెండర్ ఫోన్ చేస్తే స్పందించడం లేదు. ఉన్నతాధికారులకు విషయాన్ని తెలియజేస్తాం. **-వైవీ హరనాథ్, ఎమ్మీవో-2 పెడన** - న్యూస్‌టుడే, పెడన గ్రామీణం

విధుల నుంచి హౌసింగ్ ఏఈ తొలగింపు

పెడన, న్యూస్‌టుడే: పెడన రూరల్ హౌసింగ్ ఏఈ(ఎంపీసీ) ఎస్‌కే వహీదున్నీసాను అధికారులు విధుల నుంచి తొలగించారు. వర్క్ ఇన్‌స్పెక్టర్‌గా మచిలీపట్నంలో పనిచేస్తున్న ఆమెకు ఏఈగా పెడన ఇన్‌ఛార్జి బాధ్యతలు ఏడాది కిందట అప్పగించారు. ఉద్యోగం పొందే సమయంలో ఆమె నకిలీ డిప్లొమా సివిల్ (పాలిటెక్నిక్) సర్టిఫికెట్లు పొందినట్లు విచారణలో నిర్ధారణ కావడంతో అధికారులు ఆమెను తొలగించారు. చెన్నై నుంచి ఈ నకిలీ సర్టిఫికెట్లు పొందినట్లు విచారణలో వెల్లడైంది. ఆమె స్థానంలో బల్లిపర్రు సచివాలయ ఇంజినీరింగ్ అసిస్టెంట్‌కు అదనపు బాధ్యతలు అప్పగించారు.

ప్రశాంతంగా పోలింగ్

మచిలీపట్నం కార్పొరేషన్, న్యూస్‌టుడే: ఏపీబార్ కౌన్సిల్ మెంబర్ ఎన్నికలు శుక్రవారం ప్రశాంతంగా జరిగాయి. నగరంలోని న్యాయవాదుల సంఘ కార్యాలయంలో పోలింగ్ ప్రక్రియ నిర్వహించగా న్యాయవాదులు అందరూ తరలిరావడంతో ప్రాంగణం కొలాహలంగా కనిపించింది. రాష్ట్ర వ్యాప్తంగా 143 మంది అభ్యర్థులు పోటీలో నిలవగా వారిలో మచిలీపట్నం నుంచి పుప్పాల ప్రసాద్, బూరగడ్డ అశోక్‌కుమార్, యార్లగడ్డ కిరణ్ బరిలో నిలిచారు. మచిలీపట్నంలో 407 మంది ఓటర్లకు 360 మంది ఓటు హక్కు వినియోగించుకున్నట్లు ఎన్నికల అధికారిగా వ్యవహరించిన మచిలీపట్నం న్యాయవాదుల సంఘ అధ్యక్షులు దివి పోతురాజు తెలిపారు. 143 మంది అభ్యర్థుల్లో 23 మందిని ఎన్నుకోవాల్సి ఉంటుందని ఆయన వివరించారు. ఎన్నికల సందర్భంగా పోలీసులు బందోబస్తు నిర్వహించారు.

న్యాయవాదుల సంఘ కార్యాలయం వద్ద కోలాహలం

మనసులు కలిసి.. మమతలు విరిసి..

న్యూస్‌టుడే, మచిలీపట్నం కార్పొరేషన్

ప్రేమ.. ఈ రెండు అక్షరాల పదం ఎన్నో జీవితాల్లో వెలుగును పంచుతోంది. ఆకర్షణల నేపథ్యంలో కలిగే ప్రేమ అర్ధాంతరంగా ఆగిపోతుంటే.. మరికొన్ని ప్రేమలు బంధాలను బలోపేతం చేస్తూ అన్యోన్యంగా జీవించేలా చేస్తున్నాయి. ఒకరినొకరు అర్థం చేసుకుని ప్రేమను పండించుకుంటున్నారు. ప్రేమించి పెళ్లి చేసుకుని అన్యోన్యంగా జీవిస్తున్న దంపతులపై ప్రేమికుల దినోత్సవం సందర్భంగా ప్రత్యేక కథనం.

అన్యోన్యంగా జీవిస్తూ.. ఆదర్శంగా నిలుస్తూ..

ప్రేమ వివాహం చేసుకోవడమే కాదు వివాహమైన తరవాత కూడా అంతే ప్రేమగా జీవించగలిగితేనే ఆ ప్రేమకు సార్థకత ఉంటుందని ఈ దంపతులు అంటున్నారు. సజ్జా జెన్నీ, ఆర్.మురళీకృష్ణ ఇద్దరూ వ్యవసాయ శాఖ ఉద్యోగులే. జెన్నీ పెడన మండల వ్యవసాయాధికారిగా విధులు నిర్వహిస్తుంటే మురళీకృష్ణ పామర్రు ఏడీఏ కార్యాలయంలో పనిచేస్తున్నారు. ఇరువురి మనసులు కలవడంతో వివాహం చేసుకోవాలని నిర్ణయించుకున్నారు. ఆ సమయంలో పెద్దలు కొంత అభ్యంతరం వ్యక్తం చేసినా వారి అభిప్రాయాలను వివరించి వైవాహిక జీవితాన్ని ప్రారంభించారు. వారి వివాహం జరిగి 14 ఏళ్లు అవుతోంది. వారికి ఇద్దరు పిల్లలు. వివాహం ముందు ఎలా ఉన్నారో ఇప్పటికీ ఒకరి అభిప్రాయాలను మరొకరు అర్థం చేసుకుంటూ సంతోషంగా జీవనం సాగిస్తూ ఆదర్శంగా నిలుస్తున్నారు. భార్యాభర్తల మధ్య పరస్పర గౌరవం, నమ్మకం, ఏకాభిప్రాయంతో మసలుకోవడం ద్వారా ఆ కుటుంబం సంతోషంగా ఉంటుందని వారు చెబుతున్నారు.

నాలుగన్నర దశాబ్దాల అపురూప ప్రేమ

మచిలీపట్నంకు చెందిన పెన్నేరు అమరేశ్వరరావు న్యాయవాదిగా సుపరిచితులు. బందరు నగరానికే చెందిన వల్లభుని మణిని ఆయన ప్రేమించి వివాహం చేసుకున్నారు. 45 ఏళ్ల కిందట పరిస్థితులు ఎలా ఉండేవో ఊహించుకోవచ్చు. అప్పట్లోనే ఈ దంపతులు సామాజిక కట్టుబాట్లకు ఎదురునిలిచి ప్రేమ వివాహం చేసుకున్నారు. ఇప్పటికీ అన్యోన్యంగా జీవిస్తున్నారు. వీరు ఇప్పటికీ ఒకరిని విడిచి మరొకరు ఉండలేరు. వారి కుమార్తెను వైద్యురాలిగా తీర్చిదిద్ది ఆదర్శంగా నిలుస్తున్నారు. కష్టం వచ్చినా, సుఖం వచ్చినా ఇద్దరం కలిసి పంచుకుంటాం. ప్రేమ అంటే చనిపోయే వరకు కలిసి ఉండడమే. ఈ విషయాన్ని నేటి తరం గుర్తించుకోవాలని అమర్ అంటున్నారు.

ధర వరలు

టమాట 14, వంగ 16, బెండ 26, పచ్చిమిర్చి 36, కాకర 32, క్యాబేజీ 16, క్యారెట్ 26, దొండ 43, బంగాళదుంప 22, ఉల్లిపాయలు 22, గోరుచిక్కుడు 26, దోస 26, సొర 10, అరటికాయ 7, 6, చిక్కుళ్లు 30, బీర 26, చామదుంప 22, మునగ 08/10, కంద 36, బీట్‌రూట్ 23, కీరదోస 44, బీన్స్ 52, క్యాప్సికం 60, అలసందలు 24, చిలకడదుంప 26, కొత్తిమీర 12/06, పుదీనా 15/05. **శనివారం ఉదయం 7 గంటల వరకు ఈ ధరలు వర్తిస్తాయి.**

-మచిలీపట్నం (గొడుగుపేట), న్యూస్‌టుడే

సినిమాలు

రేవతి: కపుల్‌ఫ్రెండ్లీ
మినీరేవతి: సీతాపయనం
సిరికృష్ణ: మనశంకర వరప్రసాద్
సిరివెంకట్: ఫంకీ

రోడ్డు కొలతలు తీస్తున్న ప్లానింగ్ కార్యదర్శులు

ఆక్రమణదారులకు నోటీసులు

పెడన, న్యూస్‌టుడే: స్థానిక 16వ వార్డు విశ్వభారతి హైస్కూలు రోడ్డు ఆక్రమణలపై ఈనాడులో ఈనెల 10న ఆక్రమణలు..ప్రజలకు అవస్థలు శీర్షికన ప్రచురితమైన కథనానికి అధికారులు స్పందించారు. మాస్టర్ ప్లాన్‌లో 30 అడుగుల వెడల్పు ఉన్న రోడ్డు ఆక్రమణలతో 15 అడుగులకు తగ్గింది. ఈ నేపథ్యంలో ప్లానింగ్ కార్యదర్శులు పామర్తి జితేంద్ర, రాజులపాటి కిరణ్‌లు రోడ్డు కొలతలు తీసుకుని ఆక్రమణలను నిర్ధారించారు. నోటీసులు జారీ చేశామని, త్వరలో ఆక్రమణల తొలగింపునకు ఆదేశాలు జారీ చేశామన్నారు.

ఆటో డ్రైవర్ నిజాయతీ

రూ.1.5 లక్షలు పోలీసులకు అప్పగించిన ఆటో డ్రైవర్

నాగేశ్వరరావుకు ఆటోడ్రైవర్ తిమ్మారెడ్డి చేతుల మీదుగా నగదు ఇప్పిస్తున్న సీఐ నాగమురళీ

గవర్నర్‌పేట, న్యూస్‌టుడే: ఆటోలో ఓ వ్యక్తి వదిలేసిన రూ.1.5 లక్షల నగదుకు ఆశపడకుండా నిజాయతీగా పోలీసులకు అప్పగించాడో ఆటోడ్రైవర్. కృత్తివెన్ను గ్రామానికి చెందిన నామాల నాగేశ్వరరావు శుక్రవారం ఉదయం విజయవాడకు వచ్చారు. అన్నదానం కోసం భవానీపురంలో సరకులు ఆర్డర్ ఇచ్చారు. ఈ లోగా వేరే పని నిమిత్తం ఆటోఎక్కి పాత బస్‌స్టాండ్ వద్దకు వచ్చారు. హడావుడిలో నగదున్న సంచిని ఆటోలో మరిచిపోయారు. ఆటో వెళ్లిపోవడంతో ఏం చేయాలో తెలియక హుటాహుటిన గవర్నర్‌పేట పోలీస్ స్టేషన్‌కు వచ్చారు. సీఐ అడపా నాగమురళీ వెంటనే పాత బస్‌స్టాండ్ సమీపంలోని సీసీ కెమెరాలు పరిశీలించి ఆటోను గుర్తించారు. ఈ లోగా ఆటో డ్రైవర్ సన్నపురెడ్డి తిమ్మారెడ్డి గవర్నర్‌పేట పోలీస్ స్టేషన్‌కు వచ్చారు. ఆటోలో దొరికిన సంచి పోలీసులకు అప్పగించారు. అందులో ఉన్న రూ.1.5లక్షల నగదును డ్రైవర్ చేతుల మీదుగా యజమాని నాగేశ్వరరావుకు సీఐ ఇప్పించారు. ఆటో డ్రైవర్ నిజాయతీని పలువురు అభినందించారు.

చట్టాలపై అవగాహన పెంపొందించుకోవాలి

మాట్లాడుతున్న న్యాయమూర్తి కేవీఆర్ కృష్ణయ్య

మచిలీపట్నం (గొడుగుపేట): ప్రతి ఒక్కరూ చట్టాలపై అవగాహన పెంపొందించుకోవాలని జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి కేవీఆర్ కృష్ణయ్య అన్నారు. శుక్రవారం బందరు మండలం ఎస్ఎన్ గొల్లపాలెంలో నిర్వహించిన న్యాయవిజ్ఞాన సదస్సులో ఆయన మాట్లాడారు. పేదలకు ఉచిత న్యాయసహాయం అందిస్తున్నందున అందరూ వినియోగించుకోవాలని సూచించారు. బాల్యవివాహాల నియంత్రణ అందరి బాధ్యత అన్న విషయాన్ని గుర్తించుకోవాలన్నారు. బాల్యవివాహాల వల్ల అనేక అనర్థాలు జరుగుతాయని, అందరూ చైతన్యవంతం కావాలన్నారు. బాల్యవివాహాలు జరుగుతున్నట్లు తెలిస్తే వెంటనే అధికారుల దృష్టికి తీసుకురావాలని కోరారు. పిల్లలను కార్మికులుగా పెట్టుకుంటే చట్టపరంగా శిక్ష అనుభవించాల్సి వస్తుందని హెచ్చరించారు. ఆయనతో పాటు న్యాయవాది బీవీ మునసయ్య, వివిధ చట్టాల గురించి అవగాహన కల్పించారు. స్థానిక నాయకులు కొల్లూరి సురేష్ తదితరులు పాల్గొన్నారు.

ప్రాథమిక పాఠశాల పరిశీలన

పెడన గ్రామీణం, న్యూస్‌టుడే: కొంకేపూడి శివారు కట్లపల్లి ప్రాథమిక పాఠశాలను ఎంఈవో-2 వైవీ హరనాథ్ శుక్రవారం పరిశీలించారు. పాఠశాలలో అమలవుతున్న గ్యారంటీ ఫౌండేషన్ లిటరసీ న్యూమరసీ(జీఎఫ్ఎల్ఎన్) కార్యక్రమాన్ని చూశారు. విద్యార్థులు నోట్ పుస్తకాల్ని చూపి విద్యా ప్రమాణాల్ని అంచనా వేశారు. విద్యార్థుల సంఖ్యను పెంచాలని, విద్యా ప్రమాణాలు మెరుగవ్వాలని ఉపాధ్యాయినికి సూచించారు.

పీఏసీఎస్‌లకు త్రిసభ్య కమిటీలు

మచిలీపట్నం (గొడుగుపేట): పెడన నియోజకవర్గంలోని పలు ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాలకు త్రిసభ్య కమిటీలు ఏర్పాటు చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఆయా సంఘాలకు ఇంతకుముందే కమిటీలు ఏర్పాటు చేయగా వివిధ కారణాలతో జాప్యం జరిగింది. తిరిగి తాజాగా ఒక్కో కమిటీలో ఒక ఛైర్మన్, ఇద్దరు సభ్యులను నియమిస్తూ ఉత్తర్వులు శుక్రవారం ఉత్తర్వులు జారీ అయ్యాయి.

మండలం	పీఏసీఎస్	ఛైర్మన్ పేరు	నియమితులైన ఇద్దరు సభ్యులు
గూడూరు	గూడూరు	తలుపుల వెంకటసుబ్బారావు	షంషూర్ రెహమాన్, చింతగుంటకృష్ణ
"	మల్లవోలు	ముద్దినేనివెంకటేశ్వరరావు (కొండ)	పులిజాగిరాజు, కంచర్ల అబ్రహం
పెడన	చేవేండ్ర	ముద్దినేనివెంకటేశ్వరరావు(పైడియ్య)	కూనసాని రామయ్య, పుట్టి వీరబాబు
కృత్తివెన్ను	శీలిపాలెం	యాళ్ల సోమశేఖర్	వేముల హరిబాబు, కాజ మణికంఠ

చెరువులో పూడికతీత పనులు ప్రారంభం

గూడూరు, న్యూస్‌టుడే: ముక్కొల్లు గ్రామంలోని పంచాయతీ చెరువులు తూడుతో నిండిపోవడంతో గ్రామస్థులు ఇబ్బందులు పడుతున్నారు. ఈ సమస్యపై స్థానికులు అధికారులకు అర్జీ కూడా అందించారు. ఇటీవల చెరువులను పరిశీలించి వెళ్లిన అధికారులు శుక్రవారం గ్రామంలోని మొగళ్లమ్మ చెరువులో తూడు తొలగింపు పనులు ప్రారంభించేలా చర్యలు తీసుకున్నారు. కూటమి నాయకులు సమ్మెట లక్ష్మీవెంకటసుబ్బారావు, చంద్రశేఖర్, పురంధర్, జన్యావుల వీరబాబు, శివ శంకర్ తదితరులు పర్యవేక్షించారు.

పనులు పరిశీలిస్తున్న నాయకులు

ఫార్మారంగంలో సమృద్ధిగా ఉద్యోగావకాశాలు

మాట్లాడుతున్న రిజిస్ట్రార్ ఆచార్య ఉష

రుద్రవరం (మచిలీపట్నంరూరల్), న్యూస్‌టుడే: దేశ ఫార్మారంగంలో ఉద్యోగావకాశాలు సమృద్ధిగా ఉన్నాయని కృష్ణా విశ్వవిద్యాలయం రిజిస్ట్రార్ ఆచార్య ఎన్.ఉష అన్నారు. శుక్రవారం కృష్ణా విశ్వవిద్యాలయంలోని ఫార్మసీ కళాశాలలో ప్రెషర్స్ డే వేడుకలు నిర్వహించారు. వేడుకల్లో ముఖ్యఅతిథిగా పాల్గొన్న ఉష మాట్లాడుతూ.. ప్రజల ఆరోగ్యం ఔషధాలపై ఆధారపడి ఉంటుందని, ప్రజల యోగ క్షేమాల దృష్ట్యా ఫార్మా విద్యార్థులు బాధ్యతాయుతంగా వ్యవహరించాలని సూచించారు. ఇంజినీరింగ్ కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ విజయకుమార్ మాట్లాడుతూ.. ఫార్మసిస్టు లేని సమాజాన్ని ఊహించుకోవడం కష్టమన్నారు. ఫార్మసీ కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ రాంబాబు మాట్లాడుతూ వైద్యుడి కంటే ఫార్మసిస్టు బాధ్యత ఎక్కువగా ఉంటుందన్నారు. ప్రెషర్స్ డే సందర్భంగా విద్యార్థులు ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి.

వినియోగంలోకి భవనం

ల్యాబొరేటరీలో పరీక్షలు

పెడన, న్యూస్‌టుడే: స్థానిక పీహెచ్‌సీలో రూ.50లక్షల ఎన్‌హెచ్ఎం నిధులతో నిర్మించిన బ్లాక్ పబ్లిక్ హెల్త్ యూనిట్ వినియోగంలోకి వచ్చింది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత చేపట్టిన ఈ నిర్మాణం ఆర్నెళ్ల క్రితం పూర్తయింది. అధికారులు చొరవ చూపక ఈ భవనం ప్రారంభానికి నోచుకోలేదు. ఈ సమస్యను 'పూర్తయి ఆరు నెలలు..ప్రారంభానికి ఇంకెన్నాళ్లు' శీర్షికన ఈనాడు వెలుగులోకి తీసుకొచ్చింది. డీఎంహెచ్‌వో యుగంధర్ స్పందించి భవనాన్ని వినియోగంలోకి తీసుకురావాలని పెడన వైద్యాధికారి డా.హైదర్ బకరీని ఆదేశించారు. ఈ భవనంలోకి పీహెచ్‌సీ ల్యాబొరేటరీని మార్చి భవనాన్ని వినియోగంలోకి తీసుకొచ్చారు. టెక్నీషియన్ రజనీ ఆధ్వర్యంలో వైద్య నిర్ధారణ పరీక్షలు ఈ భవనంలో జరుగుతున్నాయి. త్వరలో క్షయ వ్యాధి నిర్ధారణ పరీక్షలను అందుబాటులోకి తీసుకొస్తామని వైద్యాధికారి చెప్పారు.

అనువైన సమయం.. రోడ్డేస్తే పరిష్కారం

రోడ్డు నిర్మించి సమస్య పరిష్కరించాలని బంటుమిల్లిలోని జగనన్నకాలనీ వాసులు కోరుతున్నారు. 620 ప్లాట్లతో కాలనీ ఏర్పడి సంవత్సరాలు గడుస్తున్నా నేటికీ ప్రధాన రహదారితో పాటు, వీధులు మట్టి రోడ్లు కావడంతో చిన్నపాటి వర్షానికే దారులన్నీ బురదమయంగా తయారవుతున్నాయి. దీనితో రాకపోకలు సాగించడానికి తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఈ వేసవిలోనైనా పూర్తి స్థాయిలో కాలనీని మెరక చేసి సీసీ రోడ్లు నిర్మించాలని లబ్ధిదారులు కోరుతున్నారు. **-న్యూస్‌టుడే, బంటుమిల్లి**

ఈనాడు
దినపత్రికలో అన్ని రకాల ప్రకటనల (అడ్వర్టైజ్‌మెంట్స్) కొరకు
Cell: 98496 97616

శివోహం

ప్రత్యేక అలంకరణలో రామలింగేశ్వరస్వామి

ధర్మకర్తల మండలి సభ్యులు, భక్తుల గోపూజ

ఖొజ్జిల్లిపేట నాగేశ్వరస్వామి

కంకటావ కాశీ విశ్వేశ్వరస్వామి

మచిలీపట్నం (గొడుగుపేట), గూడూరు, న్యూస్‌టుడే: బందరు, పెడన నియోజకవర్గాల్లోని పలు ప్రాంతాల్లో ఉన్న పలు శివాలయాలు ఉత్సవాలకు ముస్తాబయ్యాయి. నగరంలోని రామలింగేశ్వరస్వామి ఆలయంలో ఉత్సవాలు శుక్రవారం నుంచే ప్రారంభమయ్యాయి. ఉత్సవాల్లో భాగంగా తొలి రోజు గోపూజతో పాటు పలు పూజా క్రతువులు జరిపించారు. ఈడేపల్లి జోడుగుళ్ల ఆలయంలో ఆలయ ధర్మకర్తల మండలి ఛైర్మన్ డి.వీరబాబుతో పాటు పలువురు పాల్గొని ఉత్సవాల కరపత్రాల ఆవిష్కరణ కార్యక్రమాన్ని నిర్వహించారు. జనసేన నగర అధ్యక్షుడు గడ్డం రాజు, ఆలయ కమిటీ సభ్యులు తోట పవన్ నాగవెంకటదుర్గాప్రసాద్, కొండపర్తి రామాచార్యులు, చింతా శ్రీనివాసరావు, దింటకుర్తి వరప్రసాద్, విశ్వేశ్వరశాస్త్రి, సూరగా నాగమణితో పాటు శాయనశివయ్య, పినిశెట్టి వేణు తదితరులు పాల్గొన్నారు. ఖొజ్జిల్లిపేట నాగేశ్వరస్వామి ఆలయం శివరాత్రి ఉత్సవాలకు ముస్తాబైంది. గూడూరు మండలంలోని కంకటావ శ్రీ అన్నపూర్ణాసమేత కాశీవిశ్వేశ్వర స్వామి ఆలయంలో అన్ని ఏర్పాట్లు చేశారు. పెడన, బందరు తదితర మండలాలకు చెందిన వేలాదిమంది భక్తులు ఇక్కడ పూజలు నిర్వహిస్తారు. ఇక్కడ పితృదేవతలకు పిండప్రదానాలు కూడా నిర్వహించడంతో అవసరమైన వసతులు కల్పించారు.

ఈడేపల్లి జోడుగుళ్ల ఆలయంలో కరపత్రాల ఆవిష్కరణ

శివరాత్రికి ఆలయాలు ముస్తాబు

పెడన, న్యూస్‌టుడే: మహాశివరాత్రి పర్వదినానికి పెడన ప్రాంతంలో శైవ క్షేత్రాలు ముస్తాబవుతున్నాయి. ఈ నెల 15న భక్తులు భారీగా తరలివస్తారన్న అంచనాలతో ఆలయ కమిటీలు ఏర్పాట్లు పూర్తి చేస్తున్నాయి. ఆలయాల ముందు చలువ పందిళ్లను సిద్ధం చేశారు. పెడనలోని శ్రీగంగా పార్వతీ సమేత అగస్త్యేశ్వరస్వామి ఆలయంలో అర్ధరాత్రి లింగోద్భవ కాలంలో ఏకాదశ రుద్రాభిషేకాన్ని నిర్వహిస్తామని దేవస్థాన ఛైర్మన్ బళ్ల ప్రసాద్ చెప్పారు. పెడన మండలం ఉప్పలకలవగుంటలోని శ్రీగంగాపార్వతీ సమేత నాగేశ్వర స్వామి ఆలయంలో ప్రత్యేక కార్యక్రమాలను నిర్వహించనున్నారు.

అగస్త్యేశ్వరస్వామి

సంప్రదాయంగా వచ్చారు.. సంస్కృతిని చాటారు

మచిలీపట్నం (గొడుగుపేట), న్యూస్‌టుడే: వాసవీ వనిత క్లబ్ ఆధ్వర్యంలో మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని నగరంలోని ఓ వేడుక మందిరంలో శుక్రవారం నిర్వహించిన వేడుకలు విశేషంగా ఆకట్టుకున్నాయి. ప్రధానంగా మహిళలు, యువతులు దేశంలోని వివిధ రాష్ట్రాల సంప్రదాయాన్ని తెలియజేసేలా వస్త్రధారణతో వేదికపైకి వచ్చి అలరించారు. ఒకొక్కరూ ఆయా రాష్ట్రాల ప్రత్యేకతను వివరించి ఆకట్టుకున్నారు. దీంతో మహిళలకు వివిధ రకాల క్రీడా పోటీలు నిర్వహించగా అందరూ ఉత్సాహంగా పాల్గొన్నారు. వనితక్లబ్ అధ్యక్షురాలు రేఖపల్లి షామిలి, కార్యదర్శి అన్నవరపు సంగీత, కోశాధికారి పోలిశెట్టి శైలజతో పాటు వేముల శిరీష, శ్రీకాకుళపు రేణుకారాణి, జల్లూరి దివ్యశ్రీ, తమ్మన అనురాధ తదితరులు పర్యవేక్షించారు. క్లబ్ ప్రతినిధులు అన్నం సాయిసునీత, మాజేటి హరిప్రసాద్‌లు ముఖ్యఅతిథులుగా ప్రసంగించారు. క్లబ్‌ల ద్వారా సేవలు విస్తృతం చేయాలని సూచించారు. మచిలీపట్నంతో పాటు వివిధ ప్రాంతాలకు చెందిన మహిళలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ఆయా పోటీల్లో విజేతలకు బహుమతులు అందజేశారు.

వివిధ రాష్ట్రాల సంస్కృతిని ప్రతిబింబించే వస్త్రధారణతో ఆకట్టుకున్న మహిళలు

వైకాపా పాపం.. కూటమి అభయం

నిలిచిన ఇళ్ల నిర్మాణాల పూర్తికి ప్రభుత్వ ఆదేశం
నియోజకవర్గంలో 3430 గృహాల లక్ష్యం

న్యూస్‌టుడే, పెడన

గత ప్రభుత్వ హయంలో మొదలుపెట్టి అసంపూర్తిగా వదిలేసిన పేదల గృహాలను పూర్తి చేసేందుకు కూటమి ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఈ మార్చి 31లోపుగా నిర్మాణాలను పూర్తి చేయాలని మార్గదర్శకాలను విడుదల చేసింది. ఈ నేపథ్యంలో ఉద్యోగులు అప్పటి లబ్ధిదారులకు నోటీసులు జారీ చేస్తున్నారు. త్వరితగతిన పనులు ప్రారంభించాలని సూచిస్తున్నారు.

గత ప్రభుత్వంలో నియోజకవర్గంలోని నాలుగు మండలాల్లో 97 జగనన్న కాలనీలను ఏర్పాటు చేసి 9088 మందికి ఇళ్లను మంజూరు చేశారు. పట్టణ ప్రాంతాల్లో సెంటు, గ్రామీణంలో సెంటున్నర వంతున స్థలాలిచ్చారు. 5658 మంది ఇళ్లను పూర్తి చేశారు. మిగిలిన 3430 మందిలో కొందరు ఇప్పటికీ ప్రారంభించలేదు. మరికొందరు వివిధ దశల్లో నిలిపివేశారు. మరి కొందరి నుంచి అసంపూర్తి నిర్మాణాలు చేతులు మారాయి. దీనిపై దృష్టి సారించిన కూటమి ప్రభుత్వం ఇళ్ల పూర్తికి ఉత్తర్వులు జారీ చేసింది. అత్యధికంగా బంటుమిల్లి మండలంలో 894, పెడన అర్బన్‌లో 778, పెడన రూరల్‌లో 677, కృత్తివెన్నులో 429, గూడూరులో 652 మంది ఉన్నట్లు లెక్కలు తేల్చారు.

పల్లోటి కాలనీలో అసంపూర్తిగా గృహాలు

అదనపు సాయం

గత ప్రభుత్వం ఇంటి నిర్మాణానికి రూ.1.80లక్షలను అందజేసింది. కూటమి ప్రభుత్వం ఈ మొత్తాన్ని కొన్ని వర్గాలకు పెంచింది. బీసీ, ఎస్సీలకు రూ.50వేలు, ఎస్టీలకు రూ.75వేలు ఎస్టీల్లో సంచార కుటుంబాలకు రూ.లక్ష అదనంగా ఇచ్చేందుకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. దీనిపై సచివాలయ ఉద్యోగులు లబ్ధిదారుల వద్దకు వెళ్లి అవగాహన కల్పిస్తున్నారు. ఈ ఆర్థిక సంవత్సరంలోపు పూర్తి చేయాలని సూచిస్తున్నారు.

తెదేపా సీనియర్ నాయకుడి మృతి

మచిలీపట్నం కార్పొరేషన్, న్యూస్‌టుడే: నగరానికి చెందిన తెదేపా సీనియర్ నాయకుడు **దేవర ప్రసాద్**(65) శుక్రవారం హఠాన్మరణం చెందారు. ఎన్టీఆర్ అభిమానిగా తెదేపాలో చేరి పార్టీ ఆవిర్భావం నుంచి నిబద్ధతగల నాయకునిగా వివిధ హోదాల్లో బాధ్యతలు నిర్వహించారు. పార్టీ పట్టణ అధ్యక్షుడి పదవితో పాటు పలు రంగనాయకస్వామి ఆలయ ఛైర్మన్‌గా కూడా బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఆయన గోసంఘంలోని ఎన్టీఆర్ టిడ్కోకాలనీ అభివృద్ధి కమిటీ అధ్యక్షుడిగా ఉన్నారు. ఆయన మృతి పట్ల మంత్రి కొల్లు రవీంద్ర, గొర్రెపాటి గోపీచంద్, మున్సిపల్ మాజీ ఛైర్మన్ మోటమర్రిబాబా ప్రసాద్, టిడ్కోకాలనీ అభివృద్ధి కమిటీ సభ్యులు తదితరులు సంతాపం ప్రకటించారు.

నివాళి అర్పిస్తున్న మంత్రి కొల్లు

ఏకాగ్రతతో చదవాలి

గూడూరు, న్యూస్‌టుడే: సమయపాలన పాటిస్తూ ఏకాగ్రతతో చదవడం ద్వారా మంచి ఫలితాలు సాధించవచ్చని అంగలూరు డైట్ కళాశాల అధ్యాపకులు మద్ది బాబూరాజేంద్రప్రసాద్ అన్నారు. శుక్రవారం ఆయన ముక్కొల్లు జడ్పీ ఉన్నత పాఠశాల, గురిజేపల్లి ప్రాథమిక పాఠశాలలను సందర్శించారు. విద్యార్థులతో పాఠాలు చదివించి వారి పఠనాసక్తిని పరిశీలించారు. ముక్కొల్లులో మధ్యాహ్న భోజన పథకం నిర్వహణ తీరును పరిశీలించి విద్యార్థులతో కలిసి భోజనం చేశారు. ఆయా పాఠశాలల హెచ్‌ఎంలు శారద, జ్యోతి, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.

విద్యార్థులతో కలిసి భోజనం చేస్తున్న రాజేంద్రప్రసాద్

ఘనంగా భారత కవికోకిల జయంతి

పల్లెపాలెం (కృత్తివెన్ను), న్యూస్‌టుడే: స్త్రీల అభ్యున్నతి కోసం సరోజినీనాయుడు చేసిన కృషి ఎనలేనిదని ప్రధానోపాధ్యాయుడు టి.వి.ప్రసాద్ అన్నారు. శుక్రవారం లక్ష్మీపురం పల్లెపాలెం జడ్పీ ఉన్నత పాఠశాలలో సరోజినినాయుడు జయంతి సందర్భంగా స్వాంతంత్ర్య సమరయోధురాలు, నైటింగేల్ ఆఫ్ ఇండియాగా పేరొందిన సరోజిని నాయుడు చిత్రపటానికి పూలమాల వేసి నివాళి అర్పించారు. ఉపాధ్యాయులు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.



సరోజినీనాయుడు చిత్రపటానికి నివాళి అర్పిస్తూ..

అలంకారప్రాయంగా సిగ్నల్ లైట్లు..

మండల పరిధిలోని జాతీయ రహదారి 216 పరిధిలో హెచ్చరికల కోసం ఏర్పాటు చేసిన ఎల్లో బ్లింకింగ్ లైట్ అలంకారప్రాయంగా దర్శనమిస్తున్నాయి. పలు కూడళ్ల వద్ద వేగ నియంత్రణ కోసం ఏర్పాటు చేసిన ఈ దీపాలు వెలగకపోవడంతో రాత్రి పూట వాహన చోదకులకు ఇబ్బందులు తప్పడం లేదు. సర్వీసు రోడ్లలో నుంచి వచ్చే వారు ప్రమాదాలకు గురవుతున్నారు. బంటుమిల్లి, అర్తమూరు, నారాయణపురం, పెందుర్రు, ముంజులూరుల వద్ద ఈ సమస్య ఉంది. **- న్యూస్‌టుడే, బంటుమిల్లి**

స్వామి సేవలో వేటూరి కుటుంబం

మోపిదేవి: దివంగత వేటూరి సుందరరామమూర్తి భార్య సీతామహాలక్ష్మి, కుమారులు రవిప్రకాష్, చంద్రశేఖర్‌ల కుటుంబం శుక్రవారం మోపిదేవి శ్రీవల్లీ దేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని దర్శించారు. నాగదేవత పుట్టలో పాలుపోసి హారతులు సమర్పించారు. ఆలయం తరపున సత్కరించారు.

(c) eenadu

పెనమలూరు

• పెనమలూరు • గన్నవరం

మేమున్నాం.. మీకు తోడుగా.. 10 AM to 1 PM

కానూరు : 80085 74647 హనుమాన్‌జంక్షన్, 98486 27585

❖ కానూరు దుర్గానగర్‌లో గత కొన్ని రోజులుగా చెత్తతీయడంలేదని స్థానికులు మేమున్నాం మీకు తోడుగా దృష్టికి తీసుకువచ్చారు. ఈ విషయంపై స్పందించిన కమిషనర్ షేక్‌నజీర్ సిబ్బందిని పంపి చెత్తతీయించి సమస్య పరిష్కరించారు.

❖ తాడిగడప విద్యానగర్‌కాలనీలో కొన్ని రోజులుగా చెత్త తీయడంలేదని స్థానికులు మేమున్నాం మీకు తోడుగా దృష్టికి తీసుకువచ్చారు. ఈ విషయంపై స్పందించిన అసిస్టెంట్ కమిషనర్ కిరణ్‌కుమార్ సిబ్బందిని పంపి సమస్య పరిష్కరించారు.

– న్యూస్‌టుడే, కానూరు, తాడిగడప,

సీఎం సహాయనిధి అందజేత

పెనమలూరు, న్యూస్‌టుడే: తాడిగడపకు చెందిన షేక్‌దిల్షాద్, నసీమా బేగంలు అనారోగ్యానికి గురికాగా వైద్య ఖర్చుల నిమిత్తం ముఖ్యమంత్రి సహాయనిధి నుంచి రూ.1.74 లక్షలు మంజూరయ్యాయి. ఈ మొత్తానికి చెందిన చెక్కులు తెదేపా నాయకులు అనుమోలు ప్రభాకర్‌రావు, తుమ్మల రాంకుమార్ పోరంకిలోని ఎమ్మెల్యే కార్యాలయంలో శుక్రవారం లబ్ధిదారులకు అందజేశారు.

గిరి ప్రదక్షిణకు 41 ప్రభలు సిద్ధం

ప్రభకు పూజలు నిర్వహిస్తున్న శ్రీనివాస్ తదితరులు

యనమలకుదురు, న్యూస్‌టుడే : మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని గిరి ప్రదక్షిణకు గ్రామానికి చెందిన 41 మంది ప్రభలను సిద్ధం చేస్తున్నారు. శుక్రవారం గ్రామం మొత్తం ప్రభలతో, పూజలతో సందడి వాతావరణం నెలకొంది. ప్రభలు ఎలా బయలుదేరాలి..ఎలా గమ్యస్థానం చేరుకోవాలన్న అంశంపై పోలీసులు, విద్యుత్తు శాఖ సిబ్బంది పలు సూచనలు చేస్తున్నారు.

విద్యుత్తు సరఫరాకు అంతరాయం నేడు

కలవపాముల(ఉయ్యూరుగ్రామీణం), న్యూస్‌టుడే : వ్యవసాయ విద్యుత్తు కనెక్షన్లకు సరఫరా అయ్యే ఫీడర్ పరిధిలో అడ్డంగా ఉన్న చెట్ల కొమ్మలను తొలగించే క్రమంలో శనివారం ఉదయం 8 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు విద్యుత్తు సరఫరా నిలిపివేస్తున్నట్లు ఈఈ బి.వి.సుధాకర్ తెలిపారు. రైతుల సహకరించాలని కోరారు.

పెనమలూరు, న్యూస్‌టుడే: 11 కేవీ విద్యుత్తు ఫీడర్ మరమ్మతుల నిమిత్తం పెనమలూరులో శనివారం ఉదయం 8 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు విద్యుత్తు సరఫరాను నిలిపివేయనున్నట్లు ట్రాన్స్‌కో అధికారులు ఓ ప్రకటనలో తెలిపారు.

ఉయ్యూరు, న్యూస్‌టుడే: సబ్‌స్టేషన్ మరమ్మతుల దృష్ట్యా ఉయ్యూరు పట్టణంలోని పలు ప్రాంతాల్లో శనివారం ఉదయం 8 గంటల నుంచి 11 గంటల పాటు సరఫరాకు అంతరాయం ఏర్పడనున్నట్లు ఉయ్యూరు డివిజన్ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ సుధాకర్ తెలిపారు. ఉయ్యూరు మెయిన్ రోడ్డు, తోట్లవల్లూరు రోడ్డు, రావిచెట్టు ఏరియా, కాటూరు రోడ్డు ప్రాంతాల్లో సరఫరా నిలిపివేస్తామన్నారు. వినియోగదారులు ఈ అసౌకర్యానికి సహకరించాలని కోరారు.

గన్నవరం గ్రామీణం, న్యూస్‌టుడే: విద్యుత్తు తీగల మరమ్మతుల కారణంగా శనివారం ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు సరఫరా నిలిపివేయనున్నట్లు ఏఈ రాజు ఓ ప్రకటనలో తెలిపారు. మర్లపాలెం పేదల కాలనీ, వీరపనేనిగూడెం, తెంపల్లి, కొత్తగూడెం, చిక్కవరం, బీబీగూడెం పంచాయతీల పరిధిలోని వినియోగదారులు విషయాన్ని గమనించి సహకరించాలని కోరారు.

గన్నవరం గ్రామీణం, న్యూస్‌టుడే: విద్యుత్తు తీగల మరమ్మతుల కారణంగా ఉంగుటూరు సబ్‌స్టేషన్ పరిధిలో పలుచోట్ల శనివారం సరఫరాకు అంతరాయం ఏర్పడనున్నట్లు ఈఈ జీబీ శ్రీనివాసరావు తెలిపారు. ఉదయం 8 నుంచి 12 గంటల వరకు తుట్టగుంటపాడు, నాగవరప్పాడు, వెన్నూతల, వెల్దిపాడు, తరిగొప్పుల, వేంపాడు పంచాయతీల పరిధిలో విద్యుత్తు సరఫరా ఉండదన్నారు.

హనుమాన్‌జంక్షన్, న్యూస్‌టుడే: హనుమాన్‌జంక్షన్ ఉపకేంద్రం మరమ్మతుల దృష్ట్యా బాపులపాడు, పెరికీడు, శేరీనరసన్నపాలెం, ఎ.సీతారాంపురం, ముందడుగు ప్రాంతాల్లో శనివారం ఉదయం 8 నుంచి 12 గంటల వరకు విద్యుత్తు సరఫరా నిలిపివేస్తున్నట్లు ఈఈ జి.బి.శ్రీనివాసరావు తెలిపారు.

12 అయిందా.. ఉలిక్కిపడాల్సిందే..!

అర్ధరాత్రుళ్లు పట్టణాల్లో బాణసంచా మోత

కంకిపాడు, పెనమలూరు, న్యూస్‌టుడే

ఇటీవల అర్ధరాత్రి 12 గంటలకు దాదాపు 45 నిమిషాలపాటు బాణసంచా మోతతో కంకిపాడు మార్మోగింది. గాఢ నిద్రలో ఉన్న గ్రామస్థులు ఉలిక్కిపడి లేచారు. ఏమి జరిగిందోనని ఆరా తీస్తే ఒక యువకుడి పుట్టిన రోజు వేడుకల్లో భాగంగా మిత్రులు చేసిన హడావుడి అని తెలిసింది.

ఒక ప్రధాన పార్టీ అధినేత పుట్టిన రోజును పురస్కరించుకుని కంకిపాడు, ఉయ్యూరు, కానూరు, పోరంకిలో దాదాపు రూ.50 లక్షలను బాణసంచాకు ఖర్చు చేశారని సమాచారం.

తాడిగడప, కానూరుకు చెందిన ఇద్దరు ప్రముఖ వ్యక్తుల అంతిమయాత్రల్లో సుమారు రూ.20లక్షల చొప్పున వెచ్చించారని తెలుస్తోంది.

సందర్భం ఏదైనా.. అవస్థలు మామూలే..: జయంతి, వర్ధంతి, పుట్టిన రోజు, అంతిమయాత్ర, వివాహాది శుభకార్యాలు, ఊరేగింపులు, గ్రామోత్సవాలు, పదవి పొందిన రోజు, విజయం సాధించిన సమయంలో, ప్రజాప్రతినిధులు, పార్టీ నాయకులకు ఆహ్వానం...ఇలా సందర్భంగా ఏదైనా.. బాణసంచా మోతలు, వెలుగులు తప్పడంలేదు. లాభసాటిగా ఉండే ఈ

కంకిపాడులో అర్ధరాత్రి 12 గంటలకు ఆకాశంలో ఎగిసిపడుతున్న తారా జువ్వలు

వ్యాపారం గత రెండేళ్లలో మూడు రెట్లు పెరిగింది. దీనికి తగ్గట్టుగా 365రోజుల పాటు సరకు విక్రయించే దుకాణాలు అధికారిక అనుమతితో ప్రస్తుతం అందుబాటులోకి వచ్చాయి.

అనుమతి లేకున్నా..: యువకుల పుట్టిన రోజు వేడుకలను అర్ధరాత్రి 12 గంటలకు బాణసంచా మోతలు, పొగగొట్టాలు(సైలెన్సర్లు) తొలగించిన బైక్‌లతో విన్యాసాలు పెనమలూరు నియోజకవర్గంలో తరచూ కనబడుతున్నాయి. పోలీసుశాఖ అనుమతితోనే బాణసంచా వినియోగించాల్సి ఉంది. కానీ 75 శాతం సందర్భాల్లో అనుమతి తీసుకోవడంలేదు. అనుమతి పొందినవారూ అనుమతికి నాలుగైదు రెట్లు బాణసంచాను వినియోగిస్తున్నారు.

వీరికి ప్రమాదమే..: గుండె జబ్బులు, రక్తపోటు, ఉబ్బసం వంటి శ్వాసకోశ సమస్యలతో బాధపడేవారు, చిన్నారుల ఆరోగ్యంపై ఈ బాణసంచా శబ్దాలు, పొగ తీవ్ర ప్రభావాన్ని చూపుతున్నాయి. అర్ధరాత్రి ఒక్కసారిగా చెవులు చిల్లులు పడే శబ్దానికి బాలలు ఉలిక్కిపడిలేస్తున్నారని తల్లిదండ్రులు వాపోతున్నారు. సమీప పాఠశాలల విద్యార్థులు, పరీక్షలకు సిద్ధమవుతున్న అభ్యర్థులపైనా ఈ ప్రభావం అధికంగా ఉంటోంది. ప్రధాన రహదారుల కూడళ్లలో పేలుతున్న బాణసంచా గతితప్పి స్థానికులను గాయపరచడం, సమీప పూరిళ్లు, పశువుల పాకలు, వరిగడ్డి వాములు దగ్ధమవ్వడం వంటి ఘటనలు నిత్యం జరుగుతున్నాయి. ఇప్పటికైనా ఇలాంటి ఆచారానికి స్వస్తి పలకాలని ప్రజలు కోరుతున్నారు.

దృష్టిలో పెట్టుకోవాలి: బాణసంచా గిడ్డంగులు, దుకాణాలు, విక్రయాలు, వినియోగంపై నిబంధనలు అమలయ్యే విధంగా చట్టపరమైన చర్యలు తప్పక తీసుకోవాలి. ప్రజా సమస్యలను దృష్టిలో ఉంచుకుని అధికార యంత్రాంగం విధులు నిర్వహించడం ద్వారా ఈ సమస్యకు చెక్ పెట్టవచ్చనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.

ఆగిన అభివృద్ధి పనులు

నిలిచిపోయిన ప్రొద్దుటూరు కాల్వకట్ట రహదారి

ఉప్పులూరు వంతెనపై గుంతకు మరమ్మతులు చేస్తుండడంతో గత రెండు రోజులుగా భారీ వాహనాల రాకపోకలను నిషేధించడం తెలిసిందే. ఈ ప్రభావం పెనమలూరు నియోజకవర్గంలో ముమ్మరంగా సాగుతున్న రహదారులు, ఇతర అభివృద్ధి పనులపై అధికంగా ఉంది. గన్నవరం, కేసరపల్లి తదితర ప్రాంతాల నుంచి రబ్బీష్, కంకరలోడు టిప్పర్లు చాలావరకు ఉప్పులూరు వంతెన మీదుగా కంకిపాడు, ఉయ్యూరు, పెనమలూరు ప్రాంతాలకు చేరుకుంటాయి. తూర్పు వైపున మానికొండ, కాటూరు, ఉయ్యూరు పడమర ప్రాంతాలకు తాడిగడప వంద అడుగుల రోడ్డు, పోరంకి-నిడమానూరు నుంచి చేరుతున్నాయి. ఏడు నుంచి పది కిలోమీటర్ల అదనపు దూరంతో రవాణా ఛార్జీల భారం [illegible], అంచనాలు మించడంతో తాత్కాలికంగా పనులు ఆపేశారు. వంతెన అందుబాటులోకి రావడానికి వారం పది రోజులు పడుతుందని అధికారులు చెబుతున్నారు. –న్యూస్‌టుడే, కంకిపాడు

శివరాత్రి మహోత్సవాలకు పటిష్ఠ బందోబస్తు

యనమలకుదురు, న్యూస్‌టుడే: యనమలకుదురు శ్రీరామలింగేశ్వరస్వామి వారి ఆలయంలో శివరాత్రి మహోత్సవాలకు 150 మంది పోలీసు సిబ్బందితో పటిష్ఠ బందోబస్తు ఏర్పాట్లు చేస్తున్నామని కృష్ణా జిల్లా ఎస్పీ విద్యాసాగర్‌నాయుడు తెలిపారు. ఆలయంలో జరుగుతున్న ఏర్పాట్లను ఆయన శుక్రవారం పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. వచ్చే భక్తుల రద్దీకి అనుగుణంగా ఏఐ టెక్నాలజీతో సీసీ కెమెరాల పర్యవేక్షణతో పాటు, డ్రోన్లతో ప్రాంతాలను పరిశీలించి అందుకు అనుగుణంగా చర్యలు తీసుకోవడం జరుగుతుందన్నారు. ఆలయానికి వచ్చే భక్తులకు పార్కింగ్ నిమిత్తం నిర్మించిన నూతన మూడు అంతస్తుల భవనాన్ని, భక్తుల క్యూలైన్లను పరిశీలించారు. 14 నుంచి 17 వరకు బ్రహ్మోత్సవాల నిమిత్తం పెద్ద ఎత్తున వచ్చే భక్తులకు అన్ని ఏర్పాట్లు చేయాలని ఈవో భవానీని ఆదేశించారు. కార్యక్రమంలో ఆలయ అభివృద్ధి దాత సంగా నరసింహారావు, డీఎస్పీ చలసాని శ్రీనివాస్, సీఐ వెంకటరమణ, ట్రాఫిక్ సీఐ వెంకటనారాయణ, ఇతర సిబ్బంది పాల్గొన్నారు.

ఆలయంలో ఏర్పాట్లు పరిశీలిస్తున్న ఎస్పీ విద్యాసాగర్‌నాయుడు, సంగా నరసింహారావు తదితరులు

విద్యుద్దీపకాంతుల్లో 160 ఏళ్ల నాటి శ్రీభీమేశ్వరాలయం

మద్దూరు పుష్కరఘాట్ శివాలయం అంతర్భాగం

ముస్తాబైన రుద్రేశ్వరాలయం..

శివయ్య పండగొచ్చింది

కంకిపాడు, పెనమలూరు, న్యూస్‌టుడే : శివరాత్రి పుణ్యస్నానాలకు మద్దూరులోని ఎన్టీఆర్ పుష్కరఘాట్‌కు తరలివచ్చే భక్తులకు అవసరమైన ఏర్పాట్లు ముమ్మరంగా సాగుతున్నాయి. రెవెన్యూ, గ్రామపంచాయతీ, పోలీస్‌శాఖల అధికారులు శుక్రవారం ఘాట్ ప్రాంగణాన్ని పరిశీలించారు. గత ఏడాది ఆగస్టు నుంచి వరుసగా సంభవించిన వరద నీటికి ముంపునకు గురైన స్థానిక రుద్రేశ్వరస్వామి శివాలయం, ప్రాంగణం, అనుసంధాన రహదారులను జేసీబీ, భక్తుల శ్రమదానంతో బాగు చేశారు. ఆదివారం తెల్లవారు జామునే వచ్చే భక్తులను దృష్టిలో ఉంచుకుని దారి పొడవునా విద్యుద్దీపాలు ఏర్పాటు చేశారు. తాత్కాలిక మరుగుదొడ్లు, మహిళలకు ప్రత్యేక గదులను సిద్ధం చేశారు. గోసాల కూడలి నుంచి రెండు ప్రత్యేక బస్సులు అందుబాటులో ఉంచుతున్నట్లు స్థానిక ప్రతినిధులు తెలిపారు. ఉప్పులూరు పీహెచ్‌సీ ఆధ్వర్యంలో వైద్య శిబిరం నిర్వహిస్తారని వైద్యాధికారులు చెప్పారు. కాసరనేనివారిపాలెం ఘాట్‌లో జల్లు స్నానానికి ప్రత్యేక ఏర్పాటు చేశారు. విశేష పూజలు, భజనావళి తదితర ధార్మిక కార్యక్రమాలను నిర్వహిస్తున్నట్లు ఆలయ సభ్యులు వివరించారు. ట్రాఫిక్ నియంత్రణకు కరకట్టపై ఇసుక వాహనాల రాకపోకలను క్రమబద్ధీకరిస్తున్నారు.

హనుమాన్‌జంక్షన్ గ్రామీణం, న్యూస్‌టుడే: మహాశివరాత్రిని పురస్కరించుకుని మండలంలోని శివాలయాలన్నీ ముస్తాబయ్యాయి. ఆదివారం తెల్లవారు జాము నుంచే ప్రత్యేక అభిషేకాలు, అర్చనలు నిర్వహించేందుకు నిర్వాహకులు ఏర్పాట్లు చేశారు. బాపులపాడు, పెరికీడు, కానుమోలు, కొయ్యూరు, ఆరుగొలను, చిరివాడ, వీరవల్లి, మల్లవల్లి, వేలేరు, మడిచర్ల తదితర గ్రామాల్లోని ఆలయాలను సుందరంగా తీర్చిదిద్దారు. భక్తుల తాకిడిని నియంత్రించేందుకు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. బాపులపాడు మల్లికార్జున స్వామి ఆలయంలో శనివారం ఉదయం 8 గంటలకు స్వామి, అమ్మవార్లకు మంగళ స్నానాలు చేయించి వధూవరులుగా చేసేందుకు ముహూర్తం నిర్ణయించారు. పెరికీడు ముక్తికాంత ముక్తేశ్వర స్వామి ఆలయంలో ఆదివారం ఉదయం ప్రత్యేక పూజలతో పాటు సాయంత్రం శాంతి కల్యాణం, రాత్రి 11 గంటలకు లింగోద్భవకాల అభిషేకం నిర్వహించేందుకు విస్తృతంగా సన్నాహాలు చేశారు.

నాయకత్వ లక్షణాలు పెంచుకోవాలి

రామవరప్పాడు, న్యూస్‌టుడే: విద్యార్థి దశ నుంచే నాయకత్వ లక్షణాలు పెంపుదించుకోవాలని వైద్యురాలు అడుసుమిల్లి గౌతమి అన్నారు. ప్రసాదంపాడులోని రవీంద్ర భారతీ పాఠశాలలో శుక్రవారం కన్వొకేషన్ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ఆమె మాట్లాడుతూ విద్యార్థులు చిన్న వయసులోనే బాధ్యతలు తీసుకోవడం ద్వారా నాయకత్వ నైపుణ్యాలు పెంపొందించుకోవచ్చని పేర్కొన్నారు. అనంతరం విద్యార్థులకు పతకాలు, సర్టిఫికెట్‌లు అందజేశారు. సంస్కృతిక కార్యక్రమాలు అలరించాయి. అకాడమిక్ హెడ్ కిరణ్మయి, జోనల్ ఇన్‌ఛార్జి రమేష్, ప్రిన్సిపల్ ఊర్వశి, ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు.

విద్యార్థినుల నృత్యం..

రక్తదానం ప్రాణదానంతో సమానం

కానూరు, న్యూస్‌టుడే: రక్తదానం ప్రాణదానంతో సమానమని పీవీపీ సిద్ధార్థ ఇంజినీరింగ్ కళాశాల ప్రిన్సిపల్ కొండపల్లి శివాజీ బాబు అన్నారు. శుక్రవారం కళాశాలలో పిన్నమనేని సిద్ధార్థ మెడికల్ కళాశాల నేతృత్వంలో రక్తదాన శిబిరం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రక్తదానం చేయడం వల్ల ఇతరులకు అత్యవసర సమయంలో ఎంతో మేలు చేసిన వారమవుతామన్నారు. అనంతరం 64 మంది విద్యార్థులు రక్తదానం చేశారు. కార్యక్రమంలో డాక్టర్ జాస్మినా సుల్తానా, శ్యామ్ తదితరులు పాల్గొన్నారు.

రక్తదానం చేస్తున్న విద్యార్థులు

ప్రభుత్వ పథకాలను వినియోగించుకోండి

కందలంపాడు (కంకిపాడు), న్యూస్‌టుడే: ఉద్యాన పంటలు, ఉత్పత్తులను ప్రోత్సహించే ప్రభుత్వ పథకాలను సద్వినియోగం చేసుకోవాలని కంకిపాడు డివిజన్ హెచ్‌వో హర్‌చంద్ సూచించారు. రూ.30 లక్షల అంచనాతో కందలంపాడులో ఏర్పాటు చేస్తున్న పుట్టగొడుగుల ఉత్పత్తి ప్లాంట్‌ను శుక్రవారం పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. 200 చదరపు అడుగుల యూనిట్‌కు అంచనా వ్యయంలో 50 శాతం రాయితీ ఉంటుందన్నారు. సాఫ్ట్‌వేర్ రంగంలో పనిచేసిన వెంకట సత్యసాయిరామ్ ప్లాంట్ ఏర్పాటుకు ముందుకు వచ్చారన్నారు. విలువకు అనుగుణంగా 40 శాతం రాయితీ ఉంటుందన్నారు. ప్రస్తుతం మార్కెట్‌లో పుట్టగొడుగులకు గిరాకీ ఉందన్నారు.

పుట్టగొడుగుల ఉత్పత్తి ప్లాంట్‌ను పరిశీలిస్తున్న హెచ్‌వో

నివేదిక ఆధారంగా వంతెనకు ప్రతిపాదన

కంకిపాడు గ్రామీణం, న్యూస్‌టుడే: మండలంలోని ఉప్పులూరు వంతెన శిథిలావస్థకు చేరడంతో దానిపై భారీ వాహనాలకు అనుమతులు లేవని అధికారులు హెచ్చరిక బోర్డులు పెట్టిన సంగతి తెలిసిందే. దీనిపై ఎమ్మెల్యే బోడే ప్రసాద్ శుక్రవారం పరిశీలించి అధికారులతో మాట్లాడారు. వంతెన పరిస్థితిపై పూర్తిస్థాయి నివేదిక ఇవ్వాలని త్వరితగతిన చర్యలు చేపట్టాలని ఆదేశించారు. నివేదిక ఆధారంగా మరమ్మతులు చేయడమా? లేక నూతన వంతెన్ని నిర్మించడమా అనే అంశాలపై చర్యలు చేపడతామని పేర్కొన్నారు. మాజీ ఎంపీపీ దేవినేని రాజా, ఏఎంసీ అధ్యక్షుడు అన్నే ధనరామకోటేశ్వరరావు, తాడిగడప మున్సిపాలిటీ అధ్యక్షుడు అనుమోలు ప్రభాకరరావు, కోయా ఆనంద్, చలసాని రాధాకృష్ణమూర్తి తదితరులు పాల్గొన్నారు.

పనులు పరిశీలిస్తున్న ఎమ్మెల్యే బోడే ప్రసాద్ తదితరులు

ఆటంకం లేకుండా సరఫరా

హనుమాన్‌జంక్షన్: మహాశివరాత్రి సందర్భంగా బాపులపాడు, ఉంగుటూరు మండలాల్లో నిరాటంకంగా విద్యుత్తు సరఫరా జరిగేలా చర్యలు చేపట్టినట్లు హనుమాన్‌జంక్షన్ ఏడీఈ బి.శ్రీనివాసరావు తెలిపారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ మంత్రి గొట్టిపాటి రవికుమార్ ఆదేశాల ప్రకారం శివరాత్రిని పురస్కరించుకుని ఎక్కడా విద్యుత్తు సరఫరాకు ఆటంకం లేకుండా ముందస్తు ప్రణాళికతో సన్నాహాలు చేస్తున్నామన్నారు. మారుమూల గ్రామాలకు 24 గంటల విద్యుత్తు సరఫరా కల్పించేలా రెండు మండలాల్లో రూ.49 కోట్ల వ్యయంతో ఆర్‌ఆర్‌డీఎస్ పనులు నిర్వహిస్తున్నామన్నారు. కొన్ని గ్రామాల్లో ఇప్పటికే ఇవి కొలిక్కి వచ్చాయని, మరికొన్ని చోట్ల ముమ్మరంగా సాగుతున్నాయని చెప్పారు. పారదర్శకంగా విద్యుత్తు సేవలందిస్తున్నామని, ఎలాంటి ఇబ్బందులు ఎదురైనా తనను సంప్రదించవచ్చన్నారు.

క్రీడలతో మరింత ఉత్తేజం

ఫుట్‌బాల్స్ పంపిణీ చేస్తున్న ఎంఈవో విజయ్, ప్రిన్సిపల్ యదునందన

హనుమాన్‌జంక్షన్, న్యూస్‌టుడే: పాఠశాలల్లో క్రీడలకు తగిన సమయం కేటాయించాలని, తద్వారా విద్యార్థులకు మానసికోల్లాసం పెరుగుతుందని ఎంఈవో కొమ్మా విజయ్ పేర్కొన్నారు. పాఠశాలల్లో ఫుట్‌బాల్ క్రీడకు ప్రాధాన్యం కల్పించేలా విద్యా మంత్రిత్వ శాఖ, ఫిఫా ఆధ్వర్యంలో ప్రత్యేక కార్యాచరణ చేపట్టారు. దీనికి నోడల్ ఏజెన్సీలుగా నవోదయ విద్యాలయాలకు బాధ్యతలు అప్పగించారు. ఈ క్రమంలో వేలేరు జవహర్ నవోదయ తరఫున జిల్లాలోని 108 పాఠశాలలకు ఫుట్‌బాల్‌లు పంపిణీ చేసి అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఎంఈవో మాట్లాడుతూ ఫుట్‌బాల్ క్రీడకు పాఠశాలల్లో పెద్దపీట వేయడం అభినందనీయమన్నారు. ప్రిన్సిపల్ యదునందన మాట్లాడుతూ ఇకపై ప్రతి పాఠశాలలోనూ ఫుట్‌బాల్ సంబంధిత కార్యక్రమాలు క్రమం తప్పకుండా నిర్వహించాలన్నారు. వైస్ ప్రిన్సిపల్ ఆదినారాయణ, వ్యాయామోపాధ్యాయులు నాగరాజు, హుస్సేనమ్మ పాల్గొన్నారు.

ఆలయ పునర్నిర్మాణానికి విరాళం

హనుమాన్‌జంక్షన్, న్యూస్‌టుడే: సింగన్నగూడెంలో పునర్నిర్మిస్తున్న శ్రీగంగా, పార్వతీ సమేత సోమేశ్వరస్వామి ఆలయానికి గ్రామానికి చెందిన మాజీ సర్పంచి మరీదు రోశయ్య, అంజమ్మల జ్ఞాపకార్థం వారి కుమారుడు మరీదు తిరుపతిరావు, కృష్ణకుమారి దంపతులు రూ.1,01,116 విరాళంగా అందజేశారు. శుక్రవారం ఈ మొత్తాన్ని ఉపసర్పంచి బెజవాడ కృష్ణారావు, ఆలయ నిర్మాణ కమిటీ సభ్యులు పర్వతనేని రాజాబాబు, సాంబశివరావు, శ్రీనివాసరావు, కాశీ, వెంకటరత్నం, సుబ్బారావు, సాంబశివరావు తదితరులకు అందజేశారు. ఈ సందర్భంగా అర్చకులు నాగేశ్వరశర్మ ప్రత్యేక పూజలు నిర్వహించారు.



విరాళం అందజేస్తున్న దాతలు

జల సంరక్షణే ధ్యేయం

గన్నవరం గ్రామీణం, న్యూస్‌టుడే: గన్నవరం మండలం కేసరపల్లిలో జల్ అర్పణ్ దివస్‌ను శుక్రవారం నిర్వహించారు. గ్రామ పంచాయతీ ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో గ్రామస్థులతో కలిసి సర్పంచి చేబ్రోలు లక్ష్మీమౌనిక, ఈవో ప్రసాద్ పాల్గొని 'జల సంరక్షణ-మన బాధ్యత' అనే నినాదంతో ప్రతిజ్ఞ చేశారు. మంచి నీటి ట్యాంక్‌కు జల రక్షాబంధన్ కట్టారు. కార్యక్రమంలో ఎంపీడీవో స్వర్ణలత, సచివాలయ సిబ్బంది పాల్గొన్నారు.

ఆంధ్రప్రదేశ్ గ్రామీణ బ్యాంక్
పెనమలూరు బ్రాంచి
సవరణ
ది. 04-02-2026 న ఈ దినపత్రికలో ప్రచురితమైన ఆంధ్రప్రదేశ్ గ్రామీణ బ్యాంక్, పెనమలూరు బ్రాంచి కి చెందిన స్థిరాస్తుల అమ్మకం కొరకు ఇ-వేలం అమ్మకం ప్రకటన లోని ఋణగ్రహీత: శ్రీ జొన్నలగడ్డ ప్రసాద్, ఈ వేలం తేది: 06.03.2026, బ్రాంచి అకౌంట్ నెం. 64903000019446 (పాత) కి బదులుగా 11.03.2026 & బ్రాంచి అకౌంట్ నెం. 64901025400017 గాను చదువుకోగలరు. మిగతా వివరములలో ఎలాంటి మార్పు లేదు.
అధీకృత అధికారి

పుష్కరఘాట్‌ల పరిశీలన

ఏర్పాట్లపై అధికారులతో చర్చిస్తున్న ఎంపీడీవో ప్రణవి

పెనమలూరు, న్యూస్‌టుడే: మహాశివరాత్రిని పురస్కరించుకుని పెనమలూరు మండలంలోని చోడవరం, పెదపులిపాకల్లో కృష్ణానదిలోని పుష్కరఘాట్‌ల వద్ద ఏర్పాట్లను ఎంపీడీవో బండి ప్రణవి శుక్రవారం పరిశీలించారు. నదిలో పుణ్యస్నానాలకు పరిసర గ్రామాల నుంచి అధిక సంఖ్యలో భక్తులు హాజరయ్యే అవకాశం ఉండటంతో ఏర్పాట్లు సమర్థంగా చేయాలని ఆమె అధికారులకు తెలిపారు. విద్యుత్తు దీపాల ఏర్పాటు, స్నానాల గదులు, టెంట్లు, శుభ్రత చర్యలను శనివారం సాయంత్రంలోగా పూర్తి చేయాలని ఆమె ఆదేశించారు. ముందు జాగ్రతగా గజఈతగాళ్లను ఏర్పాటు చేయాలని ఆమె చెప్పారు.

కాల్వలో దూకిన వ్యక్తి గుర్తింపు

పెనమలూరు, న్యూస్‌టుడే: పెనమలూరు వంతెనపై నుంచి గురువారం రాత్రి బందరుకాల్వలో దూకిన వ్యక్తిని పోలీసులు గుర్తించారు. గుంటూరుకు చెందిన నాగూల్‌మీరా పెనమలూరుకు చెందిన అనూష అనే మహిళను 13 ఏళ్ల కిందట వివాహం చేసుకున్నాడు. మద్యానికి బానిసైన నాగూల్‌మీరా భార్యను వేధిస్తుండడంతో ఆమె కొద్దిరోజుల కిందట పెనమలూరులోని పుట్టింటికి వచ్చింది. ఈనెల 12వ తేదీ రాత్రి భార్య వద్దకు వచ్చి మద్యం మత్తులో మరోసారి గొడవ పడగా ఆమె పోలీసులకు ఫిర్యాదు చేయడానికి బయల్దేరగా..అతడు వంతెన వద్దకు వెళ్లి కాల్వలో దూకేశాడు. ఆచూకీ కోసం ఎన్డీఆర్ఎఫ్ బృందాలు శుక్రవారం పెనమలూరు నుంచి కంకిపాడు లాకుల వరకూ గాలింపు చర్యలు చేపట్టాయి. సంఘటనపై పెనమలూరు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

నాగూల్‌మీరా ఆచూకీ కోసం గాలిస్తున్న ఎన్డీఆర్ఎఫ్ బృందాలు

'మాఫియా ఆగడాలు అడ్డుకోండి'

బెంజిసర్కిల్(విజయవాడ సిటీ), న్యూస్‌టుడే : గోవుల సంతలకు సంబంధించి ప్రభుత్వ మార్గదర్శకాలు ఉన్నప్పటికీ అడ్డదారుల్లో దోచుకునే మాఫియా ఇబ్బందులు పెడుతోందని హనుమాన్‌జంక్షన్ సంత యజమాని కాకాని వెంకటేశ్వరరావు ఆందోళన వ్యక్తం చేశారు. వారిని అధికారులు నియంత్రించాలని కోరారు. బెంజి సర్కిల్‌లోని ఓ హోటల్లో శుక్రవారం ఆయన మాట్లాడుతూ.. వారి అరాచకాలకు అడ్డుకట్ట వేసి, ప్రభుత్వ నిబంధనలు పాటించేలా అసోసియేషన్ ఏర్పాటుకు తాము ప్రయత్నిస్తుంటే.. తనను లక్ష్యంగా చేసుకుని అసత్య ఆరోపణలు చేయడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు.

సీఎం చంద్రబాబుకు ధన్యవాదాలు

గన్నవరం గ్రామీణం, న్యూస్‌టుడే: ఏపీ 108 అంబులెన్స్ సర్వీసు ఉద్యోగులకు ప్రభుత్వం వేతనం పెంపు, స్కేల్ పెంపునకు ఈఎంటీ, పైలెట్ సిబ్బంది ముఖ్యమంత్రి చంద్రబాబుకు కృతజ్ఞతలు తెలిపారు. ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో తమకు మరింత ఆర్థిక వెసులుబాటు కలుగుతుందని ఉద్యోగులు పేర్కొన్నారు. స్థానిక ప్రభుత్వ ఆసుపత్రి వద్ద థాంక్యూ సీఎం సర్ అంటూ ప్లకార్డులతో ముఖ్యమంత్రికి ధన్యవాదాలు తెలియజేశారు. కార్యక్రమంలో ఎం.సాయిబాబు, పి.నగేశ్, కె.రాందీప్, వి.నవీన్ తదితరులు పాల్గొన్నారు.

बैंक ऑफ़ बड़ौदा Bank of Baroda
బ్యాంక్ ఆఫ్ బరోడా - కుంచనపల్లి బ్రాంచి
కె.ఎల్.యు. రోడ్డు, గ్రీన్ ఫీల్డ్స్, కుంచనపల్లి, గుంటూరు జిల్లా, ఎ.పి-522501.
ఫోన్: 08645-246171, Mail: vjkunc@bankofbaroda.bank.in

స్థిరాస్తుల అమ్మకం కొరకు ఇ - వేలం అమ్మకం ప్రకటన అనుబంధం-4ఎ (రూల్ 6(2) & 8(6) చూడగలరు)
సెక్యూరిటైజేషన్ మరియు రీకన్‌స్ట్రక్షన్ ఆఫ్ ఫైనాన్షియల్ అస్సెట్స్ మరియుఎన్‌ఫోర్స్‌మెంట్ ఆఫ్ సెక్యూరిటీ ఇంటరెస్ట్ చట్టం, 2002తో కలిపి చదవబడే
సెక్యూరిటీ ఇంటరెస్ట్ (ఎన్‌ఫోర్స్‌మెంట్) రూల్స్ 2002 యొక్క రూల్ 6(2) & 8(6) నిబంధనలు క్రింద స్థిరాస్తుల అమ్మకము కొరకు ఇ-వేలం అమ్మకం ప్రకటన
సాధారణ ప్రజానీకమునకు మరియు ముఖ్యంగా ఋణగ్రహీత(లు) /తనఖాదారు(లు) మరియు హామీదారులకు తెలియజేయునది ఏమనగా ఈ దిగువ వివరించబడిన [illegible]

ఋణగ్రహీతలు/ హామీదారుల పేర్లు మరియు చిరునామా	స్థిరాస్తి వివరములు	బకాయి మొత్తము	ఇ-వేలం తేది మరియు సమయం	రిజర్వు ధర, ధరావత్తు మరియు బిడ్ పెంపుదల	స్వాధీనం యొక్క స్వభావం నిర్మాణాత్మక/ భౌతిక	ఆస్తి తనిఖీ యొక్క తేది & సమయం
శ్రీ వంగల శివప్రసాద్‌రెడ్డి, శ్రీ వంగల రామకృష్ణారెడ్డి, డి. నెం.11-191/3, [illegible] విజయవాడ, ఎన్‌టీఆర్ జిల్లా, ఆంధ్రప్రదేశ్-520007.	షెడ్యూల్ [illegible] మొత్తం 677.0 చ.గజాలు [illegible] 565.998 చ.మీ. [illegible]	తే.14-07-2025 నాటికి రూ.36,62,156/- మరియు [illegible]	17-03-2026 ఇ-వేలం మ.02.00 గం. నుండి సా. 06.00 గం. వరకు	రిజర్వు ధర: రూ. 40,58,000/- ధరావత్తు సొమ్ము: రూ. 4,05,800/- బిడ్ పెంపుదల: రూ.20,000/-	నిర్మాణాత్మక స్వాధీనం	10-03-2026 నుండి 16-03-2026 ఉ. 11.00 గం.ల నుండి సా. 04.00 గం.ల వరకు (ముందస్తు అనుమతితో మాత్రమే)

ఇతర వివరముల కొరకు ఈ క్యూఆర్ కోడ్‌ను స్కాన్ చేయగలరు
[illegible]
https://www.bankofbaroda.bank.in/e-auction.htm [illegible] Baanknet.com [illegible] 8977513906 [illegible]
ప్రదేశం : గుంటూరు, తేది : 13-02-2026 సం/- ప్రధాన మేనేజర్ & అధీకృత అధికారి, బ్యాంక్ ఆఫ్ బరోడా

(c) eenadu

గుడివాడ

•గుడివాడ •పామర్రు •అవనిగడ్డ

ప్రజాదర్బార్ అర్జీకి స్పందన

అవనిగడ్డ గ్రామీణం, న్యూస్‌టుడే: ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్ నిర్వహించిన ప్రజాదర్బార్‌లో సమర్పించిన అర్జీకి స్పందన లభించింది. పులిగడ్డలో నాలుగు అంతర్గత రహదారుల నిర్మాణాన్ని కోరుతూ ఉప సర్పంచి మండలి వెంకటేశ్వరరావు అర్జీని అందజేశారు. స్పందనగా శుక్రవారం పీఆర్ డీఈఈ పి.సురేష్, ఏఈ బి.బ్రహ్మానందరావు పరిశీలించి వాటి నిర్మాణాలకు కొలతలను సైతం లెక్కించారు.

పులిగడ్డలో అధ్వానంగా ఉన్న సీసీ రోడ్డును పరిశీలిస్తున్న అధికారులు

బీపీఎస్‌లో 221 దరఖాస్తుల స్వీకారం

గుడివాడ, న్యూస్‌టుడే: బిల్డింగ్ పీనలైజేషన్ స్కీం(బీపీఎస్)కింద 221 మంది దరఖాస్తు చేసుకొన్నారని కమిషనర్ సింహాద్రి మనోహర్ పేర్కొన్నారు. కార్యాలయంలో శుక్రవారం బీపీఎస్‌పై సమీక్ష నిర్వహించారు. 2019లో అమలు చేసిన బీపీఎస్ పథకానికి 134 దరఖాస్తులు మాత్రమే రాగా, నేడు ప్రవేశపెట్టిన ఈ పథకానికి 221 దరఖాస్తులు వచ్చాయన్నారు. మార్చి 11లోగా అనుమతులు లేని వారి భవనాలకు క్రమబద్ధీకరణ చేసుకోవాలన్నారు. లేనిపక్షంలో వారిపై చట్టపరమైన చర్యలు తప్పవని హెచ్చరించారు. సిటీ ప్లానర్ ఏసుబాబు పాల్గొన్నారు.

ప్రణాళికా విభాగం ఉద్యోగితో మాట్లాడుతున్న కమిషనర్ సింహాద్రి మనోహర్

ప్రయోగశాలను పశుపోషకులు సద్వినియోగం చేసుకోవాలి

గుడ్లవల్లేరు, న్యూస్‌టుడే: పశువ్యాధి నిర్ధారణ ప్రయోగశాలను పశుపోషకులు సద్వినియోగం చేసుకోవాలని జిల్లా పశువైద్యాధికారి డాక్టర్ చిననరసింహులు పేర్కొన్నారు. స్థానిక డివిజన్ పశు సంవర్ధక శాఖ కార్యాలయ ఆవరణలోని ప్రయోగశాలను ఆయన పరిశీలించారు. నియోజకవర్గంలోని గుడివాడ, గుడ్లవల్లేరు, నందివాడ మండలాల రైతులు తమ పశువుల వ్యాధి నిర్ధారణ కోసం రక్తం, మూత్రాన్ని ఇక్కడ పరీక్షలు చేయించుకుని తదనుగుణంగా చికిత్స అందించాలని సూచించారు. ఉన్న పరికరాలు, అందుతున్న మందులు, రికార్డుల నిర్వహణను ఆయన పరిశీలించారు. ఏడీ లక్ష్మీనారాయణ పాల్గొన్నారు.

ప్రయోగశాలను పరిశీలిస్తున్న జేడీ నరసింహులు

'సబితకు న్యాయం చేయాలి.. పనిభారం తగ్గించాలి'

సచివాలయ ఉద్యోగుల ప్రదర్శన

మోపిదేవి, న్యూస్‌టుడే: పెరుగుతున్న పనిభారం, మానసిక ఒత్తిడికిలోనై మోపిదేవి సచివాలయం-1లో ఏఎన్ఎంగా పనిచేస్తున్న దాసి సబిత ఆత్మహత్య చేసుకుందని న్యాయం చేయాలని కోరుతూ మండలంలోని సచివాలయ ఉద్యోగులు మోపిదేవిలో ప్రదర్శన చేశారు. ఆమె మృతితో కుటుంబం పెద్దదిక్కును కోల్పోయిందన్నారు. ఎంపీడీవో స్వర్ణభారతికి వినతిపత్రం అందించారు. దేవాలయం వద్ద రెండు నిమిషాలు మౌనం పాటించారు. పెరిగిపోతున్న పనిభారానికి ఫుల్‌స్టాప్ పలకాలంటూ నినాదాలు చేశారు.

వైభవంగా సకలేశ్వరస్వామి కల్యాణం

మోపిదేవి, న్యూస్‌టుడే: మోపిదేవిలో శ్రీ దుర్గాపార్వతి సమేత సకలేశ్వరస్వామి కల్యాణం చూడముచ్చటగా నిర్వహించారు. ఈవో ప్రవీణ, పర్యవేక్షకులు సత్యనారాయణ, భక్తులు పాల్గొన్నారు. పెదకళ్లేపల్లి శ్రీదుర్గాపార్వతి సమేత నాగేశ్వరస్వామి బ్రహ్మోత్సవాల్లో భాగంగా శుక్రవారం రాజాధిరాజం వాహనంపై గ్రామోత్సవం చేశారు.

పెదకళ్లేపల్లిలో ధ్వజపట అధిరోహణ

నేత్ర దానం

శేషగిరిరావు (పాత చిత్రం)

నాగాయలంక, న్యూస్‌టుడే: స్థానిక 8వ వార్డుకు చెందిన తలశిల శేషగిరిరావు (65) శుక్రవారం అనారోగ్యంతో మృతి చెందారు. మృతుని కళ్లు మరో ఇద్దరికి చూపునిస్తాయని కుటుంబ సభ్యులు ముందుకు వచ్చి సుదర్శి మానవత సేవ సంస్థ నిర్వాహకులు తలశిల రఘుశేఖర్, కనగంటి నారాయణల ఆధ్వర్యంలో విజయవాడ ఎల్వీ ప్రసాద్ కంటి ఆసుపత్రికి నేత్రాలను దానం చేశారు.

విద్యార్థులకు అవగాహన

గుడ్లవల్లేరు, న్యూస్‌టుడే: స్థానిక ఏఏఎన్ఎం, వీవీఆర్ఎస్ఆర్ ఉన్నత పాఠశాలలో శుక్రవారం విద్యార్థులకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఎస్.ఐ సత్యనారాయణ పాల్గొని రోడ్డు భద్రత, బాలికల భద్రత తదితర అంశాలపై వివరించారు. విద్యార్థులకు ఏదైనా ఆపద ఎదురైతే 112, 1930 నెంబర్లను ఉపయోగించుకోవాలని సూచించారు.

ఓటు హక్కు వినియోగం

అవనిగడ్డ, న్యూస్‌టుడే: రాష్ట్ర బార్ కౌన్సిల్‌కు శుక్రవారం జరిగిన ఎన్నికలలో అవనిగడ్డ బార్‌లో నమోదైన 69 మంది న్యాయవాదులు తమ ఓటు హక్కును ఉపయోగించుకున్నారు.

17న జాతీయ డీవార్మింగ్ డే

గుడ్లవల్లేరు, న్యూస్‌టుడే: 17వ తేదీన జాతీయ డీవార్మింగ్ డే సందర్భంగా మండలంలోని అన్ని పాఠశాలల్లో విద్యార్థులకు మాత్రలు వేసేందుకు సమన్వయంతో పనిచేయాలని ఎంపీడీవో ఇమ్రాన్ పేర్కొన్నారు. శుక్రవారం స్థానిక పీహెచ్‌సీ వైద్యులు యశస్విని, సిబ్బందితో ఆయన సమీక్ష నిర్వహించారు. ఎమ్యీవో జగన్మోహన్‌రావు, పీహెచ్‌సీ సూపర్‌వైజర్ వెంకటాద్రి పాల్గొన్నారు.

పలు రంగాల మహిళలకు సత్కారం

గుడివాడ, న్యూస్‌టుడే: అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని సరోజినీ నాయుడు జయంతి సందర్భంగా వివిధ స్వచ్ఛంద సేవా సంఘాల ఆధ్వర్యంలో శుక్రవారం వివిధ రంగాలలో విశేష సేవలు అందించిన మహిళలను ఘనంగా సత్కరించారు. ఎన్టీఆర్ స్టేడియం వాకర్స్ క్లబ్ ఆధ్వర్యంలో శారదావికాస్ పబ్లిక్ స్కూల్‌లో మహిళా వాకర్స్ దీవెన, లావణ్య, యార్లగడ్డ సుధారాణిలను ఘనంగా సత్కరించారు. కార్యక్రమంలో ఈశ్వర వెంకటేశ్వరరావు, అర్జా ప్రసాద్, మెరుగుమాల శివరామకృష్ణ పాల్గొన్నారు. గుడివాడ వాకర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఈవీఆర్ ఆసుపత్రి వైద్యురాలు డాక్టర్ ఈడ్పుగంటి రాజ్యలక్ష్మిని సన్మానించారు. సంఘ అధ్యక్ష, కార్యదర్శులు జి.చంద్రశేఖర్, లక్ష్మీనారాయణ రెడ్డి, కోశాధికారి తాత భాస్కర్ తదితరులు పాల్గొన్నారు. మానవతా సంస్థ ఆధ్వర్యంలో సంకుల సత్యతులసి దుర్గమాంబను ఘనంగా సత్కరించారు. దండమూడి సీతారామ స్వామి, పొట్లూరి వీర శేషగిరిరావు, పద్మజ, తదితరులు పాల్గొన్నారు.

ఎన్టీఆర్ వాకర్స్ క్లబ్ ఆధ్వర్యంలో మహిళలను సత్కరిస్తున్న దృశ్యం

సమగ్ర విచారణ చేపట్టాలి

అవనిగడ్డ గ్రామీణం, న్యూస్‌టుడే: నాగాయలంక మండలం ఈలచెట్ల దిబ్బలో ఎస్టీ వర్గాలచే ఆటవికంగా వెట్టిచాకిరీ చేయిస్తున్న వైనంపై సమగ్ర విచారణ చేపట్టాలని, దోషులపై చర్యలు తీసుకోవాలని సీపీఎం జిల్లా కార్యదర్శి మాల్యాద్రి అన్నారు. పార్టీ నేతలతో ఆయన శుక్రవారం ఈలచెట్ల దిబ్బలో పర్యటించి బాధితులు పడుతున్న కష్టాలను వారినుంచి తెలుసుకున్నారు. అనంతరం అవనిగడ్డలోని మండల పరిషత్తు కార్యాలయం ఆవరణలో విలేకరులతో మాట్లాడారు. ఇటీవల జిల్లా కలెక్టర్ ఆదేశాలతో అధికారుల బృందం పర్యటించి చేసిన సర్వే వివరాలను బహిర్గతం చేయాలని డిమాండ్ చేశారు. కె.శ్రీనివాసరావు, కె.రాజేష్, శీలం నారాయణరావు, కరీముల్లా పాల్గొన్నారు.

:మాట్లాడుతున్న సీపీఎం జిల్లా కార్యదర్శి మాల్యాద్రి

సమావేశంలో విద్యుత్, విజిలెన్స్ అధికారులు

రూ.7.29 లక్షల అదనపు లోడు ఛార్జీలు

అవనిగడ్డ, న్యూస్‌టుడే: అవనిగడ్డ సెక్షన్‌లో శుక్రవారం విద్యుత్‌శాఖ, విజిలెన్స్‌శాఖ ఆధ్వర్యంలో 2,279 విద్యుత్ గృహ, వ్యాపార సముదాయాలను 28 బృందాలు ఇంటింటికీ వెళ్లి తనిఖీ నిర్వహించాయి. అనంతరం స్థానిక రెవెన్యూ సమావేశ మందిరంలో నిర్వహించిన సమావేశంలో అధికారులు మాట్లాడారు. వాటిలో 248 సర్వీసులకు అదనపు లోడు కింద రూ.7,29,000 ఛార్జీలు విధించినట్లు స్థానిక విద్యుత్ డీఈఈ ఎన్.సుబ్రహ్మణ్యేశ్వరరావు, ఉయ్యూరు డీఈఈ జి.హేమకుమార్ చెప్పారు. ఏఈ సత్యనారాయణ, ఉయ్యూరు డివిజన్‌లోని ఏఈలు, జెఈలు, సిబ్బంది పాల్గొన్నారు.

క్రీడోత్సాహం.. విజయానందం

చింతలపూడి(దుగ్గిరాల), న్యూస్‌టుడే: చింతలపూడి ప్రియదర్శిని ఇంజినీరింగ్ కళాశాల యాజమాన్యం నిర్వహిస్తున్న పాలిటెక్నిక్ కళాశాలల విద్యార్థుల ఆటలపోటీలు శుక్రవారం ముగిశాయి. బాలుర వాలీబాల్‌లో ప్రథమ స్థానం బాపట్ల ఇంజినీరింగ్ కళాశాల, ద్వితీయస్థానం విజయవాడలోని జ్యోతి పాలిటెక్నిక్ కళాశాల, మూడో స్థానం మిక్ ఇంజినీరింగ్ కళాశాల గెలుచుకున్నాయి. కబడ్డీలో బాపట్ల, గుంటూరు ప్రియదర్శిని, మిక్ కళాశాల మొదటి మూడు స్థానాల్లో నిలిచాయి. బాలికల విభాగంలో వాలీబాల్‌లో గుడ్లవల్లేరు ఇంజినీరింగ్ కళాశాల విజేతగా నిలవగా, సెయింట్ మేరీస్ ఇంజినీరింగ్ కళాశాలకు చెందిన రెండు జట్లు ద్వితీయ, తృతీయ స్థానాల్లో నిలిచాయి. ఖోఖోలో గుడ్లవల్లేరు జట్టు, సెయింట్ మేరీస్ జట్లు మొదటి రెండు స్థానాలు కైవసం చేసుకున్నాయి. ప్రథమ బహుమతిగా రూ.10 వేలు, ద్వితీయ బహుమతిగా రూ.5 వేలు, తృతీయ బహుమతిగా రూ.3 వేలుతో పాటు ప్రశంసా పత్రాలు, జ్ఞాపికలు అందజేశారు. బహుమతి ప్రదానోత్సవ సభలో రాష్ట్ర సాంకేతిక విద్యాశాఖ సంయుక్త సంచాలకులు వి.పద్మారావు, పాలిసెట్ ఎంట్రన్స్ పరీక్షల కన్వీనర్ టి.శేఖర్, ప్రియదర్శిని కళాశాల ఛైర్మన్ చందు రామారావు, కార్యదర్శి చందు విజయలక్ష్మి, ప్రిన్సిపల్ డాక్టర్ ఎన్.లక్ష్మీనారాయణ, డిప్లొమా ప్రిన్సిపల్ జీవన్, వైస్ ప్రిన్సిపల్ డాక్టర్ శ్రీకాంత్‌బాబు, అకడమిక్ డీన్ బండ్రెడ్డి విజయ్‌కుమార్, పీడీలు సాయిబాబు, గోపికృష్ణ ఉన్నారు.

బాలికల విభాగంలో ఖోఖో, వాలీబాల్‌లో విజేతగా నిలిచిన గుడ్లవల్లేరు జట్టు

రోడ్డు ప్రమాద బాధితులకు చేయూత

సొర్లగొంది(నాగాయలంక), న్యూస్‌టుడే: అంతర్వేది తీర్థానికి వెళ్లి తిరుగు ప్రయాణంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో తీవ్ర గాయాలతో మచిలీపట్నం ప్రభుత్వ ఆసుపత్రిలో చేరి చికిత్స అనంతరం ఇంటి వద్ద విశ్రాంత తీసుకుంటున్న సొర్లగొంది గ్రామానికి చెందిన మత్స్యకారుల కుటుంబాల్ని మండవ వెంకట్రామయ్య చారిటబుల్ ట్రస్ట్ ఛైర్మన్ మండవ బాలవర్ధిరావు, తెదేపా జిల్లా ఉపాధ్యక్షులు లకనం నాగాంజనేయులు శుక్రవారం పరామర్శించారు. ఒక్కొక్క కుటుంబానికి 25 కిలోల బియ్యం, నగదు అందజేశారు. కర్రి కృష్ణమూర్తి, లంకె శ్రీనివాసరావు, ధనుంజయరావు, శ్రీనివాసరావు, రామయ్య, పాల్గొన్నారు.

ఆక్రమణల తొలగింపు

పెసరమిల్లి(గుడ్లవల్లేరు), న్యూస్‌టుడే: మండలంలోని పెసరమిల్లి వద్ద కౌతవరం-డోకిపర్రు ఆర్అండ్‌బీ రహదారిపై ఆక్రమణల తొలగింపునకు అధికారులు శుక్రవారం రంగంలోకి దిగారు. కొత్తగా విస్తరించిన ఈ రహదారిలో రంగా విగ్రహం సమీపంలో కొంకేపూడి కాల్వ ఒడ్డున గోడకట్టి నిర్మాణం చేపట్టనుండగా అడ్డుకుని తొలగించారు. గ్రామంలోకి వెళ్లే మొదలులో దుకాణాన్ని విస్తరించేందుకు ప్రయత్నిస్తుండగా గ్రామస్థుల ఫిర్యాదుతో ఎంపీడీవో ఇమ్రాన్, ఎంపీపీ కొడాలి సురేశ్‌లు వచ్చి నిర్మాణం చేయరాదని స్పష్టం చేశారు. కట్టినదానిని తొలగించాలని ఆదేశించారు.

నేడు విద్యుత్తు సరఫరా నిలిపివేత

గుడ్లవల్లేరు: మండలంలోని అన్ని గ్రామాలలో శనివారం ఉదయం 8 నుంచి మధ్యాహ్నం 12 వరకూ మరమ్మతుల కారణగా విద్యుత్తు సరఫరా నిలిపివేయనున్నట్లు ఈఈ బి.శ్రీనివాసరావు తెలిపారు.

అవనిగడ్డ, న్యూస్‌టుడే: స్థానిక కోడూరు రోడ్డులోని విద్యుత్ సబ్‌స్టేషన్ పరిధిలో శనివారం ఉదయం 8-1 గంట వరకు మధ్యాహ్నం 2 - 5 గంటల మధ్య మండలంలో విద్యుత్ సరఫరాకు అంతరాయం కలుగుతుందని ఏడీఈ సుబ్రహ్మణ్యేశ్వరరావు తెలిపారు. అవనిగడ్డ 1వ వార్డు పూర్తిగా, 2, 3 వార్డులలో కొంత మేర, పులిగడ్డ, అశ్వారావుపాలెం, మోదుమూడి, రామచంద్రపురం పంచాయతీ, దక్షిణ చిరువోల్లంక, మాచవరం కొంత మేర, తిప్పపాలెం, రామకోటిపురం గ్రామాల్లో అంతరాయం ఏర్పడుతుందని వివరించారు.

ఘంటసాల: శనివారం ఉదయం 8గంటలు నుంచి మధ్యాహ్నం 12 గంటలు వరకు విద్యుత్ సరఫరాను నిలిపి వేసిస్తున్నట్లు ఉయ్యూరు డివిజన్ కార్యనిర్వహణ అధికారి బీవీ సుధాకర్ తెలిపారు. ఘంటసాల మండలంలోని ఘంటసాల, కొడాలి, శ్రీకాకుళం విద్యుత్ ఉప కేంద్రాల పరిధిలోని గ్రామాలలో సరఫరా ఉండదని ఏఈ రవికుమార్ పేర్కొన్నారు.

స్వామి సేవలో వేటూరి కుటుంబం

మోపిదేవి: దివంగత వేటూరి సుందరరామమూర్తి భార్య సీతామహాలక్ష్మి, కుమారులు రవిప్రకాష్, చంద్రశేఖర్‌ల కుటుంబం శుక్రవారం మోపిదేవి శ్రీవల్లీ దేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని దర్శించారు. నాగదేవత పుట్టలో పాలుపోసి హారతులు సమర్పించారు. ఆలయం తరపున సత్కరించారు.

శ్రద్ధాంజలి

అందరినీ ఆప్యాయంగా చిరునవ్వుతో పలకరించే శ్రీ కందిమళ్ళ విజయదుర్గా గోపాల్ గారు

మీరు లేరన్న విషయం మమ్మల్ని కలచివేస్తుంది. మరణ అనంతరం కూడా 7గురు జీవితాలలో తన అవయవదానం ద్వారా వెలుగులు నింపిన మహోన్నత వ్యక్తి మీరు. మీ అకాల మరణానికి చింతిస్తూ... మీ పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని సదా భగవంతుని కోరుకుంటూ...

కీ.శే. కందిమళ్ళ విజయదుర్గా గోపాల్ గారు
ప్రొ॥ కళ్యాణి ఎలక్ట్రికల్స్, కూచిపూడి
స్వగ్రామము: చోరగుడి, పమిడిముక్కల మం.
మరణం: 04-02-2026

అన్నయ్య: కందిమళ్ళ సుబ్రహ్మణ్యేశ్వరరావు వదిన: పూర్ణకుమారి
తెలుగుదేశం పార్టీ రాష్ట్ర పెరిక సాధికారసమితి సభ్యులు సర్పంచ్, చోరగుడి
అన్నకుమారుడు కందిమళ్ళ అనిల్ అన్నకుమార్తె: కందిమళ్ళ కళ్యాణి
అల్లుడు: సుబ్రమణ్యం, C.I. టాస్క్‌ఫోర్స్, VJA కమిషనరేట్
కుమారుడు: కందిమళ్ళ వెంకటరాజేష్ కుమార్తె: కందిమళ్ళ కావ్య - అల్లుడు: వినోద్
అక్కలు: గుంపెన సామ్రాజ్యం బావ: వెంకటరత్నం
విమలకుమారి



(c) eenadu

గుడివాడ

• గుడివాడ • పామర్రు • అవనిగడ్డ

శివాలయం నిర్మాణానికి విరాళం

విరాళం అందిస్తున్న దృశ్యం

కోడూరు, న్యూస్‌టుడే: కోడూరులో శివరామకృష్ణా క్షేత్రం నిర్మాణానికి కోడూరుకు చెందిన 'నాగమల్లేశ్వరరావు అండ్ సన్స్ ఇండియన్ గ్యాస్ డీలర్స్' వారు శుక్రవారం రూ. 101116 విరాళంగా ఆలయ కమిటీ వారికి అందించారు. ఈ విరాళాన్ని బచ్చు నాగమల్లేశ్వరరావు, జానకీదేవి దంపతులు, వారి కుటుంబం తరపున అందించినట్లు చెప్పారు. దాతలను ఆలయ కమిటీ వారు దుశ్శాలువాతో ఘనంగా సన్మానించారు.

వైభవంగా కనకదుర్గ మహోత్సవం

కూచిపూడి, న్యూస్‌టుడే: స్థానిక దుర్గానగర్‌లో వేంచేసి ఉన్న కనకదుర్గ అమ్మవారి జాతర శుక్రవారం ఘనంగా నిర్వహించారు. గ్రామ కమిటీ ఆధ్వర్యంలో గణనాథుడికి పూజల అనంతరం అమ్మవారికి పంచామృతాభిషేకం చేశారు. అష్టోత్తర సహస్ర నామపూజ, గ్రామోత్సవం జరిపారు.

దుర్గాదేవికి పూజలు

తెదేపా కార్యాలయంలో ప్రజాదర్బార్

అర్జీలు స్వీకరిస్తున్న కనపర్తి శ్రీనివాసరావు

అవనిగడ్డ, న్యూస్‌టుడే: స్థానిక తెదేపా కార్యాలయంలో శుక్రవారం నియోజకవర్గ పరిశీలకుడు కనపర్తి శ్రీనివాసరావు ఆధ్వర్యంలో ప్రజా దర్బారు నిర్వహించారు. ప్రజల నుంచి అర్జీలు స్వీకరించారు. ప్రజల సమస్యలను ప్రభుత్వం దృష్టికి, అధికారుల దృష్టికి తీసుకెళ్లి వాటి పరిష్కారానికి కృషి చేస్తామని చెప్పారు.

శివయ్య పండగకు సర్వం సిద్ధం

లడ్డూ ప్రసాదం తయారీ

ఐలూరు(తోట్లవల్లూరు), న్యూస్‌టుడే: దక్షిణ కాశీగా పేరుగాంచిన ఐలూరులోని రామేశ్వరస్వామి ఆలయం మహాశివరాత్రి ఉత్సవాలకు ముస్తాబైంది. జిల్లా నలుమూలల నుంచి భక్తులు తరలివస్తారు. రెవెన్యూ, సచివాలయ, దేవాదాయ, ఆలయ కమిటీ ఆధ్వర్యంలో ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. ఆదివారం తెల్లవారుజామున స్వామివారికి రుద్రాభిషేకం చేసిన అనంతరం భక్తులకు దర్శనం కల్పిస్తారు. భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా జాగ్రత్తలు తీసుకున్నామని ఎంపీడీవో రవికాంత్ శుక్రవారం తెలిపారు. ఉయ్యూరు, మచిలీపట్నం డిపోల నుంచి ఐలూరుకు ప్రత్యేక బస్సులు తిరుగుతాయని అధికారులు తెలిపారు. భక్తుల సౌకర్యార్థం ఐదుచోట్ల జల్లుస్నానాలు, తాగునీటి కోసం ఏడు చోట్ల పంపులు ఏర్పాటు చేశామని ఆర్‌డబ్ల్యుఎస్ ఏఈ సుబ్బారావు తెలిపారు.

రామేశ్వరస్వామి ఆలయం

తెదేపా జిల్లా అధికార ప్రతినిధిగా నియామకం

పామర్రుగ్రామీణం, న్యూస్‌టుడే: తెదేపా నాయకురాలు కాకాని సుధారాణి పార్టీ జిల్లా అధికార ప్రతినిధిగా నియమితులయ్యారు. పెదమద్దాలికి చెందిన ఆమె పార్టీ అభివృద్ధికి విశేషమైన సేవలు అందించారు.

కాకాని సుధారాణి

రాజీ మార్గమే.. రాజ మార్గం

మాట్లాడుతున్న న్యాయమూర్తి స్వర్ణలత వోల్గామార్క

కూచిపూడి, న్యూస్‌టుడే: రాజీ మార్గమే రాజ మార్గం అని మండల న్యాయసేవాధికార సంస్థ ఆధ్వర్యంలో మార్చి 14వ తేదీన జరగనున్న జాతీయ లోక్‌అదాలత్‌ను సద్వినియోగం చేసుకోవాలని ఆ సంస్థ ఛైర్మన్, న్యాయమూర్తి స్వర్ణలత వోల్గామార్క తెలిపారు. మొవ్వ కోర్టులో శుక్రవారం జాతీయ లోక్‌అదాలత్‌పై సమావేశం నిర్వహించారు. ఆమె మాట్లాడుతూ కక్షిదారులు సివిల్, క్రిమినల్, చెక్‌బౌన్స్ కేసులు రాజీ చేసుకోవచ్చని అన్నారు. న్యాయవాదులు, పోలీస్ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.

నులి పురుగుల నిర్మూలన విజయవంతం చేయాలి

గోడ పత్రికను ఆవిష్కరిస్తున్న ఎంపీడీవో విమాదేవి, వైద్యులు

పెదపారుపూడి, న్యూస్‌టుడే: ఈ నెల 17న జరిగే జాతీయ నులి పురుగుల నిర్మూలన కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ఎంపీడీవో విమాదేవి అన్నారు. స్థానిక మండల పరిషత్ కార్యాలయంలో గోడపత్రికను శుక్రవారం ఆవిష్కరించారు. ఆమె మాట్లాడుతూ 1 నుంచి 5 సంవత్సరాల పిల్లలకు అంగన్‌వాడీ కేంద్రాలలో, 6 నుంచి 19 ఏళ్ల కిశోర బాలలకు పాఠశాలలో, కళాశాలలో మందులు వేస్తామన్నారు. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు. ఎంఈవో బొడ్డు శ్రీనివాస్, డిప్యూటీ ఎంపీడీవో పూర్ణచంద్రరావు, వైద్యులు సందీప్, ఐసీడీఎస్ సూపర్‌వైజర్ జి.అరుణకుమారి, వైద్య సిబ్బంది పాల్గొన్నారు.

నాణ్యమైన విద్య అందుతుందంటే ఎన్టీఆర్ చలవే

మాట్లాడుతున్న ఎమ్మెల్యే వర్ల కుమార్ రాజా

పామర్రుగ్రామీణం, న్యూస్‌టుడే: పేద పిల్లలకు నాణ్యమైన విద్య అందుతుందంటే దివంగత ఎన్టీఆర్ చలవేనని పామర్రు ఎమ్మెల్యే వర్ల కుమార్ రాజా అన్నారు. శుక్రవారం మండలంలోని నిమ్మకూరులో ఏపీఆర్‌జేసీ 39వ వార్షికోత్సవం నిర్వహించారు. ముఖ్యఅతిథిగా ఎమ్మెల్యే హాజరయ్యారు. ఆయన మాట్లాడుతూ ఈ గురుకులంలో చదువుకున్న విద్యార్థులు వివిధ హోదాల్లో ఉన్నతులుగా రాణిస్తున్నారన్నారు. నేటి విద్యార్థులు వారిని ఆదర్శంగా తీసుకోవాలన్నారు. దీనికి ముందు పామర్రు సీఐ వి.సుభాకర్ జ్యోతి వెలిగించి క్రీడోత్సవాన్ని ప్రారంభించారు. ప్రతిభ చాటిన వారికి బహుమతులు అందించారు. ప్రిన్సిపల్ లక్ష్మీకుమారి అధ్యక్షతన కార్యక్రమాన్ని నిర్వహించారు. కళాశాల పూర్వ ప్రిన్సిపల్స్, గ్రామ పెద్దలు పాల్గొన్నారు.

పిరమిడ్ ఆకారంలో బాలికల ప్రదర్శన

గుండేరు వంతెన గోతులకు మరమ్మతులేవీ..

మాజేరు(చల్లపల్లి), న్యూస్‌టుడే: చల్లపల్లి మండలం కొత్తమాజేరు గుండేరుపై ఉన్న వంతెనకు ఒకపక్క మలుపు వద్ద మట్టి కరిగిపోవడంతో ప్రమాదకర పరిస్థితి ఏర్పడింది. ఈ వంతెనపై రాకపోకలు సాగించే సమయంలో మలుపు తిరిగేటప్పుడు వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు. గ్రామంలో నిరుపయోగంగా ఉన్న సిమెంటు దిమ్మలను తెచ్చి గోతులు పడిన ప్రదేశంలో వేయించారు. గ్రామ ప్రముఖులు గొట్టిపాటి వెంకట్రావ్, బొర్రా అగ్గిరాముడు, కళ్లేపల్లి లక్ష్మీనారాయణ, తుమ్మలగుంట గోపాలకృష్ణ ఈ పనులను పర్యవేక్షించారు. సంబంధితశాఖ అధికారులు చొరవ తీసుకుని గండేరు వంతెన మరమ్మతులకు చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.

అనారోగ్య సమస్యలకు అవే కారణం

ట్యాబ్లెట్లను ప్రదర్శిస్తున్న అధికారులు, ఆరోగ్యకేంద్రం సిబ్బంది

మొవ్వ(కూచిపూడి), న్యూస్‌టుడే: రక్తహీనత, అనేక అనారోగ్య సమస్యలకు నులిపురుగులు కారణమని మొవ్వ ప్రాథమిక ఆరోగ్యకేంద్రం డాక్టర్ సి. హెచ్. రాజేశ్వరి అన్నారు. శుక్రవారం ఆశ, అంగన్‌వాడీ కార్యకర్తలు, ఆరోగ్య సిబ్బందికి అల్బెండాజోల్- 400 ట్యాబ్లెట్లపై అవగాహన సమావేశం నిర్వహించారు. డాక్టర్ మాట్లాడుతూ ఈ నెల 17న జాతీయ నులి పురుగుల దినోత్సవం జరగనున్న నేపథ్యంలో వీటి నిర్మూలనకు 2- 19 ఏళ్లలోపు పిల్లలందరికీ, పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మందులు పంపిణీ చేయాలని సూచించారు. పీహెచ్‌ఎండీ శ్రీలక్ష్మీ, ఆరోగ్య సూపర్‌వైజర్ డి. విజయకుమార్, సిబ్బంది పాల్గొన్నారు.

శివరాత్రికి కరకట్టపై ట్రాఫిక్ మళ్లింపు

శివరాత్రి ఏర్పాట్లను పరిశీలిస్తున్న సీఐ చిట్టిబాబు, అధికారులు

తోట్లవల్లూరు: శివరాత్రి ఉత్సవాల సందర్భంగా మండలంలోని ఐలూరులో రామేశ్వరస్వామి ఆలయ దర్శనం చేసుకునే భక్తుల సౌకర్యార్థం ఆదివారం తెల్లవారుజామున నుంచి సాయంత్రం 5 గంటల వరకు కరకట్టపై వచ్చే వాహనాలను ట్రాఫిక్ మళ్లిస్తున్నామని పమిడిముక్కల సీఐ వై.చిట్టిబాబు తెలిపారు. విజయవాడ నుంచి అవనిగడ్డ వైపు వెళ్లే వాహనాలు తోట్లవల్లూరు మీదుగా యాకమూరు, ఉయ్యూరు, మంటాడ వైపునకు, అవనిగడ్డ నుంచి విజయవాడ వైపు వెళ్లే వాహనాలు లంకపల్లి మీదుగా కృష్ణాపురం, మంటాడ, ఉయ్యూరు వైపు మళ్లించామని అన్నారు. దేవస్థానానికి వచ్చే భక్తుల వాహనాలకు పార్కింగ్ స్థలం కేటాయించామని చెప్పారు.

ప్రమాదం జరగకుండా చర్యలు చేపట్టండి

ప్రమాదకర తూములు

ఐలూరు పుష్కరఘాట్ నుంచి కృష్ణానది పాయలోకి వెళ్లే దారిలో తూములు ఏర్పాటు చేశారు. గత ఏడాది ఇసుక తవ్వకాల కోసం ర్యాంపు వేసినప్పుడు వీటిని అక్కడ పెట్టారు. కృష్ణానదికి వరదలు రావడంతో ర్యాంపు కొట్టుకుపోయి తూములు బయటపడి ప్రమాదకరంగా మారాయి. వీటిని తొలగించకపోతే శివరాత్రికి వచ్చే భక్తులు స్నానాలు చేయడానికి ఇబ్బందిగా ఉంటుంది. ఆ సమయంలో తూములు ఎక్కితే జారిపడతారు. అధికారులు స్పందించి వీటిని తొలగించాలని భక్తులు కోరుతున్నారు. ఈ విషయంపై తహసీల్దార్ ఎం.కుసుమకుమారిని వివరణ కోరగా తొలగింపునకు చర్యలు తీసుకుంటామని తెలిపారు.

-న్యూస్‌టుడే, ఐలూరు(తోట్లవల్లూరు)

దేవాలయం పునఃనిర్మాణానికి చర్యలు

కార్యక్రమంలో ఆలయ అధికారి, అర్చకులు, గ్రామ పెద్దలు

పామర్రుగ్రామీణం, న్యూస్‌టుడే: పెదమద్దాలిలోని ఉద్దండ వేణు గోపాలస్వామి ఆలయం పునః నిర్మాణంపై శుక్రవారం గ్రామ పెద్దలు సమావేశం నిర్వహించారు. ఆలయ ఈవో జన్ను వెంకటేశ్వరరావు, అర్చకులు హాజరయ్యారు. గ్రామ పెద్దలు మాట్లాడుతూ శిథిలావస్థకు చేరుతున్న ఆలయాన్ని పునరుద్ధరించడానికి భక్తులంతా సమష్టిగా కృషి చేయాలని తీర్మానించారు. పునః నిర్మాణం పారదర్శకంగా జరిగేందుకు ప్రత్యేక కమిటీ ఏర్పాటు చేయాలని తీర్మానించారు. గ్రామస్థులు ముదునూరు శివకృష్ణ, ప్రభాకరరావు, సుబ్రహ్మణ్యేశ్వరరావు, ఆంజనేయ భజన బృందం, తదితరులు పాల్గొన్నారు.

బాల్యవివాహ రహిత సమాజాన్ని స్థాపించాలి

పెదపారుపూడి, న్యూస్‌టుడే: బాల్యవివాహ రహిత సమాజాన్ని స్థాపించడంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని ఐసీడీఎస్ సూపర్‌వైజర్ జి.అరుణకుమారి పేర్కొన్నారు. పెదపారుపూడిలోని అంగన్‌వాడీ కేంద్రంలో ఆమె మాట్లాడుతూ మార్చి 8 వరకు అన్ని అంగన్‌వాడీ కేంద్రాలలో అవగాహన కార్యక్రమాలు జరుగుతాయన్నారు. వీటి వల్ల కలిగే నష్టాలు, పౌష్టికాహార లోపంపై తల్లులకు అవగాహన కలిగించారు. అంగన్‌వాడీ కార్యకర్తలు, ఆయాలు, తల్లులు పాల్గొన్నారు.

ఇస్కం యాప్ వినియోగంపై శిక్షణ

మోపిదేవి, న్యూస్‌టుడే: స్వయం సహాయక గ్రూపులు, సభ్యులు తప్పనిసరిగా ఇస్కం యాప్ వినియోగించాలని వెలుగు ప్రాజెక్టు మండల ఏపీఎం శ్రీను పేర్కొన్నారు. డ్వాక్రా కార్యాలయంలో శుక్రవారం గ్రూపు సభ్యులకు శిక్షణ ఇచ్చారు. సీసీలు, వీఓలు తదితరులు పాల్గొన్నారు.

దరఖాస్తు చేశారా?

☛ ఐఓసీఎల్‌లో 88 అప్రెంటిస్ ఖాళీలు
చివరి తేదీ: 20.02.2026

☛ పంజాబ్ నేషనల్ బ్యాంకులో 5,138 ఖాళీలు
చివరి తేదీ: 24.02.2026

కరెంట్ అఫైర్స్

మాదిరి ప్రశ్నలు

◆ భారత తీర రక్షక దళం రూపొందించిన మొదటి కాలుష్య నియంత్రణ నౌక ఏది? (గోవా షిప్‌యార్డు లిమిటెడ్‌లో ఈ నౌకను నిర్మించారు.) **జ:** సముద్ర ప్రతాప్

◆ నియంత్రిత జంతు మార్పిడి కార్యక్రమం కింద ఇటీవల ఏ దేశం నుంచి ఎనిమిది బ్లాక్-క్యాప్డ్ కాపుచిన్ కోతులను బెంగళూరు సమీపంలోని బన్నేర్‌ఘట్ట బయోలాజికల్ పార్కు (బీబీపీ)నకు తరలించారు? **జ:** దక్షిణాఫ్రికా

◆ 'సెంటర్ ఫర్ రిసెర్చ్ ఆన్ ఎనర్జీ అండ్ క్లీన్ ఎయిర్ (సీఆర్ఈఏ)' రిపోర్టు ప్రకారం 2025, నవంబరులో భారతదేశంలో అత్యంత కాలుష్య నగరం? **జ:** ఘజియాబాద్

◆ ఆస్ట్రేలియా విక్టోరియా యూనివర్సిటీ తన మొదటి భారత క్యాంపస్‌కు ఎక్కడ పునాది రాయి వేసింది? **జ:** గురుగ్రామ్

◆ భారతదేశంలోనే అతి పెద్ద ఇంటిగ్రేటెడ్ ఇన్‌ల్యాండ్ రెయిన్‌బో ట్రౌట్ ఫామ్‌ను ఇటీవల ఏ రాష్ట్రంలో ప్రారంభించారు? (దేశంలో ట్రౌట్ చేపల పెంపకం ఎక్కువగా ఎత్తయిన హిమాలయ రాష్ట్రాలకే పరిమితమైంది. దక్కన్ పీఠభూమి వెచ్చటి వాతావరణంలో చల్లటి నీటి జాతి అయిన రెయిన్‌బో ట్రౌట్‌ను పెంచడానికి ఈ ప్రాజెక్టును రూపొందించారు.) **జ:** తెలంగాణ

మరింత సమాచారం

ఈనాడు ప్రతిభ

◆ https://pratibha.eenadu.net ◆ https://eenadupratibha.net

విద్య, ఉద్యోగ పరీక్షల ప్రత్యేకం!

జూనియర్ ఇంటర్ గణితం

త్రికోణమితీయ ప్రమేయాలు

ఫైనల్ పరీక్షలు - 2026 ముఖ్యమైన ప్రశ్నలు - జవాబులు

ఒక మార్కు

1. $\cos 5\pi$ యొక్క విలువ- ( )
   1) 0 2) 1 3) –1 4) ఏదీకాదు

2. $\cos 1^\circ \cos 2^\circ \cos 3^\circ .... \cos 179^\circ$ యొక్క విలువ.. ( )
   1) $\frac{1}{\sqrt{2}}$ 2) 0 3) 1 4) –1

3. $\sin\theta + \mathrm{cosec}\,\theta = 2$ అయితే $\sin^2\theta + \mathrm{cosec}^2\theta = ...$ ( )
   1) 1 2) 4 3) 2 4) ఏదీకాదు

4. $\tan\theta = \frac{1}{2}$, $\tan\phi = \frac{1}{3}$ అయితే $\theta + \phi$ యొక్క విలువ ( )
   1) $\frac{\pi}{6}$ 2) π 3) 0 4) $\frac{\pi}{4}$

5. $\frac{1-\tan^2 15^\circ}{1+\tan^2 15^\circ}$ యొక్క విలువ... ( )
   1) 1 2) $\sqrt{3}$ 3) $\frac{\sqrt{3}}{2}$ 4) 2

6. $\sin(45^\circ+\theta) - \cos(45^\circ-\theta)$ యొక్క విలువ ( )
   1) $2\cos\theta$ 2) $2\sin\theta$ 3) 1 4) 0

7. $\sin 50^\circ - \sin 70^\circ + \sin 10^\circ$ యొక్క విలువ ( )
   1) 1 2) 0 3) $\frac{1}{2}$ 4) 2

8. $\sin 2\theta + \cos\theta = 1$ అయితే $\sin 2\theta$ యొక్క విలువ ( )
   1) 1 2) $\frac{1}{2}$ 3) 0 4) –1

9. $40^\circ 20'$ లను రేడియన్ కొలతలోకి మార్చండి.

సాధన: $40^\circ 20' = 40\frac{1}{3} = \frac{121^\circ}{3} = \frac{121}{3} \times \frac{\pi}{180}$ రేడియన్
$= \frac{121\pi}{540}$ రేడియన్లు

10. 25° డిగ్రీల్లోని కొలతలకు అనుగుణమయ్యే రేడియన్ల కొలతలను కనుక్కోండి.

సాధన: $25^\circ = 25 \times \frac{\pi}{180} = \frac{5\pi}{36}$

2 మార్కులు

1. ఒక చక్రం నిమిషానికి 360° భ్రమణాలు చేస్తుంది. అది ఒక సెకనులో ఎన్ని రేడియన్లు తిరుగుతుంది?

సాధన: ఒక నిమిషంలో భ్రమణాల సంఖ్య $= 360^\circ$

ఒక సెకనులో భ్రమణాల సంఖ్య $= \frac{360^\circ}{60} = 6^\circ$

6 భ్రమణాలు $= 6 \times 2\pi = 12\pi$ రేడియన్లు

ఒక సెకనులో తిరిగే రేడియన్లు $= 12\pi$.

ముఖ్యమైన ప్రశ్నలు-జవాబులు

రచయిత: యు. ప్రసన్న కుమార్

భాగిస్తే వచ్చే శేషం విషమం!

పండగలు, సెలవులు, పుట్టిన రోజులు ఏ తేదీల్లో, ఏయే వారాల్లో, ఎప్పుడు వచ్చాయా అని అందరూ తరచూ క్యాలెండర్లు వెతుకుతుంటారు. ఆ తేదీల పట్టిక లేకపోతే ఎవరికీ రోజు గడవదు. భూత, భవిష్యత్తు, వర్తమానాలను ఏడు వారాల్లో బంధించి ప్రదర్శిస్తూ, ప్రతి ఒక్కరి జీవితాల్లో భాగమైన క్యాలెండర్‌పై పోటీ పరీక్షల్లో ప్రశ్నలు అడుగుతుంటారు. అభ్యర్థుల తార్కిక ఆలోచన సామర్థ్యాన్ని పరీక్షిస్తూ, తక్కువ సమయంలో ఎక్కువ మార్కులు తెచ్చిపెట్టే ఈ అధ్యాయంపై పట్టు పెంచుకోవాలంటే సాధారణ, లీపు సంవత్సరాలను గుర్తించడం నేర్చుకోవాలి. ముఖ్యంగా విషమ రోజులను గణించడంపై అవగాహన పెంపొందించుకోవాలి. రోజు, నెల, శతాబ్దపు కోడ్‌లను గుర్తుంచుకోవాలి.

జనరల్ స్టడీస్ రీజనింగ్

క్యాలెండర్

వారానికి ఉన్న రోజులు 7.

విషమ దినాలు: ఇచ్చిన రోజులను 7తో భాగిస్తే వచ్చే శేషాన్ని 'విషమ దినాలు' లేదా 'అదనపు రోజులు' అంటారు.

ఉదా: 366 రోజులకు ఉన్న విషమ దినాలు ఎన్ని?

7) 366 (52
35
16
14
2

∴ లీపు సంవత్సరం (366 రోజులు)లో 52 వారాలు + 2 విషమ దినాలు ఉంటాయి. ★ ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా వాడుకలో ఉన్న క్యాలెండర్ గ్రేగోరియన్ క్యాలెండర్. దీని ప్రకారం 01-01-01 నాడు సోమవారం. ★ ప్రతీ సంవత్సరంలో 12 నెలలు ఉంటాయి. వీటిలో 7 నెలలు 31 రోజులను, 4 నెలలు 30 రోజులను, ఒక నెల 28 లేదా 29 రోజులను కలిగి ఉంటుంది.

శతాబ్ది సంవత్సరాలు: 100తో నిశ్శేషంగా భాగించే సంవత్సరాలను 'శతాబ్ది సంవత్సరాలు' అంటారు.

ఉదా: 100, 400, 900, 1900, 2000, 2100.

సాధారణ సంవత్సరం:

★ సాధారణ సంవత్సరంలో 365 రోజులు ఉంటాయి. వీటిలో 52 వారాలు, ఒక అదనపు రోజు ఉంటుంది.

★ సాధారణ సంవత్సరం ఏ రోజుతో అయితే ప్రారంభమవుతుందో అదే రోజుతో ముగుస్తుంది.

ఉదా: 01-01-2026 నాడు గురువారం కాబట్టి 31-12-2026 కూడా గురువారం అవుతుంది.

★ సాధారణ సంవత్సరంలో జనవరి, అక్టోబరు నెలలు ఒకే క్యాలెండర్‌ను పోలి ఉంటాయి.

★ సాధారణ సంవత్సరాలను 4తో నిశ్శేషంగా భాగించవచ్చు. ★ సాధారణ సంవత్సరంలో ఫిబ్రవరి, మార్చి, నవంబరు నెలలు ఒకే రోజుతో ప్రారంభమవుతాయి.

నెల	రోజులు	అదనపు రోజులు	కోడ్
జనవరి	31	3	1
ఫిబ్రవరి	28/29	0/1	4
మార్చి	31	3	4
ఏప్రిల్	30	2	0
మే	31	3	2
జూన్	30	2	5
జులై	31	3	0
ఆగస్టు	31	3	3
సెప్టెంబరు	30	2	6
అక్టోబరు	31	3	1
నవంబరు	30	2	4
డిసెంబరు	31	3	6

లీపు సంవత్సరం:

★ లీపు సంవత్సరంలో 366 రోజులు ఉంటాయి. వీటిలో 52 వారాలు, రెండు అదనపు రోజులు ఉంటాయి. ★ సాధారణంగా లీపు సంవత్సరం ఏ రోజుతో ప్రారంభమవుతుందో ఆ తర్వాత రోజుతో ముగుస్తుంది.

ఉదా: 01-01-2028 నాడు శనివారం కాబట్టి, 31-12-2028 నాడు ఆదివారం అవుతుంది.

★ లీపు సంవత్సరాలను 400 తో నిశ్శేషంగా భాగించవచ్చు.

ఉదా: 400, 800, 1200, 1600, 2000, 2400

గమనిక: ఏ సంవత్సరంలో అయినా ఏప్రిల్, జులై; మార్చి, నవంబరు; సెప్టెంబరు, డిసెంబరు నెలల క్యాలెండర్లు ఒకేలా ఉంటాయి.

రోజులు	కోడ్
శనివారం	0
ఆదివారం	1
సోమవారం	2
మంగళవారం	3
బుధవారం	4
గురువారం	5
శుక్రవారం	6

శతాబ్దాలు	కోడ్
1400 - 1499	2
1500 - 1599	0
1600 - 1699	6
1700 - 1799	4
1800 - 1899	2
1900 - 1999	0
2000 - 2099	6
2100 - 2199	4

రోజును కనిపెట్టే సూత్రం:

$$\frac{\text{తేదీ + సంవత్సరాలు + లీపు సంవత్సరాలు + నెల కోడ్ + శతాబ్దం కోడ్}}{7}$$

పై సూత్రంలో విలువలను ప్రతిక్షేపించి 7తో భాగిస్తే వచ్చే శేషాన్ని మాత్రమే పరిగణించాలి.

మాదిరి ప్రశ్నలు

టైపు - 1

1. 02–10–2026 నాడు ఏ వారం?
1) ఆదివారం 2) శుక్రవారం 3) శనివారం 4) సోమవారం

వివరణ: తేదీ = 2
సంవత్సరాలు = 26
లీపు సంవత్సరాలు = 6
అక్టోబరు కోడ్ = 1
శతాబ్దం కోడ్ = 6
$= \frac{2+26+6+1+6}{7} = \frac{41}{7}$
శేషం = 6
∴ శుక్రవారం **జ: 2**

2. 15–01–2024 నాడు ఏ వారం?
1) శనివారం 2) సోమవారం 3) ఆదివారం 4) మంగళవారం

వివరణ:
తేదీ = 15, సంవత్సరాలు = 24,
లీపు సంవత్సరాలు = 6,
జనవరి కోడ్ = 1,
శతాబ్దం కోడ్ = 6
$= \frac{15+24+6+1+6}{7} = \frac{52}{7}$
శేషం = 3 = 3 – 1 = 2
∴ సోమవారం **జ: 2**

గమనిక: ఇచ్చిన సంవత్సరం లీపు సంవత్సరమై, అడిగిన తేదీ జనవరి లేదా ఫిబ్రవరి నెలలో ఉంటే శేషాన్ని '1' తగ్గించాలి.

టైపు - 2

సంవత్సరాన్ని పోలిన సంవత్సరాన్ని కనుక్కోవడానికి కింది విధానం పాటించాలి. ★ లీపు సంవత్సరం తర్వాత సంవత్సరాన్ని పోలిన సంవత్సరాన్ని కనుక్కోవడానికి 6 కలపాలి. ★ లీపు సంవత్సరం తర్వాత 2వ, 3వ సంవత్సరాలను పోలిన సంవత్సరాలను కనుక్కోవడానికి 11 కలపాలి. ★ లీపు సంవత్సరాన్ని పోలిన సంవత్సరాన్ని కనుక్కోవడానికి దానికి 28 కలపాలి.

3. 2026వ సంవత్సరాన్ని పోలిన సంవత్సరం వెంటనే మళ్లీ ఎప్పుడు వస్తుంది?
1) 2036 2) 2037 3) 2035 4) 2030

వివరణ: 2026 అనేది లీపు సంవత్సరం తర్వాత వచ్చే 2వ సంవత్సరం (2024 + 2) ∴ 2026 + 11 = 2037
∴ 2026వ సంవత్సరాన్ని పోలిన సంవత్సరం 2037. **జ: 2**

4. 2021వ సంవత్సరాన్ని పోలిన సంవత్సరం మళ్లీ ఎప్పుడు వస్తుంది?
1) 2026 2) 2024 3) 2028 4) 2027

వివరణ: 2021 అనేది లీపు సంవత్సరం తర్వాత వచ్చే మొదటి సంవత్సరం (2020 + 1)
∴ 2021 + 6 = 2027 **జ: 4**

రచయిత: గోలి ప్రశాంత్ రెడ్డి

(c) eenadu

వేయి మునుల కుదురు.. యనమలకుదురు..

యనమలకుదురు శివాలయం డ్రోన్ చిత్రం

కానూరు, యనమలకుదురు, న్యూస్‌టుడే

వేయి మునుల కుదురు.. మన యనమలకుదురుగా వేల ఏళ్ల నుంచి ప్రసిద్ధి చెందింది. విజయవాడ నగర సమీపాన కృష్ణానదీతీరాన యనమలకుదురులో స్వయంభువుగా వెలిసిన పార్వతీ రామలింగేశ్వరులను పరమశివుని ప్రియశిష్యుడైన పరశు రాముడు ప్రతిష్ఠించారని, వేదోక్తంగా పునఃప్రతిష్ఠించిన లింగమైన పరశురామేశ్వరుడు. ఇక్కడ కొలువైన పార్వతీ రామలింగేశ్వరులను పూజిస్తే తమ కష్టాలు గొడ్డలితో నరికినట్లుగా సమూలంగా పోతాయని భక్తుల విశ్వాసం. వేయిమంది మునులు ఇక్కడ తపస్సు చేయడం వల్ల వేయిమునుల కుదురు అని పిలిచేవారు. కాలక్రమేణా యనమలకుదురుగా వ్యవహారంలోకి వచ్చింది. ఈ క్షేత్రంలో పరమశివుడు వాయులింగంగా పూజలు అందుకోవడం విశేషం. పూర్వం ఈ ప్రాంతం తపోభూమిగా ప్రకాశించింది. ఈ ఆలయ పరిసర ప్రాంతాల్లో గాలిలో ఇప్పటికీ ఓంకారం వినిపిస్తుందని భక్తులు నమ్ముతారు. రామాయణకాలంలో త్రేతాయుగంలో పరశురాముడు ఇక్కడ లింగాన్ని దర్శించి పూజలు చేశారని భక్తుల నానుడి. అలాగే ఆలయప్రాంగణంలో వెలసిన వినాయకుడు, సుబ్రహ్మణ్యస్వామి, దాసాంజనేయస్వామి, నాగేంద్రస్వామిపుట్ట, మహానందీశ్వరుడికి భక్తులు పూజలు నిర్వహిస్తుంటారు. ఈ రామలింగేశ్వరుడిని చాళుక్యులు, కాకతీయులు, రెడ్డిరాజులు, విజయనగర ప్రభువులు దర్శించినట్లు చారిత్రక ఆధారాలున్నాయి.



పూజలందుకుంటున్న శివలింగం

కనులపండువగా ప్రభల ఉత్సవం

ఈ నెల 15న మహాశివరాత్రి సందర్భంగా అంగరంగవైభవంగా ప్రభల ఉత్సవాలు జరుగుతాయి. ఈ పర్వదినాన ప్రభలను మహాశివుని ప్రతిరూపంగా భక్తులు భావిస్తారు. విద్యుద్దీపాలంకరణలు, మేళతాళాలు, మేలుజాతి వృషభాలతో బండ్లు కట్టి వాటిపై ప్రభలను ఉంచి గిరిప్రదక్షిణ చేస్తారు. శివరాత్రి తెల్లవారుజామున శివపార్వతుల కల్యాణం, స్వామివార్ల వసంతోత్సవం, అనంతరం గ్రామోత్సవం నయనానందకరంగా జరుగుతుంది. ఈ సందర్భంగా భక్తులు తమ కష్టాలు తీర్చమని వేడుకుంటూ గండదీపాలు సమర్పించి మొక్కులు చెల్లించుకుంటారు.

500 కార్లకు.. 2 వేల బైకులకు పార్కింగ్ సౌకర్యం

సంగా నరసింహారావు

యనమలకుదురుకు చెందిన సంగా నరసింహారావు ఈ ఆలయ అభివృద్ధికి గత రెండు దశాబ్దాలుగా కోట్లాది రూపాయలు ఖర్చు చేశారు. ఈ శివరాత్రికి ఆయన వాహనాల పార్కింగ్ నిమిత్తం అధునాతన మూడంతస్తుల సముదాయం నిర్మించారు. రూ.30 కోట్లతో నిర్మించిన ఈ పార్కింగ్ సముదాయంలో ఒకేసారి 500 కార్లు, 2 వేల ద్విచక్రవాహనాలు పార్కింగ్ చేయవచ్చు. వీటితో పాటు రూ.12 కోట్లతో అన్నదాన భవనం, 50 గదుల కాటేజీల నిర్మాణం జరుగుతుంది. భవిష్యత్తులో పెరిగే భక్తుల రద్దీకి అనుగుణంగా వీటిని ఏర్పాటు చేస్తున్నామని ఆలయ అభివృద్ధి దాత సంగా నరసింహారావు తెలిపారు.

ఇంద్రకీలాద్రిపై శివరాత్రి మహోత్సవాలు ప్రారంభం

ఈవో శీనానాయక్, పాలకమండలి ఛైర్మన్ రాధాకృష్ణతో గణపతి పూజ చేయిస్తున్న స్థానాచార్య శివప్రసాదశర్మ

ఇంద్రకీలాద్రి, న్యూస్‌టుడే: ఇంద్రకీలాద్రిపై మహాశివరాత్రి మహోత్సవాలు శుక్రవారం ప్రారంభమయ్యాయి. మల్లేశ్వరాలయ ప్రాంగణంలో ఈవో శీనానాయక్, పాలకమండలి ఛైర్మన్ రాధాకృష్ణతో స్థానాచార్య శివప్రసాదశర్మ గణపతి పూజ చేయించారు. గంగా, పార్వతీ సమేత మల్లేశ్వరస్వామి వార్ల ఉత్సవమూర్తులకు మంగళస్నానాలు చేయించారు. ఉత్సవమూర్తులను వధూవరులుగా అలంకరించారు. మండపారాధన, కలశస్థాపన, ధ్వజారోహణ, అగ్నిప్రతిష్ఠాపన కార్యక్రమాలను రుత్వికులు నిర్వహించారు. కార్యక్రమంలో పాలక మండలి సభ్యులు శంకరబాబు, ధర్మారావు, పద్మావతి, రాధారాణి, సరిత పాల్గొన్నారు.

శ్రీకాళహస్తీశ్వరుడికి పట్టువస్త్రాల సమర్పణ: ఇంద్రకీలాద్రి, న్యూస్‌టుడే: మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల సందర్భంగా శ్రీకాళహస్తీశ్వరుడికి దుర్గగుడి తరఫున పట్టు వస్త్రాలను సంప్రదాయబద్ధంగా దుర్గగుడి పాలకమండలి ఛైర్మన్ రాధాకృష్ణ, ఈవో శీనానాయక్ శుక్రవారం అందజేశారు. ఈనెల 15న శ్రీకాళహస్తిలో స్వామివారి బ్రహ్మోత్సవాలను పురస్కరించుకుని కల్యాణం నిర్వహిస్తారు. ఈ సందర్భంగా శ్రీజ్ఞానప్రసూనాంబ సమేత శ్రీకాళహస్తీశ్వర స్వామి వార్ల దేవస్థానం తరఫున పట్టువస్త్రాలు, సారెను శుక్రవారం తీసుకెళ్లారు. కార్యక్రమంలో దేవస్థానం పాలకమండలి సభ్యులు, వేదపండితులు పాల్గొన్నారు.

ప్రశాంతంగా బార్ కౌన్సిల్ ఎన్నికలు

సూర్యారావుపేట, న్యూస్‌టుడే: ఆంధ్రప్రదేశ్ బార్ కౌన్సిల్ ఎన్నికలు శుక్రవారం విజయవాడలో ప్రశాంతంగా ముగిశాయి. బెజవాడ బార్ అసోసియేషన్ నుంచి 18 మంది న్యాయవాదులు బార్ కౌన్సిల్ ఎన్నికల్లో పోటీ చేస్తున్నారు. ఉదయం 10.30 గంటలకు ప్రారంభమైన ఎన్నికల ప్రక్రియ సాయంత్రం 5 గంటలకు ముగిసింది. బీబీఏ గ్రంథాలయం, ఏఎస్ రామారావు హాలు, డాక్టర్ కేఎల్‌రావు భవనల్లో ఏర్పాటు చేసిన మూడు పోలింగ్ కేంద్రాల్లో న్యాయవాదులు తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు.

వరుసలో నిల్చున్న లాయర్లు

ఓట్లు వేసిన 2,523 మంది న్యాయవాదులు

బెజవాడ బార్ అసోసియేషన్ నుంచి మొత్తం 2,925 మంది న్యాయవాదులు ఓటు వేయాల్సి ఉంది. సాయంత్రం 5 గంటల వరకు 2,524 మంది న్యాయవాదులు తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఎన్నికల అధికారి డి.పి.రామకృష్ణ ఆధ్వర్యంలో ఎన్నికలు ప్రశాంతంగా నిర్వహించారు. బీబీఏ మాజీ అధ్యక్షుడు చంద్రమౌళి, సీనియర్ న్యాయవాదులు కందుల శ్రీనివాస్, బుర్రిగారు, అబ్దుల్ మతీన్, కె.బి.సుందర్, వకాలా తదితరులు 40 మంది వరకు న్యాయవాదులు పోలింగ్ ఏజెంట్లుగా సేవలు అందించారు. సుంకర రాజేంద్రప్రసాద్, చలసాని అజయ్‌కుమార్‌లు మళ్లీ పోటీలో ఉన్నారు. తెదేపా ఫ్లోర్ లీడర్ నెల్లిబండ బాలస్వామి, కాంగ్రెస్ పార్టీ నగర అధ్యక్షుడు నరహరిశెట్టి నరసింహారావు తదితరులు తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు. పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ట్రాఫిక్ పోలీసులు వాహనాల రద్దీని పర్యవేక్షించారు. సిటీ బస్సులను ప్రత్యామ్నాయ మార్గాల ద్వారా మళ్లించారు. ఎన్నికలు ప్రశాంతంగా ముగియడంతో సహకరించిన అందరికీ బీబీఏ అధ్యక్షుడు ఏకే బాషా, ప్రధాన కార్యదర్శి కేవీ రంగారావు తదితరులు కృతజ్ఞతలు తెలిపారు. ఏపీ హైకోర్టు ప్రాంగణంలోని బార్ కౌన్సిల్ కార్యాలయంలో ఈ నెల 16 నుంచి ఓట్ల లెక్కింపు జరగనుంది.



ఓటు హక్కు వినియోగించుకుంటున్న సుంకర రాజేంద్రప్రసాద్, చలసాని అజయ్‌కుమార్

మద్యం కుంభకోణం కేసులో నిందితుల రిమాండ్ పొడిగింపు

ఈనాడు - అమరావతి: మద్యం కుంభకోణం కేసులో నిందితులకు కోర్టు రిమాండ్ పొడిగించింది. వీరికి విధించిన రిమాండ్ గడువు శుక్రవారంతో ముగియనుండడంతో సిట్ అధికారులు విజయవాడ, గుంటూరు కారాగారాల్లో ఉన్న నిందితులను బందోబస్తు మధ్య ఏసీబీ కోర్టులో హాజరుపరిచారు. గత నెల 30 నుంచి ఇప్పటి వరకు 15 మంది సాక్షులను పోలీసులు విచారించారని, ఇప్పటి 164 స్టేట్‌మెంట్లను రికార్డు చేయించామని సీపీ రాజేంద్రప్రసాద్ న్యాయాధికారికి దర్యాప్తు పురోగతి వివరించారు. నిందితులకు సంబంధించిన కొన్ని ఆస్తులను గుర్తించామని, వాటిని ఎటాచ్ చేసేందుకు సిద్ధం అవుతున్నామన్నారు. ఈ నేపథ్యంలో నిందితుల రిమాండ్‌ను పొడిగించాలని కోర్టును కోరుతూ మెమో దాఖలు చేశారు. ఈనెల 27 వరకు రిమాండ్ పొడిగిస్తూ న్యాయాధికారి భాస్కరరావు ఉత్తర్వులిచ్చారు. పార్లమెంట్ సమావేశాలు ఉన్నందున మినహాయింపు ఇవ్వాలని వైకాపా ఎంపీ మిథున్‌రెడ్డి కోరారు. జైలులో ఉన్న కృష్ణమోహన్‌రెడ్డి, చెవిరెడ్డి, వెంకటేష్‌నాయుడు, దిలీప్ కోర్టుకు హాజరయ్యారు. ధనుంజయరెడ్డి, బాలాజీ గోవిందప్ప, సజ్జల శ్రీధర్‌రెడ్డి తదితరుల తరఫున న్యాయవాదులు గైర్హాజరు పిటిషన్ దాఖలు చేశారు. రిమాండ్ పొడిగింపు తర్వాత నిందితులను విజయవాడ, గుంటూరు కారాగారాలకు తరలించారు.

నేడు, రేపు విద్యుత్తు బిల్లులు చెల్లించొచ్చు

సూర్యారావుపేట: రెండో శనివారం, మహా శివరాత్రి సందర్భంగా ఆదివారం వరుస సెలవు దినాలైనప్పటికీ విద్యుత్తు బిల్లుల వసూలు కేంద్రాలు తెరిచి ఉంటాయని ఆ సంస్థ ఎస్ఈ యు.హనుమయ్య తెలిపారు. ఏపీసీపీడీసీఎల్ కస్టమర్ యాప్ ద్వారా ఇంటి వద్ద నుంచే విద్యుత్తు సర్వీసు నంబరును యాప్‌లో రిజిస్టర్ చేసుకుని కూడా విద్యుత్తు బిల్లులను చెల్లించవచ్చన్నారు. అదే విధంగా గూగుల్‌పే, ఫోన్ పే, అమెజాన్ పే, బిల్‌డెస్క్ యాప్‌ల ద్వారా కూడా చెల్లించవచ్చని ఎస్ఈ తెలిపారు.

విద్యార్థినులు ఏర్పాటు చేసిన ఫుడ్ స్టాల్

సందడిగా పిల్లల సంత..

గుణదల(పటమట), న్యూస్‌టుడే: గుణదలలోని అభ్యాస విద్యాలయంలో శుక్రవారం 'పిల్లల సంత' సందడిగా సాగింది. 5వ తరగతి విద్యార్థులు వ్యాపారుల్లా మారి స్టాళ్లు నిర్వహించడం ఆకర్షణగా నిలిచింది. కూరగాయలు, ఫ్యాన్సీ వస్తువులు, జ్యూస్, స్టేషనరీ, ఫుడ్ కోర్టులో ఆహార పదార్థాలు విక్రయించారు. వినియోగదారుల్లా వచ్చిన ఇతర తరగతుల పిల్లలతో మాట్లాడి వస్తువులు అమ్మడం, బిల్లులు రాయడం, డబ్బులు తీసుకొని చిల్లర ఇవ్వడం వంటి లావాదేవీలను చాకచక్యంగా నిర్వహించారు. పుస్తకాలకే పరిమితం కాకుండా అనుభవాత్మక విద్యకు ప్రాధాన్యం ఇస్తూ నిర్వహిస్తున్న వినూత్న కార్యక్రమాల్లో భాగంగానే సంత ఏర్పాటు చేసినట్లు నిర్వాహకులు తెలిపారు. గణితాన్ని ప్రాక్టికల్‌గా అర్థం చేసుకోవడం.. ఆర్థిక లావాదేవీలపై అవగాహన కల్పించడం సంత ప్రధాన ఉద్దేశమని ప్రిన్సిపల్ వై.వి.కృష్ణ పేర్కొన్నారు.

వారసత్వ సంపద పరిరక్షణలో భాగస్వాములుకండి

విద్యార్థులతో స్పా డైరెక్టర్ రమేష్ శ్రీకొండ, ఇంటాక్ కన్వీనర్ సాయి పాపినేని తదితరులు

కరెన్సీనగర్, న్యూస్‌టుడే: వారసత్వ సంపద పరిరక్షణను మరింత బలోపేతం చేసే దిశగా ఇండియన్ నేషనల్ ట్రస్ట్ ఫర్ ఆర్ట్ అండ్ కల్చరల్ హెరిటేజ్ (ఇంటాక్) విజయవాడ చాప్టర్... స్కూల్ ఆఫ్ ప్లానింగ్ అండ్ ఆర్కిటెక్చర్ (స్పా-విజయవాడ) విద్యార్థులను అధికారికంగా తమ సంస్థలోకి ఆహ్వానించింది. స్థానిక స్పా కళాశాలలో నిర్వహించిన కార్యక్రమంలో విద్యార్థులకు సభ్యత్వ పత్రాలు అందజేశారు. ఇంటాక్ విజయవాడ చాప్టర్ కన్వీనర్ సాయి పాపినేని మాట్లాడుతూ.. దేశంలోని విభిన్న సాంస్కృతిక, వాస్తు శిల్ప వారసత్వాన్ని కాపాడడంలో కాబోయే ఆర్కిటెక్ట్‌లు, ప్లానర్లు పోషించాల్సిన పాత్రను వివరించారు. చాప్టర్ కో-కన్వీనర్ ప్రసూన బాలంత్రాపు మాట్లాడుతూ. . ప్లానింగ్, ఆర్కిటెక్చర్‌లో.. వారసత్వ సంపద స్థిరమైన పరిరక్షణకు యువతను భాగస్వాములను చేయడం ఎంతో కీలకమని అన్నారు. స్పా-విజయవాడ డైరెక్టర్ రమేష్ శ్రీకొండ విద్యార్థులకు సభ్యత్వ పత్రాలను అందజేశారు.

మత్తును తరిమికొట్టడమే డ్రగ్స్‌పై దండయాత్ర లక్ష్యం

ర్యాలీలో ఎమ్మెల్యే సుజనాచౌదరి, సీపీ రాజశేఖరబాబు, ఈగల్ చీఫ్ రవికృష్ణ తదితరులు

హాజరైన విద్యార్థులు

విద్యాధరపురం: యువత మత్తు పదార్థాలకు దూరంగా ఉండటమే డ్రగ్స్‌పై దండయాత్ర లక్ష్యం అని హోంమంత్రి అనిత అన్నారు. డ్రగ్స్‌పై ఉక్కుపాదం మోపాలని నగర పోలీసు కమిషనర్ రాజశేఖరబాబు నేతృత్వంలో 18వ రోజు కాళేశ్వరరావు మార్కెట్ సెంటరు నుంచి గాంధీజీ మున్సిపల్ హైస్కూల్ వరకు శుక్రవారం ప్రదర్శన నిర్వహించారు. ఈ సందర్భంగా గాంధీజీ మున్సిపల్ హైస్కూల్లో నిర్వహించిన బహిరంగ సభలో హోంమంత్రి అనిత మాట్లాడుతూ..సీపీ రాజశేఖరబాబు నేతృత్వంలో ఈగల్ టీమ్ డ్రగ్స్ రవాణ, వినియోగంపై అవగాహన పెంచేందుకు చేపట్టిన సైకిల్ యాత్ర 227 కి.మీ పూర్తి చేయడం అభినందనీయమన్నారు. ఎంపీ కేశినేని శివనాథ్ మాట్లాడుతూ.. ఎన్టీఆర్ జిల్లా పోలీసు, సుజనా ఫౌండేషన్ డ్రగ్స్‌పై అవగాహనా సదస్సు నిర్వహించడం స్ఫూర్తిదాయకమన్నారు. ఐదుగురు మహిళలు సైకిల్ యాత్ర ద్వారా సెలబ్రిటీలుగా మారారన్నారు. పశ్చిమ ఎమ్మెల్యే సుజనా చౌదరి మాట్లాడుతూ..డ్రగ్స్‌కు బానిసలైనవారి జీవితం దుర్భరంగా ఉంటుందని..వారి కుటుంబాల్లో వేదన వర్ణనాతీతం అన్నారు. తల్లిదండ్రులు తమ సంతానం ఏ విధంగా ఉన్నారో తెలుసుకోవాల్సిన బాధ్యత ఉందన్నారు. సీపీ రాజశేఖరబాబు మాట్లాడుతూ జనవరి 27న హోంమంత్రి ప్రారంభించిన ఈ యాత్ర పట్ల ప్రజలు ఆదరాభిమానాలతో స్వాగతం పలుకుతున్నారన్నారు. 10 వేలకు పైగా సీసీ కెమెరాలు, డ్రోన్ల సహకారంతో నేరస్తులను గుర్తించి తక్షణ చర్యలు తీసుకుంటున్న పోలీసులకు ప్రజలు సహకరించాలన్నారు. సుజనా ఫౌండేషన్ ద్వారా రూ.30లక్షలతో వెయ్యి సీసీ కెమెరాలు అందజేసినందుకు కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో డీసీపీలు షిరీన్‌బేగం, సరిత, ఏడీసీపీ రామకృష్ణ, పశ్చిమ ఏసీపీ దుర్గారావు, వన్‌టౌన్ సీఐ గుణరామ్ పాల్గొన్నారు.

మాటలతోనే సరా.. పనులపై దృష్టి పెట్టరా?

గడువు ముగుస్తున్నా కొలిక్కిరాని ఫిషింగ్ హార్బర్

ఈనాడు డిజిటల్, మచిలీపట్నం

అసంపూర్తి భవనాలతో ఇలా..

పొడిగించిన గడువులు ముగిసిపోతున్నా మచిలీపట్నం ఫిషింగ్ హార్బర్ నిర్మాణం కొలిక్కిరాలేదు. ఏడాదిగా పనుల్లో ఎలాంటి పురోగతి లేదు. ఈ మార్చితో అదనంగా రెండు సార్లు పొడిగించిన గడువు పూర్తవుతున్నా హార్బర్‌లో ఎక్కడా గుత్తేదారు ఇంజినీర్లు.. పనిచేసేవారు కనిపించట్లేదు. వైకాపా హయాంలో బిల్లులు పడక పనులు ఎక్కడికక్కడ నిలిచాయి. కూటమి ప్రభుత్వం వచ్చాక పనులు వేగంగా పూర్తిచేసి ఎప్పటికప్పుడు బిల్లులు పెట్టుకుంటే తక్షణమే మంజూరు చేస్తామని మారిటైమ్ బోర్డు సీఈవో ఆదిత్య హామీ ఇచ్చినా గుత్తేదారు సంస్థలో మాత్రం చలనం లేదు.

- 2021లో పనులు ప్రారంభం కాగా 2023 మార్చికి పూర్తి చేయాలి.

నిర్మాణ సంస్థ:	ఎమ్ఆర్‌కేఆర్
వ్యయం:	రూ.421కోట్లు
విస్తీర్ణం:	56 ఎకరాలు
జరిగిన పనులు:	71శాతం
550 పడవలు తిరిగే వీలుంది..	

2024 సెప్టెంబరులో రెండోసారి గడువు పెంచారు. అప్పటి నుంచి రోజూ 300 మందితో పనిచేసినా ఈ ఏడాది మార్చినాటికి పనులు కొలిక్కి వచ్చేవని అధికారులు చెబుతున్నారు. ఇంజినీర్లు.. పనిచేసే వారిని పెంచకపోగా ఉన్నవారిని సైతం తగ్గించేశారు. దీంతో అతి ముఖ్యమైన మొగ, బ్రేక్ వాటర్, డ్రెడ్జింగ్ తదితర పనులు ఆగిపోయాయి. వేటకు వెళ్లే పడవలు పాత మొగ వద్ద తరచూ ఇరుక్కుని ధ్వంసమవుతున్నాయి.

నెలనెలా పర్యవేక్షణ ఉత్తిదేనా..?

గత ఏడాది ఏప్రిల్‌లో మంత్రులు బీసీ జనార్దన్‌రెడ్డి, కొల్లు రవీంద్ర, వంగలపూడి అనిత, వాసంశెట్టి సుభాష్, ఆంధ్రప్రదేశ్ మారిటైమ్ బోర్డు ఛైర్మన్ దామచర్ల సత్య హార్బర్ పనులు పరిశీలించారు. పురోగతి లేకపోవడంతో గుత్తేదారు సంస్థ, పర్యవేక్షణాధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. గత జూన్ నాటికి అంతర్గత రోడ్లు, ప్యాకింగ్, నిల్వలు ఇతర సముదాయాలు పూర్తి చేసి మత్స్యకార పడవలకు అడ్డకుంలు తొలగించాలని నిర్దేశించారు. సెప్టెంబరులో పనులు పరిశీలించిన ఆర్అండ్‌బీ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఎం.టి.కృష్ణబాబు నెలాఖరులోగా పురోగతి కనిపించకుంటే ఒప్పందం రద్దు చేస్తామని హెచ్చరించినా తీరు మారలేదు. నెలనెలా పర్యవేక్షిస్తామన్న మంత్రులు, జిల్లా అధికారులు మాటలకే పరిమితం కావడంతో అదనపు గడువులు ముగుస్తున్నా పనులు కొలిక్కిరాలేదు.

ఇంకో రెండేళ్లకైనా అవుతుందా..?

వైకాపా హయాంలో అనుభవంలేని సంస్థకు పనులు కట్టబెట్టారు. ఇది మరో సంస్థకు సబ్ కాంట్రాక్టు ఇచ్చింది. జెట్టీలు మినహా ఏ పనులు కొలిక్కిరాలేదు. బ్రేక్‌వాటర్ నిర్మాణాలు, మొగ, డ్రెడ్జింగ్, భవన సముదాయాలు, రోడ్లు తదితర అన్నీ అసంపూర్తిగానే ఉన్నాయి. ఇదే తీరు కొనసాగితే మరో రెండేళ్లయినా హార్బర్ పూర్తికాదని అధికారులే చెబుతున్నారు. ● పనులు వేగంగా పూర్తిచేసేలా చర్యలు తీసుకుంటామని మంత్రి కొల్లు రవీంద్ర తెలిపారు.



మోడైన చెట్టు.. పక్షులే ఆకట్టు..

విజయవాడ దూరదర్శన్ కేంద్రంలో ఆకులన్నీ రాలిపోయిన చెట్టు ఇది. సాయంత్రం అయ్యే సరికి నీటి కొంగలు, ఇతర పక్షులు వాలి ఆకులున్నట్లు దర్శనమిస్తోంది. **- ఈనాడు, అమరావతి**

27న ఏఆర్‌డీవో 3కే రన్

చుట్టుగుంట, న్యూస్‌టుడే: ప్రపంచ రేర్ డిసీజ్ డే సందర్భంగా ఈ నెల 27వ తేదీన బీఆర్‌టీఎస్ రోడ్డులో 'ఏఆర్‌డీవో 3కే రన్-ఫైట్ అగెనెస్ట్ కండర క్షీణత' కార్యక్రమాన్ని చేపట్టామని ఏఆర్‌డీవో (అమరావతి రేర్ డిసీజెస్ ఆర్గనైజేషన్) వ్యవస్థాపకురాలు సుంకర శోభారాణి పేర్కొన్నారు. ఇందుకు సంబంధించి శుక్రవారం చుట్టుగుంట అనిల్ న్యూరో ట్రామా సెంటర్‌లో న్యూరాలజిస్ట్ డాక్టర్ దేవనబోయిన అనిల్‌కుమార్, ఫిజియోథెరపిస్ట్‌లు కలపాల ప్రవీణ్, ఎంవీ పవన్ కల్యాణ్, ఏఆర్‌డీవో బృంద ప్రతినిధులు తోట ఫణీంద్రవర్మ, సౌజన్య, చంద్రశేఖర్‌లతో కలిసి శోభారాణి గోడపత్రిక ఆవిష్కరించారు. 'కండర క్షీణత' వంటి వ్యాధులపై ప్రజలకు సరైన సమాచారం, అవగాహన కల్పించడమే ఈ 3కే రన్ ప్రధాన లక్ష్యమన్నారు.

విద్యార్థి వీసాల్లో 50 శాతం తగ్గుదల

లబ్బీపేట(విజయవాడ సిటీ), న్యూస్‌టుడే : అమెరికా వీసా నిబంధనల్లో మార్పుల వల్ల ఈ సంవత్సరం భారతీయ విద్యార్థులకు జారీ చేసిన ఎఫ్-1 వీసాల్లో 50 శాతం తగ్గుదల నమోదైందని అంతర్జాతీయ ఇమ్మిగ్రేషన్ అటార్నీ నడదూర్ ఎస్.కుమార్ అన్నారు. విజయవాడ ఎంజీ రోడ్డులోని ఓ హోటల్లో శుక్రవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. హెచ్-1బీ వీసా నిబంధనల్లో వచ్చిన మార్పులు, పెరిగిన ఫీజులు, కఠినమైన కాన్సులర్ తనిఖీలు, గ్రీన్‌కార్డు కోసం సుదీర్ఘ కాలం వేచి ఉండాల్సి రావడం అందుకు కారణాలని వివరించారు. ఇలాంటి సమయంలో ఈబీ-5 ఇన్వెస్టర్ ప్రోగ్రాం సురక్షితమైన, వేగవంతమైన ప్రత్యామ్నాయమని అన్నారు. విద్యార్థులు కేవలం గుర్తింపు పొందిన విద్యాసంస్థలకే దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. మద్యం తాగి వాహనం నడపడం, చిన్నపాటి దొంగతనాలు చేయడం, రాజకీయ కార్యకలాపాల్లో పాల్గొనడం వంటి కారణాల వల్ల వీసా నిరాకరణకు గురవుతుందని అన్నారు. అమెరికాలో ఉండి ఈబీ-5కి దరఖాస్తు చేసుకునే వారు కాన్సులేట్ సందర్శన అవసరం లేకుండానే ఐదు నెలల్లోపు వర్క్ ఆథరైజేషన్ పొందవచ్చని తెలిపారు.

ఆరోగ్య రంగానికి కేటాయింపులు పెంచితే మేలు



పోస్టర్లు విడుదల చేస్తున్న సాయిప్రసాద్, రమణయ్య, కామేశ్వరరావు, విజయ ప్రకాష్ తదితరులు

రాఘవయ్యపార్క్ కూడలి(కృష్ణలంక), న్యూస్‌టుడే: 2026-27 బడ్జెట్‌లో ఆరోగ్య రంగానికి కేటాయింపులు భారీగా పెంచాల్సిన అవసరం ఉందని ప్రజారోగ్య వేదిక డిమాండ్ చేసింది. యువతలో సహా గుండెపోట్లు పెరుగుతున్న నేపథ్యంలో 'గుండె జబ్బులు-కారణాలు-నివారణా మార్గాలు'.. అంశంపై ఈ నెల 22వ తేదీన ఎంబీ విజ్ఞాన కేంద్రంలో ప్రజారోగ్యవేదిక ఆధ్వర్యంలో ఆరోగ్య సదస్సు ఏర్పాటు చేశారు. ఇందుకు సంబంధించి శుక్రవారం ఎంబీ విజ్ఞాన కేంద్రంలో పోస్టర్ ఆవిష్కరించారు. వేదిక గౌరవ, రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ కేవీ సాయి ప్రసాద్, డాక్టర్ ఎంబీ రమణయ్యలు మాట్లాడుతూ రాష్ట్రంలో ఆరోగ్య రంగానికి కేటాయింపులు చాలా తక్కువగా ఉంటున్నట్లు చెప్పారు. 2025-26 రాష్ట్ర బడ్జెట్‌లో ఆరోగ్య రంగానికి రూ.19,264 కోట్లు కేటాయించారని.. రాష్ట్ర స్థూల ఉత్పత్తిలో ఇది కేవలం 1.05 శాతం మాత్రమేనని చెప్పారు. గిరిజన ప్రాంతాలకు ప్రత్యేక ఆరోగ్య ప్యాకేజీగా రూ.2 వేల కోట్లు కేటాయించి మౌలిక సదుపాయాలు, రవాణా సమస్యలను పరిష్కరించాలన్నారు. పిల్లలు, మహిళల్లో పోషకాహార లోపాలను తగ్గించేందుకు పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్(పీడీఎస్)లో ఫోర్టిఫైడ్ ఆహారాలు, రాగులు, పప్పులు అందించాలన్నారు. వైద్య సిబ్బంది, వైద్యుల ఖాళీలను భర్తీ చేసి మంగళగిరి ఎయిమ్స్ ఆసుపత్రిని బలోపేతం చేయాలని డాక్టర్ సాయిప్రసాద్, రమణయ్యలు కోరారు. ఫిబ్రవరి 14న ప్రవేశపెట్టనున్న బడ్జెట్‌లో అధికార, ప్రతిపక్షాలు ఈ అంశాలకు ప్రాధాన్యం ఇచ్చి బలంగా చర్చించాలని ఎమ్మెల్యేలను కోరారు. సంస్థ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి టి.కామేశ్వరరావు, ఎన్టీఆర్ జిల్లా ప్రధాన కార్యదర్శి విజయ ప్రకాష్ తదితరులు పాల్గొన్నారు.

12వ వేతన సవరణ కమిషన్ ఏర్పాటు చేయాలి

ఎస్టీయూ నాయకుల నిరసన

గాంధీనగర్, న్యూస్‌టుడే: 12వ వేతన సవరణ తక్షణమే అమలు చేయాలని రాష్ట్రోపాధ్యాయ సంఘం(ఎస్టీయూ ఏపీ) జిల్లా అధ్యక్షుడు వేముల భిక్షమయ్య డిమాండ్ చేశారు. రాష్ట్ర సంఘం పిలుపు మేరకు శుక్రవారం ధర్నాచౌక్‌లో నిర్వహించిన ధర్నాలో ఆయన మాట్లాడారు. కూటమి ప్రభుత్వం ఎన్నికలకు ముందు ఉద్యోగులకు ఇచ్చిన హామీలు అమలు చేయాలని, 11వ పీఆర్సీ కాలం ముగిసి 30 నెలలు గడిచినా ఇంకా 12వ పీఆర్సీ ఏర్పాటు చేయకపోవడం సరికాదన్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో 30 శాతం తగ్గకుండా మధ్యంతర భృతి ఇవ్వాలని, పాత పెన్షన్ విధానం అమలు చేయాలని, ఉద్యోగులకు ఇవ్వాల్సిన రూ.34 వేల కోట్ల బకాయిలను తక్షణమే చెల్లించాలని, పెండింగ్‌లో ఉన్న నాలుగు డీఏలు మంజూరు చేయాలని, 2004 ముందు నోటిఫికేషన్ ద్వారా ఉద్యోగంలో చేరిన 2003 డీఎస్సీ ఉపాధ్యాయులు, పోలీసులు, ఇతర ఉద్యోగులకు, కేంద్రం ఇచ్చిన మెమో నంబర్ 57 ప్రకారం పాత పింఛను అమలు చేయాలని డిమాండ్ చేశారు. ప్రధాన కార్యదర్శి అనుగ్రహ ప్రసాద్ మాట్లాడుతూ విశ్రాంత ఉద్యోగులకు రావాల్సిన బెనిఫిట్స్‌ను తక్షణమే మంజూరు చేయాలని కోరారు. మాజీ రాష్ట్ర అధ్యక్షుడు జోసెఫ్ సుధీర్‌బాబు మాట్లాడుతూ సర్వీస్‌లో ఉన్న టీచర్స్‌కు టెట్ పరీక్ష నుంచి మినహాయింపు ఇవ్వాలని కోరారు. రాష్ట్ర నాయకులు అరుణ కిషోర్, బసవయ్యలు మాట్లాడుతూ ఉద్యోగుల న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలని లేనిపక్షంలో ఈ నెల 25న చలో విజయవాడ కార్యక్రమం నిర్వహిస్తామని తెలిపారు. రాష్ట్ర నాయకులు కొడాలి కిషోర్, కొడటి వెంకటేశ్వరరావు, శ్రీహరి, వేల్పుల వెంకటేశ్వర్లు, జిల్లా సభ్యులు పాల్గొన్నారు.

అంతర్ వర్సిటీ నెట్‌బాల్ పోటీలకు సర్వం సిద్ధం



క్రీడాధికారులకు సూచనలిస్తున్న రాంజీ తదితరులు

విజయవాడ క్రీడలు, మచిలీపట్నం గ్రామీణం: కృష్ణా విశ్వవిద్యాలయం (కేఆర్‌యూ) ఆధ్వర్యంలో స్థానిక మారిస్ స్టెల్లా కళాశాల మైదానంలో ఈ నెల 14 నుంచి 18వ తేదీ వరకు జరిగే అఖిల భారత అంతర్ వర్సిటీ నెట్‌బాల్ (మహిళలు) పోటీలకు సర్వం సిద్ధం చేశామని వర్సిటీ ఉపకులపతి ఆచార్య కూన రాంజీ తెలిపారు. కళాశాల ప్రాంగణంలో శుక్రవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. టోర్నీలో 88 జట్లు తలపడతాయని చెప్పారు. పోటీల ప్రారంభోత్సవానికి మంత్రులు లోకేశ్, మండిపల్లి రామ్‌ప్రసాద్‌రెడ్డి, కొల్లు రవీంద్ర, ఎంపీ శివనాథ్ తదితర ప్రజాప్రతినిధులు, శాప్ ఎండీ ఎస్.భరణి, ఉన్నత విద్యాశాఖ అధికారులు హాజరవుతారని తెలిపారు. రెక్టార్ ఆచార్య మండవ వెంకట బసవేశ్వరరావు మాట్లాడుతూ... నాలుగు మ్యాచ్ నిర్వహణ కోర్టులు, మరో రెండు ప్రాక్టీసు కోర్టులు సిద్ధం చేశామని తెలిపారు. ప్రిన్సిపల్ సిస్టర్ జి.ఇన్నాసమ్మ మాట్లాడుతూ.. క్రీడాకారిణులకు భద్రతతో కూడిన వసతి సదుపాయం కల్పించినట్లు తెలిపారు. వర్సిటీ స్పోర్ట్స్ బోర్డు పూర్వ కార్యదర్శి ఎన్.శ్రీనివాసరావు మాట్లాడుతూ... పోటీలు నాకౌట్ కమ్ లీగ్ పద్ధతిలో జరుగుతాయని తెలిపారు. జాతీయ నెట్‌బాల్ సమాఖ్య అర్హత కలిగిన 30 మంది సాంకేతికాధికారులు పోటీల నిర్వహణలో భాగస్వాములవుతారని అన్నారు. ఏఐయూ పరిశీలకుడిగా విష్ణు చౌదరి నియమితులైనట్లు వెల్లడించారు. వర్సిటీ వ్యాయామ అధ్యాపకుల సంఘం అధ్యక్షుడు వి.నాగేశ్వరరావు, కార్యదర్శి బీసీహెచ్ సంగీతరావు, స్పోర్ట్స్ బోర్డు కార్యదర్శి జె.నవీన లావణ్యలత పాల్గొన్నారు. అనంతరం వీసీ నెట్‌బాల్ పోటీల ప్రాంగణాన్ని పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేశారు. వివిధ కమిటీల బాధ్యులతో సమీక్షించారు. ఆతిథ్య కృష్ణా వర్సిటీ జట్టుకు స్పోర్ట్స్ కిట్ అందజేశారు. పోటీలు శనివారం ఉదయం 7 గంటల నుంచి ప్రారంభమవుతాయని తెలిపారు.

(c) eenadu

మహా శివరాత్రి పురస్కరించుకొని జిల్లా వ్యాప్తంగా శైవక్షేత్రాలు ముస్తాబవుతున్నాయి. ఆదివారం శివాలయాలకు వచ్చే భక్తులకు ఇబ్బందులు లేకుండా అవసరమైన ఏర్పాట్లలో అధికారులు, సిబ్బంది నిమగ్నమయ్యారు. ఇందులో భాగంగా శుక్రవారం రాత్రి విద్యుత్తు వెలుగులతో మెరిసిపోతున్న యనమలకుదురు రామలింగేశ్వరాలయం. - న్యూస్‌టుడే, యనమలకుదురు, - ఈనాడు, అమరావతి

వేయి మునుల కుదురు.. యనమలకుదురు..

కథనం..10లో

ఈనాడు అమరావతి
ఎన్టీఆర్

నా కనులు నీవై.. నీ కలలు నావై..!

నేడు ప్రేమికుల దినోత్సవం

ఆకర్షణ ఒక్కటే ప్రేమ కాదు. ఒకరినొకరు అర్థం చేసుకోవాలి. పరస్పరం గౌరవించుకోవాలి. జీవితంలో స్థిరపడ్డాక పెద్దలను ఒప్పించి పెళ్లి చేసుకుంటే కలకాలం రెండు కుటుంబాలు ఆనందంగా ఉంటాయి. చీకటే ప్రపంచమైన రెండు జీవితాల్లో ప్రేమ వెలుగులు నింపితే.. శిక్షణ సమయంలో ఒకరినొకరు ఇష్టపడిన ఇద్దరు ఉన్నతోద్యోగులు పరిణితితో వ్యవహరించి తమ ప్రేమను గెలిపించుకున్నారు. నేడు ప్రేమికుల దినోత్సవం సందర్భంగా 'న్యూస్‌టుడే' ప్రత్యేక కథనం.

ప్రేమలేఖ.. వెలుగురేఖ...

చీకటి మాత్రమే ప్రపంచమని అనుకున్న ఆ ఇద్దరి జీవితాల్లో 'ప్రేమ' వెలుగులు నింపింది. భౌతికంగా చూపు లేకపోయినా వారి మనసులు కలిశాయి. పరిచయం అనుబంధంగా.. అనుబంధం ప్రేమగా వికసించింది. ఆ ప్రేమే చివరికి వివాహబంధంగా మారింది. ప్రస్తుతం ఇద్దరూ ప్రభుత్వ ఉద్యోగులుగా సంతోషంగా జీవనం సాగిస్తున్నారు.

వీరులపాడు మండలం కొణతాలపల్లికి చెందిన **వీరంశెట్టి కృష్ణమూర్తి** జ్వరంతో చిన్నప్పుడే చూపు కోల్పోయారు. కొండపల్లి విద్యానగర్‌లో అప్పట్లో ఉన్న జీవన జ్యోతి అంధుల పాఠశాలలో ఏడో తరగతి వరకు చదువుకున్నారు. అక్కడే తనతో పాటు గుడివాడ మండలం ఇందుపల్లికి చెందిన **వీరాబాయి** చదువుకున్నారు. నీటి కాసులతో ఆమె చిన్నప్పుడే చూపు కోల్పోయారు. ఎనిమిది నుంచి పదో తరగతి వరకు నరసారావుపేటలోని లూథరన్ అంధుల పాఠశాలలో ఇద్దరు కలిసి చదువుకున్నారు. అప్పటికే వీరిద్దరి మనసులు కలవడంతో 1997లో కులాంతర వివాహం చేసుకున్నారు. 2005లో ఆమెకు ఎస్జీటీగా ఉద్యోగం వచ్చింది. భర్త కృష్ణమూర్తి విజయవాడ తూనికలు, కొలతలశాఖలో సీనియర్ టెక్నికల్ అసిస్టెంట్‌గా ఉద్యోగం చేస్తున్నారు. వారికి ఇద్దరు కొడుకులు. అరుణ్‌కుమార్ బీటెక్ చదువుతుండగా అరుణ్‌కిరణ్ విశాఖపట్నంలో ఏవియేషన్ ఇన్‌స్టిట్యూట్‌లో శిక్షణ పొందుతున్నారు. చూపు లేకపోయినా మనసును అర్థం చేసుకుని జీవితంలో సంతోషంగా ముందుకు సాగుతున్నామని ఆ దంపతులు చెబుతున్నారు. - న్యూస్‌టుడే, నందిగామ గ్రామీణం, వీరులపాడు

పెద్దల అంగీకారంతో ఫలప్రదం...

శిక్షణ సమయంలో ప్రేమ చిగురించి పెళ్లి బంధంతో ఒక్కటయ్యారు **అవనిగడ్డ డీఎస్పీ తాళ్లూరి విద్యాశ్రీ, గురజాల డీఎస్పీ బి.జగదీష్** లు. ఒకరినొకరు బాగా అర్థం చేసుకున్నాక జీవితంలో స్థిరపడ్డాక పెళ్లి గురించి ఆలోచించాలని వారు చెబుతున్నారు. తమ ప్రేమ ఎలా మొదలైందో న్యూస్‌టుడేతో పంచుకున్నారు. 'గ్రూప్-1లో ఇద్దరం డీఎస్పీ క్యాడర్‌కు ఎంపికయ్యాం. ఒంగోలులో శిక్షణ సమయంలో ఇద్దరివీ పక్కపక్క రోల్ నంబర్లు. అలా స్నేహితులమయ్యాం. ప్రపోజ్ చేసుకోవడం అనేది మా ప్రేమలో లేదు. రెండు సంవత్సరాలు స్నేహితులుగానే ఉన్నాం. తనంటే నాకిష్టమని.. నేనంటే తనకిష్టమని ఇద్దరికీ తెలుసు. పైకి వ్యక్తం చేయలేదు. శిక్షణ తర్వాత విధుల్లోకి చేరాక పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నాం. వేర్వేరు కులాలు. వేర్వేరు ప్రాంతాలు మావి. ఇంట్లో అప్పటికే మేమిద్దరం బెస్ట్ ఫ్రెండ్స్ అని తెలుసు. దీంతో ఇద్దరి ళ్లల్లో వెంటనే పెళ్లికి అంగీకరించారు. ప్రేమ పెళ్లి చేసుకున్న జంటలు చిన్నపాటి మనస్పర్థలకే విడిపోయి మావద్దకు వస్తుంటారు. కెరీర్‌లో స్థిరపడ్డాక రెండు సంవత్సరాలు జర్నీ చేయాలి. అర్థం చేసుకోవాలి. అప్పుడే పెళ్లి చేసుకోవాలి'. - న్యూస్‌టుడే, అవనిగడ్డ

మేమింతే.. మారమంతే..!

- శిరస్త్రాణం ధరించని కేసులే అధికం
- చలానాలకూ వెరవని వాహనదారులు

రామలింగేశ్వర్‌నగర్‌కు చెందిన ఇద్దరు మైనర్లు.. ఇటీవల పార్టీ ఉందని తాడేపల్లి వెళ్లారు. అర్ధరాత్రి దాటాక.. 1.30 గంటలకు ఇంటికి బయలుదేరారు. అతివేగంతో ద్విచక్ర వాహనంపై వెళ్తూ.. నేతాజీ వంతెన వద్ద అదుపు తప్పి డివైడర్‌ను ఢీకొట్టారు. ఒకరి తలకు బలమైన గాయాలవగా ఆసుపత్రికి తరలిస్తుండగా.. మార్గమధ్యలో చనిపోయాడు. మరొకరికి స్వల్ప గాయాలయ్యాయి. - **ఈనాడు, అమరావతి**

నగరంలో ట్రాఫిక్ ఉల్లంఘనలు భారీగా పెరుగుతున్నాయి. ఎక్కువ మందిలో పౌరస్పృహ లేమే కారణం. ప్రాణాలు పోతాయ్.. హెల్మెట్ వాడమని పెద్దఎత్తున ప్రచారం చేస్తున్నా స్పందన అంతంతే. శిరస్త్రాణం ఉన్నా బండిపైనే పెట్టి నడిపే వారే ఎక్కువ. ప్రధాన రోడ్లపై సీసీ కెమెరాల్లో ఉల్లంఘనలు నమోదవుతున్నాయి. ట్రాఫిక్ నియమావళి మీరే వారిపై జారీ చేసే చలానాల చెల్లింపులోనూ ఉదాసీనతే కనిపిస్తోంది. వీటిని కడుతున్న వారూ తక్కువ మందే ఉంటున్నారు.

తలకు గాయంతోనే... నగరంలో రహదారి ప్రమాదాలు ఎక్కువ శాతం ద్విచక్ర వాహనాల వల్లే జరుగుతున్నాయి. మృతుల్లో ఎక్కువ మంది తలకు గాయంతోనే మరణిస్తున్నారు.

2025లో ఇదండీ లెక్క...

- ★ ట్రాఫిక్ ఉల్లంఘనల కేసులు: 2.95 లక్షలు
- ★ హెల్మెట్ లేని కేసులు: 1.69 లక్షలు
- ★ వాహన నెంబర్లు సరిలేనివి: 31,106
- ★ మొబైల్ మాట్లాడుతూ నడిపేవి: 8,254,
- ★ డ్రైవింగ్ లైసెన్సు లేనివి: 5,266
- ★- ప్రమాదకర ప్రయాణాలు: 3,471

ఈ కేసులే అత్యధికం..

1. హెల్మెట్ లేకుండా వాహనం నడపడం
2. ముగ్గురితో వెళ్లడం (ట్రిపుల్ రైడింగ్)
3. చరవాణిలో మాట్లాడుతూ చోదన
4. ఎర్ర సిగ్నల్ పడినా బండి పోనీయడం
5. నెంబర్ ప్లేట్ లేకపోవడం
6. కారుచోదకులు సీటు బెల్ట్ ధరించకపోవడం
7. రవాణా వాహనాల్లో పరిమితికి మించి ప్రజలను ఎక్కించడం...
8. స్పోర్ట్స్ బైకులతో రహదారులపై వంకర టింకరగా నడపడం....
9. మద్యం తాగి మెరుపు వేగంతో రోడ్లపై దూసుకెళ్లడం...
10. పార్కింగ్‌కు అనుమతి లేని చోట వాహనాలను ఆపడం....

గత రెండేళ్లుగా ఉల్లంఘన కేసుల వివరాలు..

సంవత్సరం	కేసులు	చెల్లించిన వారు	వసూలైన మొత్తం
2024	1,57,121	71,397	3,00,58,575
2025	2,95,906	1,88,904	9,03,80,480
2026(జనవరి)	24,815	10,937	55,89,047

చెల్లించేది కొందరే... ఉల్లంఘనలను ప్రధాన కూడళ్లలోని కెమెరాల నుంచి పరిశీలించి చిత్రీకరిస్తున్నారు. వాహనదారులు నిబంధనలు పాటిస్తున్నారా లేదా అనే విషయాన్నీ పరిశీలిస్తుంటారు. ఉల్లంఘిస్తున్న వారి వాహనం నెంబరు గుర్తించి, ఈ-చలానా రూపొందించి పంపిస్తున్నారు. నిరుడు నమోదైన కేసులకు రూ.17.58 కోట్లు జరిమానాగా విధిస్తే... చెల్లించింది కేవలం రూ.9.03 కోట్లు మాత్రమే.

ప్రమాదకర మలుపుల కారణంగా ఎంతో మంది ప్రాణాలు కోల్పోతుంటే రహదారిపై కనీస భద్రతా చర్యలూ తీసుకోవడం లేదు. విజయవాడ నుంచి మైలవరం వెళ్లే రహదారిలో కొత్తూరు తాడేపల్లి దగ్గర ప్రమాదకరంగా మలుపు ఉన్నా కనీసం అక్కడ వేగ నియంత్రికలు కానీ, స్టాపర్లు కానీ లేవు. కొంచెం ముందుకెళ్తే వెలగలేరు దగ్గర సైతం ప్రమాదకరంగా రెండు మలుపులు ఉంటే విరిగిపడిపోయిన స్టాపర్లకు ఇలా కర్రలు అడ్డుపెట్టి నిలబెట్టారు.

మలుపు మాటేసి.. మరిస్తే కాటేసి..

వీటికి రేడియం స్టిక్కర్లు లేకపోవడంతో వాహనచోదకులకు రాత్రివేళ ప్రమాదం పొంచి ఉంది. - **ఈనాడు, అమరావతి**

యువతలో చైతన్యం తెచ్చేలా డ్రగ్స్‌పై దండయాత్ర

యువతలో చైతన్యం తెచ్చే విధంగా డ్రగ్స్‌పై దండయాత్ర జరుగుతోందని హోంమంత్రి అనిత పేర్కొన్నారు. శుక్రవారం గాంధీజీ మున్సిపల్ హైస్కూల్లో నిర్వహించిన బహిరంగ సభలో ఆమె పాల్గొని డ్రగ్స్ పై దండయాత్రకు మద్దతుగా హోంమంత్రి అనిత సంతకం చేశారు. ఎంపీ కేశినేని శివనాథ్, ఈగల్ చీఫ్ ఆకే రవికృష్ణ, సీపీ రాజశేఖరబాబు తదితరులు పాల్గొన్నారు. - **విద్యాధరపురం, న్యూస్‌టుడే**

కాలువలకు నీటి విడుదల పెంపు

ఎన్టీఆర్ కలెక్టరేట్, న్యూస్‌టుడే: ప్రకాశం బ్యారేజీ నుంచి కృష్ణా డెల్టా పరిధిలోని పంట కాలువలకు సాగు నీటిని విడుదలను శుక్రవారం పెంపుదల చేశారు. గుంటూరు, బాపట్ల తదితర జిల్లాలకు వెళ్లే కృష్ణా పశ్చిమ(కేడబ్ల్యూ) ప్రధాన కాలువకు నీటి విడుదలను పెంచారు. కృష్ణా, ఎన్టీఆర్ జిల్లాల వైపు ప్రవహించే కృష్ణా తూర్పు ప్రధాన కాలువకు మాత్రం యథావిధిగా నీటి విడుదల కొనసాగుతోంది. ప్రకాశం బ్యారేజీ నుంచి మొత్తం 3,411 క్యూసెక్కులు విడుదల చేశారు. కేడబ్ల్యూ ప్రధాన కాలువకు 2,823, కేఈ ప్రధాన కాలువకు 502, గుంటూరు ఛానల్‌కు 86 క్యూసెక్కులు విడుదల చేశారు.

అద్దె ఖాతాల వెనుక.. ఇంటి దొంగలు!

- నిందితులకు బ్యాంకు ఉద్యోగుల సహకారం
- తాజాగా ఇండియన్ బ్యాంకు ఉద్యోగి అరెస్టు

అక్రమ లావాదేవీలకు వాడే అద్దె ఖాతాలను తెరిపించడంలో పలువురు బ్యాంకు ఉద్యోగులు నిందితులకు సహకరిస్తున్నారు. ఇంటి దొంగల సహకారంతో వీరు ఎడాపెడా తెరుస్తున్నారు. మ్యూల్ ఎకౌంట్స్ వ్యవహారంలోనూ ఇండియన్ బ్యాంక్ ఉద్యోగి తుమ్మల శివదుర్గాప్రసాద్ (ఏ4) పాత్ర తేలడంతో పోలీసులు అరెస్టు చేశారు. గత నెలలో నమోదైన కేసులోనూ ఐసీఐసీఐ బ్యాంకు ఉద్యోగి మౌలాలి పాత్ర తేలింది.

వాట్సాప్ చాట్స్ పరిశీలనతో... ఈ కేసులో అరెస్టయిన నిందితుడు రవికుమార్ ఫోన్లను పోలీసులు స్వాధీనం చేసుకుని పరిశీలిస్తుండగా దుర్గాప్రసాద్ పాత్ర తేలింది. చాట్స్‌లో పలు బ్యాంకు ఖాతాల వివరాలు, లావాదేవీలు కనిపించాయి. వీటిని లోతుగా విచారించడంతో ఏ4 పాత్రపై స్పష్టత వచ్చింది. యనమలకుదురువాసి దుర్గాప్రసాద్.. ఇండియన్ బ్యాంకులో ఔట్‌సోర్సింగ్ ఉద్యోగి. నిర్మలా కాన్వెంట్ పక్కన శాఖలో పనిచేస్తున్నాడు. గతంలో పటమటలో పనిచేశాడు. కొత్త ఖాతాలు తెరిపించడం ఇతని విధి. నిందితుడు రవికుమార్.. ఖాతాలు తెరిచేందుకు బ్యాంకుకు వచ్చినప్పుడు పరిచయమయ్యాడు.

కమీషన్ల కక్కుర్తి.. కమీషన్ ప్రాతిపదికన ఖాతాలు తెరిపించేందుకు దుర్గాప్రసాద్ సమ్మతించాడు. అలా ఒప్పందం కుదరగానే. . రవికుమార్ అమాయకులను గుర్తించి, దుర్గాప్రసాద్ పనిచేసే బ్యాంకు శాఖకు పంపేవాడు. వచ్చిన వారితో 3 కరెంట్.. 11 పొదుపు ఖాతాలను తెరిపించాడు. తొలిగా నిరుడు మేలో శ్రీనివాస బుక్స్ అండ్ స్టేషనరీ పేరుతో ఖాతా తెరిపించాడు. సొంతంగా పటమటలోని ఉత్కర్ష్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంకు శాఖలో కరెంట్ ఖాతా, ఎస్‌బీ ఫ్రూట్స్ పేరిట కరెంట్ ఖాతా తెరిచాడు. ఈఖాతాలో ఇటీవల విడతలుగా జమైన రూ.10 లక్షలను డ్రా చేసి.. రవికుమార్ (ఏ1)కు ఇచ్చాడు. రవికుమార్ అరెస్టువేళ పోలీసులు స్వాధీనం చేసుకున్న రూ.3.40 లక్షల్లో.. రూ.2 లక్షలు ఏ4 డ్రా చేసిచ్చినట్లు గుర్తించారు. ఉత్కర్ష్ బ్యాంకులో ఇతరులతోనూ నాలుగు ఖాతాలు తెరిపించాడు. మిగిలిన వాటిని తాను పనిచేసే బ్యాంకులో తెరిచాడు.

ఉత్కర్ష్ బ్యాంకుకు నోటీసులు: ఇష్టారీతిన ఖాతాలు తెరిపించిన ఉత్కర్ష్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంకుకు సైబర్ పోలీసులు నోటీసులిచ్చారు. నిబంధనలు ఏంటి? ఏ ప్రాతిపదికన ఖాతాలు తెరిచారు? ఏ4 తెచ్చిన వారితో ఎందుకు తెరిచారో? వివరణ ఇవ్వాలని కోరారు. దుర్గాప్రసాద్‌ను పోలీసులు శనివారం న్యాయస్థానంలో హాజరుపరిచే వీలుంది. ఈకేసులో ఇప్పటికే అరెస్టయిన రవికుమార్, స్టీవెన్, బాజిలను కస్టడీకి ఇవ్వాలని పిటిషన్ వేశారు.

ఎన్‌హెచ్-16కు నూతన సొబగులు

వసతుల కల్పనకు రూ.13 కోట్లు

ఎన్‌హెచ్-16 పరిధిలో ప్రజలను ఏళ్లుగా వేధిస్తున్న సమస్యల పరిష్కారం దిశగా ఎన్‌హెచ్ఏఐ అడుగులు వేస్తోంది. ప్రమాదాల నియంత్రణ.. మౌలిక సదుపాయాల కల్పనకు ప్రాధాన్యం ఇస్తూ రూ.13 కోట్లతో త్వరలో అభివృద్ధి పనులు చేపట్టనుంది. టెండర్ ప్రక్రియ ఈ నెలాఖరుకు కొలిక్కి రానుంది. – **ఈనాడు, అమరావతి**

రామవరప్పాడులో వానొస్తే చెరువులా జాతీయ రహదారి...

కృష్ణలంకలో రూ.3 కోట్లతో సబ్‌వే...

★ కృష్ణలంక నేతాజీ కూడలి మీదుగా రోజుకు లక్షన్నర వాహనాలు రాకపోకలు సాగిస్తుంటాయి. ★ హైదరాబాద్, గుంటూరు, చెన్నై వెళ్లే వాహనాలు... గుంటూరు నుంచి విజయవాడ, ఏలూరు, విశాఖ కోల్‌కతా వెళ్లే వాహనాలతో రద్దీగా ఉంటుంది. ★ ఈ కూడలి నుంచి ఆ రద్దీలోనే వందల మంది రోడ్డు దాటాల్సి ఉంటుంది. ★ పాదచారులు ఇక్కడ రోడ్డు దాటాలంటే కత్తిమీద సామే. ★ ఇక్కడ ప్రమాదాల నివారణకు రూ.3 కోట్లతో సబ్‌వే నిర్మించనున్నారు. ★ 2.5 మీటర్ల ఎత్తు, 5 మీటర్ల వెడల్పు, 50 మీటర్ల పొడవున చేపట్టనున్నారు. ఫిబ్రవరి 25న టెండర్లు ఖరారు చేసి.. మార్చిలో పనులు పట్టాలెక్కిస్తారు.

రూ.10 కోట్లతో 7 కిమీ డ్రెయిన్లు..

ఎన్‌హెచ్16పై రామవరప్పాడు- ఎనికేపాడు పరిధిలో డ్రెయిన్లు నిర్మించి 20 ఏళ్లు దాటింది. క్రమంగా నగరం పెరగడం, ఎన్‌హెచ్‌కి 20 అనుసంధాన రహదారులు ఏర్పడ్డాయి. ఆయా ప్రాంతాల్లోని వ్యర్థ జలాలన్నీ ఈ డ్రెయిన్‌లో కలవడంతో సామర్థ్యం చాలక సమస్య తలెత్తుతోంది. వర్షం పడితే జాతీయ రహదారి జలమయమై డ్రెయిన్‌లా మారుతోంది. ప్రయాణికులు, స్థానికులు, దుకాణదారులకు నరకం చూపిస్తూ ప్రమాదాలకు కారణమవుతోంది.

ఈ సమస్య పరిష్కారానికి... సీఆర్‌డీఏ రూ.10 కోట్లు కేటాయించగా ఎన్‌హెచ్ అధికారులు నిర్మాణ బాధ్యతలు నిర్వహించనున్నారు. ఒక్కోవైపు 3.5 కిలోమీటర్ల చొప్పున రెండువైపులా 7 కిలోమీటర్లు డ్రెయిన్లు నిర్మిస్తారు. దీని టెండర్లు ఫిబ్రవరి 25న ఖరారు చేసి మార్చిలో పనులు మొదలు పెట్టనున్నారు.

బాధ్యత మరిచి.. బాధలకొదిలి..!

- ఎలుకల స్వైరవిహారం.. సెప్టిక్‌ట్యాంక్ నిండి దుర్వాసన
- బాలికలు వేడుకున్నా అధికారులు పెడచెవిన పెట్టడమే కారణం

ఈనాడు, అమరావతి
న్యూస్‌టుడే, ఎ.కొండూరు

ఎ.కొండూరు.. కస్తూర్బాగాంధీ బాలికల విద్యాలయంలో బాలికల డార్మెటరీలో విద్యార్థినులపై ఎలుకలు దాడిచేసి కొరికిన ఘటనలో అధికారుల నిర్లక్ష్యం అడుగడుగునా కనిపిస్తోంది. చాలారోజులుగా ఎలుకల భయంతోపాటు భరించలేనంత దుర్వాసన వస్తోందని విద్యార్థినులు వాపోతున్నా.. విద్యాలయాల జిల్లా అధికారి, ప్రిన్సిపల్ పెడచెవిన పెట్టారు. దానివల్లే ఇప్పుడు 12 మంది బాలికలపై ఎలుకలు దాడిచేసి కొరికే పరిస్థితి వచ్చింది.

పాఠశాల భవనాలకు వెనక సెప్టిక్, మురుగునీటి ట్యాంక్‌ను 2024 నుంచి శుభ్రం చేయకుండా వదిలేసినట్టు తెలుస్తోంది. బాత్రూమ్‌లు, కిచెన్‌లో వాడే నీళ్లు, మరుగుదొడ్లు అన్నింటికీ ఉన్నది ఈ ఒక్క ట్యాంకే. ఇది పూర్తిగా నిండి.. దీనికి అనుసంధానించిన పైపులు పగిలి.. వాటిలో పిచ్చిమొక్కలు పెరిగి.. ట్యాంక్ నుంచి భరించలేనంత దుర్వాసన వస్తున్నా.. అధికారులు వదిలేయడం.. దారుణం.

ఈ విద్యాలయంలో 240 మంది విద్యార్థినులు చదువుతున్నారు. భవనాల కిటికీలకు

గాయాలు పరిశీలిస్తున్న ఆర్డీవో మాధురి

మెష్‌లు, బాత్రూమ్‌లకు గడియలు లేవు. డార్మెటరీలోకి అడుగుపెడితే. దుర్వాసన. విద్యాలయ పరిసరాలు అపరిశుభ్రంగా ఉన్నాయి. తమ స్కూల్ బ్యాగ్‌లు, ట్రంకు పెట్టెల వెనుకా నిత్యం ఎలుకలు తిరుగుతున్నాయని.. విద్యార్థినులు వాపోతున్నారు.

నిర్వహణ వ్యయం ఏమాయె... ఒక్కో కస్తూర్బాగాంధీ విద్యాలయానికి ఏటా రూ.2 లక్షలు నిర్వహణ వ్యయం ఇస్తారు. ఆ డబ్బులను ఏం చేస్తున్నారనేది ప్రశ్నార్థకం. కనీసం సెప్టిక్ ట్యాంక్‌నూ బాగుచేయలేదు. తాజా ఘటనతో జిల్లా యంత్రాంగం కదిలి.. ఎ.కొండూరులో విద్యాలయం వద్దకు శుక్రవారం చేరుకుంది. ఆర్డీవో మాధురి, అధికారులు ఇక్కడే ఉండి.. ప్రక్షాళన చర్యలు పర్యవేక్షించారు. పరిసరాలు, సెప్టిక్ ట్యాంక్‌ను శుభ్రం చేయించారు.

2024లోనూ ఇలాగే.. 2024 సెప్టెంబరులోనూ ఇలాగే విద్యార్థులను ఎలుకలు కరిచాయి. జేసీ, ఆర్డీవో వచ్చి నాటి ప్రిన్సిపల్‌పై ఆగ్రహించారు. కిటికీలకు మెష్‌లు వేయాలని సూచించారు. తీరా చూస్తే నాసి.. ప్లాస్టిక్ మెష్‌లను కిటికీలకు వేయించారు. అవి ఏడాది కూడా తిరగకనే ఊడిపోయాయి.

సిబ్బందిపై చర్యలు.. తాజా ఘటనను కలెక్టర్ జి.లక్ష్మీశ తీవ్రంగా పరిగణించారు. బాధ్యులను గుర్తించాలని అధికారులను ఆదేశించారు. ప్రస్తుత ప్రిన్సిపల్, సిబ్బందికి షోకాజ్‌లు ఇచ్చారు. వైద్యబృందాన్ని పెట్టి.. విద్యార్థినులకు వ్యాక్సిన్లు వేయించారు. కిటికీలకు మెష్‌లు వేయాలని ఆదేశించారు.

ఏందిది.. సిగరెట్ లైటరా?!

- ★ తుపాకీ ఆకారంలో ఉన్న వస్తువుతో బెదిరింపు
- ★ ఆపై గ్యాస్ ఏజెన్సీలో నగదుతో ఉడాయింపు

ఈనాడు - అమరావతి: సిగరెట్లు వెలిగించుకునేందుకు ఉపయోగించే తుపాకీ ఆకారంలో ఉన్న లైటర్‌తో బెదిరించి కౌంటర్‌లో డబ్బులతో ఉడాయించినట్లు నిందితుడు దినేష్ వెల్లడించాడు. నగరంలోని రమ్యకృష్ణ గ్యాస్ ఏజెన్సీలో ఉద్యోగులను బెదిరించి డబ్బులు అపహరించుకెళ్లిన కేసులో ప్రధాన నిందితుడైన దినేష్‌ను పోలీసులు రాజస్థాన్‌లో అరెస్టు చేశారు. ప్రత్యేక బృందం నిందితుడిని శుక్రవారం ఉదయం విజయవాడకు తరలించింది. 'తమకు గ్యాస్ ఏజెన్సీ నిర్వాహకులు వేతనాలు ఇవ్వకపోవడంతోపాటు విధుల నుంచి తొలగించారు. ఈ కక్షతో ఏజెన్సీకి వచ్చి డబ్బులు తీసుకుని మా రాష్ట్రానికి వెళ్లిపోయినట్లు' దినేష్ విచారణలో చెప్పాడు.

ఖమ్మం రైల్వేస్టేషన్ వద్ద ద్విచక్ర వాహనం... మిగిలిన ఇద్దరు నిందితులు భజరంగి, ధీరజ్‌లు వారి ఊళ్లలోనే ఉన్నారని విచారణలో వెల్లడించాడు. నిందితుడి నుంచి రూ.40 వేలు, బొమ్మ తుపాకీని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. మిగిలిన డబ్బు ధీరజ్, భజరంగి వద్ద ఉందని చెప్పాడు. ఆపై సీఎంఎం కోర్టులో న్యాయమూర్తి ఎదుట ప్రవేశపెట్టగా.. రిమాండ్ విధించారు. నేరం అనంతరం ముగ్గురు నిందితులు ద్విచక్ర వాహనంపై పరారయ్యారు. దీనిని ఖమ్మం రైల్వేస్టేషన్ వద్ద నిలిపి.. అక్కడే రైలు ఎక్కినట్లు తేలింది. ఆ వాహనాన్ని స్వాధీనం చేసుకునేందుకు పోలీసులు ఖమ్మం వెళ్లనున్నట్లు తెలిసింది. రాజస్థాన్‌లో మిగిలిన ఇద్దరు నిందితులను కూడా త్వరలో అదుపులోకి తీసుకునేందుకు ప్రత్యేక బృందం వెళ్లనుంది.

18న ప్రత్యేక ఉద్యోగ మేళా

కరెన్సీనగర్: ఈ నెల 18న రూరల్ ఇంక్యుబేషన్ స్కిల్లింగ్ అండ్ ఆంత్రప్రెన్యూర్ సెంటర్ (రైజ్) ద్వారా ప్రత్యేక డ్రైవ్ నిర్వహిస్తున్నట్లు జిల్లా ఉపాధి కల్పన అధికారి సి.మధుభూషణ్‌రావు, జిల్లా నైపుణ్యాభివృద్ధి అధికారి ఎస్.శ్రీనివాసరావు తెలిపారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ, ఎన్టీఆర్ వికాస, జిల్లా ఉపాధి కల్పన శాఖ, డీఆర్‌డీఏ - సీడాప్ సంయుక్త ఆధ్వర్యంలో నిరుద్యోగ యువతకు ఉద్యోగాలు కల్పించడానికి విజయవాడ గుణదల సెంటర్‌లోని 'ఏరో స్కిల్జ్' కంపెనీ ప్రత్యేక డ్రైవ్ నిర్వహిస్తున్నట్లు తెలిపారు. పదో తరగతి.. అంతకంటే తక్కువ, ఇంటర్, డిగ్రీ, బీటెక్, పీజీ పూర్తి చేసిన 18-40 ఏళ్ల వారు అర్హులని తెలిపారు. ఏడాదికి రూ.2,80,000 నుంచి రూ.8,00,000 వేతనం, ఇతర సౌకర్యాలు ఉంటాయని, వివరాలకు 90636-61107, 99857-59304 నంబర్లలో సంప్రదించాలన్నారు.



(c) eenadu

జగన్‌రెడ్డి కొత్త డ్రామాలు: ఎంపీ చిన్ని

క్రికెట్ అకాడమీని ప్రారంభిస్తున్న ఎంపీ శివనాథ్, విప్ సౌమ్య

నందిగామ: రాష్ట్రంలో శాంతిభద్రతలకు విఘాతం కలిగించేందుకు మాజీ సీఎం జగన్ కొత్త డ్రామాలు ప్రారంభించారని ఎంపీ కేశినేని శివనాథ్ విమర్శించారు. ఎన్టీఆర్ జిల్లా నందిగామలో ఆర్సీఎం చర్చి సహకారంతో డాన్‌బాస్కో స్కూలు ఆవరణలో ఏర్పాటు చేసిన కోహ్లి క్రికెట్ అకాడమీని ప్రభుత్వ విప్ తంగిరాల సౌమ్యతో కలిసి ఆయన ప్రారంభించారు. ఎంపీ మాట్లాడుతూ.. 'అంబటి రాంబాబు లాంటి వారితో జగన్ రెచ్చగొట్టే విధంగా మాట్లాడించి గొడవలు సృష్టిస్తున్నారు. ఇదే విధంగా వ్యవహరిస్తే జగన్‌రెడ్డి పులివెందులలోనూ గెలవరు. సభ్యసమాజం తలదించుకునేలా సీఎం చంద్రబాబును వైకాపా నేత రాంబాబు దూషించారు. ఇటీవల జరిగిన సమావేశంలో సీఎం చంద్రబాబు తనను దూషించిన సరే ఆవేశ పడవద్దని చెప్పారు. రాష్ట్రంలో ఏసీఏ ఆధ్వర్యంలో 88 నియోజకవర్గాల్లో ట్యాలెంట్ సెర్చ్ కార్యక్రమాన్ని ప్రారంభించబోతున్నాం. ఏప్రిల్ 5న మంత్రి లోకేశ్ చేతుల మీదుగా ప్రారంభించనున్నాం. ఏసీఏ ద్వారా ఎన్టీఆర్ జిల్లా మూలపాడు క్రికెట్ స్టేడియంలో ఒక అకాడమీ ప్రారంభించబోతున్నాం. ఈసారి ఏపీఎల్ క్రికెట్ మ్యాచ్‌ల నిర్వహణకు విజయవాడ, మంగళగిరి, కడప, అనంతపురం, విశాఖపట్నం, కాకినాడ స్టేడియాలను సిద్ధం చేస్తున్నాం' అని తెలిపారు. ప్రభుత్వ విప్ సౌమ్య, మున్సిపల్ ఛైర్‌పర్సన్ మండవ కృష్ణకుమారి, యార్డు ఛైర్మన్ కోగంటి బాబు, కోహ్లి క్రికెట్ అకాడమీ మేనేజింగ్ డైరెక్టర్ దుర్గాప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.

బ్రాయిలర్ ధరలు (కిలో 1కి రూ.లలో)

వెన్‌కాబ్: బ్రాయిలర్ ఫారం లిఫ్టింగ్ ధర -120 రిటైల్ ధర 147 చికెన్ విత్ స్కిన్ - 213 చికెన్ స్కిన్‌లెస్ - 243.
అమరావతి పౌల్ట్రీ ఫార్మర్స్ & ట్రేడర్స్ వెల్ఫేర్ అసోసియేషన్: బ్రాయిలర్ ఫారం లిఫ్టింగ్ ధర - 133, 142, 153 చికెన్ విత్ స్కిన్ - 250 చికెన్ స్కిన్‌లెస్ - 260.

ధర వరలు

వంకాయలు-20/16, టమాటా-13, బెండ-26, పచ్చిమిర్చి-36, కాకర-32, బీర-26/28, క్యాలీఫ్లవర్-15/20, క్యాబేజి-14, క్యారెట్-26, దొండ-42, బంగాళదుంప-21, ఉల్లిపాయలు-22, గోరుచిక్కుళ్లు-26, దోస-16/26, సొర-12/10, పొట్ల-30, అరటికాయ-7/6, చామదుంప-22, మునగ-10/8, కంద-36, బీట్‌రూట్-23, కీరదోస-44, బీన్స్-52/56, క్యాప్సికమ్-60, చింతకాయలు-65, కొత్తిమీర-5/10, పుదీనా-5/15, ముల్లంగి-8, (నిన్నటివి). నగరంలోని రైతు బజార్లలో ఈ ధరలు(కిలో రూ.ల్లో) వర్తిస్తాయి.
- న్యూస్‌టుడే, విజయవాడ రైతుబజారు

రాష్ట్ర పన్నుల శాఖలో ఇంటి దొంగలు

** ట్రాన్స్‌పోర్ట్ కార్యాలయ యజమానులకు, సిబ్బందికి బెదిరింపులు
** కేసు నమోదు చేసిన గవర్నర్‌పేట పోలీసులు

గవర్నర్‌పేట, న్యూస్‌టుడే

రాష్ట్ర పన్నుల శాఖలో ఇద్దరూ కింది స్థాయి ఉద్యోగులుగా పనిచేశారు. అనిశా దాడుల్లో ఒకసారి పట్టుబడి సస్పెండ్ అయ్యారు. అయినా తాము పన్నుల శాఖ ఉద్యోగులమే అంటూ తిరిగే వారు. ట్రాన్స్‌పోర్ట్ కార్యాలయాల తనిఖీలకు వెళ్లి యజమానులు, ఏజెంట్లను బెదిరించే వారు. డబ్బులు ఇవ్వకపోతే దాడులు చేయిస్తామని, కేసులు పెట్టి పెద్ద ఎత్తున జరిమానాలు విధిస్తామని బెదిరించేవారు. వీరిపై వరుస ఫిర్యాదులు రావడంతో రాష్ట్ర పన్నుల శాఖ ఉన్నతాధికారులు విచారణ చేపట్టారు. వారి దురాగతాలు ఒక్కొక్కటిగా బయటకు రావడంతో వాణిజ్య పన్నుల శాఖ పటమట సర్కిల్ అసిస్టెంట్ కమిషనర్ సోమరోతు బాల వాలేశ్వరరావు గవర్నర్‌పేట పోలీసులకు గురువారం రాత్రి ఫిర్యాదు చేశారు.

వన్‌టౌన్ పల్లె వీధికి చెందిన కొండపల్లి శ్రీనివాసరావు రాష్ట్ర పన్నుల శాఖలో అటెండర్‌గా.. అరండల్‌పేటకు చెందిన కూరాకుల ప్రసాద్ డ్రైవర్‌గా పనిచేశారు. విధుల్లో ఉన్న రోజుల్లో వీరిపై పెద్దఎత్తున అవినీతి ఆరోపణలు వచ్చాయి. ఒకసారి లంచం తీసుకున్న కేసులో సస్పెండ్ అయ్యారు. ఆ తరువాత వీరిద్దరూ తాము రాష్ట్ర పన్నుల శాఖలో పనిచేస్తూనే ఉన్నామని అందర్నీ నమ్మించేవారు. ఆ తరువాత హనుమాన్‌పేటలోని పలు ట్రాన్స్‌పోర్ట్ కార్యాలయాలకు తనిఖీల పేరుతో వెళ్లి అక్కడి ఉద్యోగులను డబ్బులు ఇవ్వాలని బెదిరించారు. వీరితో పాటు వెండి, బంగారు ఆభరణాల వర్తకులను సైతం డబ్బుల కోసం భయపెట్టారు. హనుమాన్‌పేటలోని శ్రీమారుతీ లారీ ట్రాన్స్‌పోర్ట్ ఆఫీస్ యజమాని ఎ.శ్రీనివాసరావును కూడా ఇదే తరహాలో బెదిరించారు. వీరిద్దరూ.. అధికారుల దాడుల సమాచారాన్ని ముందుగానే లీక్‌చేసి పెద్ద మొత్తంలో డబ్బులు దండుకున్నారని ఆరోపణలు వచ్చాయి. ప్రభుత్వ ఆదాయానికి పెద్ద మొత్తంలో నష్టం రావడంతో రాష్ట్ర పన్నుల శాఖ ఉన్నతాధికారులకు వీరిపై వరుస ఫిర్యాదులు వచ్చాయి. విచారణ చేపట్టిన అధికారులు వీరిద్దరూ ఉద్యోగులమంటూ పలువురిని బెదిరించినట్లు తేల్చారు. దీనిపై గవర్నర్‌పేట పోలీస్ స్టేషన్‌లో వాణిజ్య పన్నులశాఖ అసిస్టెంట్ కమిషనర్ ఫిర్యాదు చేయగా వారు కూరాకుల ప్రసాద్, కొండపల్లి శ్రీనివాసరావులపై బీఎన్ఎస్ 319(2), 318(2), 351(2) రెడ్ విత్ 3 (5) సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు.

పెళ్లి సంబంధాల కోసం చూస్తున్నారా
ఆర్యవైశ్య కుల వధూవరులకు సువర్ణావకాశం

నేడు, రేపు ఆర్యవైశ్య కుల వధూవరులకు ఈనాడు పెళ్లిపందిరి ఉచిత ప్రొఫైల్ రిజిస్ట్రేషన్

తెలుగింటి వివాహ పరిచయాలకు ఆత్మీయ వేదిక అయిన ఈనాడు పెళ్లిపందిరి, ఆర్యవైశ్య కుల అవివాహిత వధూవరులకు ఉచిత ప్రొఫైల్ రిజిస్ట్రేషన్ కార్యక్రమం నిర్వహిస్తుంది. విజయవాడ ఆటోనగర్‌లోని స్టాలిన్ కార్పొరేట్ బిల్డింగ్, బి బ్లాక్, 3వ అంతస్తులోని ఈనాడు కార్యాలయం వేదికగా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. వివాహం కోసం ఎదురుచూస్తున్న వారు, సంబంధిత కుటుంబీకులు **నేడు, రేపు (14 & 15 ఫిబ్రవరి 2026)** ఉదయం 9 గం. నుంచి సాయంత్రం 5.30 గం. వరకు ఈ కార్యక్రమంలో పాల్గొని తమ ప్రొఫైల్స్‌ను ఉచితంగా రిజిస్టర్ చేసుకోవచ్చు. ★ ఉచిత ప్రొఫైల్ రిజిస్ట్రేషన్ ఫోన్ ద్వారా కూడా చేసుకోవచ్చు. రిజిస్ట్రేషన్ చేయదలచిన వధూవరులు బయోడేటా, ఫోటోలు క్రింద తెలిపిన ఫోన్ నెంబర్లను సంప్రదించి వాట్సాప్ ద్వారా పంపవచ్చు.

మరిన్ని వివరాలకు
95501 28306 & 92475 20500
ఫోన్ నెంబర్లను సంప్రదించవచ్చు.

మార్చి 2 నుంచి ఓపెన్ ఇంటర్ పరీక్షలు

మాట్లాడుతున్న కలెక్టర్ లక్ష్మీశ, పక్కన అధికారులు

ఎన్టీఆర్ కలెక్టరేట్, న్యూస్‌టుడే: ఏపీ ఓపెన్ స్కూల్ సొసైటీ(ఏపీ ఓఎస్ఎస్) ఇంటర్మీడియట్ పబ్లిక్ పరీక్షలు మార్చి నెల రెండో తేదీ నుంచి 13 వరకు నిర్వహించనున్నారు. ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు పరీక్షలు నిర్వహించనున్నట్లు కలెక్టర్ జి.లక్ష్మీశ తెలిపారు. జిల్లాలో మొత్తం 1,854 మంది విద్యార్థులు హాజరు కానున్నారు. ఇందుకోసం 11 పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు. నగరంలోని కలెక్టరేట్‌లో సమన్వయ శాఖల అధికారులతో శుక్రవారం సమావేశం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ విజయవాడ రెవెన్యూ డివిజన్ పరిధిలో 603 మంది, నందిగామ డివిజనులో 882, తిరువూరులో 369 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరు కానున్నట్లు వివరించారు. పరీక్షల నిర్వహణకు పటిష్ఠ ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు. 144వ సెక్షన్ అమలు, పోలీసు బందోబస్తు ఏర్పాటు, భద్రతా చర్యలు, సీసీ కెమెరాల నిఘా విషయంలో పోలీసు శాఖతో సమన్వయం అవసరమన్నారు. ఎక్కడా చిన్న పొరపాటుకు కూడా తావులేకుండా చూడాలన్నారు. 'నో సెల్ ఫోన్ జోన్' నిబంధనలను కచ్చితంగా అమలు చేయాలన్నారు. తాగునీరు, పారిశుద్ధ్యం తదితరాలపై ప్రత్యేక దృష్టి కేంద్రీకరించాలన్నారు. పరీక్ష కేంద్రాలకు బస్సు సౌకర్యం కల్పించాలని, విద్యుత్తు సరఫరాకు అంతరాయం లేకుండా చూడాలని సూచించారు. డీఆర్వో ఎం.లక్ష్మీనరసింహం, డీఈవో ఎల్.చంద్రకళ, డీఎంహెచ్‌వో ఎం.సుహాసిని తదితరులు పాల్గొన్నారు.

ప్రొఫెసర్ పోస్టుల భర్తీకి డిమాండ్

లెనిన్ కూడలిలో ధర్నా చేస్తున్న ఏఐఎస్ఎఫ్ నాయకులు

గవర్నర్‌పేట, న్యూస్‌టుడే: రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రభుత్వ విశ్వవిద్యాలయాల్లో ఖాళీగా ఉన్న ప్రొఫెసర్ పోస్టులను వెంటనే భర్తీ చేయాలని ఏఐఎస్ఎఫ్ డిమాండ్ చేసింది. ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర సమితి పిలుపు మేరకు శుక్రవారం లెనిన్ సెంటర్లో ధర్నా చేశారు. ఈ సందర్భంగా ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు గుజ్జుల వలరాజు, రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఎం.సాయికుమార్ మాట్లాడారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే ప్రతి జిల్లాకు ఒక ప్రభుత్వ విశ్వవిద్యాలయాన్ని ఏర్పాటు చేసి ఖాళీగా ఉన్న ప్రొఫెసర్ పోస్టులను భర్తీ చేస్తానని యువగళం పాదయాత్రలో నారా లోకేశ్ హామీ ఇచ్చారని గుర్తు చేశారు. అధికారంలోకి వచ్చిన తరువాత ప్రభుత్వ విశ్వవిద్యాలయాలు ఏర్పాటు చేయకపోగా ప్రైవేట్ విశ్వవిద్యాలయాలకు కారు చౌకగా భూములను కట్టబెడుతున్నారని విమర్శించారు. దీంతో పేద, బడుగు బలహీనవర్గాల విద్యార్థులకు ఉచిత విద్య దూరమవుతోందన్నారు. ఉన్నత విద్యలో ఫీజు రీయింబర్స్‌మెంట్ ... నేటికీ దాన్ని అమలు చేయలేదన్నారు. విశ్వవిద్యాలయాల్లో వీసీల నియామకం కూడా జరగలేదని దుయ్యబట్టారు. ప్రైవేట్ విశ్వవిద్యాలయాలకు కూటమి ప్రభుత్వం రెడ్ కార్పెట్ వేస్తోందని విమర్శించారు. ప్రస్తుత శాసనసభ సమావేశాల్లో ప్రభుత్వ విద్య గురించి చర్చించాలని డిమాండ్ చేశారు. కూటమి ప్రభుత్వం తక్షణం దిద్దుబాటు చర్యలు తీసుకోవాలని, లేకుంటే రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలకు దిగుతామని హెచ్చరించారు. షణ్ముఖ ప్రియ, ఉమాకాంత్, అభి, రాజు, యశ్వంత్, ఆదిత్య, కార్తీక్, రేవంత్ తదితరులు పాల్గొన్నారు.

17న నులి పురుగుల నిర్మూలన కార్యక్రమం

ఎన్టీఆర్ కలెక్టరేట్, న్యూస్‌టుడే: జిల్లాలో ఈనెల 17న జాతీయ నులి పురుగుల నిర్మూలనకు అల్బెండజోల్ మాత్రలను పంపిణీ చేస్తున్నట్లు కలెక్టర్ జి.లక్ష్మీశ తెలిపారు. జాతీయ నులి పురుగుల నిర్మూలన కార్యక్రమంపై నగరంలోని కలెక్టరేట్ నుంచి శుక్రవారం వర్చువల్‌గా సమావేశం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ.. ఒకటో సంవత్సరం నుంచి 19 ఏళ్ల వయసు గల వారు మొత్తం 5 లక్షల మంది ఉన్నట్లు గుర్తించామన్నారు. వీరికి మాత్రలు వేయనున్నట్లు చెప్పారు. ఏడాది నుంచి రెండేళ్ల చిన్నారులకు 200 ఎంజీ చప్పరించే మాత్రలు ఇవ్వనున్నారు. మిగతా వారికి 400 ఎంజీ సింగిల్ డోస్ ఇవ్వనున్నట్లు వివరించారు. 17న మాత్రలు వేసుకోని చిన్నారులకు 24న మాప్ అప్ రోజున ఇవ్వనున్నామని తెలిపారు. డీఎంహెచ్‌వో ఎం.సుహాసిని, ఆర్బీఎస్‌కే కార్యక్రమం సమన్వయకర్త జి.మాధవి, డీఈవో ఎల్.చంద్రకళ, జిల్లా మహిళా, శిశు సంక్షేమ శాఖ అధికారిణి రుక్సానా సుల్తానా బేగం తదితరులు పాల్గొన్నారు.

కోర్టు విచారణకు హాజరైన మాజీ మంత్రి దేవినేని

గవర్నర్‌పేట, న్యూస్‌టుడే: గత ప్రభుత్వ హయాంలో నమోదైన రెండు కేసుల విచారణ నిమిత్తం మాజీ మంత్రి, తెదేపా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి దేవినేని ఉమామహేశ్వరరావు శుక్రవారం విజయవాడ న్యాయస్థానాలకు విచ్చేశారు. విజయవాడ రూరల్ మండలం జేఎన్ఎన్‌యూఆర్ఎం కాలనీలో అనుమతి లేకుండా ప్రదర్శన నిర్వహించారని పోలీసులు కేసు నమోదు చేశారు. అదే విధంగా ఎన్టీఆర్ ఆరోగ్య విశ్వవిద్యాలయం పేరు మార్పు సందర్భంగా నిరసన వ్యక్తం చేయడంతో మరో కేసు నమోదు చేశారు. ఈ రెండు కేసుల్లో శుక్రవారం ఉదయం ఏపీ మెట్రోపాలిటన్ మెజిస్ట్రేట్ (సీఎంఎం) న్యాయస్థానంలో విచారణకు దేవినేని ఉమా హాజరయ్యారు.

అధికారుల నిర్లక్ష్యం.. బాలికలకు శాపం

బాలికలను పరామర్శిస్తున్న బాలకోటయ్య

ఎ.కొండూరు, న్యూస్‌టుడే: స్థానిక కేజీబీవీలో చదువుతున్న బాలికలను ఎలుకలు కరిచిన సంఘటనకు అధికారులు, సిబ్బంది నిర్లక్ష్యమే కారణమని రాష్ట్ర సామాజిక సంక్షేమ బోర్డు ఛైర్మన్ పోతుల బాలకోటయ్య స్పష్టం చేశారు. శుక్రవారం ఆయన కేజీబీవీని సందర్శించి బాధిత బాలికలను పరామర్శించారు. వసతిగృహం, డార్మెటరి, మరుగుదొడ్లను పరిశీలించారు. అనంతరం స్థానిక విలేకరులతో మాట్లాడారు. విద్యాలయంలో ఎదుర్కొంటున్న అసౌకర్యాలపై బాలికలు ఎంతో కాలంగా మొర పెట్టుకుంటున్నా పరిష్కార చర్యలు తీసుకోకపోవడం కేజీబీవీ పర్యవేక్షక అధికారుల నిర్లక్ష్యమేనని స్పష్టమైందన్నారు. దీనికి బాధ్యులైన అధికారులపై చర్యలు తీసుకోవాలని ప్రభుత్వానికి తాను సిఫారసు చేస్తానన్నారు. ఇక్కడి సంఘటనపై సీఎం, విద్యా శాఖ మంత్రి, జిల్లా కలెక్టర్‌కు నివేదిక పంపిస్తామని చెప్పారు. రాష్ట్ర సేంద్రియ ఉత్పత్తుల ధ్రువీకరణ సంస్థ ఛైర్మన్ శావల దేవదత్, అధికారులు, తెదేపా నాయకులు పాల్గొన్నారు.

'లెజిస్లేటివ్ స్పోర్ట్స్ మీట్-2026' ఏర్పాట్ల పరిశీలన

విజయవాడ క్రీడలు, న్యూస్‌టుడే: 'లెజిస్లేటివ్ స్పోర్ట్స్ మీట్-2026' నిర్వహణలో భాగంగా శుక్రవారం స్థానిక ఐజీఎంసీ స్టేడియంలోని క్రీడా మైదానాలు, వసతులను శాప్ ఛైర్మన్ అనిమిని రవినాయుడు.. వీఎంసీ, శాప్ ఇంజినీరింగ్ అధికారులతో కలిసి పరిశీలించారు. ఛైర్మన్ మాట్లాడుతూ.. శాసన సభ్యులు, శాసన మండలి సభ్యులు పాల్గొనే క్రీడా పోటీలకు ఎటువంటి లోపాలు తలెత్తకుండా అన్ని ఏర్పాట్లు అత్యున్నత ప్రమాణాలతో చేయాలని సూచించారు. క్రీడా మైదానాల స్థితి, డ్రెస్సింగ్ రూమ్‌లు, గ్యాలరీలు, లైటింగ్, భద్రతా ఏర్పాట్లు పరిశీలించి.. వసతులు మెరుగు పరచాలని అధికారులకు ఆదేశించారు. రాష్ట్ర ప్రభుత్వం క్రీడల అభివృద్ధి, మౌలిక వసతులకల్పనకు ప్రత్యేక ప్రాధాన్యం ఇస్తోందనడానికి ఈ క్రీడా వేడుక ఒక నిదర్శనమని అన్నారు. నిర్ణీత కాల పరిమితిలో పనులు పూర్తి చేసి స్పోర్ట్స్ మీట్ విజయవంతంగా నిర్వహించేందుకు అన్ని శాఖలు సమన్వయంతో పనిచేయాలని సూచించారు.

ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి ఫొటోల మార్ఫింగ్

దుష్ప్రచారం చేస్తున్న వ్యక్తిపై కేసు

విజయవాడ నేరవార్తలు, న్యూస్‌టుడే: ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్‌ల ఫొటోలను మార్ఫింగ్ చేసి ఆంధ్రప్రదేశ్‌పై దుష్ప్రచారం చేస్తున్న చింతా రాజశేఖరరావు అనే వ్యక్తిపై విజయవాడ సైబర్ క్రైం పోలీసులు గురువారం రాత్రి కేసు నమోదు చేశారు. పాయకాపురానికి చెందిన జనసేన నాయకుడు చోడిశెట్టి రాధాకిరణ్ గురువారం ఉదయం సామాజిక మాధ్యమాలను పరిశీలిస్తుండగా చింతా రాజశేఖరరావు అనే వ్యక్తి ఫేస్‌బుక్, యూట్యూబ్, ట్విట్టర్‌లో ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి ఫొటోలను మార్ఫింగ్ చేసి రెచ్చగొట్టేలా కామెంట్లు పెట్టాడు. సీఎం, డిప్యూటీ సీఎం అభిమానులు, ప్రజల మధ్య అభిప్రాయ భేదాలు కలిగించి శాంతిభద్రతలకు విఘాతం కలిగేలా కామెంట్లు ఉన్నాయని రాధాకిరణ్ గుర్తించారు. దీనికి కారకులైన చింతా రాజశేఖరరావుపై చర్యలు తీసుకోవాలని కోరుతూ సైబర్ క్రైం పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేయగా వారు కేసు నమోదు చేశారు.

ముగ్గురి ప్రాణాలు కాపాడారు..

పోలీసులకు తన బాధను చెబుతున్న బాధితురాలు

విద్యాధరపురం, న్యూస్‌టుడే: పోలీసులు అప్రమత్తంగా వ్యవహరించడంతో మూడు ప్రాణాలు నిలిచాయి. ఆత్మహత్య చేసుకునేందుకు వచ్చిన మహిళను గుర్తించి కాపాడి అభినందనలు అందుకున్నారు. పోలీసులు తెలిపిన సమాచారం మేరకు. .చిలకలపూడికి చెందిన ఓ మహిళ తన భర్తతో తలెత్తిన వివాదం కారణంగా తన ఇద్దరు కుమారులతో కలిసి శుక్రవారం ప్రకాశం బ్యారేజీపైనుంచి దూకి ఆత్మహత్యకు పాల్పడేందుకు వచ్చింది. ఆ విషయాన్ని మహిళ భర్త చిలకలపూడి పోలీసులకు తెలియజేయడంతో వారు విజయవాడ పోలీసు కంట్రోల్ రూంకు తెలియజేశారు. ఈ క్రమంలో ప్రకాశం బ్యారేజీపై ట్రాఫిక్ విధులు నిర్వర్తిస్తున్న ఆర్ఎస్ఐ శ్రీధర్, నాగభూషణం వెంటనే స్పందించి అక్కడ తచ్చాడుతున్న మహిళను ప్రశ్నించారు. దీంతో ఒక్కసారిగా ఆమె బోరున విలపిస్తూ తనకు కలిగిన కష్టాన్ని వారికి వివరించింది. ట్రాఫిక్ పోలీసులు ముగ్గురిని వన్‌టౌన్ శాంతిభద్రతల విభాగం పోలీసులకు అప్పగించారు. అనంతరం మహిళ కుటుంబ సభ్యులను పిలిపించి కౌన్సెలింగ్ చేసిన అనంతరం అప్పగించారు.

91.9FM Vijayawada ఈఎఫ్‌ఎమ్ కార్యక్రమాలు
శనివారం

కార్యక్రమము	ప్రసార వేళలు
ఉషోదయం	ఉ. 5 - ఉ. 7
ఈ-మార్నింగ్స్	ఉ. 7 - ఉ. 11
నువ్వా నేనా	ఉ. 11 - మ. 2
సత్యభామ	మ. 2 - సా. 5
కాలేజి స్టైల్	సా. 5 - రా. 9
ఈఎఫ్‌ఎం సరాగాలు	రా. 9 - రా. 11
బ్యాక్ టు బ్యాక్ సాంగ్స్	రా. 11 - తె. 5

/Eenadufm
For Advertising on Eenadu FM Contact
8008003297

APSRTC టెండరు ప్రకటన (పల్లె వెలుగు)

సెంట్రల్ హాస్పటల్, విద్యాధరపురం, విజయవాడ నందు వివిధ పనులు నిర్వహించడానికి అవసరమైన (30) మంది పారామెడికల్ సిబ్బందిని ఏర్పాటు చేయుటకు గాను అనుభవము మరియు ఆసక్తి కలిగిన మ్యాన్‌పవర్ ఏజెన్సీలు/ కాంట్రాక్టర్ల నుండి సీల్డ్ టెండర్లు ఆహ్వానించడమైనది. (1) టెండరు ఫారములు పర్సనల్ ఆఫీసరు-2, ఆర్టీసీ హౌస్, విజయవాడ వారి కార్యాలయము నందు తేది.16-02-2026 నుండి తేది : 10-03-2026 వరకు అన్ని పనిదినములలో ఉదయము 10.00 గంటల నుండి సాయంత్రం 05.00 గంటల వరకు అమ్మబడును. (2) పూర్తి చేసిన టెండరు ఫారములను తేది.11-03-2026 న ఉదయం 10.00 గం||ల నుండి మ||02.00 గం||ల లోపున చీఫ్ మేనేజరు(పర్సనల్) వారి కార్యాలయము నందు ఏర్పాటు చేసిన టెండరు బాక్సు నందు వేయవలెను. అదేరోజు మ.03.00 గం||లకు టెండరుదారుల సమక్షములో టెండర్లు తెరువబడును. (3) పూర్తి వివరములకు మా వెబ్‌సైట్ :http://www.apsrtc.ap.gov.in ను చూడగలరు. (4) ఎట్టి కారణము చూపకుండానే టెండర్లు అంగీకరించుటకు లేదా తిరస్కరించుటకు APSRTC కి పూర్తి అధికారము కలదు.
నెం. E5/122(08)/2026-P.O.-2, ఆర్టీసీ హౌస్, విజయవాడ. తేది : 11-02-2026 సం/- చీఫ్ మేనేజరు (పర్సనల్)

APSRTC టెండరు ప్రకటన (పల్లె వెలుగు)

ఎన్‌టీఆర్ జిల్లా పరిధిలోని వివిధ బస్ స్టేషన్లలో క్లాడెడ్ పిల్లర్లపై ప్రకటనలు అచ్చుటకు అనుభవం ఆసక్తి కలిగిన వ్యాపారస్తులు/ సంస్థలు/ కాంట్రాక్టర్ల నుండి సీల్డు టెండర్లు ఆహ్వానించడమైనది. (1) టెండరు ఫారములు జిల్లా ప్రజా రవాణా అధికారి వారి కార్యాలయం, విజయవాడ నందు తేది.13-02-2026 నుండి తేది.24-02-2026 వరకు ఉ||గం|| 10.30 ని||ల నుండి సా||05.00 గం||ల వరకు అన్ని ఆఫీస్ పనిదినములలో అమ్మబడును. 2) పూర్తిచేసిన టెండరు ఫారములు తేది.25-02-2026న ఉ||గం|| 10.30 ని||ల నుండి మ|| 2.00 గంటలలోగా జిల్లా ప్రజా రవాణా అధికారి వారి కార్యాలయం, విజయవాడ, ఎన్‌టీఆర్ జిల్లా నందు ఏర్పాటుచేసిన టెండరు బాక్సులో వేయవలెను. అదేరోజు మ.3.00 గం||లకు టెండరుదారుల సమక్షములో టెండర్లు తెరవబడును. (3) పూర్తి వివరములకు మా వెబ్‌సైట్ :http://www.apsrtc.ap.gov.in(tenders) ను చూడగలరు. (4) ఎట్టి కారణము చూపకుండానే టెండర్లు అంగీకరించుటకు లేదా తిరస్కరించుటకు APSRTC కి పూర్తి అధికారము కలదు.
నెం. P6/797(01)/2026-DPTO(NTR), తేది:12.02.2026 సం/- జిల్లా ప్రజా రవాణా అధికారి, విజయవాడ,ఎన్‌టీఆర్ జిల్లా.

ANDHRA PRADESH STATE WAQF BOARD
(4th Floor, Imdad Ghar, Waqf Complex, Head Post Office, I-Town, Vijayawada-1)
F.No.249/KST/C/2013/Z-V **Date: 13-02-2026**

NOTIFICATION

Applications are called for from Sunni Muslims (Sunni Sect means they shall not follow Shia faith or the members or Jamath-e- Islami or Tabeegi Jamath or their associates or Sympathizers / who are the followers of Bariely School of thought) only who shall be residents of Vijayawada for appointment of Board of Trustees of Sarai Mosque Waqf Popularly known as Imdad Ghar Waqf complex, Vijayawada as per the directions of the Subordinate Judge at Vijayawada passed in I.A No 632/1988 in O.S No. 49/1957, dt 31-12-1991. All the applications shall be addressed to the Chief Executive Officer, AP State Waqf Board, 4th floor, Imdad Ghar, Opp Head Post Office, Near Kaleswara Rao Market, Vijayawada-520001, within (10) days from the date of publication with full Bio data along with Adhar Card/ Ration Card/ Election photo identity card or proof of residence issued by the Competent Authority.

Sd/- CHIEF EXECUTIVE OFFICER.

పంజాబ్ నేషనల్ బ్యాంక్ (భారత ప్రభుత్వ రంగ సంస్థ)
CO- SAM ... విజయవాడ - 520007. ... 0866-2428160, E Mail: cs8332@pnb.co.in

డిమాండ్ నోటీసు (చరస్థిరాస్తుల కొరకు)

[illegible]

తేది : 11-02-2026 ప్రదేశం : విజయవాడ సం/- చీఫ్ మేనేజర్ & అధీకృత అధికారి పంజాబ్ నేషనల్ బ్యాంక్

కెన్ ఫిన్ హోమ్స్ లిమిటెడ్
Can Fin Homes Ltd
Email: Vijayawada@canfinhomes.com, CIN: L85110KA1987PLC008699

స్థిరాస్తి అమ్మకం కొరకు వేలం ప్రకటన

[illegible]

https://www.canfinhomes.com/searchaution.aspx
www.bankeauctionwizard.com

తేది : 13-02-2026 స్థలం : విజయవాడ సం/- అధీకృత అధికారి, కెన్ ఫిన్ హోమ్స్ లిమిటెడ్

EENADU Classifieds

AUTO
VEHICLES FOR SALE
2020 మోడల్ టాటా 14 టైర్స్ వెహికల్స్ మంచి కండిషన్‌లో ఉన్నవి అమ్మబడును, (తెలంగాణ రిజిస్ట్రేషన్) సంప్రదించండి: 73311 91175.

BUSINESS SERVICES
బంగారం కొనబడును. బ్యాంకులలో ఇతరప్రైవేట్ సంస్థలలో తాకట్టులో ఉన్న మీబంగారం విడిపించి ఈరోజు మార్కెట్ ధరకు కొనబడును. స్పాట్‌క్యాష్ ✆8142292071

FINANCIAL SERVICES
స్థిరాస్తులపై ఆంధ్రప్రదేశ్ అంతటా మార్టిగేజ్ లోన్స్ మరియు స్థిరాస్తి ఎక్కడ ఉన్నా ఏసంస్థలో ఉన్నా Xerox పేపర్స్‌పై 2nd మార్టిగేజ్ లోన్ ఇవ్వబడును. 50 లక్షలు లోపు. అయోధ్య కోఆపరేటివ్ బ్యాంక్. ✆ 93969 99669.

HEALTH & CARE
మద్యపానం మానేయడం ఎలా? ఐరువు పెరుగుట, జాయింట్ పెయిన్స్‌కు విజయవాడ:- శ్రీశరణం లాడ్జి పాతబస్టాండ్ ఎదురుగా, బందర్‌రోడ్, ప్రతీనెల 2, 16 తేదీల్లో మందులు

REAL ESTATE
FLAT FOR SALE
KANURU
కానూరు నాగార్జున హాస్పిటల్ దగ్గర పద్మావతి గ్రూప్ హౌస్ 3rd ఫ్లోర్ నందు తూర్పుఫేస్ 3 BHK ఫ్లాట్స్. లిఫ్ట్ కార్ పార్కింగ్‌తో అమ్మకం. సంప్ర: 90149 59999.

100% బ్యాంక్ లోన్‌తో కానూరు బల్లెంవారి వీధిలో Occupancyకి సిద్ధంగా ఉన్న న్యూ 2BHK & 3BHK తూర్పు ఫేస్ Flats అమ్మకం. ✆ 81214 07585.

GENERAL
2 BHK Flat, 1200 Sft, In Maruti Towers, Tikkle Road, Vijayawada, For Sale, 60 Lakhs. Cell: 98855 23760

Paradise: 2/3 BHK Flat at Paradise, Haythnagar Near LB Nagar. Gated Community with Club House & Amenities 2BHK from Rs.52 Lacs Onwards. Modi Builders-76771 20120.

HOUSE FOR SALE
GENERAL
292 గజాలలో G+1 బిల్డింగ్ 3500SFt Fully Renovated Funtimes ప్రక్కన, మారుతి కోపరేటివ్ కాలనీ వద్ద అమ్మకం. ✆9885442812

PLOT FOR SALE
అర్జెంట్ సేల్ ఉయ్యూరు - మంటాడ ఇళ్ళ మధ్యలో 10ఎ CRDA వెంచర్‌లో 10 ప్లాట్లు కలవు. గజం ఆఫర్ రేటు 7800/- (స్పెషల్ ఆఫర్ గ్రూప్ బుకింగ్) స్పాట్ రిజిస్ట్రేషన్ Hyma Prasad. ✆ 99596 45468

పోరంకి, నిడమానూరు ఏరియాలో ఇన్వెస్ట్‌మెంట్ ఓపెన్ ప్లాట్లు మరియు పోరంకి బందరు రోడ్డుకి దగ్గరగా 3BHK ఫ్లాట్ అమ్మకం. ✆ 99636 43777.

ఫ్లాష్ ఫ్లాష్! వినుకొండలో అవకాడో ప్లాంటేషన్‌లో 11 సెంట్లు (532 గజాలు) కేవలం 5.5 లక్షలు మాత్రమే. 2) 133 గజాలు 99,000/-. ✆ 7989476799.

VJA-Hyd హైవే ఏరియాలలో 30ఎకరాల గేటెడ్ కమ్యూనిటీ "ది రాయల్"కు ఓపెన్‌ప్లాట్స్ తక్కువధరలో వెస్ట్‌బై-పాస్, ORR& IRR దగ్గర. 89859 66069.

లాంచింగ్ ఆఫర్ బందరురోడ్డు ఉయ్యూరు కాటూరు రోడ్డులో Govt. ఆఫీసులు ప్రక్కన 80ఏ|| మెగాగేటెడ్ కమ్యూనిటీలో 167, 183గ||ల CRDA ప్లాట్లుకై. 80966 13134

COMMERCIAL SPACE FOR SALE
AP NTR జిల్లా పెనుగంచిప్రోలు 6 ఎ|| మామిడి తోటతో మంచి ఆదాయం కలిగిన కళ్యాణ మండపాలు -2 (A/C, Non A/C) అన్నివసతులతో 12.5 Cr కే అమ్మకం. ✆ 77997 95599

LEASE
తెలంగాణ, ఖమ్మంలో 3021 చ||గ||లు ట్విన్ థియేటర్/ కమర్షియల్ లీజుకు సం|| 98485 31544. bit.ly/4rMldEv

LEASE/ RENT
అద్దెకు వేర్ హౌస్ కావలెను
15000 నుండి 20000 sq ft
విజయవాడ దగ్గర మరియు గన్నవరం
సంప్రదించండి
CONTACT:
948 0834 451
895 1379 154

TO LET
IJM రెయిన్‌ట్రీపార్క్‌లో 5B/R లగ్జరీ ట్రిప్లెక్స్ విల్లా అద్దెకు. విశాలమైన లేఔట్, ప్రైవేట్ టెర్రస్ 24x7 భద్రత, NH5, నంబూరు VJA- GNT హైవే. 77024 75525

COMMERCIAL
Spacious 2Bedroom Flat at the Heart of the City on Bandar Road (MG Road) for Offices Only. No Brokers. ✆ 98490 15616.

SECOND SALE
Commercial Gym Equipment for Sale in Vijayawada. Premium Quality, Well-Maintained. Ideal for Gyms & Studios ✆ 99121 28333.

JOBS
శ్రీశ్రీశ్రీ హోటల్, బైపాస్ రోడ్, ఖమ్మం నందు పనిచేయుటకు జనరల్ మేనేజర్ కావలెను. అనుభవం ఉన్నవారికి ప్రాధాన్యత. సంప్ర: 99499 11636.

VJA, గాంధీనగర్‌లోని ఇంటీరియర్ ఆఫీస్‌కు హిందీ, ఇంగ్లీష్ వచ్చిన లేడీ రిసెప్షనిస్ట్, బైక్ ఉన్న Exp. మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్స్. ✆ 98486 10708

NARAYANA ENGINEERING COLLEGES (AUTONOMOUS) : NELLORE | GUDUR
we are HIRING
Applications are invited from eligible candidates for the position of ASSISTANT PROFESSOR, PLACEMENT TRAINER in the following disciplines. Interested candidates may e-mail their resumes.
TRAINING & PLACEMENT
CORPORATE RELATIONS EXTERNAL
APTITUDE | REASONING | VERBAL
SOFT SKILLS
ENGLISH LANGUAGE LAB TRAINER
TECHNICAL TRAINER (C | JAVA | PYTHON DATA STRUCTURES | AI TOOLS | FULL STACK DATA BASE | AWS | BI TOOLS DIGITAL MARKETING TOOLS).
ENGINEERING
CSE (AIML, DATA SCIENCE) | ECE | CIVIL
MECHANICAL | MATHS | ENGLISH
CHEMISTRY | PHYSICS
GENERAL INFORMATION
• Qualifications and experience must be as per AICTE norms.
• Salary is not a constraint for deserving candidates.
• Industrial experience will be considered as an added advantage.
For Enquiries Contact - HR : 87903 50096
Mail your resume to: careers.nec@narayanagroup.com

ప్రముఖ బ్యాంకింగ్ సంస్థలో పనిచేయడానికి రిటైర్డ్ వ్యక్తులు, గృహిణులు, వ్యాపార వ్యక్తులు, VRS, పార్ట్‌టైం/ ఫుల్‌టైం వెంటనే కావలెను. ✆ 95293 03618.

BMR ARNIKA Silver Jewellery MG Road Vij, wanted for Manager & Cashier & ASM & Sales Exe (M/F) Preference Exp. Persons. ✆ 91199 11956, 98488 28638.

Lakshmi Spares Corporation Vijayawada. Authorised Dealer for Atlas Copco Air Compressors. Wanted: Service Engineers, Qul: B.Tech/ Diploma, Location: Krishna, Guntur & Prakasam Districts. Note:Complete Field Work. Please send your Resumes to Mail Id: hr.lakshmispares@gmail.com ✆ 90325 74443

కావలెను: ప్రముఖ టూ వీలర్ ఫైనాన్స్ కంపెనీ నందు పనిచేయుటకు అనుభవంగల కలెక్షన్ ఏజెంట్స్. జీతం 15k -20k మరియు టెలికాలర్స్ జీతం12k-15k పటమట. ✆ 63098 80999

విజయవాడ పోరంకి మురళీ రిసార్ట్స్‌కి స్టాఫ్ కావలెను. Tata Ace డ్రైవర్ ★ ట్రాక్టర్ డ్రైవర్ ★ వెల్డర్ ★ ఫిట్టర్ ★ కార్పెంటర్ ★ ఎలక్ట్రీషియన్ ★ ప్లంబర్. ఆకర్షణీయమైన జీతం. సంప్ర: 72888 85598, 90109 01041

మా CRDA అప్రూవ్డ్ ప్లాట్లు సేల్స్ చేయుటకు ఉద్యోగులు, నిరుద్యోగులు, LIC ఏజెంట్లు, గృహిణులు, ఫ్రెషర్స్ కావలెను. మంచి కమీషన్ ఇవ్వబడును. ✆ 99082 27609.

Urgent Requirement
RUSSIA Helper in Factory Hotel
Sal: 1 Lakh to 1.20 Lakh
DUBAI Bike Rider and Ware House Worker
Sal: 1 Lakh to 1.20 Lakh
✆: 95605 08757 83410 93576
BZA Manpower Services Pvt. Ltd., Vijayawada.

త్రివేణి హోంకేర్‌లో వృద్ధులను/ పేషెంట్స్‌ని చూసుకొనుటకు వర్కర్స్/ నర్సులు కావలెను. ఫ్రీ వసతి, భోజనం.జీ:18K to 20K. ✆96404 00073, 98485 71888.

విజయవాడలోని ప్రముఖ ఆటోమొబైల్ సంస్థలో పనిచేయుటకు సేల్స్ ఎగ్జిక్యూటివ్స్, కౌంటర్ ఎగ్జిక్యూటివ్స్ మరియు బిల్లింగ్ ఎగ్జిక్యూటివ్స్ కావలెను. ✆ 80080 94129.

విజయవాడలోని ప్రముఖ ఆటోమొబైల్ సంస్థలో పనిచేయుటకు వ్యాలీడ్ లైసెన్స్ కలిగిన గూడ్స్ వెహికల్ డ్రైవర్స్ మరియు టూవీలర్ లైసెన్స్ కలిగిన డెలివరీ బాయ్స్ కావలెను. ✆ 90002 20581.

వికాస్ ఇంజినీరింగ్ కాలేజి, నున్న బస్ ఇంచార్జి, బస్ డ్రైవర్లు కావలెను. సంప్రదించండి. ✆ 94931 40191.

ACCOUNTING
Wanted Accountant with Tally Computer Knowledge, Send Resumes through Whatsapp. Contact ✆ 93912 58285.

BOOK YOUR COLOUR CLASSIFIED
₹1200/- (5 Lines)
PH: 98496 97616
ప్రకటనలపై జి.ఎస్.టి. 5% అదనం

గమనిక
క్లాసిఫైడ్ ప్రకటనలకు ప్రతిస్పందించే ముందు తగిన రీతిలో క్షుణ్ణంగా విచారించుకోవలసిందిగా పాఠకులకు సూచించడమైనది. ప్రకటనదారు చెబుతున్న లేదా చేసుకుంటున్న క్లెయిములతో ఈ వార్తాపత్రికకు ఏవిధమైన సంబంధం లేదు. ప్రకటనదారులు సరుకుల అమ్మకం లేదా అందించిన సేవల విషయంలో తప్పు. ప్రకటనల ద్వారా ప్రజల నుండి ఎట్టి డబ్బును వసూలు చేయరాదు. డబ్బును వసూలుచేసే ప్రకటనకర్తను బ్లాక్- లిస్టులో ఉంచే మరియు/ లేదా అతనిపై చట్టపరమైన చర్య తీసుకునే హక్కు యాజమాన్యానికి కలదు.

తిరువూరు

• తిరువూరు • మైలవరం

విద్యుత్తు సరఫరాకు అంతరాయం నేడు

జి.కొండూరు, న్యూస్‌టుడే : జి.కొండూరు విద్యుత్తు ఉపకేంద్రంలోని 11 కేవీ ఫీడర్ మరమ్మతుల నిమిత్తం శనివారం ఉదయం 8.30 నుంచి మధ్యాహ్నం 12.30 వరకు విద్యుత్తు సరఫరా నిలిపేస్తున్నట్లు ఆ శాఖ సహాయక ఇంజినీర్ షఫీ తెలిపారు. ఈ విషయాన్ని వినియోగదారులు గమనించి సహకరించాలని ఆయన కోరారు.

తిరువూరు, న్యూస్‌టుడే : తిరువూరు పట్టణంలో శనివారం ఉదయం 9 నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు విద్యుత్తు సరఫరాలో అంతరాయం ఏర్పడుతోందని టౌన్ ఏఈ.కృష్ణారెడ్డి తెలిపారు.

గొల్లపూడి, న్యూస్‌టుడే : గొల్లపూడి, సూరాయిపాలెం విద్యుత్తు ఉపకేంద్రాల పరిధిలోని పలు ప్రాంతాల్లో శనివారం ఉదయం 8.30 నుంచి 10.30 వరకు సరఫరా ఉండదని ఈఈ పి.రవీంద్రబాబు గురువారం ఒక ప్రకటనలో తెలిపారు.

పారిశుద్ధ్య పనులు చేయాలని విజ్ఞప్తి

ఇబ్రహీంపట్నం, న్యూస్‌టుడే : పురపాలిక సంఘ కో-ఆప్షన్ సభ్యుడిగా ఎన్నికైన మహబూబ్ సుభానీని పశ్చిమ ఇబ్రహీంపట్నం ముస్లిం పెద్దలు శుక్రవారం కలిసి శుభాకాంక్షలు తెలిపారు. రంజాన్ మాసం ప్రారంభం కానున్న నేపథ్యంలో పురపాలికలోని అన్ని మసీదుల వద్ద పారిశుద్ధ్య పనులు నిర్వహింపజేయాలని విజ్ఞప్తి చేశారు.

గుంటుపల్లి 'రైజ్'లో కార్యశాల నేడు

ఎన్టీఆర్ కలెక్టరేట్: మహిళలను పారిశ్రామిక వేత్తలుగా తీర్చిదిద్దే లక్ష్యంతో జిల్లా అధికార యంత్రాంగం నేతృత్వంలో ఇబ్రహీంపట్నం మండలం గుంటుపల్లిలోని 'రూరల్ ఇంక్యుబేషన్, స్కిల్లింగ్ అండ్ ఆంత్రప్రెన్యూర్‌షిప్ సెంటర్(రైజ్)లో ఈనెల 14వ తేదీన ప్రత్యేక కార్యశాల(వర్క్‌షాప్) నిర్వహించనున్నట్లు కలెక్టర్ జి.లక్ష్మీశ శుక్రవారం విడుదల చేసిన ప్రకటనలో తెలిపారు. ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు అవగాహన, శిక్షణ కార్యక్రమం ఉంటుందన్నారు. శీతలీకరణ, కిచెన్ అండ్ ఫుడ్ ఎక్విప్‌మెంట్ తయారీలో సుదీర్ఘ అనుభవం గల 'కూలెక్స్' ఇండస్ట్రీస్ ప్రైవేట్ లిమిటెడ్(విజయవాడ) భాగస్వామ్యంతో కార్యశాలను నిర్వహించనున్నట్లు వివరించారు. సూక్ష్మ, చిన్న తరహా ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ల ఏర్పాటుతో పాటు, విలువ ఆధారిత ఉత్పత్తులు, చిన్న స్థాయి వ్యాపార అభివృద్ధికి ప్రయోజనం కల్పించేలా శిక్షణ ఇవ్వనున్నట్లు పేర్కొన్నారు. ఇబ్రహీంపట్నం మండలంలోని స్వయం సహాయక సంఘాల మహిళలతో పాటు, ఔత్సాహిక మహిళలు సద్వినియోగం చేసుకోవాలని విజ్ఞప్తి చేశారు.

ఇన్‌ఛార్జి ఎంపీడీవోగా సుందర్‌లాల్

ఎ.కొండూరు : స్థానిక సంస్థలు, నాయకత్వ లక్షణాలపై విశాఖపట్నంలో శనివారం నుంచి అయిదు రోజుల పాటు నిర్వహిస్తున్న శిక్షణ తరగతులకు ఎంపీడీవో బి.శ్రీనివాసరావు వెళ్లారు. ఆయన స్థానంలో ఇన్‌ఛార్జి ఎంపీడీవోగా డిప్యూటీ ఎంపీడీవో పాలపర్తి సుందర్‌లాల్‌ను నియమిస్తూ జిల్లా అధికారులు శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు. విస్సన్నపేట ఎంపీడీవో చినరాట్నాలు కూడా శిక్షణ నిమిత్తం వెళ్తున్నారు.

మేమున్నాం.. మీకు తోడుగా.. 10 AM to 1 PM

తిరువూరు: 98853 28820 మైలవరం: 80085 74705

? యాష్ బురద వల్ల వీటీపీఎస్ క్రికెట్ గ్రౌండ్‌లో కొంత భాగం పాడైంది. దీంతో వాకింగ్ చేసే వారికి ఇబ్బందులు ఎదురవుతున్నాయి. - షరీఫ్, ఇబ్రహీంపట్నం

✔ ఆ ప్రాంతాన్ని పరిశీలించి చర్యలు తీసుకుంటాం.
- గ్రౌండ్ నిర్వహణ ఏడీఈ - న్యూస్‌టుడే, ఇబ్రహీంపట్నం

స్పందన: ◆ గుంటుపల్లిలో దోమల బెడద అధికంగా ఉందని గ్రామస్థులు 'ఈనాడు' మేమున్నాం.. మీకు తోడుగా ద్వారా సమస్యను గ్రామ కార్యదర్శి కరుణ దృష్టికి తీసుకెళ్లారు. స్పందించిన ఆమె దోమల నివారణకు మందు పిచికారీ చేయించి సమస్య పరిష్కరించారు. - న్యూస్‌టుడే(గుంటుపల్లి), ఇబ్రహీంపట్నం గ్రామీణం

◆ విస్సన్నపేట చింతల బజారులో చెత్త పేరుకుని దుర్వాసన వస్తోందని స్థానికులు 'ఈనాడు' మేమున్నాం.. మీకు తోడుగా ద్వారా సమస్యను అధికారుల దృష్టికి తీసుకెళ్లారు. ఈవో కేశవ హరికృష్ణ కుమార్ స్పందించి పారిశుద్ధ్య సిబ్బందిని పంపించి శుభ్రం చేయించారు. సమస్యను పరిష్కరించారు. - న్యూస్‌టుడే, విస్సన్నపేట

ముఖ్యమంత్రికి కృతజ్ఞతలు

అంబులెన్స్ ముందు ప్లకార్డులతో 108 సిబ్బంది

మైలవరం : దీర్ఘకాలంగా 108 సర్వీసుల్లో పని చేస్తున్న కాంట్రాక్టు ఉద్యోగుల జీతభత్యాలు, సౌకర్యాల మెరుగునకు చర్యలు తీసుకున్నందుకు ముఖ్యమంత్రి చంద్రబాబుకు, భవ్య సంస్థకు సిబ్బంది కృతజ్ఞతలు తెలిపారు. ఏపీ 108 సర్వీసెస్ కాంట్రాక్టు ఎంప్లాయీస్ యూనియన్ ఆధ్వర్యంలో శుక్రవారం స్థానిక యార్డులోని అంబులెన్స్ ఎదుట 'థ్యాంక్యూ సీఎం సార్' అంటూ ప్లకార్డులను ప్రదర్శించామని సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి కె.రాఘవులు చెప్పారు.

ఆదాయం పెంచేలా.. ప్రత్యేక దృష్టి

గొల్లపూడి, న్యూస్‌టుడే

గ్రామ పంచాయతీల ఆదాయం పెంచేందుకు అధికారులు ప్రత్యేక దృష్టి సారించారు. పంచాయతీల్లో ఇంటి, నీటి పన్ను వసూళ్లపై చర్యలు చేపట్టారు. ఏపీ పంచాయతీరాజ్ కమిషనర్ వీఆర్.కృష్ణతేజ ఆదేశాల మేరకు పన్ను వసూలు చేసేందుకు అధికారులు పరుగులు పెడుతున్నారు. పన్ను చెల్లింపుదారుల ఇంటికెళ్లి నోటీసులు ఇస్తున్నారు. గ్రామ పంచాయతీలోని ప్రతి అసెస్‌మెంట్‌ను ఇటీవల ఆన్‌లైన్ చేశారు. దీంతో పన్ను చెల్లింపుదారులు ఆన్‌లైన్‌లోనే చెల్లించే వెసులుబాటు ఉంది. నేరుగా నగదు కట్టించుకునే విధానానికి స్వస్తి పలికారు. ఈ క్రమంలో ఫోన్ పే, గూగుల్ పే ద్వారా డబ్బులు చెల్లించాల్సిన ఉంటోంది. ముఖ్యంగా రూ.లక్ష పైన పన్ను చెల్లింపుదారులకు డీపీవో కార్యాలయం నుంచే ఫోన్లు చేయించి చెల్లించేలా చర్యలు చేపడుతున్నారు. అలాగే గ్రామ పంచాయతీల ఆధారంగా ప్రతి రోజు ఎంత పన్ను వసూలు చేశారనే విషయమై ప్రత్యేకంగా కమిషనర్ కార్యాలయం నుంచి సమీక్షిస్తున్నారు. దీంతో అధికారులు పంచాయతీల వారీగా పన్ను చెల్లింపు శాతాన్ని ప్రతి రోజు నివేదిక రూపంలో పంపుతున్నారు. తక్కువ శాతం వసూలు చేసిన పంచాయతీ కార్యదర్శులు, బిల్లు కలెక్టర్లకు షోకాజు నోటీసులు జారీ చేస్తున్నారు. ముఖ్యంగా విజయవాడ గ్రామీణ మండలం పరిధిలోని గొల్లపూడిలో అత్యధిక అసెస్‌మెంట్లు ఉన్నాయి. పాత బకాయిలతో పాటు ప్రస్తుతానివి వసూలు చేసేందుకు చర్యలు చేపడుతున్నారు.

గొల్లపూడిలో పన్ను కట్టించుకుంటున్న అధికారులు

విజయవాడ గ్రామీణ మండలంలోని గ్రామాల్లో పన్నుల వసూళ్లిలా...

గ్రామం పేరు	అసెస్‌మెంట్లు	బకాయిలు (రూ. లక్షల్లో)	వసూలు (12 నాటికి)
గొల్లపూడి	15,562	9.37	3.38
రాయనపాడు	1092	60	34.94
కొత్తూరు తాడేపల్లి	1332	24	13
జక్కంపూడి	1077	24	16
పైడూరుపాడు	660	7.66	4.14

పేద కుటుంబాలు ఆర్థికంగా వృద్ధి చెందేందుకు దోహదం

గంపలగూడెం, న్యూస్‌టుడే : రాష్ట్రంలో ఎనిమిది వేల మంది ఎస్సీ, ఎస్టీలు నిర్వహిస్తున్న మైక్రో స్మాల్ అండ్ మీడియం ఎంటర్‌ప్రైజెస్‌లకు(ఎంఎస్ఎంఈ) సంబంధించిన రూ.700 కోట్ల రాయితీ బకాయిలు వీలైనంత త్వరగా విడుదల చేసి సీఎం చంద్రబాబు వారిని ఆదుకోవాలని తిరువూరు శాసన సభ్యుడు కొలికపూడి శ్రీనివాసరావు విజ్ఞప్తి చేశారు. శుక్రవారం జరిగిన శాసనసభ సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. కూటమి ప్రభుత్వం ప్రతి కుటుంబం నుంచి ఒక పారిశ్రామికవేత్త ఉండాలనే ఉద్దేశంతో కార్యక్రమాలు అమలు చేస్తోందన్నారు. తద్వారా రాష్ట్రంలో అనేక పేద కుటుంబాలు ఆర్థికంగా వృద్ధి చెందేందుకు అవకాశం ఏర్పడిందని చెప్పారు. వైకాపా ప్రభుత్వం ఎంఎంఎస్ఈలను నిర్లక్ష్యం చేయడంతో వారంతా అప్పులు చేసి వడ్డీలు చెల్లిస్తూ ఆర్థిక ఇబ్బందులు పడుతున్నారని వివరించారు.

ప్రసంగిస్తున్న ఎమ్మెల్యే శ్రీనివాసరావు

అధికారులతో సమీక్ష

తిరువూరు, న్యూస్‌టుడే : ఏ.కొండూరు కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయంలో జరిగిన సంఘటనపై పాఠశాలలోని ఇతర సమస్యలపై ఎమ్మెల్యే శ్రీనివాసరావు సంబంధిత అధికారులతో సమీక్షించారు. ఎలుకల దాడికి సంబంధించిన వివరాలను అడిగి తెలుసుకుని వారికి మెరుగైన వైద్యం అందించాలని సూచించారు. బడిలోని సమస్యలను త్వరగా పరిష్కరించి నివేదిక సమర్పించాలని డీఈవో చంద్రకళ, సర్వశిక్షా అభియాన్ ప్రాజెక్టు సమన్వయకర్త రజనీలకు చెప్పారు.

సీసీ రోడ్ల నిర్మాణానికి శంకుస్థాపన

కార్యక్రమంలో దేవదత్, పక్కన కూటమి నాయకులు

తిరువూరు: తిరువూరు పట్టణంలోని పలు వార్డుల్లో సీసీ రోడ్ల నిర్మాణానికి [illegible] ఛైర్మన్ శావల దేవదత్ భూమి పూజ చేశారు. అనంతరం ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కులను లబ్ధిదారులకు అందజేశారు. తెలుగు రైతు జిల్లా అధ్యక్షుడు చెరుకూరి రాజేశ్వరరావు, పార్టీ పట్టణ అధ్యక్షుడు మల్లెల శ్రీనివాసరావు, మండల అధ్యక్షుడు ముత్యాల వెంకటేశ్వర్లు, కూటమి నాయకులు పాల్గొన్నారు.

పాఠశాలకు సామగ్రి అందజేత

జి.కొండూరు, న్యూస్‌టుడే : ప్రజా ప్రగతి ట్రస్ట్ ఆధ్వర్యంలో మండలంలోని గుర్రాజుపాలెం ప్రాథమిక పాఠశాలకు లైబ్రరీ బుక్స్ క్రీడా పరికరాలు వితరణ చేశారు. వీటిని సంస్థ ప్రతినిధి మూర్తి పాఠశాల హెచ్ఎం పజ్జూరు శ్రీనివాసరావుకు విద్యార్థుల సమక్షంలో శుక్రవారం అందజేశారు. కార్యక్రమంలో ఉపాధ్యాయుడు కోన సురేంద్ర, సిబ్బంది పాల్గొన్నారు.

ఉత్సాహం.. అంతా ఆనందం

కోడూరు పాఠశాలలో బాలికల నృత్యం

కోడూరు(ఎ.కొండూరు), న్యూస్‌టుడే : మండలంలోని కోడూరు ఆదర్శ ప్రాథమిక పాఠశాలలో శుక్రవారం వార్షికోత్సవ వేడుకలు నిర్వహించారు. విద్యార్థులు ఉన్నతంగా చదివి వృద్ధిలోకి రావాలని, బడికి, గ్రామానికి గుర్తింపు తీసుకురావాలని గ్రామ పెద్దలు, ఉపాధ్యాయులు సూచించారు. బాలబాలికలు సాంస్కృతిక కార్యక్రమాలతో అలరించారు. సర్పంచి టి.సురేష్, పాఠశాల సముదాయ క్లస్టర్ ఛైర్మన్ జి.[illegible], హెచ్ఎం ఎం.రాంప్రదీప్ తదితరులు పాల్గొన్నారు.

ఘనంగా వీడ్కోలు వేడుకలు

విస్సన్నపేట: విద్యార్థినికి బహుమతి ఇస్తున్న నర్సిరెడ్డి

విస్సన్నపేట, న్యూస్‌టుడే : స్థానిక వికాస్ జూనియర్ అండ్ డిగ్రీ కళాశాలలో శుక్రవారం వీడ్కోలు వేడుకలు జరిగాయి. గతేడాది జరిగిన పరీక్షల్లో అత్యధిక మార్కులు సాధించిన విద్యార్థులకు వికాస్ విద్యాసంస్థల అధినేత నరేష్ నర్సిరెడ్డి బహుమతులు అందించారు. పలువురు అధ్యాపకులు పాల్గొన్నారు.

రెడ్డిగూడెం, న్యూస్‌టుడే : స్థానిక వికాస్ కళాశాలలో నిర్వహించిన వేడుకల్లో వికాస్ సంస్థల అధినేత ఎన్.నర్సిరెడ్డి, ప్రిన్సిపల్ డి.శ్రీనివాసరావు, అధ్యాపకులు పాల్గొన్నారు.

కళాశాలకు నిఘా నేత్రాల ఉపకరణాల వితరణ

మైలవరం : స్థానిక వీవీఆర్ ప్రభుత్వ జూనియర్ కళాశాలలో సీసీ కెమెరాల లైవ్ స్ట్రీమ్ నిర్వహణకు అవసరమైన పలు ఉపకరణాలను సంస్కృతి ఫౌండేషన్, చిన్నారి ఛారిటబుల్ ట్రస్ట్ ద్వారా ప్రవాస భారతీయ వైద్యుడు కుడుముల అనిల్ కుమార్ రెడ్డి వితరణ చేశారు. ఈ మేరకు ఎల్ఈడీ మానిటర్, హార్డ్ డిస్క్‌లను శుక్రవారం కళాశాల ప్రిన్సిపల్, ఇన్‌ఛార్జి డీఐఈవో ఎస్.సరళ కుమారికి అందజేశారు. కార్యక్రమంలో విశ్రాంత ఉపాధ్యాయుడు గోపాల్, లయన్స్ క్లబ్ నాయకుడు నాగభూషణం, ట్రస్ట్ సభ్యులు పాల్గొన్నారు.

ప్రిన్సిపల్‌కు మానిటర్ అందిస్తున్న ట్రస్ట్ సభ్యులు

బకాయిలు విడుదల చేయాలని వినతి

ఇబ్రహీంపట్నం గ్రామీణం, ఇబ్రహీంపట్నం, న్యూస్‌టుడే : ఇబ్రహీంపట్నం మండల పరిధిలో భూములు తదితర విక్రయాల సందర్భంగా మండల పరిషత్తు, గ్రామ పంచాయతీలకు రావాల్సిన స్టాంప్ డ్యూటీ, రిజిస్ట్రేషన్ ఫీజులకు సంబంధించిన బకాయిలను విడుదల చేయాల్సిందిగా ఎంపీపీ పాలడుగు జ్యోత్స్న, తుమ్మలపాలెం సర్పంచి బొమ్ము వెంకటరమణ, ఎంపీడీవో శకుంతల శుక్రవారం జిల్లా రిజిస్ట్రారుకు వినతి పత్రం సమర్పించారు.

జిల్లా రిజిస్ట్రారుకు వినతిపత్రం ఇస్తున్న జ్యోత్స్న, వెంకట రమణ, శకుంతల

నిధుల దుర్వినియోగానికి పాల్పడిన కార్యదర్శిపై వేటు

ఎ.కొండూరు, న్యూస్‌టుడే : మండలంలోని చీమలపాడు గ్రామ పంచాయతీ గ్రేడ్- 1 కార్యదర్శి పద్మావతి శివనాగమణిని సస్పెండ్ చేస్తూ రాష్ట్ర పంచాయతీరాజ్ కమిషనర్ ఎం.వి.ఆర్.కృష్ణతేజ ఉత్తర్వులు జారీ చేశారు. ఆమెను తాత్కాలికంగా విధుల నుంచి తొలగిస్తున్నట్లు జారీ చేసిన ఉత్తర్వులు శుక్రవారం మండల పరిషత్ కార్యాలయానికి చేరాయని ఇన్‌ఛార్జి ఎంపీడీవో పి.సుందర్‌లాల్ తెలిపారు. గంపలగూడెం మండలం ఊటుకూరులో 2021-24 మధ్య గ్రేడ్- 3 కార్యదర్శిగా చేస్తున్నప్పుడు ఆమె నిధులు దుర్వినియోగానికి పాల్పడినట్లు గ్రామస్థుల నుంచి జిల్లా ఉన్నతాధికారులకు ఫిర్యాదులు అందాయి. రెండేళ్ల కిందట డీఎల్పీవో విచారణ చేసి కార్యదర్శిపై ఆరోపణలు నిజమని గుర్తించి అధికారులకు నివేదిక పంపించారు. తదుపరి శివనాగమణిపై శాఖ పరమైన చర్యలు తీసుకోవాలని డీపీవో కూడా రాష్ట్ర పంచాయతీ రాజ్ కమిషనర్‌కు సిఫారసు చేశారు. దీంతో ఆమెను సస్పెండ్ ఏపీ పీఆర్ కమిషనర్ ఆదేశాలు జారీ చేశారు.

జోగిని పరామర్శించిన చెవిరెడ్డి భాస్కరరెడ్డి

ఇబ్రహీంపట్నం, న్యూస్‌టుడే: ఇబ్రహీంపట్నంలోని తన నివాసంలో జోగి రమేష్‌ను మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర రెడ్డి శుక్రవారం పరామర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రూ.వేల కోట్లు పెట్టుబడులు రాష్ట్రానికి తెచ్చామని చెబుతున్న కూటమి ప్రభుత్వ మాటల్లో వాస్తవం ఎంతో దేవుడికే తెలియాలన్నారు.

సమస్యల పరిష్కారానికి యుద్ధప్రాతిపదికన చర్యలు

ఎ.కొండూరు: స్థానిక కేజీబీవీలో చదువుతున్న బాలికలకు అవసరమైన సదుపాయాలు కల్పించి సమస్యలు పరిష్కరించేందుకు యుద్ధప్రాతిపదికన చర్యలు తీసుకునేందుకు అధికారులు సిద్ధమయ్యారు. 12 మంది బాలికలను ఎలుకలు కరవడంతో అధికార, ప్రతిపక్షాల నాయకులు, అధికారులు కేజీబీవీ బాటపట్టారు. విద్యాలయంలో సిబ్బంది, విద్యార్థినులతో సమావేశమై పరిష్కరించాల్సిన సమస్యలను గుర్తించి ప్రతిపాదనలు సిద్ధం చేశారు. అపరిశుభ్రత, కిటికీల వద్ద సరైన తలుపులు, మెస్ లేకపోవడమే ఎలుకలు రావడానికి కారణమని గుర్తించారు. గతేడాది ఎలుకల సమస్య వచ్చినప్పుడు జేసీ, ఆర్డీవో సందర్శించి వాటి పరిష్కారానికి నిధులు మంజూరుకు హామీ ఇచ్చారు. సమగ్ర శిక్షా నుంచి మరమ్మతులు, పారిశుద్ధ్య పనులు చేపట్టేందుకు రూ.2 లక్షలు మంజూరు చేశారు. వాటితో పనులు చేపట్టక పోవడంతో ఎలుకల కరిచిన సంఘటన పునరావృతమైంది. ఈ మేరకు శుక్రవారం డీఈవో చంద్రకళ, ఆర్డీవో మాధురి, డీవైఈవో శ్యామ్‌సుందరరావు, ఎంఈవో కేశవరావు, తహసీల్దార్ అరవింద్, ఎంపీడీవో శ్రీనివాసరావు, డిప్యూటీ ఎంపీడీవో సుందర్‌లాల్ కేజీబీవీని సందర్శించి బాలికలతో మాట్లాడారు. ఆరోగ్య కేంద్రం సిబ్బందితో వైద్య శిబిరం పెట్టించారు. సంఘటనపై వివరణ కోరుతూ ఆర్డీవో కార్యాలయం నుంచి ఇన్‌ఛార్జి ప్రిన్సిపల్ విజయసుందరికి షోకాజ్ నోటీసు జారీ చేశారు.

కేజీబీవీలో బాలికలకు ఏర్పాటు చేసిన వైద్య శిబిరం

అద్భుతం.. అన్నదాతకు అభయం

తిరువూరు, న్యూస్‌టుడే

తిరువూరు మండల పరిధిలో ప్రకృతి వ్యవసాయం క్రమంగా విస్తరిస్తోంది. మండలంలోని 12 గ్రామాల్లో రైతులు సేంద్రియ పద్ధతులను అవలంబిస్తూ పంటలను సాగు చేస్తున్నారు. రసాయన ఎరువులకు బదులుగా సేంద్రియ ఎరువులతో వరి, కూరగాయల పంటలను కూడా పండిస్తున్నారు. సేంద్రియ ఎరువులు జీవామృతం, ఘన జీవామృతం వంటి ప్రకృతి ఆధారిత పద్ధతులను వినియోగిస్తూ ఆరోగ్యకరమైన పంటలను ఉత్పత్తి చేస్తున్నారు. తిరువూరు డివిజన్ పరిధిలో ప్రకృతి వ్యవసాయం చేస్తున్న రైతుల సంఖ్య సుమారు నాలుగు వేల మంది అని, సేంద్రియ పద్ధతులు పాటిస్తూ 2982.58 ఎకరాల్లో పంట సాగు చేస్తున్నారని సేంద్రియ వ్యవసాయ అధికారులు తెలుపుతున్నారు.

తగ్గనున్న వ్యయం

ప్రధానంగా రామన్నపాలెం, కాకర్ల, లక్ష్మీపురం, మల్లెల, ఆంజనేయపురం, కోకిలంపాడు, చౌటపల్లి, గానుగపాడు, చింతలపాడు, వావిలాల, ముష్టికుంట్ల, మునుకుళ్ల గ్రామాల్లోని రైతులు సేంద్రియ ఎరువులతో వరిని సాగు చేస్తున్నారు. ప్రకృతి వ్యవసాయం వల్ల పెట్టుబడి వ్యయం తగ్గడంతో పాటు పంటల నాణ్యత మెరుగు పడుతుందని అన్నదాతలు చెబుతున్నారు. రసాయన అవశేషాలు లేకుండా పండే వీటికి మార్కెట్లో మంచి డిమాండ్ కూడా ఉందంటున్నారు. ఈ నేపథ్యంలో ప్రకృతి వ్యవసాయ శాఖ అధికారులు రైతులకు అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తు ప్రకృతి వ్యవసాయాన్ని ప్రోత్సహిస్తున్నారు. మండలంలోని మరిన్ని గ్రామాలకు దీన్ని విస్తరించేందుకు చర్యలు చేపడుతున్నారు. దీంతో రైతుల ఆదాయం పెరగడంతో పాటు పర్యావరణం పరిరక్షణ, ఆరోగ్యకరమైన ఆహారం వినియోగదారులకు అందించడమే లక్ష్యమంటున్నారు.

రామన్నపాలెంలో ప్రకృతి వ్యవసాయం చేస్తున్న పొలంలో రైతు ప్రసాద్

ట్రాఫిక్ నిబంధనలపై అవగాహన

ఇబ్రహీంపట్నం, న్యూస్‌టుడే : ట్రాఫిక్ నిబంధనలు పాటిస్తూ ప్రమాదాలను నివారిద్దామని ప్రజాప్రతినిధులు, అధికారులు అన్నారు. ఇబ్రహీంపట్నం ట్రాఫిక్ వింగ్ ఆధ్వర్యంలో అవగాహన కార్యక్రమాన్ని స్థానికంగా శుక్రవారం నిర్వహించారు. కార్యక్రమంలో పురపాలిక ఛైర్మన్ చిట్టిబాబు, తహసీల్దారు వెంకటేశ్వర్లు, సీఐ చంద్రశేఖర్, ట్రాఫిక్ ఎస్సైలు కృష్ణ, లక్ష్మణరావు, వివిధ పాఠశాలల విద్యార్థులు పాల్గొన్నారు.

ఇబ్రహీంపట్నం గ్రామీణం : ద్విచక్ర వాహన చోదకులు ప్రయాణ సమయంలో కుటుంబ సభ్యుల సంక్షేమం, సౌభాగ్యం కోసం తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని మూలపాడు సెక్టరు ఎస్సై రాజు సూచించారు. కిలేశపురం శివారులో నిర్వహించిన అవగాహన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. ట్రాఫిక్ ఎస్సై లక్ష్మణ్, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

ఇబ్రహీంపట్నం: కార్యక్రమంలో విద్యార్థులు, ప్రజాప్రతినిధులు, అధికారులు

ఎత్తిపోతల పథకం పనులు చేపట్టండి

విస్సన్నపేట, న్యూస్‌టుడే : పిట్టలవారిగూడెం ఎత్తిపోతల పథకం పనులను తక్షణం చేపట్టి ప్రజలకు సాగు, తాగు నీరందించాలని విస్సన్నపేట తెదేపా మండల అధ్యక్షుడు రాయల సుబ్బారావు ఆధ్వర్యంలో ఆ పార్టీ శ్రేణులు విజయవాడ వెళ్లి ఎంపీ కేశినేని శివనాథ్(చిన్ని)కి వినతిపత్రం అందజేశారు. నాయకులు కోలేటి రంగారావు, దమ్మాలపాటి సాంబశివరావు, బాణావత్ రాంబాబు, మేడ రాజశేఖర్, వడ్లమూడి మాధవరావు తదితరులు పాల్గొన్నారు.

ప్రజలకు సేవలందించడంలో ముందు

మాట్లాడుతున్న మల్లయ్య, వేదికపై లక్ష్మీకల్యాణి, చినరాట్నాలు

విస్సన్నపేట, న్యూస్‌టుడే : స్థానిక మండల పరిషత్ సర్వసభ్య సమావేశం ఎంపీపీ గద్దల మల్లయ్య అధ్యక్షతన శుక్రవారం జరిగింది. ఈ సందర్భంగా ఎంపీపీ మాట్లాడుతూ ప్రజలకు సేవలందించడంలో ప్రజాప్రతినిధులు ముందు ఉండాలని సూచించారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలు, అభివృద్ధి పనుల పురోగతి గురించి తహసీల్దార్ లక్ష్మీ కల్యాణి, ఎంపీడీవో చేకు చిన్న రాట్నాలు వివరించారు. సభ్యులతో పాటు పలు శాఖల అధికారులు పాల్గొన్నారు.

కొండపర్వ గట్టు తిరునాళ్లకు పకడ్బందీ ఏర్పాట్లు

ఏర్పాట్లు పరిశీలిస్తున్న డీసీపీ లక్ష్మీనారాయణ తదితరులు

పవిత్ర సంగమం వద్ద చైతన్య, చిట్టిబాబు

గొల్లపూడి ఘాట్ వద్ద ఏర్పాటు చేసిన టెంట్లు

విస్సన్నపేట, న్యూస్‌టుడే : కొండపర్వలోని శ్రీభ్రమరాంబికా మల్లేశ్వర స్వామి కల్యాణ మహోత్సవం, గట్టు తిరునాళ్ల ఏర్పాట్లను విజయవాడ రూరల్ డీసీపీ బి.లక్ష్మీ నారాయణ, స్థానిక ఎస్సై యం.అర్జున్ రాజుతో కలిసి శుక్రవారం పరిశీలించారు. మెట్ల దారి, గట్టుపైన ఆలయాన్ని, ఘాట్ రోడ్డును పరిశీలించి తహసీల్దార్ లక్ష్మీ కల్యాణి, ఎంపీడీవో చేకు చిన్న రాట్నాలుకు కొన్ని సూచనలు చేశారు. తెదేపా మండల అధ్యక్షుడు రాయల సుబ్బారావు తదితరులు పాల్గొన్నారు.

భక్తులకు ఇబ్బంది కలగకుండా..

ఇబ్రహీంపట్నం, న్యూస్‌టుడే : శివరాత్రి స్నానాలకు వచ్చే భక్తులకు ఎటువంటి ఇబ్బంది కలగకూడదని సబ్ కలెక్టర్ చైతన్య అన్నారు. పవిత్ర సంగమం, ఫెర్రీ ఘాట్లను ఆయన శుక్రవారం రాత్రి పరిశీలించారు. కార్యక్రమంలో పురపాలిక సంఘ ఛైర్మన్ చిట్టిబాబు, తహసీల్దారు వెంకటేశ్వర్లు, సీఐ చంద్రశేఖర్, ఇన్‌ఛార్జి కమిషనర్ వెంకటరత్నం, కౌన్సిలర్లు పాల్గొన్నారు.

గొల్లపూడి: శివరాత్రిని పురస్కరించుకుని గొల్లపూడి, సూరాయిపాలెం స్నానఘాట్ల వద్ద గొల్లపూడి గ్రామ పంచాయతీ అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. మహిళలు దుస్తులు మార్చుకునేలా గదులను ఏర్పాటు చేశారు.

అష్టోత్తర శత దీపాలంకరణ సేవ

గంపలగూడెం, న్యూస్‌టుడే : నెమలి వేణుగోపాలస్వామి గుడిలో శుక్రవారం రాత్రి అర్చకుడు గోపాలాచార్యులు ఆధ్వర్యంలో అష్టోత్తర శత దీపాలంకరణ సేవ నిర్వహించారు. అద్దాల మండపం వద్ద ఉత్సవమూర్తులకు పూజలు చేశారు. భక్తులు పాల్గొని రుక్మిణి, సత్యభామా సమేత వేణుగోపాల స్వామిని దర్శించుకున్నారు.

వైభవంగా శ్రీనివాస స్వామి శాంతి కల్యాణం

పెనుగొలను(గంపలగూడెం), న్యూస్‌టుడే : మండలంలోని పెనుగొలను శివారు మెట్టగుట్ట శేషాచల శ్రీనివాస స్వామి ఆలయంలో శుక్రవారం శ్రీదేవి, భూదేవి సమేత స్వామి వారి శాంతి కల్యాణం నిర్వహించారు. గుడి అభివృద్ధి కమిటీ అధ్యక్షుడు పి.వెంకట్రావు, సభ్యులు ఆర్.వెంకట సుబ్బారావు, వై.విజయ్ కుమార్, జి.వెంకటేశ్వరరెడ్డి, ఎన్.శ్రీనివాసరావు తదితరులు ఏర్పాట్లు పర్యవేక్షించారు. భక్తులకు తీర్థప్రసాదాలు పంపిణీ చేశారు.

సరోజిని నాయుడుకు ఘన నివాళి

గంపలగూడెం, న్యూస్‌టుడే : పెనుగొలనులో శుక్రవారం జాతీయ మహిళా దినోత్సవం, స్వాతంత్ర్య సమరయోధురాలు సరోజిని నాయుడు జయంతి నిర్వహించారు. ఆమె చిత్రపటానికి చిన్నారులు, గ్రామస్థులు నివాళులర్పించారు.

కొండపల్లి: స్థానిక జడ్పీ బాలికోన్నత పాఠశాలలో నిర్వహించిన కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు హేమలతను భాజపా మహిళలు సన్మానించారు. పలువురు ఉపాధ్యాయులకు శుభాకాంక్షలు తెలిపారు. మాధురి, భవాని, కల్పన తదితరులు పాల్గొన్నారు.

ఇబ్రహీంపట్నం గ్రామీణం, న్యూస్‌టుడే : కాచవరం మండల పరిషత్తు ప్రాథమిక పాఠశాలలో నిర్వహించిన కార్యక్రమంలో ఉపాధ్యాయుడు ఇర్ఫాన్ పాషా, పాఠశాల విద్యా కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.

పెనుగొలనులో నివాళులర్పిస్తున్న చిన్నారులు, గ్రామస్థులు

వృద్ధురాలి మెడలోని బంగారు గొలుసు చోరీ

తిరువూరు: మహిళ మెడలోని బంగారు నానుతాడును ఓ గుర్తు తెలియని వ్యక్తి శుక్రవారం అపహరించాడు. పోలీసులు, సెక్టార్-1 ఎస్సై శాతకర్ణి తెలిపిన వివరాల ప్రకారం. . తిరువూరు మండలం చిక్కుళ్లగూడెం గ్రామానికి చెందిన ఉప్పూరు.అనసూయ ఇంట్లో ఒంటరిగా ఉన్నప్పుడు ఆమె వద్దకు వచ్చిన నిందితుడు మాయ మాటలు చెప్పి, కత్తి చూపి బెదిరించి అనసూయ మెడలోని నాలుగు తులాల బంగారు నానుతాడును లాక్కొని ద్విచక్ర వాహనంపై వెళ్లిపోయాడు. ఈ సంఘటనతో బాధితురాలు ఆందోళనకు గురై చుట్టుపక్కల వారికి సమాచారం అందించింది. వెంటనే స్థానికులు నిందితుడి కోసం గాలించినా ఫలితం లేకుండా పోయింది. దీంతో బాధితురాలు తిరువూరు పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేయగా పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.

దాడి కేసులో నిందితులకు రిమాండు

గంపలగూడెం: మండలంలోని దుందిరాలపాడులో పాత వివాదాల నేపథ్యంలో ఇటీవల ఇరువర్గాల మధ్య జరిగిన ఘర్షణలో ఒక వర్గానికి చెందిన నలుగురు నిందితులను గంపలగూడెం పోలీసులు శుక్రవారం అరెస్టు చేశారు. మొగిలి శేషగిరి ఇచ్చిన ఫిర్యాదు మేరకు నమోదైన కేసులో నిందితులుగా ఉన్న మొగిలి హనుమంతు, ఉయ్యాల కిశోర్, చిట్టిపోతుల సురేష్, చలపతిని అరెస్టు చేసి తిరువూరు న్యాయస్థానంలో హాజరుపరిచారు. మేజిస్ట్రేట్ రిమాండ్ విధించడంతో నలుగురిని నూజివీడు ఉప కారాగారానికి తరలించినట్లు పోలీసులు తెలిపారు.

500 మందికి ఉచిత కంటి వైద్య పరీక్షలు

రెడ్డిగూడెం, న్యూస్‌టుడే : ఎంఎన్ఆర్ ఫౌండేషన్, కంచికామ కోటిపీఠం ట్రస్టు ఆధ్వర్యంలో శంకర కంటి ఆసుపత్రి వైద్య నిపుణులతో రెడ్డిగూడెంలో శుక్రవారం నిర్వహించిన ఉచిత కంటి వైద్య శిబిరంలో 500 మందికి వైద్య పరీక్షలు చేసినట్లు నిర్వాహకులు తెలిపారు. ఈ శిబిరాన్ని ఫౌండేషన్ అధ్యక్షుడు ఎం.నాగేశ్వరరెడ్డి జ్యోతి వెలిగించి ప్రారంభించారు. కంటి వైద్య నిపుణురాలు డాక్టర్.రమ్య, ఆసుపత్రి సిబ్బంది వైద్య సేవలు అందజేశారు. తెదేపా మండల అధ్యక్షుడు జె.వేణుగోపాల రెడ్డి, నాయకులు జి.వెంకటేశ్వరరావు, వి.సుబ్బారెడ్డి, సీహెచ్.చందా, ఎస్‌కే.గాలిబ్ పాల్గొన్నారు.

జ్యోతి వెలిగిస్తున్న నాగేశ్వరరెడ్డి, పక్కన తెదేపా నాయకులు

ఈనాడు
దినపత్రికలో అన్ని రకాల ప్రకటనల
(అడ్వర్టైజ్‌మెంట్స్) కొరకు
Cell: 98496 97616

(c) eenadu

నందిగామ
• నందిగామ • జగ్గయ్యపేట

అసెంబ్లీ సమావేశాలను వీక్షించిన వెల్లంకి విద్యార్థులు

విద్యార్థినులతో మహిళా మంత్రులు

వెల్లంకి(వీరులపాడు): ఏపీ శాసనసభ సమావేశాలను వెల్లంకి ఎంపీయూపీ పాఠశాల విద్యార్థులు శుక్రవారం ప్రత్యక్షంగా వీక్షించారు. చిన్ననాటి నుంచే చట్టసభల పనితీరుపై విద్యార్థులకు ఆసక్తి, అవగాహన కల్పించేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కల్పించిన అవకాశాన్ని వారు సద్వినియోగం చేసుకున్నారు. హోంమంత్రి అనిత, బీసీ సంక్షేమ శాఖ మంత్రి సవిత, గిరిజన సంక్షేమశాఖ మంత్రి గుమ్మడి సంధ్యారాణి విద్యార్థులను ఆత్మీయంగా పలకరించి అభినందించారు.

ప్రశాంతంగా బార్ కౌన్సిల్ ఎన్నికలు

నందిగామ, న్యూస్‌టుడే: బార్ కౌన్సిల్ ఎన్నికలు నందిగామలో ప్రశాంతంగా జరిగాయి. స్థానిక బార్ అసోసియేషన్ హాలులో శుక్రవారం ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రంలో న్యాయవాదులు ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఎన్నికల అధికారి ఆధ్వర్యంలో పోలింగ్ నిర్వహించారు. స్థానిక సీఐ వైవీవీఎల్ నాయుడు పరిశీలించారు. నందిగామలో 170 మంది న్యాయవాదులకు గానూ 161 ఓటు మంది వినియోగించుకున్నారు.

జగ్గయ్యపేట గ్రామీణం, న్యూస్‌టుడే: జగ్గయ్యపేటలో బార్ కౌన్సిల్ ఎన్నికలు ప్రశాంతంగా జరిగాయని బార్ అసోసియేషన్ అధ్యక్షుడు, ఎన్నికల అధికారి అన్నెపాగ సుందరరావు తెలిపారు. మొత్తం 94 ఓట్లు ఉండగా 91 పోలైనట్లు పేర్కొన్నారు.

అధికారులకు సూచనలిస్తున్న ఆర్డీవో బాలకృష్ణ

భక్తులకు ఇబ్బందులు లేకుండా చర్యలు

నందిగామ గ్రామీణం, న్యూస్‌టుడే: దాములూరు శివారు కూడలిలో మహాశివరాత్రి తిరునాళ్లకు వచ్చే భక్తులకు ఇబ్బందులు పడకుండా ఏర్పాట్లు చేయాలని నందిగామ ఆర్డీవో కె.బాలకృష్ణ అధికారులను ఆదేశించారు. శుక్రవారం కూడలి సంగమేశ్వరస్వామిని ఆయన దర్శించుకున్నారు. దేవాలయం లోపల, కల్యాణ మండపం, దేవాలయం చుట్టూ, వైరా, కట్టలేరులో ఏర్పాటు చేసిన స్నానాల గదులు, జల్లు స్నానాల ఏర్పాట్లను పరిశీలించారు. ఎగ్జిబిషన్ జెయింట్‌వీల్ ఏర్పాటుకు అనుమతులు ఉండవని, పెనుగంచిప్రోలు తిరునాళ్లలో గతంలో జెయింట్‌వీల్ విరిగి కొందరు గాయపడ్డారని, ఈసారి సరైన జాగ్రత్తలు తీసుకోవాలని ఎంపీడీవో ప్రసాదరావు, తహసీల్దార్ సురేష్‌బాబు, పంచాయతీ కార్యదర్శి వెంకటేశ్వరరెడ్డిలను ఆదేశించారు. అన్నప్రసాదం పంపిణీ చేసే ప్రదేశంలో తోపులాట లేకుండా వసతులు కల్పించాలన్నారు. వైరా, కట్టలేరులో మొబైల్ టాయిలెట్లు ఏర్పాటు చేయాలని సూచించారు. భక్తులు ఇబ్బంది పడకుండా దేవాలయం చుట్టూ పరిసరాలను శుభ్రంగా ఉంచాలన్నారు. పుణ్యస్నానాలు చేసే ప్రదేశంలో ఈతగాళ్లను, అగ్నిమాపక శకటాన్ని అందుబాటులో ఉంచుతామని ఈవో నారాయణం నరసింహమూర్తి తెలిపారు. దేవాలయ కమిటీ ఛైర్మన్ గింజుపల్లి శ్రీనివాసరావు, ఎస్సై సూర్యవంశీ, సర్పంచులు గాదెల వెంకటరామారావు, చెరుకూరు హైమారావు తదితరులు పాల్గొన్నారు.

పడకేసిన పారిశుద్ధ్యం.. పేరుకుపోతున్న చెత్తాచెదారం..!

నందిగామ, న్యూస్‌టుడే:

నందిగామలో పారిశుద్ధ్యం అధ్వానంగా మారింది. రహదారులపై చెత్తకుప్పలు పేరుకుపోతున్నాయి. చెత్తను సేకరించే కంపాక్టర్ మరమ్మతులకు గురైంది. దీంతో చెత్త సేకరణ సమస్యగా మారింది. దీనికి తోడు మున్సిపల్ అధికారులు, పారిశుద్ధ్య విభాగం అధికారుల పర్యవేక్షణ లేకపోవడంతో పరిస్థితి దారుణంగా మారింది. పారిశుద్ధ్య విభాగం అధికారుల నిర్లక్ష్య వైఖరిపై ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

రహదారిపై చెత్త తింటున్న గోవు

14 ఏళ్లయినా మార్పేదీ..

నందిగామ పురపాలక సంఘ పరిధిలో సుమారు 55 వేల మంది జనాభా ఉన్నారు. 20 నుంచి 28 వార్డులకు పెంచాలని ప్రభుత్వానికి నివేదికలు పంపించారు. దాదాపు 14,500 గృహాలు ఉన్నాయి. ఎప్పుడో మేజర్ పంచాయతీగా ఉన్నప్పటి కార్మికులే విధులు నిర్వహిస్తున్నారు. మున్సిపాలిటీగా అప్‌గ్రేడ్ అయ్యి 14 ఏళ్లు అయింది. ప్రస్తుతం మున్సిపాలిటీలో 80 మంది కార్మికులే పని చేస్తున్నారు. జనాభా పెరుగుతూనే ఉన్నా దానికి తగ్గట్టుగా కార్మికుల సంఖ్యను పెంచడం లేదు.

పనిభారం ఎక్కువై...

పట్టణంలో కీలకమైన గాంధీ సెంటర్ నుంచి రథం సెంటర్, చందర్లపాడు రోడ్డు, రామన్నపేట రోడ్డు, ఏరియా వైద్యశాల దారుల్లో పారిశుద్ధ్యం అధ్వానంగా మారింది. ఇటీవల రథం తిరునాళ్లకు రథం సెంటర్ రోడ్డులో ఉన్న చెత్త డబ్బాలను తొలగించారు. మళ్లీ వాటిని పెట్టలేదు. దీంతో రోడ్డుపై సెంటర్ పార్కింగ్ స్థలంలో చెత్త, చెదారం వేస్తున్నారు. గతంలో కంపాక్టర్ వాహనంతో డబ్బాల్లోని చెత్తను తీసుకుని డంపింగ్ యార్డుకు తరలించేవారు. వాహనం మరమ్మతులకు గురికాగా కార్మికులే తొలగించాల్సి వస్తుంది. దీంతో పనిభారం ఎక్కువై ఇబ్బంది పడుతున్నారు.

కార్మికులను పెంచేందుకు చర్యలు - లోవరాజు, మున్సిపల్ కమిషనర్

జనాభాకు అనుగుణంగా కార్మికులను పెంచాలి. కొత్తగా 17 మంది కార్మికులను తీసుకునేందుకు ప్రతిపాదనలు సిద్ధం చేశాం. కంపాక్టర్ వాహనం మరమ్మతులకు గురైంది. కార్మికుల ద్వారా చెత్త సేకరించి తరలిస్తున్నాం. దీనిపై తగిన చర్యలు తీసుకుంటాం.

ఎమ్మెల్యేకు అమ్మవారి చిత్రపటం అందిస్తున్న రమేష్‌బాబు

తిరుపతమ్మ సేవలో ఎమ్మెల్యే ఆదిమూలం

పెనుగంచిప్రోలు, న్యూస్‌టుడే: పెనుగంచిప్రోలులోని శ్రీతిరుపతమ్మ అమ్మవారిని సత్యవేడు ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం దర్శించుకున్నారు. శుక్రవారం విజయవాడ సెంట్రల్ మీడియా కోఆర్డినేటర్ నాగేశ్వరరావు, విజయకృష్ణ సూపర్‌బజార్ ఛైర్మన్ వేగళ్ల సురేష్‌తో కలిసి ఆయన ఆలయానికి చేరుకున్నారు. అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. ఆలయ వేదపండితులు, పూజారులు, అర్చకులు వేద ఆశీర్వచనాన్ని, తీర్థప్రసాదాలు అందజేశారు. ఆలయ ఉత్సవ కమిటీ సభ్యుడు చుంచు రమేష్‌బాబు ఎమ్మెల్యేకు అమ్మవారి చిత్రపటం అందజేశారు. ఆలయ అధికారులు పాల్గొన్నారు.

డీసీపీ ప్రత్యేక పూజలు.. తిరుపతమ్మ అమ్మవారి దేవాలయాన్ని జిల్లా అడ్మిన్, డీసీపీ గౌరివెంకటసరిత సందర్శించారు. అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. శుక్రవారం ఆలయానికి వచ్చిన ఆమెకు అధికారులు ఘన స్వాగతం పలికారు. అనంతరం ఆలయ అర్చకులు, వేదపండితులు వేద ఆశీర్వచనం, తీర్థప్రసాదాలు అందజేశారు. అమ్మవారి చిత్రపటాన్ని ఆలయ ప్రధాన అర్చకులు మర్రెబోయిన గోపీబాబు అందించారు. సీఐ వెంకటేశ్వర్లు, ఎస్సై అర్జున్, ఆలయ ఏఈవో జంగం శ్రీనివాసరావు పాల్గొన్నారు.

డీసీపీ గౌరివెంకటసరితకు అమ్మవారి చిత్రపటం అందిస్తున్న గోపీబాబు

నిత్యాన్నదానానికి విరాళం

పెనుగంచిప్రోలు: స్థానిక తిరుపతమ్మ అమ్మవారి దేవాలయంలో నిత్యాన్నదానానికి పెనుగంచిప్రోలు గ్రామానికి చెందిన ఇంజం నాగేశ్వరరావు, రాములమ్మ దంపతులు, కుమారుడు వాసు దంపతులు రూ.1,00,116 విరాళం అందజేశారు. శుక్రవారం ఆలయంలో అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం ఆలయ ఉత్సవ కమిటీ సభ్యుడు చుంచు రమేష్‌బాబుకు విరాళం ఇచ్చారు. ఈ సందర్భంగా ఆలయ వేదపండితులు, అర్చకులు వారికి వేద ఆశీర్వచనం చేసి తీర్థ ప్రసాదాలు అందజేశారు. ఆలయ ఇన్‌స్పెక్టర్ నవీన్‌కుమార్ పాల్గొన్నారు.

ఉత్సవ కమిటీ సభ్యుడు రమేష్‌బాబుకు విరాళం ఇస్తున్న నాగేశ్వరరావు కుటుంబ సభ్యులు

తిరునాళ్లలో మద్యం విక్రయించకుండా నిఘా

నందిగామ గ్రామీణం, న్యూస్‌టుడే: దాములూరు కూడలి సంగమేశ్వరస్వామి మహాశివరాత్రి తిరునాళ్లలో మద్యం విక్రయించకుండా నిఘా ఏర్పాటు చేసినట్లు ఎక్సైజ్‌శాఖ సీఐ రమాదేవి తెలిపారు. శుక్రవారం సంగమేశ్వర స్వామిని దర్శించుకుని పరిసరాలను పరిశీలించారు. సీఐ మాట్లాడుతూ.. గతేడాది తిరునాళ్లలో కొందరు మద్యం విక్రయించారని తమ దృష్టికి వచ్చిందని.. ఈసారి విక్రయిస్తే చట్టపరమైన చర్యలు తప్పవని హెచ్చరించారు. ఆలయ ఈవో నరసింహమూర్తి, ఎక్సైజ్ ఎస్సై యుగంధర్ పాల్గొన్నారు. ఆంధ్ర-తెలంగాణ సరిహద్దు జొన్నలగడ్డ చెక్‌పోస్టు వద్ద ఆటోలు, బైకులను తనిఖీ చేశారు.

జొన్నలగడ్డలో ఆటోను తనిఖీ చేస్తున్న ఎక్సైజ్ సీఐ రమాదేవి

ఇంధన పొదుపుపై అవగాహన

నందిగామ గ్రామీణం, న్యూస్‌టుడే: నందిగామ హైస్కూల్ ప్లస్ జడ్పీ ఉన్నత పాఠశాలలో శుక్రవారం కేంద్రప్రభుత్వ ఇంధన, సహజవనరుల మంత్రిత్వశాఖ ఆదేశాలతో విద్యార్థులతో సామూహికంగా సహజ వనరుల సంరక్షణపై ప్రతిజ్ఞ చేయించారు. ఇంధన పొదుపునకు పాటించే విధానాలపై విద్యార్థులు ప్రసంగించారు. అనంతరం విద్యార్థులకు ప్రధానోపాధ్యాయురాలు పి.విజయలక్ష్మి, సైన్స్ ఉపాధ్యాయులు ధ్రువపత్రాలు ఇచ్చారు. దేశ భవిష్యత్తు కోసం మొక్కలు నాటి సంరక్షించాలని, ఎక్కువగా పబ్లిక్ ట్రాన్స్‌పోర్టు వాహనాలను వాడాలని, తక్కువ దూరం ప్రయాణానికి నడక, సైకిల్‌పై వెళ్లాలని సూచించారు.

ధ్రువపత్రాలు చూపుతున్న విద్యార్థులు

జయప్రద ఫౌండేషన్ కళ్లజోళ్ల పంపిణీ

పెనుగంచిప్రోలు, న్యూస్‌టుడే: పెనుగంచిప్రోలులో జయప్రద ఫౌండేషన్ ఛైర్మన్ తొండపు దశరథజనార్దన్ ఆధ్వర్యంలో రోగులకు కళ్లజోళ్లు పంపిణీ చేశారు. ఇటీవల ఫౌండేషన్ నిర్వహించిన ఉచిత వైద్య శిబిరంలో గుర్తించిన 25 మందికి ఉచితంగా శస్త్ర చికిత్సలు చేశారు. అనంతరం శుక్రవారం ఫౌండేషన్ కోఆర్డినేటర్, మాజీ సర్పంచి జిల్లేపల్లి సుధీర్‌బాబు రోగులకు కళ్లజోళ్లను పంపిణీ చేశారు.

ఉచిత శిక్షణకు దరఖాస్తు చేసుకోండి

నందిగామ గ్రామీణం, న్యూస్‌టుడే: నందిగామ ప్రభుత్వ మహిళా పాలిటెక్నిక్ కళాశాలలో ఏపీ నైపుణ్యాభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో మహిళలకు డేటా ఎంట్రీ ఆపరేటర్ కోర్సుకు ఈ నెల 20 లోపు దరఖాస్తు చేసుకోవాలని ప్రిన్సిపల్ ఎం.రమేష్‌బాబు, జిల్లా నైపుణ్యాభివృద్ధి అధికారి ఎస్.శ్రీనివాసరావు శుక్రవారం తెలిపారు. 15-35 సంవత్సరాలలోపు వయసు, 5వ తరగతి, ఆపై చదువుతున్న నిరుద్యోగ యువతులు, మహిళలకు మూడు నెలల పాటు ఉచితంగా కోర్సులో శిక్షణ ఇచ్చి ఉపాధి కల్పిస్తామన్నారు. శిక్షణకు ఆసక్తి ఉన్నవారు తమ విద్యార్హతలు, ఆధార్‌కార్డు, ఈ-మెయిల్ ఐడీ, మొబైల్ నంబరుతో కళాశాలలో ఉదయం 10 గంటల నుంచి సంప్రదించాలని కోరారు. పూర్తి వివరాలకు 8919 951682ను సంప్రదించాలన్నారు.

వై జంక్షన్ ఫ్లైఓవర్‌పై రోడ్డు నిర్మాణం

విజయవాడ-హైదరాబాద్ జాతీయ రహదారిపై నందిగామ వై జంక్షన్ వద్ద ఫ్లై ఓవర్‌పై రోడ్డు నిర్మాణం జరుగుతోంది. గత రెండేళ్ల నుంచి రోడ్డు నిర్మించకపోవడం వల్ల ఈ ప్రాంతంలో సర్వీస్ రోడ్డుపై జనం రాకపోకలకు ఇబ్బంది పడుతున్నారు. సర్వీసు రోడ్డుపై గుంతల వల్ల కీలక రహదారిపై నరకయాతన అనుభవిస్తున్నారు. రోడ్డు అధ్వానంగా ఉండటం వల్ల ఇటీవల సంక్రాంతి పండగ సమయంలో హైదరాబాద్ నుంచి వచ్చే వాహనాలు ముందుకు కదలక ప్రయాణికులు నానా అవస్థలు పడ్డారు. దీనిపై 'ఈనాడు' దినపత్రికలో వరుస కథనాలు ప్రచురితమయ్యాయి. ఈ క్రమంలో ఎన్‌హెచ్‌ఏఐ అధికారులు స్పందించారు. ఎట్టకేలకు ఫ్లై ఓవర్‌పై రోడ్డు నిర్మిస్తున్నారు. మరికొన్ని రోజుల్లో రోడ్డు పూర్తి చేసి రాకపోకలకు అనుమతి ఇచ్చేందుకు అధికారులు సిద్ధం చేస్తున్నారు. **- న్యూస్‌టుడే, నందిగామ**

ఈఎస్‌ఐ ఆసుపత్రి మంజూరు చేయాలి

జగ్గయ్యపేట గ్రామీణం, న్యూస్‌టుడే: శాసనసభ బడ్జెట్ సమావేశాల జీరో అవర్‌లో జగ్గయ్యపేట ఎమ్మెల్యే శ్రీరాం తాతయ్య శుక్రవారం మాట్లాడారు. 'జగ్గయ్యపేట నియోజకవర్గంలో ఈఎస్‌ఐ ఆసుపత్రి మంజూరు చేయాలి. జగ్గయ్యపేట చుట్టుపక్కల ప్రాంతాల్లో పరిశ్రమలు అధికంగా ఉండటంతో సుమారు 10 వేల మందికి పైగా కార్మికులు ఈఎస్‌ఐ చందా చెల్లిస్తున్నారు. ప్రస్తుతం జగ్గయ్యపేటలో కేవలం డిస్పెన్సరీ మాత్రమే ఉంది. పూర్తిస్థాయిలో వైద్య సేవలు అందడం లేదు. ఈఎస్‌ఐ ఆసుపత్రి మంజూరు చేస్తే నియోజకవర్గంలోని కార్మికులు, వారి కుటుంబాలకు మెరుగైన వైద్య సదుపాయాలు అందుతాయి' అని పేర్కొన్నారు.

✦ పోలంపల్లి పరిధిలో ఉన్న మున్నేరు పాత ఆనకట్ట పునరుద్ధరణ, మరమ్మతుల పనులకు రూ.21.50 కోట్లు అంచనా వ్యయం ఉందని ఎమ్మెల్యే శ్రీరాం తాతయ్య తెలిపారు. శుక్రవారం సీఎం చంద్రబాబును కలిసి వినతిపత్రం అందించారు.

మాట్లాడుతున్న ఎమ్మెల్యే శ్రీరాం తాతయ్య

నత్తనడకన రెండోవిడత గోకులం షెడ్ల నిర్మాణం

నందిగామ గ్రామీణం, న్యూస్‌టుడే:

రెండో విడత మంజూరు చేసిన గోకులం షెడ్ల నిర్మాణాలు నత్తనడకన సాగుతున్నాయి. ప్రభుత్వం మొదటి విడత ఒక్కో షెడ్డు నిర్మాణానికి రూ.2.30 లక్షలు మంజూరుచేయగా. . రెండో విడతలో రూ.2 లక్షలకు పరిమితం చేశారు. గతంలోకంటే రూ.30 వేలు తగ్గించారు. రెండో విడతలో మంజూరైన గోకులాల్లో సగం కూడా పూర్తికాలేదు. ప్రస్తుతం గ్రామాల్లో వీటి నిర్మాణాలు కొనసాగుతున్నాయి. పూర్తయిన షెడ్లకు సొమ్ములు మంజూరు కాలేదు.

అసలే ప్రారంభం కానివి 65...

నందిగామ క్లస్టర్ పరిధిలో నందిగామ, జగ్గయ్యపేట నియోజకవర్గాల్లోని ఆరు మండలాల్లో గోకులం-2.0లో 437 గోకులం షెడ్లు మంజూరయ్యాయి. వాటిలో 244 షెడ్ల నిర్మాణం పూర్తయింది. 128 షెడ్ల నిర్మాణ పనులు కొనసాగుతున్నాయి. మరో 65 నిర్మాణాలను లబ్ధిదారులు ప్రారంభించ లేదు. ఒక్కో గోకులం షెడ్డుకు రూ.2 లక్షల్లో పదిశాతం వాటాగా పశుపోషకులు రూ.20 వేలు చెల్లించాలి. మిగిలిన రూ.1.80 లక్షలు జాతీయ గ్రామీణ ఉపాధిహామీ పథకం ద్వారా ప్రభుత్వం మంజూరు చేస్తుంది. పశుసంవర్ధకశాఖ ద్వారా వెళ్లిన దరఖాస్తులను పరిశీలించి ఎన్ఆర్ఈజీఎస్ అధికారులు వీటిని మంజూరు చేశారు.

మునగచర్లలో నిర్మించిన షెడ్డు

సొమ్ములు మంజూరుకాక అవస్థలు

మొదటి విడతగా నిర్మించుకున్న గోకులం షెడ్లలో కొన్నింటికి ఇంకా సొమ్ములు మంజూరు కాలేదని లబ్ధిదారులు వాపోతున్నారు. నందిగామ మండలం మునగచర్లలో సామూహిక పశువుల గోకులంతో పాటు ఏడుగురు పశుపోషకులకు వ్యక్తిగత గోకులం షెడ్లు మంజూరు చేశారు. వాటిలో అయిదు నిర్మాణాలు పూర్తయ్యాయి.

బిల్లులు పంపుతున్నాం - బీఎల్ లక్ష్మీకుమారి, ఉపాధిహామీ పథకం ఏపీడీ

రెండో విడత నిర్మించిన గోకులం షెడ్లకు బిల్లులు పంపుతున్నాం. త్వరలో లబ్ధిదారులకు సొమ్ములు మంజూరవుతాయి. మొదటి విడత షెడ్లు నిర్మించుకున్న లబ్ధిదారులకు సొమ్ములు మంజూరు చేశారు. రెండో విడత నిర్మాణాలను వేగవంతం చేయిస్తాం.

జల్లు స్నానాలకు ఏర్పాట్లు

నందిగామ గ్రామీణం, న్యూస్‌టుడే: దాములూరు శివారు కూడలి సంగమేశ్వర స్వామి దేవాలయం వద్ద మహాశివరాత్రి తిరునాళ్లకు వచ్చే భక్తుల కోసం శుక్రవారం జల్లు స్నానాలకు ఏర్పాట్లు చేశారు. ఆలయ ఈవో ఎన్.నరసింహమూర్తి, ఛైర్మన్ గింజుపల్లి శ్రీనివాసరావు వైరా ఏటిలో పలుచోట్ల జల్లు స్నానాలకు పైపులైన్ ఏర్పాటు చేసి మోటారు ద్వారా నీటిని విడుదల చేశారు.

నేటి నుంచి వీరభద్రస్వామి కల్యాణ మహోత్సవాలు

నందిగామ గ్రామీణం, న్యూస్‌టుడే: నందిగామ రెవెన్యూ కాలనీ అంకమ్మతల్లి ఆలయ ఆవరణలోని వీరభద్రస్వామి కల్యాణ మహోత్సవాలను పురస్కరించుకుని ఆలయాన్ని విద్యుద్దీపాలతో అలంకరించారు. అమ్మవారి ప్రభతో పాటు పలుచోట్ల అమ్మవారి విద్యుద్దీపాల ప్రతిమలు ఏర్పాటుచేశారు. ఈ నెల 14న స్వామివారిని పెండ్లికుమారునిగా అలంకరిస్తారు. 15న అంకమ్మ, దుర్గమ్మలకు పంచామృతాభిషేకం, రాత్రి 9.18 గంటలకు భద్రకాళి సమేత వీరభద్రస్వామి కల్యాణం, 16న అంకమ్మతల్లికి జలబిందెల మహోత్సవం నిర్వహించనున్నట్లు ఆలయ అధికారులు తెలిపారు.

విద్యుద్దీపాలంకరణలో అంకమ్మతల్లి ప్రభ

మహిళలకు చెక్కు అందిస్తున్న కేడీసీసీ బ్యాంక్ ఛైర్మన్ నెట్టెం రఘురాం, ఎమ్మెల్యే శ్రీరాం తాతయ్య

రైతులకు.. డ్వాక్రా మహిళా సంఘాలకు రుణాల పంపిణీ

జగ్గయ్యపేట గ్రామీణం, న్యూస్‌టుడే: జగ్గయ్యపేట మండల పరిధిలోని కృష్ణ ఫార్మర్స్ సొసైటీలో కేడీసీసీ బ్యాంక్ ఆర్థిక సహకారంతో బండిపాలెం, గౌరవరం, పోచంపల్లి, మంగొల్లు, గోపాలకృష్ణ సొసైటీ పరిధిలోని డ్వాక్రా మహిళా సంఘాలకు, రైతులకు రైతు నేస్తం, కర్షక మిత్ర రుణాల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. కేడీసీసీ బ్యాంక్ ఛైర్మన్ నెట్టెం రఘురాం, ఎమ్మెల్యే శ్రీరాం తాతయ్య ముఖ్య అతిథులుగా పాల్గొని రూ.3.90 కోట్ల విలువైన రుణాలను లబ్ధిదారులకు అందజేశారు. నెట్టెం రఘురాం మాట్లాడుతూ.. కేడీసీసీ బ్యాంక్ రైతు-మహిళా సంక్షేమానికి అంకితభావంతో పని చేస్తుందన్నారు. గ్రామీణాభివృద్ధి సాధించాలంటే సహకార బ్యాంకింగ్ వ్యవస్థ మరింత బలోపేతం కావాల్సిన అవసరం ఉందన్నారు. ఎమ్మెల్యే శ్రీరాం తాతయ్య మాట్లాడుతూ.. రైతులు, మహిళా సంఘాలు ఆర్థికంగా బలపడితేనే గ్రామీణ సమాజం సుసంపన్నంగా మారుతుందన్నారు. మార్కెట్ యార్డ్ ఛైర్మన్ మల్లెల సీతమ్మ, సొసైటీల ఛైర్మన్లు యానాల గోపిచంద్, కట్టా వెంకటనరసింహారావు, ధూళిపాళ్ల లక్ష్మణరావు, ముల్లంగి రామకృష్ణారెడ్డి, బొల్లం పురుషోత్తం తదితరులు పాల్గొన్నారు.

భారీ వాహనాలకు అనుమతి లేదు

వీరులపాడు, న్యూస్‌టుడే: ఈ నెల 15, 16 తేదీల్లో మహాశివరాత్రి సందర్భంగా కూడలి దాములూరులోని సంగమేశ్వర స్వామి దేవాలయానికి వచ్చే వీరులపాడు, కంచికచర్ల, ఎర్రుపాలెం మండలాల ప్రజలకు అసౌకర్యం కలగకుండా వీరులపాడు ఎస్సై బి అభిమన్యు శుక్రవారం పలు సూచనలు చేశారు. కూడలి లోయర్ చప్టా సమీపంలో వాహనాలు నిలిపేందుకు పార్కింగ్ సౌకర్యం తగినంతగా లేనందున కార్లు, భారీ వాహనాలకు అనుమతి లేదని తెలిపారు. పల్లంపల్లి నుంచి వీరులపాడు వెళ్లే రోడ్డులో భక్తులు తమ వాహనాలను నిలిపివేయాలని సూచించారు.

క్యాన్సర్ స్క్రీనింగ్ పరీక్షలు

జగ్గయ్యపేట గ్రామీణం, న్యూస్‌టుడే: వత్సవాయిలో శుక్రవారం జయప్రద ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఉచితం వైద్య శిబిరం నిర్వహించారు. జనరల్ వైద్య చికిత్సకు 87మంది, 34 మంది క్యాన్సర్ పరీక్షల కోసం వచ్చారు. శిబిరాన్ని తెదేపా పొలిట్ బ్యూరో సభ్యుడు, ఫౌండేషన్ ఛైర్మన్ టి.డి.జనార్దన్ సందర్శించారు. కాలేయ వ్యాధితో బాధపడుతున్న జస్వంత్ అనే విద్యార్థికి స్కూల్ తానే కడతానని బాలుడి తల్లిదండ్రులకు హామీ ఇచ్చారు.

రాష్ట్ర స్థాయి షూటింగ్ బాల్ పోటీలకు ఎంపిక

పొన్నవరం (వీరులపాడు), న్యూస్‌టుడే: షూటింగ్ బాల్ సబ్ జూనియర్ బాలబాలికల విభాగంలో జిల్లా స్థాయి ఎంపికల్లో ప్రతిభ కనబరిచిన 12 మంది ఏకత్వ పాఠశాల విద్యార్థులు రాష్ట్ర స్థాయి పోటీలకు జిల్లా తరఫున ఎంపికయ్యారు. ఈ నేపథ్యంలో శుక్రవారం పాఠశాల వ్యాయామ విద్యా విభాగాధిపతి విజయ్ కుమార్ మాట్లాడుతూ.. ఈ నెల 14, 15 తేదీల్లో పల్నాడు జిల్లా, సత్తెనపల్లిలో జరగబోయే 9వ ఏపీ రాష్ట్ర స్థాయి షూటింగ్ బాల్ పోటీల్లో వీరు పాల్గొంటారని తెలిపారు.

పోటీల్లో పాల్గొననున్న విద్యార్థులతో పాఠశాల యాజమాన్యం

దుకాణాల ఏర్పాటుకు దరఖాస్తుల ఆహ్వానం

కంచికచర్ల, న్యూస్‌టుడే: కంచికచర్ల రైతు బజారులో దుకాణాల ఏర్పాటుకు ఆసక్తి గల డ్వాక్రా సంఘాల సభ్యుల నుంచి దరఖాస్తులు కోరుతున్నట్లు ఎస్టేట్ అధికారి రావెళ్ల అజయ్ కుమార్ శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఆసక్తి గల మహిళలు ఈనెల 20 లోపు దరఖాస్తు చేసుకోవాలన్నారు.

దూడల అందాల ప్రదర్శన

జగ్గయ్యపేట గ్రామీణం, న్యూస్‌టుడే: మండలంలోని బలుసుపాడులో పశుసంవర్ధకశాఖ, పశుగణాభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో శుక్రవారం లేగ దూడల అందాల ప్రదర్శన నిర్వహించారు. జిల్లా పశువైద్యులు హనుమంతరావు ముఖ్య అతిథిగా హాజరై రైతులను ఉద్దేశించి మాట్లాడారు. పశుపోషక యాజమాన్య పద్ధతుల గురించి వివరించారు. పశుగణాభివృద్ధి సంస్థ ఉపసంచాలకులు నాగభూషణం, మోజస్ వెస్లీ, డా.సత్యప్రసాద్, శ్రీనివాస్ నాయక్, ఠాగూర్, ఇతర సిబ్బంది పాల్గొన్నారు.

నోట్ల లెక్కింపు యంత్రం అందజేత

పెనుగంచిప్రోలు, న్యూస్‌టుడే: తిరుపతమ్మ అమ్మవారి దేవాలయానికి మక్కపేటలోని ఏపీ గ్రామీణ బ్యాంకు అధికారులు నోట్ల లెక్కింపు యంత్రాన్ని శుక్రవారం అందజేశారు. అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం ఆలయ ఉత్సవ కమిటీ సభ్యుడు చుంచు రమేష్‌బాబును కలిసి లెక్కింపు యంత్రాన్ని అందించారు.

ఈనాడు
దినపత్రికలో అన్ని రకాల ప్రకటనల (అడ్వర్టైజ్‌మెంట్స్) కొరకు
Cell: 98496 97616

విద్యుత్తు సరఫరా నిలిపివేత నేడు

నందిగామ, న్యూస్‌టుడే: స్థానిక విద్యుత్తు ఉపకేంద్రంలో మరమ్మతుల నిమిత్తం శనివారం సరఫరా నిలిపివేస్తున్నట్లు ఏఈ నాగేశ్వరరావు తెలిపారు. ఉదయం 8 గంటల నుంచి ఒంటి గంట వరకు నందిగామ, చందాపురం, ఐతవరం, అంబారుపేట గ్రామాల్లో సరఫరా ఉండదన్నారు. వినియోగదారులు సహకరించాలని కోరారు.

పెనుగంచిప్రోలు, న్యూస్‌టుడే: మండలంలోని పెనుగంచిప్రోలు, అనిగండ్లపాడు, కొణకంచి సబ్‌స్టేషన్ల పరిధిలో మరమ్మతులు చేస్తున్నట్లు ఏఈ తెలిపారు. దీంతో ఆయా సబ్‌స్టేషన్ల పరిధిలో ఉన్న గ్రామాలకు ఉదయం తొమ్మిది నుంచి మధ్యాహ్నం రెండు గంటల వరకు సరఫరా నిలిపివేస్తున్నట్లు చెప్పారు. వినియోగదారులు సహకరించాలని కోరారు.

కంచికచర్ల, న్యూస్‌టుడే: కంచికచర్ల పరిధిలోని మోగులూరు విద్యుత్తు ఉప కేంద్రంలో మరమ్మతుల కారణంగా ఉదయం 8 నుంచి ఒంటి గంట వరకు సరఫరా నిలిపివేయనున్నట్లు ఏఈ దిబ్బయ్య తెలిపారు. కంచికచర్ల, గొట్టుముక్కల, పేరకలపాడు, పొన్నవరం, జమ్మవరం, బోడవాడ, నందలూరు, తాటిగుమ్మి, గోకరాజుపల్లి, మోగులూరు, చెవిటికల్లు, మున్నలూరు, గని ఆత్కూరు, బత్తినపాడు, కునికినపాడులో సరఫరా ఉండదని ఒక ప్రకటనలో తెలిపారు.

చందర్లపాడు, న్యూస్‌టుడే: చందర్లపాడు విద్యుత్తు సబ్‌స్టేషన్ మరమ్మతుల కారణంగా శుక్రవారం ఉదయం 8.30 నుంచి మధ్యాహ్నం రెండు గంటల వరకు సరఫరా నిలిపివేస్తున్నట్లు ఏఈ పూర్ణచంద్రరావు తెలిపారు. చందర్లపాడు, ఉస్తేపల్లి, కాసరబాద, పొక్కునూరు, బొబ్బెళ్లపాడు, కొడవటికల్లు, పున్నవల్లి, వెలదికొత్తపాలెం, పాటెంపాడు సరఫరా ఉండదని తెలిపారు. ఆయా గ్రామాల ప్రజలు సహకరించాలని కోరారు.

జగ్గయ్యపేట గ్రామీణం: అనుమంచిపల్లి ఉపకేంద్రం పరిధిలోని అనుమంచిపల్లి, తక్కెళ్ళపాడు, రామచంద్రునిపేట, గరికపాడు, బలుసుపాడు, అన్నవరం గ్రామాల్లో సరఫరా నిలిపివేస్తునట్లు ఏఈ రమేష్‌బాబు తెలిపారు. ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 2 వరకు సరఫరా నిలిపివేస్తున్నామని, వినియోగదారులు సహకరించాలని కోరారు.

దూసుకొచ్చిన మృత్యువు

రోడ్డు ప్రమాదంలో వ్యక్తి దుర్మరణం

మద్దిపాడు, న్యూస్‌టుడే: రోడ్డు ప్రమాదంలో ఓ వ్యక్తి మృతి చెందిన సంఘటన ప్రకాశం జిల్లా మద్దిపాడు పోలీస్‌స్టేషన్ పరిధిలో శుక్రవారం చోటుచేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం.. ఎన్టీఆర్ జిల్లా వీరులపాడు మండలం చట్టన్నవరం గ్రామానికి చెందిన మాతంగి వినోదరావు (55), కుటుంబ సభ్యులతో కలిసి అన్నమయ్య జిల్లా తిమ్మాపురం నుంచి తన అల్లుడి ఆటోలో స్వగ్రామానికి గురువారం సాయంత్రం బయలుదేరారు. శుక్రవారం ఉదయం ప్రకాశం జిల్లా మద్దిపాడు మండలంలోని గుండ్లాపల్లి పారిశ్రామికవాడ వద్దకు చేరుకున్నారు. ఆటోలో ఎక్కువ సేపు కూర్చోవడం వల్ల కాళ్లు నొప్పిగా ఉన్నాయని దిగి కొంత దూరం రోడ్డుపై నడుస్తూ ఉండగా. . అదే సమయంలో ఒంగోలు నుంచి విజయవాడ వైపు అతివేగంగా వెళుతున్న లారీ ఆయనను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన వినోదరావును చికిత్స నిమిత్తం ఒంగోలు రిమ్స్‌కు తరలించారు. కొద్దిసేపటికే అక్కడ చికిత్స పొందుతూ మృతి చెందాడు. ఆయన భార్య రమాదేవి ఫిర్యాదు మేరకు ఎస్సై వెంకటసూర్య ప్రమాదానికి కారణమైన లారీతో పాటు డ్రైవర్‌ను అదుపులోకి తీసుకున్నారు. దీనిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు

భక్తులకు అసౌకర్యం కలగకుండా చూడండి

జుజ్జూరు (వీరులపాడు): మండల పరిధి జుజ్జూరులో ఈ నెల 15, 16 తేదీల్లో మహాశివరాత్రి తిరునాళ్లు జరగనున్న సందర్భంగా పోలీస్, రెవెన్యూ అధికారులు శుక్రవారం క్షేత్రస్థాయిలో పర్యటించారు. స్థానిక సోమేశ్వర దేవాలయంలో తిరునాళ్ల కమిటీతో సమీక్ష నిర్వహించారు. తిరునాళ్లలో భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా చర్యలు తీసుకోవాలని సూచించారు. దేవాలయంలో రద్దీగా ఉండే సమయాల్లో తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి వివరించారు. తహసీల్దారు పి.రవికుమార్, డీటీ వెంకటేశ్వరరావు, నందిగామ రూరల్ సీఐ డి.చవాన్, ఎస్సై అభిమన్యు, కమిటీ సభ్యులు కాపా రాంబాబు, కోటయ్య, కొమ్మారి శేషు తదితరులు పాల్గొన్నారు.

కమిటీతో చర్చిస్తున్న అధికారులు

నేడు గుంటుపల్లి 'రైజ్'లో కార్యశాల

ఎన్టీఆర్ కలెక్టరేట్: మహిళలను పారిశ్రామిక వేత్తలుగా తీర్చిదిద్దే లక్ష్యంతో జిల్లా అధికార యంత్రాంగం నేతృత్వంలో ఇబ్రహీంపట్నం మండలం గుంటుపల్లిలోని 'రూరల్ ఇంక్యుబేషన్, స్కిల్లింగ్ అండ్ ఆంత్రప్రెన్యూర్‌షిప్ సెంటర్'(రైజ్)లో ఈనెల 14వ తేదీన ప్రత్యేక కార్యశాల(వర్క్‌షాప్) నిర్వహించనున్నట్టు కలెక్టర్ జి.లక్ష్మీశ శుక్రవారం విడుదల చేసిన ప్రకటనలో తెలిపారు. ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు అవగాహన, శిక్షణ కార్యక్రమం ఉంటుందన్నారు. శీతలీకరణ, కిచెన్ అండ్ ఫుడ్ ఎక్విప్‌మెంట్ తయారీలో సుదీర్ఘ అనుభవం గల 'కూలెక్స్' ఇండస్ట్రీస్ ప్రైవేట్ లిమిటెడ్ (విజయవాడ) భాగస్వామ్యంతో కార్యశాలను నిర్వహించనున్నట్టు వివరించారు.

పోయినది
పల్లపు అన్నపూర్ణ W/o శ్రీను (లేటు) చిల్లకల్లు వారి చిల్లకల్లు గ్రామములోని సర్వే నెంబర్ 30/1A దాఖలా 0.02 సెంట్లు 892 చ॥లింకులు (140 చ॥గజాలు) ఆస్తికి సంబంధించిన ఒరిజినల్ దఖలు దస్తావేజు (నెం. 8404/2024) 11-2-26న జిరాక్స్ కొరకు ఇంటినుండి చిల్లకల్లు సెంటర్‌కు వెళ్ళుచుండగా దారి మధ్యలో పోయినవి. ఎవరికైనా దొరికిన యెడల క్రింది నెంబర్‌కు తెలిపి అందించగలరు.
Cell: 80084 31226

(c) eenadu

విజయవాడ తూర్పు

విద్యార్థులకు అండగా మంత్రి లోకేశ్

పటమట, న్యూస్‌టుడే: రూ.1200 కోట్ల రీయింబర్స్‌మెంట్ బకాయిలు విడుదల చేసి విద్యార్థుల పక్షాన విద్యా శాఖ మంత్రి లోకేశ్ నిలిచారని తెదేపా నాయకుడు గద్దె క్రాంతి కుమార్ అన్నారు. శుక్రవారం అశోక్ నగర్‌లోని పార్టీ కార్యాలయంలో 18వ డివిజన్ తారక రామానగర్‌కు చెందిన బండారు అనుమయ్య కుమార్తెలు లోకేశ్వరి, సాయిలీలల కళాశాల ఫీజు రూ.20 వేలను క్రాంతి కుమార్ తన సొంత నిధుల నుంచి అందజేశారు. కార్పొరేటర్ ముమ్మనేని ప్రసాద్, కర్ణా రమేష్, కొమిరి శ్రీను తదితరులు పాల్గొన్నారు.

మేమున్నాం.. మీకు తోడుగా.. 10 AM to 1 PM

80085 74652

స్పందన: ❖ 3వ డివిజన్ శ్రీరామచంద్ర నగర్ ఆయుష్ ఆస్పత్రి సమీపంలో భూగర్భ డ్రైనేజీ మ్యాన్‌హోల్ పొంగుతోందని స్థానిక నివాసి వినాయక రావు మేమున్నాం. ..మీకు తోడుగా ద్వారా ఏఈ దీక్షిత్ దృష్టికి తీసుకెళ్లారు. ఆయన సిబ్బందితో పూడిక తీయించారు. ❖ 5వ డివిజన్ క్రీస్తురాజపురం ప్రధాన వీధి 5-19/37 స్తంభానికి ఉన్న దీపం వెలగడం లేదని స్థానిక నివాసి అంబేడ్కర్ మేమున్నాం... మీకు తోడుగా ద్వారా ఏఈ ప్రభాకర్ దృష్టికి తీసుకెళ్లారు. ఆయన కొత్త దీపాన్ని ఏర్పాటు చేయించారు. ❖ మూడో డివిజన్ కామినేని నగర్ డొంక రోడ్డులో దోమల బెడద ఎక్కువగా ఉందని స్థానిక నివాసి ఖాసిం మేమున్నాం... మీకు తోడుగా ద్వారా మలేరియా అధికారి హెచ్.శ్రీనివాసరావు దృష్టికి తీసుకెళ్లారు. ఆయన సిబ్బందితో దోమల లార్వా పరీక్షలు చేయించి మందులు పిచికారీ చేయించారు. **- న్యూస్‌టుడే, కరెన్సీనగర్**

పారిశ్రామికవేత్తలుగా మారితే ఆర్థికాభివృద్ధి

స్థానికులతో మాట్లాడుతున్న ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్

లబ్బీపేట (విజయవాడ సిటీ), న్యూస్‌టుడే : యువత నైపుణ్యాలను మెరుగుపరచుకోవడంతో పాటు తమ ఆలోచనలతో పారిశ్రామికవేత్తలుగా మారాలని, అప్పుడే ఆర్థికంగా అభివృద్ధి చెందుతారని ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ అన్నారు. 19వ డివిజన్ పశువుల ఆస్పత్రి రోడ్డులో శుక్రవారం ఎమ్మెల్యే పర్యటించారు. స్థానికులతో మాట్లాడి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. వాటిని పరిష్కరించాలని నగరపాలక సంస్థ అధికారులను ఆదేశించారు. అనంతరం పార్టీ కార్యకర్త జీవనోపాధి కోసం ఏర్పాటు చేసిన సెలూన్ దుకాణాన్ని ప్రారంభించారు. కార్యక్రమంలో తెదేపా డివిజన్ అధ్యక్షుడు బాగం సాయిప్రసాద్, మహమ్మద్ ఖలీల్, గల్లా రవి, చలసాని రమణ, ఎండీ జహీర్, కోటి, విజయ్, శ్రీను తదితరులు పాల్గొన్నారు.

'మాఫియా ఆగడాలు అడ్డుకోండి'

బెంజిసర్కిల్(విజయవాడ సిటీ), న్యూస్‌టుడే: గోపాల సంతలకు సంబంధించి ప్రభుత్వ మార్గదర్శకాలు ఉన్నప్పటికీ అడ్డదారుల్లో దోచుకునే మాఫియా ఇబ్బందులు పెడుతోందని హనుమాన్‌జంక్షన్ సంత యజమాని కాకాని వెంకటేశ్వరరావు ఆందోళన వ్యక్తం చేశారు. వారిని అధికారులు నియంత్రించాలని కోరారు. బెంజి సర్కిల్‌లోని ఓ హోటల్లో శుక్రవారం ఆయన మాట్లాడుతూ.. వారి అరాచకాలకు అడ్డుకట్ట వేసి, ప్రభుత్వ నిబంధనలు పాటించేలా అసోసియేషన్ ఏర్పాటుకు తాము ప్రయత్నిస్తుంటే.. తనను లక్ష్యంగా చేసుకుని అసత్య ఆరోపణలు చేయడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు.

సమాజం మేలెంచి... సాంకేతికత జోడించి..

విజయవాడ సిటీ, న్యూస్‌టుడే

రోజూ కళాశాలకు వెళ్తున్నాం. శ్రద్ధగా చదువుతున్నాం. పరీక్షలు రాసి పాస్ అవుతున్నాం అనే ధోరణి కాకుండా.. విద్యార్థులు రోజురోజుకూ మారుతున్న సాంకేతిక పరిజ్ఞానానికి అనుగుణంగా కొత్తగా ఆలోచిస్తున్నారు. ప్రస్తుత సమాజ అవసరాలను గుర్తించి, అందుకు అనువైన ప్రాజెక్టులు తయారు చేస్తున్నారు. కళాశాలలు, విశ్వవిద్యాలయాల్లో ఏర్పాటు చేసే ఫెస్ట్‌ల్లో ప్రదర్శిస్తున్నారు. బహుమతులు సాధిస్తున్నారు. సిద్ధార్థ మహిళా కళాశాల ఎలక్ట్రానిక్స్, స్టాటిస్టిక్స్ విభాగాల ఆధ్వర్యంలో శుక్రవారం మైండ్ స్పార్కిల్-2కే26 ప్రదర్శన నిర్వహించారు. వివిధ కళాశాలల విద్యార్థులు 120 ప్రాజెక్టులను ప్రదర్శించారు. విజేతలుగా నిలిచిన విద్యార్థుల ప్రాజెక్టులపై కథనం.

కొత్త ప్రాజెక్టులు తయారు చేసిన యువత

బొటన వేలు నొక్కితే చాలు..

మద్యం తాగి నడిపితే వాహనం కదలదు

యువతులు, మహిళలపై దాడులు, అత్యాచారాలు జరుగుతున్నాయి. ఒంటరిగా బయటికి పంపాలంటే తల్లిదండ్రులు భయపడుతున్న నేపథ్యంలో కేబీఎన్ డిగ్రీ కళాశాల బీఎస్సీ విద్యార్థులు లోకేశ్, ధనుష్.. పైథాన్ సాంకేతిక పరిజ్ఞానంతో జీపీఎస్ మాడ్యూల్ ఉపయోగించి ఓ ప్రాజెక్టు రూపొందించారు. యువతి వేసుకునే చెప్పు, బూట్‌పైన సెన్సార్ ఏర్పాటు చేశారు. ఆమె ఇబ్బందికర పరిస్థితుల్లో ఉంటే బొటన వేలిని రెండుసార్లు నొక్కితే చాలు. వెంటనే సంక్షిప్త సమాచారం ఆమె కుటుంబ సభ్యుల సెల్‌ఫోన్‌కు వెళ్తుంది. లోకేషన్ తెలియజేస్తుంది. సంక్షిప్త సమాచారం కుటుంబ సభ్యులకు వెళ్లినట్లు యువతికి వైబ్రేషన్ వస్తుంది. కుటుంబ సభ్యులు ఘటన స్థలానికి వెళ్లి ప్రమాదకర పరిస్థితిలో ఉన్న బాధిత మహిళను కాపాడుకోవచ్చని వివరించారు.

రాత్రి సమయంలో జరిగే ప్రమాదాలు ఎక్కువగా డ్రైవర్ మద్యం తాగి నడపడం వల్లే చోటుచేసుకుంటున్నాయి. ఫలితంగా ఎంతో మంది మృత్యువాత పడుతున్నారు. మరెంతో మంది క్షతగాత్రులవుతున్నారు. అటువంటి ప్రమాదాలను తగ్గించవచ్చని పీబీ సిద్ధార్థ కళాశాలలో బీఎస్సీ ద్వితీయ సంవత్సరం చదువుతున్న శివ, మేఘన చెబుతున్నారు. పైథాన్ సాంకేతిక పరిజ్ఞానంతో ఓ సెన్సార్ ఏర్పాటు చేశారు. దానికి ఓ పైపును అనుసంధానం చేశారు. పైపుని నోటితో ఊదితేనే ఇంజిన్ స్టార్ట్ అయ్యేలా చర్యలు తీసుకున్నారు. వాహనం నడిపే ముందు డ్రైవర్ కచ్చితంగా ఆ పైపును ఊదాలి. డ్రైవర్ మద్యం తాగాడా? లేదా? అనేది సెన్సార్ ఇంజిన్‌కు తెలియజేస్తోంది. ఒక వేళ మద్యం తాగినట్లు గుర్తిస్తే వాహనం స్టార్ట్ కాదు. ఫలితంగా ప్రమాదాలు నివారించవచ్చని తెలియజేశారు.

ప్రభుత్వం దృష్టికి సమస్యలు

ప్రజా దర్బార్ నిర్వహిస్తున్న అనురాధ

పటమట, న్యూస్‌టుడే: ప్రజల సమస్యలకు అధిక ప్రాధాన్యం ఇచ్చి.. ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి పరిష్కారం చూపినందుకు విజయవాడ తూర్పు నియోజకవర్గానికి నాలుగో స్థానం రావడం సంతోషంగా ఉందని, మొదటి స్థానంలో నిలిచేందుకు కృషి చేయాలని తెదేపా ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షురాలు గద్దె అనురాధ అన్నారు. తూర్పు నియోజకవర్గం స్వర్ణాంధ్ర కార్యాలయ సిబ్బందిని, అధికారులను ఆమె అభినందించారు. అశోక్ నగర్‌లోని ఎమ్మెల్యే కార్యాలయంలో శుక్రవారం నిర్వహించిన ప్రజా దర్బార్‌లో ఆమె పాల్గొని ప్రజల నుంచి వినతి పత్రాలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ... ప్రతి శుక్రవారం ప్రజా దర్బార్ నిర్వహించి ప్రజలు నుంచి వచ్చిన ప్రతి ఫిర్యాదును ఆన్‌లైన్ చేసి ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్తున్నట్లు తెలిపారు. నియోజకవర్గ స్థాయి సమస్యలను స్థానిక అధికారులతో మాట్లాడి పరిష్కారం చూపుతున్నామని చెప్పారు. నాయకులు గద్దె క్రాంతి కుమార్, ముమ్మనేని ప్రసాద్, పఠాన్ హయత్‌ఖాన్, పర్వతనేని రత్నశ్రీ తదితరులు పాల్గొన్నారు.

భావవ్యక్తీకరణ నైపుణ్యాల మెరుగుతో కొలువులు

విజేతలతో అతిథులు

లబ్బీపేట(విజయవాడ సిటీ), న్యూస్‌టుడే : విద్యార్థులు కొలువులు సాధించాలంటే జనరల్ నాలెడ్జి, కమ్యూనికేషన్ స్కిల్స్ పెంపొందించుకోవాలని వాసవ్య మహిళా మండలి కార్యదర్శి జి.రశ్మీ సమరం అన్నారు. నలంద డిగ్రీ కళాశాలలో కాగ్నిషన్ 2కే26 కార్యక్రమానికి శుక్రవారం ఆమె ముఖ్య అతిథిగా హాజరయ్యారు. కళాశాల ప్రిన్సిపల్ ఎం. అనూరాధ తదితరులు పాల్గొన్నారు. క్విజ్, పి.పి.టి, అంత్యాక్షరి, డిబేట్, ట్రెజర్ హంట్, నృత్యం, డంబ్ ఆర్ట్, రీల్ మేకింగ్ పోటీల్లో వివిధ కళాశాలల విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొన్నారు. విజేతలకు అతిథులు బహుమతులు అందజేశారు.

దోమల నివారణపై అవగాహన

ప్రదర్శన నిర్వహిస్తున్న అధికారులు

నగరపాలక సంస్థ, న్యూస్‌టుడే: నగరంలో దోమల నివారణకు ప్రతిఒక్కరూ సహకరించాలని నగరపాలక సంస్థ ప్రజారోగ్య విభాగం అధికారులు పేర్కొన్నారు. నగరంలోని ఎల్‌బీఎస్ నగర్ పరిసర ప్రాంతాల్లో ఫ్రైడే-డ్రైడే కార్యక్రమాన్ని శుక్రవారం నిర్వహించారు. బయాలజిస్టు కామేశ్వరరావు మాట్లాడుతూ.. నీరు నిల్వ ఉండే ప్రదేశాల్లో దోమలు ఎక్కువగా పెరుగుతాయని తెలిపారు. ఇంటి పరిసరాల్లో నీరు నిలిచి ఉండకుండా చర్యలు చేపట్టాలన్నారు. నగరపాలక సంస్థ తరఫున దోమల నిర్మూలనకు చర్యలు చేపడుతున్నట్లు వెల్లడించారు. వీధుల్లో ప్రదర్శన నిర్వహించారు. ఇన్‌ఛార్జి డీఎంఓ సునీల్, వైద్యాధికారి రాజు, శానిటరీ ఇన్‌స్పెక్టర్లు, మలేరియా సిబ్బంది పాల్గొన్నారు.

విద్యుత్తు సరఫరాకు అంతరాయం నేడు

కృష్ణలంక, న్యూస్‌టుడే: ఆర్టీసీ విద్యుత్తు ఉపకేంద్రం పరిధిలో తీగల మరమ్మతుల నేపథ్యంలో రైల్వే వాటర్ వర్క్స్, ఈనీ, సర్వర్లపై పరిధిలోని ఆది వీధులు, ఆనంద భవన్ రోడ్డు, మార్కండేయ గుడి వీధి, పాత పోస్టాఫీసు రోడ్డు, శీతల జనపయ్య వీధి, బైరెడ్డి వారి వీధి, రజక వీధి, గంగానమ్మ గుడి తదితర ప్రాంతాల్లో శనివారం ఉదయం 8 నుంచి 11 గంటల వరకు విద్యుత్తు సరఫరా నిలుపుదల చేస్తున్నామని డీఈ ఒక ప్రకటనలో తెలిపారు.

పటమట, న్యూస్‌టుడే: తీగల మరమ్మతుల నిమిత్తం ప్యూక్సోల్ ఉపకేంద్రం పరిధిలో శనివారం 8 నుంచి 11 వరకు ఎంజీ రోడ్డు, పకీరు గూడెం, ప్రగతి నగర్, టిక్కిల్ రోడ్డు, శ్రీరామ్ నగర్, చంద్రమౌళిపురం, మొఘల్రాజ్‌పురం, ఎల్‌ఐసీ కార్యాలయం, పోస్టాఫీసు రోడ్డు, పటమట లంక, కన్నానగర్, నారా చంద్రబాబు నాయుడు కాలనీ, బెంజ్ సర్కిల్, పాత ఈనాడు కార్యాలయం ప్రాంతం, రాఘవ నగర్, నేతాజీ రోడ్డు, సీతారామ నగర్, ఆశ్రమం రోడ్డు, మసీద్ వీధి, పోలీస్ కాలనీ, బాలాజీ నగర్ తదితర ప్రాంతాల్లో విద్యుత్తు సరఫరాకు అంతరాయం కలుగుతుందని ఏఈ సతీష్ తెలిపారు.

ఆకట్టుకున్న ప్రదర్శన

ప్రాజెక్టులను పరిశీలిస్తున్న లలిత ప్రసాద్, రమేశ్ తదితరులు

మొగల్రాజపురం (విజయవాడ సిటీ), న్యూస్‌టుడే : పీబీ సిద్ధార్థ కళాశాల కామర్స్ విభాగం ఆధ్వర్యంలో శుక్రవారం ఇండోర్ స్టేడియంలో ఏర్పాటు చేసిన ప్రదర్శన ఆకట్టుకుంది. కళాశాల కరస్పాండెంట్ పిన్నమనేని లలిత ప్రసాద్ ప్రారంభించారు. కార్యక్రమంలో ప్రిన్సిపల్ మేకా రమేశ్, కామర్స్ విభాగాధిపతి కె. నారాయణరావు, ప్రదర్శన సమన్వయకర్త పి. శుభాకర్ తదితరులు పాల్గొన్నారు. కామర్స్ విభాగానికి సంబంధించిన వివిధ ప్రాజెక్టులను విద్యార్థులు ప్రదర్శించారు.

ముగిసిన అంతర్జాతీయ సదస్సు

మాచవరం, న్యూస్‌టుడే: స్థానిక ఎస్‌ఆర్‌ఆర్ అండ్ సీవీఆర్ ప్రభుత్వ డిగ్రీ కళాశాల రసాయనశాస్త్ర విభాగం ఆధ్వర్యంలో రెండు రోజులు జరిగిన అంతర్జాతీయ సదస్సు శుక్రవారం విజయవంతంగా ముగిసిందని కళాశాల ప్రిన్సిపల్ కె. భాగ్యలక్ష్మి తెలిపారు. పలు కళాశాలలు, విశ్వవిద్యాలయాలు, పరిశ్రమల నుంచి 230 మంది ప్రతినిధులు, అధ్యాపకులు, పరిశోధకులు, విద్యార్థులు, పరిశ్రమ నిపుణులు పాల్గొన్నారని పేర్కొన్నారు. రెండో రోజైన శుక్రవారం 'సుస్థిర సమస్యలకు గణనాత్మక పదార్థాల ఆవిష్కరణలు' అనే అంశంపై డాక్టర్ రమేష్ చితుమల్ల ఉపన్యసించారు. ఆచార్య బి.రామాచారి, డాక్టర్ రామరాజు బెండి, డాక్టర్ ఎం.శ్రీనివాసులు పలు అంశాలపై ప్రసంగించారు. ఆంధ్రప్రదేశ్‌తో పాటు కర్ణాటక, నాగపూర్ వంటి నగరాల నుంచి పలువురు విద్యార్థులు, పరిశోధకులు పోటీల్లో పాల్గొన్నారు. విజేతలకు బహుమతులను ఆరీస్ ఆగ్రో లిమిటెడ్ సహకారంతో సంస్థ ప్రతినిధులు అందజేశారు. ప్రిన్సిపల్ కె.భాగ్యలక్ష్మి రసాయనశాస్త్ర విభాగ అధ్యాపకులను అభినందించారు.

అంతిమ యాత్రలో యువకుల హల్‌చల్

కృష్ణలంక, న్యూస్‌టుడే: భవానీపురానికి చెందిన జనపాల పణీంద్ర అలియాస్ పావురంపై కృష్ణలంక పీఎస్‌లో రౌడీషీట్ ఉంది. ఈ నెల 8వ తేదీన రోడ్డు ప్రమాదంలో గాయపడిన అతను గురువారం మృతి చెందాడు. భవానీపురంలో మొదట అతని అంతిమ యాత్రలో పెద్ద సంఖ్యలో యువకులు పాల్గొన్నారు. డీజేలు పెట్టారు. యువకులు వాహనాలకు సైలెన్సర్లు తీసి గంటి రోడ్లపై హల్‌చల్ చేశారు. బాణసంచా కాల్చారు. ట్రాఫిక్‌కు తీవ్ర అంతరాయం కలిగించారు. కృష్ణలంక స్వర్గపురిలో అంత్యక్రియలు నిర్వహిస్తారన్న సమాచారం తెలుసుకున్న స్థానిక సీఐ నాగరాజు అవాంఛనీయ ఘటనలు జరగకుండా సిబ్బందిని మోహరించారు. అంతిమ యాత్ర కనకదుర్గమ్మ వారధి మీదుగా కృష్ణలంక పీఎస్ పరిధిలోకి రాగానే యువకులను అడ్డుకున్నారు. చేసేది లేక యువకులు వాహనాలు వదిలి తిరోగమనం పరారయ్యారు. హడావుడి లేకుండా పరిమిత సంఖ్యలో మనుషులు వెళ్లి అంత్యక్రియలు పూర్తి చేసుకోవాలని సీఐ చెప్పారు. పోలీసులు 15 ద్విచక్ర వాహనాలు, 20 సెల్‌ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు.

నగరపాలక సంస్థ కేంద్రాల్లోనే పన్నులు చెల్లించండి

నగరపాలక సంస్థ, న్యూస్‌టుడే: నగర పాలక సంస్థకు చెందిన అధికారిక చెల్లింపు కేంద్రాల్లోనే నగర ప్రజలు పన్నులు చెల్లించాలని కమిషనర్ ధ్యానచంద్ర ఓ ప్రకటనలో శుక్రవారం తెలిపారు. ప్రభుత్వ అధికార వెబ్‌సైటు, నగరంలోని 14 చెల్లింపు కేంద్రాల్లో మాత్రమే కట్టాలని పేర్కొన్నారు. నగర ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, వ్యక్తిగతంగా ఎవరి ఖాతాల్లోనూ పన్ను డబ్బు జమ చేయవద్దని సూచించారు. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆయన సూచించారు.

ప్రమాదకరంగా గుంత

బందరు రోడ్డు నుంచి ఆటోనగర్ బస్సు స్టేషన్ గ్యారేజీకి వెళ్లే రోడ్డులో గుంత ఏర్పడి ప్రమాదకరంగా మారింది. ఆటోనగర్‌కు వెళ్లే ప్రజలతో పాటు నిత్యం పదుల సంఖ్యలో ఆర్టీసీ బస్సులు ఆ మార్గంలో వెళ్తాయి. రాత్రి గుంత గమనించక పలువురు ప్రమాదాల బారిన పడుతున్నారు. అధికారులు స్పందించి మరమ్మతులు చేయించాలని వాహనదారులు కోరుతున్నారు. **- పటమట, న్యూస్‌టుడే**

వ్యర్థాలు తొలగించండి..

స్థానిక తారక రామానగర్ అవుట్‌ఫాల్ డ్రెయిన్ సమీపంలోని ఖాళీ స్థలంలో కొందరు వ్యర్థాలు వేస్తున్నారు. ఆ ప్రాంతంలో అపరిశుభ్రత నెలకొంది. పైగా దుర్వాసన కూడా వెదజల్లుతోంది. ఆ ప్రాంతవాసులు చాలా ఇబ్బంది పడుతున్నారు. నగర పాలక సంస్థ పారిశుద్ధ్య సిబ్బంది వ్యర్థాలను తొలగించి అక్కడ చెత్త వేయకుండా చూడాలని ప్రజలు కోరుతున్నారు. **- కృష్ణలంక, న్యూస్‌టుడే**

రోడ్డుపైన కొమ్మలతో తిప్పలు

అశోక్‌నగర్ ఐటీఐ పాత బస్టాపు ముసునూరి నారాయణ రావు వీధిలో చెట్ల కొమ్మలు నరికి పడేశారు. వాటిని తొలగించకపోవడంతో విష పురుగులు సంచరిస్తున్నాయి. పారిశుద్ధ్య సిబ్బందికి చెబుతున్నా.. పట్టించుకోవడం లేదని స్థానికులు చెబుతున్నారు. కొమ్మలు రోడ్డును ఆక్రమించి రాకపోకలకు ఇబ్బందిగా మారాయి. అధికారులు స్పందించాలని స్థానికులు కోరుతున్నారు. **- కరెన్సీనగర్, న్యూస్‌టుడే**

లారీపై వేళాడుతున్న ప్రమాదం

లారీపై ప్రమాదం వేళాడుతోంది. శుక్రవారం గురునానక్ కాలనీలోని ఎన్ఏసీ కల్యాణ మండపం వద్ద జాగ్రత్తలు తీసుకోకుండా రాయి బయటకు వేళాడుతూ భవన వ్యర్థాల లారీ ప్రయాణిస్తోంది. అది ద్విచక్ర వాహనదారులపై పడితే ప్రమాదం జరిగే అవకాశం ఉంది. ట్రాఫిక్ పోలీసులు ఇటువంటి వారిని గుర్తించి జరిమానా విధించాలని వాహనదారులు కోరుతున్నారు. **- పటమట, న్యూస్‌టుడే**

రహదారి పక్కనే చెత్తతో అవస్థ

ఆటో నగర్‌లోని కేంద్ర కార్యాలయాల భవనం రోడ్డులో చెత్త గుట్టలుగా పేరుకుపోయింది. పారిశుద్ధ్య పనులు సక్రమంగా చేయకపోవడంతో కొంతమంది చెత్త తీసుకువచ్చి రోడ్డు పక్కనే పోస్తున్నారు. దుర్వాసన వెదజల్లుతోంది. ఆ ప్రాంతమంతా అధ్వానంగా మారింది. పారిశుద్ధ్య సిబ్బంది వెంటనే స్పందించి అక్కడ చెత్త తొలగించాలని కార్మికులు కోరుతున్నారు. **- ఆటోనగర్, న్యూస్‌టుడే**

మహిళలు స్వయం ఉపాధికి ప్రయత్నించాలి

మహిళకు శిక్షణ పత్రాన్ని అందజేస్తున్న కేశినేని జానకీలక్ష్మి

పటమట, న్యూస్‌టుడే: ఎస్‌హెచ్‌జీ మహిళలు స్వయం ఉపాధి వైపు అడుగులు వేయాలని కేశినేని ఫౌండేషన్ ఛైర్‌పర్సన్ కేశినేని జానకీలక్ష్మి తెలిపారు. హైదరాబాద్ ఎన్ఐఆర్డీ ప్రధాన కార్యాలయంలో ఈ నెల 9 నుంచి హ్యాండ్ మేడ్ పేపర్ ప్రొడక్ట్స్ తయారీపై ఇచ్చిన శిక్షణ శుక్రవారం ముగిసింది. నైపుణ్యాభివృద్ధి శిక్షణ పూర్తి చేసిన ఎన్టీఆర్ జిల్లాకు చెందిన 40 మంది ఎస్‌హెచ్‌జీ మహిళలకు.. అధికారులతో కలిసి ఆమె శిక్షణ ధ్రువీకరణ పత్రాలు అందజేశారు. జానకీలక్ష్మి మాట్లాడుతూ.. ఏడాది నుంచి కేశినేని ఫౌండేషన్ ఆధ్వర్యంలో శిక్షణ పొందిన ఎస్‌హెచ్‌జీ మహిళలతో ఎంపీ శివనాథ్ ఈ నెల 20 నుంచి స్వయంగా మాట్లాడతారని తెలిపారు. శిక్షణ అనంతరం మహిళలు పారిశ్రామికవేత్తలుగా రాణించేందుకు ఎదురయ్యే సమస్యలు తెలుసుకొని పరిష్కరిస్తారని పేర్కొన్నారు.

సాంకేతిక పరిజ్ఞానం అందిపుచ్చుకుంటే మేలు

విజేతలతో ప్రిన్సిపల్ సుబ్రహ్మణ్యకుమార్

లబ్బీపేట(విజయవాడ సిటీ), న్యూస్‌టుడే : విద్యార్థులు సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకుంటేనే భవిష్యత్తు బాగుంటుందని సిద్ధార్థ మహిళా డిగ్రీ కళాశాల ప్రిన్సిపల్ వి.వి.సుబ్రహ్మణ్యకుమార్ అన్నారు. కళాశాల ఎలక్ట్రానిక్స్, స్టాటిస్టిక్స్ విభాగాల సంయుక్త ఆధ్వర్యంలో శుక్రవారం 'మైండ్ స్పార్కిల్' కార్యక్రమాన్ని శుక్రవారం నిర్వహించారు. ఎలక్ట్రానిక్స్ విభాగాధిపతి కాంతి, పీబీ సిద్ధార్థ కళాశాల స్టాటిస్టిక్స్, ఎలక్ట్రానిక్స్ విభాగాధిపతులు చక్రవర్తి, సాంబశివరావు తదితరులు పాల్గొన్నారు. అనంతరం విజేతలకు ప్రిన్సిపల్ బహుమతులు అందజేశారు.

ఈనాడు
దినపత్రికలో అన్ని రకాల ప్రకటనల
(అడ్వర్టైజ్‌మెంట్స్) కొరకు
Cell: 98496 97616

దోమ కాట్లు.. ప్రజల పాట్లు

కృష్ణలంక, న్యూస్‌టుడే

20వ డివిజన్ రణదివేనగర్ కరకట్ట దిగువున మురుగు

కృష్ణలంక ప్రాంత ప్రజలకు మురుగు, దోమల బెడద తప్పడం లేదు. కృష్ణా నది వరద రాకుండా రక్షణ గోడ నిర్మాణం తరువాత మురుగు మళ్లింపుపై అధికారులు ప్రణాళికాబద్ధంగా వ్యవహరించకపోవడంతో ప్రజలు మురుగు, దోమలతో సహవాసం చేయక తప్పడం లేదు. రక్షణ గోడ నిర్మాణ సమయంలోనే నదిలోకి వెళ్లే మురుగుకు ప్రత్యామ్నాయం చూపకపోవడంతో ఇళ్ల ముంగిట చేరుతోంది. దీర్ఘకాలంగా నిల్వ ఉంటోంది. వర్షాకాలంలో ఇళ్లలోకి కూడా వరద చేరుతుంది. మురుగు నుంచి వృద్ధి చెందుతున్న దోమలు జనావాసాలపై దండయాత్ర చేస్తున్నాయి. అనారోగ్యం బారిన పడుతున్నామని ప్రజలు ఆందోళన చెందుతున్నారు.

డ్రెయిన్లు నిర్మించలేని పరిస్థితి..

★ నదుల్లో మురుగు కలవగూడదని నిబంధనలు చెబుతున్నప్పటికీ ప్రత్యామ్నాయం లేక పెద్ద మొత్తంలో వాడుక నీరు నదిలో చేరుతోంది. కృష్ణలంక పరిధిలోని 20, 21, 22 డివిజన్లలో ఇదే పరిస్థితి నెలకొంది. గతంలో ఆయా డివిజన్ల మురుగు నేరుగా నదిలోకి వెళ్లేది. రక్షణ గోడ నిర్మాణం తరువాత మురుగు మళ్లించేందుకు డ్రెయిన్లు లేక కరకట్ట దిగువ నిల్వ ఉంటోంది. పరిసరాల ప్రజలు రేయింబవళ్లు దుర్వాసనతో నరకాన్ని చవి చూస్తున్నారు.

★ కృష్ణలంక పరిధిలో వీఎంసీ మూడు డివిజన్లు ఉండగా... పద్మావతి ఘాట్ 21వ డివిజన్ పరిధిలోకి వస్తుంది. ఘాట్‌లో పారిశుద్ధ్యం బాగాలేకపోతే ఆ ప్రభావం 21, 22 డివిజన్లపై ఉంటుంది. దీర్ఘకాలం మురుగు నిల్వలో దోమలు వృద్ధి చెంది సమీప ప్రాంత ప్రజల కంటిపై కునుకు లేకుండా చేస్తున్నాయి. తరచూ జ్వరాలు, వ్యాధుల బారిన పడుతున్నామని స్థానికులు వాపోతున్నారు. ప్రభుత్వం డ్రెయిన్ల నిర్మాణం చేపట్టడంతో పాటు దోమలు వృద్ధి చెందకుండా చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.

నేడు గుంటుపల్లి 'రైజ్'లో కార్యశాల

ఎన్టీఆర్ కలెక్టరేట్ మహిళలను పారిశ్రామిక వేత్తలుగా తీర్చిదిద్దే లక్ష్యంతో గుంటుపల్లిలోని 'రూరల్ ఇంక్యుబేషన్, స్కిల్లింగ్ అండ్ ఆంత్రప్రెన్యూర్‌షిప్ సెంటర్'(రైజ్)లో ఈనెల 14న కార్యశాల నిర్వహించనున్నట్టు కలెక్టర్ జి.లక్ష్మీశ శుక్రవారం తెలిపారు. ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు అవగాహన, శిక్షణ ఉంటుందన్నారు. శీతలీకరణ, కిచెన్ అండ్ ఫుడ్ ఎక్విప్‌మెంట్ తయారీలో అనుభవం గల 'కూలెక్స్' ఇండస్ట్రీస్ ప్రైవేట్ లిమిటెడ్ భాగస్వామ్యంతో కార్యశాలను నిర్వహించనున్నట్టు వివరించారు.

అసలే ఇరుకు... పక్కకు వెళ్తే వ్యర్థాలు

ఎనిమిదో డివిజన్‌లోని ఐదో నంబరు రూట్ రాకపోకలు కొనసాగించే వాహనాలతో నిత్యం రద్దీగా ఉంటుంది. ఆ మార్గంలో ఆర్టీసీ బస్‌లు కూడా తిరుగుతుంటాయి. రహదారి ఇరుకుగా ఉంది. బస్‌లు వచ్చినప్పుడు ఎదురు వచ్చిన వారు రహదారి పక్కకు వెళ్లాల్సిందే. ఇలాంటి పరిస్థితుల్లో రోడ్డు మార్జిన్‌లోనే పలు చోట్ల భవన నిర్మాణ వ్యర్థాలు పోస్తున్నారు. అవి అడ్డుగా ఉండడం వల్ల వాహనాలు ఎదురైనప్పుడు పక్కకు వెళ్లే లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని ద్విచక్రవాహనదారులు, పాదచారులు చెబుతున్నారు. ఈ సమస్యను పరిష్కరించేలా అధికారులు చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. **- విజయవాడ సిటీ, న్యూస్‌టుడే**

మూకుమ్మడి దాడిపై ఫిర్యాదు

భవానీపురం, న్యూస్‌టుడే: ఆటోడ్రైవర్‌పై మూకుమ్మడిగా దాడికి పాల్పడిన సంఘటన భవానీపురంలో చోటు చేసుకుంది. వివరాలిలా ఉన్నాయి...భవానీపురం హెచ్‌బీకాలనీలో ఇరువూరి కృష్ణారెడ్డి కుటుంబసభ్యులతో కలిసి నివాసం ఉంటూ.. ఆటో డ్రైవర్‌గా జీవనం సాగిస్తున్నాడు. ఈనెల 12వ తేదీ ఉదయం బందరురోడ్డులోని రాఘవయ్య పార్కు వద్ద ఆటో నడుపుకొంటూ వెళ్తుండగా ద్విచక్రవాహనంపై ఇద్దరు వచ్చి గొడవ పడ్డారు. దారి ఇవ్వడం తెలియదా అంటూ దుర్భాషలాడారు. ఆటో నంబరు ఫొటో తీసుకుని వెళ్లిపోయారు. అనంతరం చిరునామా తెలుసుకుని రాత్రి 8 గంటల సమయంలో నలుగురు కలిసి వచ్చి కృష్ణారెడ్డి, అతని భార్య రమాదేవి, కుమారుడిని కొట్టి ఆటోను ధ్వంసం చేసి వెళ్లిపోయారు. ఈ దాడిలో కృష్ణారెడ్డికి గాయాలయ్యాయి. దాడికి పాల్పడిన వారు వెంకట శ్రీనివాసు రెడ్డి, మరో ముగ్గురు వ్యక్తులుగా గుర్తించి బాధితుడు భవానీపురం పోలీసులకు ఫిర్యాదు చేశాడు. భవానీపురం పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

నిజమైన విజ్ఞానం గురువుల నుంచే సొంతం

కళాశాల మ్యాగజైన్ ఆవిష్కరిస్తున్న ఎమ్మెల్యే సుజనాచౌదరి తదితరులు

చిట్టినగర్, న్యూస్‌టుడే: విద్యార్థులు ఉద్యోగాల కోసం వెతికే వాళ్లలా కాకుండా ఉద్యోగాలను సృష్టించే స్థాయికి ఎదగాలని పశ్చిమ ఎమ్మెల్యే సుజనాచౌదరి అన్నారు. పొట్టి శ్రీరాములు చలవాది మల్లికార్జునరావు ఇంజినీరింగ్ కళాశాల 18వ వార్షికోత్సవ వేడుకలు శుక్రవారం వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇంటర్నెట్ ద్వారా జ్ఞానాన్ని, సమాచారాన్ని సులభంగా పొందుతున్నారని, నిజమైన విజ్ఞానం గురువుల నుంచే లభిస్తుందన్నారు. విద్యార్థులు వ్యాపారవేత్తలు, పారిశ్రామికవేత్తలుగా ఎదిగి ఉపాధి అవకాశాలను కల్పించాలని సూచించారు. ప్రిన్సిపల్ శరవణకుమార్ కళాశాల వార్షిక నివేదికను అందించారు. అనంతరం ఎమ్మెల్యే చేతుల మీదుగా కళాశాల మ్యాగజైన్‌ను ఆవిష్కరించారు. విద్యార్థుల సాంస్కృతిక కార్యక్రమాలు అలరించాయి. నూర్‌భాషా కార్పొరేషన్ ఛైర్మన్ కె. నాగుల్‌మీరా, ఎస్‌కేపీవీవీ హిందూ హైస్కూల్స్ కమిటీ ప్రధాన కార్యదర్శి గోపిశెట్టి మల్లయ్య, కళాశాల అధ్యక్షుడు మల్లికార్జునరావు, కార్యదర్శి అమర్ సుధీర్, కోశాధికారి రాఘవయ్య, సహాయ కార్యదర్శి పవన్‌కుమార్, కేబీఎన్ కళాశాల కార్యదర్శి టి.శ్రీనివాస్, ఏవో నారాయణరావు పాల్గొన్నారు.

ఆటోడ్రైవర్ నిజాయతీ



నాగేశ్వరరావుకు ఆటోడ్రైవర్ తిమ్మారెడ్డి చేతుల మీదుగా నగదు ఇప్పిస్తున్న సీఐ

గవర్నర్‌పేట, న్యూస్‌టుడే: ఆటోలో ఓ వ్యక్తి వదిలేసిన రూ.1.5 లక్షల నగదుకు ఆశ పడకుండా నిజాయతీగా పోలీసులకు అప్పగించాడో ఆటోడ్రైవర్. కృత్తివెన్ను గ్రామానికి చెందిన నామాల నాగేశ్వరరావు శుక్రవారం ఉదయం విజయవాడకు వచ్చారు. అన్నదానం కోసం భవానీపురంలో సరకులు ఆర్డర్ ఇచ్చారు. ఈలోగా వేరే పని నిమిత్తం ఆటోఎక్కి పాత బస్‌స్టాండ్ వద్దకు వచ్చారు. హడావుడిలో నగదున్న సంచిని ఆటోలో మరిచిపోయారు. ఆటో వెళ్లిపోవడంతో ఏం చేయాలో తెలియక హుటాహుటిన గవర్నర్‌పేట పోలీస్ స్టేషన్‌కు వచ్చారు. సీఐ అడపా నాగమురళీ వెంటనే పాత బస్టాండ్ సమీపంలోని సీసీ కెమెరాలు పరిశీలించి ఆటోను గుర్తించారు. ఈ లోగా ఆటో డ్రైవర్ సన్నపురెడ్డి తిమ్మారెడ్డి గవర్నర్‌పేట పోలీస్ స్టేషన్‌కు వచ్చారు. ఆటోలో దొరికిన సంచి పోలీసులకు అప్పగించారు. అందులో ఉన్న రూ.1.5లక్షల నగదును డ్రైవర్ చేతుల మీదుగా యజమాని నాగేశ్వరరావుకు సీఐ ఇప్పించారు.

హోలీ పండగకు ప్రత్యేక రైలు

విజయవాడ(రైల్వేస్టేషన్), న్యూస్‌టుడే: హోలీ పండగ నేపథ్యంలో ప్రయాణికుల సౌకర్యార్థం చర్లపల్లి, షాలిమార్ మధ్య ప్రత్యేక రైలు నడపనున్నట్లు విజయవాడ రైల్వే అధికారులు శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. రైలు నంబరు 07512 ఈ నెల 26, మార్చి 1, 5 తేదీల్లో చర్లపల్లిలో ఉదయం 5.40కి బయలుదేరి మరుసటిరోజు ఉదయం 11.20కి షాలిమార్ చేరుకుంటుంది. తిరుగు ప్రయాణంలో ఇదే రైలు 07513 ఈ నెల 27, మార్చి 2, 6 తేదీల్లో మధ్యాహ్నం 12.45కి షాలిమార్‌లో బయలుదేరి మరుసటిరోజు రాత్రి 9.50కి చర్లపల్లి చేరుతుంది. ఈ రైలు నల్గొండ, మిర్యాలగుడ, పిడుగురాళ్ల, సత్తెనపల్లి, గుంటూరు, విజయవాడ, గుడివాడ, కైకలూరు, భీమవరం టౌన్, తణుకు, రాజమండ్రి, సామర్లకోట, అనకాపల్లి, దువ్వాడ, కొత్తవలస, విజయనగరం, శ్రీకాకుళం రోడ్, పలాస, బరంపురం, కుర్దారోడ్, భువనేశ్వర్, కటక్, భద్రక్, బాలాసోర్, ఖరగ్‌పూర్, సంత్రాగచి స్టేషన్లలో ఆగుతుంది.

(c) eenadu

విజయవాడ పశ్చిమ

మేమున్నాం.. మీకు తోడుగా.. 10 AM to 1 PM

విజయవాడ వన్‌టౌన్ : 90320 99986

? ఎర్రకట్ట పైవంతెన మోటూరు హనుమంతరావు స్కూల్ వద్ద సైడు కాలువలో పూడిక పేరుకుంది. - **రమేష్, స్థానికుడు**

✔ పరిశీలించి పూడిక తీయించేందుకు చర్యలు తీసుకుంటాం. - **ఆయూబ్, స్థానిక శానిటరీ అధికారి**

స్పందన: ◆ విద్యాధరపురం కుమ్మరిపాలెం రిలయన్స్ ఫ్రెష్ వద్ద యూజీడీలో మురుగు పొంగిపోర్లుతోందని స్థానికులు మేమున్నాం మీకు తోడుగాకు సమాచారం ఇచ్చారు. దీనిపై శుక్రవారం వార్త ప్రచురితమైంది. స్పందించిన పారిశుద్ధ్య అధికారులు కార్మికులతో పూడిక తీయించారు. - న్యూస్‌టుడే, విజయవాడ వన్‌టౌన్

నోట్ల లెక్కింపు యంత్రం అందజేత

పెనుగంచిప్రోలు: తిరుపతమ్మ అమ్మవారి దేవాలయానికి మక్కపేటలోని ఏపీ గ్రామీణ బ్యాంకు అధికారులు నోట్ల లెక్కింపు యంత్రాన్ని శుక్రవారం అందజేశారు. అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం ఆలయ ఉత్సవ కమిటీ సభ్యుడు చుంచు రమేష్ బాబును కలిసి లెక్కింపు యంత్రాన్ని అందించారు.

విద్యుత్తు సరఫరా నిలిపివేత నేడు

విద్యాధరపురం, న్యూస్‌టుడే: కబేళా సబ్ స్టేషను పరిధిలో మరమ్మతుల కారణంగా ఈనెల 14న ఉదయం 8 నుంచి 10.30 గంటల వరకు విద్యుత్తు సరఫరా నిలిపివేస్తున్నట్లు ఏపీసీపీడీసీఎల్ విజయవాడ టౌన్ ఈఈ రవీంద్రబాబు ఓ ప్రకటనలో తెలిపారు. కబేళా సబ్ స్టేషన్ పరిధిలోని జోజినగర్, లక్ష్మీనగర్, ఫిలడెల్ఫియా చర్చి రోడ్డు, ఆర్టీసీ వర్క్‌షాప్ రోడ్డు, కేసీ పబ్లిక్ స్కూల్ రోడ్డు, టి.వి.కృష్ణారావు వీధి, ఆర్.కె.పబ్లిక్ స్కూల్ రోడ్డులో కరెంటు ఉండదన్నారు. వినియోగదారులు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసుకోవాలని సూచించారు.

చిట్టినగర్, న్యూస్‌టుడే: కేఎల్‌రావునగర్ విద్యుత్తు ఉపకేంద్రం, చిట్టినగర్ సెక్షన్ పరిధిలోని 11 కేవీ విద్యుత్తు లైన్ల మరమ్మతుల నేపథ్యంలో ఈనెల 14న విద్యుత్తు సరఫరా నిలిపివేస్తున్నట్లు ఏపీసీపీడీసీఎల్ కార్యనిర్వాహక ఇంజినీర్ రవీంద్రబాబు శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. టి.ఎం.హెచ్ స్కూల్, లలితాబార్, టేనర్‌పేట, రాయపూరాజువీధి, సొరంగంరోడ్డు, కొత్త అమ్మవారిగుడి వెనుక, ఈద్గామహల్ పంపింగ్ బూస్టర్, కర్మెల్ చర్చిరోడ్డు, వైశ్యకాలనీ, మోతీ మసీదు, పెట్రోలు బంకు ఎదురుగా, జోడుబొమ్మల సెంటర్, తదితర ప్రాంతాల్లో ఉదయం 8.30 నుంచి 11.30 గంటల వరకు విద్యుత్తు సరఫరా నిలిపివేస్తున్నట్లు తెలిపారు. వినియోగదారులు సహకరించాలని కోరారు.

నిజమైన విజ్ఞానం గురువుల నుంచే సొంతం

కళాశాల మ్యాగజైన్ ఆవిష్కరిస్తున్న ఎమ్మెల్యే సుజనాచౌదరి తదితరులు

చిట్టినగర్, న్యూస్‌టుడే: విద్యార్థులు ఉద్యోగాల కోసం వెతికే వాళ్లలా కాకుండా ఉద్యోగాలను సృష్టించే స్థాయికి ఎదగాలని పశ్చిమ ఎమ్మెల్యే సుజనాచౌదరి అన్నారు. పొట్టి శ్రీరాములు చలవాది మల్లికార్జునరావు ఇంజినీరింగ్ కళాశాల 18వ వార్షికోత్సవ వేడుకలు శుక్రవారం వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇంటర్నెట్ ద్వారా జ్ఞానాన్ని, సమాచారాన్ని సులభంగా పొందుతున్నారని, నిజమైన విజ్ఞానం గురువుల నుంచే లభిస్తుందన్నారు. విద్యార్థులు వ్యాపారవేత్తలు, పారిశ్రామికవేత్తలుగా ఎదిగి ఉపాధి అవకాశాలు కల్పించాలని సూచించారు. ప్రిన్సిపల్ శరవణకుమార్ కళాశాల వార్షిక నివేదికను అందించారు. అనంతరం ఎమ్మెల్యే చేతుల మీదుగా కళాశాల మ్యాగజైన్‌ను ఆవిష్కరించారు. విద్యార్థుల సాంస్కృతిక కార్యక్రమాలు అలరించాయి. నూర్‌బాషా కార్పొరేషన్ ఛైర్మన్ కె.నాగుల్‌మీరా, ఎస్‌కేపీవీవీ హిందూ హైస్కూల్స్ కమిటీ ప్రధాన కార్యదర్శి గోపిశెట్టి మల్లయ్య, కళాశాల అధ్యక్షుడు మల్లికార్జునరావు, కార్యదర్శి అమర్‌సింగ్, కోశాధికారి రామయ్య, సహాయ కార్యదర్శి పవన్‌కుమార్, కేబీఎన్ కళాశాల కార్యదర్శి టి.శ్రీనివాస్, ఏవో నారాయణ తదితరులు పాల్గొన్నారు.

హోలీ పండగకు ప్రత్యేక రైలు

విజయవాడ(రైల్వేస్టేషన్), న్యూస్‌టుడే: హోలీ పండగ నేపథ్యంలో ప్రయాణికుల సౌకర్యార్థం చర్లపల్లి, షాలిమార్ మధ్య ప్రత్యేక రైలు నడపనున్నట్లు విజయవాడ రైల్వే అధికారులు శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. రైలు నంబరు 07512 ఈ నెల 26, మార్చి 1, 5 తేదీల్లో చర్లపల్లిలో ఉదయం 5.40కి బయలుదేరి మరుసటిరోజు ఉదయం 11.20కి షాలిమార్ చేరుకుంటుంది. తిరుగు ప్రయాణంలో ఇదే రైలు 07513 ఈ నెల 27, మార్చి 2, 6 తేదీల్లో మధ్యాహ్నం 12.45కి షాలిమార్‌లో బయలుదేరి మరుసటిరోజు రాత్రి 9.50కి చర్లపల్లి చేరుతుంది. ఈ రైలు నల్గొండ, మిర్యాలగూడ, పిడుగురాళ్ల, సత్తెనపల్లి, గుంటూరు, విజయవాడ, గుడివాడ, కైకలూరు, భీమవరం టౌన్, తణుకు, రాజమండ్రి, సామర్లకోట, అనకాపల్లి, దువ్వాడ, కొత్తవలస, విజయనగరం, శ్రీకాకుళం రోడ్, పలాస, బరంపురం, కుర్దా రోడ్, భువనేశ్వర్, కటక్, భద్రక్, బాలాసోర్, ఖరగ్‌పూర్, సంత్రాగచి స్టేషన్లలో ఆగుతుంది.

నగరపాలక సంస్థ కేంద్రాల్లోనే పన్నులు చెల్లించండి

నగరపాలక సంస్థ, న్యూస్‌టుడే: నగరపాలక సంస్థకు చెందిన అధికారిక చెల్లింపు కేంద్రాల్లోనే నగర ప్రజలు పన్నులు చెల్లించాలని కమిషనర్ ధ్యానచంద్ర ఓ ప్రకటనలో శుక్రవారం తెలిపారు. ప్రభుత్వ అధికార వెబ్‌సైటు, నగరంలోని 14 చెల్లింపు కేంద్రాల్లో మాత్రమే కట్టాలని పేర్కొన్నారు. నగర ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, వ్యక్తిగతంగా ఎవరి ఖాతాల్లోనూ పన్ను డబ్బు జమ చేయవద్దని సూచించారు.

కరాటే శిక్షణ.. భవిష్యత్తుకు రక్షణ

కేబీఎన్ కాలేజీలో ఉచిత శిక్షణ

కరాటే..ఆడపిల్లలకు ఎంతో అవసరం ఆత్మరక్షణకు, మానసిక ఉల్లాసానికి, శారీరక దృఢత్వానికి దోహదపడుతుంది. విన్యాసాలు, పట్టు, పంచ్‌లు నేర్చుకోవడంతో ఆత్మస్థైర్యాన్ని నింపుతుంది. తల్లిదండ్రులు కూడా ఈ క్రీడ పట్ల ఆడపిల్లలను ప్రోత్సహిస్తున్నారు. ఉన్నత విద్యకు, భవిష్యత్తులో మంచి ఉద్యోగం సంపాదించి స్థిరపడాలనుకునేవారికి కరాటేలో ప్రావీణ్యం సంపాదిస్తే తప్పక ప్రయోజనం చేకూరుతుంది. సుమారు 21 ఏళ్లుగా కొత్తపేట కేబీఎన్ కళాశాల యాజమాన్యం ఉచిత కరాటే శిక్షణ అందిస్తోంది. ఇక్కడ నేర్చుకుంటున్న పలువురు విద్యార్థినులు తమ అభిప్రాయాలను 'న్యూస్‌టుడే'తో పంచుకున్నారు. - **చిట్టినగర్, న్యూస్‌టుడే**

36 పతకాలు : గట్టి దర్శ్విక, కలరా ఆసుపత్రి సెంటర్

6వ తరగతి చదువుతున్నా..మా తల్లిదండ్రులు శివరామకృష్ణ, సుకుమారిలు ఆరేళ్లుగా శిక్షణ ఇప్పిస్తున్నారు. ఇప్పటి వరకు 23 ప్రాంతాల్లో నిర్వహించిన పోటీల్లో పాల్గొని ప్రథమ స్థానం-10, ద్వితీయ-8, తృతీయ-18 సార్లు గెలుపొంది పతకాలు సాధించాను. ప్రస్తుతం బ్లాక్ బెల్టు-1 డాన్ సాధించాను. ఈ శిక్షణ వల్ల ఆత్మస్థైర్యం పెరిగింది. డాక్టర్ అవుతా.

ఉత్సాహంగా ఉంది: జాహ్నవి, చిట్టినగర్

8వ తరగతి చదువుతున్నా. అమ్మానాన్న బాబూరావు, వెంకటలక్ష్మి. నాకు ఆసక్తిని గమనించి 2 ఏళ్ల నుంచి శిక్షణ ఇప్పిస్తున్నారు. పోటీల్లో పాల్గొని పతకాలు అందుకున్నా. ప్రస్తుతం పసుపు బెల్టు సాధించా. శిక్షణ వల్ల మానసికంగా ఎంతో ఉత్సాహంగా ఉంటోంది.

పట్టు సాధిస్తున్నా: షేక్ ఆయేషాకౌసర్, కొత్తపేట

8వ తరగతి చదువుతున్నా. క్రీడల్లో శిక్షణ ఇప్పించాలని మా తల్లిదండ్రులు షేక్ ఆజాద్, అమీనా నన్ను కరాటేలో చేర్పించారు. క్రమం తప్పకుండా సాధన చేస్తున్నా. మా శిక్షకురాలు వరలక్ష్మీదేవి మెలకువలు నేర్పుతున్నారు. ఎదుటి వారిని ఏ విధంగా ఎదుర్కోవాలి, పంచ్‌లు కొట్టే తీరులో మంచి తర్ఫీదు పొందుతున్నా. ఐఏఎస్ నా భవిష్యత్తు లక్ష్యం.

ఆర్మీలో చేరాలని: కిలారి. వర్షిణి, కొత్తపేట

విజయవాడలోని కొత్తపేటకు చెందిన కిలారి స్వామీజీ, రాణి దంపతుల కుమార్తె వర్షిణి. ఈ బాలిక 2వ తరగతి చదువుతోంది. చదువుతో పాటు మరో అంశంలో ప్రావీణ్యం ఉండాలనే ఉద్దేశంతో 3 సంవత్సరాలుగా కరాటేలో శిక్షణ ఇప్పిస్తున్నారు. ప్రస్తుతం పర్పుల్ బెల్టు సాధించింది. పలు చోట్ల నిర్వహించిన కరాటే పోటీల్లో పతకాలూ అందుకుంది.

తాగునీటి సమస్య పరిష్కారానికి చర్యలు

ప్రజలతో మాట్లాడుతున్న ఈఈ శ్రీనివాస్, కార్పొరేటర్ సత్యబాబు

చిట్టినగర్, న్యూస్‌టుడే: తాగునీటి సమస్య పరిష్కారానికి తగిన చర్యలు తీసుకుంటామని సర్కిల్-1 ఈఈ చెప్పారని కార్పొరేటర్ బి.సత్యబాబు తెలిపారు. 50వ డివిజన్ గొల్లపాలెంగట్టు, మహంతిపురం ప్రాంతాల్లో తాగునీటి సమస్య వల్ల ప్రజలు ఇబ్బంది పడుతున్న నేపథ్యంలో సర్కిల్-1 ఈఈ శ్రీనివాస్, కార్పొరేటర్ సత్యబాబు ఆయా ప్రాంతాల పరిశీలన కార్యక్రమం శుక్రవారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..సమస్యను అధికారుల దృష్టికి తీసుకెళ్లడంతో పాటు ఆయా ప్రాంతాల్లో ప్రజలను అడిగి తెలుసుకున్నామన్నారు. పాత పైపులను తొలగించి కొత్తవి ఏర్పాటు చేసే విధంగా చూస్తామని చెప్పారన్నారు. కార్యక్రమంలో ఏఈ రాజేష్, సచివాలయ కార్యదర్శి అశోక్ తదితరులు పాల్గొన్నారు.

ఆర్థిక ప్రణాళికతో ముందుకుసాగాలి

చిట్టినగర్, న్యూస్‌టుడే: విద్యార్థులు ఆర్థిక ప్రణాళికపై అవగాహనతో ముందుకు సాగితే భవిష్యత్తులో ఉన్నతంగా ఎదగొచ్చని ఎస్‌బీఐ మాజీ జనరల్ మేనేజర్ అరికెపూడి వీరబ్రహ్మారావు అన్నారు. కొత్తపేట కేబీఎన్ కళాశాల కామర్స్ అండ్ మేనేజ్‌మెంట్ విభాగం ఆధ్వర్యంలో అసోసియేషన్ ఆఫ్ మ్యూచువల్ ఫండ్స్ ఇన్ ఇండియా సహకారంతో ఫైనాన్షియల్ విజడమ్ అనే అంశంపై కార్యశాల శుక్రవారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. విద్యార్థులు పెట్టుబడులు, పెట్టుబడి సాధనాలపై అవగాహన పెంచుకోవడం వల్ల మేలు జరుగుతుందన్నారు. భవిష్యత్తులో పారిశ్రామికవేత్తలుగా ఎదగడానికి అవకాశం ఉంటుందన్నారు. మ్యూచువల్ ఫండ్ ప్రయోజనాలు, దీర్ఘకాలిక సంపద సృష్టి, పెట్టుబడుల ప్రణాళిక, తదితర అంశాలపై అవగాహన కల్పించినట్లు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపల్ జి.కృష్ణవేణి, కామర్స్ అండ్ మేనేజ్‌మెంట్ విభాగాధిపతి కె.ఎస్.ప్రకాష్, వైస్ ప్రిన్సిపల్ ఎం.వెంకటేశ్వరరావు, పి.ఎల్.రమేష్, కె.రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు.

వీరబ్రహ్మారావుకు జ్ఞాపిక అందిస్తున్న ప్రిన్సిపల్ కృష్ణవేణి తదితరులు

విద్యార్థులకు అండగా నిలిచిన మంత్రి లోకేశ్

కేబీఎన్ కళాశాల వద్ద మంత్రి లోకేశ్ చిత్రపటాలతో సందడి

చిట్టినగర్, న్యూస్‌టుడే: ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలు చెల్లింపు కోసం ప్రభుత్వం రూ.1,200 కోట్లు విడుదల చేయడం హర్షణీయమని తెలుగు యువత అధ్యక్షుడు ఆర్.మాధవ్ అన్నారు. శుక్రవారం కొత్తపేట కేబీఎన్ కళాశాల వద్ద పశ్చిమ తెలుగు యువత ఆధ్వర్యంలో మంత్రి నారా లోకేశ్ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గత ప్రభుత్వం పెట్టిన బకాయిలను యువగళం పాదయాత్రలో విడతల వారీగా చెల్లిస్తామని చెప్పిన మాట మంత్రి నిలబెట్టుకున్నారన్నారు. పశ్చిమ టీఎన్‌ఎస్‌ఎఫ్ నాయకులు వెంకటరాజు మాట్లాడుతూ..కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 20 నెలల్లోనే రూ.2,986 కోట్లు నిధులు విడుదల చేసి విద్యార్థులకు అండగా నిలిచిందన్నారు. కార్యక్రమంలో గొల్లపూడి మార్కెట్ యార్డు వైస్ ఛైర్మన్ పాల మాధవ్, తెలుగు యువత నాయకులు నాగబాబు, కల్యాణ్, భవానీశంకర్ తదితరులు పాల్గొన్నారు.

దోమల నివారణపై అవగాహన

నగరపాలక సంస్థ, న్యూస్‌టుడే: నగరంలో దోమల నివారణకు ప్రతిఒక్కరూ సహకరించాలని నగరపాలక సంస్థ ప్రజారోగ్య విభాగం అధికారులు పేర్కొన్నారు. నగరంలోని ఎల్‌బీఎస్ నగర్ పరిసర ప్రాంతాల్లో ఫ్రైడే-డ్రైడే కార్యక్రమాన్ని శుక్రవారం నిర్వహించారు. బయాలజిస్టు కామేశ్వరరావు మాట్లాడుతూ.. నీరు నిల్వ ఉండే ప్రదేశాల్లో దోమలు ఎక్కువగా పెరుగుతాయని తెలిపారు. ఇంటి పరిసరాల్లో నీరు నిలిచి ఉండకుండా చర్యలు చేపట్టాలన్నారు. నగరపాలక సంస్థ తరఫున దోమల నిర్మూలనకు చర్యలు చేపడుతున్నట్లు వెల్లడించారు. వీధుల్లో ప్రదర్శన నిర్వహించారు. ఇన్‌ఛార్జి డీఎంఓ సునీల్, వైద్యాధికారి రాజు, శానిటరీ ఇన్‌స్పెక్టర్లు, మలేరియా సిబ్బంది పాల్గొన్నారు.

ప్రదర్శన నిర్వహిస్తున్న అధికారులు

రంగుమారుతున్నాయ్.. రక్షించండి

తాగేందుకు ఇబ్బందులు పడుతున్న ప్రజలు

విజయవాడ వన్‌టౌన్, న్యూస్‌టుడే

బ్రాహ్మణవీధిలోని క్వారీ సెంటర్ సమీపంలో శుక్రవారం కార్పొరేషన్ సరఫరా చేసిన మంచినీరంతా మురుగు వాసనతో రంగుమారి సరఫరా అయింది. దీంతో ఆ నీరు పట్టేందుకు ప్రజలు సాహసం చేయలేదు. సాయంత్రం కూడా అలానే రావడంతో అధికారులకు సమాచారం ఇచ్చినా స్పందన కరవైందని స్థానికులు వాపోయారు.

పాతబస్తీ కుమ్మరివీధుల్లో గత మూడు రోజులుగా అర్ధరాత్రి 2 గంటలకు మంచినీటి కుళాయిలు వదులుతున్నారు. ఉదయం..సాయంత్రం రావడం లేదు. ఇదే తంతు మల్లికార్జునపేటలో కూడా ఇదే తంతు కొనసాగింది. ప్రశ్నించిన ప్రజలతో ఆయా అధకారులు దురుసుగా మాట్లాడినట్లు సమాచారం. ఇది పాతబస్తీ వ్యాప్తంగా కొద్ది రోజులుగా కార్పొరేషన్ సారథ్యంలో సరఫరా చేసే మంచినీటి సరఫరా వ్యవస్థ అస్తవ్యస్తంగా మారిందని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

మల్లిఖార్జునపేటలో రంగుమారి సరఫరా అయిన మంచినీరు

తుప్పు పట్టడం వల్లే..: ప్రతి నెలలో కనీసం ఏడు నుంచి తొమ్మిది రోజులు పాటు నగర వ్యాప్తంగా అన్ని ప్రాంతాలలో రంగుమారిన, దుర్వాసనతో కూడిన మంచినీరే సరఫరా అవుతుంది. దీనికి కారణం ప్రతి చోటా దశాబ్దాల కాలం నాటి మంచినీటి పైపులైన్లే ఉన్నాయి. అవన్నీ కాలువల పక్కన, లోపల ఉన్నాయి. అవి తుప్పు పట్టి వాటి ద్వారా మంచినీరు కలుషితమవుతోందని ప్రజలు వాపోతున్నారు.

సమస్య పరిష్కరించాలి..: పాలకులు, అధికారులు ఇటువంటి ఘటనపై శ్రద్ధ వహించాలని ప్రజలు కోరుతున్నారు. మరి ముఖ్యంగా పాతబస్తీ వ్యాప్తంగా ఈ సమస్య నెలకొంటుందని, దీనికి శాశ్వత పరిష్కారం చూపాలని విజ్ఞప్తి చేస్తున్నారు. మల్లిఖార్జునపేట, బ్రాహ్మణవీధి, కొత్తపేట, పంజాసెంటర్, చిట్టినగర్, కేఆర్ మార్కెట్ ప్రాంతాల్లో ఈ సమస్య ఎక్కువగా ఉంది. ఈ సమస్యపై సంబంధిత అధికారులను సంప్రదించడానికి ప్రయత్నించగా అందుబాటులోకి రాలేదు.

మరమ్మతులు చేయండి సారు..!

చిట్టినగర్ నుంచి టేనర్‌పేట అడ్డరోడ్డు గోతులమయంగా మారింది. ఆ మార్గంలో రాకపోకలకు వాహనచోదకులు ఇబ్బందులు పడుతున్నారు. రాత్రి సమయాల్లో ప్రమాదాలు కూడా జరుగుతున్నాయి. ప్రధానంగా వెంకట దుర్గ వస్త్ర దుకాణం వద్ద, ఆంజనేయ స్వామి గుడి, ఉప్పలపాటి రామచంద్రరాజువీధి, పంపింగ్ బూస్టర్ ప్రాంతాల్లో గోతులతో ప్రజలు అవస్థలు పడుతున్నారు. సంబంధిత అధికారులు ఆయా ప్రాంతాలను పరిశీలించి మరమ్మతులు చేయాలని స్థానికులు కోరుతున్నారు. - **న్యూస్‌టుడే, చిట్టినగర్**

ఆట పరికరాల ఏర్పాటుకు చర్యలు

భవానీపురం, న్యూస్‌టుడే: భవానీపురం బైపాస్ రహదారి వెంబడి ఉన్న అమృత్ ఉద్యానవనం తదితర ఉద్యానవనాల్లో ఆటపరికరాలను ఏర్పాటు చేసేందుకు నగరపాలక సంస్థ అధికారులు చర్యలు చేపడుతున్నారు. చిన్నారులు ఆడుకునేందుకు వీలుగా ఆట పరికరాలను తెప్పించి ఉంచారు. వాటిని ఉద్యానవనంలో అమర్చనున్నారు. తద్వారా చిన్నారులు ఆడుకునేందుకు అవకాశం ఏర్పడుతుంది. సాయంత్రం, వారాంతపు రోజుల్లో చిన్నారులు అనేక మంది ఉద్యానవనంలో సరదాగా గడిపేందుకు వస్తున్నారు. వారి కోసం ఈ ఏర్పాట్లు చేస్తున్నారు.

ఉద్యానవనంలో సిద్ధంగా ఆట వస్తువులు

నేడు గుంటుపల్లి 'రైజ్'లో కార్యశాల

ఎన్టీఆర్ కలెక్టరేట్: మహిళలను పారిశ్రామిక వేత్తలుగా తీర్చిదిద్దే లక్ష్యంతో జిల్లా అధికార యంత్రాంగం నేతృత్వంలో ఇబ్రహీంపట్నం మండలం గుంటుపల్లిలోని 'రూరల్ ఇంక్యుబేషన్, స్కిల్లింగ్ అండ్ ఆంత్రప్రెన్యూర్‌షిప్ సెంటర్(రైజ్)లో ఈనెల 14వ తేదీన ప్రత్యేక కార్యశాల(వర్క్‌షాప్) నిర్వహించనున్నట్లు కలెక్టర్ జి.లక్ష్మీశ శుక్రవారం విడుదల చేసిన ప్రకటనలో తెలిపారు. ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు అవగాహన, శిక్షణ కార్యక్రమం ఉంటుందన్నారు.

నేటి నుంచి వీరభద్రస్వామి కల్యాణ మహోత్సవాలు

నందిగామ గ్రామీణం, న్యూస్‌టుడే: నందిగామ రెవెన్యూ కాలనీ అంకమ్మతల్లి ఆలయ ఆవరణలోని వీరభద్రస్వామి కల్యాణ మహోత్సవాలను పురస్కరించుకుని ఆలయాన్ని విద్యుద్దీపాలతో అలంకరించారు. అమ్మవారి ప్రభతో పాటు పలుచోట్ల అమ్మవారి విద్యుద్దీపాల ప్రతిమలు ఏర్పాటుచేశారు. ఈ నెల 14న స్వామివారిని పెండ్లికుమారునిగా అలంకరిస్తారు. 15న అంకమ్మ, దుర్గమ్మలకు పంచామృతాభిషేకం, రాత్రి 9.18 గంటలకు భద్రకాళి సమేత వీరభద్రస్వామి కల్యాణం, 16న అంకమ్మతల్లికి జలబిందెల మహోత్సవం నిర్వహించనున్నట్లు ఆలయ అధికారులు తెలిపారు.

రోడ్డు ప్రమాదంలో మహిళకు గాయాలు

భవానీపురం, న్యూస్‌టుడే: రోడ్డు ప్రమాదంలో మహిళ గాయపడినట్లు భవానీపురం పోలీసులు తెలిపారు. వివరాలిలా ఉన్నాయి...చిట్టినగర్ ఫైజర్‌పేటలో ముగులూరి జీవమ్మ(47) కుటుంబసభ్యులతో కలిసి నివాసం ఉంటున్నారు. ఆమె విద్యాధరపురం ఆర్టీసీ డిపోలో పని చేస్తున్నారు. ఈనెల 12వ తేదీ రాత్రి విధులు ముగించుకుని ఇంటికి వెళ్లేందుకు విద్యాధరపురం బైపాస్ రహదారి దాటుతుండగా ద్విచక్రవాహనంపై వెళ్తున్న వ్యక్తి ఢీకొట్టాడు. దీంతో కింద పడిపోయిన ఆమె తలకు గాయమైంది. వెంటనే విజయవాడలోని ప్రభుత్వ ఆసుపత్రిలో చేర్పించగా చికిత్స పొందుతున్నారు. కుమారుడు మహేష్ ఫిర్యాదు మేరకు భవానీపురం పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

మూకుమ్మడి దాడిపై ఫిర్యాదు

భవానీపురం, న్యూస్‌టుడే: ఆటోడ్రైవర్‌పై మూకుమ్మడిగా దాడికి పాల్పడిన సంఘటన భవానీపురంలో చోటు చేసుకుంది. వివరాలిలా ఉన్నాయి... భవానీపురం హెచ్‌బీకాలనీలో ఇరువూరి కృష్ణారెడ్డి కుటుంబసభ్యులతో కలిసి నివాసం ఉంటూ.. ఆటో డ్రైవర్‌గా జీవనం సాగిస్తున్నాడు. ఈనెల 12వ తేదీ ఉదయం బందరురోడ్డులోని రాఘవయ్య పార్కు వద్ద ఆటో నడుపుకొంటూ వెళ్తుండగా ద్విచక్రవాహనంపై ఇద్దరు వచ్చి గొడవపడ్డారు. దారి ఇవ్వడం తెలియదా అంటూ దుర్భాషలాడారు. ఆటో నంబరు ఫొటో తీసుకుని వెళ్లిపోయారు. అనంతరం చిరునామా తెలుసుకుని రాత్రి 8 గంటల సమయంలో నలుగురు కలిసి వచ్చి కృష్ణారెడ్డి, అతని భార్య రమాదేవి, కుమారుడిని కొట్టి ఆటోను ధ్వంసం చేసి వెళ్లిపోయారు. ఈ దాడిలో కృష్ణారెడ్డికి గాయాలయ్యాయి. దాడికి పాల్పడిన వారు వెంకట శ్రీనివాసురెడ్డి, మరో ముగ్గురు వ్యక్తులుగా గుర్తించి బాధితుడు భవానీపురం పోలీసులకు ఫిర్యాదు చేశాడు. భవానీపురం పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

ఈనాడు
దినపత్రికలో అన్ని రకాల ప్రకటనల
(అడ్వర్టైజ్‌మెంట్స్) కొరకు
Cell: 98496 97616

అంతిమ యాత్రలో యువకుల హల్‌చల్

కృష్ణలంక, న్యూస్‌టుడే: భవానీపురానికి చెందిన జనపాల ఫణీంద్ర అలియాస్ పావురంపై కృష్ణలంక పీఎస్‌లో రౌడీషీట్ ఉంది. ఈ నెల 3వ తేదీన రోడ్డు ప్రమాదంలో గాయపడిన అతను గురువారం మృతి చెందాడు. భవానీపురంలో మొదలైన అతని అంతిమ యాత్రలో పెద్ద సంఖ్యలో యువకులు పాల్గొన్నారు. డీజేలు పెట్టారు. యువకులు వాహనాలకు సైలెన్సర్లు తొలగించి రోడ్డుపై హల్‌చల్ చేశారు. బాణసంచా కాల్చారు. ట్రాఫిక్‌కు తీవ్ర అంతరాయం కలిగించారు. కృష్ణలంక స్వర్గపురిలో అంత్యక్రియలు నిర్వహిస్తారని సమాచారం తెలుసుకున్న స్థానిక సీఐ నాగరాజు అవాంఛనీయ ఘటనలు జరగకుండా సిబ్బందిని మోహరించారు. అంతియ యాత్ర కనకదుర్గమ్మ పైవంతెన దాటి కృష్ణలంక పీఎస్ పరిధిలోకి రాగానే యువకులను పోలీసులు అడ్డుకున్నారు. చేసేది లేక యువకులు వాహనాలు వదిలి తలోదిక్కు పరారయ్యారు. హడావుడి లేకుండా పరిమిత సంఖ్యలో మనుషులు వెళ్లి అంత్యక్రియలు పూర్తి చేసుకోవాలని సీఐ చెప్పారు. పోలీసులు 15 ద్విచక్ర వాహనాలు, 20 సెల్‌ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు.

భావవ్యక్తీకరణ నైపుణ్యాల మెరుగుతో కొలువులు

మాట్లాడుతున్న రష్మీ

విజేతలతో అతిథులు

లబ్బీపేట(విజయవాడ సిటీ), న్యూస్‌టుడే : విద్యార్థులు కొలువులు సాధించాలంటే జనరల్ నాలెడ్జి, కమ్యూనికేషన్ స్కిల్స్ పెంపొందించుకోవాలని వాసవ్య మహిళా మండలి కార్యదర్శి జి.రష్మీసమరం అన్నారు. నలంద డిగ్రీ కళాశాలలో కాగ్నిషన్ 2కే26 కార్యక్రమానికి శుక్రవారం ఆమె ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. కళాశాల ప్రిన్సిపల్ ఎం.అనూరాధ తదితరులు పాల్గొన్నారు. క్విజ్, పి.పి.టి, అంత్యాక్షరి, డిబేట్, ట్రెజర్ హంట్, నృత్యం, డంబ్ ఆర్ట్, రీల్ మేకింగ్ పోటీల్లో వివిధ కళాశాలల విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొన్నారు. విజేతలకు అతిథులు బహుమతులు అందజేశారు.

ఆకట్టుకున్న ప్రదర్శన

మొగల్రాజపురం(విజయవాడ సిటీ), న్యూస్‌టుడే : పీబీ సిద్ధార్థ కళాశాల కామర్స్ విభాగం ఆధ్వర్యంలో శుక్రవారం ఇండోర్ స్టేడియంలో ఏర్పాటు చేసిన ప్రదర్శనను కళాశాల కన్వీనర్ నిమ్మగడ్డ లలిత ప్రసాద్ ప్రారంభించారు. కార్యక్రమంలో ప్రిన్సిపల్ మేకా రమేశ్, కామర్స్ విభాగాధిపతి కె.నారాయణరావు, ప్రదర్శన సమన్వయకర్త పి.శుభాకర్ తదితరులు పాల్గొన్నారు. కామర్స్ విభాగానికి సంబంధించిన వివిధ ప్రాజెక్టులను విద్యార్థులు ప్రదర్శించారు.

ప్రాజెక్టులను పరిశీలిస్తున్న లలిత ప్రసాద్, రమేశ్ తదితరులు

సాంకేతిక పరిజ్ఞానం అందిపుచ్చుకుంటే మేలు

లబ్బీపేట(విజయవాడ సిటీ), న్యూస్‌టుడే : విద్యార్థులు సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకుంటేనే భవిష్యత్తు బాగుంటుందని సిద్ధార్థ మహిళా డిగ్రీ కళాశాల ప్రిన్సిపల్ వి.వి.సుబ్రహ్మణ్యకుమార్ అన్నారు. కళాశాల ఎలక్ట్రానిక్స్, స్టాటిస్టిక్స్ విభాగాల సంయుక్త ఆధ్వర్యంలో శుక్రవారం 'మైండ్ స్పార్కిల్' కార్యక్రమాన్ని శుక్రవారం నిర్వహించారు. ఎలక్ట్రానిక్స్ విభాగాధిపతి కాంతి, పీబీ సిద్ధార్థ కళాశాల స్టాటిస్టిక్స్, ఎలక్ట్రానిక్స్ విభాగాధిపతులు చక్రవర్తి, సాంబశివరావు తదితరులు పాల్గొన్నారు. అనంతరం విజేతలకు ప్రిన్సిపల్ బహుమతులు అందజేశారు.

విజేతలతో ప్రిన్సిపల్ సుబ్రహ్మణ్యకుమార్

స్మార్ట్ మీటర్లపై అవగాహన

భవానీపురం, న్యూస్‌టుడే: స్మార్ట్ మీటర్ల వల్ల ఉపయోగాలను ప్రజలకు వివరించేందుకు విద్యుత్తు శాఖ అధికారులు చర్యలు చేపడుతున్నారు. ప్రత్యేకంగా రూపొందించి వాహనంతో వీధుల్లో ప్రచారం చేస్తున్నారు. పాత మీటర్ల స్థానంలో స్మార్ట్ మీటర్లకు మారాలంటూ సూచిస్తున్నారు. భవానీపురం, విద్యాధరపురం, తదితర ప్రాంతాల్లో ప్రచారం చేస్తున్నారు.

వీధుల్లో తిరుగుతున్న వాహనం

సినిమాలు

◆ **సీతా పయనం:** ఊర్వశి ఐనాక్స్(గాంధీనగర్), స్వర్ణా కాంప్లెక్స్(గవర్నర్‌పేట), రామ్ సినిమాస్(గుణదల), లైలా మాల్, పీవీపీ మాల్, పీవీఆర్ మాల్(బందరు రోడ్డు), ట్రెండ్‌సెట్ మాల్(క్యాపిటెల్ సినిమాస్), ఎల్ఈపీఎల్ ఐనాక్స్(పటమట), పవర్‌వన్ మాల్(కానూరు), ఏబీఆర్ సినిమాస్(కానూరు) ◆ **కపుల్ ఫ్రెండ్లీ:** శైలజ(గాంధీనగర్) ◆ **ఫంకీ:** జీ-3(రాజ్-యువరాజ్), ఊర్వశి ఐనాక్స్(గాంధీనగర్), అప్సర, స్వర్ణాకాంప్లెక్స్(గవర్నర్‌పేట), తారా స్క్రీన్స్, రవీంద్ర సినిమాస్(పాయకాపురం), రామ్ సినిమాస్(గుణదల), సాయిరామ్, సౌమ్య(వన్‌టౌన్), స్వాతి(భవానీపురం), లైలా మాల్, పీవీపీ మాల్, పీవీఆర్ మాల్(బందరు రోడ్డు), ట్రెండ్‌సెట్ మాల్(క్యాపిటెల్ సినిమాస్), ఎల్ఈపీఎల్ ఐనాక్స్(పటమట), పవర్ వన్ మాల్(కానూరు), ఏబీఆర్ సినిమాస్(కానూరు). ◆ **అమరావతికి ఆహ్వానం:** ఊర్వశి ఐనాక్స్(గాంధీనగర్), స్వర్ణాకాంప్లెక్స్(గవర్నర్‌పేట), రామ్ సినిమాస్(గుణదల), లైలా మాల్, పీవీపీ మాల్, పీవీఆర్ మాల్(బందరు రోడ్డు), ట్రెండ్‌సెట్ మాల్(క్యాపిటెల్ సినిమాస్), ఎల్ఈపీఎల్ ఐనాక్స్(పటమట). ◆ **నిలవే:** ఊర్వశి ఐనాక్స్(గాంధీనగర్), స్వర్ణాకాంప్లెక్స్(గవర్నర్‌పేట), రామ్ సినిమాస్(గుణదల), లైలా మాల్, పీవీపీ మాల్, పీవీఆర్ మాల్(బందరు రోడ్డు), ట్రెండ్‌సెట్ మాల్(క్యాపిటెల్ సినిమాస్), ఎల్ఈపీఎల్ ఐనాక్స్(పటమట). ◆ **సైక్:** ఊర్వశి ఐనాక్స్(గాంధీనగర్), స్వర్ణాకాంప్లెక్స్(గవర్నర్‌పేట), పీవీపీ మాల్, పీవీఆర్ మాల్(బందరు రోడ్డు). ◆ **యుఫోరియా:** ఊర్వశి ఐనాక్స్(గాంధీనగర్), స్వర్ణాకాంప్లెక్స్(గవర్నర్‌పేట), రామ్ సినిమాస్(గుణదల), లైలా మాల్, పీవీపీ మాల్, పీవీఆర్ మాల్(బందరు రోడ్డు), ట్రెండ్‌సెట్ మాల్(క్యాపిటెల్ సినిమాస్), ఎల్ఈపీఎల్ ఐనాక్స్(పటమట), పవర్ వన్ మాల్(కానూరు), ఏబీఆర్ సినిమాస్(కానూరు) ◆ **ఓంశాంతి శాంతి శాంతి:** జీ-3(రాజ్-యువరాజ్), ఊర్వశి ఐనాక్స్(గాంధీనగర్), స్వర్ణాకాంప్లెక్స్(గవర్నర్‌పేట), తారా స్క్రీన్స్, రవీంద్ర సినిమాస్(పాయకాపురం), రామ్ సినిమాస్(గుణదల), సాయిరామ్, సౌమ్య(వన్‌టౌన్), స్వాతి(భవానీపురం), లైలా మాల్, పీవీపీ మాల్, పీవీఆర్ మాల్(బందరు రోడ్డు), ట్రెండ్‌సెట్ మాల్(క్యాపిటెల్ సినిమాస్), ఎల్ఈపీఎల్ ఐనాక్స్(పటమట), పవర్ వన్ మాల్(కానూరు), ఏబీఆర్ సినిమాస్(కానూరు).

- **న్యూస్‌టుడే, విజయవాడ వన్‌టౌన్**

(c) eenadu

విజయవాడ మధ్య

15న శివ కల్యాణోత్సవం

గాంధీనగర్, న్యూస్‌టుడే: మహా శివరాత్రిని పురస్కరించుకుని ఈ నెల 15న గాంధీనగర్‌లోని మాఆర్ట్స్ కార్యాలయం ఆవరణలో శివ కల్యాణోత్సవం ఘనంగా నిర్వహించనున్నట్లు సంస్థ నిర్వాహకులు చింతల రవికుమార్, రామారావు తెలిపారు. శుక్రవారం సంస్థ కార్యాలయంలో నిర్వహించిన విలేకర్ల సమావేశంలో వారు మాట్లాడారు. 15వ తేదీ సాయంత్రం 6 గంటలకు నుంచి రాత్రి 9వరకు కల్యాణం జరుగుతుందని, 16వ తేదీ తెల్లవారుజాము 4 గంటలకు వరకు పలు కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు.

విద్యార్థుల భవిష్యత్తుకు ప్రభుత్వం భరోసా

లోకేశ్ చిత్రపటానికి క్షీరాభిషేకం చేస్తున్న సిద్ధార్థ

అజిత్‌సింగ్‌నగర్, న్యూస్‌టుడే: ప్రభుత్వం ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలు విడుదల చేసి విద్యార్థుల భవిష్యత్తుకు భరోసాగా నిలిచిందని తెదేపా యువ నాయకుడు బొండా సిద్ధార్థ అన్నారు. విద్యార్థులు, విద్యా సంస్థలకు సంబంధించిన ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలు రూ.1,200 కోట్లను ప్రభుత్వం విడుదల చేయడంపై టీఎన్ఎస్ఎఫ్, ఐటీడీపీ నాయకులు హర్షం వ్యక్తం చేశారు. శుక్రవారం అజిత్‌సింగ్‌నగర్ ఎమ్మెల్యే కార్యాలయం వద్ద విద్యా శాఖ మంత్రి నారా లోకేశ్ చిత్రపటానికి క్షీరాభిషేకం నిర్వహించారు. సిద్ధార్థ మాట్లాడుతూ గత ఐదేళ్లలో రూ.4,200 కోట్ల బకాయిలు పేరుకుపోవడంతో విద్యా సంస్థలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నాయని విమర్శించారు. తెదేపా రాష్ట్ర కార్యదర్శి నవనీతం సాంబశివరావు, ఘంటా కృష్ణమోహన్, పార్టీ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

దోమల నివారణపై అవగాహన

ప్రదర్శన నిర్వహిస్తున్న అధికారులు

నగరపాలక సంస్థ, న్యూస్‌టుడే: నగరంలో దోమల నివారణకు ప్రతిఒక్కరూ సహకరించాలని నగరపాలక సంస్థ ప్రజారోగ్య విభాగం అధికారులు పేర్కొన్నారు. నగరంలోని ఎల్‌బీఎస్ నగర్ పరిసర ప్రాంతాల్లో ఫ్రైడే-డ్రైడే కార్యక్రమాన్ని శుక్రవారం నిర్వహించారు. బయాలజిస్టు కామేశ్వరరావు మాట్లాడుతూ.. నీరు నిల్వ ఉండే ప్రదేశాల్లో దోమలు ఎక్కువగా పెరుగుతాయని తెలిపారు. ఇంటి పరిసరాల్లో నీరు నిలిచి ఉండకుండా చర్యలు చేపట్టాలన్నారు. నగరపాలక సంస్థ తరపున దోమల నిర్మూలనకు చర్యలు చేపడుతున్నట్లు వెల్లడించారు. వీధుల్లో ప్రదర్శన నిర్వహించారు. ఇన్‌ఛార్జి డీఎంఒ సునీల్, వైద్యాధికారి రాజు, శానిటరీ ఇన్‌స్పెక్టర్లు, మలేరియా సిబ్బంది పాల్గొన్నారు.

ఆటోడ్రైవర్ నిజాయతీ

నాగేశ్వరరావుకు ఆటోడ్రైవర్ తిమ్మారెడ్డి చేతుల మీదుగా నగదు ఇప్పిస్తున్న సీఐ నాగమురళి

గవర్నర్‌పేట, న్యూస్‌టుడే: ఆటోలో ఓ వ్యక్తి వదిలేసిన రూ.1.5 లక్షల నగదుకు ఆశపడకుండా నిజాయతీగా పోలీసులకు అప్పగించాడో ఆటోడ్రైవర్. కృత్తివెన్ను గ్రామానికి చెందిన నామాల నాగేశ్వరరావు శుక్రవారం ఉదయం విజయవాడకు వచ్చారు. అన్నదానం కోసం భవానీపురంలో సరకులు ఆర్డర్ ఇచ్చారు. ఈ లోగా వేరే పని నిమిత్తం ఆటోఎక్కి పాత బస్‌స్టాండ్ వద్దకు వచ్చారు. హడావుడిలో నగదున్న సంచిని ఆటోలో మరిచిపోయారు. ఆటో వెళ్లిపోవడంతో ఏం చేయాలో తెలియక హుటాహుటిన గవర్నర్‌పేట పోలీస్ స్టేషన్‌కు వచ్చారు. సీఐ అడపా నాగమురళి వెంటనే పాత బస్‌స్టాండ్ సమీపంలోని సీసీ కెమెరాలు పరిశీలించి ఆటోను గుర్తించారు. ఈ లోగా ఆటో డ్రైవర్ సన్నపురెడ్డి తిమ్మారెడ్డి గవర్నర్‌పేట పోలీస్ స్టేషన్‌కు వచ్చారు. ఆటోలో దొరికిన సంచి పోలీసులకు అప్పగించారు. అందులో ఉన్న రూ.1.5లక్షల నగదును డ్రైవర్ చేతుల మీదుగా యజమాని నాగేశ్వరరావుకు సీఐ ఇప్పించారు. ఆటోడ్రైవర్ నిజాయతీని పలువురు అభినందించారు.

నగరపాలక సంస్థ కేంద్రాల్లోనే పన్నులు చెల్లించండి

నగరపాలక సంస్థ, న్యూస్‌టుడే: నగరపాలక సంస్థకు చెందిన అధికారిక చెల్లింపు కేంద్రాల్లోనే నగర ప్రజలు పన్నులు చెల్లించాలని కమిషనర్ ధ్యానచంద్ర ఓ ప్రకటనలో శుక్రవారం తెలిపారు. ప్రభుత్వ అధికార వెబ్‌సైటు, నగరంలోని 14 చెల్లింపు కేంద్రాల్లో మాత్రమే కట్టాలని పేర్కొన్నారు. నగర ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, వ్యక్తిగతంగా ఎవరి ఖాతాల్లోనూ పన్ను డబ్బు జమ చేయవద్దని సూచించారు.

ఎండకు ఎండి.. వానకు తడిసి..

ఫ్లైఓవర్ వద్ద ప్రయాణికుల అవస్థలు

బస్‌షెల్టర్ల ఏర్పాటుపై నిర్లక్ష్యం

అజిత్‌సింగ్‌నగర్, న్యూస్‌టుడే: మధ్య నియోజకవర్గంలో పలు ప్రాంతాల్లో బస్‌షెల్టర్లు లేక ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులుపడుతున్నారు. వారి సమస్య కళ్లెదుట కన్పిస్తున్నా పాలకులు దృష్టి సారించడం లేదు. నాలుగు డివిజన్ల పరిధిలో లక్ష మందికి పైగా ప్రజలకు ఉపయోగపడే కీలక సమస్యను అధికారులు విస్మరించడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి.

అజిత్‌సింగ్‌నగర్, న్యూరాజరాజేశ్వరిపేట, లూనా సెంటర్, డాబా కొట్లు సెంటర్, ఇందిరానాయక్ నగర్, వాంబే కాలనీ తదితర ప్రాంతాల పేద, మధ్య తరగతి ప్రజలు నగరంలోకి ప్రయాణించాలంటే బస్సులు, ఆటోలను ఆశ్రయిస్తారు. కానీ ఆయా ప్రాంతాల ప్రధాన కూడళ్లలో బస్ షెల్టర్లు లేక ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఎండకు ఎండుతూ.. వానకు తడుస్తూ నిల్చొని ఎదురుచూడాల్సిన దుస్థితి ఏర్పడింది. కాసేపు సేద తీరాలన్నా.. నిలువ నీడ లేదు. గతంలో అజిత్‌సింగ్‌నగర్ ఫ్లైఓవర్ వద్ద బస్ షెల్టర్ ఉండేది. కానీ గుర్తుతెలియని వ్యక్తులు కొందరు దానిని రోజుకో పార్టు కింద తొలగించారు. అలానే ఫైపుల రోడ్డు కూడలి నుంచి నగరంలోకి వచ్చే రోడ్డులోని బస్ షెల్టర్‌ను స్థానికులు తీయించడంతో పక్కకు జరిపి కడతామన్నారు. కానీ పనులు చేపట్టడం లేదు. ఈ పనులపై అధికారులు నిర్లక్ష్యం చూపుతున్నారని ప్రజలు విమర్శిస్తున్నారు. ఇప్పటికైనా ప్రయాణికుల బాధలను అర్థం చేసుకుని అధికారులు బస్ షెల్టర్లను ఏర్పాటు చేయాలని ప్రయాణికులు కోరుతున్నారు. ఫైపుల రోడ్డు వద్ద బస్ షెల్టర్ విషయంపై సంబంధిత అధికారులు మాట్లాడుతూ.. ఈ సమస్య కోర్టు పరిధిలో ఉందన్నారు. అజిత్‌సింగ్‌నగర్ ఫ్లైఓవర్ వద్ద బస్‌షెల్టర్ సమస్యనుపై అధికారుల దృష్టికి తీసుకెళ్తామని తెలిపారు.

ప్రభావిత డివిజన్లు: 57, 58, 59, 60	జనాభా: సుమారు 1.10 లక్షలు
బస్సు ప్రయాణికుల సంఖ్య : సుమారు 40 వేలు	నిర్మించాల్సిన షెల్టర్లు : సుమారు 8

అధికారులు చొరవ తీసుకోవాలి

– కైకాల సత్యనారాయణ, దుకాణదారుడు

కొళేశ్వరరావు మార్కెట్‌లో దుకాణం ఉంది. రోజూ ఇందిరానాయక్‌నగర్ నుంచి షాపునకు వెళ్లాలంటే ఉదయం అజిత్‌సింగ్‌నగర్ ఫ్లైఓవర్ వద్ద బస్సు లేదా ఆటో ఎక్కి వెళతా. బస్ షెల్టర్ లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నాం. బస్సులు వచ్చే వరకు ఎదురు చూడాలంటే ఎండలోనే నిలబడాల్సిన దుస్థితి ఏర్పడింది. అధికారులు చొరవ తీసుకుని బస్‌షెల్టర్ ఏర్పాటుకు చర్యలు తీసుకోవాలి.

బస్సులూ సరిగా రావడం లేదు

– కనకాల హేమసుందర్

నేను చిట్టినగర్‌లో ఉంటా. ఇందిరా నాయక్‌నగర్‌లో చిరుద్యోగిగా పనిచేస్తున్నా. బస్ షెల్టర్లు లేక ఎండకు తట్టుకోలేకపోతున్నాం. వర్షాకాలంలో తడవక తప్పడం లేదు. గమ్యం చేరుకోవడానికి బస్సుల కోసం ఎదురుచూస్తూ ఆటోలను ఆశ్రయించాల్సి వస్తోంది. ఆటో ఛార్జీల భారం అధికం అవుతోంది. అదే బస్ షెల్టర్లు ఉంటే బస్సులు వచ్చే వరకు వేచి ఉండడానికి అస్కారం ఉంటుంది.

నేడు గుంటుపల్లి 'రైజ్'లో కార్యశాల

ఎన్టీఆర్ కలెక్టరేట్, న్యూస్‌టుడే: మహిళలను పారిశ్రామిక వేత్తలుగా తీర్చిదిద్దే లక్ష్యంతో జిల్లా అధికార యంత్రాంగం నేతృత్వంలో ఇబ్రహీంపట్నం మండలం గుంటుపల్లిలోని 'రూరల్ ఇంక్యుబేషన్, స్కిల్లింగ్ అండ్ ఆంత్రప్రెన్యూర్‌షిప్ సెంటర్ (రైజ్)'లో ఈనెల 14వ తేదీన ప్రత్యేక కార్యశాల(వర్క్‌షాప్) నిర్వహించనున్నట్లు కలెక్టర్ జి.లక్ష్మీశ శుక్రవారం విడుదల చేసిన ప్రకటనలో తెలిపారు. ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు అవగాహన, శిక్షణ కార్యక్రమం ఉంటుందన్నారు. శీతలీకరణ, కిచెన్ అండ్ ఫుడ్ ఎక్విప్‌మెంట్ తయారీలో సుదీర్ఘ అనుభవం గల 'కూలెక్స్' ఇండస్ట్రీస్ ప్రైవేట్ లిమిటెడ్(విజయవాడ) భాగస్వామ్యంతో కార్యశాలను నిర్వహించనున్నట్లు వివరించారు. సూక్ష్మ, చిన్న తరహా ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ల ఏర్పాటుతో పాటు, విలువ ఆధారిత ఉత్పత్తులు, చిన్న స్థాయి వ్యాపార అభివృద్ధికి ప్రయోజనం కల్పించేలా శిక్షణ ఇవ్వనున్నట్లు పేర్కొన్నారు. ఇబ్రహీంపట్నం మండలంలోని స్వయం సహాయక సంఘాల మహిళలతో పాటు, ఔత్సాహిక మహిళలు ఈ కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకోవాలని విజ్ఞప్తి చేశారు.

హోలీ పండగకు ప్రత్యేక రైలు

విజయవాడ(రైల్వేస్టేషన్), న్యూస్‌టుడే: హోలీ పండగ నేపథ్యంలో ప్రయాణికుల సౌకర్యార్థం చర్లపల్లి, షాలిమార్ మధ్య ప్రత్యేక రైలు నడపనున్నట్లు విజయవాడ రైల్వే అధికారులు శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. రైలు నంబరు 07512 ఈ నెల 26, మార్చి 1, 5 తేదీల్లో చర్లపల్లిలో ఉదయం 5.40కి బయలుదేరి మరుసటిరోజు ఉదయం 11.20కి షాలిమార్ చేరుకుంటుంది. తిరుగు ప్రయాణంలో ఇదే రైలు 07513 ఈ నెల 27, మార్చి 2, 6 తేదీల్లో మధ్యాహ్నం 12.45కి షాలిమార్‌లో బయలుదేరి మరుసటిరోజు రాత్రి 9.50కి చర్లపల్లి చేరుతుంది. ఈ రైలు నల్గొండ, మిర్యాలగుడ, పిడుగురాళ్ల, సత్తెనపల్లి, గుంటూరు, విజయవాడ, గుడివాడ, కైకలూరు, భీమవరం టౌన్, తణుకు, రాజమండ్రి, సామర్లకోట, అనకాపల్లి, దువ్వాడ, కొత్తవలస, విజయనగరం, శ్రీకాకుళం రోడ్, పలాస, బరంపురం, కుర్దారోడ్, భువనేశ్వర్, కటక్, భద్రక్, బాలాసోర్, ఖరగ్‌పూర్, సంత్రాగచి స్టేషన్లలో ఆగుతుంది.

పనులు పరిశీలిస్తున్న బాలస్వామి

ఐవీ ప్యాలెస్ ఆధునికీకరణ పనులు పూర్తి చేయండి

గవర్నర్‌పేట, న్యూస్‌టుడే: నగరపాలకసంస్థ ఆధ్వర్యంలో నిర్వహించే ఐవీ ప్యాలెస్ ఆధునికీకరణ పనులను త్వరితగతిన పూర్తి చేయాలని తెదేపా ఫ్లోర్‌లీడర్ నెల్లిబండ్ల బాలస్వామి పేర్కొన్నారు. శుక్రవారం ఉదయం ఆయన ఐవీ ప్యాలెస్‌లో రూ.20 లక్షల ఖర్చుతో చేపట్టిన అభివృద్ధి పనులను పరిశీలించారు. ఆయన మాట్లాడుతూ వివాహాది శుభకార్యాలకు కల్యాణ మండపాలు, ఫంక్షన్ హాళ్లకు విపరీతమైన డిమాండ్ ఉందన్నారు. ఈ నేపథ్యంలో ఐవీ ప్యాలెస్‌ను త్వరితగతిన అభివృద్ధి చేసి ప్రజలకు అందుబాటులోకి తెస్తే నగరపాలకసంస్థకు రూ.లక్షల్లో ఆదాయం వస్తుందన్నారు. ఈ పనులు నెమ్మదిగా జరుగుతున్నాయని వరుస ఫిర్యాదులు వస్తున్నాయని దీన్ని త్వరగా పూర్తి చేయాలని కోరారు. ఎలక్ట్రికల్ ఈఈ రాధాకృష్ణ తదితరులు పాల్గొన్నారు.

ప్రజాదర్బార్‌కు స్పందన

అజిత్‌సింగ్‌నగర్, న్యూస్‌టుడే: శాసనసభ సమావేశాల కారణంగా ఎమ్మెల్యే బొండా ఉమామహేశ్వరరావు సూచనల మేరకు కార్యాలయం సిబ్బంది శుక్రవారం కార్యాలయంలో ప్రజా దర్బార్ నిర్వహించారు. 612 వినతులు స్వీకరించినట్లు సిబ్బంది తెలిపారు. ఇందులో ఇళ్ల స్థలాలు, వృద్ధాప్య, దివ్యాంగుల పింఛన్లు, స్వయం ఉపాధి సహాయం, తోపుడు, ఇస్త్రీ బండ్లు, చిన్న వ్యాపారాలకు ఆర్థిక సహాయం తదితర సమస్యలపై వినతి పత్రాలను స్వీకరించినట్లు తెలిపారు. వచ్చిన వినతులను సంబంధిత అధికారుల దృష్టికి తీసుకెళ్లనున్నట్లు పేర్కొన్నారు. కార్యాలయం సిబ్బంది కృష్ణమోహన్, పార్టీ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

వినతులు స్వీకరిస్తున్న కార్యాలయం సిబ్బంది కృష్ణమోహన్

విద్యార్థులతో ర్యాలీ నిర్వహిస్తున్న సాంబశివరావు, శ్యాంప్రసాద్, పాఠశాల ఉపాధ్యాయులు, అధికారులు

పర్యావరణ పరిరక్షణకు కృషి

అజిత్‌సింగ్‌నగర్, న్యూస్‌టుడే: స్థానిక ఎంకే బేగ్ మున్సిపల్ పాఠశాలలో ప్రభుత్వ ఆదేశాల మేరకు ది ట్రిప్స్ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో 'సక్షం' కార్యక్రమం నిర్వహించారు. పర్యావరణ పరిరక్షణపై విద్యార్థులకు అవగాహన కల్పిస్తూ హైడ్రోకార్బన్ ఇంధనాల వినియోగాన్ని తగ్గించి, ఎలక్ట్రిక్ వాహనాలు, సోలార్ శక్తి, సైక్లింగ్ వంటి పర్యావరణహిత మార్గాలను ప్రోత్సహించాలని సూచించారు. విద్యార్థులు పోస్టర్లు ప్రదర్శించి ర్యాలీ నిర్వహించారు. డిప్యూటీ విద్యాశాఖాధికారి పి.సాంబశివరావు, నార్త్ మండల విద్యాశాఖాధికారి టి.శ్యాంప్రసాద్, పాఠశాల ఉపాధ్యాయులు, అధికారులు, విద్యార్థులు పాల్గొన్నారు.

ముగిసిన అంతర్జాతీయ సదస్సు

మాచవరం, న్యూస్‌టుడే: స్థానిక ఎస్సారార్ అండ్ సీవీఆర్ ప్రభుత్వ డిగ్రీ కళాశాల రసాయనశాస్త్ర విభాగం ఆధ్వర్యంలో రెండు రోజులు జరిగిన అంతర్జాతీయ సదస్సు శుక్రవారం విజయవంతంగా ముగిసిందని కళాశాల ప్రిన్సిపల్ కె.భాగ్యలక్ష్మి తెలిపారు. పలు కళాశాలలు, విశ్వవిద్యాలయాలు, పరిశ్రమల నుంచి 230 మంది ప్రతినిధులు, అధ్యాపకులు, పరిశోధకులు, విద్యార్థులు, పరిశ్రమ నిపుణులు పాల్గొన్నారని పేర్కొన్నారు. రెండో రోజైన శుక్రవారం 'సుస్థిర సమన్వయానికి గణనాత్మక పదార్థాల ఆవిష్కరణలు' అనే అంశంపై డాక్టర్ రమేష్ చితుమల్ల ఉపన్యసించారు. ఆచార్య బి.రామాచారి, డాక్టర్ రామరాజు బెండి, డాక్టర్ ఎం.శ్రీనివాస్‌లు పలు అంశాలపై ప్రసంగించారు. ఆంధ్రప్రదేశ్‌తో పాటు కర్ణాటక, నాగపూర్ వంటి నగరాల నుంచి పలువురు విద్యార్థులు, పరిశోధకులు పోటీల్లో పాల్గొన్నారు. విజేతలుగా నిలిచిన వారికి బహుమతులు, ప్రోత్సాహక బహుమతులను ఆరీస్ ఆగ్రో లిమిటెడ్ సహకారంతో సంస్థ ప్రతినిధులు అందజేశారు. కళాశాల ప్రిన్సిపల్ కె.భాగ్యలక్ష్మి రసాయనశాస్త్ర విభాగ అధ్యాపకులను అభినందించారు. సదస్సు కన్వీనర్ ఎం.మాల్యాద్రి, ఏఎన్ఆర్ఎఫ్, ఆరీస్ ఆగ్రో లిమిటెడ్ సంస్థలకు కృతజ్ఞతలు తెలిపారు. ఎస్కేబీబీ, కో-కన్వీనర్ పి.సురేష్ తదితరులు పాల్గొన్నారు.

నేడు విద్యుత్తు సరఫరా నిలిపివేత

సత్యనారాయణపురం(గాంధీనగర్), అజిత్‌సింగ్‌నగర్, న్యూస్‌టుడే: న్యూస్‌టుడే: విద్యుత్తు లైన్ల మరమ్మతుల దృష్ట్యా శనివారం ఉదయం 9 గంటల నుంచి 11 వరకు లోటస్ ల్యాండ్ మార్క్, రామలింగేశ్వరపేట, శాంతినగర్, అయోధ్యనగర్ మెయిన్ రోడ్డు ప్రాంతాల్లో సరఫరా నిలిపివేస్తున్నట్లు ఈఈ పి.రవీంద్రబాబు ఒక ప్రకటనలో తెలిపారు. ● గాంధీనగర్ సెక్షన్ పరిధిలోని ఆంధ్రరత్న, ఎన్ఆర్‌పీ, సాంబమూర్తి రోడ్డు, జమీందారువీధి, గాంధీనగర్, స్వామి వీధి, జ్ఞానోలైవ్ వీధి, రైల్వేస్టేషన్ రోడ్డు, కేదారేశ్వరపేట, ఖుద్దూస్‌నగర్, పెజ్జోనిపేట ప్రాంతాల్లో సరఫరా నిలిపివేస్తున్నట్లు రవీంద్రబాబు తెలిపారు. ● వాంబేకాలనీ ఫీడర్ మరమ్మతుల నిమిత్తం ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు జేఎన్ఎన్‌యూఆర్ఎం అపార్టుమెంట్స్, వాంబే కాలనీలోని బ్లాకులు, డిస్నీల్యాండ్ రోడ్డు, లెనిన్ సెంటర్, గంగానమ్మ టెంపుల్ రోడ్డు వంటి ప్రాంతాల్లో విద్యుత్తు సరఫరాకు అంతరాయం ఏర్పడుతుందని ఈఈ తెలిపారు.

ఉత్సాహంగా కళాశాల వార్షికోత్సవం

చిట్టినగర్, న్యూస్‌టుడే: విద్యార్థులు ఉద్యోగాల కోసం వెతికే వాళ్లలా కాకుండా ఉద్యోగాలను సృష్టించే స్థాయికి ఎదగాలని పశ్చిమ ఎమ్మెల్యే సుజనాచౌదరి అన్నారు. పొట్టి శ్రీరాములు చలవాది మల్లికార్జునరావు ఇంజినీరింగ్ కళాశాల 18వ వార్షికోత్సవ వేడుకలు శుక్రవారం వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇంటర్నెట్ ద్వారా జ్ఞానాన్ని, సమాచారాన్ని సులభంగా పొందుతున్నారని, నిజమైన విజ్ఞానం గురువుల నుంచే లభిస్తుందన్నారు. విద్యార్థులు వ్యాపారవేత్తలు, పారిశ్రామికవేత్తలుగా ఎదిగి ఉపాధి అవకాశాలను కల్పించాలని సూచించారు. ప్రిన్సిపల్ శరవణ కుమార్ కళాశాల వార్షిక నివేదికను అందించారు. అనంతరం ఎమ్మెల్యే చేతుల మీదుగా కళాశాల మ్యాగజైన్‌ను ఆవిష్కరించారు. విద్యార్థుల సాంస్కృతిక కార్యక్రమాలు అలరించాయి.

ఈనాడు
దినపత్రికలో అన్ని రకాల ప్రకటనల
(అడ్వర్టైజ్‌మెంట్స్) కొరకు
Cell: 98496 97616

ఆకట్టుకున్న ప్రదర్శన

ప్రాజెక్టులను పరిశీలిస్తున్న లలిత ప్రసాద్, రమేశ్ తదితరులు

మొగల్రాజపురం(విజయవాడ సిటీ), న్యూస్‌టుడే : పీబీ సిద్ధార్థ కళాశాల కామర్స్ విభాగం ఆధ్వర్యంలో శుక్రవారం ఇండోర్ స్టేడియంలో ఏర్పాటు చేసిన ప్రదర్శనను కళాశాల కన్వీనర్ నిమ్మగడ్డ లలిత ప్రసాద్ ప్రారంభించారు. కార్యక్రమంలో ప్రిన్సిపల్ మేకా రమేశ్, కామర్స్ విభాగాధిపతి కె.నారాయణరావు, ప్రదర్శన సమన్వయకర్త పి.శుభాకర్ తదితరులు పాల్గొన్నారు. కామర్స్ విభాగానికి సంబంధించిన వివిధ ప్రాజెక్టులను విద్యార్థులు ప్రదర్శించారు.

భావవ్యక్తీకరణ నైపుణ్యాల మెరుగుతో కొలువులు

లబ్బీపేట(విజయవాడ సిటీ), న్యూస్‌టుడే : విద్యార్థులు కొలువులు సాధించాలంటే జనరల్ నాలెడ్జ్, కమ్యూనికేషన్ స్కిల్స్ పెంపొందించుకోవాలని వాసవ్య మహిళా మండలి కార్యదర్శి జి.రశ్మీసమరం అన్నారు. నలంద డిగ్రీ కళాశాలలో కాగ్నిషన్ 2కే26 కార్యక్రమానికి శుక్రవారం ఆమె ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. కళాశాల ప్రిన్సిపల్ ఎం.అనూరాధ తదితరులు పాల్గొన్నారు. క్విజ్, పి.పి.టి, అంత్యాక్షరి, డిబేట్ ట్రెజర్ హంట్, నృత్యం, డంబ్ ఆర్ట్, రీల్ మేకింగ్ పోటీల్లో వివిధ కళాశాలల విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొన్నారు. విజేతలకు అతిథులు బహుమతులు అందజేశారు.

ట్రాఫిక్ సమస్య పరిష్కరించరూ..

రోడ్డుపై నిలిపిన వాహనాలు

గాంధీనగర్, న్యూస్‌టుడే: స్థానిక 36వ డివిజన్ గాంధీనగర్, హనుమాన్‌పేటలో ట్రాఫిక్ ఇబ్బందులు రోజురోజుకూ పెరుగుతున్నాయి. తాలూకా సెంటర్‌లో పరిస్థితి దారుణంగా మారుతోంది. మధ్య తహసీల్దార్ కార్యాలయం, సబ్‌ట్రెజరీ, జిల్లా కారాగారం, సబ్‌రిజిస్ట్రార్ కార్యాయాలు ఒకే ప్రాంతంలో ఉండడంతో రద్దీ ఎక్కువగా ఉంది. కార్యాలయాలకు వచ్చే ప్రజలకు వాహనాలు నిలిపేందుకు చోటులేకపోవడంతో రహదారి పక్కనే పార్క్ చేస్తున్నారు. దీంతో పాదచారులు, వాహనచోదకులకు రాకపోకలకు ఇబ్బందిగా మారుతోంది. నిత్యం రైల్వేస్టేషన్ నుంచి గాంధీనగర్ తాలూకా సెంటర్ మీదగా రాకపోకలు ఎక్కువగా ఉంటాయి. ముఖ్యంగా ఉదయం, సాయంత్రం వేళ్లలో ట్రాఫిక్ నిలిచిపోతోంది. బస్సుల రాకపోకలకు ఇబ్బందులు తప్పడం లేదు. ఇక హనుమాన్‌పేటలోనూ ఇదే పరిస్థితి నెలకొంది. ప్రధాన రహదారికి ఇరువైపులా వాహనాలు నిలపడంతో ఎక్కడికక్కడ ట్రాఫిక్ నిలిచిపోతోంది. ట్రాఫిక్ పోలీసులు సమస్య పరిష్కరించాలని ప్రజలు కోరుతున్నారు.

మృతదేహం అప్పగింత

మధురానగర్, న్యూస్‌టుడే: బీఆర్‌టీఎస్ రోడ్డు పడవలరేవు కూడలి వద్ద బుధవారం ఉదయం జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన వ్యక్తిని పెజ్జోనిపేటకు చెందిన పుట్లా సుధాకర్(68)గా గుర్తించారు. మేరీ మాత ఉత్సవాలకు వెళుతుండగా బుధవారం ఉదయం 10 గంటల సమయంలో వేగంగా వచ్చిన ద్విచక్రవాహనం ఢీ కొనడంతో బలమైన గాయాలయ్యాయి. ఇతడిని చికిత్స నిమిత్తం ప్రభుత్వాసుపత్రిలో చేర్పించగా అక్కడ చికిత్స పొందుతూ గురువారం సాయంత్రం మృతి చెందారు. శుక్రవారం ఉదయం బంధువులు వచ్చి మృతదేహాన్ని గుర్తించారు. గుణదల పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

రోడ్డు ప్రమాదంలో మహిళకు గాయాలు

భవానీపురం, న్యూస్‌టుడే: రోడ్డు ప్రమాదంలో మహిళ గాయపడినట్లు భవానీపురం పోలీసులు తెలిపారు. వివరాలిలా ఉన్నాయి. ..చిట్టినగర్ ఫ్రైజర్‌పేటలో ముగులూరి జీవమ్మ(47) కుటుంబసభ్యులతో కలిసి నివాసం ఉంటున్నారు. ఆమె విద్యాధరపురం ఆర్టీసీ డిపోలో పని చేస్తున్నారు. ఈనెల 12వ తేదీ రాత్రి విధులు ముగించుకుని ఇంటికి వెళ్లేందుకు విద్యాధరపురం బైపాస్ రహదారి దాటుతుండగా ద్విచక్రవాహనంపై వెళ్తున్న వ్యక్తి ఢీకొట్టాడు. దీంతో కింద పడిపోయిన ఆమె తలకు గాయమైంది. వెంటనే విజయవాడలోని ప్రభుత్వ ఆసుపత్రిలో చేర్పించగా చికిత్స పొందుతున్నారు. కుమారుడు మహేష్ ఫిర్యాదు మేరకు భవానీపురం పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

మూకుమ్మడి దాడిపై ఫిర్యాదు

భవానీపురం, న్యూస్‌టుడే: ఆటోడ్రైవర్‌పై మూకుమ్మడిగా దాడికి పాల్పడిన సంఘటన భవానీపురంలో చోటు చేసుకుంది. వివరాలిలా ఉన్నాయి...భవానీపురం హెచ్‌బీకాలనీలో ఇరువూరి కృష్ణారెడ్డి కుటుంబసభ్యులతో కలిసి నివాసం ఉంటూ.. ఆటో డ్రైవర్‌గా జీవనం సాగిస్తున్నాడు. ఈనెల 12వ తేదీ ఉదయం బందరు రోడ్డులోని రాఘవయ్య పార్కు వద్ద ఆటో నడుపుకొంటూ వెళ్తుండగా ద్విచక్రవాహనంపై ఇద్దరు వచ్చి గొడవ పడ్డారు. దారి ఇవ్వడం తెలియదా అంటూ దుర్భాషలాడారు. ఆటో నంబరు ఫొటో తీసుకుని వెళ్లిపోయారు. అనంతరం చిరునామా తెలుసుకుని రాత్రి 8 గంటల సమయంలో నలుగురు కలిసి వచ్చి కృష్ణారెడ్డి, అతని భార్య రమాదేవి, కుమారుడిని కొట్టి ఆటోను ధ్వంసం చేసి వెళ్లిపోయారు. ఈ దాడిలో కృష్ణారెడ్డికి గాయాలయ్యాయి. దాడికి పాల్పడిన వారు వెంకట శ్రీనివాసురెడ్డి, మరో ముగ్గురు వ్యక్తులుగా గుర్తించి బాధితుడు భవానీపురం పోలీసులకు ఫిర్యాదు చేశాడు. భవానీపురం పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

మహిళలు ఆర్థిక స్వావలంబన సాధించాలి

నివాళులర్పిస్తున్న నిర్వాహకులు

సత్యనారాయణపురం(గాంధీనగర్), న్యూస్‌టుడే: మహిళలు ఆర్థికంగా నిలదొక్కుకోవాలని మహిళా మండలి అధ్యక్షురాలు పి.కల్యాణి కోరారు. జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా శుక్రవారం స్థానిక క్షత్రియ సేవా సంఘం భవనంలో నిర్వహించిన కార్యక్రమంలో ఆమె మాట్లాడారు. మహిళలు ఆర్థిక స్వావలంబన సాధించి మరో పది మందికి ఉపాధి కల్పించాలని సూచించారు. సరోజినీ నాయుడు జయంతి సందర్భంగా ఆమె చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. గొట్టిముక్కల సూర్యనారాయణరాజు పాఠశాలలో విద్యార్థినులకు శానిటరీ ప్యాడ్స్ పంపిణీ చేశారు. అప్పలరాజు, విజయరామరాజు, అనిషావర్మ, మాధవి, శాంతి, రమ్య, అశ్విని, పద్మావతి తదితరులు పాల్గొన్నారు.

ఆర్థిక ప్రణాళికతో ముందుకు సాగాలి

చిట్టినగర్: విద్యార్థులు ఆర్థిక ప్రణాళికపై అవగాహనతో ముందుకు సాగితే భవిష్యత్తులో ఉన్నతంగా ఎదగొచ్చని ఎస్‌బీఐ మాజీ జనరల్ మేనేజర్ అరికెపూడి వీరబ్రహ్మారావు అన్నారు. కొత్తపేట కేబీఎన్ కళాశాల కామర్స్ అండ్ మేనేజ్‌మెంట్ విభాగం ఆధ్వర్యంలో అసోసియేషన్ ఆఫ్ మ్యూచువల్ ఫండ్స్ ఇన్ ఇండియా సహకారంతో ఫైనాన్షియల్ విజ్‌డమ్ అనే అంశంపై కార్యశాల శుక్రవారం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ.. విద్యార్థులు పెట్టుబడులు, పెట్టుబడి సాధనాలపై అవగాహన పెంచుకోవడం వల్ల మేలు జరుగుతుందన్నారు. కళాశాల ప్రిన్సిపల్ జి.కృష్ణవేణి, కె.ఎస్.ప్రకాష్, ఎం.వెంకటేశ్వరరావు, పి.ఎల్.రమేష్, కె.రామకృష్ణ పాల్గొన్నారు.

అలరించిన సంగీత కచేరీ

విజయవాడ సాంస్కృతికం, న్యూస్‌టుడే: స్వరఝరి వ్యవస్థాపకుడు మోదుమూడి సుధాకర్ ఆధ్వర్యంలో మూడు రోజుల పాటు నిర్వహించే 'తెలుగు భాషా సంగీత మహాసభలు-2026' కార్యక్రమం రెండో రోజు సంగీత కచేరీలతో ప్రేక్షకులను ఆకట్టుకుంది. శుక్రవారం గాంధీనగర్‌లోని వెలిదండ్ల హనుమంతరాయ గ్రంథాలయంలో కార్యక్రమం నిర్వహించారు. స్వరఝరి బృందం ఆలపించిన సంప్రదాయ పెళ్లి పాటలు అలరించాయి. అరుణ చంద్రరాజు, చిలకలపూడి పద్మజ, కరి బాలాజీ, గుడిపాటి లలిత తదితరులు పాల్గొన్నారు.

పింఛను వ్యాలిడేషన్ క్లాజ్ రద్దుకు డిమాండ్

మాట్లాడుతున్న రామారావు

సత్యనారాయణపురం(గాంధీనగర్): ఈ ఏడాది జనవరి నుంచి అమల్లోకి వచ్చిన 8వ వేతన సవరణ బకాయిలతో సహా అమలు చేయాలని ఫోరం ఆఫ్ సివిల్ పెన్షనర్స్ అసోసియేషన్ రాష్ట్ర కన్వీనర్ ఎన్.రామారావు డిమాండ్ చేశారు. నేషనల్ కో-ఆర్డినేషన్ కమిటీ ఆఫ్ పింఛనర్స్ ఆధ్వర్యంలో శుక్రవారం ధర్నా చౌక్‌లో నిర్వహించిన ధర్నాలో ఆయన మాట్లాడారు. పింఛను వ్యాలిడేషన్ క్లాజ్‌ను వెంటనే రద్దు చేయాలని, బీఎస్ఎన్ఎల్, ఎంటీఎన్ఎల్‌తో సహా పింఛనర్లందరికీ సవరణ ఉండేలా చర్యలు తీసుకోవాలని కోరారు. పదవీ విరమణ తేదీ ఆధారంగా వర్గీకరించడం రాజ్యాంగ విరుద్ధమని చెప్పారు. సంఘ నాయకులు పి.అశోక్‌బాబు, భానుబాబు, కోటేశ్వరరావు, ఎన్.నాగేశ్వరరావు, జెమిలిరెడ్డి, శాస్త్రి, చంద్రశేఖర్ తదితరులు పాల్గొన్నారు.

కళాసంస్థల సేవలు అభినందనీయం

మాట్లాడుతున్న రమా సత్యనారాయణ, విజయలక్ష్మి తదితరులు

విజయవాడ సాంస్కృతికం, న్యూస్‌టుడే: కళాకారులను ఉత్తేజపరుస్తూ కళాసంస్థలు చేస్తున్న సేవలు అభినందనీయమని విశ్వమాత ఛారిటబుల్ ట్రస్ట్ అధ్యక్షుడు నిడుమోలు రమా సత్యనారాయణ అన్నారు. శుక్రవారం గాంధీనగర్‌లో కౌతాపూర్ణానంద కళావేదికపై మహానటి సావిత్రి సాహిత్య సాంస్కృతిక కళాపీఠం వ్యవస్థాపకురాలు పరుచూరి విజయలక్ష్మి ఆధ్వర్యంలో శివరాత్రి సందర్భంగా సినీ సంగీత విభావరి నిర్వహించారు. గాయకులు శ్రీయ, విష్ణుప్రియ, జయప్రభు, లక్ష్మణ నాయక్, చంద్రశేఖర్, రాజ్ గేయాలను ఆలపించి ప్రేక్షకులను అలరించారు. ప్రసూనారామన్, డేవిడ్ రాజు, వీరభద్రరావు తదితరులు పాల్గొన్నారు.

అంతిమ యాత్రలో యువకుల హల్‌చల్

కృష్ణలంక, న్యూస్‌టుడే: భవానీపురానికి చెందిన జనపాల ఫణీంద్ర అలియాస్ పావురంపై కృష్ణలంక పీఎస్‌లో రౌడీషీట్ ఉంది. ఈ నెల 3వ తేదీన రోడ్డు ప్రమాదంలో గాయపడిన అతను గురువారం మృతి చెందాడు. భవానీ పురంలో మొదలైన అతని అంతిమ యాత్రలో పెద్ద సంఖ్యలో యువకులు పాల్గొన్నారు. డీజేలు పెట్టారు. యువకులు వాహనాలకు సైలెన్సర్లు తొలగించి రోడ్డుపై హల్‌చల్ చేశారు. బాణసంచా కాల్చారు. ట్రాఫిక్‌కు తీవ్ర అంతరాయం కలిగించారు. కృష్ణలంక స్వర్గపురిలో అంత్యక్రియలు నిర్వహిస్తారని సమాచారం తెలుసుకున్న స్థానిక సీఐ నాగరాజు అవాంఛనీయ ఘటనలు జరగకుండా సిబ్బందిని మోహరించారు. అంతియ యాత్ర కనకదుర్గమ్మ పైవంతెన దాటి కృష్ణలంక పీఎస్ పరిధిలోకి రాగానే యువకులను పోలీసులు అడ్డుకున్నారు. చేసేది లేక యువకులు వాహనాలు వదిలి తలోదిక్కు పరారయ్యారు. హడావుడి లేకుండా పరిమిత సంఖ్యలో మనుషులు వెళ్లి అంత్యక్రియలు పూర్తి చేసుకోవాలని సీఐ చెప్పారు. పోలీసులు 15 ద్విచక్ర వాహనాలు, 20 సెల్‌ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు.

శారదా డిగ్రీ కళాశాల
BRTS రోడ్ దగ్గర, గాంధీనగర్, విజయవాడ. Ph: 2430406
B.A., B.Com (General / Computers), B.Sc. (Computers, ELE, VC, Data Science, Artificial intelligence)

(c) eenadu

వేయి మునుల కుదురు.. యనమలకుదురు..

యనమలకుదురు శివాలయం డ్రోన్ చిత్రం

కానూరు, యనమలకుదురు, న్యూస్‌టుడే

వేయి మునుల కుదురు.. మన యనమలకుదురుగా వేల ఏళ్ల నుంచి ప్రసిద్ధి చెందింది. విజయవాడ నగర సమీపాన కృష్ణానదీ తీరాన యనమలకుదురులో స్వయంభువుగా వెలిసిన పార్వతీ రామలింగేశ్వరులను పరమశివుని ప్రియశిష్యుడైన పరశురాముడు దర్శించుకుని వేదోక్తిగా పునఃప్రతిష్ఠించిన లింగమైన పరశురామశివుడు. ఇక్కడ కొలువైన పార్వతీ రామలింగేశ్వరులను పూజిస్తే తమ కష్టాలు గొడ్డలితో కూల్చినట్టుగా సమూలంగా పోతాయని భక్తుల విశ్వాసం. వేయిమంది మునులు ఇక్కడ తపస్సు చేయడం వల్ల వేయిమునుల కుదురు అని పిలిచేవారు. కాలక్రమేణా యనమలకుదురుగా వ్యవహారంలోకి వచ్చింది. ఈ క్షేత్రంలో పరమశివుడు వాయులింగంగా పూజలు అందుకోవడం విశేషం. పూర్వం ఈ ప్రాంతం తపోభూమిగా ప్రకాశించింది. ఈ ఆలయ పరిసర ప్రాంతాల్లోని గాలిలో ఇప్పటికీ ఓంకారం వినిపిస్తుందని భక్తుల నమ్మకం. రావణసంహారం తర్వాత రాముడు ఇక్కడ లింగాన్ని దర్శించి పూజలు చేశారని భక్తుల నానుడి. అలాగే ఆలయప్రాంగణంలో వెలసిన వినాయకుడు, సుబ్రహ్మణ్యస్వామి, దాసాంజనేయస్వామి, నాగేంద్రస్వామిపుట్ట, మహానందీశ్వరుడికి భక్తులు పూజలు నిర్వహిస్తుంటారు. ఈ రామలింగేశ్వరుడిని చాళుక్యులు, కాకతీయులు, రెడ్డిరాజులు, విజయనగర ప్రభువులు దర్శించినట్లు చారిత్రక ఆధారాలున్నాయి.


పూజలందుకుంటున్న శివలింగం...

కనులపండువగా ప్రభల ఉత్సవం

ఈ నెల 15న మహాశివరాత్రి సందర్భంగా అంగరంగవైభవంగా ప్రభల ఉత్సవాలు జరుగుతాయి. ఈ పర్వదినాన ప్రభలను మహాశివుని ప్రతిరూపంగా భక్తులు భావిస్తారు. విద్యుద్దీపకాంతులు, మేళతాళాలు, మేలుజాతి వృషభాలతో బండ్లు కట్టి వాటిపై ప్రభలను ఉంచి గిరిప్రదక్షిణ చేస్తారు. శివరాత్రి తెల్లవారుజామున శివపార్వతుల కల్యాణం, స్వామివార్ల వసంతోత్సవం, అనంతరం గ్రామోత్సవం నయనానందకరంగా జరుగుతాయి. ఈ సందర్భంగా భక్తులు తమ కష్టాలు తీర్చమని వేడుకుంటూ గండదీపాలు సమర్పించి మొక్కులు చెల్లించుకుంటారు.

500 కార్లకు.. 2 వేల బైకులకు పార్కింగ్ సౌకర్యం

సంగా నరసింహారావు

యనమలకుదురుకు చెందిన సంగా నరసింహారావు ఈ ఆలయ అభివృద్ధికి గత రెండు దశాబ్దాలుగా కోట్లాది రూపాయలు ఖర్చు చేశారు. ఈ శివరాత్రికి ఆయన వాహనాల పార్కింగ్ నిమిత్తం అధునాతన మూడంతస్తుల సముదాయం నిర్మించారు. రూ.30 కోట్లతో నిర్మించిన ఈ పార్కింగ్ సముదాయంలో ఒకేసారి 500 కార్లు, 2 వేల ద్విచక్రవాహనాలు పార్కింగ్ చేయవచ్చు. వీటితో పాటు రూ.12 కోట్లతో అన్నదాన భవనం, 50 గదుల కాటేజీల నిర్మాణం జరుగుతుంది. భవిష్యత్తులో పెరిగే భక్తుల రద్దీకి అనుగుణంగా వీటిని ఏర్పాటు చేస్తున్నామని ఆలయ అభివృద్ధి దాత సంగా నరసింహారావు తెలిపారు.

ఇంద్రకీలాద్రిపై శివరాత్రి మహోత్సవాలు ప్రారంభం

ఈవో శీనానాయక్, పాలకమండలి ఛైర్మన్ రాధాకృష్ణతో గణపతి పూజ చేయిస్తున్న స్థానాచార్య శివప్రసాదశర్మ

ఇంద్రకీలాద్రి, న్యూస్‌టుడే: ఇంద్రకీలాద్రిపై మహాశివరాత్రి మహోత్సవాలు శుక్రవారం ప్రారంభమయ్యాయి. మల్లేశ్వరాలయ ప్రాంగణంలో ఈవో శీనానాయక్, పాలకమండలి ఛైర్మన్ రాధాకృష్ణతో స్థానాచార్య శివప్రసాదశర్మ గణపతి పూజ చేయించారు. గంగా, పార్వతీ సమేత మల్లేశ్వరస్వామి వార్ల ఉత్సవమూర్తులకు మంగళస్నానాలు చేయించారు. ఉత్సవమూర్తులను వధూవరులుగా అలంకరించారు. మండపారాధన, కలశస్థాపన, ధ్వజారోహణ, అగ్నిప్రతిష్ఠాపన కార్యక్రమాలను రుత్వికులు నిర్వహించారు. కార్యక్రమంలో పాలక మండలి సభ్యులు శంకరబాబు, ధర్మారావు పద్మావతి ఠాకూర్, సరిత పాల్గొన్నారు.

శ్రీకాళహస్తీశ్వరుడికి పట్టువస్త్రాల సమర్పణ: ఇంద్రకీలాద్రి, న్యూస్‌టుడే: మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల సందర్భంగా శ్రీకాళహస్తీశ్వరుడికి దుర్గగుడి తరఫున పట్టు వస్త్రాలను సంప్రదాయబద్ధంగా దుర్గగుడి పాలకమండలి ఛైర్మన్ రాధాకృష్ణ, ఈవో శీనానాయక్ శుక్రవారం అందజేశారు. ఈనెల 15న శ్రీకాళహస్తిలో స్వామివారి బ్రహ్మోత్సవాలను పురస్కరించుకుని కల్యాణం నిర్వహిస్తారు. ఈ సందర్భంగా శ్రీదుర్గామల్లేశ్వర స్వామి వార్ల దేవస్థానం తరఫున పట్టువస్త్రాలు, సారెను శుక్రవారం తీసుకెళ్లారు. కార్యక్రమంలో దేవస్థానం పాలకమండలి సభ్యులు, వేదపండితులు పాల్గొన్నారు.

ప్రశాంతంగా బార్ కౌన్సిల్ ఎన్నికలు

సూర్యారావుపేట, న్యూస్‌టుడే: ఆంధ్రప్రదేశ్ బార్ కౌన్సిల్ ఎన్నికలు శుక్రవారం విజయవాడలో ప్రశాంతంగా ముగిశాయి. బెజవాడ బార్ అసోసియేషన్ నుంచి 18 మంది న్యాయవాదులు బార్ కౌన్సిల్ ఎన్నికల్లో పోటీ చేస్తున్నారు. ఉదయం 10.30 గంటలకు ప్రారంభమైన ఎన్నికల ప్రక్రియ సాయంత్రం 5 గంటలకు ముగిసింది. బీబీఏ గ్రంథాలయం, ఏఎస్ రామారావు హాలు, డాక్టర్ కేఎల్‌రావు భవన్‌లో ఏర్పాటు చేసిన మూడు పోలింగ్ కేంద్రాల్లో న్యాయవాదులు తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు.

ఓట్లు వేసిన 2,523 మంది న్యాయవాదులు

బెజవాడ బార్ అసోసియేషన్ నుంచి మొత్తం 2,925 మంది న్యాయవాదులు ఓటు వేయాల్సి ఉంది. సాయంత్రం 5 గంటల వరకు 2,524 మంది న్యాయవాదులు తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఎన్నికల అధికారి డి.పి.రామకృష్ణ ఆధ్వర్యంలో ఎన్నికలు ప్రశాంతంగా నిర్వహించారు. బీబీఏ మాజీ అధ్యక్షుడు చంద్రమౌళి, సీనియర్ న్యాయవాదులు కందుల శ్రీనివాస్, బుచ్చిరావు, అబ్దుల్ మతీన్, కె.బి.సుందర్, వకులా తదితరులు 40 మంది వరకు న్యాయవాదులు పోలింగ్ ఏజెంట్లుగా సేవలు అందించారు. సుంకర రాజేంద్రప్రసాద్, చలసాని అజయ్‌కుమార్‌లు మళ్లీ పోటీలో ఉన్నారు. తెదేపా ఫ్లోర్‌లీడర్ నెల్లిబండ్ల బాలస్వామి, కాంగ్రెస్ పార్టీ నగర అధ్యక్షుడు నరహరిశెట్టి నరసింహారావు తదితరులు తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు. పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ట్రాఫిక్ పోలీసులు వాహనాల రద్దీని పర్యవేక్షించి సిటీ బస్సులను ప్రత్యామ్నాయ మార్గాల ద్వారా మళ్లించారు. ఎన్నికలు ప్రశాంతంగా ముగియడంతో సహకరించిన అందరికీ బీబీఏ అధ్యక్షుడు ఏకే బాషా, ప్రధాన కార్యదర్శి కేవీ రంగారావు తదితరులు కృతజ్ఞతలు తెలిపారు. ఏపీ హైకోర్టు ప్రాంగణంలోని బార్ కౌన్సిల్ కార్యాలయంలో ఈ నెల 16 నుంచి ఓట్ల లెక్కింపు జరగనుంది.


వరుసలో నిల్చున్న లాయర్లు



ఓటు హక్కు వినియోగించుకుంటున్న సుంకర రాజేంద్రప్రసాద్, చలసాని అజయ్‌కుమార్

మద్యం కుంభకోణం కేసులో నిందితుల రిమాండ్ పొడిగింపు

ఈనాడు - అమరావతి: మద్యం కుంభకోణం కేసులో నిందితులకు కోర్టు రిమాండ్ పొడిగించింది. వీరికి విధించిన రిమాండ్ గడువు శుక్రవారంతో ముగియనుండడంతో సిట్ అధికారులు విజయవాడ, గుంటూరు కారాగారాల్లో ఉన్న నిందితులను బందోబస్తు మధ్య ఏసీబీ కోర్టులో హాజరుపర్చారు. గత నెల 30 నుంచి ఇప్పటి వరకు 15 మంది సాక్షులను పోలీసులు విచారించారని, ఇప్పటి వరకు 164 స్టేట్‌మెంట్లను రికార్డు చేయించామని పీపీ రాజేంద్రప్రసాద్ న్యాయాధికారికి దర్యాప్తు పురోగతిని వివరించారు. నిందితులకు సంబంధించిన కొన్ని ఆస్తులను గుర్తించామని, వాటిని ఎటాచ్ చేసేందుకు సిద్ధం అవుతున్నామన్నారు. ఈ నేపథ్యంలో నిందితుల రిమాండ్‌ను పొడిగించాలని కోర్టును కోరుతూ మెమో దాఖలు చేశారు. ఈనెల 27 వరకు రిమాండ్ పొడిగిస్తూ న్యాయాధికారి భాస్కరరావు ఉత్తర్వులిచ్చారు. పార్లమెంటు సమావేశాలు ఉన్నందున మినహాయింపు కోరడంతో వైకాపా ఎంపీ మిథున్‌రెడ్డి రాలేదు. బెయిలుపై ఉన్న కృష్ణమోహన్ రెడ్డి, చెవిరెడ్డి, వెంకటేష్‌నాయుడు, దిలీప్ కోర్టుకు హాజరయ్యారు. ధనుంజయరెడ్డి, బాలాజీ గోవిందప్ప, సజ్జల శ్రీధర్‌రెడ్డి రాలేదు. వీరి తరఫున న్యాయవాదులు గైర్హాజరు పిటిషన్ దాఖలు చేశారు. రిమాండ్ పొడిగింపు తర్వాత నిందితులను విజయవాడ, గుంటూరు కారాగారాలకు తరలించారు.

నేడు, రేపు విద్యుత్తు బిల్లులు చెల్లించొచ్చు

సూర్యారావుపేట: రెండో శనివారం, మహా శివరాత్రి సందర్భంగా ఆదివారం వరకు సెలవు దినాలైనప్పటికీ విద్యుత్తు బిల్లుల వసూలు కేంద్రాలు తెరచి ఉంటాయని ఆ సంస్థ ఎస్ఈ యు.హనుమయ్య తెలిపారు. ఏపీసీపీడీసీఎల్ కన్జ్యూమర్ యాప్ ద్వారా ఇంటి వద్ద నుంచే విద్యుత్తు సర్వీసు నంబరును యాప్‌లో రిజిస్టర్ చేసుకుని కూడా విద్యుత్తు బిల్లులు చెల్లించవచ్చన్నారు. అదే విధంగా గూగుల్‌పే, ఫోన్ పే, అమెజాన్ పే, బిల్‌డెస్క్, యాప్‌ల ద్వారా కూడా చెల్లించవచ్చని ఎస్ఈ తెలిపారు.

సందడిగా పిల్లల సంత..

విద్యార్థినులు ఏర్పాటు చేసిన ఫుడ్ స్టాల్

గుణదల(పటమట), న్యూస్‌టుడే: గుణదలలోని అభ్యాస విద్యాలయంలో శుక్రవారం 'పిల్లల సంత' సందడిగా సాగింది. 5వ తరగతి విద్యార్థులు వ్యాపారులుగా మారి స్టాళ్లు నిర్వహించడం ఆకర్షణగా నిలిచింది. కూరగాయలు, స్టేషనరీ వస్తువులు, జ్యూస్, స్నేక్స్, ఫుడ్ కోర్టులో ఆహార పదార్థాలు విక్రయించారు. వినియోగదారులుగా వచ్చిన ఇతర తరగతుల పిల్లలతో మాట్లాడి వస్తువులు అమ్మడం, బిల్లులు రాయడం, డబ్బులు తీసుకుని చిల్లర ఇవ్వడం వంటి లావాదేవీలను చాకచక్యంగా నిర్వహించారు. పుస్తకాలకే పరిమితం కాకుండా అనుభవాత్మక విద్యకు ప్రాధాన్యం ఇస్తూ నిర్వహిస్తున్న వినూత్న కార్యక్రమంలో భాగంగానే సంత ఏర్పాటు చేసినట్లు నిర్వాహకులు తెలిపారు. గణితాన్ని ప్రాక్టికల్‌గా అర్థం చేసుకోవడం, ఆర్థిక లావాదేవీలపై అవగాహన కల్పించడం సంత ప్రధాన ఉద్దేశమని ప్రిన్సిపల్ వై.వి.కృష్ణ పేర్కొన్నారు.

వారసత్వ సంపద పరిరక్షణలో భాగస్వాములుకండి

విద్యార్థులతో స్పా డైరెక్టర్ రమేష్ శ్రీకొండ, ఇంటాక్ కన్వీనర్ సాయి పాపినేని తదితరులు

కరెన్సీనగర్, న్యూస్‌టుడే: వారసత్వ సంపద పరిరక్షణను మరింత బలోపేతం చేసే దిశగా ఇండియన్ నేషనల్ ట్రస్ట్ ఫర్ ఆర్ట్ అండ్ కల్చరల్ హెరిటేజ్ (ఇంటాక్) విజయవాడ చాప్టర్.. స్కూల్ ఆఫ్ ప్లానింగ్ అండ్ ఆర్కిటెక్చర్ (స్పావిజయవాడ) విద్యార్థులను అధికారికంగా తమ సంస్థలోకి ఆహ్వానించింది. స్థానిక స్పా కళాశాలలో నిర్వహించిన కార్యక్రమంలో విద్యార్థులకు సభ్యత్వ పత్రాలు అందజేశారు. ఇంటాక్ విజయవాడ చాప్టర్ కన్వీనర్ సాయి పాపినేని మాట్లాడుతూ.. దేశంలోని వివిధ సాంస్కృతిక, వాస్తు శిల్ప వారసత్వాన్ని కాపాడడంలో కాబోయే ఆర్కిటెక్ట్‌లు, ప్లానర్లు పోషించాల్సిన పాత్రను వివరించారు. చాప్టర్ కో-కన్వీనర్ ప్రసాద బాలబ్రహ్మం మాట్లాడుతూ.. ప్లానింగ్, ఆర్కిటెక్చర్‌లో.. వారసత్వ సంపద స్థిరమైన పరిరక్షణకు యువతను భాగస్వామ్యం చేయడం ఎంతో కీలకమని అన్నారు. స్పా-విజయవాడ డైరెక్టర్ రమేష్ శ్రీకొండ విద్యార్థులకు సభ్యత్వ పత్రాలను అందజేశారు.

మత్తును తరిమికొట్టడమే డ్రగ్స్‌పై దండయాత్ర లక్ష్యం

ర్యాలీలో ఎమ్మెల్యే సుజనాచౌదరి, సీపీ రాజశేఖరబాబు, ఈగల్ చీఫ్ రవికృష్ణ తదితరులు

హాజరైన విద్యార్థులు

విద్యాధరపురం: యువత మత్తు పదార్థాలకు దూరంగా ఉండటమే డ్రగ్స్‌పై దండయాత్ర లక్ష్యం అని హోంమంత్రి అనిత అన్నారు. డ్రగ్స్‌పై ఉక్కుపాదం మోపాలని నగర పోలీసు కమిషనర్ రాజశేఖరబాబు నేతృత్వంలో 18వ రోజు కశేశ్వర్రావు మార్కెట్ సెంటర్ నుంచి గాంధీజీ మున్సిపల్ హైస్కూల్ వరకు శుక్రవారం ప్రదర్శన నిర్వహించారు. ఈ సందర్భంగా గాంధీజీ మున్సిపల్ హైస్కూల్లో నిర్వహించిన బహిరంగ సభలో హోంమంత్రి అనిత మాట్లాడారు. సీపీ రాజశేఖరబాబు నేతృత్వంలో డ్రగ్స్ (డ్రగ్స్) యాత్ర 227 కి.మీ పూర్తి చేయడం అభినందనీయమన్నారు. ఎంపీ కేశినేని శివనాథ్ మాట్లాడుతూ.. ఎన్టీఆర్ జిల్లా పోలీసు, సుజనా ఫౌండేషన్ డ్రగ్స్‌పై అవగాహన పెంచేందుకు స్ఫూర్తిదాయకమన్నారు. ఐదుగురు మహిళలు సైకిల్ యాత్ర ద్వారా [illegible] మారాలన్నారు. పశ్చిమ ఎమ్మెల్యే సుజనా చౌదరి మాట్లాడుతూ.. డ్రగ్స్ బారిన పడిన వారి జీవితం దుర్భరంగా ఉంటుందని.. వారి కుటుంబాల్లో వేదన వర్ణనాతీతం అన్నారు. తల్లిదండ్రులు తమ సంతానం ఏ విధంగా ఉన్నారో తెలుసుకోవాల్సిన బాధ్యత ఉందన్నారు. సీపీ రాజశేఖరబాబు మాట్లాడుతూ జనవరి 27న హోంమంత్రి ప్రారంభించిన ఈ యాత్ర పట్ల ప్రజలు ఆదరాభిమానాలతో స్వాగతం పలుకుతున్నారన్నారు. 10 వేలకు పైగా సీసీ కెమెరాలు, డ్రోన్ల సహకారంతో నేరస్తులను గుర్తించి తక్షణ చర్యలు తీసుకుంటున్న పోలీసులకు ప్రజలు సహకరించాలన్నారు. సుజనా ఫౌండేషన్ ద్వారా రూ.30లక్షలతో వెయ్యి సీసీ కెమెరాలు అందజేసినందుకు కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో డీసీపీలు షిరీన్‌బేగం, సరిత, ఏడీసీపీ రామకృష్ణ, పశ్చిమ ఏసీపీ దుర్గారావు, వన్‌టౌన్ సీఐ గుణరామ్ పాల్గొన్నారు.

మాటలతోనే సరా.. పనులపై దృష్టి పెట్టరా?

గడువు ముగుస్తున్నా కొలిక్కిరాని ఫిషింగ్ హార్బర్

ఈనాడు డిజిటల్, మచిలీపట్నం

పొడిగించిన గడువు ముగిసిపోతున్నా మచిలీపట్నం ఫిషింగ్ హార్బర్ నిర్మాణం కొలిక్కిరాలేదు. ఏడాదిగా పనుల్లో ఎలాంటి పురోగతి లేదు. ఈ మార్చితో అదనంగా రెండు సార్లు పొడిగించిన గడువు పూర్తవుతున్నా హార్బర్‌లో ఎక్కడా గుత్తేదారు ఇంజినీర్లు, పనిచేసేవారు కనిపించలేదు. వైకాపా హయాంలో బిల్లులు పడక పనులు ఎక్కడికక్కడ నిలిచాయి. కూటమి ప్రభుత్వం వచ్చాక పనులు వేగంగా పూర్తిచేసి ఎప్పటికప్పుడు బిల్లులు పెట్టుకుంటే తక్షణమే మంజూరు చేస్తామని మారిటైమ్ బోర్డు సీఈవో అతిథ్య హామీ ఇచ్చినా గుత్తేదారు సంస్థలో మాత్రం చలనం లేదు.

● 2021లో పనులు ప్రారంభం కాగా 2023 మార్చికి పూర్తి చేయాలి. 2024 సెప్టెంబరులో రెండోసారి గడువు పెంచారు. అప్పటి నుంచి రోజూ 300 మందితో పనిచేసినా ఈ ఏడాది మార్చినాటికి పనులు కొలిక్కి వచ్చేవని అధికారులు చెబుతున్నారు. ఇంజినీర్లు, పనిచేసే వారిని పెంచకపోగా ఉన్నవారిని సైతం తగ్గించారు. దీంతో అతి ముఖ్యమైన మొగ, బ్రేక్ వాటర్, డ్రెడ్జింగ్ తదితర పనులు ఆగిపోయాయి. వేటకు వెళ్లే పడవలు పాత మొగ వద్ద తరచూ ఇరుక్కుని ధ్వంసమవుతున్నాయి.

అసంపూర్తి భవనాలతో ఇలా..

నిర్మాణ సంస్థ:	ఎంఆర్‌కేఆర్
వ్యయం:	రూ.421కోట్లు
విస్తీర్ణం:	56 ఎకరాలు
జరిగిన పనులు:	71శాతం
550 పడవలు నిలిపే వీలుంది..	

నెలనెలా పర్యవేక్షణ ఉత్తిదేనా..?

గత ఏడాది ఏప్రిల్‌లో మంత్రులు బీసీ జనార్దన్‌రెడ్డి, కొల్లు రవీంద్ర, వంగలపూడి అనిత, వాసంశెట్టి సుభాష్, ఆంధ్రప్రదేశ్ మారిటైమ్ బోర్డు ఛైర్మన్ దామచర్ల సత్య హార్బర్ పనులు పరిశీలించారు. పురోగతి లేకపోవడంతో గుత్తేదారు సంస్థ, పర్యవేక్షకులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. గత జూన్ నాటికి అంతర్గత రోడ్లు, పార్కింగ్, నిల్వలు ఇతర సముదాయాలు పూర్తి చేసి మత్స్యకారులకు [illegible] నెలనెలా పర్యవేక్షిస్తామని [illegible] పనులు ముగుస్తున్నా పనులు కొలిక్కిరాలేదు.

ఇంకో రెండేళ్లకైనా అవుతుందా..?

వైకాపా హయాంలో అనుమతులిచ్చిన సంస్థకు పనులు కట్టబెట్టారు. ఇది మరో సంస్థకు సబ్ కాంట్రాక్టు ఇచ్చింది. జెట్టీలు మినహా ఏ పనులు కొలిక్కిరాలేదు. బ్రేక్‌వాటర్ నిర్మాణాలు, మొగ, డ్రెడ్జింగ్, భవన సముదాయాలు, రోడ్లు తదితర అన్నీ అసంపూర్తిగానే ఉన్నాయి. ఇదే తీరు కొనసాగితే మరో రెండేళ్లయినా హార్బర్ పూర్తికాదని అధికారులే చెబుతున్నారు. ● పనులు వేగంగా పూర్తిచేసేలా చర్యలు తీసుకుంటామని మంత్రి కొల్లు రవీంద్ర తెలిపారు.

మోడైన చెట్టు.. పక్షులే ఆకట్టు..

విజయవాడ దూరదర్శన్ కేంద్రంలో ఆకులన్నీ రాలిపోయిన చెట్టు ఇది. సాయంత్రం అయ్యే సరికి నీటి కొంగలు, ఇతర పక్షులు వాలి ఆకులున్నట్లు దర్శనమిస్తోంది. - ఈనాడు, అమరావతి

27న ఏఆర్‌డీవో 3కే రన్

చుట్టుగుంట, న్యూస్‌టుడే: ప్రపంచ రేర్ డిసీజ్ డే సందర్భంగా ఈ నెల 27వ తేదీన బీఆర్‌టీఎస్ రోడ్డులో 'ఏఆర్‌డీవో 3కే రన్-ఫైట్ అగెనెస్ట్ కండర క్షీణత' కార్యక్రమాన్ని చేపట్టామని ఏఆర్‌డీవో (అమరావతి రేర్ డిసీజెస్ ఆర్గనైజేషన్) వ్యవస్థాపకురాలు సుంకర శోభారాణి పేర్కొన్నారు. ఇందుకు సంబంధించి శుక్రవారం చుట్టుగుంట అనిల్ న్యూరో ట్రామా సెంటర్‌లో న్యూరాలజిస్ట్ డాక్టర్ దేవనబోయిన అనిల్‌కుమార్, ఫిజియోథెరపిస్ట్‌లు కలపాల ప్రవీణ్, ఎంవీ పవన్ కల్యాణ్, ఏఆర్‌డీవో బృంద ప్రతినిధులు తోట ఫణీంద్రవర్మ, సౌజన్య, చంద్రశేఖర్‌లతో కలిసి శోభారాణి గోడపత్రిక ఆవిష్కరించారు. 'కండర క్షీణత' వంటి వ్యాధులపై ప్రజలకు సరైన సమాచారం, అవగాహన కల్పించడమే ఈ 3కే రన్ ప్రధాన లక్ష్యమన్నారు.

విద్యార్థి వీసాల్లో 50 శాతం తగ్గుదల

లబ్బీపేట(విజయవాడ సిటీ), న్యూస్‌టుడే : అమెరికా వీసా నిబంధనల్లో మార్పుల వల్ల ఈ సంవత్సరం భారతీయ విద్యార్థులకు జారీ చేసిన ఎఫ్-1 వీసాల్లో 50 శాతం తగ్గుదల నమోదైందని అంతర్జాతీయ ఇమ్మిగ్రేషన్ అటార్నీ నడదూర్ ఎస్.కుమార్ అన్నారు. విజయవాడ ఎంజీ రోడ్డులోని ఓ హోటల్లో శుక్రవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. హెచ్-1బీ వీసా నిబంధనల్లో వచ్చిన మార్పులు, పెరిగిన ఫీజులు, కఠినమైన కాన్సులర్ తనిఖీలు, గ్రీన్‌కార్డు కోసం సుదీర్ఘ కాలం వేచి ఉండాల్సి రావడం అందుకు కారణాలని వివరించారు. ఇలాంటి సమయంలో ఈబీ-5 ఇన్వెస్టర్ ప్రోగ్రాం సురక్షితమైన, వేగవంతమైన ప్రత్యామ్నాయమని అన్నారు. విద్యార్థులు కేవలం గుర్తింపు పొందిన విద్యాసంస్థలకే దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. మద్యం తాగి వాహనం నడపడం, చిన్నపాటి దొంగతనాలు చేయడం, రాజకీయ కార్యకలాపాల్లో పాల్గొనడం వంటి కారణాల వల్ల వీసా నిరాకరణకు గురవుతుందని అన్నారు. అమెరికాలో ఉండి ఈబీ-5కి దరఖాస్తు చేసుకునే వారు కాన్సులేట్ సందర్శన అవసరం లేకుండానే ఐదు నెలల్లోపు వర్క్ ఆథరైజేషన్ పొందవచ్చని తెలిపారు.

ఆరోగ్య రంగానికి కేటాయింపులు పెంచితే మేలు

పోస్టర్లు విడుదల చేస్తున్న సాయిప్రసాద్, రమణయ్య, కామేశ్వరరావు, విజయ ప్రకాష్ తదితరులు

రాఘవయ్యపార్క్ కూడలి(కృష్ణలంక), న్యూస్‌టుడే: 2026-27 బడ్జెట్‌లో ఆరోగ్య రంగానికి కేటాయింపులు భారీగా పెంచాల్సిన అవసరం ఉందని ప్రజారోగ్య వేదిక డిమాండ్ చేసింది. యువతలో సహా గుండెపోట్లు పెరుగుతున్న నేపథ్యంలో 'గుండె జబ్బులు-కారణాలు-నివారణా మార్గాలు'.. అంశంపై ఈ నెల 22వ తేదీన ఎంబీ విజ్ఞాన కేంద్రంలో ప్రజారోగ్యవేదిక ఆధ్వర్యంలో ఆరోగ్య సదస్సు ఏర్పాటు చేశారు. ఇందుకు సంబంధించి శుక్రవారం ఎంబీ విజ్ఞాన కేంద్రంలో పోస్టర్ ఆవిష్కరించారు. వేదిక గౌరవ, రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ కేవీ సాయి ప్రసాద్, డాక్టర్ ఎంబీ రమణయ్యలు మాట్లాడుతూ రాష్ట్రంలో ఆరోగ్య రంగానికి కేటాయింపులు చాలా తక్కువగా ఉంటున్నట్లు చెప్పారు. 2025-26 రాష్ట్ర బడ్జెట్‌లో ఆరోగ్య రంగానికి రూ.19,264 కోట్లు కేటాయించారని.. రాష్ట్ర స్థూల ఉత్పత్తిలో ఇది కేవలం 1.05 శాతం మాత్రమేనని చెప్పారు. గిరిజన ప్రాంతాలకు ప్రత్యేక ఆరోగ్య ప్యాకేజీగా రూ.2 వేల కోట్లు కేటాయించి మౌలిక సదుపాయాలు, రవాణా సమస్యలను పరిష్కరించాలన్నారు. పిల్లలు, మహిళల్లో పోషకాహార లోపాలను తగ్గించేందుకు పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్(పీడీఎస్)లో ఫోర్టిఫైడ్ ఆహారాలు, రాగులు, పప్పులు అందించాలన్నారు. వైద్య సిబ్బంది, వైద్యుల ఖాళీలను భర్తీ చేసి మంగళగిరి ఎయిమ్స్ ఆసుపత్రిని బలోపేతం చేయాలని డాక్టర్ సాయిప్రసాద్, రమణయ్యలు కోరారు. ఫిబ్రవరి 14న ప్రవేశపెట్టనున్న బడ్జెట్‌లో అధికార, ప్రతిపక్షాలు ఈ అంశాలకు ప్రాధాన్యం ఇచ్చి బలంగా చర్చించాలని ఎమ్మెల్యేలను కోరారు. సంస్థ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి టి.కామేశ్వరరావు, ఎన్టీఆర్ జిల్లా ప్రధాన కార్యదర్శి విజయ ప్రకాష్ తదితరులు పాల్గొన్నారు.

12వ వేతన సవరణ కమిషన్ ఏర్పాటు చేయాలి

ఎస్టీయూ నాయకుల నిరసన

గాంధీనగర్, న్యూస్‌టుడే: 12వ వేతన సవరణ తక్షణమే అమలు చేయాలని రాష్ట్రోపాధ్యాయ సంఘం(ఎస్టీయూ ఏపీ) జిల్లా అధ్యక్షుడు వేముల భిక్షమయ్య డిమాండ్ చేశారు. రాష్ట్ర సంఘం పిలుపు మేరకు శుక్రవారం ధర్నాచౌక్‌లో నిర్వహించిన ధర్నాలో ఆయన మాట్లాడారు. కూటమి ప్రభుత్వం ఎన్నికలకు ముందు ఉద్యోగులకు ఇచ్చిన హామీలు అమలు చేయాలని, 11వ పీఆర్‌సీ కాలం ముగిసి 30 నెలలు గడిచినా ఇంకా 12వ పీఆర్సీ ఏర్పాటు చేయకపోవడం సరికాదన్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో 30 శాతం తగ్గకుండా మధ్యంతర భృతి ఇవ్వాలని, పాత పెన్షన్ విధానం అమలు చేయాలని, ఉద్యోగులకు ఇవ్వాల్సిన రూ.34 వేల కోట్ల బకాయిలను తక్షణమే చెల్లించాలని, పెండింగ్‌లో ఉన్న నాలుగు డీఏలు మంజూరు చేయాలని, 2004 ముందు నోటిఫికేషన్ ద్వారా ఉద్యోగంలో చేరిన 2003 డీఎస్సీ ఉపాధ్యాయులు, పోలీసులు, ఇతర ఉద్యోగులకు, కేంద్రం ఇచ్చిన మెమో నంబర్ 57 ప్రకారం పాత పింఛను అమలు చేయాలని డిమాండ్ చేశారు. ప్రధాన కార్యదర్శి అనుగ్రహ ప్రసాద్ మాట్లాడుతూ విశ్రాంత ఉద్యోగులకు రావాల్సిన బెనిఫిట్స్‌ను తక్షణమే మంజూరు చేయాలని కోరారు. మాజీ రాష్ట్ర అధ్యక్షుడు జోసెఫ్ సుధీర్‌బాబు మాట్లాడుతూ సర్వీస్‌లో ఉన్న టీచర్స్‌కు టెట్ పరీక్ష నుంచి మినహాయింపు ఇవ్వాలని కోరారు. రాష్ట్ర నాయకులు అరుణ కిషోర్, బసవయ్యలు మాట్లాడుతూ ఉద్యోగుల న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలని లేనిపక్షంలో ఈ నెల 25న చలో విజయవాడ కార్యక్రమం నిర్వహిస్తామని తెలిపారు. రాష్ట్ర నాయకులు కొడాలి కిషోర్, కొదటి వెంకటేశ్వరరావు, శ్రీహరి, వేల్పుల వెంకటేశ్వర్లు, జిల్లా సభ్యులు పాల్గొన్నారు.

అంతర్ వర్సిటీ నెట్‌బాల్ పోటీలకు సర్వం సిద్ధం

క్రీడాధికారులకు సూచనలిస్తున్న రాంజీ తదితరులు

విజయవాడ క్రీడలు, మచిలీపట్నం గ్రామీణం: కృష్ణా విశ్వవిద్యాలయం (కేఆర్‌యూ) ఆధ్వర్యంలో స్థానిక మారిస్ స్టెల్లా కళాశాల మైదానంలో ఈ నెల 14 నుంచి 18వ తేదీ వరకు జరిగే అఖిల భారత అంతర్ వర్సిటీ నెట్‌బాల్ (మహిళలు) పోటీలకు సర్వం సిద్ధం చేశామని వర్సిటీ ఉపకులపతి ఆచార్య కూన రాంజీ తెలిపారు. కళాశాల ప్రాంగణంలో శుక్రవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. టోర్నీలో 88 జట్లు తలపడతాయని చెప్పారు. పోటీల ప్రారంభోత్సవానికి మంత్రులు లోకేశ్, మండిపల్లి రామ్‌ప్రసాద్‌రెడ్డి, కొల్లు రవీంద్ర, ఎంపీ శివనాథ్ తదితర ప్రజాప్రతినిధులు, శాప్ ఎండీ ఎస్.భరణి, ఉన్నత విద్యాశాఖ అధికారులు హాజరవుతారని తెలిపారు. రెక్టార్ ఆచార్య మండవ వెంకట బసవేశ్వరరావు మాట్లాడుతూ... నాలుగు మ్యాచ్ నిర్వహణ కోర్టులు, మరో రెండు ప్రాక్టీసు కోర్టులు సిద్ధం చేశామని తెలిపారు. ప్రిన్సిపల్ సిస్టర్ జి.ఇన్నాసమ్మ మాట్లాడుతూ.. క్రీడాకారిణులకు భద్రతతో కూడిన వసతి సదుపాయం కల్పించినట్లు తెలిపారు. వర్సిటీ స్పోర్ట్స్ బోర్డు పూర్వ కార్యదర్శి ఎన్.శ్రీనివాసరావు మాట్లాడుతూ... పోటీలు నాకౌట్ కమ్ లీగ్ పద్ధతిలో జరుగుతాయని తెలిపారు. జాతీయ నెట్‌బాల్ సమాఖ్య అర్హత కలిగిన 30 మంది సాంకేతికాధికారులు పోటీల నిర్వహణలో భాగస్వాములవుతారని అన్నారు. ఏఐయూ పరిశీలకుడిగా విష్ణు చౌదరి నియమితులైనట్లు వెల్లడించారు. వర్సిటీ వ్యాయామ అధ్యాపకుల సంఘం అధ్యక్షుడు వి.నాగేశ్వరరావు, కార్యదర్శి బీసీహెచ్ సంగీతరావు, స్పోర్ట్స్ బోర్డు కార్యదర్శి జె.నవీన లావణ్యలత పాల్గొన్నారు. అనంతరం వీసీ నెట్‌బాల్ పోటీల ప్రాంగణాన్ని పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేశారు. వివిధ కమిటీల బాధ్యులతో సమీక్షించారు. ఆతిథ్య కృష్ణా వర్సిటీ జట్టుకు స్పోర్ట్స్ కిట్ అందజేశారు. పోటీలు శనివారం ఉదయం 7 గంటల నుంచి ప్రారంభమవుతాయని తెలిపారు.

(c) eenadu

ఆత్మీయ విందు.. ఆనందాల పసందు

మంత్రి లోకేశ్‌ను సత్కరిస్తున్న జిల్లా ప్రజాప్రతినిధులు

ఈనాడు డిజిటల్, అనకాపల్లి: అనకాపల్లి పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలోని ప్రజా ప్రతినిధులు, వారి కుటుంబ సభ్యులకు అమరావతిలోని మంత్రి నారా లోకేశ్ నివాసంలో శుక్రవారం రాత్రి ఏర్పాటు చేసిన విందు ఆద్యంతం ఆత్మీయ వాతావరణంలో సాగింది. సభాపతి అయ్యన్నపాత్రుడు, హోం మంత్రి అనిత, ఎంపీ సి.ఎం.రమేష్, ఎమ్మెల్యేలు బండారు సత్యనారాయణ మూర్తి, కేఎస్ఎన్ఎస్ రాజు, కొణతాల రామకృష్ణ, సుందరపు విజయ్‌కుమార్, పంచకర్ల రమేష్‌బాబు కుటుంబ సమేతంగా హాజరయ్యారు. మంత్రి స్వయంగా ఎదురేగి వీరందరికీ స్వాగతం పలికారు. ప్రతి ఒక్కరినీ పేరుపేరునా పరిచయం చేసుకున్నారు. నియోజకవర్గాల్లోని సమస్యలు, ప్రగతి పనులకు సంబంధించి తనకు ఇదివరకు ఇచ్చిన వినతులు ఏదశలో ఉన్నాయో ఒక నివేదిక తయారు చేసి ప్రజాప్రతినిధులకు మంత్రి లోకేశ్ ఇచ్చారు. మహిళలకు మంగళగిరి పట్టుచీరలు కానుకగా అందించారు. అనంతరం అందరితో ఫొటోలు దిగారు.

★ అయ్యన్న మాట్లాడుతూ.. గోదావరి జలాలను ఎత్తిపోతల పథకం ద్వారా జిల్లాలోని తాండవలోకి మళ్లించి ఆయకట్టుకు సమృద్ధిగా నీరు అందిస్తే.. రైతులందరికీ బాగుంటుందని మంత్రి దృష్టికి తీసుకెళ్లారు. నర్సీపట్నంలోని పెద్దచెరువు చుట్టూ ట్యాంక్‌బండ్ పార్కులా తీర్చిదిద్దడానికి అదనంగా నిధులు కేటాయించాలని కోరారు. తాళ్లపాలెం నుంచి నర్సీపట్నం వరకు నాలుగు లైన్ల జాతీయ రహదారికి కేంద్రం అనుమతిచ్చింది.. త్వరితగతిన ఆ పనులు పూర్తయ్యేలా చొరవ చూపాలని కోరారు. జిల్లాలో ఎటువంటి సమస్యలు ఉన్నా.. తమ దృష్టికి తేవాలంటూ మంత్రి లోకేశ్ సూచించారు. మనం ఎలా కలిసి ఉంటామో అలాగే ప్రజలతో కూడా మమేకమవ్వాలని చెప్పారు.

ప్రతి ఉదయం.. ప్రేమ హృదయం!!

ప్రతి అల ప్రేమ గీతం పాడుతున్నట్లు
ప్రతి ఇసుక రేణువు ప్రేమగా ఆలకిస్తున్నట్లు
ప్రతి అడుగులో ప్రేమ తోడొస్తున్నట్లు
ఆ దారంతా ప్రేమ మయమే అన్నట్లు...
ఎందరో ప్రేమికులకు మరచిపోలేని ప్రాంతం.. విశాఖ సాగర తీరం!!
ఇక్కడ ఎన్నో జంటల మధ్య చిగురించిన ప్రేమ.. సాగరమంతై
పవిత్ర పెళ్లి బంధం వరకూ తీసుకెళ్లిన ఆత్మబంధువుగా నిత్యం స్మరించుకునేవారెందరో!!
ప్రేమే తోడుగా...ప్రేమే నీడగా
సరికొత్త జీవితంలోకి అడుగుపెట్టిన వారంతా ప్రేమికుల రోజు కోసం
వేయి కళ్లతో ఎదురు చూస్తుంటారు!
మరచిపోలేని రీతిలో..
మరోసారి శుభాకాంక్షలు తెలిపి మురిసి పోయేందుకు సిద్ధమైన ఆ రోజు నేడే!!

– ఈనాడు, విశాఖపట్నం

సాగర తీరాన ఒక్కటైన వారెందరో!
నేడు ప్రేమికుల రోజు

వెండి తెరపై అద్భుతంగా.. ఆహ్లాదకరమైన సాగర తీరం.. మనసు దోచే తూర్పు కనుమలు.. చరిత్రను గుర్తు చేసే పురాతన కట్టడాలు.. ఒకటా, రెండా, ఇలా ఎన్నో ప్రాంతాలు.. విశాఖతో ప్రేమలో పడేలా చేస్తాయి. ఎక్కడివారైనా నగర అందాలకు ముగ్ధులవ్వాల్సిందే. ఇక్కడి అందాలకు మైమరచి పోయిన పలు సినీ దర్శక, నిర్మాతలు వివిధ సన్నివేశాల చిత్రీకరణకు విశాఖను ఎంపిక చేసుకుంటున్నారు. కొన్ని చిత్రాల్లో నటీనటుల మధ్య ప్రేమను వ్యక్తపరిచే సన్నివేశాలను ప్రత్యేకంగా నగర పరిసరాల్లోనే చిత్రీకరిస్తున్నారు.

❖ మనసంతా నువ్వే, నాలో ఉన్న ప్రేమ, నిన్ను కోరి, ప్రేమ పుస్తకం, 30 రోజుల్లో ప్రేమించడం ఎలా?, ఇష్క్, ప్రియమైన నీకు.. ఇలా ఎన్నో సినిమాలు ఇక్కడ తీయగా..నేటి తరాన్ని ఆకట్టుకున్నాయి. 'మరో చరిత్ర' లాంటి నాటి చిత్రాలు ప్రేమికులు మరచిపోలేనివి.

ఆకర్షణీయ ప్రాంతాలివే: విశాఖ తీరం, భీమిలి పరిసరాలు, ఏయూ ప్రాంగణం, లైట్ హౌస్, సింహాచలం, కేజీహెచ్, కైలాసపురం, సిరిపురం కూడలి, విశాఖ పోర్టు, అరకు, ఆర్టీసీ బస్టాండ్, హవామహల్, రామానాయుడు స్టూడియో, ఎర్రమట్టి దిబ్బలు తదితర ప్రాంతాల్లో ఎక్కువగా చిత్రీకరణలు జరుగుతున్నాయి.

కలల తీరం చేరిన కలిసికట్టు ప్రయాణం

అచ్యుతాపురం, న్యూస్‌టుడే

ప్రేమ అనేది మాటల్లో కాదు.. పరస్పర విశ్వాసం, కష్టాల్లో తోడుగా నిలిచే మనసులో కనిపిస్తుందనే విషయాన్ని ఒక యువ దంపతులు తమ జీవితంతో నిరూపిస్తున్నారు. బీఈడీ చదువుతున్న రోజుల్లో పరిచయమైన వీరు, ఆ పరిచయాన్ని ప్రేమగా మార్చుకొని చివరకు వివాహ బంధంతో ఏకమయ్యారు. అచ్యుతాపురం మండలంలోని ఉద్దపాలెంనకు చెందిన రాజాన శశికళ, అచ్యుతాపురానికి చెందిన తీగల శివప్రసాద్‌ల అభిరుచులు ఒక్కటే. ఉపాధ్యాయ వృత్తి స్థిరపడేందుకు చేసిన ప్రయత్నాలతో వీరి ప్రయాణం మొదలైంది. వీర్దిదరూ అనకాపల్లిలోని ఒకే కళాశాలలో బీఎడ్ చదివారు. రోజూ ఒకే బస్సులో రాకపోకలు సాగించడంతో మాటమాటా కలిసింది. ఇలా ఏర్పడిన పరిచయం కొద్దిరోజుల్లోనే ప్రేమగా మారింది. ఇద్దరు లక్ష్యాలు, ఆలోచనలు ఒక్కటే కావడంతో వివాహం చేసుకోవాలని నిర్ణయం తీసుకున్నారు. కులాలు వేరుకావడంతో రెండు కుటుంబాల్లో వీరి పెళ్లికి అంగీకరించలేదు.

తీగల శివాజీ, శశికళ దంపతులు

దీంతో స్నేహితుల సాయంతో సింహాచలం దేవాలయంలో వివాహం చేసుకున్నారు. అప్పుడే డీఎస్సీ ప్రకటన రావడంతో ఆర్థిక ఇబ్బందులను పరిష్కరించుకొని జీవితంలో నిలదొక్కుకోవాలని బలంగా నిర్ణయం తీసుకున్నారు. అనకాపల్లిలో ఒక గదిని అద్దెకు తీసుకొని ఇద్దరూ కష్టపడి లక్ష్య సాధనకు శ్రమించారు. బీఎడ్ పూర్తయిన వెంటనే డీఎస్సీ ప్రకటన రావడంతో మూడు నెలలు కష్టపడి శశికళ విజయం సాధించి ఉపాధ్యాయినిగా ఎంపిక కాగా, శివాజీ తక్కువ మార్కుల దూరంలో లక్ష్యాన్ని చేరుకోలేక పోయాడు. శశికళ అచ్యుతాపురం మండలం హరిపాలెం జిల్లా పరిషత్తు ఉన్నత పాఠశాలలో ఉపాధ్యాయినిగా ప్రస్తుతం పనిచేస్తుండగా, శివాజీ విద్యాశాఖ లోనే సీఆర్‌పీగా విధులు నిర్వహిస్తూ కుటుంబానికి అండగా నిలుస్తున్నారు. ఒకరి అభిప్రాయాలను మరొకరు గౌరవించుకోవడమే తమ బలం అని వీరు చెబుతున్నారు.

గౌరమ్మకు ఘనంగా సారె

కశింకోట గౌరీపరమేశ్వరుల ఉత్సవాన్ని పురస్కరించుకొని శుక్రవారం సాయంత్రం అమ్మవారి సారె ఊరేగింపు భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. మహిళలంతా పసుపుకుంకుమలు, చీరెలు, పండ్లు, మిఠాయిలతో గ్రామంలో ఊరేగింపు నిర్వహించారు. – కశింకోట, న్యూస్‌టుడే

గ్లోబల్ సమ్మిట్‌కు సబ్బవరం విద్యార్థిని ఎంపిక

సబ్బవరం, న్యూస్‌టుడే: ఈనెల 16వ తేదీ నుంచి దిల్లీలోని భారత్ భవన్‌లో జరగనున్న గ్లోబల్ ఏఐ సమ్మిట్‌కు సబ్బవరం ప్రతిభా విద్యాలయంలో పదోతరగతి విద్యార్థిని దొడ్డి హర్షిత ఎంపికైనట్లు ఆ సంస్థ నిర్వాహకులు ఆదిరెడ్డి రమణ తెలిపారు. పాఠశాలలో శుక్రవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఏఐ టెక్నాలజీ ఉపయోగించి ఆన్‌లైన్ షాపింగ్‌పై నీతి ఆయోగ్ ఆధ్వర్యంలో అటల్ టింకరింగ్ ల్యాబ్ మెంటార్ రాజశేఖర్ పర్యవేక్షణలో హర్షిత సరికొత్త ఆవిష్కరణ రూపొందించిందన్నారు. దేశ వ్యాప్తంగా ఆహ్వానించిన వాటిలో 50 ప్రాజెక్టులను ఎంపిక చేయగా అందులో ఇది కూడా ఉందన్నారు. విద్యార్థినిని డైరెక్టర్ శరత్ తేజ, ప్రిన్సిపల్ కనకమహాలక్ష్మి అభినందించారు.

పోతురాజుబాబు జాతర చూసొద్దాం రారండి..

పుణ్య స్నానాలు ఆచరించే జలాశయం ఘాట్ల దగ్గర ఏర్పాట్లు

రావికమతం, న్యూస్‌టుడే: మహాశివరాత్రి సందర్భంగా రావికమతం మండలం చీమలపాడు శివారు కల్యాణపులోవలో జరిగే పోతురాజుబాబు జాతరకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఉత్తరాంధ్రలోని ప్రముఖ శైవక్షేత్రంగా పేరొందిన కల్యాణపులోవకు భారీ సంఖ్యలో వచ్చే భక్తులకు ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా ఎమ్మెల్యే రాజు ఆధ్వర్యంలో అధికారులు సన్నాహాలు చేస్తున్నారు. ఈనెల 15 నుంచి 17 వరకు మూడు రోజులపాటు జరిగే నిర్వహించే జాతరకు ఉత్తరాంధ్ర, తూర్పుగోదావరి జిల్లాల 2.5 లక్షలమంది తరలివచ్చే అవకాశం ఉంది. ఈ ఏడాది ఏర్పాట్ల కోసం 40 ఎకరాల భూమిని చదును చేయించారు. భక్తులు విశ్రాంతి, వాహనాల పార్కింగ్, భోజన, వంటశాలలు సిద్ధం చేయించారు. జలాశయం వద్ద ఇప్పటికే ఆరు పుష్కర ఘాట్లు ఉండగా మరో మూడు కొత్తగా నిర్మించారు. తొమ్మిది పుష్కర ఘాట్ల వద్ద పుణ్యస్నానాలు చేసేందుకు, మహిళలు దుస్తులు మార్చుకోడానికి తాత్కాలిక స్నానఘట్టాలు సిద్ధం చేశారు. జిల్లా కలెక్టర్ విజయ్‌కృష్ణన్, ఎమ్మెల్యే రాజుతో కలిసి శుక్రవారం కల్యాణపులోవను సందర్శించి జాతర ఏర్పాటు పనులను పరిశీలించారు.

రవాణా కష్టాలు లేకుండా..

గతేడాది వరకు దొండపూడి రాణా నుంచి కల్యాణపులోవ వరకు మాత్రమే గతంలో ఆర్టీసీ బస్సులు, వివిధ వాహనాలను అనుమతించేవారు. దీంతో అక్కడి నుంచి 3 కి.మీ. కాలినడకన ఆలయం వద్దకు దర్శనానికి వెళ్లేవారు. దీంతో మహిళలు, వృద్ధులు, వివిధ అనారోగ్యాలతో బాధపడుతున్నవారు దర్శనం చేసుకోవడానికి నడవలేక అక్కడే పూజలు చేసుకునేవారు. ఈ ఏడాది ఆర్టీసీ బస్సులతో సహా వేర్వేరు వాహనాల్లో వచ్చే భక్తులు నేరుగా ప్రధాన ఆలయం వద్దకే చేరుకునేలా కల్యాణపులోవ నుంచి ఆలయం వరకు మట్టితో దగ్గరిదారిని ప్రత్యేకంగా సిద్ధం చేశారు. నర్సీపట్నం, అనకాపల్లి, విశాఖపట్నం ఆర్టీసీ డిపోల నుంచి 80 బస్సు సర్వీసులు నడుపుతున్నారు.

అడ్డదారుల్లో.. అడ్డగోలుగా!

ఈనాడు డిజిటల్, అనకాపల్లి

'మా దారి.. అడ్డదారి. మమ్మల్ని ఆపేదెవరు.. అడ్డేదెవరు' అన్నట్లు తెగించారు జిల్లాలోని భారీ వాహనదారులు. ప్రభుత్వానికి రావాల్సిన ఆదాయానికి చిల్లు పెట్టడంతోపాటు నిబంధనలకు విరుద్ధంగా రవాణా చేస్తున్నారు. వీరి ఆగడాలను నిలువరించాల్సిన అధికారులు నిస్తేజంగా ఉండిపోతున్నారు.


ఉపమాక మీదుగా వెళ్తున్న భారీ లారీ

కాకినాడ జిల్లా రౌతులపూడి నుంచి అనకాపల్లిలోని రాంబిల్లి ప్రత్యామ్నాయ నావికా స్థావరానికి (ఎన్ఏఓబీ) భారీ బండరాళ్లు లారీలతో రవాణా చేస్తున్నారు. రవాణా శాఖ నిబంధనల ప్రకారం ఒక్కో లారీలో 40 టన్నులకు మించి లోడ్ చేయకూడదు. కానీ.. ఈ టిప్పర్లలో 70 టన్నులకు పైగా రవాణా చేస్తున్నారు. రౌతులపూడి నుంచి లారీలు జాతీయ రహదారిపై పాయకరావుపేట, నక్కపల్లి, వేంపాడుమీదుగా ఉన్న టోల్‌ప్లాజా నుంచి రాంబిల్లి వెళ్లాలి. కానీ.. టోల్‌ఫీజ్ ఎగ్గొట్టేందుకు లారీ యజమానులు వేంపాడు నుంచి ఉపమాక రోడ్డు గుండా రాజయ్యపేట, స్టీల్‌ప్లాంట్ రోడ్లపై నుంచి రాంబిల్లి మార్గాన్ని ఎంచుకున్నారు. దీనివల్ల టోల్‌ప్లాజా వద్ద మైనింగ్, రవాణా శాఖ అధికారులు తనిఖీలు తప్పించుకోవచ్చని ఎత్తుగడ వేశారు. ఈ అడ్డదారి కారణంగా ఒకలారీకి రోజుకు దాదాపు రూ. 4 వేలకు పైగా టోల్‌ఫీజ్ కట్టకుండా తప్పించుకుంటున్నారు. పైగా నిబంధనలకు విరుద్ధంగా గ్రామీణ ప్రాంతాలమీదుగా అనుమతులు లేకుండా తరలిస్తున్నారు.

ధ్వంసమవుతున్న రోడ్లు

సామర్థ్యానికి మించి వాహనాలు తిరగడంతో రహదారులు దెబ్బతింటున్నాయి. ఉపమాక, బోయపాడు, రాజయ్యపేట, పాటిమీద గ్రామాల రోడ్లు దారుణంగా తయారయ్యాయి. నెల క్రితం ఆర్అండ్‌బీ అధికారులు నక్కపల్లి నుంచి ఉపమాక మీదుగా రాజయ్యపేట వెళ్లే రోడ్డు, నక్కపల్లి నుంచి పెదబోదుగల్లం వీదుగా చినగుమ్ములూరు వెళ్లే మార్గాల్లో రూ. 6.6 లక్షలతో మరమ్మతులు చేపట్టారు. అయినా.. భారీ వాహనాల రాకపోకల కారణంగా కాస్తా కొద్దిరోజుల్లోనే తిరిగి యథాస్థితికి చేరుకుంటున్నాయి.

నిబంధనలు అతిక్రమిస్తే చర్యలు

టోల్ ఫీజులు తప్పించుకునేందుకు అడ్డదారుల్లో భారీ వాహనాలు రాకపోకలు సాగించడం నేరం. నిబంధనల ప్రకారం లోడు చేసుకుని రాకపోకలు సాగించాలి. ఎప్పటికప్పుడు తనిఖీలు చేస్తున్నాం. అపరాధ రుసుంలు విధిస్తున్నాం. నిబంధనలకు విరుద్ధంగా వాహనాలను నడిపినా, అధిక లోడ్‌తో ప్రయాణించినా చర్యలు తప్పవు.

– మనోహర్, జిల్లా రవాణాశాఖ అధికారి, అనకాపల్లి

100 మీటర్ల దూరం.. 14 కిలోమీటర్ల ప్రయాణం

ప్రత్యామ్నాయ రోడ్డుకు అడ్డంగా వేసిన దుంగలు

అచ్యుతాపురం పైవంతెన నిర్మాణ పనులు వాహనచోదకులకు చుక్కలు చూపిస్తున్నాయి. కొన్ని సందర్భాల్లో *100 మీటర్ల గమ్యం చేరడానికి 14 కిలోమీటర్ల ప్రయాణం చేయాల్సి వస్తోంది.* ఏ రోడ్డును ఎప్పుడు మూసివేస్తారో? తెలియని అయోమయ పరిస్థితి నెలకొంది. పైవంతెన నిర్మాణ కోసం అచ్యుతాపురం-అనకాపల్లి రోడ్డు పూర్తిగా మూసివేసి ప్రత్యామ్నాయంగా మరో వీధిలో రాకపోకలకు అవకాశం కల్పించారు. శుక్రవారం ఈ మార్గం సైతం మూసివేశారు. దీంతో వాహనదారులు 14 కిలోమీటర్ల ప్రయాణం చేసి.. కొండకర్ల, బంగారయ్యపాలెం మీదుగా మడుతూరుకు చేరుకొని అక్కడ నుంచి అచ్యుతాపురం కూడలి దాటాల్సి వస్తోంది. వంతెన నిర్మాణ పనులు నత్తనడకన సాగుతుండటం విమర్శలకు దారితీస్తోంది.

– అచ్యుతాపురం, న్యూస్‌టుడే

పెళ్లి సంబంధాల కోసం వెతుకుతున్నారా..!

నేడు, రేపు మాల అవివాహితులకు 'ఈనాడు పెళ్లి పందిరి' ఉచిత ప్రొఫైల్ రిజిస్ట్రేషన్ కార్యక్రమం

✦ తెలుగింటి వివాహ పరిచయాలకు ఆత్మీయ వేదికైన 'ఈనాడు పెళ్లిపందిరి' మాల అవివాహితుల కోసం ఉచిత ప్రొఫైల్, రిజిస్ట్రేషన్ నిర్వహిస్తోంది. అక్కయ్యపాలెంలోని 'ఈనాడు' కార్యాలయం వేదికగా ఈ కార్యక్రమం జరుగుతుంది. ✦ వివాహం కోసం ఎదురు చూస్తున్న అవివాహితులతో పాటు సంబంధిత కుటుంబీకులు నేడు(శనివారం, ఫిబ్రవరి 14న), రేపు(ఆదివారం, ఫిబ్రవరి 15న) ఉదయం 9 నుంచి సాయంత్రం 5.30 గంటల వరకు పాల్గొని ప్రొఫైల్‌ను ఉచితంగా రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. ✦ మరిన్ని వివరాలకు 9154918858, 8008621414 ఫోన్ నంబర్లలో సంప్రదించవచ్చు. ఫోన్ లేదా యాప్ ద్వారా కూడా ఉచిత ప్రొఫైల్ రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. బయోడేటా, ఫొటోలను పైన తెలియజేసిన వాట్సాప్ నంబర్లకు పంపవచ్చు.

– న్యూస్‌టుడే, విశాఖపట్నం

రీల్స్ చేయొద్దన్నందుకు బడి నుంచి పరార్

నర్సీపట్నం అర్బన్, న్యూస్‌టుడే: ఇన్‌స్టాగ్రాంలో రీల్స్ చేయడం మానుకుని బుద్ధిగా చదువుకోవాలని ఉపాధ్యాయిని మందలించడంతో బడి నుంచి వెళ్లిపోయిన ఇద్దరు బాలికలను పోలీసులు గాలించి పట్టుకుని తల్లిదండ్రులకు అప్పగించారు. పట్టణ సీఐ గపూర్ కథనం ప్రకారం పట్టణంలోని ఓ ఉన్నత పాఠశాలలో ఆరు, ఏడు తరగతులు చదువుతున్న ఇద్దరు బాలికలు స్నేహితులు. వీరు గురువారం ఉదయం పాఠశాలకు వెళ్లినప్పుడు చదువులో వెనుకబడుతున్నారని ఉపాధ్యాయిని గట్టిగా మందలించారు. ఇన్‌స్టాగ్రాంలో రీల్స్ చేయవద్దని హెచ్చరించారు. ఈ విషయాన్ని తల్లిదండ్రులకు చెబుతారేమోనన్న భయంతో స్కూల్ నుంచి వీరిద్దరు బయటకు వచ్చేశారు. సాయంత్రం చీకటి పడే వరకు వరకు బాలికలు ఇళ్లకు రాకపోవడంతో తల్లిదండ్రులు పట్టణ పోలీసులకు ఫిర్యాదు చేశారు. స్పందించిన సీఐ గపూర్ వెంటనే రెండు పోలీసు బృందాలు ఏర్పాటు చేసి గాలింపునకు పంపారు. స్కూల్ నుంచి బస్టాండ్ వరకు వివిధ మార్గాల్లో సీసీ ఫుటేజీలు పరిశీలించారు. వీరు ఓ బస్సు ఎక్కినట్లు గుర్తించి ఆ బస్సు వెళ్లిన చివరి గ్రామం వరకు ఆరా తీశారు. వీరిలో ఓ బాలికకు అల్లూరి జిల్లా జెర్రెల గ్రామంలో బంధువులు ఉన్నారని తెలుసుకుని ఆ ఇంటికి వెళ్లారు. అక్కడే ఉన్న వీరిద్దరిని పట్టుకున్నారు. వీరిని శుక్రవారం సాయంత్రం తీసుకువచ్చి తల్లిదండ్రులకు అప్పగించారు.

వెలుగు వీఓఏలకు ఎలక్ట్రిక్ స్కూటీలు

పాయకరావుపేట, న్యూస్‌టుడే: సూర్యఘర్ అమలు దిశగా మహిళా సంఘాలను ప్రోత్సహించిన వెలుగు వీఓఏలకు శుక్రవారం ఎలక్ట్రికల్ స్కూటీలు అందజేశారు. మండల కాంప్లెక్స్ ఆవరణలోని వెలుగు కార్యాలయంలో జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ ప్రాజెక్ట్ డైరెక్టర్ శచీదేవి చేతులమీదుగా 12 మందికి వీటిని ఇచ్చారు. పీఎం సూర్యఘర్ ప్రయోజనాలపై గ్రామాల్లో అవగాహన కల్పించాలని చెప్పారు. పర్యవేక్షక ఇంజినీరు ప్రసాద్, ఏపీఎం ఆర్.శ్రీనివాసరావు పాల్గొన్నారు.

సందర్భమేదైనా ఈనాడు ను చేసుకోండి వేదిక
మీ బంధుమిత్రులు, కుటుంబ సభ్యులు, శ్రేయోభిలాషులకు
ఈనాడు లో ప్రకటనల ద్వారా తెలియజేయండి

ఈనాడు యాడ్స్ ద్వారా తెలియజేయండి
ప్రకటనల కొరకు సంప్రదించండి
80087 09638

వెబ్‌సైట్, మనమిత్రలో ఇంటర్ హాల్ టికెట్లు

అనకాపల్లి గ్రామీణం, న్యూస్‌టుడే: ఇంటర్ పరీక్షలకు సంబంధించి హాల్ టికెట్లను ఇంటర్మీడియట్ విద్యామండలి శుక్రవారం విడుదల చేసింది. జిల్లాలో ఈ ఏడాది ప్రభుత్వ, ప్రైవేటు కళాశాలల నుంచి ప్రథమ, ద్వితీయ సంవత్సరాలకు సంబంధించి మొత్తం 25,664 మంది విద్యార్థులు పరీక్షలు రాయనున్నారు. వీరి కోసం 34 కేంద్రాలను సిద్ధం చేస్తున్నారు. గతంలో విద్యాసంస్థలు ఫీజు బకాయిల కోసం హాల్‌టికెట్లు జారీ చేయడంలో విద్యార్థులను తీవ్ర ఒత్తిడికి గురిచేసేవి. వీటిని దృష్టిలో ఉంచుకుని హాల్ టికెట్ల జారీని ప్రభుత్వం సులభతరం చేయడంతో విద్యార్థుల ఇబ్బందులు తొలగాయి. విద్యార్థులు http:///bie.ap.gov.in వెబ్‌సైట్ ద్వారా నేరుగా హాల్ టికెట్లు పొందవచ్చు. 95523 00009 వాట్సాప్ మనమిత్ర నంబర్‌కు హాయ్ అని మెసేజ్ చేసి హాల్‌టికెట్ డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. హాల్‌టికెట్లపై కళాశాల ప్రిన్సిపల్, కళాశాల స్టాంప్ అవసరం లేదని అధికారులు చెబుతున్నారు.

నకిలీ మరణ ధ్రువపత్రంతో రిజిస్ట్రేషన్

ఎలమంచిలి, న్యూస్‌టుడే: నకిలీ మరణ ధ్రువపత్రంతో వేరొకరికి చెందిన భూమిని రిజిస్ట్రేషన్ చేయించారంటూ వచ్చిన ఫిర్యాదును సబ్ రిజిస్ట్రార్ రవి కుమార్ శుక్రవారం పట్టణ పోలీసుల దృష్టికి తీసుకెళ్లారు. దీనిపై విచారణ చేపట్టి చర్యలు తీసుకోవాలని కోరారు. జంపపాలెం గ్రామానికి చెందిన దాడి జగ్గ అప్పలనాయుడు జిల్లా రిజిస్ట్రార్‌కు ఫిర్యాదు చేశారని, ఆయన నిందితులకు నోటీసులు జారీ చేసినా విచారణకు హాజరు కాకపోవడంతో పోలీసుల దృష్టికి తెచ్చామన్నారు. ఈ విషయంపై పట్టణ ఎస్సై సావిత్రిని వివరణ కోరగా ఫిర్యాదు ఇవ్వడం వాస్తవమేనని, దీనిపై విచారణ చేస్తామన్నారు.

40%* వరకు తగ్గింపు బంగారు ఆభరణముల తరుగు (VA) పై
20%* తగ్గింపు డైమండ్ ధరపై
NO* తయారీ ఛార్జీలు సాధారణ వెండి వస్తువులు & పట్టీలపై

* ఈ ఆఫర్ సింగిల్ డిజిట్ తరుగు గల ఆభరణములపై వర్తించదు, నిబంధనలు వర్తిస్తాయి.

వైభవ్ జ్యూయలర్స్: విశాఖపట్నం, 0891 666 7777 | గాజువాక, 83677 34777 గోపాలపట్నం, 91009 82377 | అనకాపల్లి, 90320 77277 | యలమంచిలి, 79977 11991 | నర్సీపట్నం, 80961 16777 | మరిన్ని వివరములకు 91774 03000

Manoj Vaibhav Gems 'n' Jewellers Limited
Shop online @ www.vaibhavjewellers.com

VAIBHAV® JEWELLERS
Relationships, By Design

ఉద్యోగులకు ఇచ్చిన హామీలు అమలు చేయండి

కలెక్టరేట్ వద్ద ధర్నా చేస్తున్న ఉపాధ్యాయ సంఘం ప్రతినిధులు

కలెక్టరేట్, న్యూస్‌టుడే: ఎన్నికల మ్యానిఫెస్టోలో ఉద్యోగులు, ఉపాధ్యాయులు, పింఛనుదారులకు ఇచ్చిన హామీలు వెంటనే అమలు చేయాలని రాష్ట్ర ఉపాధ్యాయ సంఘం ఆధ్వర్యంలో కలెక్టరేట్ వద్ద శుక్రవారం ధర్నా చేపట్టారు. సంఘం జిల్లా అధ్యక్షుడు ఐ.వి.రామిరెడ్డి మాట్లాడుతూ వేతన సవరణ గడువు ముగిసి 30 నెలలు దాటుతున్నా నేటివరకు 12వ కమిషన్ ఏర్పాటు చేయలేదన్నారు. ఉపాధ్యాయ, ఉద్యోగ, కార్మికులకు 30 శాతం ఐఆర్ ప్రకటించాలన్నారు. పదవీ విరమణ మరుసటి రోజే పింఛను చెల్లింపులు చేపట్టేలా చర్యలు తీసుకోవాలన్నారు. 2003 డీఎస్సీ ఉద్యోగులకు తక్షణమే ఓపీఎస్ విధానాన్ని అమలు చేయాలని డిమాండ్ చేశారు. 2024 నుంచి ప్రభుత్వ ఉద్యోగులకు నాలుగు విడతల డీఏను తక్షణమే చెల్లించాలన్నారు. సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి పరదేశి, రాష్ట్ర కౌన్సిలర్ గంగాధర్, ఉపాధ్యక్షుడు ఉదయ భాస్కర్, మహిళా అధ్యక్షురాలు సునీత, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.

కొత్త పీఆర్‌సీ సాధనే ధ్యేయంగా ఉద్యమం

పాయకరావుపేట, న్యూస్‌టుడే: కొత్త పీఆర్‌సీ సాధనే ధ్యేయంగా ఉపాధ్యాయులు ఉద్యమించాలని ఐక్య ఉపాధ్యాయ సమాఖ్య (యూటీఎఫ్) జిల్లా అధ్యక్షురాలు వి.శ్రీలక్ష్మి అన్నారు. పట్టణంలోని రణభేరి 2.0 ప్రాంతీయ సన్నాహక సమావేశం శుక్రవారం సాయంత్రం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ విద్యారంగ సమస్యలపై ఈనెల 17న జరిగే కార్యక్రమాన్ని విజయవంతం చేయాలన్నారు. దీనిలో భాగంగా విజయవాడలో మహాధర్నా చేస్తున్నామని చెప్పారు. పీఆర్‌సీ కాలపరిమితి ముగిసి రెండేళ్ల ఎనిమిది నెలలైందన్నారు. ఇప్పటికే నాలుగు డీఏలు పెండింగులో ఉన్నాయన్నారు. పదవీ విరమణ చేసిన వారికి రావాల్సిన ఆర్థిక లాభాలను ప్రభుత్వం పట్టించుకోవడం లేదన్నారు. యూటీఎఫ్ జిల్లా గౌరవాధ్యక్షుడు పి.వెంకట్రావు, జె.వి.రాజేష్, కట్టా లోవరాజు కె.ఎస్.ఆర్.కె.రాజు, జి.సతీష్, డి.ఐజాక్, కె.శ్రీరామచంద్రమూర్తి, వి.సూరిబాబు, కె.శ్రీను, ఎం.చంటి తదితరులు పాల్గొన్నారు.

విశ్వవిద్యాలయాల్లో ఖాళీలు భర్తీ చేయాలని నిరసన

కొత్తూరు (అనకాపల్లి), న్యూస్‌టుడే: విశ్వవిద్యాలయాల్లో ఖాళీగా ఉన్న 3,480 ఆచార్యుల పోస్టులను వెంటనే భర్తీ చేయాలని అఖిలభారత విద్యార్థి సమాఖ్య (ఏఐఎస్ఎఫ్) జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు బి.బాబ్జీ, జి.ఫణీంద్రకుమార్ డిమాండ్ చేశారు. ఏఐఎస్ఎఫ్ ఆధ్వర్యంలో శుక్రవారం ర్యాలీ నిర్వహించి, నిరసన ప్రదర్శనలు చేపట్టారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పీజీ విద్యార్థులకు తీరని అన్యాయం చేస్తున్న జీఓ సంఖ్య 77ను వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేశారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ వసతి గృహాల్లోని విద్యార్థులకు మెస్ ఛార్జీలు పెంచాలన్నారు. పాఠశాలలు, కళాశాలలు, విశ్వవిద్యాలయాల అభివృద్ధికి చర్యలు చేపట్టాలన్నారు. విద్యార్థుల బకాయిలను విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ఈ నిరసనలో మణికంఠ, అజయ్, దేవి, జ్యోతి తదితరులు పాల్గొన్నారు.

జాతీయ వాలీబాల్ పోటీలకు బాలబాలికల జట్ల ఎంపిక

బాలికల జట్టు

బాలుర జట్టు

అనకాపల్లి, న్యూస్‌టుడే: ఈనెల 24 నుంచి కోల్‌కతాలో నిర్వహించే జాతీయ అండర్- 16 బాలబాలికల వాలీబాల్ పోటీల్లో పాల్గొనే రాష్ట్ర జట్లను శుక్రవారం అనకాపల్లి జిల్లా కేంద్రంలో ఎంపిక చేశారు. ఈ ఎంపిక పోటీలను జీవీఎంసీ కార్పొరేటర్ పీలా లక్ష్మీసౌజన్య, సోదర సంక్షేమ సమితి వ్యవస్థాపకులు కొణతాల పూర్ణచంద్రరావు, కాండ్రేగుల శ్రీరామ్ ప్రారంభించారు. రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల నుంచి 200 మంది క్రీడాకారులు పాల్గొన్నారు. రాష్ట్ర సెలక్షన్ బోర్డ్ కమిటీ సభ్యులు సూరిబాబు, మల్లేశ్వరరావు, రామశివ పర్యవేక్షణలో రిఫరీలుగా భీశెట్టి శ్రీను, రాపేటి సీతారాం వ్యవహరించారు. ఎంపికైన క్రీడాకారులను రాష్ట్ర గవర కార్పొరేషన్ ఛైర్మన్ మళ్ల సురేంద్ర అభినందించారు.

బాలుర విభాగం: కార్తికేయ్, సత్య కార్తికేయ్, భార్గవ్, శ్రీరామ్ (తూర్పు గోదావరి), అఖిల్ శ్రీవర్మ, బాలు మహేంద్ర (పశ్చిమ గోదావరి), రోహిత్, రవీంద్ర, లోకేష్, దివాకర్, సాయి (అనకాపల్లి), కిరణ్ (అనంతపురం), రిషీ, భరత్ కుమార్, లక్ష్మయ్య (విశాఖ), గణేష్, చైతన్య (నెల్లూరు), జశ్వంత్, గుణశేఖర్ (విజయనగరం), దినేష్‌కుమార్ (చిత్తూరు) ఎంపికయ్యారు.

బాలికల విభాగం: శ్వేత, దేవకుమారి, ఆశ్రిత, సాయి, జస్మిత, శ్రీవిద్య, రక్షణ, ఇంద్ర కుమారి, దుర్గాభవాని (విశాఖ), ఆశ్విని, వర్షిని, గాయిత్రి, దివ్య (విజయనగరం), వెన్నెల, సృజన (పశ్చిమ గోదావరి), లాస్య, యశ్విని, వర్షిణి (తూర్పు గోదావరి), జాస్మిన్ (నెల్లూరు), రమణి (అనకాపల్లి), హేమప్రియ (చిత్తూరు).

LIC హౌసింగ్ ఫైనాన్స్ లిమిటెడ్

LIC HFL
LIC HOUSING FINANCE LTD

బ్యాక్ ఆఫీస్, 4వ అంతస్తు, ఉత్తర విభాగం, జీవన్ సమృద్ధి, న్యూ ఇన్వెస్ట్‌మెంట్ భవనం, ఎల్ఐసి ఎనెక్స్ భవనం, తిక్కన్న రోడ్డు, విశాఖపట్నం - 530004.

ఇ-వేలం అమ్మకం ప్రకటన

సెక్యూరిటైజేషన్ & రీకన్‌స్ట్రక్షన్ ఆఫ్ ఫైనాన్షియల్ ఎస్సెట్స్ & ఎన్‌ఫోర్స్‌మెంట్ ఆఫ్ సెక్యూరిటీ ఇంటరెస్ట్ చట్టం, 2002 క్రింద తనఖా చేసిన స్థిరాస్తి అమ్మకము

LIC హౌసింగ్ ఫైనాన్స్ లిమిటెడ్ **(LIC HFL)** యొక్క అధీకృత అధికారిగా క్రింద సంతకందారు ఆస్థిక ఆస్తులు యొక్క సెక్యూరిటైజేషన్ & రీకన్‌స్ట్రక్షన్ మరియు సెక్యూరిటీ ఇంటరెస్ట్ యాక్ట్, 2002లోని సెక్షన్ 13(12) క్రింద అందించబడిన అధికారములను అమలు చేయుటకు రూల్ 3 ని చదవండి. సెక్యూరిటీ ఇంటరెస్ట్ (ఎన్‌ఫోర్స్‌మెంట్) రూల్స్ 2002 ప్రకారం నోటీసులో పేర్కొన్న బకాయి మొత్తాన్ని తిరిగి చెల్లించమని క్రింది ఋణగ్రహీతలు / తనఖాదారులకు డిమాండ్ నోటీసు జారీ చేయడమైనది. కావున ఋణగ్రహీతలు / తనఖాదారులు తెలియజేసిన బకాయి మొత్తాన్ని తిరిగి చెల్లించడంలో విఫలమైనందున క్రింది సంతకందారుడు పేర్కొన్న చట్టంలోని సెక్షన్ 13(4) క్రింద అందించబడిన అధికారాలను ఉపయోగించి ఈ క్రింది ఆస్తిని **లాంఛనంగా స్వాధీనం** చేసుకున్నారు.

1 ఋణగ్రహీత పేరు : శ్రీ కొమ్మనమంచి కామేశ్వర శర్మ
లోన్ ఖాతా నెం.: 711700002454 ఏరియా ఆఫీస్: గాజువాక

ఆస్తి చిరునామా మరియు వివరములు : విశాఖపట్నం జిల్లా, అనకాపల్లి సబ్ రిజిస్ట్రార్స్ ఆఫీస్ రిజిస్ట్రేషన్ సబ్ డిస్ట్రిక్ట్ పరిధిల, అనకాపల్లి మున్సిపాలిటీ, అనకాపల్లి సర్వే నెం.718/17, 18 మరియు 729/5, 6 లోని 4102.56 చ॥గ॥లు లేదా 3430.28 చ॥మీ॥ల మొత్తం విస్తీర్ణంలో 42 చ॥గ॥లు లేదా 35.11 చ॥మీ॥ల అవిభాజ్యపు మరియు అనిర్దేశ్యపు వాటా స్థల విస్తీర్ణంతో "గీతాంజలి ఎలైట్" నాల్గవ అంతస్తు నందు 1095 చ॥అ॥లు ప్లింత్ ఏరియా (కామన్ ఏరియాలు మరియు బాల్కానీలతో సహా) విస్తీర్ణంతో గల పూర్తయిన ఫ్లాట్ నెం.508. **హద్దులు: తూర్పు:** కొణతాల వరాహ నరసింగరావు & శ్రీరాములు ఇతరుల జిరాయితీ పల్లం భూమి, **పడమర :** అనకాపల్లి నుండి పూడిమడక పోవు రోడ్డు మరియు పి. శ్రీనివాసరావు, బి. సూకరత్నం మరియు ఇతరుల జిరాయితీ పల్లం భూమి, **ఉత్తరం :** కొణతాల మహాలక్ష్మి నాయుడు, శ్రీరాములు మరియు ఇతరుల జిరాయితీ పల్లం భూమి, **దక్షిణం :** చదరం ముసిలినాయుడు, భీమరశెట్టి సూకరత్నం మరియు ఇతరుల జిరాయితీ పల్లం భూమి.

షెడ్యూలు ఆస్తి (బి): "గీతాంజలి ఎలైట్" అను పేరు గల స్టిల్ట్ + జి+ 4 అంతస్తులతో కూడిన ఆర్‌సిసి రూఫ్డ్ భవనం నాల్గవ అంతస్తు నందు 1095 చ॥అ॥ల విస్తీర్ణంతో మరియు స్టిల్ట్ ఫ్లోర్ నందు 60 చ॥అ॥ల కార్ పార్కింగ్‌తో గల రెండు బెడ్ రూమ్‌ల ఫ్లాట్ నెం.508. **నాల్గవ అంతస్తు నందు గల ఫ్లాట్ నెం.508కు హద్దులు: తూర్పు:** వరండా & ఫ్లాట్ నెం.502, **పడమర :** వరండా & ఫ్లాట్ నెం.515, **ఉత్తరం:** డక్ట్, **దక్షిణం :** డక్ట్, అనకాపల్లి గ్రామం, జి.ఎమ్. వార్డు, ఏటిఅపతలఖాండం.

బ్యాంక్ వివరములు (ధరావత్తు బదిలీ చేయవలసిన): Account Number : LHFLVK711700002454, IFSC Code : HDFC0004011 Bank : HDFC Bank, Seethammadhara, VSP, Beneficiary Name : LIC Housing Finance Ltd, Visakhapatnam

రిజర్వు ధర : రూ.25,70,000/- **ధరావత్తు (రిజర్వు ధరలో 10%) రూ.2,57,000/-**

ఇ-వేలం యొక్క వెబ్‌సైట్	https://www.bankeauctions.com
ఆస్తి తనిఖీ కొరకు తేదీ & సమయం	05.03.2026 ఉ॥11.00 గం॥ల నుండి సా॥ 04.00 గం॥ల మధ్యన
టెండరు / బిడ్ సమర్పించుటకు చివరి తేది	13.03.2026 సా॥ 04.00 గం॥ల లోపు (ఆన్‌లైన్ విధానం ద్వారా మాత్రమే)
ఇ-వేలం తేది మరియు సమయం	16.03.2026 ఉ॥11.00 గం॥ల నుండి మ॥ 1.00 గం॥ వరకు

2 ఋణగ్రహీత పేరు : శ్రీ వీర వెంకట వసంత రాయులు దాపర్తి & శ్రీమతి దాపర్తి హిమ బిందు (సహ-ఋణగ్రహీత)
లోన్ ఖాతా నెం.: 711500015931 ఏరియా ఆఫీస్: విశాఖపట్నం

ఆస్తి చిరునామా మరియు వివరములు : విశాఖపట్నం జిల్లా, అనకాపల్లి సబ్ రిజిస్ట్రార్ రెడ్డిపల్లి సబ్ డిస్ట్రిక్ట్ పరిధిలో, పరవాడ మండలం, పెదముసిడివాడ పంచాయితీ పరిధిలో, పెదముసిడివాడ రెవెన్యూ గ్రామం, సర్వే నెం.18/3 మరియు 18/7 [illegible] ఎల్‌పీ నెం.4/2017 (బీపీ నెం.3401/2014/పీ1) లోని "ఆక్సిజన్ ఎవెన్యూ" [illegible] 121 & 120 ఫ్లాట్లలో 1000 చ॥అ॥ల బిల్టప్ ఏరియాతో కూడిన ఆర్‌సిసి స్లాబ్ నివాస [illegible] 135 చ॥గ॥లు లేదా 112.87 చ॥మీ॥ల [illegible] **హద్దులు: తూర్పు :** 30 అడుగుల వెడల్పు రోడ్డు, **దక్షిణం :** ఫ్లాట్ నెం.122, **పడమర :** ఫ్లాట్ నెం.130, 131పి, **ఉత్తరం:** ఫ్లాట్ నెం.120 పార్ట్.

బ్యాంక్ వివరములు (ధరావత్తు బదిలీ చేయవలసిన): Account Number : LHFLVK711500015931, IFSC Code : HDFC0004011 Bank : HDFC Bank, Seethammadhara, VSP, Beneficiary Name : LIC Housing Finance Ltd, Visakhapatnam

రిజర్వు ధర : రూ.30,40,000/- **ధరావత్తు (రిజర్వు ధరలో 10%) రూ.3,04,000/-**

ఇ-వేలం యొక్క వెబ్‌సైట్	https://www.bankeauctions.com
ఆస్తి తనిఖీ కొరకు తేదీ & సమయం	05.03.2026 ఉ॥11.00 గం॥ల నుండి సా॥ 04.00 గం॥ల మధ్యన
టెండరు / బిడ్ సమర్పించుటకు చివరి తేది	13.03.2026 సా॥ 04.00 గం॥ల లోపు (ఆన్‌లైన్ విధానం ద్వారా మాత్రమే)
ఇ-వేలం తేది మరియు సమయం	16.03.2026 ఉ॥11.00 గం॥ల నుండి మ॥ 1.00 గం॥ వరకు

ఇ-వేలం ద్వారా విక్రయం చేయు ఆస్తి పైన చెప్పబడిన ఆస్తి / ఆస్తులు (SARFAESI) ACT 2002 నందు నియమములు మరియు నిబంధనలకు లోబడి [illegible] "ఎక్కడ ఏది ఉన్నది అలాగే", "ఎక్కడ ఏది ఉన్నది అదే" [illegible] ప్రాతిపదికన [illegible]

1) [illegible]
2) [illegible] https://www.bankeauctions.com [illegible] ఫోన్: 91-7191981124/25/26, [illegible] శ్రీ భరత్ కుమార్, ఫోన్ నెం.99481 82222, ఇ-మెయిల్ : andhra@c1india.com
3) బిడ్ పెంపుదల కొరకు ఒక్కొక్క బిడ్‌కు రూ.10,000/- [illegible]
4) పైన పేర్కొన్న తేదీలలో ముందస్తు అపాయింట్‌మెంట్ కొరకు పైన పేర్కొన్న ఆస్తుల తనిఖీని చేసుకోవచ్చు. ఇతర వివరములకు కొరకు సంప్రదించుటకు ఫోన్ నెం. : 9392222077 & 9490738398

* వేలం యొక్క అన్ని ఇతర నిబంధనలు మరియు షరతులు అధికారిక వెబ్‌సైట్‌లో అనుబంధం -2 గా పేర్కొనబడ్డాయి – https://online.lichousing.com/eauction/

ఆమోదిత ఇ-వేలం సర్వీస్ ప్రొవైడర్ "మెస్సర్స్ సి1 ఇండియా ప్రై లి"., at https://www.bankeauctions.com వారి వెబ్‌సైట్ దర్శించి వేలం ద్వారా విక్రయం చేయు ఆస్తి యొక్క పూర్తి వివరములు మరియు అందలి పూర్తి నియమములు మరియు నిబంధనలు తెలుసుకొనవచ్చును.

తేది : 12.02.2026, ప్రదేశం : విశాఖపట్నం సం/- అధీకృత అధికారి, LIC హౌసింగ్ ఫైనాన్స్ లిమిటెడ్

తొలి బడికి తోడ్పాటు

విద్యార్థులకు స్టడీ మెటీరియల్ అందిస్తున్న ఎలమంచిలి మున్సిపల్ కమిషనర్ ప్రసాద్‌రాజు తదితరులు

హుకుంపేట, న్యూస్‌టుడే: మున్సిపల్ కమిషనర్‌గా ఉన్నత స్థాయికి చేరినా తాను విద్య బోధించిన పాఠశాలను మర్చిపోలేదు బి.జె.ఎస్‌ప్రసాద్ రాజు. 2002లో డీఎస్సీలో ఉపాధ్యాయుడిగా ఎంపికై.. 2003 సంవత్సరంలో మెట్టమొదటి సారిగా వాకపల్లి గ్రామంలో ఎంపీపీ పాఠశాల ఉపాధ్యాయుడిగా నియమితులయ్యారు ఆయన. ఆ గ్రామంలో అప్పటికి పాఠశాల భవనం కూడా లేదు. ప్రస్తుతం ఎలమంచిలి మున్సిపల్ కమిషనర్‌గా పనిచేస్తున్న ఈయన.. వాకపల్లి బడిలో విద్యార్థులకు రూ. 20 వేలతో స్టడీ మెటీరియల్, ఎల్ఈడీ టీవీలు కొనుగోలు చేసి.. శుక్రవారం అందించారు. ఎలమంచిలి మున్సిపాలిటీలో విధులు నిర్వహిస్తున్న అసిస్టెంట్ ఇంజినీర్లు నానాజీ, గణపతిరావు రూ. 3500లతో పుస్తకాలు, పెన్నులు అందజేశారు. వాకపల్లి గ్రామానికి రహదారి సమస్య అప్పటి నుంచి ఉందని.. ఈ సమస్యను ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్తానని పేర్కొన్నారు.

నిందితుడికి అయిదు నెలల జైలు

అనకాపల్లి పట్టణం, న్యూస్‌టుడే: అనకాపల్లిలోని పూడిమడక రోడ్డులో ద్విచక్ర వాహనం చోరీ చేసిన నిందితుడికి అయిదు నెలల జైలుశిక్ష విధిస్తూ న్యాయమూర్తి తీర్పు ఇచ్చారని పట్టణ సీఐ ప్రేమ్‌కుమార్ తెలిపారు. ద్విచక్రవాహనాన్ని చోరీ చేసిన నేరంపై పార్వతీపురం మన్యం జిల్లా ఆనందపురానికి చెందిన మరిపి గోవిందరావు అలియాస్ గౌతమ్‌ను అరెస్ట్‌చేసి కోర్టులో ప్రవేశపెట్టగా నేరం రుజువు కావడంతో అయిదు నెలల జైలు శిక్ష విధిస్తూ న్యాయమూర్తి రమేశ్ శుక్రవారం తీర్పు ఇచ్చినట్లు పట్టణ సీఐ తెలిపారు.

రక్షణ ఛారిటబుల్ ట్రస్టు గోశాల పరిశీలన

ఎస్.రాయవరం, న్యూస్‌టుడే: పెనుగొల్లు సమీపంలోని రక్షణ ఛారిటబుల్ ట్రస్టు గోశాలను డీఎస్పీ శ్రీనివాసరావు, సీఐ రామకృష్ణ, ఎస్సై విభీషణరావు శుక్రవారం పరిశీలించారు. మూతపడిన గోశాలలో నిర్వాహకులు పశువులను ఉంచుతూ అక్రమ రవాణాకు పాల్పడుతున్నారన్న ఆరోపణలు రావడంతో ఎస్పీ ఆదేశాల మేరకు పోలీసులు పరిశీలించారు. ఈ ప్రదేశంలో ప్రస్తుతం ఎటువంటి పశువులు లేనట్లు గుర్తించారు. స్థానికులతో మాట్లాడారు. గోశాల పరిశీలనకు మాత్రమే వచ్చారని, ఎటువంటి విచారణ చేపట్టలేదని సీఐ రామకృష్ణ తెలిపారు.

పశువుల అక్రమ రవాణాపై చర్యలు తీసుకోండి

నక్కపల్లి, న్యూస్‌టుడే: కూలీలుగా ఉన్న తమ పేరిట తమకు తెలియకుండానే పశువుల తరలింపునకు లైసెన్స్‌లు తీసుకుని అక్రమ రవాణాకు పాల్పడుతున్న వ్యక్తిపై కఠిన చర్యలు తీసుకోవాలని దేవవరం, నామవరానికి చెందిన పలువురు కూలీలు, పాడిరైతులు డీఎస్పీ పి.శ్రీనివాసరావు, సీఐ జె.మురళికి ఫిర్యాదు చేశారు. వీరంతా నక్కపల్లి స్టేషన్‌కు శుక్రవారం చేరుకుని వినతిపత్రం అందించారు. చాలా ఏళ్లగా తామంతా పశువుల వ్యాపారుల వద్ద కూలీలుగా పనిచేయడంతోపాటు పాడి రైతులుగా ఉంటున్నామన్నారు. విజయనగరం జిల్లాకు చెందిన శేఖర్ వద్ద పదేళ్లగా పని చేస్తున్నామన్నారు. అతడు తమ ఆధార్ కార్డులు తీసుకుని తమనే వ్యాపారులుగా, కూలీలుగా చూపించి పశు సంవర్ధక శాఖ నుంచి అక్రమంగా అనుమతులు తీసుకున్నారని ఆరోపించారు. విషయం ఆలస్యంగా గ్రహించి తాము ఇతడి వద్ద పనిచేయడం మానేశామన్నారు. ఓర్వలేని శేఖర్ తమ వాహనాలను అడ్డగించి అక్రమ వసూళ్లకు పాల్పడుతున్నారని ఫిర్యాదు చేశారు.

పెనుగొల్లులో రక్షణ ఛారిటబుల్ ట్రస్టు నిర్వాహకుడితో చర్చిస్తున్న డీఎస్పీ శ్రీనివాసరావు

తపోవనం.. శోకతప్తం

సచ్చిదానంద సరస్వతి మృతితో విషాదంలో భక్తులు

పాయకరావుపేట, తుని గ్రామీణం, న్యూస్‌టుడే: కాకినాడ జిల్లా తుని సమీపంలోని కాశీ తపోవనం పీఠాధిపతి స్వామి సచ్చిదానంద సరస్వతి మృతితో భక్తులు విషాదంలో మునిగిపోయారు. శుక్రవారం ఆయన గుండెపోటుతో కన్నుమూశారు. సమాచారం తెలిసి వివిధ ప్రాంతాల నుంచి భక్తులు, శిష్యులు తరలివచ్చి నివాళులర్పించారు. శృంగేరి పీఠం వేదపండితుల ఆధ్వర్యంలో స్వామి అంతిమ సంస్కారాలు సాయంత్రం ముగిశాయి. ★ స్వామీజీ స్వస్థలం విజయనగరంలోని దుడ్డివారి వీధి. విశాఖలో విద్యాభ్యాసం పూర్తిచేసిన ఆయన తన పదహారోయేట సన్యాసాశ్రమం స్వీకరించారు. శృంగేరి పీఠానికి అనుబంధంగా ఉమ్మడి కరీంనగర్‌లోని ధర్మపురిలో ఆశ్రమం ఏర్పాటుచేశారు. గత రెండు దశాబ్దాలుగా తుని కుమ్మరిలోవలోనూ ఆశ్రమం, ఆలయాలు ఏర్పాటుచేసి ఆధ్యాత్మిక కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఇక్కడి వేద పాఠశాలలో రుగ్వేదం, యజుర్వేదం బోధన చేసి వందలాది మంది విద్యార్థులను తీర్చిదిద్దారు. గోవుల పరిరక్షణకు పాటుపడేవారు. తపోవనం వద్ద మాజీ మంత్రి యనమల రామకృష్ణుడు మాట్లాడుతూ.. సనాతన ధర్మపరిరక్షణకు సచ్చిదానంద సరస్వతి ఎంతో కృషిచేశారన్నారు. నివాళులర్పించేందుకు వచ్చిన తెలంగాణ రాష్ట్ర దేవాదాయశాఖ మంత్రి కొండా సురేఖ మాట్లాడుతూ..తమ కుటుంబం ఆధ్యాత్మిక గురువును కోల్పోయిందని, నిజమైన ధర్మ పరిరక్షకుడంటూ కన్నీటిపర్యంతమయ్యారు.

బార్ కౌన్సిల్ ఎన్నికలు ప్రశాంతం

అనకాపల్లి పట్టణం, న్యూస్‌టుడే: అనకాపల్లి కోర్టులో ఏపీ బార్ కౌన్సిల్ ఎన్నికలు శుక్రవారం ప్రశాంతగా జరిగాయి. రిటర్నింగ్ అధికారి పిల్లా హరిశ్రీనివాసరావు పర్యవేక్షణలో జరిగిన ఈ ఎన్నికల్లో 237 మంది న్యాయవాదులు ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఫలితాలు వారం రోజుల్లో రానున్నాయి.

మీ ప్రేమను మరువలేను.. మీరులేని లోకంలో ఉండలేను

మనోవేదనతో యువకుడి ఆత్మహత్య

నాగేశ్వరరావు పాతచిత్రం

ఎలమంచిలి, న్యూస్‌టుడే: పెంచి పెద్ద చేసిన వారి ప్రేమను మరువలేక ఎలమంచిలి పట్టణంలో ఓ యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు. 'మీరు లేని నాకు నిద్ర పట్టడంలేదు. తిండితిన బుద్ధికావడం లేదు. మీవెంటే నేనూ వస్తా' అంటూ డెయిరీలో రాసుకుని ఉరికంబానికి వేలాడాడు. పట్టణ ఎస్సై సావిత్రి తెలిపిన వివరాల ప్రకారం.. ఎలమంచిలి పట్టణం ద్వారకానగర్‌లో అలుగోలు వీర వెంకట శివ నాగేశ్వరరావు (27) నివాసం ఉంటున్నాడు. ఇతని తండ్రి శ్రీనివాస్ కార్పెంటర్. తల్లి నాగరత్నం అంగన్‌వాడీ కార్యకర్త. వీరిద్దరూ తగరపువలసలో ఉంటారు. నాగరత్నం అక్క, అన్నయ్య శివ ఎలమంచిలిలో ఉంటున్నారు. వీరిద్దరూ అవివాహితులే. దీంతో నాగేశ్వరరావు చిన్నతనం నుంచి వీరిద్దరి వద్దే పెరిగాడు. చిన్నప్పటి నుంచి ఆలనాపాలనా చూపిన పెద్దమ్మ ఐదేళ్ల కిందట చనిపోయింది. నాలుగు నెలల కిందట దసరా ముందు మేనమామ శివ చనిపోయాడు. అప్పటి నుంచి కుమారుడిని తగరపువలస వచ్చేయమని తల్లిదండ్రులు ఒత్తిడి చేశారు. ఎలమంచిలి వదిలి రాలేనంటూ ఇక్కడే ఉండిపోయాడు. పెంచిన వారి ప్రేమను మరిచిపోలేక నాలుగు నెలలుగా మనోవేదనతో ఉంటున్నాడు. సరిగా తిండితినక చిక్కిపోయాడు. మేనమామ, పెద్దమ్మల చెంతకు నన్ను తీసుకెళ్లాలని దేవుడిని వేడుకుంటూ... డెయిరీలో తన వేదనను పొందుపర్చి గురువారం రాత్రి ఉరిపోసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. దీనిపై పోలీసులు విచారణ చేపట్టారు. మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహించి తల్లిదండ్రులకు అప్పగించారు. ఎదిగొచ్చిన కొడుకు దూరం కావడంతో తల్లిదండ్రుల వేదనకు అంతులేకుండా పోతోంది. స్థానిక పట్టణ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

రోడ్డు ప్రమాదంలో ఆర్మీ ఉద్యోగి మృతి

సూర్యప్రకాశరావు (పాతచిత్రం)

అనకాపల్లి పట్టణం, న్యూస్‌టుడే: తుమ్మపాల సమీపాన జరిగిన రోడ్డు ప్రమాదంలో ఆర్మీ ఉద్యోగి మృతిచెందారు. ట్రాఫిక్ ఎస్సై శేషగిరిరావు కథనం ప్రకారం.. సింహాచలం సమీపాన సింహపురిలో కుటుంబం నివాసం ఉంటుండగా... సంబకాయల అప్పల సూర్యప్రకాశరావు (48) హైదరాబాద్‌లోని ఆర్మీలో ఉద్యోగం చేస్తున్నారు. స్వగ్రామం బవులవాడలో గురువారం జరిగిన పండగకు అనకాపల్లి వచ్చారు. సోదరుడు దుర్గారావుతో కలిసి ఆర్టీసీ కాంప్లెక్స్ నుంచి బవులవాడకు ద్విచక్రవాహనంపై బయలుదేరారు. తుమ్మపాల సమీపంలో ఎదురుగా వస్తున్న ప్రైవేటు మినీ బస్సు రహదారిపై ఉన్న గోతిని తప్పించబోయి కుడివైపునకు మళ్లించడంతో ఎదురుగా ద్విచక్ర వాహనంపై వస్తున్న అన్నదమ్ములను ఢీకొట్టింది. వాహనం వెనక కూర్చున్న సూర్యప్రకాశరావు మినీ బస్సు అద్దాన్ని ఢీకొని పడిపోయారు. తలకు తీవ్ర గాయమవడంతో మృతిచెందారు. గాయపడ్డ దుర్గారావు అనకాపల్లిలోని ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. సూర్యప్రకాశరావుకు భార్య, ఇద్దరు కుమారులు ఉన్నారు.

చికెన్ ధరలు

(కిలోకి - రూ.లలో)

	వెన్‌కాబ్	బ్యాగ్
ఫారం గేటు	115	110
లైవ్	142	130
డ్రెస్డ్	206	230
స్కిన్‌లెస్	234	240

EENADU Classifieds

BUSINESS SERVICES

లోకేష్ గోల్డ్ లోన్స్ బ్యాంక్/ ప్రైవేట్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఆదేరోజు మార్కెట్ రేటుకు కొనబడును. ✆ 9848488068, 7799223300.

WANTED DEALERS/AGENTS

Appointing District Dealers: Premium KOLA Rice brand invites financially strong wholesale distributors for Visakhapatnam, Vizianagaram & Srikakulam. Attractive margins & full company support. Call: 9866926083

FINANCIAL SERVICES

స్థిరాస్తులపై ఆంధ్రప్రదేశ్ అంతటా మార్టిగేజ్ లోన్స్ మరియు స్థిరాస్తి ఎక్కడ ఉన్నా ఏసంస్థలో ఉన్నా Xerox పేపర్స్‌పై 2nd మార్టిగేజ్ లోన్ ఇవ్వబడును. 50లక్షలలోపు, అయోధ్య కోఆపరేటివ్ బ్యాంక్. ✆ 93969 99669.

ప్రభుత్వ ఉద్యోగులకు పర్సనల్ లోన్స్ ఇళ్ల స్థలాలు, పొలాలు, ఫ్యాక్టరీలు, స్థిరాస్తులు, కాలేజీలపై తక్కువ వడ్డీతో ఫైనాన్స్ చేయబడును. బ్యాంకు లోన్స్‌లో ఉన్నా ఇవ్వబడును. *నో సిబిల్/ నో బ్రోకర్స్ *MSR గ్రూప్, వైజాగ్. Ph.:9121314141.

PEOPLE CARE

OLD AGE HOME

అక్కయ్యపాలెం అబీద్‌నగర్‌లో మదర్ & ఫాదర్ రిటైర్మెంట్ హోమ్ ఆధునికవసతులతో డాక్టర్ & నర్సింగ్ పర్యవేక్షణలో వృద్ధులు & పేషెంట్లకు సేవలు 7794948777.

REAL ESTATE

FLAT FOR SALE

GAJUWAKA

కూర్మన్నపాలెం,MVV పార్క్, గేటెడ్ కమ్యూనిటీ E/F 2 BHK 895SFT, 8thఫ్లోర్, Dబ్లాక్, ఫ్లాట్ 814, టూవీలర్ పార్కింగ్2, 30L అమ్మకం. 7075553377

JAGADAMBA

3BHK Flats For Sale in Dabagardens Behind Chennai Shopping Mall. Possession by May 2026. Contact: 9440190093.

KURMANNAPALEM

3 BHK 1223 Sft 3 Yrs Old S/W Facing with Cupboards, Lift, Car Parking, Vadlapudi, Near Sivalayam, VEPZ Road. 9949701827.

MURALINAGAR

New 2 B.H.k flat for sale at Madhavadhara near East park E\F, car parkg & lift availble. ✆ 9866321992

N A D

3Bhk 1800 sft flat E/f. 2Bhk 865sft S/f 2Bhk 820sft N/f 5th floor for sale @ 4500 per sft at Vimanagar. ✆ 9446139989

PENDURTHI

పెందుర్తి చిన్నముషిడివాడలో S/F 800SFT 26L, W/F 1080SFT 32L, S/F 930SFT 30L & E/F 1280SFT 38L 2BHK సెకండ్స్ ఫ్లాట్స్‌అమ్మకము. ✆ 7075553377

SEETHAMMADHARA

1000sft 2BHK South face full vastu 5yrs resale; Seethammadhara (Near NRI Hospital), Price: 1.05CR (negotiable). Phone: 9848521803

SUJATHANAGAR

3BHK wood work E/F 1350 sft, 6Yrs. old 100sft Road, 50L & 2 BHK1060sft. W/F, 2yrs old, 38L. Sujatanagar ✆ 7997274447, 8639168165.

GENERAL

858 Sft. Gr. floor 2 BHK S/F Matrusri Apartment Fully furnished & Car Parking, Near Sreekanya Theater, VSP. ✆ 8886734632.

HOUSE FOR SALE

GAJUWAKA

3 Floors, 6 Portions in 200 Sq.Yds. E/F Street No.:4 LV Nagar, Drivers Colony, Old GWK. Rental 50K getting. 9704619817.

MADDILAPALEM

Individual House for Sale H.B.Colony, Bhanu Nagar, 15Ft. Road, E/F, Opp: Appollo Pharmacy Road. Please Contact If you are Only Direct Buyer(Mediators Please Don't Contact). Ph: 7893766775.

PENDURTHI

120 గజాలలో E/N & N/F లలో G+1 ఇల్లులు -2 అమ్మకం. పెందుర్తి మెయిన్‌రోడ్ నుండి 700 మీటర్ల దూరం (అఖిలేశ్వరి హాస్పటల్ డౌన్) Ph.:8096206939.

డూప్లెక్స్ హౌస్ N/F 100 గజాల్లో పెందుర్తి దగ్గర రాజయ్యపేటలో 6 Lane హైవేకి అతి దగ్గర్లో (200 మీటర్ల దూరం) 8096206939, 9603053573.

SEETHAMMADHARA

267sqy 6BHK Duplex Individual House (40x60) TPT Colony Back to Gurudwara Seethammadhara. ✆ 9894139146, 9000275115

LAND FOR SALE

GENERAL

పూసపాటిరేగ 'మం' గోవిందాపురం రోడ్డు హైవేకి 1/2KM తారురోడ్డు ఫేసింగ్ 9&4 ఎకరాలు కొబ్బరితోట అమ్మకం & హోటల్ లీజుకు కలదు. ✆ 9440255187.

PLOT FOR SALE

ANANDAPURAM

Sri Lok Valley @Tarluvada near Google Data Center Premium Plots E/F, W/F 200, 333, 400 Sq.Yds with Bank Loan. ✆ 8309646918.

BHEEMILI

Dorathota Road Facing Layout 280 SYd's West Facing, 200 SYd's Bheemili Plots for Sale. Contact ✆ 9989458845.

BHOGAPURAM

VMRDA RERA approved Plots * భోగాపురం, అయినాడ, సారిక కొత్తవలస, కోనాడలో అమ్మకానికి వున్నాయి. బ్యాంకులోన్ సదుపాయం. 8297349196.

KAPULUPPADA

200 & 400 Sq.Yds. VUDA Plots for Sale @ Kapuluppada, Bheemili. Contact: 8759199999.

N A D

160 sq.yrd (35x41) N/F 30ft Rd. 2nd plot Laneno: 10, Vimanagar for sale. Direct parties only. ✆ 9446139989

PENDURTHI

చినముషిడివాడలో MSN ఉడా లేఅవుట్‌లో ఇంద్రాణి ఫంక్షన్ హాల్ సమీపంలో ప్లాట్‌నెం. 25, 183 1/2 చ॥గ॥ స్థలం అమ్మకంనకు కలదు. 8074640147.

COMMERCIAL SPACE FOR SALE

GENERAL

Dwarakanagar Commercial 162 Sq.Yds G+2 Getting Rent 1,50,000/- & 292 Sq.Yds M.V.P. Colony 167 Sq.Yds Plot for Sale. ✆ 8599996668

LEASE

GENERAL

తెలంగాణ, ఖమ్మంలో 3021 చ॥గ॥లు ట్విన్ థియేటర్/ కమర్షియల్ లీజుకు సం॥ 9848531544. bit.ly/4rMldEv

WANTED

GENERAL

Wanted Plots for Development upto 500 Sq.Yds in and around Vizag City Utkarsaa Enterprises, Kakaninagar. ✆ 8885516379

TO LET

BEACH ROAD

Tolet Defence Officers Flats 3BHK, 3rd Floor A 301, 2200 Sft. Sea Facing Opp. VUDA Park, Ph: 8130531551, 9392868961.

MADHURAWADA

Madhurawada, VSP Sampath Nagar, 2BHK, 1100 Sft # 402, MK Lotus Apt. with Car Park & Lift. Flat for Rent. ✆ 9849586088.

COMMERCIAL

AKKAYYAPALEM

To-Let Commercial Shop/ Office 1000 Sft. Akkayyapalem Main Road Nr. Sangam Office Bus Stop Cont: 9493174782/ 9493546007.

MADHURAWADA

Built to Suite Commercial Space 6000 Sft. Ground & First Floors 80' Double Road Facing for Rent @ PM Palem. 9642433348.

SIRIPURAM

Commercial Space VIP Towers Down with Very Good Connectivity Ideal for Offices, IT Cos, Startup Plug&Play, Gym's, Clinics, Guest Houses, Storage Spaces etc. 9573271122

GENERAL

Ramnagar Nr. Care Hospital G.Flr Comml 2500 Sft @ 1,25,000/- 1st Flr 2100 Sft 3 B/R Furnished @ 36K. ✆ 9246212671/ 9866735212.

చినముషిడివాడ- సబ్‌రిజిస్ట్రార్ ఆఫీస్ దరి 60F" రోడ్డును ఆనుకొని 1st ఫ్లోర్ 3000, గ్రౌండ్‌ఫ్లోర్ 1200 Sft అద్దె/ లీజుకి కలదు. గొడౌన్, బ్యాంక్‌లకు, ఆఫీస్‌లకు etc. 9848176888.

SECOND SALE

Office Furniture for Sale New Looking Furniture and Computers. Contact: ✆ 8905890542.

JOBS

@@ ISO** Co. Needs for Vizag Branch. 1. Office Manager (Rtd. / Gulf Return) 2. Admn. Manager: 5 Yrs exp. Good Package. Ph: 9848551846.

Wanted Experienced Civil Engineers for MES & DGNP Govt. Projects. SSV Infra Projects. 9010597999. vidyasagardvp@gmail.com

Require Senior Persons Retd/VRS from Any Field to Work from Office. Salary Negotiable & To be Finalised On 14th, 15th & 16th During Interview. Call: Sheshagiri. 8885435455.

We are hiring Telecallers. Freshers can also apply Age: 21-30. Monthly Salary: 13K+ (MS Excel must) Vizag. Send us your CV Sri Karthikeya Associates Ph: 9948518361.

Required Accountant (Female) Experience in GST Filing and Tally for our Granite Export Company at Vizag. ✆ 9908664521.

ప్రముఖ కార్పొరేట్ సంస్థకు మేనేజర్స్ కావలెను. M/F హౌస్‌వైఫ్స్. Rtd. VRS టీచర్స్ కావలెను. F/P టైం శాలరీ & ఇన్సెంటివ్స్ కలవు. ✆ 9704480659.

NARAYANA ENGINEERING COLLEGES
(AUTONOMOUS) : NELLORE | GUDUR
we are HIRING
Applications are invited from eligible candidates for the position of ASSISTANT PROFESSOR, PLACEMENT TRAINER in the following disciplines. Interested candiates may e-mail their resumes.
TRAINING & PLACEMENT
CORPORATE RELATIONS EXTERNAL
APTITUDE | REASONING | VERBAL
SOFT SKILLS
ENGLISH LANGUAGE LAB TRAINER
TECHNICAL TRAINER (C | JAVA | PYTHON DATA STRUCTURES | AI TOOLS | FULL STACK DATA BASE | AWS | BI TOOLS DIGITAL MARKETING TOOLS).
ENGINEERING
CSE (AIML, DATA SCIENCE) | ECE | CIVIL MECHANICAL | MATHS | ENGLISH CHEMISTRY | PHYSICS
GENERAL INFORMATION
• Qualifications and experience must be as per AICTE norms.
• Salary is not a constraint for deserving candidates.
• Industrial experience will be considered as an added advantage.
For Enquiries Contact - HR : 87903 50096
Mail your resume to: careers.nec@narayanagroup.com

VZM మల్టీస్పెషాల్టీ హాస్పిటల్‌లో పనిచేయుటకు జనరల్‌సర్జన్, గైనకాలజిస్ట్, ENT, రేడియాలజీ, న్యూరాలజీ& స్టాఫ్‌నర్స్ కావలెను. C:9440193650, 9440181635.

ఫ్లెక్స్ ప్రింటింగ్ షాపులో - ఫొటోషాప్ డిజైనర్స్ - 2 సం॥ అనుభవం గలవారు సంప్రదించండి - అక్షర డిజిటల్ - ద్వారకానగర్, విశాఖపట్నం-16. ✆ 9290128958

కన్‌స్ట్రక్షన్ కంపెనీలో పనిచేయుటకు సివిల్ ఇంజినీర్స్ (M/F) కావలెను. ఆకర్షణీయమైన జీతం. వాట్సాప్ 9949129054.

లేడీ ఆఫీస్ ఇంచార్జి -1, అర్హత : డిగ్రీ, వయస్సు : 25సం.లు పైన, శాలరీ -15వేలు, *లేడీ రిసెప్షనిస్ట్-2, అర్హత: ఇంటర్, శాలరీ-10వేలు, ఆయా-1, ఆఫీస్ బాయ్-1, శాలరీ-9వేలు, అర్జెంటుగా కావలెను. క్రిష్టియన్ ఎడ్యుకేషనల్ అకాడమీ, న్యూ కాలనీ. Ph: 9121232326

త్రివేణి హోంకేర్‌లో వృద్ధులను/ పేషెంట్స్ చూసుకొనుటకు వర్కర్స్/ నర్సులు కావలెను. ఫ్రీ వసతి, భోజనం.జీ:18K to 20K. ✆96404 00073, 98485 71888.

SECURITY GUARDS

జై గణేష్ సెక్యూరిటీ సంస్థలో విశాఖ స్టీల్ ప్లాంటు ఏరియాలో సెక్యూరిటీ గార్డులు 16 మంది, డ్యూటీ 8 గం॥ W/H, జీతం నెలకు ₹ 16,500/, PF & ESI, సెక్యూరిటీ సూపర్‌వైజర్ (Ex-Service or Civil) 9 మంది, జీతం ₹ 20,000/, ఉచిత నివాసం, సబ్సిడీ భోజనం, యూనిఫాం ఉచితం ✆ 93460 01964

గమనిక

క్లాసిఫైడ్ ప్రకటనలకు ప్రతిస్పందించే ముందు తగిన రీతిలో క్షుణ్ణంగా విచారించుకోవలసిందిగా పాఠకులకు సూచించడమైనది. ప్రకటనదారు చెబుతున్న లేదా చేసుకుంటున్న క్లెయిములతో ఈ వార్తాపత్రికకు ఏవిధమైన సంబంధం లేదు. ప్రకటనదారులు సరుకుల అమ్మకం లేదా అందించిన సేవల విషయంలో తప్పు, ప్రకటనల ద్వారా ప్రజల నుండి ఎట్టి డబ్బును వసూలు చేయరాదు. డబ్బును వసూలుచేసే ప్రకటనకర్తను బ్లాక్- లిస్టులో ఉంచే మరియు/ లేదా అతనిపై చట్టపరమైన చర్య తీసుకునే హక్కు యాజమాన్యానికి కలదు.

(c) eenadu

అనకాపల్లి

• అనకాపల్లి • ఎలమంచిలి • పాయకరావుపేట

తెరపై ఈనాడు

రాజా: **ఫంకీ** రామచంద్ర: **అమరావతికి ఆహ్వానం శతకం** వెంకటేశ్వర: **స్కయ్ ఉదయం, మొదటి ఆట, చథా పచ్ఛ మేట్నీ, రెండోఆట,** సత్యనారాయణ స్క్రీన్1: **అనగనగా ఒకరాజు**, స్క్రీన్2: **యుఫోరియా** పర్తిసాయి: **మన శంకర వరప్రసాద్‌గారు** షిర్డిసాయి: **విత్‌లవ్**
అచ్యుతాపురం: శ్రీబాలాజీ విలేజ్ సినిమా స్క్రీన్-1: **కపుల్ ఫ్రెండ్లీ** స్క్రీన్-2: **ఫంకీ**

ఆరోగ్యసిబ్బందికి పనిభారం తగ్గించాలి

మునగపాక: ఆరోగ్య సిబ్బందికి పనిభారం తగ్గించాలని ఐక్య వైద్య ఉద్యోగుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు జగన్మోహన్ డిమాండ్ చేశారు. మునగపాక పీహెచ్‌సీలో ఆరోగ్య కార్యదర్శుల సమావేశంలో జగన్మోహన్ మాట్లాడుతూ సచివాలయం, ఆరోగ్య కేంద్రాల్లో పనిచేయడం వల్ల తీవ్ర ఒత్తిడికి గురవుతున్నారన్నారు. మహిళా ఉద్యోగినిలపై మరింత పనిభారం పడుతుందన్నారు. సీఐటీయూ జిల్లా అధ్యక్షుడు వి.వి.శ్రీనివాసరావు, ఆళ్ల దేవకి, ఆరోగ్య కార్యదర్శులు పాల్గొన్నారు.

పది నమూనా పరీక్షలు

నక్కపల్లి, న్యూస్‌టుడే: పలు ఉన్నత పాఠశాలల్లో ఎస్.ఎఫ్.ఐ. ఆధ్వర్యంలో పది విద్యార్థులకు శుక్రవారం నమూనా పరీక్ష నిర్వహించారు. నక్కపల్లి, రాజయ్యపేట, జానకయ్యపేట ఉన్నత పాఠశాలల్లో సుమారు 240 మంది పరీక్షలు రాశారు. వీటి ద్వారా పబ్లిక్ పరీక్షలకు మరింత సన్నద్ధత లభించేలా చేయడానికే ఈ పరీక్ష పెట్టినట్లు ఎస్ఎఫ్ఐ జిల్లా అధ్యక్షుడు మైలపల్లి బాలాజీ తెలిపారు. కార్యక్రమాల్లో హెచ్.ఎం. బషీర్, శ్రీలక్ష్మి తదితరులు పాల్గొన్నారు. ఎస్.రాయవరం మండలంలో సుమారు 300 మంది విద్యార్థులు హాజరైనట్లు బాలాజీ తెలిపారు.

సామాన్య భక్తులకు ప్రాధాన్యం

అనకాపల్లి / గ్రామీణం, పట్టణం న్యూస్‌టుడే: మహాశివరాత్రి సందర్భంగా ఆలయాల్లో సామాన్య భక్తులకు తొలిప్రాధాన్యం ఇస్తామని దేవాదాయ శాఖ డిప్యూటీ కమిషనర్ ఎన్.సుజాత తెలిపారు. స్థానిక భోగలింగేశ్వర స్వామి ఆలయంలో శుక్రవారం శివరాత్రి ఏర్పాట్లను పరిశీలించారు. ఛైర్మన్ కాండ్రేగుల సత్యనారాయణ, ఈవో బి.మురళీకృష్ణ పాల్గొన్నారు. పట్టణంలోని కాశీవిశ్వేశ్వర స్వామి ఆలయంలో ధ్వజ స్తంభానికి నూతనంగా తయారుచేయనున్న ఇత్తడి తొడుగులకు సుజాత ప్రత్యేక పూజలు చేశారు. గొలగాంలో 200 ఏళ్ల నాటి చరిత్ర కలిగిన శివాలయంలో శివరాత్రి వేడుకలకు ఏర్పాట్లు చేస్తున్నారు.

పాయకరావుపేట గ్రామీణం: శివరాత్రి పుణ్యస్నానాలకు తీరానికి వచ్చే భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలుగకుండా ఉండేలా ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నామని సీఐ అప్పన్న వెల్లడించారు. పాల్మన్‌పేట, కొర్లయ్యపేట, వెంకటనగరం, గజపతినగరం, పెంటకోట తదితర స్నానాల రేవులను సీఐ పరిశీలించారు.

ఎలమంచిలి, అచ్యుతాపురం: మహాశివరాత్రికి కొత్తపేట రామలింగ స్వామి, తిమూర్తులు, వీరభద్ర స్వామి ఆలయాలను ముస్తాబు చేశారు. హరిపాలెం-హరిగిరి క్షేత్రం శివరాత్రి పూజలకు ముస్తాబైంది. ఎత్తయిన విగ్రహాలను శ్రీవరహా నర్సింహలక్ష్మి యూత్ సభ్యులు ఏర్పాటు చేశారు. ఎలమంచిలి పట్టణంలోని సెయింట్ జూడ్స్ స్కూల్ విద్యార్థులు భారీ ఊరేగింపు నిర్వహించారు 101 మంది అమ్మవార్లు, 101 మంది గణనాథుల వేషధారణలతో విద్యార్థులు ప్రదర్శన ఇచ్చారు.

నెహ్రూచౌక్ (అనకాపల్లి): పట్టణంలో గవరపాలెం పార్కుసెంటర్ వద్ద ఉన్న గౌరీపరమేశ్వరుల విగ్రహాలను గౌరీపరమేశ్వరుల ఐలాండ్ వ్యవస్థాపకులు దాడి రవికుమార్ ఆధ్వర్యంలో విద్యుత్తు దీపాలతో అందంగా అలంకరించారు.

ఎలమంచిలిలో శివపార్వతులు వినాయక వేషధారణలో విద్యార్థులు

నియోజకవర్గ సమస్యలపై సీఎంకు వినతి

అచ్యుతాపురం, న్యూస్‌టుడే: ఎలమంచిలి నియోజకవర్గంలో నెలకొన్న సమస్యలపై సీఎం చంద్రబాబుకు ఏపీ రహదారుల అభివృద్ధి కార్పొరేషన్ ఛైర్మన్ ప్రగడ నాగేశ్వరరావు వినతిపత్రం అందించారు. అమరావతిలోని సీఎం కార్యాలయంలో శుక్రవారం కలిసిన ప్రగడ నియోజకవర్గ అభివృద్ధికి నిధులతోపాటు పరిశ్రమల్లో యువతకు ఉపాధి కల్పించాలని, తెదేపా కార్యకర్తలకు పనులను అప్పగించాలని కోరారు. మత్స్యకారుల ఉపాధితో పాటు సెజ్ నిర్వాసితులు సమస్యలను, అస్తవ్యస్తంగా సాగుతున్న అచ్యుతాపురం-అనకాపల్లి రోడ్డు విస్తరణ పనులతో ప్రజలు పడుతున్న ఇబ్బందులను సీఎంకు వివరించారు. సీఎం కలిసిన వారిలో మార్కెట్ కమిటీ డైరెక్టర్ కూనిశెట్టి రమణ, తెదేపా నాయకుడు కర్రి వెంకటరమణ ఉన్నారు.

రోటరీ కంటి ఆసుపత్రి అభివృద్ధికి రూ.50 లక్షలు

నెహ్రూచౌక్ (అనకాపల్లి), న్యూస్‌టుడే: పట్టణంలోని రోటరీ కంటి ఆసుపత్రి అభివృద్ధికి రోటరీ ఇంటర్నేషనల్ ట్రస్టు నుంచి రూ.50 లక్షలు మంజూరు చేసినట్లు ఆసుపత్రి ఛైర్మన్ బుద్ద రమణాజీ తెలిపారు. ఈ సందర్భంగా నిధులు విడుదలకు కృషి చేసిన కుష్వంత్, సీపీ రాజేశ్వరప్రసాద్‌లను ఆడిట్ డైరెక్టర్ జి.శ్రీకాంత్ చేతుల మీదుగా శుక్రవారం సత్కరించారు. రోటరీ కంటి ఆసుపత్రి కో-ఛైర్మన్ కడిమిశెట్టి సతీష్, రోటరీ క్లబ్ అధ్యక్షులు బుద్ద శ్రీనివాసరావు, అనిల్ పాల్గొన్నారు.

వివరాలు వెల్లడిస్తున్న రోటరీ సభ్యులు

జాతీయ మహిళా దినోత్సవం

కొత్తూరు (అనకాపల్లి): అనకాపల్లి ఏఎంఏఎల్ కళాశాలలో శుక్రవారం జాతీయ మహిళా దినోత్సవం నిర్వహించారు. స్వాతంత్ర్య సమర యోధురాలు సరోజినినాయుడు చిత్రపటానికి వైస్ ప్రిన్సిపాల్ టి.నిరంజన్ కుమార్ పూలమాల వేసి, నివాళులర్పించారు.

చెట్ల నరికివేతపై ఫిర్యాదు

అచ్యుతాపురం: దొప్పెర్ల గంగునాయుడు చెరువులో చెట్ల నరికివేతపై గ్రామస్థులు పోలీసులకు శుక్రవారం ఫిర్యాదు చేశారు. విలువైన చెట్లను నరికి విక్రయిస్తున్నారని సీఐ చంద్రశేఖరరావుకు వివరించారు. ఎంపీడీఓ చిన్నారావు, ఉపతహసీల్దార్ శ్యామ్‌లకు ఫిర్యాదు చేశారు.

అన్ని భాషల్లో ప్రావీణ్యం

మునగపాక: మాతృభాషతో ప్రావీణ్యం పొందేందుకే ప్రధాని మంత్రి ఏక్‌భారత్-శ్రేష్ఠభారత్ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారని పంజాబ్ రాష్ట్ర ప్రతినిధి డల్బీర్‌సింగ్ అన్నారు. గణపర్తి జడ్పీ పాఠశాలలో శుక్రవారం పంజాబీ భాషపై ఆ రాష్ట్ర ప్రతినిధి మాట్లాడారు. హెచ్ఎం చిత్రపు రోజామణి పాల్గొన్నారు.

సజీవ చిత్రాలు



పాయకరావుపేట, న్యూస్‌టుడే: జీవకళ ఉట్టిపడే చిత్రాలు ఆ విశ్రాంత ఉపాధ్యాయుడి కుంచె నుంచి ఇట్టే జాలువారతాయి. మనిషిని చూసిన పది నిమిషాల్లోనే చిత్రంగా గీస్తారు. పాయకరావుపేటకు చెందిన పి.కోటేశ్వరరావు సోషల్ ఉపాధ్యాయుడిగా పదవీ విరమణ చేశారు. ఖాళీ సమయాన్ని సద్వినియోగం చేసుకుంటూ చిత్రాలకు జీవం పోస్తున్నారు ఆయన. పెన్సిల్, పెన్ను, కుంచెలతో కాన్వాస్‌పై చిత్రాలు రూపొందిస్తున్నారు. వాటిని చూస్తే వావ్.... అనాల్సిందే. ఆయన గీచిన మదర్‌థెరిసా, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, మంత్రి నారా లోకేష్, అంబేడ్కర్, స్వామి వివేకానంద సహా ప్రకృతి వర్ణచిత్రాలు ఆయన కుంచె నుంచి చిటికెలో చిత్రంగా మారుతుంది. పెన్సిల్‌తో గీచినా అందం చూసి ఔరా అనాల్సిందే.

చిత్రకళ అంటే ప్రాణం..: చిత్రకళ ఎంతో ఇష్టం చిన్నప్పట్నించి బొమ్మలు గీస్తుండేవాణ్ని. కొన్నాళ్లు డ్రాయింగు టీచరుగా పని చేశా. సుమారు వంద మందికి పైగా నా దగ్గర శిక్షణ తీసుకుని డ్రాయింగు టీచర్లుగా పని చేస్తున్నారు. పాయకరావుపేట, ఎస్.నర్సాపురం ఉన్నత పాఠశాలల్లో సోషల్ ఉపాధ్యాయుడిగా పనిచేశా. చిత్రాలకు ఎన్నో బహుమతులు అందుకున్నా. చిన్నారులకు చిత్రలేఖనంలో తర్ఫీదు ఇస్తా.
– పి.కోటేశ్వరరావు, విశ్రాంత ఉపాధ్యాయుడు

వ్యవసాయ విద్యుత్తు కనెక్షన్ల జారీలో జాప్యం

అనకాపల్లి, న్యూస్‌టుడే: వ్యవసాయ విద్యుత్తు కనెక్షన్ల మంజూరులో అధికారులు జాప్యం చేస్తున్నారని మాజీ ఎమ్మెల్యే పీలా గోవింద సత్యనారాయణ తెలిపారు. పార్టీ కార్యాలయంలో శుక్రవారం ప్రజల నుంచి వినతులు స్వీకరించారు. విద్యుత్తు అధికారులు రైతుల విషయంలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. పాపయ్యపాలెంలో రహదారులు, కాలువలు నిర్మించాలని, పలు గ్రామాల్లో వీధి దీపాలు వేయాలని వినతులు అందించారు. గవర కార్పొరేషన్ ఛైర్మన్ మల్ల సురేంద్ర, నాయకులు బొలిశెట్టి శ్రీనివాసరావు, సూరే సతీష్ పాల్గొన్నారు.

అంబటిపై కఠిన చర్యలు తీసుకోవాలి

శాంతి భద్రతలకు విఘాతం కలిగించే విధంగా వ్యవహరించిన మాజీ మంత్రి అంబటి రాంబాబుపై కఠినచర్యలు తీసుకోవాలని తెదేపా మహిళా విభాగం రాష్ట్ర ఉపాధ్యక్షురాలు కొణతాల రత్నకుమారి తెలిపారు. పార్టీ కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు. హుందాతనం లేకుండా చిల్లరగా మాట్లాడటం సిగ్గు చేటన్నారు. కూటమి ప్రభుత్వాన్ని రాజకీయంగా ఎదుర్కోలేక ఈ విధంగా వ్యవహరిస్తున్నారన్నారు. అసెంబ్లీకి వచ్చి ప్రజా సమస్యలపై చర్చించే ధైర్యం వైకాపా నాయకులకు లేదన్నారు. సమావేశంలో వేదుల సూర్యప్రభ, లక్ష్మి, పావని, అరుణ పాల్గొన్నారు.

రోడ్డు ప్రమాదాల నివారణకు పటిష్ఠ చర్యలు

నక్కపల్లి, న్యూస్‌టుడే: జాతీయ రహదారిపై రోడ్డు ప్రమాదాల నివారణకు పటిష్ఠ చర్యలు తీసుకుంటున్నట్లు డీఎస్పీ పోతిరెడ్డి శ్రీనివాసరావు వెల్లడించారు. నక్కపల్లి పరిధిలో ప్రమాదకర ప్రాంతాలను రవాణా శాఖ అధికారి మూర్తి, హైవే ప్రతినిధులతో కలిసి శుక్రవారం పరిశీలించారు. వారితో మాట్లాడుతూ కూడళ్ల వద్ద సోలార్ విద్యుద్దీపాలు, బ్లింకర్లు త్వరగా ఏర్పాటు చేయాలన్నారు. జాతీయ రహదారి వెంబడి పలు గ్రామాల వద్ద ఉన్న కాలువలపై దెబ్బతిన్న పలకలను సరి చేయడంతోపాటు కొత్తవి పెట్టించాలన్నారు. కూడళ్ల వద్ద డ్రమ్ములు పెట్టి, రేడియం స్టిక్కర్లు అతికించాలన్నారు. సీఐ జె.మురళి, ఎస్సై కె.సన్యాసిరావు పాల్గొన్నారు.

నక్కపల్లిలో అధికారులు, హైవే ప్రతినిధులతో మాట్లాడుతున్న డీఎస్పీ శ్రీనివాసరావు

శతశాతం వసూలు చేయాలి

ఎస్.రాయవరం, కోటవురట్ల, న్యూస్‌టుడే: గ్రామాల్లో ఇళ్ల పన్నుల వసూలు వందశాతం పూర్తిచేయాలని డీఎల్‌డీవో లక్ష్మి ఆదేశించారు. పెదగుమ్ములూరు, పెనుగొల్లు, ధర్మవరం-అగ్రహారం, తిమ్మాపురం పంచాయతీల్లో ఇంటి పన్నుల వసూలును శుక్రవారం ఆమె పర్యవేక్షించారు. పన్నుల వసూలుకు ప్రత్యేక డ్రైవ్ చేపట్టాలని ఆదేశించారు. తిమ్మాపురం సంపద కేంద్రాన్ని పరిశీలించారు. డిప్యూటీ ఎంపీడీఓ సత్యనారాయణ, పంచాయతీ కార్యదర్శులు ప్రసాద్, నాగప్రసాద్, రాజు పాల్గొన్నారు. కోటవురట్ల ఎంపీడీఓ చంద్రశేఖర్, ఉప ఎంపీడీఓ కూర్మారావు, పంచాయతీ కార్యదర్శి రఘురాం ఇంటి పన్నులు వసూళ్లు చేశారు.

వైద్య సేవలపై టాస్క్‌ఫోర్స్ బృందం తనిఖీ

అచ్యుతాపురం, న్యూస్‌టుడే: వైద్య సేవలపై పరిశీలనకు చోడపల్లి పరిధిలో ఆరోగ్య ఉపకేంద్రాన్ని శుక్రవారం టాస్క్‌ఫోర్స్ బృందం ఆకస్మికంగా తనిఖీ చేసింది. రికార్డులు పరిశీలించడంతోపాటు క్షేత్రస్థాయిలో రోగులకు అందుతున్న సేవలపైనా పరిశీలన చేశారు. ఎన్‌సీడీ సర్వే సకాలంలో పూర్తిచేయాలన్నారు. బృంద నాయకురాలు డాక్టర్ ప్రశాంతి, జిల్లా గణాంక అధికారి ఏ.రామచంద్రరావు, డీపీఓ జగదీశ్, వైద్యసిబ్బంది పాల్గొన్నారు.

ఘనంగా గౌరీ పరమేశ్వరుల జాతర

కోటవురట్ల: జల్లూరులో గౌరీ పరమేశ్వరుల ఉత్సవం శుక్రవారం ఘనంగా నిర్వహించారు. భక్తులు మొక్కులు తీర్చుకున్నారు. సర్పంచి లాలం పద్మావతి, తెదేపా జిల్లా ప్రధాన కార్యదర్శి లాలం కాశీనాయుడు, ఉత్సవ కమిటీ సభ్యుల ఆధ్వర్యంలో సాంస్కృతిక కార్యక్రమాలు ఏర్పాటు చేశారు. పి.కొత్తపల్లిలో అడవి రాజులబాబు పండగ జరిపారు. ముగ్గుల పోటీలు నిర్వహించి, బహుమతులను అందించారు.

జల్లూరులో ఊరేగింపు

జీవితంలో పదోతరగతి కీలకం

అనకాపల్లి గ్రామీణం: జీవితంలో పదోతరగతి కీలకమని ప్రముఖ హోమియో వైద్యులు శశిధర్ పేర్కొన్నారు. తారకరామాకాలనీ జడ్పీ పాఠశాలలో శుక్రవారం పదోతరగతి పరీక్షలకు హాజరయ్యే విద్యార్థులకు ఆరోగ్యం, భవిష్యత్తుపై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యార్థులు శ్రద్ధతో పరీక్షలపై దృష్టి సారించాలన్నారు. హెచ్ఎం సుధాకర్, సర్పంచి సాలాపు శాంతి సూరి అప్పారావు, తల్లిదండ్రుల కమిటీ ఛైర్మన్ కృష్ణ పాల్గొన్నారు.

CHANGE OF NAME
I, **SURISETTY MOHAN JHANSI LAKSHMI SARASWATHI KUMARI** (Old Name), W/o Surisetti Srinivasa Rao, residing at Door No. 20-01-80, Demudu Thota, near China Rama Swamy Temple, Gavarapalem, Anakapalle, Andhra Pradesh – 531002, due to misspelt of my name in previous records. I have changed my name to **SURISETTI MOHAN JHANSI LAKSHMI SARASWATHI KUMARI** (New Name) for all future purposes.

విద్యార్థుల ఇళ్లకు ఉపాధ్యాయులు

ఎస్.రాయవరం, న్యూస్‌టుడే: ప్రణాళికతో చదివితే ఉత్తమ ఫలితాలు సాధిస్తారని ఉపాధ్యాయులు విద్యార్థులకు సూచించారు. ధర్మవరం-అగ్రహారం జడ్పీ ఉన్నత పాఠశాల ఉపాధ్యాయులు అప్పలనాయుడు, ప్రకాష్, శ్రీనివాస్ శుక్రవారం సాయంత్రం పెనుగొల్లులో పదో తరగతి విద్యార్థుల ఇళ్లకు వెళ్లి సూచనలు, సలహాలు ఇచ్చారు. పరీక్షలయ్యే వరకు టీవీ, మొబైల్‌కు దూరంగా ఉంచాలని తెలిపారు.

జీతం పెంపుపై హర్షం

పాయకరావుపేట: జీతాల పెంపుపై 108 సిబ్బంది పేటలో హర్షం వ్యక్తం చేశారు. సీఎం చంద్రబాబు అదనంగా రూ. 2 వేలు పెంచేందుకు నిర్ణయం తీసుకోవడంతో పీహెచ్‌సీ వద్ద ధాంక్యూ సీఎం సార్ అంటూప్లకార్డులు పట్టుకుని ఆనందం వ్యక్తం చేశారు. పైలట్లు రాము, సంతోష్, బి.శ్రీనివాస్, చంద్రమౌళి తదితరులు పాల్గొన్నారు.

యాదవ సంక్షేమ సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శిగా శ్రీనివాసరావు

మునగపాక, న్యూస్‌టుడే: యాదవ సంక్షేమ సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శిగా మునగపాక మండలం నారాయుడుపాలేనికి చెందిన సబ్బి శ్రీనివాసరావు ఎన్నికయ్యారు. వరుసగా మూడవ జిల్లా ప్రధాన కార్యదర్శిగా నియమించిన జిల్లా నాయకులకు శ్రీనివాసరావు కృతజ్ఞతలు తెలిపారు.

పరిశ్రమల సందర్శన

కొత్తూరు (అనకాపల్లి): కొత్త పరిశ్రమల రాకతో ప్రతిభావంతులైన విద్యార్థులకు ఉద్యోగావకాశాలు లభిస్తాయని ఆస్క్ ఇంజినీరింగ్ కళాశాల కరస్పాండెంట్ కొణతాల బాల సుబ్రహ్మణ్యం అన్నారు. అనకాపల్లి ఆస్క్ పాలిటెక్నిక్ కళాశాల విద్యార్థులు జిల్లాలో దువ్వాడ, పరవాడ, అచ్యుతాపురం తదితర ప్రాంతాల్లో ఉన్న పరిశ్రమల సందర్శించారు.

కాలువపై పలకల ఏర్పాటు

నక్కపల్లి: రాజయ్యపేటలో ప్రధాన కాలువపై పలకల ఏర్పాటుకు శుక్రవారం పంచాయతీ ఆధ్వర్యంలో శ్రీకారం చుట్టారు. గతంలో వేసిన పలకలు పోవడంతో తిరిగి వాటి స్థానంలో 70 కొత్తవి పెడుతున్నట్లు పేర్కొన్నారు. వాడుక నీటిని మళ్లించడానికి గొట్టాలు వేశామన్నారు.

భూములు లాక్కోవడం సమంజసం కాదు

రాంబిల్లి, న్యూస్‌టుడే: ప్రభుత్వం మంజూరు చేసిన డీ పట్టా భూముల్లో సాగు చేసుకుంటూ జీవనం సాగిస్తున్న పేద దళితుల భూములను అన్యాయంగా లాక్కోవడం సమంజసం కాదని నియోజవర్గ వైకాపా ఇన్‌ఛార్జి కరణం ధర్మశ్రీ తెలిపారు. దళిత కుటుంబాలు చేపట్టిన దీక్షా శిబిరాన్ని శుక్రవారం వైకాపా, సీపీఎం నాయకులు సందర్శించి సంఘీభావం తెలిపారు. పంచదార్లలో సర్వేనంబరు-2లో 42.45 ఎకరాల ప్రభుత్వ భూమిని 31 మందికి 1978లో డి.పట్టాలు మంజూరు చేశారని చెప్పారు. కూటమి నాయకులకు ప్రజలే తగిన గుణపాఠం చెబుతారని పేర్కొన్నారు. నాయకులు కంబాల జోగులు, బొడ్డేడ ప్రసాద్, మంచా నాగమల్లేశ్వరి, దూళి నాగరాజు, బోదెపు గోవిందు పాల్గొన్నారు.

చట్టప్రకారమే భూముల స్వాధీనం

పేదలకు ప్రభుత్వం మంజూరు చేసిన డి.పట్టా భూములు అమ్మడం, ఇతరులకు బదిలీ చేయకూడదని తహసీల్దారు ఎ.శ్రీనివాసరావు చెప్పారు. పంచదార్లలో సర్వేనంబరు-2లో 52.45 ఎకరాలను చట్టపరంగా స్వాధీనం చేసుకున్నామన్నారు. ఈ భూముల్లో 24.93 ఎకరాలను కలెక్టర్ సెజ్ నిర్వాసితులకు పునరావాసం కల్పించేందుకు కేటాయిస్తూ ఏపీఐఐసీ అప్పగించారని తహసీల్దారు వివరించారు.

మహారాజశ్రీ యలమంచిలి ప్రధాన సివిల్ జడ్జి (జూనియర్ డివిజన్) వారి కోర్టులో
EP.16/2020 in O.S.69/2017
Between:
అవ్వా కృష్ణారావు ...DHr/ వాది
and
కొర్ని సత్యనారాయణ ...JDr/ ప్రతివాది

వేలం ప్రకటన

ఈ దిగువ షెడ్యూలు దాఖలా ఆస్తిని పై నెంబరు అమలులో JDr కు చెందినటువంటి డిక్రీ బాకీ వసూలు నిమిత్తం మహారాజశ్రీ యలమంచిలి ప్రధాన సివిల్ జడ్జి (జూనియర్ డివిజన్) వారు కోర్టులో తేది 2-3-2026న ఉదయం 10.30 గం॥ల నుండి ఈ క్రింది షెడ్యూలు ఆస్తిని శ్రీ కోర్టువారు వేలం షరతులకు లోబడి వేలం వేయుదురు. కావున వేలంలో పాల్గొనదలచినవారు శ్రీ కోర్టువారు ఎదుట హాజరై వేలంలో పాల్గొనవలసినదిగా ఇందుమూలంగా ఈ ప్రకటన ద్వారా తెలియపరచడం అయినది.

వేలం షెడ్యూలు వివరాలు

విశాఖపట్నం జిల్లా (ప్రస్తుతం అనకాపల్లి) నక్కపల్లి సబ్ రి॥ ఎస్.రాయవరం మండలం, గుడివాడ పంచాయితీ మరియు రెవిన్యూ పల్లం భూమి సర్వే నెం.193/7 య.0.70ట్లు మరియు సర్వే నెం.193/7 య.0.30ట్లు వెరసి య.1-00ట్లు భూమికి హద్దులు: **తూర్పు** : పేరిచర్ల శ్రీరాములు గారి భూమి; **దక్షిణం:** కురందాసు వెంకటరమణ గారి భూమి; పడమర: గొంప అప్పారావు గారి భూమి; **ఉత్తరం:** కురందాసు వెంకటరమణ గారి భూమి
DHr విలువ: 3,00,000/-
అమీన్ విలువ: 12,00,000/-
మార్కెట్ విలువ: 18,00,000/-
యలమంచిలి **ధూళి నూకరాజు,**
తేది: 13-02-2026 న్యాయవాది, యలమంచిలి
9010810640, 9247144894

మేమున్నాం.. మీకు తోడుగా

అనకాపల్లి పట్టణం, న్యూస్‌టుడే ?: అనకాపల్లి అండర్ బ్రిడ్జి వద్ద స్పీడ్‌బ్రేకర్లకు సూచికలు లేవు. – రాము, అనకాపల్లి. ✓:దూరం నుంచి స్పీడ్ బ్రేకర్లు కనిపించేలా సూచికలు ఏర్పాటు చేస్తాం.– వెంకట నారాయణ, ట్రాఫిక్ సీఐ

పాయకరావుపేట, న్యూస్‌టుడే: ?: పట్టణంలోని ప్రశాంతినగర్‌లోని కల్వరి చర్చి సమీపంలో విద్యుత్తు తీగలు చెట్టు కొమ్మల మధ్యలో ఉన్నాయి. గాలులు వీచినప్పుడు నిప్పురవ్వలు వస్తున్నాయి. – ఎ.ప్రకాష్, స్థానికుడు, ✓: కొమ్మలు నరికిస్తాం. – సీహెచ్ సత్యనారాయణ, లైన్‌మేన్

ఎలమంచిలి, న్యూస్‌టుడే ?: ఎలమంచిలి సైతారుపేట రోడ్డులో కాలువలు నిర్మించాలి. కాలువలు లేక రోడ్డుపై నీరు నిలిచిపోతోంది. – ఎం.సతీష్ ఎలమంచిలి, ✓: కాలువల నిర్మాణానికి ప్రతిపాదనలు పంపాం. నిధులు రాగానే పనులు చేపడతాం. – ప్రసాద రాజు, కమిషనర్

సంకల్ప బలంతో ఏదైనా సాధ్యం

మునగపాక, న్యూస్‌టుడే: లక్ష్యాన్ని నిర్దేశించుకొన్నప్పుడే అనుకున్నది సాధించగలరని వ్యక్తిత్వ వికాస శిక్షకులు అలజంగి ఉదయకుమార్ విద్యార్థులకు సూచించారు. తోటాడ జిల్లా పరిషత్తు ఉన్నత పాఠశాలలో ఆదినారాయణస్వామి రాజయోగాశ్రమం ట్రస్టు ఆధ్వర్యంలో శుక్రవారం పదోతరగతి విద్యార్థులకు పబ్లిక్ పరీక్షలపై అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సదస్సులో ఉదయకుమార్ మాట్లాడుతూ సంకల్పం ఉంటే ఏదైనా సాధించవచ్చన్నారు. ఇన్‌ఛార్జ్ ప్రధానోపాధ్యాయిని పద్మ అధ్యక్షతన జరిగిన మేనేజింగ్ ట్రస్టీ సూరిశెట్టి సుషమ్నకుమార్, ప్రాథమిక పాఠశాల ప్రధానోపాధ్యాయుడు శివరామప్రసాదు తదితరులు పాల్గొన్నారు.





(c) eenadu

నర్సీపట్నం

• నర్సీపట్నం • చోడవరం • మాడుగుల

దివ్యాంగులకు న్యాయం చేస్తాం

స్పందనకు వందనం

చోడవరం, న్యూస్‌టుడే: గంధవరంలో మంచానికే పరిమితమైన బొంతు రాజు(21)కు ప్రభుత్వపరంగా పూర్తిస్థాయి ఫించను అందేలా ప్రత్యేక చర్యలు తీసుకుంటామని చోడవరం ఎంపీడీఓ సీతారామస్వామి తెలిపారు. గంధవరం వెళ్లిన గురువారం రాత్రి ఎంపీడీఓ స్వామి దివ్యాంగుడు రాజు ఇంటికి వెళ్లారు. అతని పరిస్థితిని చూసి కొంత మేర ఆర్థిక సాయం చేశారు. యడ్లవీధిలోని దివ్యాంగులనూ ఆదుకుంటామని ఆయన తెలిపారు. ఈ నెల 10 'ఈనాడు'లో కాస్త చూడండి.. కనికరించండి శీర్షికన వార్త కథనం ప్రచురితమైన విషయం విదితమే. మంచానికి పరిమితమైన బొంతు రాజు, పోలినాటి కౌశిక్, కొరుప్రోలు సురేష్ వంటి దివ్యాంగుల గురించి కథనంలో ప్రచురితమైంది.

నగదు అందజేస్తున్న ఎంపీడీఓ స్వామి

తెరపై ఈనాడు

నర్సీపట్నం: శ్రీకన్య **ఆడి1:** 100 డేస్ లవ్ స్టోరీ, ఒన్ ప్లస్ ఒన్ ఆఫర్, సైకో, అమరావతికి ఆహ్వానం, **ఆడి2:** యుఫోరియా, **ఆడి3:** పంకీ, **ఆడి4:** ఓ రోమియో, క్రైం 101. **చోడవరం:** సాయిలక్ష్మి: బరాబర్ ప్రేమిస్తా, శ్రీసాయిలక్ష్మి: యుఫోరియా, పూర్ణా: మన శంకర వరప్రసాద్ గారు

బలిఘట్టం జాతరలో డ్రోన్‌తో నిఘా

నర్సీపట్నం అర్బన్, న్యూస్‌టుడే: ఈనెల 15, 16 తేదీల్లో జరగనున్న బలిఘట్టం జాతరలో డ్రోన్, సీసీ కెమెరాల నిఘా ఉంచుతున్నట్లు సీఐ గఫూర్ తెలిపారు. ...

బలి చక్రవర్తి యజ్ఞం చేసింది ఇక్కడే...

నర్సీపట్నం అర్బన్, న్యూస్‌టుడే: బలిఘట్టం త్రిశూల పర్వతంపై కొలువైన శివుడు బ్రహ్మలింగేశ్వరుడుగా పూజలందుకుంటున్నాడు. పురాతనమైన ఈ ఆలయాన్ని చోళులు పునరుద్ధరించారు. దక్షిణ కాశీగా ప్రసిద్ధి పొందిన ఈ పుణ్యక్షేత్రానికి మహాశివరాత్రి పర్వదినాన భక్తులు వేలాదిగా తరలివస్తుంటారు.

★ మూడు పర్వతాలు వరుసగా త్రిశూల ఆకృతిలో ఉండటంతో ఈ పర్వతశ్రేణిని త్రిశూల పర్వతంగా పిలుస్తుంటారు. శివలింగం త్రిశూల పర్వతానికి అభిముఖంగా ఉంది. ఉత్తర భారతదేశంలోని కాశీ విశ్వేశ్వరస్వామి ఆలయం మాదిరిగా ఈ ఆలయం పశ్చిమాభిముఖంగా ఉన్నందున దక్షిణ కాశీగా ప్రాచుర్యం పొందింది. వరాహనది కొంతమేర ఉత్తరదిశగా ప్రవహిస్తుండటంతో భక్తులు ఈ నదిని గంగానది అంతటి పవిత్రంగా భావిస్తుంటారు.

★ ఆర్టీసీ బస్టాండుకు మూడు కిలోమీటర్ల దూరంలో బలిఘట్టం ఉంది. భక్తులు బస్టాండ్‌లో దిగి ఆటోల్లో చేరుకోవచ్చు. లేదా తుని వైపు బస్సులు ఎక్కవచ్చు. తుని వైపు నుంచి వచ్చేవారు నేరుగా బలిఘట్టంలో దిగి కాలినడకన ఆలయానికి చేరుకోవచ్చు. పరిసరాల్లో రాజరాజేశ్వరి అమ్మవారి ఆలయం, చిద్గనానందస్వామి ఆశ్రమం, దామరాజు వెంకటరామ యోగీంద్రులు (పాకలపాడు గురుదేవులు) ఆశ్రమం, దత్తాశ్రమం, రమాసమేత సత్యన్నారాయణస్వామి ఆలయం ఉన్నాయి.

బలిఘట్టంలోని పురాతన బ్రహ్మలింగేశ్వరస్వామి ఆలయం

★ స్ఫటిక శిలతో స్వామివారు బహు శోభాయమానంగా కనిపిస్తారు. రాజరాజేశ్వరి అమ్మవారు, గణపతి, నందీశ్వరుడు, ద్వారపాలకులు, చండీశ్వరుడు, క్షేత్రపాలకుడైన విష్ణుమూర్తి విగ్రహాలు ఉన్నాయి. మండపం 108 స్తంభాలతో నిర్మించారు. ఇవి ఒకదానితో ఒకటి పోలిక లేకుండా వేర్వేరు ఆకృతుల్లో చెక్కబడి ఉన్నాయి.

గోదాముల నిర్మాణం.. మరింత జాప్యం!

రోలుగుంట, న్యూస్‌టుడే: పౌరసరఫరాలశాఖ పరిధిలోని సరకులను నిల్వచేసే గోదాముల నూతన నిర్మాణాలు మరింత జాప్యం అయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. ఈ కారణంగా సరకులకు సరైన రక్షణలేకపోవడంతోపాటు వీరికి అనుకూలమైన స్థలాలు సమకూరకపోవడం తదితర కారణాలతో జాప్యమయ్యాయి. ఫలితంగా సరకులకు రక్షణ కరవై సిబ్బందికి తలనొప్పిగా తయారవుతోంది. పైగా వచ్చేది వర్షాకాలం కావడంతో వీటి రక్షణ ప్రశ్నార్థకం కానుంది.

★ జిల్లాలో అనకాపల్లి, నాతవరం, కోటవురట్ల, రోలుగుంట, రావికమతం, పాయకరావుపేట, ఎలమంచిలి, నక్కపల్లి, కె.కోటపాడు, దేవరాపల్లి, మాడుగుల, రావికమతం, కశింకోట, చోడవరం ప్రాంతాల్లో సివిల్ సప్లై పాయింట్లున్నాయి. వాస్తవానికి విశాఖలోని ఎఫ్.సి.ఐ గోదాముల నుంచి ప్రతినెలా ఈ పాయింట్లకు రేషన్ చేరుతుంది. తద్వారా కార్డుదారులకు డీలర్ల ద్వారా పంపిణీ చేస్తారు. పంపిణీకి ముందు సరకులను గోదాముల్లో నిల్వచేయాల్సి ఉంది. ఈ క్రమంలో గోదాములకు సొంత భవనాలు లేకపోవడంతో తరచూ అవస్థలు పడుతున్నారు.

★ వర్షాకాలంలో సరకుల సంరక్షణ గోదాముల ఇన్‌ఛార్జులకు కత్తిమీద సామే అవుతోంది. సకాలంలో రేషన్ అందకపోతే కార్డుదారులతోనూ, సరకులు తడిసినా బియ్యం బస్తాలకు ఎలుకల ఇతర బెడదల నుంచి కాపాడుకోవడం ఇబ్బందిగా ఉన్నట్లు తెలుస్తోంది. రోలుగుంట పాయింట్‌కు సంబంధించి 126 టన్నుల బియ్యం, 6టన్నుల పంచదార, 3టన్నుల రాగులు వీటిని ఎలుకలు, వర్షపునీటి నుంచి కాపాడుకోవడం కష్టతరమవుతోంది.

శిథిలమైన రోలుగుంట గోదాము

స్థలసేకరణే పెద్ద కసరత్తు

జిల్లాలో పక్కాగోదాముల నిర్మాణాలకు అవసరమైన చర్యలు తీసుకుంటున్నాం. ఇటీవల దేవరాపల్లి స్థలం దొరికింది. సిబ్బంది ఆయా పనుల్లో నిమగ్నమయ్యారు. నర్సీపట్నానికి సంబంధించి అద్దె ప్రాతిపదికన మార్కెట్‌యార్డు భవనాలను వినియోగిస్తున్నాం. పాయకరావుపేట, కశింకోట తదితర కీలక ప్రాంతాల్లో స్థలాలు దొరకకపోవడంతో ఇంకా ప్రయత్నాలు జరుగుతున్నాయి. రోలుగుంటకు సంబంధించి కేవలం 100టన్నుల సామర్థ్యంగల చిన్న పాయింట్. దీన్ని విస్తరించాలని అధికారులను కోరుతున్నాం.

– జయంతి, జిల్లా మేనేజరు, పౌరసరఫరాలశాఖ

ఉద్యోగాలకు ఎంపిక

నర్సీపట్నం అర్బన్, న్యూస్‌టుడే: స్థానిక ఎంఎల్‌ఏఎస్ కళాశాలలో శుక్రవారం నిర్వహించిన జాబ్‌మేళాకు 320 మంది నిరుద్యోగులు హాజరుకాగా, 180 మంది వివిధ ఉద్యోగాలకు ఎంపికయ్యారు. ...

పీఏసీఎస్ ఉద్యోగుల సమ్మె నోటీసు

బుచ్చెయ్యపేట, న్యూస్‌టుడే: ...

హ్యూమన్‌రైట్స్ మండల జనరల్ సెక్రటరీగా మధుప్రసాద్

చోడవరం పట్టణం, న్యూస్‌టుడే: ...

సినీప్రముఖులు రావడం గర్వకారణం

రోలుగుంట, న్యూస్‌టుడే: ...

మాట్లాడుతున్న ఎమ్మెల్యే రాజు, సినీ ప్రముఖులు

అ వి ఇ వి

నీటి తీరువా బకాయిలు చెల్లించాలి

మాకవరపాలెం, న్యూస్‌టుడే: రైతులు నీటి తీరువా బకాయిలు చెల్లించాలని తహసీల్దార్ ... తెలిపారు. ...

పన్నుల బకాయిలపై ప్రచారం

మాకవరపాలెం, న్యూస్‌టుడే: ... జోన్సు తెలిపారు. శుక్రవారం ఆమె మాట్లాడుతూ గ్రామాల అభివృద్ధికి ప్రజలు చెల్లించే పన్నులే కీలకమన్నారు. ప్రతి గ్రామంలో వాహనాల ద్వారా ప్రచారం నిర్వహించి ప్రజలకు అవగాహన కల్పిస్తున్నట్లు చెప్పారు.

కోడి పందేల స్థావరంపై దాడి

రావికమతం, న్యూస్‌టుడే: రావికమతంలో శుక్రవారం కోడి పందేల శిబిరంపై పోలీసులు దాడులు చేశారు. ఆంజనేయస్వామి తీర్థ మహోత్సవం సందర్భంగా కోడి పందేలు జరిపించారు. దీనిపై సమాచారం అందడంతో దాడి చేసి 3 కోడిపుంజులు, రూ.1,980 నగదు స్వాధీనం చేసుకొని, నలుగురిని అరెస్టు చేసినట్లు ఎస్.ఐ రఘు వర్మ తెలిపారు.

అగ్ని ప్రమాద బాధితులకు సాయం

నాతవరం, న్యూస్‌టుడే: సరుగుడు పంచాయతీ దద్దుగుల గ్రామంలో అగ్ని ప్రమాదంలో తీవ్రంగా నష్టపోయిన గిరిజన కుటుంబాలకు సహకారం అందజేసినట్లు ఎస్సై తారకేశ్వరావు తెలిపారు. సామాజిక బాధ్యతగా నిత్యావసరాలు, అందించామన్నారు. స్కౌట్ విద్యార్థులను కార్యక్రమంలో భాగస్వాములను చేశామన్నారు.

నిత్యావసరాలు అందిస్తున్న ఎస్సై

ఆలయానికి గేటు విరాళం

గొలుగొండ, న్యూస్‌టుడే: దారమఠం దారమల్లేశ్వరస్వామి ఆలయానికి జోగంపేటకు చెందిన ఆర్టీసీ ఉద్యోగి గంగాధర్ దంపతులు గేటు విరాళంగా అందించారు. ఉత్సవ కమిటీ సభ్యులు దాతలు శుక్రవారం గుడి ప్రధాన ద్వారానికి అమర్చిన గేటును ప్రారంభించారు.

ఆలయానికి ఏర్పాటు చేసిన గేటు ప్రారంభిస్తున్న దాతలు

సీసీ రోడ్డు నిర్మాణానికి శంకుస్థాపన

గొలుగొండ, న్యూస్‌టుడే: గుండుపాల శివారు జి.కొత్తూరుకు సీసీ రోడ్డు నిర్మాణానికి రూ. 12 లక్షలు మంజూరయ్యాయి. శాసన సభాపతి అయ్యన్నపాత్రుడు ప్రత్యేక కృషితో వచ్చిన ఈ నిధులతో శుక్రవారం తెదేపా నేతలు కొబ్బరికాయ కొట్టి పనులు ప్రారంభించారు.

350 మంది పోలీసులతో బందోబస్తు

రావికమతం, న్యూస్‌టుడే: కల్యాణపులోవలో జరిగే పోతురాజుబాబు జాతరకు 350 మంది పోలీసులతో భారీ బందోబస్తు ఏర్పాటు చేస్తున్నట్లు కొత్తకోట సీఐ కోటేశ్వరరావు తెలిపారు. ... భద్రతా ఏర్పాట్లను పరిశీలించి పోలీసులకు పలు సూచనలు చేశారు. సీసీ కెమెరాల ద్వారా నిఘా ఏర్పాట్లు చేస్తున్నారు. పోతురాజుబాబు, పెద్దింటమ్మ ఆలయాలు, ...

ధారమఠానికి ప్రత్యేక బస్సులు

నర్సీపట్నం అర్బన్, న్యూస్‌టుడే: మహాశివరాత్రిని పురస్కరించుకుని ధారమఠం వెళ్లే భక్తుల కోసం నర్సీపట్నం డిపో నుంచి పది బస్సులు ప్రత్యేకంగా నడుపుతున్నట్టు ఆర్టీసీ డిపో మేనేజర్ ఎమ్.ఎస్.ఎస్ ధీరజ్ తెలిపారు. శనివారం సాయంత్రం నుంచి ఆదివారం సాయంత్రం వరకు ఈ బస్సులు తిరుగుతాయని వివరించారు. కల్యాణలోవ పోతురాజుబాబు జాతరకు నర్సీపట్నం, కొత్తకోట, దొండపూడి అటవీ చెక్‌పోస్టు, కొంతలం, రావికమతం, చోడవరాల నుంచి ఎనభై బస్సులు నడుపుతామని వివరించారు.

సందడిగా తీర్థాలు.. శైవ క్షేత్రాల్లో సన్నాహాలు

మాడుగుల, న్యూస్‌టుడే: మహాశివరాత్రికి మాడుగులలో భీమలింగేశ్వరాలయంతో పాటు ఉబ్బలింగేశ్వర, కృష్ణభూపాలేశ్వర స్వరలింగేశ్వరాలయాలు, ... అమ్మపేటలో శుక్రవారం అడవిరాజులుబాబు పండగ ఘనంగా జరిగింది. ...

జిల్లా స్థాయి ఎడ్లబళ్ల పోటీలు

మాడుగులలో భీమలింగేశ్వరాలయం

చోడవరం శివాలయంలో పూజలు

...రకు జరిగే సాంస్కృతిక ... వేదికపైన ఎన్టీఆర్ కళా... రాజ విగ్రహం వద్ద తెలుగు ... ధ్యక్షుడు గూనూరు ... జ్యోతి వెలిగించారు. ... హణం, రుద్రాభిషేకం ...

గౌరీశ్వర ఉత్సవాలు ప్రారంభం

చోడవరం, న్యూస్‌టుడే: ...

వరాహనదికి రావణాపల్లి నీరు విడుదల

నర్సీపట్నం గ్రామీణం, న్యూస్‌టుడే: మహాశివరాత్రి పర్వదినం పుణ్యస్నానాలకు వచ్చే భక్తులకు స్వచ్ఛమైన నీరు అందుబాటులో ఉంచేలా శుక్రవారం మధ్యాహ్నం 15 క్యూసెక్కుల నీటిని విడుదల చేశారు. పవిత్ర ఉత్తరవాహిని తీరానికి వచ్చే వేలమంది భకుల కోసం రావణాపల్లి జలాశయం నుంచి వరాహనదికి జలాశయ కమిటీ ఛైర్మన్ రుత్తల రాజేశ్వరరావు ఈ కార్యక్రమం చేపట్టారు. శనివారం ఉదయానికి ఈ నీరు ఉత్తరవాహినికి చేరుతుందని ఆయన వివరించారు. శివరాత్రి జాగరణ అనంతరం సోమవారం ఉదయం భక్తులు భారీగా విచ్చేస్తారని, దీన్ని దృష్టిలో పెట్టుకుని ఆదివారం సాయంత్రం 30 క్యూసెక్కుల నీరు విడుదల చేస్తామని వివరించారు. పెద్దచెరువు నీటి సంఘం అధ్యక్షుడు శెట్టి మాణిక్యం, జల వనరుల శాఖ ఎఈఈ రామన్నపాత్రుడు తదితరులు పాల్గొన్నారు.

జలాశయం నుంచి నీటిని విడుదల చేస్తున్న ఛైర్మన్ రాజేశ్వరరావు తదితరులు

నర్సీపట్నం అర్బన్, న్యూస్‌టుడే: ఉత్తరవాహిని తీరం వద్ద పుణ్యస్నానాలకు వచ్చే భక్తులకు ఎలాంటి అసౌకర్యాలు లేకుండా పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని ఆర్డీవో రమణ కమిషనర్ సురేంద్రకు సూచించారు. శుక్రవారం ఆర్డీవో ఇక్కడ ఏర్పాట్లను పరిశీలించారు. తహసీల్దార్ రామారావు తదితరులు పాల్గొన్నారు.

సొసైటీల అభివృద్ధికి సహకారం అందించండి

మాడుగుల గ్రామీణం, న్యూస్‌టుడే: రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడిని అమరావతిలో మాడుగుల ఎమ్మెల్యే బండారు సత్యనారాయణమూర్తితో మర్యాదపూర్వకంగా కలవడం జరిగిందని కింతలి పీఏసీఎస్ ఛైర్‌పర్సన్ ఇన్‌ఛార్జి ఉండూరు దేముడు తెలిపారు. ఈ సందర్భంగా కోఆపరేటివ్ సంఘాలను అభివృద్ధిలో నడపడం కోసం సొసైటీలో పని చేస్తున్న సిబ్బందికి సంబంధించి సదుపాయాలపై మాట్లాడినట్లు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో అనకాపల్లి జిల్లా కోఆపరేటివ్ సంఘాల యూనియన్ అధ్యక్షుడు బొడ్డేటి లక్ష్మణరావు, వీరనారాయణం, కింతలి సంఘాల సీఈవోలు పాల్గొన్నారు.

మంత్రి అచ్చెన్నాయుడితో ఎమ్మెల్యే బండారు, మాడుగుల కోఆపరేటివ్ సొసైటీ సిబ్బంది

'థాంక్యూ సీఎం సర్'

రోలుగుంట, న్యూస్‌టుడే: అత్యవసర వైద్య సేవల 108 సిబ్బందికి ప్రభుత్వం వేతనాలు పెంచడాన్ని హర్షిస్తూ రోలుగుంటలోని సిబ్బంది శుక్రవారం 'థాంక్యూ సీఎం సర్' అనే ప్లకార్డులతో ధన్యవాదాలు తెలిపారు. ఈమేరకు ఏపీ 108 సేవల కాంట్రాక్టు ఎంప్లాయిస్ యూనియన్ సీఐటీయూ విజ్ఞప్తుల మేరకు పీహెచ్‌సీ అంబులెన్స్, ఈఎంటీలు, పైలెట్లకు నెలకు సగటున రూ.2వేల పెంపు అమల్లోకి వచ్చిందంటూ వీరు ధన్యవాదాలు తెలిపారు. 5. 10 సంవత్సరాల సేవ పూర్తిచేసిన వారికి ఆటోమేటిక్‌స్లాబ్ అప్‌గ్రేడ్ వర్తిస్తుందని పేర్కొన్నారు.

చీడికాడ: సీఎం చంద్రబాబుకు 108 అంబులెన్స్ సిబ్బంది కృతజ్ఞతలు తెలిపారు. సిబ్బందికి అదనంగా జీతాలు పెంచడంతో చీడికాడలోని ఉద్యోగులు ప్లకార్డులతో హర్షం వ్యక్తం చేశారు.

కె.కోటపాడు: వేతనాలు పెంచినందుకు ముఖ్యమంత్రి చంద్రబాబుకు కె.కోటపాడు అంబులెన్స్ సిబ్బంది శుక్రవారం కృతజ్ఞతలు తెలిపారు. ఈఎంటీ, పైలట్‌లకు నెలకు రూ. 2 వేల వేతనం పెంచడం, ఐదు నుంచి పదేళ్ల సర్వీసు ఉన్నవారికి స్లాబ్ అప్‌గ్రేడ్ చేయటంతో హర్షం వ్యక్తం చేశారు. సిబ్బంది స్వామినాయుడు, శ్రీరామ్మూర్తి, నర్సింహమూర్తి పాల్గొన్నారు.

వృత్తివిద్యా కోర్సులపై అవగాహన

రోలుగుంట, బుచ్చెయ్యపేట, న్యూస్‌టుడే: మండల కేంద్రం రోలుగుంటలోని జడ్పీ హైస్కూలు విద్యార్థులు ముందస్తు వృత్తివిద్యా కోర్సుల్లో భాగంగా శుక్రవారం బుచ్చెయ్యపేట మండలంలోని కొండెంపూడి కేవీకేను సందర్శించారు. సుమారు 75మంది విద్యార్థులకు ఇక్కడి పంటల పండించే విధానం, సేంద్రీయ ఎరువుల తయారీ, వివిధ రకాల పండ్ల తోటల పెంపకాలపై అవగాహన కల్పించారు. కార్యక్రమంలో హెచ్ఎం.శేషగిరిరావు, ఉపాధ్యాయులు నాగజ్యోతి, శ్యామల, నాగమణి తదితరులు పాల్గొన్నారు.

కొండెంపూడి విజ్ఞాన కేంద్రాన్ని సందర్శించిన రోలుగుంట విద్యార్థులు

విద్యార్థులకు సూచనలిస్తున్న సత్యనారాయణ

పరీక్షలపై భయాన్ని విడనాడాలి

బుచ్చెయ్యపేట, న్యూస్‌టుడే: పరీక్షలంటే భయాన్ని విడనాడాలని అనకాపల్లికి చెందిన డాక్టరు జి.వి.సత్యనారాయణ సూచించారు. దిబ్బిడి జిల్లా పరిషత్తు ఉన్నత పాఠశాలలో పదో తరగతి విద్యార్థులకు పరీక్షల సమయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలను వివరించారు. ఒత్తిడిని ఎదుర్కోవడం, మంచి అహారపు అలవాట్లు గురించి వివరించారు.

ఉపకార వేతనాలకు ఎంపిక

చోడవరం పట్టణం, న్యూస్‌టుడే: చోడవరం ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ప్రథమ సంవత్సరం చదువుతున్న 24మంది బాలికలు విప్రో సంస్థ అందించే విప్రో-సంతూర్ ఉమెన్స్ ఉపకారవేతనాలకు ఎంపికయ్యారు. వీరికి ఒక్కొకరికీ ఏడాదికి రూ.30వేలు చొప్పున మొత్తం మూడేళ్లపాటు రూ.90వేలు అందనున్నాయి. రిలయన్స్ ఫౌండేషన్ దేశవ్యాప్తంగా అందించే 5వేల ఉపకారవేతనానికి బీఎస్సీ కంప్యూటర్స్ విద్యార్థిని ఎంపికైంది. ప్రిన్సిపల్ కిరణ్‌కుమార్ మాట్లాడుతూ ఉన్నత చదువులకు వినియోగించాలన్నారు.

బ్యాడ్మింటన్ టోర్నమెంట్ నేడు

చీడికాడ, న్యూస్‌టుడే: చీడికాడ మండలం ఎల్.ఎన్.పురంలో సీతారాములవారి తీర్థం సందర్భంగా శనివారంసాయంత్రం బ్యాడ్మింటన్ టోర్నమెంటు పోటీలను ఏర్పాటు చేశారు. వీటితోపాటు కోలాటం, పౌరాణిక నాటకాలను ప్రదర్శించనున్నట్లు నిర్వాహకులు పేర్కొన్నారు.

జైలు నుంచి వచ్చారు.. దర్జాగా దోచేశారు !

విజయనగరం: వేపాడ మండలం బొద్దాంలో ఇటీవల జరిగిన చోరీ కేసును పోలీసులు ఛేదించారు. ఎస్పీ దామోదర్ శుక్రవారం నగరంలోని పోలీసు కార్యాలయంలో వివరాలు వెల్లడించారు. గ్రామానికి చెందిన జానపురెడ్డి వెంకటరమణ ఈనెల 1న ఉదయం 7 గంటలకు తన భార్యతో పొలం పనులకు వెళ్లారు. మధ్యాహ్నం వచ్చేసరికి తలుపులు తీసి ఉన్నాయి. బీరువాలోని 38.5 తులాల బంగారం, 30 తులాల వెండి ఆభరణాలు అపహరణకు గురైనట్లు ఫిర్యాదు చేశారు. ఎస్.కోట గ్రామీణ సీఐ ఎల్.అప్పలనాయుడు దర్యాప్తు చేపట్టారు.

★ ఎస్పీ ఆదేశాలతో సీఐ ఆధ్వర్యంలో ప్రత్యేక బృందాలు గాలించాయి. సీసీ పుటేజీలు, సాంకేతికత సహకారంతో నిందితులను 12 రోజుల్లోనే గుర్తించారు. చోడవరం మండలం లక్ష్మీపురానికి చెందిన పిల్లా నూకరాజు, మాడుగుల మండలం జంపెన వాసి పేచేటి ఉపేంద్రను అరెస్టు చేశారు. వారి నుంచి రూ.80 లక్షల విలువైన ఆభరణాలను స్వాధీనం చేసుకున్నారు. నూకరాజుపై 23, ఉపేంద్రపై 5 కేసులున్నాయని ఎస్పీ చెప్పారు. ఈ మధ్యనే జైలు నుంచి విడుదలై.. వెంటనే చోరీకి పాల్పడ్డారని వెల్లడించారు.

ఊటగెడ్డ ఆక్రమణలపై సంయుక్త సర్వే

మాకవరపాలెం, న్యూస్‌టుడే : రామన్నపాలెం శివారు చినరాచపల్లి సమీపంలో ఉన్న ఊటగెడ్డ జలాశయంలో ఆక్రమణలు గుర్తించేందుకు రెవెన్యూ, జల వనరుల శాఖల అధికారులు శుక్రవారం సమావేశమయ్యారు. ఊటగెడ్డ జలాశయం గర్భం ఆక్రమించి వ్యవసాయం చేస్తున్నట్లు ఫిర్యాదులు రావడంతో రెవెన్యూ అధికారులు ఆక్రమణదారులను అడ్డుకున్నారు. తహసీల్దార్ వెంకటరమణ, జేఈ రామన్నపాత్రుడు, మండల సర్వేయర్ వెంకటేశ్వరరావు, వీఆర్వో సాంబ పాల్గొన్నారు.

మ్యాప్ పరిశీలిస్తున్న అధికారులు

పారిశుద్ధ్య పనులు ప్రారంభం

మాడుగుల, న్యూస్‌టుడే: మాడుగులలో స్వచ్ఛాంధ్రలో భాగంగా శుక్రవారం ఎంపీడీవో కొంకి అప్పారావు స్థానిక నాయకులతో కలిసి పట్టణంలో పారిశుద్ధ్య పనులను ప్రారంభించారు. అదనంగా పది మంది సిబ్బందిని నియమించి పారిశుద్ధ్య పర్యవేక్షణాధికారి నారాయణరావు ఆధ్వర్యంలో పనులు చేయాలని సూచించారు. సర్పంచి కళావతి, ఉపసర్పంచి జవ్వాది వరహాలు, శ్రీనాథు శ్రీనివాసరావు వార్డు సభ్యులు పాల్గొన్నారు.

కేజేపురంలో పనులు చేయిస్తున్న ఎంపీడీవో

గొలుగొండ, న్యూస్‌టుడే: ధారమఠంలో మూడు రోజులపాటు జరిగే మహాశివరాత్రి ఉత్సవాల్లో ఎటువంటి పారిశుద్ధ్య లోపాలు కనిపించకూడదని డివిజనల్ పంచాయతీ అధికారి మూర్తి పేర్కొన్నారు. శుక్రవారం ధారమల్లేశ్వరస్వామి ఆలయ పరిసరాలు, మహిళల కోసం నిర్మించిన మరుగుదొడ్ల ఏర్పాట్లను పరిశీలించారు. ఎంపీడీఓ శ్రీనివాసరావుతోపాటు దేవస్థానం అధికారులు పాల్గొన్నారు.

(c) eenadu

పెందుర్తి

తెరపై ఈనాడు
లక్ష్మీకాంత్ ప్రీస్-1: ఫంకీ
ప్రీస్-2: మన శంకర వరప్రసాద్ గారు

'బార్' ఎన్నికల్లో ఓటేసిన ప్రముఖులు

పెందుర్తి, న్యూస్‌టుడే: ఆంధ్రా బార్ అసోసియేషన్ ఎన్నికల సందర్భంగా ఏపీ ఆయిల్ సీడ్ కార్పొరేషన్ ఛైర్మన్, పెందుర్తి నియోజకవర్గ తెదేపా ఇన్‌ఛార్జి గండి బాబ్జీ, ఆయన కుమారుడు గండి వంశీకృష్ణ శుక్రవారం ఓటు హక్కు వినియోగించుకున్నారు. బార్ అసోసియేషన్‌లో సభ్యులైన వీరిద్దరూ నగరంలో జరిగిన పోలింగ్‌లో పాల్గొన్నట్లు సంబంధిత కార్యాలయ వర్గాలు ఓ ప్రకటనలో వెల్లడించాయి. ఓటు హక్కు వినియోగించుకుంటున్న గండి బాబ్జీని చిత్రంలో చూడవచ్చు.

వైభవంగా తిరుమంజన సేవ

పెందుర్తి, న్యూస్‌టుడే: వేంకటాద్రిపై కొలువుదీరిన తిరుమలేశునికి శుక్రవారం విశేష స్నపన తిరుమంజనం వైభవోపేతంగా జరిగింది. ఆలయ ప్రధానార్చకులు మహర్షి రామానుజాచార్యులు నేతృత్వంలో అర్చకులు వేదమంత్రాలు, నాదస్వర మంగళవాయిద్యాల నడుమ పంచామృతాలు, సుగంధ ద్రవ్యాలతో అభిషేక నిర్వహించారు. నూతన వస్త్రాలతో శ్రీవారిని అలంకరించి ధూపదీప సేవలు చేశారు. విశేష నివేదనలు సమర్పించి భక్తులకు దర్శనం కల్పించారు. భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చి దైవాన్ని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు.

మేమున్నాం.. మీకు తోడుగా

80085 74978 సమయం: ఉ॥ 10 నుంచి మ॥ ఒంటి గంట మధ్య

వేపగుంట, న్యూస్‌టుడే: ?: వేపగుంట జోనల్ కార్యాలయం వెనుక సూర్యానందనగర్ ప్రధాన వీధిలో విద్యుత్ స్తంభాలు లేక చీకటిగా ఉంటోంది. – రామేశ్వరరావు, రమణ, స్థానికులు ✓: కొత్త విద్యుత్ స్తంభాలు మంజూరయ్యాయి. క్షేత్రస్థాయిలో పరిశీలించి సమస్య పరిష్కరిస్తాం. – ఎల్ల శ్రీనివాసరావు, కార్పొరేటర్

పరవాడ, న్యూస్‌టుడే: ?: పరవాడ పరిసర గ్రామాల్లో పందుల బెడద ఎక్కువైంది. పంటలు ధ్వంసం చేస్తున్నాయి. – నాయుడు, పరవాడ ✓: సమస్య పరిష్కారానికి వెంటనే చర్యలు చేపడతాం. – మల్లికార్జునరావు, డిప్యూటీ ఎంపీడీవో, పరవాడ

సబ్బవరం, న్యూస్‌టుడే: ?: సబ్బవరం సీహెచ్‌సీ చర్చి సమీపంలో వ్యర్థాలు పేరుకుపోయాయి. – డి.నాగేశ్వరరావు, సబ్బవరం ✓: క్షేత్రస్థాయిలో పరిశీలించి చర్యలు తీసుకుంటాం. – పి.ఆనందరావు, గ్రామ కార్యదర్శి, సబ్బవరం

?: సబ్బవరం సాయినగర్ కాలనీ నుంచి వచ్చే వాడుక నీరు సబ్బవరం వ్యాపార దుకాణాల ముందు నిలిచిపోయి ఇబ్బందులు పడుతున్నాం. – పి.సతీష్, సబ్బవరం ✓: కాలువలు నిర్మించి సమస్య పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటాం. – డి.ప్రసాదరావు, సర్పంచి, సబ్బవరం

జగమంతా ప్రేమమయం.. ఆదరణే తుది గమ్యం

నేడు ప్రేమికుల దినోత్సవం

పెందుర్తి, న్యూస్‌టుడే

ప్రేమంటే..? యువతీ యువకుల మధ్య చిగురించే మధురానుభూతి. సామాజిక మాధ్యమాల్లో మునిగి తేలిపోయే మైకం. సినిమాలు, షికార్లు, సాగరతీరాల వెంట విహారవిడిగా కనిపించే చలనచిత్ర గీతం. తల్లిదండ్రులు, చదువులు, ఉన్నత లక్ష్యాలను పక్కనపెట్టి క్షణికానందం పొందే అద్భుత దృశ్య కావ్యం... ఇదేనా..? ప్రేమంటే..? జగమంతా ప్రేమమయం.. ఆత్మీయతారూపమైన ప్రేమను అవసరమైన వారికి అందిస్తే తుది గమ్యం అనిర్వచనీయమవుతుందని పెందుర్తిలోని లయోలా వృద్ధాశ్రమ నిర్వాహకులు డొడ్డి ప్రకాశరావు సూచించారు.

వృద్ధులకు పూలు అందించి శుభాకాంక్షలు తెలుపుతున్న పాలిటెక్నిక్ కళాశాల విద్యార్థులు, అధ్యాపకులు

★ నిరాశ్రయుల మధ్య వేడుకలు

ప్రపంచ ప్రేమికుల దినోత్సవాన్ని పురస్కరించుకుని పెందుర్తి ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల విద్యార్థులు స్థానిక లయోలా వృద్ధాశ్రమంలో నిరాశ్రయులు, మానసిక, శారీరక దివ్యాంగులు, వయోవృద్ధుల నడుమ వేడుకలు నిర్వహించారు. ప్రిన్సిపల్ డాక్టర్ ఎస్.చంద్రశేఖర్ ఆధ్వర్యంలో ఆశ్రమాన్ని సందర్శించి నిరాశ్రయులకు పూలు అందించి శుభాకాంక్షలు తెలిపారు. పండ్లు పంపిణీ చేశారు. వారితో సరదాగా మాట్లాడి నవ్వులు పూయించారు. ప్రేమకు దూరమైన ఇలాంటి వారి పట్ల ఆదరణ చూపించాలన్న లక్ష్యంతోనే ఈ కార్యక్రమం చేపట్టినట్లు చంద్రశేఖర్ తెలిపారు.

★ ఈ ఆశ్రమాన్ని సందర్శించాక వారితో మాట్లాడితే ప్రేమ విలువ తెలిసింది. మమ్మల్ని వారి బంధువుల్లా పలకరిస్తే అనిర్వచనీయమైన అనుభూతి కలిగింది. ప్రపంచంలో అన్ని బంధాల్లో ప్రేమ ఉంటుందని అర్థమైంది. – కె.శేఖర్, విద్యార్థి, మురళీనగర్

★ ఎదుటి వారి పట్ల దయతో మెలగాలి

ప్రేమంటే స్త్రీ, పురుషుల మధ్య అంకురించే ఆకర్షణీయమైన భావన మాత్రమే కాదు. ఎదుటి వారి పట్ల దయ, కరుణ చూపితే వారి నుంచి కూడా ప్రేమ అందుతుంది. పిల్లలు ప్రతిరోజూ ఒకసారి తల్లిదండ్రులను ఆలింగనం చేసుకుని ఆరోజు జరిగిన అంశాలను వారితో చర్చించి చూడండి. ప్రపంచంలో ఎక్కడా పొందలేని ప్రేమను వారి నుంచి మీరు పొందుతారు. కుటుంబానికి దూరమైన వారిని ఆదరించి చూడండి. అంతులేని ప్రేమను వారి కళ్లలో చూడగలరు. ఇది నిత్య జీవిత సత్యం. ప్రతి ఒక్కరూ పాటించాలి. – డొడ్డి ప్రకాశరావు, లయోలా వృద్ధాశ్రమ నిర్వాహకుడు

★ సేవ చేయడంలో ఇంతటి సంతృప్తి ఉంటుందని ఈ ఆశ్రమానికి వచ్చాక తెలిసింది. కుటుంబ సభ్యులకు, బంధువులకు దూరమై ఎందరో వృద్ధులు, దివ్యాంగులు ఇక్కడ ఆశ్రయం పొందుతున్నారు. వారితో మాట్లాడుతున్నప్పుడు వారు చూపిన వాత్సల్యం మంచి అనుభూతిని ఇచ్చింది. ఇంట్లో పెద్దలు, కుటుంబ సభ్యుల పట్ల ప్రేమ చూపాలని అర్థమైంది. వీరిని చూస్తే కళ్లు చెమర్చాయి. – సీహెచ్.అక్షయ, విద్యార్థిని, అగనంపూడి

దుకాణంలో అగ్నిప్రమాదం

పరవాడ, న్యూస్‌టుడే: పరవాడ మండలం వాడచీపురుపల్లి సంతబయలు సమీప రహదారిని ఆనుకుని ఉన్న సెల్‌ఫోన్ దుకాణంలో శుక్రవారం రాత్రి అగ్ని ప్రమాదం జరిగింది. స్థానికులు తెలిపిన వివరాలిలా.. గ్రామానికి చెందిన పలేటి కన్నేశ్వరరావు ఓ పాకను అద్దెకు తీసుకుని సెల్‌ఫోన్ దుకాణం నిర్వహిస్తున్నారు. ఎప్పటిమాదిరిగానే శుక్రవారం రాత్రి 8 గంటలకు దుకాణం మూసివేసి ఇంటికి వెళ్లిపోయారు. రాత్రి 9గంటల సమయంలో దుకాణం నుంచి పెద్దఎత్తున మంటలు బయటకు రావడంతో స్థానికులు భయాందోళనకు గురై సంబంధిత యజమానికి సమాచారం అందించారు. ఈ ఘటనలో సామగ్రి మొత్తం కాలిపోయింది. ఎన్టీపీసీ, అనకాపల్లి అగ్నిమాపక శకటాలు వచ్చేసరికి సర్వం బూడిద అయింది. సిబ్బంది పక్క దుకాణాలకు మంటలు వ్యాపించకుండా అదుపు చేశారు. సుమారు రూ.4లక్షల వరకు ఆస్తి నష్టం ఉంటుందని అంచనా. పరవాడ పోలీసులు వివరాలు సేకరించారు. విద్యుత్తు షార్ట్‌సర్క్యూట్ కారణంగా ఈ ప్రమాదం జరిగి ఉంటుందని భావిస్తున్నారు.

చెలరేగుతున్న మంటలు

జెట్టీ నిర్మాణంతో మత్స్యకారులకు మేలు: ఎమ్మెల్యే

పెందుర్తి, న్యూస్‌టుడే: పెందుర్తి నియోజకవర్గ పరిధిలోని పరవాడ మండలం ముత్యాలమ్మపాలెం తీరంలో జెట్టీ నిర్మించడం ద్వారా వేలాది మంది మత్స్యకారులకు మేలు జరుగుతుందని ఎమ్మెల్యే పంచకర్ల రమేశ్‌బాబు పేర్కొన్నారు. ఈ మేరకు ఆయన శుక్రవారం శాసనసభలో మత్స్యకారుల సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లారు. ముత్యాలమ్మపాలెం, తిక్కవానిపాలెం గ్రామాల్లో మత్స్యకారులు చేపల వేట ప్రధాన వృత్తిగా జీవనం సాగిస్తున్నారన్నారు. ఇక్కడ జెట్టీ లేకపోవడం వల్ల బోట్లు కొట్టుకుపోవడం, దెబ్బతినడం వంటి సమస్యలు తలెత్తి ఎంతో నష్టపోతున్నారు. ఏడాదిపైగా ఇక్కడ జెట్టీ నిర్మాణానికి డీపీఆర్ సిద్ధమైనప్పటికీ కార్యరూపం దాల్చలేదని అన్నారు. ఈ సమస్య పరిష్కారానికి ప్రభుత్వం తగిన చర్యలు చేపట్టాలని కోరారు.

బహిరంగ ప్రకటన

శ్రీ ముగ్గు వెంకటరావు, శ్రీ ముగ్గు వారహా గోవిందరావు మరియు శ్రీ ముగ్గు వీరభద్రరావు వారికి వారి తండ్రి గారైన ముగ్గు నారాయణ మూర్తి అన్ రిజిష్టర్డ్ వీలునామా ద్వారా సంక్రమించినటువంటి ఆస్తిని నా క్లైయింట్స్ శ్రీ కర్రి వెంకటసంతోష్ అప్పారావు మరియు శ్రీ కర్రి వెంకట అర్జున్ కొనదలుచుకున్నారు.

ఆస్తి వివరము :
సర్వే నెం.127రులో 224.93 చదరపు గజాలు లేదా 188.063 చదరపు మీటర్లు ఖాళీ స్థలము మరియు అందులో యున్న పాత యిల్లు డోరు నెం. 17-9, ట్యాక్స్ ఎస్సెస్మెంట్ నెం. 1086435943 సింహాగిరి నగర్, పెందుర్తి గ్రామము, విశాఖపట్నం. హద్దులు: **ఉత్తరం:** 40 అడుగుల రోడ్డు, **దక్షిణం:** మహిళా ప్రగతి కేంద్రం, **తూర్పు:** ముగ్గు సత్యనారాయణ గారి ఖాళీ స్థలం, **పడమర:** కోటేశ్వరరావు గారి భవనం

కాబట్టి పైన పేర్కొన్న ఆస్తికి ఏదైనా క్లెయిమ్, హక్కు ఆస్తి టైటిల్ లేదా అభ్యంతరం ఉన్న వ్యక్తి, లేదా వ్యక్తులు ఈ నోటీస్ ప్రచురించబడిన తేది నుండి 10 రోజుల లోపు దిగువ అడ్రస్ కు తెలియజేయండి. లేనియెడల, పైన పేర్కొన్న సమయములోపు ఎటువంటి అభ్యంతరం రాకపోతే నా క్లైయింట్ రిజిస్ట్రేషన్ కొనసాగిస్తారు. ఆ తరువాత ఎటువంటి క్లైయిం లేదా అభ్యంతరం స్వీకరించబడదు.

బొడ్డేటి గణేష్ న్యాయవాది
ఫ్లాట్ నెం. 403, శ్రీ సత్య రెసిడెన్సీ
మోరియా హోటల్ ఎదురుగా, అల్లిపురం,
విశాఖపట్నం - 530 004.
ఫోన్: 9521889590

■ **108 వాహన సిబ్బంది హర్షం**

సబ్బవరం, న్యూస్‌టుడే: 108 వాహన సిబ్బందికి కూటమి ప్రభుత్వం జీతాలు పెంచడంతో సబ్బవరం ప్రాంత 108 అంబులెన్స్ ఉద్యోగులు హర్షం వ్యక్తం చేశారు. ఈ మేరకు థాంక్యూ సీఎం పేరిట ముద్రించిన కరపత్రాలను శుక్రవారం ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో జి.సంజీవరావు, ఎ.శ్రీనివాసరావు, జి.ముత్యాలు తదితరులు పాల్గొన్నారు.

■ **నేడు విద్యుత్ సరఫరా ఉండని ప్రాంతాలు**

శ్రీనివాసనగర్(వేపగుంట), న్యూస్‌టుడే: శ్రీనివాసనగర్ 11కేవీ ఫీడర్ల పరిధిలో నిర్వహణ పనుల కారణంగా శనివారం ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు గణేశ్‌కాలనీ, శ్రీసాయిమాధవనగర్, ప్రహ్లాదపురం, శ్రీనివాసనగర్, గొల్లనారాయణపురం, పరిసర ప్రాంతాల్లో విద్యుత్ సరఫరా ఉండదని ఏపీఈపీడీసీఎల్ జోన్-3 ఈఈ బి.సింహాచలం నాయుడు పేర్కొన్నారు.

■ **16న శ్రవణా నక్షత్ర పూజలు**

పరవాడ, న్యూస్‌టుడే: పరవాడ మండలం ఈ.బోనంగి ఫార్మాసిటీ పునరావాసకాలనీ కొండపై కొలువైన శ్రీఅభయ వేంకటేశ్వరస్వామి ఆలయంలో ఈనెల 16న శ్రవణా నక్షత్ర పూజలు నిర్వహించనున్నట్లు ఆలయ ప్రధాన అర్చకులు శ్రీహరికృష్ణమాచార్యులు తెలిపారు. ఈ సందర్భంగా స్వామివారికి పంచామృతాభిషేకాలు, గోత్రనామాలతో అర్చనలు జరుగుతాయన్నారు. భక్తులు పెద్దఎత్తున తరలివచ్చి స్వామివారి తీర్థ ప్రసాదాలు స్వీకరించాలని కోరారు.

■ **బాల్య వివాహాల నిర్మూలనపై అవగాహన**

పరవాడ, న్యూస్‌టుడే: పరవాడ మండలం భరణికం అంగన్‌వాడీ కేంద్రంలో శుక్రవారం బాల్య వివాహాల నిర్మూలనపై అవగాహన సదస్సు ఏర్పాటు చేశారు. ఐసీడీఎస్ సెక్టార్ పరవాడ సూపర్‌వైజర్ శ్యామలాకుమారి బాల్యవివాహాల వల్ల కలిగే అనర్థాలను వివరించారు. ఈ కార్యక్రమంలో అంగన్‌వాడీ, ఆశా కార్యకర్తలు పాల్గొన్నారు.

■ **పరవాడలో వైద్య శిబిరం**

పరవాడ, న్యూస్‌టుడే: మేజరు పంచాయతీ పరవాడ సామాజిక భవనం వద్ద శుక్రవారం ప్రభుత్వ ఆయుష్ విభాగం ఆధ్వర్యంలో ఉచిత ఆయుర్వేద వైద్య శిబిరం ఏర్పాటు చేశారు. ఆయుష్ విభాగ వైద్యులు డాక్టర్ టి.శిరీష శిబిరాన్ని ప్రారంభించారు. అనంతరం రోగులకు వైద్య పరీక్షలు చేసి ఉచితంగా మందులు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో వైద్య సిబ్బంది, ఆశా కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

వైద్య పరీక్షలు చేస్తున్న డాక్టర్ శిరీష, ఇతర సిబ్బంది

పరీక్షలను ప్రేమిస్తే.. ఆందోళన మాయం

పెందుర్తి, న్యూస్‌టుడే: విద్యార్థులు పరీక్షలను ప్రేమిస్తే ఆందోళన మాయమవుతుందని మానసిక నిపుణులు సూచించారు. ఇంటర్మీడియట్ పరీక్షల నేపథ్యంలో జిల్లా మానసిక ఆరోగ్య కార్యక్రమంలో భాగంగా పెందుర్తి ప్రభుత్వ జూనియర్ కళాశాలలో శుక్రవారం అవగాహన కార్యక్రమం జరిగింది. ప్రిన్సిపల్ ఎన్.డి.లలితకుమారి ఆధ్వర్యంలో చేపట్టిన ఈ కార్యక్రమంలో సైకియాట్రిస్ట్ డాక్టర్ నిత్య, సైకాలజిస్టు జి.సాయిలక్ష్మి పరీక్షల ఒత్తిడి నుంచి ఎలా ఉపశమనం పొందాలో; మానసిక, శారీరక ఆరోగ్యాన్ని ఎలా కాపాడుకోవాలో సూచనలు చేశారు. ఈ సందర్భంగా ఆందోళన, ఒత్తిడి జయించే మార్గాలను తెలియజేశారు. ఈ కార్యక్రమంలో అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు.

అవగాహన సదస్సులో పాల్గొన్న విద్యార్థులతో నిపుణులు డాక్టర్ నిత్య, సైకాలజిస్టు సాయిలక్ష్మి తదితరులు

శాంతినగరంలో పనులు ప్రారంభిస్తున్న కార్పొరేటర్ శానాపతి వసంత, తదితరులు

రూ.63లక్షలతో అభివృద్ధి పనులు

చినముషిడివాడ (పెందుర్తి), న్యూస్‌టుడే: జీవీఎంసీ 97వ వార్డు పరిధి చినముషిడివాడ శాంతినగరం కాలనీలో రూ.63లక్షల జీవీఎంసీ నిధులతో చేపట్టిన అభివృద్ధి పనులను వార్డు కార్పొరేటర్, స్థాయీ సంఘం సభ్యురాలు శానాపతి వసంత శుక్రవారం ప్రారంభించారు. ఈ ప్రాంతంలో రూ.38లక్షలతో బీటీ రహదారి, రూ.25లక్షలతో సామాజిక భవనం నిర్మించనున్నట్లు ఆమె తెలిపారు. ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు శంకరరావు, కాలనీ సంఘం ప్రతినిధులు పాల్గొన్నారు.

ఐఎఫ్‌ఆర్ నేపథ్యంలో తనిఖీలు

పెందుర్తి, న్యూస్‌టుడే: నగరంలో జరగనున్న ఇండియన్ ఫ్లీట్ రివ్యూ (ఐఎఫ్‌ఆర్) నేపథ్యంలో పెందుర్తి పోలీస్ స్టేషన్ పరిధిలో గట్టి భద్రతా చర్యలు అమలు చేస్తున్నట్లు సీఐ కె.వి.సతీశ్‌కుమార్ తెలిపారు. ఇతర రాష్ట్రాల నుంచి నగరంలోకి వచ్చే వాహనాలపై ప్రత్యేక దృష్టి సారించినట్లు వివరించారు. ఈ నేపథ్యంలో పినగాడి, సరిపల్లి, నరవ చెక్‌పోస్టుల వద్ద నిరంతర వాహన తనిఖీలు నిర్వహిస్తున్నామన్నారు. గంజాయి, మత్తు పదార్థాల రవాణాతో పాటు చట్టవ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడే వ్యక్తుల నిరోధానికి ఈ తనిఖీలు చేపడుతున్నట్లు వివరించారు. ఈ మేరకు శుక్రవారం ఆయా చెక్‌పోస్టుల వద్ద పోలీసులు విస్తృత వాహన తనిఖీలు చేపట్టారు.

సరిపల్లి చెక్‌పోస్టు వద్ద వాహనం తనిఖీ చేస్తున్న పోలీసులు

రేపు మాంసం దుకాణాలకు సెలవు

కార్పొరేషన్, న్యూస్‌టుడే: శివరాత్రి పురస్కరించుకుని నగరంలోని మాంసం దుకాణాలు ఆదివారం తెరవకూడదని కమిషనర్ కేతన్‌గార్గ్ తెలిపారు. మాంసం, చేపల దుకాణాలు, జంతు వధశాలలకు సెలవు ప్రకటించినట్లు ఆయన పేర్కొన్నారు. నిబంధనలకు విరుద్ధంగా ఎవరైనా దుకాణాలు తెరిస్తే వాటిని సీజ్ చేయడంతో పాటు, మాంసం, చేపలను స్వాధీనం చేసుకుంటామని హెచ్చరించారు.

విద్యార్థులకు ఉచిత కంటి వైద్య పరీక్షలు

నరవ(వేపగుంట), న్యూస్‌టుడే: నరవ విశాఖ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇంజినీరింగు కళాశాలలో శుక్రవారం యాజమాన్యం విద్యార్థులకు ఉచిత కంటి వైద్య పరీక్షలు జరిపించింది. నాయుడుతోట సమీప శంకర్ ఫౌండేషన్ కంటి ఆసుపత్రి సీఎస్‌ఆర్ సేవా కార్యక్రమాల్లో భాగంగా విద్యార్థులకు ఉచితంగా ఈ వైద్య పరీక్షలు చేపట్టింది. ప్రతీ విద్యార్థి ఏడాదికి ఒకసారి కంటి పరీక్షలు చేయించుకోవాలని, కంటి చూపులో ఏమాత్రం అసౌకర్యం కలిగినా వెంటనే వైద్యులను సంప్రదించాలని సూచించారు. డాక్టర్ దత్త, ప్రిన్సిపల్ ప్రదీప్‌వర్మ తదితరులు పాల్గొన్నారు.

నేత్ర పరీక్షలు చేస్తున్న వైద్యులు

ఆలయాల్లో వార్షికోత్సవాలు

నరవ(వేపగుంట), న్యూస్‌టుడే: నరవ ముత్యాలమ్మ, సత్తివానిపాలెం సత్తెమ్మతల్లి అమ్మవార్ల ఆలయ వార్షికోత్సవాలు శనివారం ఘనంగా జరుగుతాయని ఆలయ కమిటీలు తెలిపాయి. ఈ సందర్భంగా ఉదయం నుంచి అమ్మవార్లకు ప్రత్యేక పూజలు జరుగుతాయని నిర్వాహకులు పేర్కొన్నారు. ముత్యమాంబ అమ్మవారికి ఉత్సవ విగ్రహం చేయించామని, ఉదయం ఊరేగింపు ఘనంగా జరుగుతుందని ఆలయ ధర్మకర్త గవర సత్తిబాబు తెలిపారు.

మహా శివరాత్రి ఉత్సవాలకు వేళాయె..

సోమేశ్వరాలయంలో భారీ ఏర్పాట్లు

పరవాడ, న్యూస్‌టుడే

సముద్రతీరానికి ఆనుకుని వెలిసిన పురాతన క్షేత్రం అప్పికొండ సోమేశ్వరస్వామి ఆలయంలో మహాశివరాత్రి వేడుకలు ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఈనెల 15, 16 తేదీల్లో రెండు రోజుల పాటు జరగనున్న ఈ వేడుకలకు భక్తులు అధిక సంఖ్యలో తరలి రానున్నారు. ఈ నేపథ్యంలో తీరంలో పుణ్యస్నానాలు ఆచరించేందుకు, స్వామివారి దర్శనానికి ఎలాంటి ఇబ్బంది తలెత్తకుండా వివిధ శాఖలు సమన్వయంతో ఏర్పాట్లు చేపట్టారు.

■ 15న తెల్లవారుజామున 4 గంటలకు స్వామికి రుద్రాభిషేకం నిర్వహించాక భక్తులకు దర్శనభాగ్యం కల్పిస్తారు. రాత్రి మహాన్యాస పూర్వక రుద్రాభిషేకం ఉంటుంది. తీరం వద్ద పలు సాంస్కృతిక కార్యక్రమాలు జరగనున్నాయి. 16న ఉదయం 3 గంటల నుంచి సాయంత్రం వరకు ఆలయ సమీప సముద్ర తీరంలో భక్తుల పుణ్యస్నానాలు, స్వామివారి దర్శనాలు ఉంటాయి.

అప్పికొండ సోమేశ్వరస్వామి

■ ఈ సందర్భంగా ఆలయం వద్ద భక్తులకు ప్రత్యేక క్యూలైన్లు, షామియానాలు, పార్కింగ్, విద్యుత్తు దీపాలు, తాగునీటి సదుపాయం, ప్రసాదాల వితరణ తదితర ఏర్పాట్లకు అన్ని చర్యలు తీసుకున్నారు. తీరంలో పుణ్యస్నానాలు చేసిన తరువాత దుస్తులు మార్చుకోవడానికి వసతి, సంచార మరుగుదొడ్లు, వైద్య శిబిరాలు, 5 అంబులెన్స్‌లు, 2 అగ్నిమాపక శకటాలను అందుబాటులో ఉంచారు.

భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా పక్కాగా ఏర్పాట్లు చేస్తున్నాం. స్టీల్‌ప్లాంటు లేబర్‌గేటు నుంచి అప్పికొండ తీరం వరకు విద్యుత్తు దీపాలంకరణ చేశాం. ఆర్టీసీ యాజమాన్యం 130 బస్సులు ప్రత్యేకంగా నడపనుంది. తీరం వద్ద 100 మంది గజ ఈతగాళ్లతో పాటు 5 స్పీడు బోట్లు అందుబాటులో ఉంచాం. 500 మంది పోలీసులతో బందోబస్తు ఉంటుంది. ఆలయ పరిసరాల్లో 24 సీసీ కెమెరాలు ఏర్పాటు చేశాం. అన్ని శాఖల సమన్వయంతో ఈ వేడుకలను పక్కాగా నిర్వహిస్తాం. – కె.పద్మావతి, ఆలయ ఈవో

వేపగుంట పరిసరాల్లో..

నరవలో..

నరవ(వేపగుంట), న్యూస్‌టుడే: నరవలోని స్వయంభూ దేవాలయంలో వేడుకలు ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు పూర్తి చేసినట్టు ఆలయ ధర్మకర్త గండ్రెడ్డి మహాలక్ష్మీనాయుడు తెలిపారు. ఈ సందర్భంగా మధ్యాహ్నం అన్నసమారాధన ఉంటుందన్నారు. వేపగుంట పరిసర ప్రాంతాల్లోని ఆలయాల్లోనూ సంబంధిత ఆలయ కమిటీలు ఏర్పాట్లు పూర్తి చేశాయి.

లింగాల తిరుగుడులో..

సబ్బవరం, న్యూస్‌టుడే: మండలంలోని లింగాల తిరుగుడు సోమ లింగేశ్వర ఆలయంలో మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని ఈనెల 15న రుద్రాభిషేకాలు, అమ్మవారికి కుంకుమ పూజలు వైభవంగా జరిపించాలని నిర్ణయించారు. మధ్యాహ్నం అన్న సమారాధన, సాయంత్రం కోటి దీపార్చన ఉంటుందని నిర్వాహకులు తెలిపారు. రాత్రి వివిధ నాటకాల్లోని ముఖ్యమైన ఘట్టాల ప్రదర్శన ఉంటుందన్నారు.

వారసులను సృష్టించి.. 300 గజాలు కొట్టేసి

★ యజమాని చనిపోయినట్లు తప్పుడు పత్రాల సమర్పణ
★ అయిదుగురిని అరెస్టు చేసిన పోలీసులు

రాజానగరం, న్యూస్‌టుడే: భూయజమాని బతికి ఉండగానే చంపేస్తారు.. వారికి వారసులుగా పేదలను చూపిస్తారు.. తప్పుడు ధ్రువపత్రాలతో రూ.లక్షల విలువైన భూమిని కొట్టేస్తారు.. ఈ క్రమంలోనే రాజమహేంద్రవరంలో 300 గజాల స్థలాన్ని కొట్టేసిన కేడీలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. రాజానగరం సీఐ ఎస్.ప్రసన్న వీరయ్యగౌడ్ శుక్రవారం తెలిపిన వివరాల ప్రకారం.. హైదరాబాద్‌లోని గాంధీనగర్‌లో నివాసం ఉంటున్న దేవరకొండ వెంకటసత్యవతికి కొంతమూరు పంచాయతీలో 500 గజాల స్థలం ఉంది. రాజమహేంద్రవరానికి చెందిన కొందరు దీనిపై కన్నేశారు. స్థల యజమాని మృతిచెందినట్లుగా, ఆమె వారసురాలిగా విశాఖపట్నం సమీపంలోని పెందుర్తికి చెందిన నాగభూషణరావు భార్య అన్నపూర్ణను చూపిస్తూ దొంగపత్రాలు సృష్టించారు. ఆ స్థలాన్ని వేరొకరికి జీపీఏ చేసేశారు. ఇటీవల ఆ స్థలాన్ని చదును చేసి, సరిహద్దు రాళ్లు పాతారు. భూమి కొనేందుకు వచ్చిన ఓ వ్యక్తి వెంకటసత్యవతిని సంప్రదించగా, రాళ్లు పాతిన విషయం తెలిసి అవాక్కయ్యారు. వెంటనే ఈసీ తీసుకోగా పైన జరిగిన వ్యవహారమంతా తెలిసింది. దీనిపై రాజానగరం పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ కేసులో కొప్పుల శ్రీనివాస్, మేళం ఉదయమూర్తి, కొలపల్లి హరికుమార్, దోవపు రామస్వామి(రాము), బూర రాజును అరెస్టు చేసినట్లు సీఐ తెలిపారు. మరికొందరు పరారీలో ఉన్నట్లు చెప్పారు.

16న పీజీఆర్ఎస్ రద్దు

వన్‌టౌన్, న్యూస్‌టుడే: మహా శివరాత్రి పర్వదినం కారణంగా, ఈ నెల 17 నుంచి 25 వరకు నిర్వహించనున్న ఐఎఫ్‌ఆర్ కార్యక్రమానికి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము వస్తున్న నేపథ్యంలో సోమవారం కలెక్టరేట్‌లో నిర్వహించనున్న పీజీఆర్ఎస్ కార్యక్రమాన్ని రద్దు చేసినట్లు కలెక్టర్ హరేంధిర ప్రసాద్ ఒక ప్రకటనలో తెలిపారు. జిల్లా యంత్రాంగమంతా ఐఎఫ్‌ఆర్ నిర్వహణలో ఉండటంతో పీజీఆర్ఎస్ నిర్వహించడం లేదని, ప్రజలు సహకరించాలని ఆయన కోరారు.

అనుమానాస్పద స్థితిలో వ్యక్తి మృతి

పెందుర్తి, న్యూస్‌టుడే: పెందుర్తి కూడలిలోని అనకాపల్లి బస్‌స్టాపు సమీపంలో ఓ వ్యక్తి శుక్రవారం అనుమానాస్పదంగా మృతి చెందినట్లు పెందుర్తి సీఐ కె.వి.సతీశ్‌కుమార్ తెలిపారు. ఆ వివరాలిలా.. బుచ్చిరాజుపాలెం ప్రాంతానికి చెందిన నమ్మి గౌరీ ఈశ్వరరావు(47) ఇనుప బీరువాలు తయారు చేసే పనులు చేస్తుంటాడు. మద్యానికి బానిసై తరచూ ఇంటి నుంచి వెళ్లిపోతుంటాడు. ఈ క్రమంలోనే సంక్రాంతి పండగ సమయంలో ఇంటి నుంచి వెళ్లిపోయి తిరిగి రాలేదు. ఇదిలా ఉండగా శుక్రవారం ఉదయం గుర్తు తెలియని వ్యక్తి రోడ్డు పక్కన మృతి చెందినట్లు స్థానికులు పెందుర్తి పోలీసులకు సమాచారం అందించారు. ఎస్ఐ స్వామినాయుడు, సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని మృతుడు గౌరీ ఈశ్వరరావుగా గుర్తించి కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. ఆహారం లేకపోవడం, అధికంగా మద్యం తాగడం వల్ల మృతి చెంది ఉంటాడని పోలీసులు భావిస్తున్నారు. అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ పేర్కొన్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం కేజీహెచ్‌కు తరలించామన్నారు.

సైబర్ నేరాలపై అప్రమత్తంగా ఉండాలి

వాడచీపురుపల్లి (పరవాడ), న్యూస్‌టుడే: సైబర్ నేరాల పట్ల ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండాలని పరవాడ ఎస్సై కృష్ణారావు సూచించారు. వాడచీపురుపల్లి జిల్లా పరిషత్తు ఉన్నత పాఠశాలలో శుక్రవారం నిర్వహించిన అవగాహన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. విద్యార్థులు మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలని, ఎక్కడైనా గంజాయి సమాచారం తెలిస్తే పోలీసులకు చెప్పాలని సూచించారు. ట్రాఫిక్ నిబంధనలు ప్రతిఒక్కరూ పాటించాలని, మైనర్లు వాహనాలు నడపరాదని, ఆన్‌లైన్ బెట్టింగులకు దూరంగా ఉండాలని అన్నారు. విద్యార్థులు క్రమశిక్షణతో కూడిన విద్య అభ్యసించి భవిష్యత్తులో ఉన్నత స్థాయికి ఎదగాలన్నారు. అనంతరం డ్రగ్స్‌కు వ్యతిరేకంగా ప్రతిజ్ఞ చేయించారు. ఈ కార్యక్రమంలో హెచ్ఎం శ్రీనివాసరావు, ఉపాధ్యాయ సిబ్బంది పాల్గొన్నారు.

కార్యక్రమంలో మాట్లాడుతున్న ఎస్సై కృష్ణారావు

రోడ్డు ప్రమాదాల నివారణకు చర్యలు

లంకెలపాలెం(పరవాడ), న్యూస్‌టుడే: పరవాడ మండలం లంకెలపాలెం కూడలి తదితర ప్రాంతాల్లో రోడ్డు ప్రమాదాల నివారణకు చర్యలు చేపడుతున్నట్లు జిల్లా రవాణాశాఖ అధికారి మనోహర్, సీఐ మల్లికార్జునరావు తెలిపారు. లంకెలపాలెం కూడలిలో శుక్రవారం వీరు వివిధ విభాగాల అధికారులతో కలిసి పర్యటించారు. తరచూ రోడ్డు ప్రమాదాలు జరుగుతున్న ప్రాంతాలను గుర్తిస్తున్నామన్నారు. అతి వేగంగా వాహనాలు నడపడం, రాత్రి వేళ తగిన వెలుతురు, హెచ్చరిక బోర్డులు లేకపోవడం, గ్రామీణ రోడ్లు ప్రధాన రహదారితో కలిసే చోట, చెట్ల కొమ్మలు అడ్డుగా ఉండడం తదితర అంశాలు రోడ్డు ప్రమాదాలకు కారణాలుగా గుర్తించినట్లు చెప్పారు. వాటిపై దృష్టి సారించి ప్రమాదాల నివారణకు చర్యలు చేపడతామన్నారు. ఈకార్యక్రమంలో రవాణాశాఖ అధికారులు గోపికృష్ణ, హసీనా సుల్తానా, గీతా కావ్య తదితరులు పాల్గొన్నారు.

లంకెలపాలెం కూడలిని పరిశీలిస్తున్న డీటీవో మనోహర్, సీఐ మల్లికార్జునరావు, తదితరులు

బహిరంగ ప్రకటన

నా క్లయింట్, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, లంకెలపాలెం బ్రాంచ్, విశాఖపట్నం, ప్రాతినిధ్యం వహిస్తున్నవారు బ్రాంచ్ మేనేజర్ సూచనల మేరకు ఈ క్రింది ఈ నోటీసు జారీ చేయడమైనది.

ఇందుమూలంగా సాధారణ ప్రజానీకానికి తెలియజేయునది ఏమనగా 1) కొమ్మోజు శంకరరావు, తండ్రి : అచ్చియ్య @ తాతా రావు & 2) కొమ్మోజు రమణి తండ్రి : అచ్చియ్య @ తాతా రావు, నివాస డి.నెం.6-13, లాలం కోడూరు గ్రామం, రాంబిల్లి, అనకాపల్లి, షెడ్యూల్‌లో పేర్కొన్న ఆస్తిపై క్రెడిట్ సౌకర్యాల కొరకు SBI, లంకెలపాలెం బ్రాంచ్‌ను సంప్రదించవలెను.

షెడ్యూల్‌లో చెప్పబడిన ఆస్తిని కొనుగోలు చేయుటకు కొమ్మోజు శంకరరావు మరియు కొమ్మోజు రమణి, శ్రీమతి దువ్వూరి శారదాంబ, లేటు దువ్వూరి వెంకట సీతా రామ కృష్ణారావు మరియు ఆమె కుమారులు 2) దువ్వూరి వెంకట రాజశేఖర్, 3) దువ్వూరి వెంకట చంద్రశేఖర్, 4) దువ్వూరి వెంకట గంగా కుమార్ స్వామి వారితో తేది.06-02-2026 న అమ్మకపు ఒప్పందం కుదుర్చుకున్నారని తెలియజేయడమైనది. దీని ప్రకారం షెడ్యూల్ ఆస్తికి సంబంధించి సమర్పించబడిన తేది.24-01-2004 న రిజిస్టర్డ్ సేల్ డీడ్ నెం.210/2004, తేది.31-12-2003, ఎస్ఆర్ఓ సబ్బవరం నందు రిజిస్టర్ చేయబడిన లింక్ డాక్యుమెంట్, ఇందులో రిజిస్టర్డ్ సేల్ డీడ్ డాక్యుమెంట్ నెం.242/2012, తేది.242/2012 యొక్క లింక్ డాక్యుమెంట్, దువ్వూరి వెంకట సీతా రామ కృష్ణారావు, తండ్రి : దువ్వూరి లేట్ అప్పారావు, SRO లంకెలపాలెం నందు రిజిస్టర్ చేయబడిన వారికి అనుకూలంగా అమలు చేయబడింది. దువ్వూరి శారదాంబ, భర్త : లేటు దువ్వూరి వెంకట సీతా రామ కృష్ణారావు పరవాడ నుండి పెదగంట్యాడకు ప్రయాణిస్తున్నప్పుడు రిజిస్టర్డ్ సేల్ డీడ్ డాక్యుమెంట్ నెం.210/2004, తేది.31-12-2023, తేది.24-1-2004న రిజిస్టర్ చేయబడిన, SRO సబ్బవరం వద్ద రిజిస్టర్ చేయబడిన, రిజిస్టర్డ్ సేల్ డీడ్ యొక్క అసలు లింక్ డాక్యుమెంట్‌ను తేది.08-02-2026న పోగొట్టుకున్నారు మరియు దీనికి సంబంధించి తగు చర్య తీసుకోవడానికి తేది.08-02-2026 న న్యూ పోర్ట్ పోలీస్ స్టేషన్‌కు పోలీసు ఫిర్యాదు ఇవ్వబడింది. ఫిర్యాదుదారుని అందిన తర్వాత, పోలీసులు తప్పిపోయిన డాక్యుమెంట్‌ను కనుగొనడానికి ప్రయత్నాలు చేయడమైనది. కానీ ఫలించలేదు మరియు తేది.12-2-2026 న NOC జారీ చేయడమైనది.

నా క్లయింట్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, లంకెలపాలెం బ్రాంచ్, విశాఖపట్నం, కొమ్మోజు శంకరరావు మరియు కొమ్మోజు రమణి గార్లకు షెడ్యూల్ చేయబడిన ఆస్తికి హామీపై రుణం మంజూరు చేయాలని భావిస్తున్నారు.

పైన పేర్కొన్న డాక్యుమెంట్ ఎవరికైనా దొరికినచో దయచేసి పైన పేర్కొన్న లేదా క్రింద పేర్కొన్న చిరునామాకు పంపించవలెనని సాధారణ ప్రజలకు తెలియజేయబడింది. అలాగే షెడ్యూల్ చేయబడిన ఆస్తిపై ఎవరికైనా ఏదైనా క్లెయిమ్, అమ్మకపు ఒప్పందాలు, హక్కులు, తనఖా, బ్యాంక్ ప్లెడ్జ్, అప్పులు లేదా ఏవైనా అభ్యంతరాలు ఉన్నచో వారు ఈ నోటీసు తేదీ నుండి 7 రోజులలోపు డాక్యుమెంటరీ రుజువుతో క్రింద సంతకందారునికి సమర్పించవలెను. లేనిచో షెడ్యూల్ చేయబడిన ఆస్తిపై ఎటువంటి క్లెయిమ్‌లు లేదా అభ్యంతరాలు లేవని భావించబడును మరియు నా క్లయింట్ రుణ ప్రక్రియ కొరకు మంజూరు చేయుదురు.

షెడ్యూల్ : అనకాపల్లి జిల్లా, SRO లంకెలపాలెం యొక్క పరిధి, పరవాడ మండలం, కొత్తగొర్లవానిపాలెం పంచాయతీ, ఈదులపకబోనంగి గ్రామం, సర్వే నెంబు. 303/1 నుండి 9, ప్లాట్ నెం.36 నందు విస్తీర్ణం 166.66 చ॥గ॥లు లేదా 139.34 చ॥మీ॥లులోని స్థలంలోని ప్లింత్ ఏరియా 640 చ॥అ॥లుతో RCC స్లాబ్ ఇల్లు కలదు. హద్దులు : తూర్పు : 40 అ॥ల వెడల్పు రోడ్డు, దక్షిణం : ప్లాట్ నెం.37 స్థలం, పడమర : ప్లాట్ నెం.46 స్థలం, ఉత్తరం : ప్లాట్ నెం.35 స్థలం.

SBI బ్యాంక్ అధికారులు
ఫోన్ : 99596 37696 (CM మంజూరు)
బ్రాంచ్ మేనేజర్
లంకెలపాలెం బ్రాంచ్ : ఫోన్ : 98494 22443

కె. కృష్ణ మూర్తి, B.Com., B.L.,
అడ్వకేట్
డి నెం.11-4-6, ఆర్ ఆర్ ఫంక్షన్ హాల్ ప్రక్కన, కణితి రోడ్డు, గాజువాక,
విశాఖపట్నం-26.
ఫోన్ : 98483 99944 & 90102 58885

(c) eenadu

ఇంటర్ హాల్ టికెట్లు ఇవ్వకపోతే చర్యలు

అనంతపురం విద్య, న్యూస్‌టుడే: ప్రైవేటు జూనియర్ కళాశాలలు ఇంటర్ విద్యార్థులకు ఫీజు బకాయిల పేరుతో హాల్‌టికెట్లు ఇవ్వకపోతే తగిన చర్యలు తీసుకుంటామని ఆర్ఐవో వెంకటరమణ నాయక్ హెచ్చరించారు. హాల్ టికెట్లు వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉన్నాయన్నారు. 9552300009 వాట్సప్ నంబరు ద్వారా కూడా హాల్‌టికెట్లు పొందవచ్చని సూచించారు.

దుమ్ము లేచింది.. దిమ్మ తిరిగింది!

ఉదయం 10 గంటలు.. జాతీయ రహదారిపై నెమ్మదిగా తొలగుతున్న మంచు.. ఇదే సమయంలో అనంతపురం బళ్లారిరోడ్డు సమీపాన సిండికేట్ నగర్ వద్ద బోరు వేసేందుకు డ్రిల్లింగ్ మొదలైంది. అంతే అప్పటినుంచి సుమారు రెండు గంటలపాటు జాతీయ రహదారిని దుమ్ము కమ్మేసింది. గంటకు వంద కి.మీ. వేగంతో వచ్చే వాహనాలను నడపలేక చోదకులు అయోమయానికి గురయ్యారు. జాతీయ రహదారి పక్కన బోర్లు వేస్తున్నపుడు డ్రిల్లింగ్ సమయంలో కనీస చర్యలు పాటించకుంటే పెనుముప్పు తలెత్తే ఆస్కారం ఉంటుంది. - ఈనాడు అనంతపురం

న్యూస్‌టుడే, కణేకల్లు: అవమానాలు, అవహేళనలను సవాలుగా తీసుకుని ముందు కెళ్లినప్పుడే జీవన గమనం అభివృద్ధి వైపు నడుస్తుంది. అలా ఆలోచించిన ఓ మహిళ నిలిచి అబల అన్న నోళ్లతోనే సబల అని పించుకుంటోంది అనంతపురం జిల్లా కణేకల్లు మండలం 43 ఉడేగోళం గ్రామానికి చెందిన ఉమామహేశ్వరి.

ఏం చేసిందంటే?: పురుషులకు దీటుగా సేద్యం చేస్తూ వ్యవసాయం లాభసాటి వృత్తేనని నిరూపిస్తున్నారు.

చదువు, ఆసక్తి: డిగ్రీ వరకు చదివారు. చిన్ననాటి నుంచి వ్యవసాయంపై ఉన్న మక్కువ. వారికి ఉన్న ఐదెకరాలకు తోడు మరో 35 ఎకరాలు కౌలుకు తీసుకుని వరితో పాటు పత్తి, ఇతర పంటలు సేద్యం చేస్తున్నారు.

స్థైర్యం నడిపింది.. సేద్యం వైపు

వరికోత యంత్రం నడుపుతున్న ఉమామహేశ్వరి

వ్యూహం, విశేషం: వ్యవసాయంలో ఖర్చులు తగ్గించుకోవడానికి ట్రాక్టర్, వరికోత యంత్రం కొనుగోలు చేశారు. వాటిని స్వయంగా నడుపుతూ ముందుకు సాగుతున్నారు. భర్తకు వ్యవసాయంపై అవగాహన లేకపోయినా.. అన్నీ తానే అయి ముందుకు సాగుతున్నారు. కుమారుడు మెకానికల్ ఇంజినీరింగ్ పూర్తి చేసి ట్రాన్స్‌పోర్టు రంగంలో స్వయం ఉపాధి పొందుతుండగా కూతురు బీటెక్ పూర్తిచేసి ఉద్యోగాన్వేషణలో ఉన్నారు. ఈమె 'ఆదర్శ భారతి రైతు సేవా సహకార సంఘం సొసైటీ' డైరెక్టరుగా వ్యవహరించారు. వ్యవసాయం అంటేనే అమ్మో అని భయపడే మహిళలకు ఉమామహేశ్వరి గమనం స్ఫూర్తిదాయకం.

కలప.. లోడెళ్లిపోతాంది!

కళ్యాణదుర్గం నుంచి కర్ణాటకకు అక్రమ రవాణా

నిత్యం తరలుతున్న వాహనాలు: 40 నుంచి 50 (వీటిలో ఆటోలు, బొలెరోలు ఎక్కువ)

తరలిస్తున్నది: సగటున 80 టన్నులు

న్యూస్‌టుడే, కళ్యాణదుర్గం గ్రామీణం

పచ్చదనాన్ని పరిరక్షించాలని ప్రభుత్వం, పర్యావరణ ప్రేమికులు.. చెబుతున్నా క్షేత్రస్థాయిలో మాత్రం దీనికి విరుద్ధంగా సాగుతోంది. అక్రమార్కులు కళ్యాణదుర్గం అటవీరేంజ్ నుంచి పచ్చని చెట్లను ఇష్టానుసారంగా నరికి సొమ్ము చేసుకుంటున్నారు. అటవీ ప్రాంతంలో ఏళ్లనాటి చెట్లు కనుమరుగవుతూ పర్యావరణానికి విఘాతం కలుగుతోందని ప్రకృతి ప్రేమికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇంత జరుగుతున్నా సంబంధిత అధికారులు.. అక్రమాలను కట్టడి చేయకపోవడం గమనార్హం.

బట్టీల పేరుతో.. కళ్యాణదుర్గం రేంజ్ పరిధిలో 24,334 హెక్టార్లలో అటవీ ప్రాంతం విస్తరించి ఉంది. ఇటుక బట్టీల నిర్వాహకులకు అవసరమయ్యే బొగ్గుల కోసం ముళ్లపొదలు, పొరక కర్రలు తరలించుకునేందుకు అనుమతులు తీసుకుంటారు. ఈ ముసుగులో కొందరు నీలగిరి, సుబాబుల్, సరుగుడు చెట్లను యథేచ్ఛగా నరికి కర్ణాటకలోని బళ్లారి, చెళ్లకెర, హరిహర ప్రాంతాలకు అక్రమ రవాణా చేస్తున్నారు. ఈ ప్రాంతంలోని టింబర్ డిపోల్లో టన్ను కలపకు రూ.16 వేల రూ.21 వేల వరకు ధర పలుకుతుండటంతో అక్రమార్కులకు కాసుల పంట పండుతోంది.

వాహనంలో కర్ణాటకకు తరలుతున్న కలప

కఠిన చర్యలు తప్పవు

రామచంద్రుడు, అటవీ రేంజర్, కళ్యాణదుర్గం

ముళ్ల, తెల్లమద్ది చెట్లు మాత్రమే నరకడానికి అనుమతులు ఉన్నాయి. ఇతర వాటిని నరికి తరలిస్తే కఠిన చర్యలు తప్పవు. ఇప్పటికే కళ్యాణదుర్గం అటవీ రేంజ్ పరిధిలో నిఘా పెట్టాం. తనిఖీలు ముమ్మరం చేసి అక్రమ రవాణాకు అడ్డుకట్ట వేస్తాం.

17న నులిపురుగుల నివారణ దినోత్సవం

జిల్లా సచివాలయం, న్యూస్‌టుడే: ఈ నెల 17న జాతీయ నులిపురుగుల నివారణ దినోత్సవాన్ని జరపాలని కలెక్టర్ ఆనంద్ సూచించారు. శుక్రవారం నిర్దేశిత శాఖల అధికారులతో చరవాణి సమీక్ష జరిపారు. చదువుతోపాటు మంచి ఆరోగ్యం అవసరమన్నారు. 2 ఏళ్లలోపు పిల్లలకు ఆల్బెండజోల్ చప్పరించే మాత్ర, 2-19 ఏళ్ల పిల్లలకు మింగించే మాత్రలను ఇవ్వాలన్నారు. ఆ రోజు మధ్యాహ్న భోజనం తర్వాత ఆ మాత్రలను పంపిణీ చేయాలన్నారు. 1-19ఏళ్లలోపు విద్యార్థులు 5,99,852 మంది ఉన్నట్లు కలెక్టర్ వివరించారు. వీరందరికీ ఆల్బెండజోల్ మాత్రలు ఇవ్వాలన్నారు.

ఆకర్షణ మాయలో.. మోసగాళ్ల చేతిలో బలవుతున్న యువత

అఘాయిత్యాల ఉచ్చులో!

అనంత నేరవార్తలు, న్యూస్‌టుడే: చదువుకోవాల్సిన బాలికలు తప్పటడుగులు వేస్తున్నారు. తెలిసీ తెలియని వయసులో ప్రేమ పేరుతో ఆకర్షణకు లోనై మోసపోతున్నారు. ఫలితంగా చిన్న వయసులోనే అఘాయిత్యాలకు గురవుతూ, మోసగాళ్ల చేతిలో బలవుతున్నారు. వంచనకు గురై తల్లిదండ్రులకు శోకం మిగులుస్తున్నారు. అదృశ్యం, పోక్సో కేసుల్లో ఇలాంటి ఆందోళనకర ఘటనలే ఎక్కువగా వెలుగు చూస్తున్నాయి.

మాటలతో నమ్మకం

✦ ఇటీవల నగరంలోని ఓ పాఠశాలలో పదో తరగతి చదువుతున్న విద్యార్థిని ట్యూషన్‌కు వెళ్లే క్రమంలో ఓ వ్యక్తికి దగ్గరైంది. అతని మాటలకు కరిగి సర్వం అర్పించింది. ఫలితంగా గర్భం దాల్చింది. పెళ్లి ప్రస్తావన తీసుకొచ్చే సరికి అతడు ఫోను పిరాయించాడు. ముఖావరణం ఉండటంతో ప్రశ్నించగా విషయం బయటపడింది. అతనిపై పోక్సో కేసు నమోదైంది.

✦ గుత్తి ప్రాంతానికి చెందిన ఓ విద్యార్థిని రోజూ ఆటోలో స్కూలుకు వెళ్తుండేది. బాలికపై డ్రైవర్ కన్నేసి ప్రేమిస్తున్నానంటూ వెంటపడ్డాడు. నమ్మిన బాలిక అతని వెంట తిరుగుతూ...

తల్లి మీదే ఫిర్యాదు

భర్తకు దూరంగా ఉంటున్న ఓ మహిళ అనంతపురం నగరానికి వలస వచ్చింది. చిన్నపాటి పనులు చేస్తూ ఇద్దరు కూతుళ్లను చదివించుకుంటోంది. పెద్ద కుమార్తెను ఉన్నత స్థాయిలో చూడాలని ఆశపడింది. 14 ఏళ్ల వయసులోనే ఆ బాలిక తన కన్నా రెండింతల వయస్సున్న వ్యక్తితో పరిచయం పెంచుకుంది. యువకుడికి దగ్గరైంది. అతడు బాలికకు విలువైన వస్తువులు అందిస్తూ దగ్గరయ్యాడు. ఈ క్రమంలో పలు మార్లు శారీరకంగా కలిశారు. విషయం తెలిసి తల్లి మందలించింది. అయినా కూతురు పంతం మార్చుకోలేదు. బాలిక తల్లి పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. మోసగాడిపై పోక్సో కేసు నమోదు చేశారు. ఎదురు జీర్ణించుకోలేని బాలిక.. ఏకంగా తల్లిపైనే పోలీసులకు ఫిర్యాదు చేసింది.

అతి గారాబం తగదు

- ఎండ్లూరి ప్రభాకర్, మానసిక వైద్య నిపుణులు

మైనర్ల విచిత్ర ప్రవర్తన కేసులు అధికంగా వస్తున్నాయి. తల్లిదండ్రులు అతి గారాబంతో పిల్లలు కోరినవన్నీ సమకూర్చడం వల్ల లెక్కచేయని స్థితికి చేరుతున్నారు. పెద్దల నియంత్రణ లేక తప్పుడు దారి పడుతున్నారు. పిల్లల్లో మార్పులు గమనిస్తూ ఎప్పటికప్పుడు నియంత్రించాలి. సరైన మార్గదర్శనం చేయాలి.

భవిష్యత్తు అంధకారం

- శాంతామణి, మేనేజర్, సఖి కేంద్రం

మైనర్లు ఇతరుల పట్ల ఆకర్షణకు గురై ప్రేమ పేరుతో లైంగిక వేధింపులకు గురవుతున్నారు. ఆడపిల్లలను మోసగాళ్లు మాయమాటలు చెప్పి శారీరకంగా లొంగదీసుకుంటున్నారు. విద్యార్థి దశలోనే ఇంటి నుంచి వెళ్లిపోతున్నారు. గర్భం దాల్చుతూ, శారీరకంగా, మానసికంగా, సామాజికపరంగా నష్టపోతున్న తీరుకు అడ్డుకట్ట పడేలా చర్యలు తీసుకోవాలి.

శారీరక సంబంధాలకు అలవాటు పడింది. కడుపు నొప్పితో బాధపడుతున్న బాలికను వైద్యులు పరీక్షించి గర్భవతి అని తేల్చారు.

మామిడి పిందెలకు కవర్లు.. తట్టుకుంటాయ్ తెగుళ్లు

ముదిగుబ్బ, ధర్మవరం పట్టణం, బత్తలపల్లి, న్యూస్‌టుడే: మామిడిలో నాణ్యమైన దిగుబడి, తెగుళ్ల రహిత పండ్ల కోసం ఉద్యానశాఖ అధికారులు 'ఫ్రూట్ కవర్ విధానాన్ని' ప్రోత్సహిస్తున్నారు. 50 శాతం రాయితీ ఇస్తూ రైతులకు మరింత భరోసా ఇస్తున్నారు. అనంతపురం జిల్లాలో 21 వేల హెక్టార్లు, శ్రీసత్యసాయిలో 22 వేల హెక్టార్లలో మామిడి సాగులో ఉంది. ఉమ్మడి జిల్లావ్యాప్తంగా ఈసారి మామిడి తోటల్లో పూతబాగా నిలిచి పిందెలు కాస్తున్నాయి. ఈ సమయంలో ఫ్రూట్ కవర్లు ఏర్పాటు చేసే వాతావరణ పరిస్థితులు, తెగుళ్లకు తట్టుకుని ఆకర్షణీయ రంగుతో దిగుబడి వస్తుందని జిల్లా ఉద్యానశాఖ అధికారి చంద్రశేఖర్ తెలిపారు.

మామిడి కాయలకు ఏర్పాటు చేసిన కవర్లు

✦ మామిడి పిందె నిమ్మకాయ పరిమాణంలో ఉన్నప్పుడే ఫ్రూట్ కవర్లు తొడగాలి. రైతు సేవా కేంద్రాల్లోని ఉద్యానశాఖ సంప్రదించాలి ఆ కార్యాలయాల ద్వారా కొంటే కవర్లు ఏర్పాటు చేస్తారు. లేదా బయట మార్కెట్లో ఒక్కో కవరు ధర రూ.2 ఉంది. ఎకరాకు 15 వేల కవర్లు అవసరం. 2 నుంచి 5 ఎకరాల్లోపు ఉన్న రైతులకు 50 శాతం రాయితీ అందిస్తారు. దీని ద్వారా ఎకరాకు రూ.15 వేలు రైతుకు ప్రయోజనం కలుగుతుంది.

రూ.22.68 కోట్ల ఉపాధి బిల్లులు చెల్లింపు

జిల్లా సచివాలయం, న్యూస్‌టుడే: రానున్న రెండు రోజుల గడువులో 'ఉపాధి' పథకం సామగ్రి పనులకు సంబంధించిన రూ.22.68 కోట్ల బిల్లులను సత్వరం చెల్లించాలని కలెక్టర్ ఆనంద్ ఆదేశించారు. శుక్రవారం డ్వామా, పీఆర్, ఆర్‌డబ్ల్యూఎస్.. వంటి ఇంజినీరింగ్ శాఖల అధికారులతో మాట్లాడారు. సామగ్రి పనులకు చెందిన బిల్లుల చెల్లింపులో ఎందుకు జాప్యం చేస్తున్నారని కలెక్టర్ ప్రశ్నించారు. నెలవారీ సంబంధం లేకుండా ఈనెల 15 లోపు నిర్దేశిత బిల్లులు ఇవ్వాల్సిందేనన్నారు. రోజూ రూ.7.95 కోట్ల చెల్లింపులు లక్ష్యంగా పెట్టుకుని పని చేయాలన్నారు. కొత్త పనులు ప్రారంభించాలంటే పాత పనులకు బిల్లులు ఇవ్వకపోతే ఎలా? అని అన్నారు. ఫిబ్రవరి ఆఖరుకు జిల్లాకు కేటాయించిన నిధులన్నీ పూర్తి చేయాలన్నారు.

ప్రేమ నిలవాలి గెలవాలి

ఒప్పించారు.. శ్రమించారు

తమ పిల్లలతో నల్లప్ప, విమల సుజాత

బుక్కరాయసముద్రం మండలం రేకులకుంట కు చెందిన నల్లప్ప, విమల సుజాత కళాశాల రోజుల్లో ప్రేమలో పడి ప్రేమ వివాహం చేసుకున్నారు. పెళ్లి తర్వాత ఇద్దరూ చాలా కష్టపడ్డారు. నల్లప్ప మండల విద్యాశాఖ కార్యాలయంలో మెసెంజర్‌గా, విమల సుజాత అంగన్‌వాడీ కార్యకర్తగా స్థిరపడ్డారు. వీరికి చదువు విలువ తెలిసి 20 ఏళ్ల పాటు ఉచితంగా ట్యూషన్లు చెప్పి వందలాది విద్యార్థుల ఉన్నతికి కృషి చేశారు. ఇద్దరు కుమారులు, కుమార్తెకు ఉన్నతమైన చదువులు చెప్పించారు. ప్రేమించుకోవడం తప్పు కాదని, కన్నవాళ్లకు చెడ్డపేరు తీసుకురాకూడదని ఉన్నతంగా బతకాలని చెబుతున్నారు. - న్యూస్‌టుడే, బుక్కరాయసముద్రం

ప్రేమకు కులం.. మతం, ధనిక.. పేదరికం లేదు. రెండు మనసుల మధ్య ముడిపడే బలమైన బంధం. ప్రేమానురాగాలతో ఒకరికొకరు అర్థం చేసుకొంటే జీవన గమనం సాఫీగా సాగుతుంది. ఎన్ని కష్టనష్టాలు ఎదురైనా తట్టుకుని నిలబడాలి.. అంతిమ లక్ష్యం గెలుపే కావాలి. శనివారం ప్రేమికుల దినోత్సవాన్ని పురస్కరించుకొని ప్రత్యేక కథనం.

ఒకే మాట.. బాట

హిందూపురానికి చెందిన డాక్టర్ కుమార్‌రాజా, కె.ఉషారాణి ఒకరినొకరు ఇష్టపడ్డారు. పెద్దలను నచ్చజెప్పి 2005లో ఒకటయ్యారు. వీరికి ఒక కుమార్తె. కుమార్‌రాజు బెంగళూరులోని పీఈఎస్ విశ్వవిద్యాలయంలో ఆచార్యులుగా పనిచేస్తున్నారు. ఉషారాణి హిందూపురం లోనే వేరుసెనగ నూనె తయారీ కేంద్రాన్ని నిర్వహిస్తున్నారు. ఇద్దరిదీ ఒకే మాట, ఒకే బాట.. 15 ఏళ్లుగా బెంగళూరులోని కిదా ఆసుపత్రితో ఒప్పందం కుదుర్చుకుని ట్రినిటీ సర్వీసెస్ ఆర్గనైజేషన్ ద్వారా పల్లెల్లో ఉచిత వైద్య శిబిరాలు నిర్వహిస్తున్నారు. దాదాపు 25వేల మందికి పైగా శస్త్రచికిత్సలు చేయించారు. సమాజసేవలో స్ఫూర్తిదాయకంగా నిలిచారు. -న్యూస్‌టుడే, హిందూపురం

ఉషారాణి, కుమార్ రాజ దంపతులు

లోకం కనిపించకపోతేనేం..?

ఆ ఇద్దరూ అంధులు. అయితేనేం.. అనంతపురానికి చెందిన షాజియాబీ, నజీర్ ప్రేమబంధంతో ఒక్కటయ్యారు. 2014లో ఒక ఫోన్ కాల్‌తో ఇద్దరి మధ్య పరిచయం ఏర్పడింది. అదికాస్తా ప్రేమ వివాహానికి దారితీసింది. షాజియా ఎంఏ, బీఈడీ పూర్తి చేశారు. ప్రస్తుతం డీఎంహెచ్‌ఓ కార్యాలయంలో అటెండర్‌గా పని చేస్తున్నారు. మరోవైపు అనంతపురం జిల్లా అంధ ఉద్యోగుల సమాఖ్య కార్యదర్శిగా (వీఏబీఇఏ) కొనసాగుతున్నారు. ఆమెకు భర్త చేదోడువాదోడుగా ఉంటూ పలు సేవల్లో భాగస్వామ్యమవుతున్నారు. అంధుల పరంగా ఎలాంటి సమస్య వచ్చినా దంపతులిద్దరూ ముందుండి సేవలందిస్తున్నారు. స్వచ్ఛంద సంస్థల సహకారంతో అంధులకు కంటి అద్దాలు ఇప్పించడం చేస్తుంటారు. - న్యూస్‌టుడే, అనంతపురం (అశోక్‌నగర్)

పది పరీక్షలకు ప్రైవేట్ ఉపాధ్యాయులు

ఎస్కేయూ, న్యూస్‌టుడే: పదో తరగతి పబ్లిక్ పరీక్షల ఇన్విజిలేటర్ల నియామకంలో విప్లవాత్మక మార్పులు చోటు చేసుకున్నాయి. రాష్ట్ర విద్యాశాఖ ఈ మేరకు నూతన పద్ధతులను ఈ సంవత్సరం మొదటి సారిగా ప్రవేశపెట్టనున్నారు. పరీక్ష విధుల నియామకాల్లో గతంలో అవకతవకలు చోటు చేసుకున్నాయి. దీంతో డీఈవోలు, కార్యాలయ ఉద్యోగులు కూడా గతంలో సస్పెండ్ అయ్యారు.

✦ ఇన్విజిలేటర్ల నియామకాల్లో తొలిసారిగా ప్రైవేట్ పాఠశాలల ఉపాధ్యాయులను నియమిస్తున్నారు. 75 శాతం ప్రభుత్వ ఉపాధ్యాయులు 25శాతం ప్రైవేట్ ఉపాధ్యాయులను పది పరీక్షల ఇన్విజిలేటర్లుగా నియమిస్తున్నట్లు విద్యాశాఖ కమిషనర్ ఉత్తర్వులు జారీ చేశారు. ప్రభుత్వ ఉపాధ్యాయులు మాత్రమే ఇన్విజిలేటర్లుగా నియమించడంతో వారు తరగతులకు హాజరుకావడం లేదు. బోధన కుంటుపడుతుంది. ప్రైవేట్ ఉపాధ్యాయులను విధులకు నియమించడం వల్ల ప్రభుత్వ పాఠశాలల్లో తరగతులు సాగనుంది. ఎస్జీటీలు ఇన్విజిలేటర్ డ్యూటీల నుంచి పూర్తిగా మినహాయించారు.

పరీక్షలు	మార్చి 16 నుంచి
కేంద్రాలు	143
విద్యార్థులు	31,931 మంది
ఇన్విజిలేటర్లు	1500 మంది

ఎంఈవోలు నిర్ధారించాలి

60 సంవత్సరాలు నిండిన ఉపాధ్యాయులు, దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడే ఉపాధ్యాయులను పరీక్షల విధుల నుంచి మినహాయించారు. ఎంఈవోలు అలాంటి వారిని గుర్తించి, నిర్ధారణ చేయాల్సి ఉంటుంది. ఎంఈవోలు నిర్ధారించిన తర్వాత డీఈవో పునపరిశీలిస్తారు. మూల్యాంకన విధులు కూడా గతంలో ఇష్టారాజ్యంగా జరిగాయి. సిఫారసులు ఎక్కువగా చోటుచేసుకొన్నాయి. ఈసారి ఇన్విజిలేటర్ల నియామకంతో పాటు మూల్యాంకన విధులు కూడా ఆన్‌లైన్‌లో రాష్ట్ర విద్యాశాఖ అధికారులే నియమిస్తారు.

పట్టుదలతో నేర్చుకొన్నాం..



కొత్త క్రీడను నేర్చుకోవాలనే ఆసక్తి కలిగింది. ఎల్‌ఆర్‌జీ విద్యాలయంలో చదువుతున్న మేం వెంటనే కోచ్‌కు విషయం చెప్పటంతో అతను శిక్షణ ఇవ్వటానికి ముందుకు వచ్చారు. ఆట నేర్చుకొనేందుకు తొలుత ఇబ్బందులు పడ్డాం. ఇంటిలోనే అభ్యాసం చేస్తుండటంతో అనతి కాలంలోనే జాతీయ స్థాయికి చేరుకోగలిగాం. మరింత శిక్షణతో అంతర్జాతీయ స్థాయిలో రాణించాలని ఉంది. మరిన్ని పతకాలు సాధిస్తే, స్పోర్ట్స్ కోటాలో ప్రభుత్వ ఉద్యోగం సంపాదించి పలువురికి మెలకువలు నేర్పిస్తాం. - కె.మణితేజ, షఫీవుద్దీన్, క్రీడాకారులు

పెంకాక్ సిలాట్... పతకాలతో కిర్రాక్

హిందూపురం, న్యూస్‌టుడే:

క్రీడాంశం: పెంకాక్ సిలాట్ (ఇండోనేషియాలో ప్రాచుర్యం పొందిన క్రీడ)

సవాల్: జాతీయ అంతర్జాతీయ స్థాయిలో ఇతర క్రీడాకారులకు సవాల్ విసురుతున్నారు.

పతకాలు సొంతం: ఉత్తరాఖండ్ డెహ్రాడూన్‌లో జనవరి చివరిలో జరిగిన 9వ ఆల్ ఇండియా పెంకాక్ సిలాట్ ఛాంపియన్‌షిప్ పోటీల్లో హిందూపురం గ్రామీణ మండలం ఎల్‌ఆర్‌జీ విద్యాలయానికి చెందిన కె.మణితేజ, షఫీవుద్దీన్ సత్తాచాటి రజత పతకాలు సాధించారు.

✦ కరాటేలోని స్ట్రైకింగ్ వేగం.. కుంగుఫూ లోని త్రోయింగ్, జూడోలోని పట్టుతో కూడిన ఈ క్రీడలో రాణించాలంటే క్రీడాకారులు నిరంతరం అభ్యాసం చేయాల్సి ఉంటుంది. రెగు, టుంగల్, గండ, సోలో, ఆర్టిస్టిక్, టాండింగ్ విభాగాలు ఉంటాయి. వీటిలో క్రీడాకారులు ప్రావీణ్యం కనబరిస్తే ప్రభుత్వ ఉద్యోగ భర్తీలో స్పోర్ట్స్ కోటాలో ఉద్యోగ అవకాశాలుంటాయి. - జనార్దన్, శిక్షకుడు

తల్లులు చనిపోతే వైద్యులే బాధ్యులు

10 మందిపై కలెక్టర్ శాఖాపరమైన చర్యలు

మాట్లాడుతున్న కలెక్టర్ ఆనంద్, డీఎంహెచ్‌ఓ ఈబీ దేవి

జిల్లా సచివాలయం, న్యూస్‌టుడే: 'యుక్త వయసులో పెళ్లిళ్లు చేయడమే పెద్ద తప్పు. కొందరు బాలికలు ఏకంగా గర్భిణులు అవుతున్నారు. పురిటినొప్పుల సమయంలో మృత్యువాత పడుతున్నారు. ఇందుకు బాధ్యులైన వారిని సస్పెండ్ చేసి ఇంటికి పంపించివేస్తా కాదు.. ఛార్జెస్ ఫ్రేమ్ చేస్తా. అంగన్‌వాడీ సిబ్బందికి ఉద్యోగాలు తొలగిస్తా'.. అంటూ కలెక్టర్ ఆనంద్ ఆగ్రహం వ్యక్తం చేశారు. గడేహోతూరు పీహెచ్‌సీ పరిధిలో ఓ తల్లి మృతికి కారణమైన ఏడుగురికి తాఖీలు జారీ చేస్తున్నారు. బాలిక గర్భిణిగా మృతి చెందిన కారణంగా శెట్టూరు పీహెచ్‌సీ పరిధిలోని అంగన్‌వాడీ కార్యకర్త, సహాయకురాలిని ఉద్యోగం నుంచి తొలగించాలని కలెక్టర్ చెప్పారు. అక్కడి సూపర్‌వైజర్‌ను సస్పెండ్ చేస్తామన్నారు. శుక్రవారం కలెక్టరేట్‌లో తల్లుల మరణాలపై (ఎండీఆర్) సమీక్ష జరిగింది.

★ డి.హీరేహాళ్ పీహెచ్‌సీ పరిధిలో బురుజు కాలనీకి చెందిన తస్లీం బాను (24), వజ్రకరూరు మండలం గడేహోతూరుకు చెందిన వై.కవిత (23), శెట్టూరుకు చెందిన అంబిక (17), బెళుగుప్ప పీహెచ్‌సీకి చెందిన గంగమ్మ(27), అనంత నగరం మంగళవారి కాలనీకి చెందిన డి.వాణి (23), కణేకల్లు మండలం గరుడచేడుకు చెందిన గంగమ్మ (26) మృతి చెందారు.

పర్యవేక్షణ తప్పనిసరి..

మహిళలు గర్భం దాల్చిన నాటి నుంచి వైద్య, అంగన్‌వాడీ సిబ్బంది పర్యవేక్షణ ఉండాలని అన్నారు. గర్భిణి కవిత మృతికి వైద్యుల నిర్లక్ష్యమే కారణమన్నారు. బాధ్యులైన గడేహోతూరు పీహెచ్‌సీ వైద్యుడు, నర్సు, 108 సిబ్బంది ఇద్దరు, సర్వజనాస్పత్రి డ్యూటీ డాక్టర్, గైనకాలజిస్టు, మత్తు మందు వైద్యుడికి తాఖీలు ఇవ్వాలని డీఎంహెచ్‌ఓ ఈబీ దేవి, జనరల్ ఆస్పత్రి వైద్య పర్యవేక్షకులు మల్లీశ్వరిని ఆదేశించారు. బాలిక అంబిక మరణానికి కారణమైన అంగన్‌వాడీ టీచరు, సహాయకురాలిని ఉద్యోగం నుంచి తొలగించాలని, అక్కడి సూపర్‌వైజర్‌ను సస్పెండ్ చేయాలని ఆదేశించారు.

EENADU Classifieds

BUSINESS SERVICES

BUSINESS OFFER
© 7382114847.

REAL ESTATE

PLOT FOR SALE
© 9908469828.

LEASE
bit.ly/4rMIdEv

LEASE/ RENT
© 9133399861.

LAND REQUIRED
Land Partners
9133399861.

JOBS
9989304684

NARAYANA ENGINEERING COLLEGES
We are HIRING
TRAINING & PLACEMENT
ENGINEERING

© 8885423099
ATP. Cell: 7780544424
72880 04466
9885141199, 9885141567.
© 9780029999.
96404 00073, 96485 71888.

గమనిక

ప్రైవేట్ పాఠశాలల్లో ప్రవేశాలకు దరఖాస్తులు

కొత్తచెరువు, న్యూస్‌టుడే: విద్యా హక్కు నిబంధనల మేరకు వెనుకబడిన సమూహాలు, బలహీన వర్గాల పిల్లలు ప్రైవేట్, అన్‌ఎయిడెడ్ పాఠశాలల్లో ఒకటో తరగతిలో ప్రవేశానికి 25 శాతం సీట్లు కేటాయించి నోటిఫికేషన్ విడుదల చేసినట్లు జిల్లా సమగ్రశిక్షా సమన్వయకర్త, డీఈవో క్రిష్ణప్ప తెలిపారు. పాఠశాల విద్య డైరెక్టర్ ఆన్‌లైన్ పోర్టల్‌లో ఈనెల 20 నుంచి మార్చి 10 లోపు దరఖాస్తు చేసుకోవాలన్నారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలు, ఓసీల వార్షికాదాయం రూ.1,20,000 లోపు ఉండాలన్నారు. జనన ధ్రువ పత్రం, ఆధార్, అంగన్‌వాడీ రికార్డు, నివాస ధ్రువ పత్రం, వైకల్యం ఉన్న పిల్లలకు సదరం సర్టిఫికెట్, ఈడబ్ల్యూఎస్ కేటగిరీ కింద దరఖాస్తు చేసుకునే పిల్లలకు రేషన్ కార్డును దరఖాస్తుకు జతపరచాలని సూచించారు.

బీటెక్, బీబీఏ పరీక్ష ఫలితాల విడుదల

జేఎన్‌టీయూ, న్యూస్‌టుడే: జేఎన్‌టీయూ పరిధిలో నిర్వహించిన బీటెక్ ప్రథమ సంవత్సరం ఒకటి, రెండు సెమిస్టర్ల రెగ్యులర్, సప్లిమెంటరీ పరీక్షల ఫలితాలు విడుదలయ్యాయి. బీబీఏ ప్రథమ సంవత్సరం ఒకటి, రెండు సెమిస్టర్ పరీక్ష ఫలితాలు కూడా విడుదల చేశారు. పరీక్షల విభాగం సంచాలకులు నాగప్రసాద్‌నాయుడు, పరిశీలకులు శివకుమార్, అంకారావు, శారద, శ్రీధర్ ఫలితాలు విడుదల చేశారు.

శివోహం.. మహా బ్రహ్మోత్సవం

వేడుకలకు ఆలయాల ముస్తాబు

మహాశివరాత్రి ఘడియలు సమీపిస్తున్నాయి. శైవక్షేత్రాల్లో ఉత్సవాలను వైభవంగా నిర్వహించనున్నారు. ఆదివారం శివరాత్రిని పురస్కరించుకొని స్వామివార్లకు ప్రత్యేక పూజలు, కల్యాణోత్సవాలు జరుగనున్నాయి. ఉమ్మడి అనంతపురం జిల్లాలోని ప్రముఖ శివాలయాలను ఇప్పటికే ముస్తాబు చేశారు. లేపాక్షితోపాటు కాటికోటేశ్వర క్షేత్రం, తాడిపత్రిలోని బుగ్గ రామలింగేశ్వరస్వామి, తిమ్మమాంబ ఆలయాల్లో బ్రహ్మోత్సవాలను ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేపట్టారు.

లేపాక్షి వైభవం చూతము రారండీ..

లేపాక్షి శిల్ప సౌందర్యం అద్భుతం. మన సంస్కృతి సంప్రదాయాలకు సజీవ సాక్ష్యం. వీరభద్రస్వామి, దుర్గాదేవి అమ్మవార్లు కొలువైన ఈ ఆలయంలో నేటి నుంచి బ్రహ్మోత్సవాలు ఐదు రోజులపాటు ఘనంగా నిర్వహిస్తారు. 14న మహాగణపతి, సుదర్శన హోమాలు, గ్రామోత్సవం, ధ్వజారోహణ. 15న శివరాత్రి సందర్భంగా దీపోత్సవం, రుద్రహోమం, స్వామి కల్యాణోత్సవం. రాత్రి జాగరణ పురస్కరించుకుని సినీ గాయకులతో సంగీత కచేరీలు, స్థానిక కళాకారులు సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తారు. 16న రథోత్సవం, 17న చండీహోమం, ముత్యాలపల్లకీ, కీలుగుర్రాల ప్రదర్శన తదితర కార్యక్రమాలు నిర్వహిస్తారు. 18న వసంతోత్సవం, ధ్వజ అవరోహణం, శయనోత్సవ కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు ఆలయ కమిటీ ఛైర్మన్ రమానందన్, కార్యనిర్వహణాధికారి నరసింహమూర్తి తెలిపారు. -న్యూస్‌టుడే, లేపాక్షి

ఆలయానికి విద్యుత్తు వెలుగులు

వీరభద్రస్వామి

నేడు తిమ్మమాంబ రథోత్సవం

ప్రపంచ ప్రసిద్ధ తిమ్మమ్మమర్రిమానులో నేటి నుంచి మూడు రోజులపాటు ఉత్సవాలు జరుగనున్నాయి. మొదటి రోజు శనివారం సాయంత్రం ఎమ్మెల్యే కందికుంట వెంకటప్రసాద్ జ్యోతి వెలిగించి కార్యక్రమాలను ప్రారంభిస్తారు. రాత్రి 7 నుంచి 10 గంటల వరకు గుస్సాడి నృత్యం, భరతనాట్యం ఉంటుంది. 10 గంటల నుంచి తెల్లవారుజాము 6 గంటల వరకు రథోత్సవం జరుగుతుంది. 15న సాయంత్రం తిమ్మమ్మ కథ, ఎమ్మెల్యే సమర్పణ, ఈశా ఫౌండేషన్ వారి కైలాస వాయిద్యంతో పల్లకీసేవతో ఆదియోగి ఊరేగింపు, నైవేద్యాల సమర్పణ, రాత్రి రుద్రాక్ష, విభూది పంపిణీ చేస్తారు. తర్వాత రుద్రాభిషేకం, హోమం జరుగుతాయి. 16న సాయంత్రం ఆధునిక వాయిద్య ప్రదర్శన, పేరిణి నృత్యం, ముగింపు ఉన్నాయని, తిమ్మమాంబ కథ ఉంటుంది. భక్తుల సౌకర్యార్థం మర్రిమానుకు ప్రత్యేక బస్సు సర్వీసులు నడుపుతున్నామని ఆర్టీసీ డీఎం రమణశ్రీ తెలిపారు. -న్యూస్‌టుడే, కదిరి, నంబులపూలకుంట

తిమ్మమాంబ

కొంగు బంగారం.. కాటికోటేశ్వరుడు

భక్తుల కోరికలు తీర్చే కొంగు బంగారం కాటికోటేశ్వరుడు. తాడిమర్రి మండలంలోని చిల్లవారిపల్లి గ్రామ సమీపంలో వెలసిన ఈ క్షేత్రం ప్రసిద్ధి చెందింది. పురాణాల ప్రకారం.. సీతాదేవి వనవాసంలో భాగంగా క్షేత్రంలో కాసేపు సేదతీరుతుంది. ఆ సమయంలో కాకులు ఆమెను ఇబ్బందులకు గురిచేశాయి. ఆగ్రహించిన సీతాదేవి క్షేత్రంలో కాకులు తిరగకుండా శపించింది. ఇక్కడ మచ్చుకైనా కాకులు కనబడవు. ఈ క్షేత్రంలో రెండు రోజులపాటు శివరాత్రి ఉత్సవాలు జరుగనున్నాయి. ఆదివారం రాత్రి చిల్లవారిపల్లి గ్రామంలో కొలువైన స్వామివారి గుర్రాల ప్రతిమలు ఊరేగింపుగా ఆలయ సమీపంలోని గడేగుండం వద్దకు మంది మార్బలంతో చేరుకుంటాయి. రెండోరోజు గడే గుండం వద్ద స్వామికి విశేష పూజలు చేసి కి.మీ దూరంలో ఉన్న కాటికోటేశ్వరునికి చెంతకు చేరుకుని ఆలయం ఎదుట ఏర్పాటు చేసిన అగ్నిగుండ ప్రవేశం చేయడంతో ఉత్సవాలు ముగుస్తాయి. - న్యూస్‌టుడే, తాడిమర్రి

మూలవిరాట్

చూసిన కనులదే భాగ్యం..

తాడిపత్రిలోని పెన్నానది ఒడ్డున వెలసిన ప్రాచీన బుగ్గరామలింగేశ్వరస్వామి ఆలయాన్ని రంగురంగుల విద్యుద్దీపాలతో అలంకరించారు. ఆలయంలో ఈనెల 20వ తేదీ వరకు బ్రహ్మోత్సవాలు జరుగనున్నాయి. 14న నరమృగవాహనం, మహాశివరాత్రి రోజు స్వామివారు నంది వాహనంపై భక్తులకు దర్శనమిస్తారు. రాత్రి ఆకాశ దిపోత్సవం, లింగోద్భవం, పంచామృతాభిషేకాలు నిర్వహిస్తారు. 16న గజవాహనోత్సవం, 17న కల్యాణం, మహారథోత్సవం జరుగుతుంది. 18న అశ్వవాహనోత్సవం, 19న వసంతోత్సవం, హంస వాహన సేవ, 20న ఏకాంత సేవతో ఉత్సవాలు ముగుస్తాయి. -న్యూస్‌టుడే, తాడిపత్రి

విద్యుత్తు కాంతుల్లో బుగ్గరామలింగేశ్వరాలయం

ఆర్డీటీ ఎఫ్‌సీఆర్ఏ పునరుద్ధరించండి: ఎంపీ

అనంతపురం (రాంనగర్), న్యూస్‌టుడే: ఆర్డీటీ (రూరల్ డెవలప్‌మెంట్ ట్రస్ట్) ఎఫ్‌సీఆర్ఏ పునరుద్ధరించాలని అనంతపురం ఎంపీ అంబికా లక్ష్మీనారాయణ కేంద్రాన్ని కోరారు. శుక్రవారం దిల్లీలో కేంద్ర హోంశాఖ కార్యదర్శి గోవింద్‌మోహన్‌ను కలిసి వినతిపత్రం అందజేశారు. గతంలోనే ముఖ్యమంత్రి చంద్రబాబు, మంత్రి లోకేశ్‌లు హోం మంత్రి అమిత్‌షాను కలిసి ఎఫ్‌సీఆర్ఏను పునరుద్ధరించాలని కోరారని గుర్తు చేశారు. 1969 నుంచి విద్య, వైద్యం, సంక్షేమం, గ్రామీణాభివృద్ధి, క్రీడా రంగాల్లో ఆర్డీటీ వివిధ సేవలు అందిస్తోందన్నారు. ఇప్పటి వరకు 970 గ్రామాల్లో 1.64 లక్షల కుటుంబాలకు 7 లక్షల మందికిపైగా లబ్ధి చేకూర్చిందని వివరించారు. ఏటా సుమారు 8.5 లక్షలు అవుట్ పేషెంట్లు, 60 వేల ఇన్‌పేషెంట్లకు వైద్యసేవలు, హెచ్ఐవీ, ఎయిడ్స్ తలసీమియా బాధితులకు చేయూత అందిస్తున్నారని చెప్పారు. 5,642 ఉపకార వేతనాలు, దివ్యాంగుల కోసం విద్య, జీవనోపాధి కార్యక్రమాల ద్వారా 25 వేల మంది లబ్ధి పొందుతున్నారని వెల్లడించారు. అనంతపురం క్రీడాఅకాడమీ ద్వారా గ్రామీణ యువతకు అంతర్జాతీయ స్థాయిలో ప్రమాణాలు కల్పిస్తోందని కొనియాడారు. గతేడాది దాఖలు చేసిన ఎఫ్‌సీఆర్ఏ దరఖాస్తు పెండింగ్‌లో ఉండటంతో వైద్యసేవలు, విద్య, సంక్షేమ కార్యక్రమాలకు ఆటంకం ఏర్పడిందన్నారు. ఆర్డీటీ సేవలు కొనసాగించేలా కేంద్ర ప్రభుత్వం సానుకూల నిర్ణయం తీసుకోవాలని ఎంపీ కోరారు.

కేంద్ర హోంశాఖ కార్యదర్శి గోవింద్ మోహన్‌కు వినతిపత్రం అందిస్తున్న ఎంపీ అంబికా లక్ష్మీనారాయణ

- రైలు ప్రయాణికులకు తగిన సౌకర్యాలు కల్పించాలని శుక్రవారం దిల్లీలోని రైల్వేబోర్డు ఛైర్మన్ సతీష్‌కుమార్‌ను ఎంపీ అంబికా లక్ష్మీనారాయణ కలిసి వినతిపత్రం అందజేశారు. అనంతపురం రైల్వేస్టేషన్‌లో ఎంఈఎంయూ రైలు(66559/66560) ప్రయాణికులకు ఎంతో ఉపయోగకరంగా ఉందని, రద్దీ ఎక్కువగా ఉండడంతో ప్రస్తుతం ఉన్న 12 కోచ్‌లు సరిపోవడం లేదు. అదనంగా కోచ్‌లను ఏర్పాటు చేయాలని కోరారు. ఈ ప్రాంత ప్రజలకు మరికొన్ని రైళ్లను అందుబాటులోకి తీసుకురావాలని విన్నవించారు.

సజావుగా బార్‌కౌన్సిల్ ఎన్నికలు

అనంతపురం (మూడో రోడ్డు), న్యూస్‌టుడే: రాష్ట్ర బార్ కౌన్సిల్ ఎన్నికలు శుక్రవారం ముగిశాయి. జిల్లాలోని 12 బార్‌లలో ఎన్నికలు నిర్వహించారు. కోర్టు ఆవరణంలో అభ్యర్థులు ఓటర్లను అభ్యర్థించడానికి ప్రత్యేక శిబిరాలు ఏర్పాటు చేశారు. జిల్లా కేంద్రంలో ఉదయం 10 గంటలకు పోలింగ్ ప్రారంభం కాగా రాత్రి 8.30 గంటల వరకు సాగింది. అనంతపురంలో 999 మంది ఓటర్లు ఉండగా 892 మంది తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. న్యాయవాదులు క్యూలో నిలబడి ఓటు వేశారు. ఒకే పోలింగ్ బూత్ కావడంతో ఓటు వేయడానికి న్యాయవాదులు గంటల తరబడి నిరీక్షించారు. జిల్లా వ్యాప్తంగా ఇతర కోర్టులలోనూ 90 శాతానికి పైగా ఓట్లు పోలయ్యాయి. అనంతలో 89 శాతం ఓట్లు నమోదయ్యాయి. బ్యాలెట్ పెట్టెలను హైకోర్టులోని రాష్ట్ర బార్ కౌన్సిల్‌కు పంపారు. 16 నుంచి తొలుత హైకోర్టు, తర్వాత జిల్లాల వారీగా ఓట్ల లెక్కింపు ప్రక్రియ చేపడతారు.

ఓటు హక్కు వినియోగించుకుంటున్న న్యాయవాదులు

సేవాలాల్ జయంతి ఉత్సవాలు ప్రారంభం

గుత్తి గ్రామీణం, న్యూస్‌టుడే : గుత్తి మండలంలోని చెర్లోపల్లి గ్రామ పంచాయతీ పరిధిలో ఉన్న సేవాఘడ్ సేవాలాల్ మహరాజ్ ఆలయంలో స్వామి 287వ జయంతి ఉత్సవాలు శుక్రవారం ఘనంగా ప్రారంభమయ్యాయి. సేవాలాల్ ఆలయంలో ప్రత్యేక పూజలు, అభిషేకాలు, అర్చనలు, మహామంగళహారతి ఇచ్చారు. ఉత్సవాలకు సేవాలాల్ ట్రస్టు అధ్యక్షుడు జగన్నాథరావు, ఉపాధ్యక్షుడు కేశవనాయక్, జనరల్ కార్యదర్శి అశ్వర్థనాయక్ అంకురార్పణ చేశారు. వివిధ ప్రభుత్వ శాఖల అధికారులు ఉత్సవాలకు ఏర్పాట్లు పూర్తి చేశారు. భక్తులకు తాగునీరు, మరుగుదొడ్లు, నిరంతర విద్యుత్తు సరఫరా ఏర్పాటు చేశారు.

సేవాలాల్ మహరాజ్

ఘనంగా జగదాంబ దేవి ఆలయ వార్షికోత్సవం

గుత్తి గ్రామీణం, న్యూస్‌టుడే : మాతా జగదాంబ దేవి ఆలయ 10వ వార్షికోత్సవం సందర్భంగా ఆలయ ట్రస్టు సభ్యులు, బంజారాల భక్తులు జగదాంబదేవి అమ్మవారికి ప్రత్యేక పూజలు చేశారు. ఆలయ ప్రధాన అర్చకుడు మారుతి ప్రసాద్ ఆధ్వర్యంలో అమ్మవారికి ప్రత్యేక అలంకరణ చేశారు. ఆలయంలో హోమాలు, అర్చనలు, పంచామృతాభిషేకం తదితర పూజలు చేశారు. భక్తుల నిరంతర అన్నదానం కోసం కాశినాయన స్వామి ఆశ్రమం ఆధ్వర్యంలో భారీగా అన్నదాన కార్యక్రమం చేపట్టనున్నారు.

అమ్మవారికి పూజలు

బుగ్గరామలింగేశ్వరుడికి విశేష పూజలు

తాడిపత్రి, న్యూస్‌టుడే : తాడిపత్రిలోని బుగ్గరామలింగేశ్వరుడి బ్రహ్మోత్సవాల్లో భాగంగా శుక్రవారం ఉదయాన్నే బుగ్గరామలింగేశ్వరుడు, రాజరాజేశ్వరి అమ్మవారిని ప్రత్యేక అలంకరించారు. తర్వాత భక్తిశ్రద్ధలతో పల్లకీ సేవ నిర్వహించారు. సాయంత్రం స్వామిని సింహవాహనంపై కొలువు తీర్చి పురవీధుల్లో మేళతాళాల మధ్య ఘనంగా ఊరేగించారు.

సింహవాహనంలో బుగ్గరామలింగేశ్వరుడు

ఉపాధ్యాయులదే విద్యార్థుల బాధ్యత

విద్యార్థులతో కలిసి భోజనం చేస్తున్న ఎస్సీ కార్పొరేషన్ ఛైర్మన్ విజయ్‌కుమార్

గుత్తి గ్రామీణం, న్యూస్‌టుడే: గురుకుల విద్యార్థుల యోగ క్షేమాలను ఉపాధ్యాయులే బాధ్యతగా తీసుకోవాలని ఎస్సీ కార్పొరేషన్ విజయ్ కుమార్ పేర్కొన్నారు. రజాపురం బీఆర్ అంబేడ్కర్ గురుకుల పాఠశాలను శుక్రవారం మధ్యాహ్నం ఆయన ఆకస్మిక తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందించాలన్నారు. చదువు, క్రమశిక్షణ ఉంటే సమాజంలో గుర్తింపు ఉంటుందన్నారు. వసతి గృహం, భోజనశాల, మరుగుదొడ్ల నిర్వహణ బాగా చూసుకోవాలన్నారు. ఇంటర్, పది తరగతుల్లో ఉత్తీర్ణత శాతం పెంచాలన్నారు. అనంతరం విద్యార్థులతో కలిసి భోజనం చేశారు. రాష్ట్ర ఫుడ్ కార్పొరేషన్ ఛైర్‌పర్సన్ కమలమ్మ, జిల్లా కో-ఆర్డినేటర్ జలయలక్ష్మి, ప్రిన్సిపల్ నాగజ్యోతి, ఎంఎస్ఎంఈ ఛైర్‌పర్సన్ వరలక్ష్మి తదితరులు పాల్గొన్నారు.

ఆలయ సమాచారం

గుంతకల్లు పట్టణం: కసాపురం నెట్టికంటి ఆంజనేయస్వామి ఆలయంలో శనివారం స్వామికి జరిగే పూజ కార్యక్రమాలు... వేకువ జామున 4.15 నుంచి 5.15 గంటల వరకు స్వామికి పంచామృతాభిషేకం. 5.30 నుంచి 6గంటల వరకు స్వామివారి నిజరూప దర్శనం. ఉదయం 6గంటల నుంచి రాత్రి 8.30 గంటల వరకు సర్వదర్శనం, ఆర్జిత సేవలు, ఉంటాయి. మధ్యాహ్నం 12గంటలకు, రాత్రి 8గంటలకు మహామంగళ హారతి. రాత్రి 7గంటలకు ఆలయంలో సీతారామచంద్రస్వామి వెండి రథోత్సవం ఉంటుంది. మధ్యాహ్నం 12.30 గంటల నుంచి భక్తులకు ఉచిత అన్నదాన ప్రసాదం, రాత్రి 7.30గంటలకు అల్పాహారం ఉంటుంది.

ఉత్సవాల్లో సమస్యలు తలెత్తకుండా ఏర్పాట్లు : ఎస్పీ

లేపాక్షి, న్యూస్‌టుడే: లేపాక్షిలో ఈ నెల 14 నుంచి 18వ తేదీ వరకు నిర్వహించే శివరాత్రి బ్రహ్మోత్సవాల్లో భక్తులకు ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా పకడ్బందీగా ఏర్పాట్లు చేసినట్లు జిల్లా ఎస్పీ సతీష్‌కుమార్ పేర్కొన్నారు. శుక్రవారం ఆయన డీఎస్పీ మహేష్‌తో కలిసి ఆలయాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా శివరాత్రి పురస్కరించుకుని భద్రతా ఏర్పాట్లపై పోలీస్ అధికారులతో ఆరా తీశారు. ఆలయంలోని సీసీ కెమెరాల పనితీరును పరిశీలించారు. 14వతేదీ సాయంత్రం నుంచి 18వ తేదీ వరకు స్థానిక పోలీసులతో పాటు 100 మంది బందోబస్తులో పాల్గొంటారని తెలిపారు. 15న సాయంత్రం నుంచి 16వ తేదీ సాయంత్రం వరకు ట్రాఫిక్ ఇబ్బందులు తలెత్తకుండా ప్రత్యామ్నాయ మార్గాలు ఏర్పాటు చేస్తామన్నారు. సమీప ప్రాంతాల్లో బహిరంగంగా మద్యం తాగడం, ఆకతాయిల ఆగడాలపై ప్రత్యేక దృష్టి సారించినట్లు వివరించారు. డ్రోన్‌లతో నిరంతరం పర్యవేక్షణ కొనసాగుతుందన్నారు. ఆయన వెంట ఆలయ కమిటీ ఛైర్మన్ రమానందన్, గ్రామీణ మండల సీఐ జనార్దన్, ఎస్సై నరేంద్ర, సిబ్బంది ఉన్నారు.

సిబ్బందితో చర్చిస్తున్న ఎస్పీ సతీష్‌కుమార్

టిమ్స్‌కు పవర్‌బ్యాంకుతో ఇబ్బందులు తీరినట్లే

కండక్టర్‌కు పవర్‌బ్యాంకు అందజేస్తున్న జిల్లా ప్రజారవాణా అధికారిణి శ్రీలక్ష్మి

అనంతపురం ఆర్టీసీ, న్యూస్‌టుడే: టికెటింగ్ మిషన్‌కు పవర్ బ్యాంకు ఇవ్వడంతో కండక్టర్లు, డ్రైవర్లకు ఇక్కట్లు తీరినట్లేనని జిల్లా ప్రజారవాణా అధికారిణి శ్రీలక్ష్మి పేర్కొన్నారు. శుక్రవారం రాత్రి అనంతపురం జిల్లా ప్రజారవాణా అధికారి కార్యాలయంలో పవర్‌బ్యాంకులు ఇచ్చారు. ఆమె మాట్లాడుతూ గతంలో ఒక్కోసారి టికెటింగ్ మిషన్‌లో బ్యాటరీ అయిపోతే టికెట్లు ఇవ్వడం ఇబ్బందిగా ఉండేదన్నారు. పవర్ బ్యాంకు ఇవ్వడంతో ఎక్కువ టికెట్లు ఇవ్వడానికి ఉపయుక్తంగా ఉంటుందని చెప్పారు. జిల్లాలో 717 మందికి పవర్ బ్యాంకులు ఇచ్చినట్లు తెలిపారు. సీనియర్ ట్రాఫిక్ ఇన్‌స్పెక్టర్ నాగార్జున, అసిస్టెంట్ మెకానికల్ ఫోర్‌మెన్ సాయిప్రసాద్, అసిస్టెంట్ ట్రాఫిక్ మేనేజర్ నందిని పాల్గొన్నారు.

పోలీసు జాగిలానికి నివాళి

పుట్టపర్తి పట్టణం, న్యూస్‌టుడే: పదకొండు సంవత్సరాల పాటు జిల్లా పోలీస్ శాఖకు విశేష సేవలందించి వయోభారంతో శుక్రవారం మరణించిన పోలీస్ జాగిలం శాండికి పోలీసులు ఘన నివాళి అర్పించారు. ప్రముఖులు, అసెంబ్లీ బందోబస్తు, ఎన్నికల కౌంటింగ్ కేంద్రాల్లోనూ ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా శాండి సమర్థంగా విధులు నిర్వహించిందని ఏఆర్ డీఎస్పీ శ్రీనివాసులు తెలిపారు. ఆర్ఐలు వలి, మహేశ్, డాగ్ స్క్వాడ్ రవికుమార్ పోలీస్ సిబ్బంది శాండికి నివాళి అర్పించారు.

శాండికి సెల్యూట్ చేస్తున్న ఏఆర్ డీఎస్పీ శ్రీనివాసులు

బాధ్యత తెలుసుకొని.. గుంతలు పూడ్చి

తపోవనం కూడలి వద్ద బెంగళూరు- హైదరాబాద్ జాతీయ రహదారికి పక్కన పెద్ద గుంతలున్నాయి. భారీ వాహనాలను తప్పించే క్రమంలో చోదకులు గుంతల్లో పడి ప్రమాదానికి గురైన సందర్భాలున్నాయి. శుక్రవారం ఓ ఆటో డ్రైవర్ ఈ గుంతల్లో భవన వ్యర్థాలను తెచ్చి నింపుతుండగా తీసిన చిత్రం ఇది. ఈనాడు అతనితో మాట్లాడగా తన వాహనం ఓ లారీని తప్పించబోయి ఇక్కడున్న గుంతలో ఇరుక్కుపోవడంతో తనలాగా ఎవరూ అవస్థ పడకూడదని భవన వ్యర్థాలను ఆటోలో తెచ్చి నింపుతున్నట్లు పేర్కొన్నారు. - ఈనాడు, అనంతపురం

'సీపీఎస్ వద్దు.. ఓపీఎస్ ముద్దు'

నిరసన తెలియజేస్తున్న ఎస్టీయూ నాయకులు

అనంతపురం(శ్రీనివాస్‌నగర్), న్యూస్‌టుడే: ఉద్యోగ, ఉపాధ్యాయుల ఆర్థిక ప్రయోజనాలకు విఘాతం కలిగించే సీపీఎస్ విధానాన్ని రద్దు చేసి పాత పెన్షన్ విధానాన్ని (ఓపీఎస్) వర్తింపజేయాలని ఎస్టీయూ జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు రమణారెడ్డి, రామాంజినేయులు డిమాండ్ చేశారు. రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు శుక్రవారం కలెక్టర్ కార్యాలయం ముందు ధర్నా నిర్వహించారు. ఎస్టీయూ రాష్ట్ర కార్యదర్శి సూర్యుడు, జిల్లా నేతలు మోడల్ పాఠశాలల సంఘం జిల్లా అధ్యక్షుడు శ్రీరాములు, ప్రధాన కార్యదర్శి రమేశ్, తదితరులు పాల్గొన్నారు. అనంతరం డిమాండ్లతో కూడిన వినతిని డీఆర్ఓ మాలోలకు అందజేశారు.



సమీపానే గమ్యస్థానం.. అంతలోనే ప్రమాదం

బంధువు ఇంటికి వెళ్తూ యువకుడి దుర్మరణం

రొద్దం, న్యూస్‌టుడే : మహాశివరాత్రి పండగను బంధువులతో కలిసి సంతోషంగా గడపాలని కలలుగన్న ఆ యువకుడిపై విధి చిన్న చూపు చూసింది. మరో 10 నిమిషాల్లో ఇంటికి చేరుకుంటాడనే లోపు మార్గమధ్యలో ఎదురుగా వస్తున్న మరో ద్విచక్రవాహనం ఢీకొనడంతో మృతిచెందిన ఘటన శుక్రవారం రాత్రి 7 గంటల సమయంలో రొద్దం విద్యుత్తు ఉపకేంద్రం వద్ద చోటుచేసుకుంది. వివరాలిలా.. రొద్దం మండలంలోని పాతర్లపల్లి గ్రామానికి చెందిన శ్రీనివాసులు(33) బెంగళూరులోని ఓ ప్రైవేట్ కంపెనీలో ఉద్యోగం చేస్తూ జీవనం సాగిస్తున్నాడు. నాలుగు రోజుల కిందట తన బంధువు శివదీక్ష తీసుకుంటుండగా కోగిర గ్రామానికి భార్య శశికళ, ముగ్గురు పిల్లలతో వచ్చాడు. రెండు రోజుల్లో పండగ ఉండటంతో అక్కడి నుంచి స్వగ్రామమైన పాతర్లపల్లికి వచ్చి తల్లిదండ్రులతో సరదాగా గడిపాడు. శుక్రవారం మధ్యాహ్నం సొంత పనులపై ఇదే మండలంలోని చిన్న మంతూరు గ్రామానికి తన ద్విచక్రవాహనంపై బయలుదేరారు. తిరిగి సొంత గ్రామానికి వచ్చే క్రమంలో ఎదురుగా వస్తున్న మరో ద్విచక్రవాహనం ఢీకొనడంతో తీవ్ర గాయాలపాలయ్యాడు. క్షతగాత్రుడిని స్థానికుల సాయంతో 108 వాహనంలో పెనుకొండ ప్రభుత్వ ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలో మృతి చెందాడు. విషయం తెలుసుకున్న తల్లిదండ్రులు, భార్య పిల్లలు కలిసి సంఘటన స్థలానికి చేరుకుని బోరున విలపించారు. యువకుడి మరణ వార్త తెలియగానే గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. అతని బంధువులు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

శ్రీనివాసులు

ట్రాక్టర్ కిందపడి యువకుడి మృతి

డి.హీరేహాళ్, న్యూస్‌టుడే: మండలంలోని హిర్దేహాళ్‌కు చెందిన కురుబ లక్ష్మన్న(28) ట్రాక్టర్ కిందపడి దుర్మరణం చెందినట్లు ఎస్సై గురుప్రసాద్ రెడ్డి తెలిపారు. పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం... హిర్దేహాళ్‌కు చెందిన కురుబ వన్నూరస్వామి కుమారుడు లక్ష్మన్న ట్రాక్టర్ డ్రైవరుగా పనిచేస్తూ జీవనం సాగించేవాడు. శుక్రవారం ఆయన ట్రాక్టర్ ట్రాలీని పొలంలో వదిలి రావడానికి వెళ్లి తిరిగొస్తుండగా ప్రమాదవశాత్తు ట్రాక్టరు ఇంజిన్ బోల్తా పడటంతో అక్కడికక్కడే దుర్మరణం చెందాడు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై వివరించారు.

రాయదుర్గం

• రాయదుర్గం • కళ్యాణదుర్గం • ఉరవకొండ

ఆర్థిక డిమాండ్ల సాధనే లక్ష్యంగా ఉద్యమం: యూటీఎఫ్

రణభేరిలో సురేష్‌కుమార్, ఇతర నేతలు

కళ్యాణదుర్గం, ఉరవకొండ,. న్యూస్‌టుడే: ఉపాధ్యాయ, ఉద్యోగుల ఆర్థిక డిమాండ్లను పరిష్కరించాలని యూటీఎఫ్ రాష్ట్ర సహాధ్యక్షులు సురేష్‌కుమార్, రాష్ట్ర కార్యదర్శి దేవేంద్రమ్మ పేర్కొన్నారు. రాష్ట్ర ఐక్య ఉపాధ్యాయ సంఘం ఆధ్వర్యంలో కొనసాగుతున్న 'రణభేరి2.0 పిలుస్తోంది' జీపుజాత శుక్రవారం పట్టణానికి చేరుకున్న సందర్భంగా స్థానిక పాఠశాలలో జరిగిన కార్యక్రమంలో వారు మాట్లాడారు. యూటీఎఫ్ జిల్లా అధ్యక్షులు కోటేశ్వరప్ప, ప్రధాన కార్యదర్శి ఈశ్వరయ్య, రాష్ట్ర కౌన్సిలర్ గోవిందరాజులు, లింగమయ్య, కోశాధికారి రాఘవేంద్ర, ఉపాధ్యాయ, ఉద్యోగులు పాల్గొన్నారు. ★ డిమాండ్ల సాధనే లక్ష్యంగా చేపట్టిన రణభేరిని ఉరవకొండలో ప్రారంభించారు. రాష్ట్ర ప్రతినిధులు రమణయ్య, సుబ్బారెడ్డి, జిల్లా బాధ్యులు సంజీవ, శేఖర్, సుబ్బరాయుడు, చంద్రమోహన్, రామాంజనేయులు, బండయ్య తదితరులు పాల్గొన్నారు.

'తప్పులు కప్పిపుచ్చుకోవడానికే ఆరోపణలు'

మట్టి తవ్వకాల ప్రదేశాన్ని పరిశీలిస్తున్న తెదేపా నాయకులు

ఉరవకొండ, న్యూస్‌టుడే: ఉరవకొండ మండలం పెన్నహోబిలం లక్ష్మీనరసింహస్వామి ఆలయ పరిసరాల్లో మట్టి మాఫియాను సాగిస్తోంది వైకాపా ముఠానేనని మార్కెట్ యార్డు ఛైర్మన్ విజయ భాస్కర్, మాజీ ఛైర్మన్ రేగటి నాగరాజు, తెదేపా మండల కార్యదర్శి మోపిడి గోవిందు పేర్కొన్నారు. శుక్రవారం తెదేపా ప్రతినిధి బృందం ఆలయ పరిసరాలల్లోని మట్టి తవ్వకాలను పరిశీలించారు. అధికారం లేదనే అసహనంతో వైకాపా నేతలు నిరాధార ఆరోపణలు చేయడం సిగ్గుచేటన్నారు. చేసిన తప్పులను కప్పిపుచ్చుకోవడానికి మంత్రి పేరు తీసుకురావడం, పవిత్ర క్షేత్రాన్ని రాజకీయంగా వాడుకోవడం తగదన్నారు. ఈ కార్యక్రమంలో తెదేపా నాయకులు రాజశేఖర్, రామకృష్ణ, సుధాకర్ పాల్గొన్నారు.

శాంతిభద్రతలకు విఘాతం కలిగిస్తే చర్యలు

బొమ్మనహాళ్, న్యూస్‌టుడే: శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని రాయదుర్గం గ్రామీణ సీఐ వెంకటరమణ, ఎస్సై నబిరసూల్ హెచ్చరించారు. శుక్రవారం కొలగానహళ్లి గ్రామంలో ప్రజలకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. గ్రామస్థులు కక్షలు వీడి శాంతియుతంగా జీవనం గడపాలన్నారు. గ్రామంలో పోలీసు పికెట్ కొనసాగుతున్నదన్నారు. కార్యక్రమంలో గ్రామస్థులు ప్రజలు పాల్గొన్నారు.

కొలగానహళ్లిలో గ్రామస్థులతో మాట్లాడుతున్న సీఐ వెంకటరమణ

బాలికల భవితకు భరోసా

బ్యూటీ, వెల్‌నెస్‌పై శిక్షణ

విద్యార్థినులు చేతులపై వేసుకున్న మెహందీ

న్యూస్‌టుడే, రాయదుర్గం పట్టణం: నేటి ఆధునిక యుగంలో విద్యార్థినులకు చదువుతోపాటు ఇతర వృత్తి విద్యను నేర్పిస్తే భవిష్యత్తులో స్వయం ఉపాధి పొందే అవకాశం ఉందని ప్రభుత్వం గుర్తించి కేజీబీవీల్లో వివిధ అంశాలపై శిక్షణ ఇస్తున్నారు. ఇందులో భాగంగా ఎనిమిదో తరగతి నుంచి ఇంటర్ చదువుతున్న బాలికలు నైపుణ్యాలు మెరుగు పరుచుకునేందుకు వృత్తి విద్యను నేర్పుతున్నారు. బ్యూటీ, వెల్‌నెస్, కుట్లు, అల్లికలు, టైలరింగ్ తదితర అంశాలపై శిక్షణ ఇస్తున్నారు.

వారానికి మూడు తరగతులు...

ప్రస్తుతం రాయదుర్గం పట్టణంలోని కేజీబీవీతో పాటు బాలికోన్నత, ఆదర్శ పాఠశాలల్లో బ్యూటీషియన్ కోర్సుపై శిక్షణ ఇస్తున్నారు. ఇందుకు ప్రత్యేక గదులు కేటాయించారు. సుమారు రూ.2 లక్షల విలువైన పరికరాలతోపాటు శిక్షణ ఇవ్వడానికి అనుభవజ్ఞులైన ట్రైనర్స్‌ను నియమించారు. ప్రతిరోజూ ఒక పీరియడ్ థియరీ, వారానికి మూడు ప్రాక్టికల్స్ చొప్పున బ్యూటీషియన్‌లో మెలకువలు నేర్పిస్తున్నారు. వీటిలో ముఖవర్చసు పెంపు, చేతులు, కాళ్లకు మెహందీ, గోర్లు, శిరోజాల అలంకరణ, వివాహాది శుభకార్యాలకు అలంకరణతోపాటు వ్యక్తిగత శుభ్రతపై శిక్షణ ఇస్తుండటం గమనార్హం.

స్వయం ఉపాధికి బాటలు..

ప్రస్తుత పోటీ ప్రపంచంలో వివాహాలు, జన్మదిన వేడుకలు, నామకరణాలు, ఆఫ్‌శారీ వేడుకల్లో అలంకరణకు పెద్దపీట వేస్తున్నారు. అలంకరణను బట్టి రోజుకు రూ.2 నుంచి రూ.5 వేల వరకు వసూలు చేస్తున్నారు. శిక్షణ అనంతరం చివర్లో విద్యార్థినులకు పరీక్ష నిర్వహించి ఉత్తీర్ణులైన వారికి ధ్రువీకరణ పత్రం సైతం ఇస్తుండటంతో పిల్లలు కోర్సు నేర్చుకోవడానికి ఆసక్తి చూపుతున్నారు.

మేమున్నాం.. మీకు తోడుగా

రాయదుర్గం పట్టణం: 9666888046
కళ్యాణదుర్గం గ్రామీణం: 9985668661
ఉరవకొండ: 8008573071

సమస్య: గొడశలపల్లిలో చెత్త సేకరణ వ్యవస్థ సరిగా లేదు. ఎస్‌డబ్ల్యూపీసీ కేంద్రం వద్ద పారిశుద్ధ్యం పేరుకుపోయింది. **- మల్లికార్జున**

సమాధానం: చెత్త సేకరణ కేంద్రానికి మరమ్మతులు చేయించి వాడుకల్లోకి తెస్తాం. **-యోగానంద, డిప్యూటీ ఎంపీడీవో**

సమస్య: ఎం.హనుమాపురం ఎస్సీ కాలనీలో చెత్తాచెదారం పేరుకుపోవడంతో దుర్వాసన వస్తోంది. **- స్థానికుడు**

సమాధానం: చెత్త తొలగింపునకు చర్యలు తీసుకుంటాం. **- సోమనాథ్, కార్యదర్శి**

- న్యూస్‌టుడే, డి.హీరేహాళ్

సమస్య: ఎన్.హనుమాపురం బీసీ కాలనీలో కాలువలు లేక మురుగు రోడ్డుపై పారుతుండటంతో అపరిశుభ్రత నెలకొంది. **- స్థానికులు**

సమాధానం: పారిశుద్ధ్యం మెరుగునకు చర్యలు చేపడతాం. **-విజయసింహారెడ్డి, ఎంపీడీవో**

సమస్య: బ్రహ్మసముద్రం- బెళుగుప్ప రోడ్డుకు ఇరువైపుల కాలువలో మురుగు నిలవడంతో స్థానికులు దుర్వాసనతో ఇబ్బందులు పడుతున్నారు. **- గంగన్న**

సమాధానం: మురుగు శుభ్రం చేయించేలా చర్యలు తీసుకుంటాం. **-సురేష్, కార్యదర్శి**

- న్యూస్‌టుడే, కణేకల్లు

అవగాహనతోనే బాల్యవివాహాల నివారణ

ఉరవకొండ, విడపనకల్లు, వజ్రకరూరు: బాల్య వివాహ రహిత జిల్లాగా మార్చడంలో అన్ని వర్గాల ప్రజలు భాగస్వాములు కావాలని సీడీపీవో శ్రీదేవి, ఎంపీడీవో రవిప్రసాద్ పేర్కొన్నారు. జిల్లా బాలల పరిరక్షణ విభాగం చేపట్టిన బాల్య వివాహ విముక్త భారత్ రథంను శుక్రవారం ఉరవకొండలో ప్రారంభించి గోడ పత్రాలు ఆవిష్కరించి ప్రదర్శన నిర్వహించారు. ఐసీడీఎస్ సూపర్‌వైజర్ రబియా, ఎస్పై ధనశేఖర్ పాల్గొన్నారు. ★ విడపనకల్లు మండలం పెద్ద కొట్టాలపల్లిలో సర్పంచి రామాంజనేయులు, ఐసీడీఎస్ సూపర్‌వైజర్ పద్మ, పుష్పవతి ఆధ్వర్యంలో బాల్య వివాహాల నిర్మూలన ప్రచార కార్యక్రమం నిర్వహించారు. ఏఎన్ఎం మౌనిక, అనిల, అశోక్, అరుణ, నాగమ్మ, సునీత పాల్గొన్నారు. ★ బాల్య వివాహాల నిర్మూలనకు వజ్రకరూరులో అవగాహన పత్రాలు పంపిణీ చేశారు. డాక్టర్ శ్రీదేవి, తహసీల్దార్ నరేష్‌కుమార్, ఎస్సై రమేష్, సర్పంచి మోనాలిసా పాల్గొన్నారు.

వజ్రకరూరులో అవగాహన కల్పిస్తున్న సీడీపీవో శ్రీదేవి తదితరులు

నేడు విద్యుత్తు సరఫరా నిలిపివేత

కళ్యాణదుర్గం, న్యూస్‌టుడే: విద్యుత్ సరఫరా నిర్వహణలో భాగంగా శనివారం కళ్యాణదుర్గం పట్టణంలో విద్యుత్ సరఫరాను ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు నిలిపివేస్తున్నట్లు ఏఈ వసుంధర తెలిపారు. వినియోగదారులు సహకరించాలని ఆయన కోరారు.

'108' ఉద్యోగుల హర్షం

కళ్యాణదుర్గం గ్రామీణం, రాయదుర్గం గ్రామీణం, న్యూస్‌టుడే: ప్రభుత్వం గుర్తించి వేతనాలు పెంచడంతో 108 ఉద్యోగులు శుక్రవారం సామాజిక ఆరోగ్య కేంద్రం వద్ద 'థాంక్యూ సీఎం సార్, థాంక్యూ భవ్య హెల్త్ సర్వీస్' అనే ప్లకార్డులు చేతబట్టి హర్షం వ్యక్తం చేశారు. కళ్యాణదుర్గం నియోజకవర్గంలో 108 వాహనాలు 15 ఉండగా, టీఎంటీలు, పైలెట్లు 65 మంది ఉన్నారు. ఈ కార్యక్రమంలో టీఎంటీలు గురుమూర్తి, మధుచక్రవర్తి, రాఘవేంద్ర, ఎర్రిస్వామి, పైలెట్ ఇషాక్, వన్నూరస్వామి, హనుమంతరాయుడు, వెంకటేష్ పాల్గొన్నారు. ★ 108 అంబులెన్స్ ఉద్యోగులకు వేతనం అదనంగా నెలకు రూ.2 వేలు పెంచడంతోపాటు సర్వీస్ వర్తింపునకు అవకాశం కల్పించడంతో దుర్గం నియోజకవర్గంలోని ఉద్యోగులు, సిబ్బంది శుక్రవారం రాయదుర్గంలో హర్షం వ్యక్తం చేశారు.

కుక్కదాడిలో ముగ్గురికి గాయాలు

కళ్యాణదుర్గం గ్రామీణం: బెళుగుప్ప మండలం అంకంపల్లి గ్రామానికి చెందిన హేమలత, అశోక్‌తోపాటు బిట్టు అనే చిన్నారిపై శుక్రవారం రాత్రి కుక్క దాడి చేయడంతో తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను కళ్యాణదుర్గం ప్రభుత్వాసుపత్రికి తరలించారు. చిన్నారిని మెరుగైన వైద్యం నిమిత్తం అనంతపురం తరలించారు.

తోటలకు నిప్పు

కళ్యాణదుర్గం గ్రామీణం: మండలంలోని మూడు గ్రామాల్లో తోటలకు గుర్తుతెలియని వ్యక్తులు శుక్రవారం నిప్పంటించడంతో మామిడి, సపోట చెట్లు కాలిపోయాయి. మల్లిపల్లి మాజీ సర్పంచి చిక్కన్నకు చెందిన 10 మామిడి చెట్లు కాలిపోగా మల్లాపురంలో తెదేపా సీనియర్ నాయకుడు రామాంజనేయులుకు చెందిన 18 మామిడి చెట్లు, దొడగట్ట రోడ్డులోని పాడిమానేక్ సమీపంలో సుదర్శన్‌కు చెందిన 15 సపోట చెట్లకు గుర్తుతెలియని వ్యక్తులు నిప్పు పెట్టారని బాధితులు వాపోయారు. ● కంచెట్టు కాల్చివేస్తుండగా నారాయణపురం మాజీ ఎంపీటీసీ కొల్లప్పకు చెందిన మొక్కజొన్నకు నిప్పంటుకుంది. అగ్నిమాపక సిబ్బందికి సమాచారం ఇవ్వగా వారు ఘటన స్థలానికి చేరుకుని మంటలార్పివేశారు.

జూదరుల అరెస్టు

కుందుర్పి: వడ్డేపాళ్యం శివారులో శుక్రవారం రాత్రి జూదం ఆడుతున్న 12 మందిని అదుపులోకి తీసుకుని వారి నుంచి రూ.16,800 నగదు స్వాధీనం చేసుకున్నట్లు ఎస్సై మహేష్ తెలిపారు. మరికొందరు పరారైనట్లు పేర్కొన్నారు.

ఆలయాల హుండీ ఆదాయం లెక్కింపు

నగదు లెక్కిస్తున్న ప్రతినిధులు

కూడేరు(ఉరవకొండ), న్యూస్‌టుడే: కూడేరులోని జోడు లింగాల సంగమేశ్వర స్వామి ఆలయంలో శుక్రవారం హుండీలోని నగదును లెక్కించగా రూ.468115 ఆదాయం వచ్చినట్లు ఆలయ ఈవో రమేష్‌బాబు పేర్కొన్నారు. లెక్కింపు ప్రక్రియలో జిల్లా దేవాదాయ సహాయ కమిషనర్ మల్లికార్జున ప్రసాద్, అర్చకుడు మహేశ్‌స్వామి, సిబ్బంది సాయినాథ్, సునీల్, అనంతపురానికి చెందిన భవాని సేవా సమితి ప్రతినిధులు పాల్గొన్నారు.

కళ్యాణదుర్గం, న్యూస్‌టుడే: అక్కమ్మగార్ల దేవాలయం 11 నెల హుండీని శుక్రవారం లెక్కించారు. మొత్తం రూ.3.85 లక్షల ఆదాయం వచ్చినట్లు ఈవో బాబు పేర్కొన్నారు. కార్యక్రమంలో ఇన్‌స్పెక్టర్ వన్నూరుస్వామి, రాష్ట్ర వాల్మీకి ఫెడరేషన్ డైరెక్టర్ రమేష్, ఆలయ కమిటీ అధ్యక్షురాలు పద్మావతివెంకటేశులు, సభ్యులు పాల్గొన్నారు.

ఇంటర్ విద్యార్థులకు ఘన వీడ్కోలు

రాయదుర్గం, న్యూస్‌టుడే: ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ద్వితీయ సంవత్సరం విద్యార్థులకు ప్రథమ సంవత్సరం విద్యార్థులు శుక్రవారం ఘనంగా వీడ్కోలు పలికారు. ఈ సందర్భంగా నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపల్ విజయలక్ష్మి, అధ్యాపకులు డి.శ్రీనివాసులు, వెంకటేశులు, నజీర్, రూపవతి, రాజీ, అరుణ తదితరులు పాల్గొన్నారు.

దేశభక్తి పాటకు నృత్యం చేస్తున్న విద్యార్థినులు

నీటి లీకేజీకి అడ్డుకట్ట

స్పందనకు వందనం

బెళుగుప్ప, న్యూస్‌టుడే: మండలంలోని హనిమిరెడ్డిపల్లి గ్రామం బీసీ కాలనీలో విద్యుత్తు స్తంభాలు నాటుతుండగా తాగునీటి పైప్‌లైన్ ధ్వంసం కావడంతో ఆ ప్రాంతం అపరిశుభ్రంగా మారింది. ఈనెల 12న 'నీటి వృథాను అరికట్టండి' శీర్షికన 'ఈనాడు'లో కథనం ప్రచురితమైంది. దీనికి స్పందించిన పంచాయతీ కార్యదర్శి అభిలాష్ శుక్రవారం పైపులైన్‌కు మరమ్మతులు చేయించి నీటి వృథాను అరికట్టారు.

దారికి ఇరువైపులా కంపచెట్లు

వజ్రకరూరు మండలం గడేహోతూరు గ్రామంలోని జగనన్న కాలనీ ప్రజలు మౌలిక సదుపాయాల్లేక ఇక్కట్లు ఎదుర్కొంటున్నారు. దారికి ఇరువైపులా కంపచెట్లు పెరిగాయి. కాలనీవాసులు అటుగా వెళ్లాలంటే ఇబ్బందులు తప్పడం లేదు. రాత్రి సమయాల్లో, విద్యుత్తు సరఫరా లేనప్పుడు విషపురుగుల వల్ల భయాందోళనకు గురవుతున్నారు. ఇప్పటికైనా సంబంధిత పంచాయతీ అధికారులు స్పందించి కంపచెట్లు తొలగించి కనీస వసతులు ఏర్పాటు చేయాలని ప్రజలు కోరుతున్నారు. **- న్యూస్‌టుడే, వజ్రకరూరు**

వృథాగా తాగునీటి ట్యాంకు

కుందుర్పి మండల కేంద్రంలోని జూనియర్ కళాశాల వద్ద కాలనీవాసుల సౌకర్యార్థం గతంలో ఏర్పాటు చేసిన తాగునీటి ట్యాంకుకు ప్రస్తుతం నీరు సరఫరా కాకపోవడంతో నిరుపయోగంగా మారింది. దీంతో ఎనిమిది నెలలుగా స్థానికులు తాగునీటికి ఇబ్బందులు పడుతున్నారు. ఇతర ప్రాంతాలకు వెళ్లి తాగునీరు తెచ్చుకోవాల్సిన పరిస్థితి ఎదురవుతోందని మహిళలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా సంబంధిత అధికారులు ట్యాంకుకు తాగునీరు సరఫరా అయ్యేలా చూడాలని కాలనీ ప్రజలు కోరుతున్నారు. **- న్యూస్‌టుడే, కుందుర్పి**

తీగతో పొంచి ఉన్న ప్రమాదం

కళ్యాణదుర్గం పట్టణంలోని గరీబ్‌నగర్ కాలనీలో విద్యుత్తు స్తంభాన్ని తీగజాతి మొక్క అల్లుకుంది. గాలులు వీచినప్పుడు తీగలు వేలాడుతుండటంతో నిప్పురవ్వలు పడుతున్నాయని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అనుకోకుండా ఎవరైనా అటుగా వెళ్లే సమయంలో ఇంటి గోడను తాకినా.. విద్యుత్తు షాక్ తగిలే ప్రమాదం ఉంది. ఇప్పటికైనా విద్యుత్తు సిబ్బంది స్పందించి అల్లుకున్న తీగజాతి మొక్కను తొలగించాలని కాలనీవాసులు కోరుతున్నారు. **- న్యూస్‌టుడే, కళ్యాణదుర్గం గ్రామీణం**

రోడ్డు మధ్యలో స్తంభం!



ఉరవకొండలో కెనరా బ్యాంకు సమీపం నుంచి సత్యనారాయణపేటకు వెళ్లే చోట రెండు దారులు కలిసే ప్రదేశంలో విద్యుత్తు స్తంభం ఉంది. కాలనీలోకి పెద్ద వాహనాలు వెళ్లాలంటే అక్కడ స్తంభం అడ్డంకిగా ఉంది. రాత్రిపూట విద్యుత్తు సరఫరా లేనపుడు కొత్త వ్యక్తులు దారిలో వచ్చినా ప్రమాదాలకు గురయ్యే అవకాశం ఉంది. ఇలా చాలా మంది ఇబ్బంది పడుతున్నారు. దీనిని గుర్తించి విద్యుత్తు అధికారులు ఆ స్తంభాన్ని దారి అంచులకు ఏర్పాటు చేయాలని కాలనీ వాసులు కోరుతున్నారు. **- న్యూస్‌టుడే, ఉరవకొండ**

దారి శిథిలం.. రాకపోకలకు కష్టం

పెన్నహోబిలం సమీపంలో జాతీయ రహదారి నుంచి మూలగిరిపల్లి మీదుగా కళ్యాణదుర్గం ప్రధాన రహదారి వైపు వెళ్లే దారి ఆమిద్యాల వరకు శిథిలమైంది. చాలాచోట్ల కంకర తేలడంతోపాటు గుంతలు పడ్డాయి. దీంతో రాకపోకలకు వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు. జాతీయ రహదారి నుంచి ఈ దారి చాలా గ్రామాలకు దగ్గర అవుతుంది. దీంతో ఎక్కువ మంది రాకపోకలు సాగిస్తుంటారు. శిథిల దారిలో ప్రయాణికులకు ఇబ్బందులు తప్పడం లేదు. ఉన్నతాధికారులు గుర్తించి రహదారి ఆధునికీకరణ దిశగా చర్యలు చేపట్టాలని ఆయా గ్రామాల ప్రజలు కోరుతున్నారు. **- న్యూస్‌టుడే, ఉరవకొండ**

ముగిసిన స్పర్శ అవగాహన కార్యక్రమాలు

రాయదుర్గం గ్రామీణం, బొమ్మనహాళ్, న్యూస్‌టుడే: వైద్య, ఆరోగ్యశాఖ ఆధ్వర్యంలోని స్పర్శ అవగాహన కార్యక్రమాలు ఫిబ్రవరి 13తో ముగిసినట్లు ఆవులదట్ల పీహెచ్‌సీ వైద్యాధికారులు రాజేంద్రప్రసాద్, మాదవ్‌మోహన్ తెలిపారు. కాశీపురం ప్రాథమిక పాఠశాలలో హెచ్‌ఎం రవికుమార్ ఆధ్వర్యంలో హెల్త్ అసిస్టెంట్ అచ్చమ్మ విద్యార్థులకు అవగాహన కల్పించారు. సూపర్‌వైజర్లు రామాంజినేయులు, సుజాత, ఆరోగ్య కార్యకర్తలు పాల్గొన్నారు. ★ కుష్ఠువ్యాధి నివారణ అందరి బాధ్యతని వైద్యాధికారి శ్రీలక్ష్మి పేర్కొన్నారు. పీహెచ్‌సీలో వైద్య సిబ్బంది, ఆరోగ్య, ఆశా కార్యకర్తల ఆధ్వర్యంలో అవగాహన సదస్సు నిర్వహించారు. సీహెచ్‌వో ఈశ్వరయ్య, సూపర్‌వైజర్లు, ఆరోగ్య కార్యకర్తలు, ఆశా వర్కర్లు పాల్గొన్నారు.

బొమ్మనహాళ్: ప్రతిజ్ఞ చేయిస్తున్న వైద్యాధికారి, ఆరోగ్య సిబ్బంది

యువతి చదువుకు ఆర్థిక సాయం

కళ్యాణదుర్గం గ్రామీణం, న్యూస్‌టుడే: కానిస్టేబుల్ ఉద్యోగ పరీక్షలో స్వల్ప మార్కుల తేడాతో ఉద్యోగం కోల్పోయిన తల్లిదండ్రులు లేని నాగరత్న అనే యువతి ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటుండగా. 'ఆరా ఇగ్నైట్స్ ఛారిటబుల్ ట్రస్ట్' ఛైర్మన్ లోకేష్ గుర్తించి ఆమె మళ్లీ కానిస్టేబుల్ శిక్షణకు వెళ్లడానికి అవసరమైన రూ.64 వేల చెక్కును ట్రస్టు ఆధ్వర్యంలో శుక్రవారం అందజేశారు. కార్యక్రమంలో ట్రస్టు గౌరవాధ్యక్షుడు గంగిరెడ్డి, కో-ఛైర్మన్ డాక్టర్ రాజేష్‌కుమార్, ప్రధాన కార్యదర్శి డాక్టర్ సాయి చరణ్ పాల్గొన్నారు.

పోషక విలువలతోనే ఆరోగ్యం

రాయదుర్గం పట్టణం, న్యూస్‌టుడే: క్రమం తప్పని వ్యాయామం, పోషక విలువలతో కూడిన ఆహారంతోనే ఆరోగ్యాన్ని పదిలంగా కాపాడుకోవచ్చని ప్రిన్సిపల్ శ్రీనివాసులు, చర్మవ్యాధి నిపుణులు మన్సూర్‌ఆలీఖాన్ తెలిపారు. శుక్రవారం పట్టణంలోని కేటీఎస్ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో 'పీఎం- ఉష' కార్యక్రమంలో భాగంగా ఆరోగ్యం పరిశుభ్రత- మానసిక ఆరోగ్యం' అనే అంశంపై అవగాహన సదస్సు ఏర్పాటు చేశారు. కార్యక్రమంలో ఉషస్కీమ్ కన్వీనర్ లక్ష్మీనారాయణ, కమిటీ సభ్యులు ఫరీసా ఫిర్దోస్, కిరణ్ జక్కల, సునీల్ కన్నా, అధ్యాపకులు నారాయణ, బాబు, దొడ్డ నాగప్ప, కోదండరాములు, లక్ష్మీనారాయణ, మల్లికార్జున తదితరులు పాల్గొన్నారు.

మాట్లాడుతున్న ప్రిన్సిపల్ శ్రీనివాసులు

అవీ.. ఇవీ.. అన్నీ..

పారిశుద్ధ్య కార్మికులకు తోడ్పాటు

కూడేరు(ఉరవకొండ): మహా శివరాత్రి పర్వ దినాన్ని పురస్కరించుకొని కూడేరు గ్రామ పంచాయతీ కార్యాలయంలో పనిచేస్తున్న పారిశుద్ధ్య కార్మికులకు మాల మహానాడు రాష్ట్ర ఉపాధ్యక్షుడు బాల రామాంజనేయులు నిత్యావసర సరకులు అందించారు. ఎంపీడీవో కుల్లాయిస్వామి, పంచాయతీ అభివృద్ధి అధికారి రమాదేవి పాల్గొన్నారు.

ఆలయ ధర్మకర్తల మండలి నియామకం

ఉరవకొండ, న్యూస్‌టుడే: పెన్నహోబిలం లక్ష్మీ నరసింహస్వామి ఆలయ ధర్మకర్తల మండలిలో 11 మంది సభ్యులను నియమిస్తూ శుక్రవారం ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. వారిలో ఏఎంసీ మాజీ ఛైర్మన్ రేగటి నాగరాజు, ఆమల్లదిన్నె చంద్రమౌళి, ధనుంజయ ఆచారి, చవాలిభాయి, బొల్లినేని పద్మాక్షి, మంగల చిన్న నారాయణప్ప, బోయ ఎర్రమ్మ, దబ్బర మాధవి, కురుబ ఇందిరమ్మ, రామకృష్ణ, రాములమ్మ ఉన్నారు. ఆలయ ధర్మకర్తల కమిటీ, ఛైర్మన్‌ను సభ్యులు త్వరలో ఎన్నుకోవాల్సి ఉంది.

విష ద్రావకం తాగి జీవాల మృత్యువాత

కళ్యాణదుర్గం గ్రామీణం, న్యూస్‌టుడే: చాపిరిలో మేత కోసం గ్రామ శివారుకు వెళ్లిన 8 గొర్రెలు విష ద్రావకం తాగి మృతిచెందినట్లు రాధమ్మ అనే మహిళా కాపరి వాపోయారు. దీనివల్ల సుమారు రూ.1.20 లక్షలు నష్టం జరిగిందని వాపోయారు. ప్రభుత్వం పరిహారం అందించేలా చూడాలని బాధిత కుటుంబం కోరింది.
● తిమ్మగానిపల్లికి చెందిన సుధాకర్‌కు చెందిన 10 గొర్రెలు విష ద్రావకం తాగి మృతిచెందాడు. ప్రభుత్వం ఆదుకోవాలని బాధితుడు కోరాడు.

అధికారులు హాజరుకాకుంటే ఎలా?

కూడేరు(ఉరవకొండ), న్యూస్‌టుడే: వైకాపా ప్రభుత్వం ఆన్‌లైన్ నుంచి తొలగించిన భూ వివరాల పరిష్కారం కోసం ప్రత్యేకంగా నిర్వహించిన గ్రామసభకు తహసీల్దార్, మండల అధికారులు రాకపోతే మా బాధలు ఎవరికి చెప్పుకోవాలని బాధితులు వాపోయారు. కూడేరు మండలం ఉదిరిపికొండలో శుక్రవారం నిర్వహించిన గ్రామసభకు వీఆర్వో మాత్రమే హాజరు కావడంతో ప్రజలు అసహనం వ్యక్తం చేశారు.

ఎంఈఓకు సన్మానం

కుందుర్పి: కుందుర్పి ఎంఈవో లక్ష్మీదేవిని మహిళా ఉపాధ్యాయులు శుక్రవారం స్థానిక కార్యాలయంలో ఘనంగా సన్మానించారు. అనంతరం కార్యాలయం సిబ్బందికి స్వీట్లు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ఎంఈఓ-2 తిప్పేస్వామి, సీఆర్పీ అనిత, హెచ్‌ఎం సుశీల, ఉపాధ్యాయులు యామిని, ఉమాదేవి, మౌనిక, హరిత, ప్రతిభ, తేజస్విని, వీరాదేవి, మీనాక్షి పాల్గొన్నారు.

భోజన ఏజెన్సీ తీరుపై ఆగ్రహం

కణేకల్లు: స్థానిక రాణిచత్రం పాఠశాల మధ్యాహ్న భోజన ఏజెన్సీ తీరుపై తల్లిదండ్రులు శుక్రవారం ఆగ్రహం వ్యక్తం చేశారు. అన్నం, కూరలు సక్రమంగా ఉడకకపోవడంతో పిల్లలు తినడం లేదని వాపోయారు. హెచ్‌ఎం మాబుసాహెబ్ మాట్లాడుతూ ఏజెన్సీ తీరును జిల్లా అధికారుల దృష్టికి తీసుకెళ్లామన్నారు.

నెల రోజులుగా ఇదే తంతు

పనుల్లో జాప్యం.. అవస్థల్లో ప్రజలు

రాయదుర్గం, న్యూస్‌టుడే: పట్టణంలోని కొనసాగుతున్న పైపులైన్ల మరమ్మతు పనుల్లో తీవ్ర జాప్యం జరుగుతుండటంతో ప్రజలు అవస్థలు పడుతున్నారు. ప్రధాన దారిలో ఆరు నెలల కిందట ప్రజలు పైపుల లీకేజీలతో ఇబ్బందులకు గురవగా.. చాలా రోజులకు స్పందించిన అధికారులు లీకేజీల నివారణ పనులు మొదలెట్టారు. ప్రధాన దారిలోని వ్యాపార దుకాణాల ముందు నెల రోజులపాటు గుంతలు తవ్వారు. ఇంకా పైపుల మరమ్మతులు కొనసాగుతూనే ఉన్నాయి. నేడు, రేపు పూర్తవుతాయని మున్సిపల్ ఇంజనీర్లు చెబుతూనే ఉన్నారు. పైపుల మరమ్మతుల్లో అనుభవం ఉన్న గుత్తేదారుకు పనులు అప్పగించినా.. పనుల్లో జాప్యం కొనసాగుతూనే ఉంది.

రాకపోకలకు ఇక్కట్లు

ప్రధాన పైపులైన్‌లో నీటిని వదిలితే మరమ్మతు పనులకు ఆటకం ఏర్పడుతుందని అధికారులు తాగునీటి సరఫరాను నిలిపివేశారు. దీనికితోడు ప్రధాన దారిలో తవ్వకాలు చేయడంతో గుమ్మఘట్ట మండలంలోని వివిధ గ్రామాల ప్రజలు, కర్ణాటకలోని మొలకాల్మూర్ ప్రాంతాల నుంచి వచ్చే బస్సులు, ఇతర వాహనాల రాకపోకలకు ఇబ్బందులు తప్పడం లేదు. గుత్తేదారు ఎక్కువగా కూలీలను నియమించకపోవటంతో మరమ్మతుల్లో జాప్యం కొనసాగుతున్నట్లు ప్రజలు ఆరోపిస్తున్నారు. దుకాణాల ఎదుట తవ్వకాలతో నెల రోజులుగా వ్యాపారాలు సాగడం లేదని చిరు వ్యాపారులు ఆందోళన చెందుతున్నారు.

వ్యాపార దుకాణాల ఎదుట ఇలా...

రెండు రోజుల్లో పూర్తి చేయిస్తాం

- సురేష్, డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్

వెంటనే క్షేత్రస్థాయిలో పనుల స్థితిగతులు పరిశీలించి గుత్తేదారుతో మాట్లాడుతాం. పనులు యుద్ధప్రాతిపదిక కొనసాగేలా చేసి రెండు మూడు రోజుల్లో పూర్తయ్యేలా కృషి చేస్తాం.

భూగర్భజలాల పెంపే లక్ష్యం

కళ్యాణదుర్గం గ్రామీణం: భూగర్భజలాల పెంపునకు 'కారా' ప్రాజెక్టులో భాగంగా విట్లంపల్లి గ్రామ చెరువులో మట్టి పూడిక తీత కార్యక్రమానికి శుక్రవారం భూమిపూజ చేసి ప్రారంభించారు. ఈ మట్టిని వ్యవసాయ పొలాల్లో వేసుకోవడం వల్ల భూసారం పెరగడంతోపాటు బోర్లలో భూగర్భ జలాలు పెరుగుతాయని అధికారులు పేర్కొన్నారు. ఎకాలజీ సంస్థ ప్రాజెక్టు కోఆర్డినేటర్ భాస్కర్‌బాబు, సర్పంచి చిత్తప్ప, టెక్నికల్ కోఆర్డినేటర్ ఆనంద్, ఎస్‌టీవో వెంకటేశులు, సభ్యులు పాల్గొన్నారు.

బిందు సేద్యం మేలు

కూడేరు(ఉరవకొండ): రైతులు బిందు సేద్యంలో వస్తున్న మార్పులను అందిపుచ్చుకోవాలని ఏపీఎంఐపీ పీడీ రఘునాథరెడ్డి, ఏపీడీ ధనుంజయ పేర్కొన్నారు. సూక్ష్మ సేద్యంలో ఆటోమేషన్‌పై శుక్రవారం కూడేరు రైతుసేవా కేంద్రంలో అవగాహన కల్పించారు. ఉద్యాన ఏడీ దేవానంద్ పాల్గొన్నారు.

కొనసాగిన బ్రహ్మోత్సవాలు

కంబదూరు: కమల మల్లేశ్వర స్వామి ఆలయంలో మహాశివరాత్రి ఉత్సవాలు శుక్రవారం ఘనంగా కొనసాగాయి. శివలింగానికి రుద్రాభిషేకం, పూలతో అలంకరణ, కుంకుమార్చన చేశారు. సేవ, పవిత్ర జలాలతో గంగపూజ, పంచామృతాభిషేకం, లలిత సహస్ర నామార్చన పూజలు చేశారు.

రాయదుర్గం గ్రామీణం: బొమ్మక్కపల్లి సమీపంలోని రాజరాజేశ్వరీదేవి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అమ్మవారికి సుప్రభాత

శివలింగం

శివరాత్రికి ముస్తాబు

వజ్రకరూరు, బొమ్మనహాళ్, డి.హీరేహాళ్: సుందరమైన ప్రాచీన పర్వత శ్రేణుల నడుమగల ఉన్న శివక్షేత్రం, దక్షిణ కాశీగా పిలుచుకునే శ్రీ జరుట్ల రామలింగేశ్వరస్వామి ఆలయంలో ఈనెల 15 నుంచి 17 వరకు శివరాత్రి వేడుకలు జరగనున్నాయి. ● గోవిందవాడలో వెలిసిన ఎణ్ణేరంగ నాథేశ్వర స్వామి ఉత్సవాలు ఈనెల 16 నుంచి రెండు రోజులపాటు వైభవంగా నిర్వహించనున్నట్లు ఆలయ కమిటీ సభ్యులు తెలిపారు. ● శ్రీ సిద్ధేశ్వర ఆలయంలో మహాశివరాత్రి ఉత్సవాల ఏర్పాట్లను రాయదుర్గం గ్రామీణ సీఐ వెంకటరమణ, ఎస్సై గురుప్రసాద్‌రెడ్డి పరిశీలించారు.

(c) eenadu

గుంతకల్లు

•గుంతకల్లు •శింగనమల •తాడిపత్రి

ప్రతిజ్ఞ చేస్తున్న మహిళలు

బాల్య వివాహాలు కట్టడి చేద్దాం

శింగనమల, గార్లదిన్నె గ్రామీణం, న్యూస్‌టుడే : శింగనమల ఐసీడీసీ ప్రాజెక్టు పరిధిలోని శింగనమల మండలంలోని చిన్న జలాలపురం, శింగనమల,గార్లదిన్నె మండలంలోని పెనకచర్ల గ్రామాల్లో శుక్రవారం బాల్య వివాహాల విముక్తి ప్రచార రథం ద్వారా ప్రజలకు అవగాహన కల్పించారు. సీడీపీఓ లలితమ్మ మాట్లాడుతూ 18 ఏళ్ల లోపు బాలికలుకు వివాహాలు చేయడం చట్టరీత్యా నేరమని, బాల్య వివాహం సమాజానికి మచ్చ వంటిదన్నారు.

ఉమామహేశ్వరుడికి ప్రత్యేక పూజలు

బాగావత సప్తహ పఠనం చేస్తున్న గ్రామస్థులు

పుట్లూరు (యల్లనూరు), న్యూస్‌టుడే : మండలంలోని చిప్పిడి వెంగన్నపల్లెలోని ఉమామహేశ్వర ఆలయంలో శుక్రవారం ప్రత్యేక పూజలు చేశారు. ఐదు రోజులుగా ఆలయంలో స్వామికి అభిషేక పూజలు నిర్వహించారు. ఆలయంలో గ్రామస్థుల ఆధ్వర్యంలో భాగవత సప్తహ పఠనం జరిగింది. రాయలసీమ భాగవత భక్త సమాజం మీడియా కో-ఆర్డినేటర్ బాలకృష్ణ, ఆదినారాయణ తదితరులు పాల్గొన్నారు.

మేమున్నాం.. మీకు తోడుగా

గుంతకల్లు పట్టణం: 80085 73072
తాడిపత్రి: 79950 67001
శింగనమల: 8008612342

సమస్య: గుంతకల్లు కసాపురం రోడ్డులో సత్యనారాయణ పేట రైల్వే బ్రిడ్జి దాటిన తరువాత ఎడమ వైపు నుంచి మురుగు రోడ్డుపైకి వస్తోంది. - **మోహన**
సమాధానం: మురుగును తొలగించడానికి చర్యలు తీసుకుంటాం. - **వేణుగోపాల్‌రెడ్డి, శానిటరీ ఇన్ స్పెక్టర్, గుంతకల్లు పురపాలక సంఘం**
సమస్య: పాత గుంతకల్లులోని మాంటిస్సోరీ స్కూల్ వెళ్లే రోడ్డులో 6వ సచివాలయం దగ్గర కాలువపై దిమ్మెలు ఏర్పాటు చేయాలి. - **వెంకటేశు**
సమాధానం: పరిశీలించి తగు చర్యలు తీసుకుంటాం. - **హరికృష్ణ, ఏఈ, గుంతకల్లు పురపాలక సంఘం**

-న్యూస్‌టుడే, గుంతకల్లు పట్టణం

కాలుష్య కోరల్లో కృష్ణాజలాలు

★ పట్టించుకోని అధికారగణం

కృష్ణాజలాలుపారే గుత్తి ఉపకాలువ లోకి చేరుతున్న మురుగునీరు

గుంతకల్లు, న్యూస్‌టుడే : తాగునీటి కలుషం అనేది ఎన్నో రోగాలకు కారకంగా మారుతుంది. జలాల విషయంలో ఎట్టి పరిస్థితుల్లోనూ ఏమరపాటు ఉండరాదు. అలాంటి గుంతకల్లు కేంద్రంగా కృష్ణాజలాలు కలుషితమవుతున్నా.. ఎవరికీ పట్టడం లేదు. ఈనేపథ్యంలో అక్కడి పరిస్థితిపై పరిశీలన కథనం.

అధికారుల ప్రయత్నాలు శూన్యం

గుంతకల్లు పట్టణంలో కృష్ణాజలాలను మున్సిపల్ అధికారుల అలసత్వం కారణంగా మురుగు నీరుగా మారుతోంది. హంద్రీనీవా కాలువకు చెందిన కృష్ణానది జలాలు గుంతకల్లు గుండా వెళ్లే గుత్తి ఉప కాలువలో ప్రవహిస్తున్నాయి. అధికారులు పాతగుంతకల్లుకు చెందిన మురుగు గుత్తి కాలువలో కలవకుండా చేయడానికి ఎలాంటి ప్రయత్నాలు చేయడం లేదన్న విమర్శలు ఉన్నాయి.

ఆందోళనలో పల్లెప్రజలు

కృష్ణాజలాలు మురుగులో కలుస్తుండడంతో మండలంలోని వివిధ గ్రామాల ప్రజలు తాగడానికి నీటిని వినియోగించుకోలేక పోతున్నారు. కలుషిత నీటిని తాగుతూ పశువులు, పక్షులు రోగాల బారిన పడుతున్నాయి.

కాలువ	: గుత్తి ఉపకాలువ
జనాభా	: 16 వేలు
ఆయకట్టు	: 16271 ఎకరాలు
ప్రభావిత గ్రామాలు	: తిమ్మాపురం, నక్కనదొడ్డి, నరసాపురం, పాతకొచ్చెర్ల్యు, గొల్లలదొడ్డి, సేవాఘడ్ పంచాయతీలో మిట్టమీద దంచెర్ల, గుత్తి మండలం చెర్లోపల్లి

● నీటిని రైతులు పొలాలకు వినియోగిస్తుంటే పంటలు సైతం దెబ్బతింటున్నాయి. అధికారులు గట్టి చర్యలు చేపట్టాలని వివిధ గ్రామాల ప్రజలు, రైతులు కోరుతున్నారు. దీనిపై పురపాలిక ఈఈ ఇంతియాజ్‌ను వివరణ కోరగా మురుగు గుత్తి కాలువలోకి వెళ్లకుండా నిలువరించడానికి వీలుగా ప్రత్యేక కాలువలను త్వరలో నిర్మిస్తామని వివరించారు.

అంగన్‌వాడీ భవనాలకు నిధులివ్వండి

ఎమ్మెల్యే శ్రావణిశ్రీ

బుక్కరాయసముద్రం : శింగనమల నియోజకవర్గ పరిధిలోని ఆరు మండలాల్లో అంగన్‌వాడీ భవనాల మరమ్మతులు, నూతన భవనాల నిర్మాణాలకు నిధులు విడుదల చేయాలని ఎమ్మెల్యే శ్రావణిశ్రీ శాసనసభలో శుక్రవారం గళం విప్పారు. 5 ఏళ్ల వైకాపా ప్రభుత్వ నిర్లక్ష్యం కారణంగా నియోజకవర్గంలో 22 నూతన భవనాల నిర్మాణం మధ్యలోనే ఆగిపోయిందన్నారు. పాతవి మరమ్మతులకు నోచుకోలేదన్నారు. దీంతో అంగన్‌వాడీ కేంద్రాలు అద్దెగదుల్లో నిర్వహించాల్సిన పరిస్థితి ఉందన్నారు. ప్రభుత్వం వెంటనే నిధులు విడుదల చేయాలన్నారు. ఉప సభాపతి రఘురామకృష్ణంరాజు స్పందిస్తూ త్వరగా పరిష్కరించాలని సంబంధిత మంత్రికి ఆదేశాలు ఇచ్చారు.

చదువుతోపాటు ఆరోగ్యంగా ఉండాలి

ఆరోగ్య పరిరక్షణపై విద్యార్థులకు సూచనలిస్తున్న డాక్టర్ హిమబిందు

గుంతకల్లు, న్యూస్‌టుడే : విద్యార్థులు చదువులో రాణించాలంటే ఆరోగ్యాన్ని కాపాడుకోవాల్సిన అవసరముందని జిల్లా తెదేపా వైద్యుల విభాగం అధ్యక్షురాలు పత్తి హిమబిందు, వైద్యుడు విక్రమ్ అన్నారు. పట్టణంలోని రైల్వే ఆంగ్ల మాధ్యమ ఉన్నత పాఠశాలలో శుక్రవారం నారాయణ చారిటబుల్ ట్రస్టు ఆధ్వర్యంలో విద్యార్థులకు ఆరోగ్య పరిరక్షణపై అవగాహనా సదస్సు జరిగింది. సదస్సులో వారు మాట్లాడారు. అనారోగ్యానికి గురికాకుండా ఉండాలంటే ఆరోగ్యసూత్రాలను పాటించాలని చెప్పారు. ఈకార్యక్రమంలో ట్రస్టు అధ్యక్షుడు నారాయణనాక్, గౌరవాధ్యక్షుడు సూర్యనారాయణ, ఉపాధ్యక్షురాలు విజయలక్ష్మి, విశ్రాంత డిప్యూటీ కలెక్టరు గోవిందరాజులు, ఆరోగ్య పర్యవేక్షకుడు దస్తగిరి, ప్రధానాచార్యుడు మధుసూదన్ పాల్గొన్నారు.

'మెడికల్ మాఫియాను కట్టడి చేయాలి'

గుంతకల్లు పట్టణం, న్యూస్‌టుడే: ప్రైవేట్ ఆసుపత్రుల్లో డాక్టర్లు వైద్యపరీక్షల పేరుతో ప్రజలకు అనవసరమైనవి రాసి అధిక డబ్బులు వసూలు చేస్తున్నారని సీపీఐ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు జగదీశ్ ఆరోపించారు. శుక్రవారం గుంతకల్లులోని పార్టీ కార్యాలయంలో మెడికల్ మాఫియాపై ప్రత్యేకంగా మట్లాడారు. ఔషధ దుకాణాల్లో నకిలీ మందులు ఎక్కువగా ఉన్నాయని, అధికార యంత్రాంగం చర్యలు తీసుకోవడంలో విఫలమైందని ఆరోపించారు. మెడికల్ కళాశాలల పీపీపీ విధానం రద్దు చేయాలని కోరారు. దీనిపై రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలు నిర్వహిస్తామన్నారు. ఈకార్యక్రమంలో సీపీఐ నాయకులు పాల్గొన్నారు.

కుక్కర్ పేలి ఇద్దరికి గాయాలు

యల్లనూరు, న్యూస్‌టుడే : మండల పరిధిలోని చిలంకూరు గ్రామంలోని ఆదర్శ పాఠశాలలో ప్రెషర్ కుక్కర్ పేలి ఇద్దరికి గాయాలయ్యాయి. పాఠశాలలో పనిచేస్తున్న వంట చేస్తుండగా కుక్కర్ పేలడంతో ఓబులమ్మ, రామంజునమ్మలకు తీవ్ర గాయాలయ్యాయి. పాఠశాల సిబ్బంది వెంటనే బాధితులను చికిత్స నిమిత్తం స్థానిక ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి తరలించారు.

సజావుగా బార్‌కౌన్సిల్ ఎన్నికలు

ఎన్నికలో పాల్గొన్న న్యాయవాదులు

గుంతకల్లు, న్యూస్‌టుడే : ఆంధ్రప్రదేశ్ బార్ కౌన్సిల్ సభ్యుల ఎన్నికకు సంబంధించి గుంతకల్లు న్యాయస్థానంలో పని చేస్తున్న న్యాయవాదులు శుక్రవారం నిర్వహించిన ఎన్నికల్లో పాల్గొని ఓట్లు వేశారు. బార్‌కౌన్సిల్‌కు 23 మంది సభ్యులను న్యాయవాదులు ఎన్నుకోవాల్సి ఉంది. గుంతకల్లు న్యాయస్థానంలో పని చేస్తున్న 118 మంది ఓట్లు వేశారు. ఎన్నికల అధికారిగా రమేశ్ వ్యవహరించారు. మున్సిపల్ స్టాండింగ్ కౌన్సిల్ కృష్ణారెడ్డి, బార్ అసోసియేషన్ అధ్యక్షుడు జయరాం, న్యాయవాదులు గాదిలింగప్ప, పీజీఎస్ బాబు, లక్ష్మీపతి, లక్ష్మన్న, రవిశంకర్, వెంకటేశ్వర్లు, చెన్నకేశవులు, నాగశేషు, భాస్కర్‌గౌడ్, ఇదురువలి, గోపాలకృష్ణ, బడేసాబ్, మద్దికెర వెంకటేశ్వర్లు పాల్గొన్నారు.

అధ్వానంగా కేకే అగ్రహారం రహదారి

కేకే అగ్రహారం గ్రామానికి వెళ్లే ప్రధాన రహదారి అత్యంత ప్రమాదకరంగా మారింది. చెన్నంపల్లి క్రాస్ నుంచి అగ్రహారం వెళ్లే రహదారి పక్కనే పొలం ఉన్న ఓ రైతు తారురోడ్డు వరకు మట్టిని తవ్వాడు. దీంతో రహదారి పక్కనే మూడు అడుగుల లోతుగా 200 మీటర్ల మేర గొయ్యి ఏర్పడింది. రాత్రి సమయంలో వాహన చోదకులు నిర్లక్ష్యంగా వాహనాలు నడిపినా ప్రమాదానికి గురయ్యే అవకాశం ఉంది.

-న్యూస్‌టుడే, బుక్కరాయసముద్రం

కాలువలు.. చెత్తతో నిండాయ్!

పాతగుంతకల్లు మీదుగా వెళ్లే జాతీయ రహదారికి ఇరువైపులా ఉన్న మురుగు కాలువలు చెత్తమయంగా మారుతున్నాయి. కాలువలు నిండి చెత్తతో పేరుకుపోతున్నాయి. మురుగు ముందుకు కదలడం లేదు. కార్మికులు చెత్తను వారానికోసారైనా తొలగించడం లేదు. అధికారులు స్పందించాల్సిన అవసరం ఉంది.

-న్యూస్‌టుడే, గుంతకల్లు

రైతు సేవా కేంద్రం మూత

వ్యవసాయ అధికారుల నిర్లక్ష్యంతో రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. గుత్తిలోని రైతు సేవా కేంద్రం కొన్ని రోజులుగా తలుపులు తెరుచుకోవడం లేదు. వివిధ సమస్యలపై వచ్చిన రైతులు వెనుతిరుగుతున్నారు. అధికారులు ఈ- పంట నమోదులో ఉన్నామని రైతులకు సమాధానం చెబుతున్నారు. కనీసం రోజు గంట సేపు కూడా కార్యాలయం తెరవని పరిస్థితి ఉందని రైతులు వాపోతున్నారు.

-న్యూస్‌టుడే, గుత్తి గ్రామీణం

దారి పొడవునా వ్యర్థాలు

తాడిపత్రి అవుటర్ బైపాస్‌పై భారీగా వ్యర్థాలు పడేస్తున్నారు. యల్లనూరు రోడ్డు నుంచి కల్యాణ మండపం వరకు ఉన్న రెండువరసల రహదారిపై భారీగా చెత్త, కోడి వ్యర్థాలు పడేస్తున్నారు. రాకపోకలకు ఇబ్బందిగా ఉందని వాహనదారులు వాపోతున్నారు. ఈఅంశంపై రాజశేఖరుని వివరణ కోరగా వెంటనే సంబంధిత సిబ్బందిని పంపి దారిపై వేసిన వ్యర్థాలను తొలగించి శుభ్రం చేయిస్తామన్నారు.

-న్యూస్‌టుడే, తాడిపత్రి

సీసీ రహదారులు వేయరూ!

గుంతకల్లులో దోనిముక్కల రోడ్డు ఏరియా ఇందిరమ్మ కాలనీలో ఆర్టీసీ గ్యారేజ్ వెనక వీధి నుంచి టిడ్కో అపార్టుమెంట్‌కు వెళ్లే రహదారి సీసీరోడ్డుకు నోచుకోవటం లేదు. కాలనీ ఏర్పడి 18 ఏళ్లవుతోంది. కాలనీలో రెండు చోట్ల మాత్రమే సీసీరోడ్లు ఉన్నాయి. ప్రధాన రహదారి, వీధుల్లో సీసీరోడ్లు లేవు. మౌలిక వసతులు కల్పించాలని ప్రజలు అధికారులను కోరుతున్నారు.

-న్యూస్‌టుడే, గుంతకల్లు పట్టణం

నులిపురుగులను నలిపేద్దాం

బుక్కరాయసముద్రం, న్యూస్‌టుడే: చిన్నారుల శరీరంలో ఉన్న నులిపురుగులను మాత్రలు వేసి నివారిద్దామని ఎంపీడీవో సాల్మన్‌రాజు పేర్కొన్నారు. శుక్రవారం ఆయన ఎంపీడీవో కార్యాలయంలో వైద్యాధికారులు స్వాతిలక్ష్మి, తెహరున్నీసాకు నులిపురుగుల నివారణ మాత్రలు అందించారు. 17వ తేదీ నుంచి పాఠశాలలు, అంగన్‌వాడీ కంద్రాలు, కళాశాలల్లో ఏడాది పిల్లలు మొదలుకుని, 19 ఏళ్ల లోపు బాలలకు ఈ మాత్రలు వేయాలన్నారు. అనంతరం బాల్య వివాహాల నిర్మూలనపై వైద్య సిబ్బందితో కలిసి, గ్రామ ప్రజలకు అవగాహన కల్పించారు. వైద్య సిబ్బంది మోహన్‌కుమార్, మోహన్‌బాబు, సుజాత, విజయలక్ష్మి, సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.

వైద్యాధికారులకు మాత్రలు ఇస్తున్న ఎంపీడీవో సాల్మన్‌రాజు

శింగనమల: జాతీయ నులిపురుగు నిర్మూలనను పురస్కరించుకొని ఎంపీడీఓ కార్యాలయంలో మండల స్థాయి సమావేశం నిర్వహించారు. తరిమెల ప్రాథమిక వైద్యాధికారి చంద్రశేఖర్ మాట్లాడుతూ ఈ నెల 17న మండలంలోని అన్ని ప్రభుత్వ కళాశాలలు, పాఠశాలలు, అంగన్‌వాడీ కేంద్రాల్లో నులిపురుగుల నివారణ మందులు పంపిణీ చేస్తామన్నారు. ఎంపీడీఓ భాస్కర్, ఎంఈఓలు నరసింహరాజు, శివప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.

నిబంధనలు ఉల్లంఘిస్తే చర్యలు తప్పవు

మాట్లాడుతున్న ఏఎస్పీ రోహిత్ కుమార్ చౌదరి

తాడిపత్రి, న్యూస్‌టుడే: బైండోవర్ నిబంధనలను ఉల్లంఘించి వ్యవహరిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని తాడిపత్రి ఏఎస్పీ రోహిత్‌కుమార్ చౌదరి పేర్కొన్నారు. శుక్రవారం ఆయన స్థానిక పట్టణ పోలీస్‌స్టేషన్‌లో విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇప్పటికే నియోజకవర్గ వ్యాప్తంగా రౌడీషీటర్లు, గొడవలు సృష్టించే వారిని గుర్తించి ఆయా తహసీల్దార్ల ముందు బైండోవర్ చేసినట్లు తెలిపారు. అలాంటి వారు వాటిని పట్టించుకోకుండా గొడవలు, అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడితే రిమాండ్‌కు తరలిస్తామని పేర్కొన్నారు. ఇప్పటికే పెద్దపప్పూరు మండలాలనికి చెందిన ఇద్దరు, తాడిపత్రికి చెందిన ఒకరిని రిమాండ్‌కు తరలించినట్లు తెలిపారు. ప్రస్తుతం నియోజకవర్గ వ్యాప్తంగా ఉన్న 800 మందికి నిత్యం కౌన్సిల్ ఇస్తున్నామన్నారు. పట్టణ సీఐ ఆరోహణరావు, పెద్దపప్పూరు ఎస్సై చంద్రశేఖర్‌రెడ్డి పాల్గొన్నారు.

సరోజినీ నాయుడి జయంతి

సరోజినీ నాయుడి చిత్రపటం వద్ద నివాళి అర్పిస్తున్న పెన్షనర్లు

గుత్తి, న్యూస్‌టుడే : గుత్తిలో శుక్రవారం పెన్షనర్లు స్వాతంత్ర్య సమరయోధురాలు సరోజినీ నాయుడి జయంతిని ఘనంగా నిర్వహించారు. ఆమె చిత్రపటానికి పూలమాలలు వేసి అంజలి ఘటించారు. పెన్షనర్ల అసోసియేషన్ నాయకులు కుళ్లాయిబాబు, నారాయణరెడ్డి, రామమోహన్,గోవిందప్ప, నారాయణశెట్టి పాల్గొన్నారు.

వైభవంగా ఉరుసు మహోత్సవం

ప్రత్యేక ప్రార్థనలు నిర్వహిస్తున్న ముస్లిం సోదరులు

తాడిపత్రి, న్యూస్‌టుడే: తాడిపత్రిలోని అశోక్‌పిల్లర్ వద్ద ఉన్న సిద్ధిబాషా దర్గాలో శుక్రవారం ఉరుసు వైభవంగా జరిగింది. హజరత్ సయ్యద్ సిద్ధిబాషా స్వామిని ప్రత్యేకంగా అలంకరించి ప్రార్థనలు నిర్వహించారు. ఉరుసు సందర్భంగా దర్గా ఆవరణలో భారీగా రంగురంగు విద్యుత్తు దీపాలతో ప్రత్యేక అలంకరణ చేశారు. ముస్లిం సోదరులు పెద్దసంఖ్యలో పాల్గొన్నారు.

IN THE COURT OF THE HON'BLE DISTRICT JUDGE: ANANTHAPURAMU
(In the matter of obtaining permission to sell the property of minors Vannepogula Prabhash and Vannepogula Adithya)
G.W.O.P. No: 14/2026
Between:
Vannepogula Ashwini ... **Petitioner**
AND
NIL ... **Respondents**

ప్రకటన

పై నెంబరు కేసులో మైనరు పిల్లలు అయిన **వన్నెపోగుల ప్రభాష్** మరియు **వన్నెపోగుల ఆదిత్య** తరుపున వారి తల్లి గారైన **వన్నెపోగుల అశ్విని** గారు పై కోర్టు నందు మైనరు పిల్లల యొక్క ఆస్తిని వారి పోషణ కొరకు, విద్యాభివృద్ధి మరియు కుటుంబ నిర్వహణ ఖర్చుల నిమిత్తం, లోకుల నుండి చేసిన అప్పులను తీర్చుటకొరకు పిటీషన్ దాఖలు చేసి ఉన్నారు. కావున ఎవరికైనా ఎలాంటి ఆక్షేపణలు ఉన్న యెడల 10-03-2026వ తేదీన ఉదయం 10-30 గంటలకు స్వయంగా గానీ లేదా వకీలు ద్వారా గానీ పై కోర్టు వారి యెదుట హాజరై ఏమైనా ఆక్షేపణలు ఉన్నయెడల తెలుపుకొనవలెను. లేనియెడల పిటిషనర్ పరముగా తీర్మాణము చేయబడును.

షెడ్యూలు

Property situated within the RD of Ananthapuramu and SRD of Pamidi, within the P.Kondapuramu Village limits, Pamidi Mandal, Ananthapuramu District.
Item No. 1: (Link Document No. 523/2021, 3533/2025) **As per Document.**
Govt- Dry, Sy.No. 200-C1, A.C. 2.06 Paiki A.C. 0.71 Paiki A.C. 0.18 or 0.072 Hrs.
As per 1B, Adangal.
Govt-Dry, Sy.No. 200-C1A, A.C. 0.18 or 0.072 Hrs
Bounded by: East: Land of K.Sunkanna Sons, **South:** Rastha, **West:** Land of V.Prabhash in same Sy.No, **North:** Vanka.
Item No.2 : (Link Document No. 522/2021, 3532/2025) **As per Document.**
Govt- Dry, Sy.No. 200-C1, A.C. 2.06 Paiki A.C. 0.71 Paiki A.C. 0.18 or 0.072 Hrs.
As per 1B, Adangal.
Govt-Dry, Sy.No. 200-C1B, A.C. 0.18 or 0.072 Hrs
Bounded by: East: Land of V.Adithya in same Sy.No., **South:** Rastha, **West:** Land Sold by V.Shankar Narayana in same Sy.No, **North:** Vanka.
(By order of the court)
V.BHARADWAJA PADMANABHA TEJA, Advocate, Ananthapuramu. Cell No. 9700713342

మహిళలు అన్ని రంగాల్లో పోటీపడాలి

దుర్గాదేవి, రుద్రమదేవి తదితర వేషధారణలో బాలికలు

గుంతకల్లు, న్యూస్‌టుడే : సమాజంలో పురుషుల సంఖ్యతో సమానంగా ఉన్న మహిళలు అన్ని రంగాల్లో ప్రత్యేకతను చాటుకోవాల్సిన అవసరముందని భాజపా మహిళా మోర్చా రాష్ట్ర ఉపాధ్యక్షురాలు, ఇన్నర్‌వీల్ అధ్యక్షురాలు సునీత అన్నారు. ఆర్ఎస్ఎస్ ఏర్పాటై వంద సంవత్సరాలు పూర్తి అయిన సందర్భంగా స్థానిక సరస్వతి విద్యామందిరంలో శుక్రవారం మహిళలకు చెందిన సప్తశక్తి సంఘం సమావేశం జరిగింది. బాలికలు వివిధ వేషధారణలో అలరించారు. సంఘం ప్రతినిధులు వసుంధర, కృష్ణవేణి, ఇందిర, జ్యోతి పాల్గొన్నారు.

శింగనమలలో వరాహాల అపహరణ

శింగనమల, న్యూస్‌టుడే : శింగనమలలోని ఎస్సీ కాలనీలో గుర్తు తెలియని వ్యక్తులు 30 వరాహాలను అపహరించారని పెంపకందారులు వాపోయారు. గురువారం అర్ధరాత్రి కాలనీలోని సుధాకర్, తిప్పన్నలకు చెందిన షెడ్డులో ఉన్న పందులను ప్రత్యేక వాహనంలో తరలించారన్నారు. బాధితులు శింగనమల పోలీసులకు ఫిర్యాదు చేశారు. రూ. 3 లక్షల వరకు నష్టపోయామని బాధితులు వాపోతున్నారు

ప్రతిభా పోటీల్లో జయకేతనం

కళాశాల ప్రధానాచార్యుడు వరప్రసాద్ నుంచి బహుమతులను అందుకుంటున్న విజేతలు

గుంతకల్లు, గుంతకల్లు పట్టణం : విద్యార్థుల్లో విజ్ఞానాన్ని, పోటీతత్వాన్ని పెంపొందించడానికి 'ఈనాడు' చేస్తున్న ప్రయత్నాలు విద్యార్థులకు చాలా ప్రయోజన కరంగా ఉన్నాయని శకరానంద గిరిస్వామి ఎయిడెడ్ జూనియర్ కళాశాల ప్రధానాచార్యుడు వరప్రసాద్ అన్నారు. ఇటీవల పట్టణంలోని ఎనిమిది ఉన్నత పాఠశాలల్లో 8 నుంచి 10 వ తరగతి చదువుతున్న విద్యార్థులకు వివిధ అంశాల్లో 'ఈనాడు' ఆధ్వర్యంలో పోటీలను నిర్వహించి ప్రథమ, ద్వితీయ, తృతీయ బహుమతులను అందజేశారు. ఈవిజేతలకు శుక్రవారం పట్టణ స్థాయిలో ప్రతిభా పోటీలు నిర్వహించారు. మాతృభాషా ప్రాధాన్యం.. పరిరక్షణకు చేపట్టాల్సిన చర్యలు అనే అంశంపై వ్యాసరచన, నీటి సంరక్షణ నిర్వహణ, ప్రతినీటి బొట్టు విలువైనదనే వంటి అంశాలపై చిత్రలేఖనం, ఆరోగ్యమే మహాభాగ్యం మానసిక, శరీరక ఆరోగ్యానికి పాటించాల్సిన ఆహార అలవాట్లు, జీవన శైలి అంశంపై వక్తృత్వ పోటీలు జరిగాయి. దీంతోపాటు వర్తమాన అంశాలపై క్విజ్ పోటీలు నిర్వహించారు. ఈ పోటీల్లో కొందరు విద్యార్థులు అత్యంత ప్రతిభ చూపారు. విజేతలకు ప్రధానాచార్యుడు బహుమతులను అందజేశారు.

వ్యాసరచనలో విజేతలు : వ్యాసరచన పోటీల్లో బి. షైనిజరుషా (సెయింట్ పీటర్స్ పాఠశాల), డి. ఉజ్మా (రాజేంద్ర ప్రసాద్ మున్సిపల్ పాఠశాల), ఎ.సుచైత్ర (విజ్ఞాన్‌జ్యోతి పాఠశాల) ప్రథమ, ద్వితీయ, తృతీయ స్థానాల్లో నిలిచి బహుమతులు అందుకున్నారు.

చిత్రలేఖనం : సి. మధుప్రియ (సరోజినీ నాయుడు మున్సిపల్ బాలికోన్నత పాఠశాల), ఎన్. మిత్ర (రాజేంద్రప్రసాద్ మున్సిపల్ పాఠశాల), కె. సురేఖ (సరోజినీ నాయుడు మున్సిపల్ పాఠశాల) మొదటి, రెండు, మూడవ బహుమతులను కైవసం చేసుకున్నారు.

వక్తృత్వం : పి. నందిత (రాజేంద్రప్రసాద్ మున్సిపల్ పాఠశాల), విభాకార్వా (రైల్వే ఉన్నత పాఠశాల), కె. మౌనిక (సరోజినీ నాయుడు మున్సిపల్ పాఠశాల) ప్రథమ, ద్వితీయ, తృతీయ బహుమతులు అందుకన్నారు.

క్విజ్ పోటీలు : ఎం. శ్వేత (సర్వేపల్లి రాధాకృష్ణన్ పాఠశాల), టి. శ్రేయాస్ (రైల్వే ఉన్నత పాఠశాల), డి. చందన (విజ్ఞాన్‌జ్యోతి పాఠశాల) మొదటి, రెండు, మూడో బహుమతులు అందుకున్నారు.

WANTED
Post : 01 Gunman (Double Barrel Gun)
Location : POWERGRID 400/220 KV Substation, Gooty, Anantapur (Dist), A.P.
Age : 35 to 65 Years
Wages : Asper DGR Wages
Contact Person: K.Laxminarayan
Phone: +91 8730995372

ఉపాధి హామీ పనులపై ప్రజావేదిక

వేదికపై పనుల తీరును విచారిస్తున్న అధికారులు

గార్లదిన్నె, న్యూస్‌టుడే: మండలంలోని పలు గ్రామాల్లో చేపట్టిన ఉపాధిహామీ పథకం పనులు, వాటికి ఖర్చుపెట్టిన నిధులపై సామాజిక తనిఖీ బృందం సర్వే చేపట్టారు. పంచాయతీ, ఉపాధిహామీ, ఆర్‌డబ్ల్యూఎస్, ఉద్యానశాఖ పరిధిలో పనులకు గాను రూ. 11.38కోట్లు ఖర్చుచేశారు. కేవలం రూ. 6.72 లక్షలు రికవరీకి ఆదేశాలు జారీ చేశారు. ఎంపీడీవో కార్యాలయంలో శుక్రవారం చేపట్టిన ప్రజావేదిక కార్యక్రమానికి వాటర్‌షెడ్డు అదనపు ప్రాజెక్టు డైరెక్టర్ సుధాకరరెడ్డి, జిల్లా విజిలెన్స్ అధికారి శ్రీనివాసులు, ఏపీడీలతోపాటు సామాజిక తనిఖీ బృందం ఉపాధి హామీ సిబ్బంది పాల్గొన్నారు. పంచాయతీల వారీగా ఖర్చుచేసిన నిధుల వివరాలను ప్రజావేదికలో వెల్లడించారు. సంజీవపురం గ్రామంలో ఉపాధి కింద గోకులం షెడ్డు నిర్మించినా పూర్తి మొత్తం నిధులు చెల్లించకుండా నాలుగు పశువులు ఉన్నట్లు మాత్రమే గుర్తించి తమకు అన్యాయం చేశారని రైతు చంద్రనారాయణ అధికారుల ఎదుట వ్యక్తపరిచారు. ప్రాజెక్టు డైరెక్టర్ సుధాకరరెడ్డి స్పందిస్తూ మిగిలిన బిల్లు వచ్చేలా చూడాలని స్థానిక సిబ్బందిని సూచించారు. కొన్ని రికార్డులు సక్రమంగా లేకపోవడంతో కాస్త అసంతృప్తిని వ్యక్తం చేస్తూ ఇక నుంచి క్షేత్రస్థాయి సహాయకులు కూలీలకు సంబంధించిన రికార్డుల నిర్వహణ సరిగా ఉండేలా చూడాలన్నారు. ఖర్చు చేసిన నిధుల్లో రూ. 6.72లక్షలు రికవరీ చేయాలని సూచించినట్లు ఏపీవో ఓబన్న తెలిపారు.

కార్మికుల సంక్షేమానికి ప్రాధాన్యం

బుక్కరాయసముద్రం, న్యూస్‌టుడే : బుక్కరాయసముద్రం మేజర్ పంచాయతీలో పనిచేస్తున్న పారిశుద్ధ్య కార్మికుల సంక్షేమానికి ప్రత్యేక ప్రాధాన్యం ఇస్తున్నామని కార్యదర్శి శ్రీనివాసులు తెలిపారు. పంచాయతీ కార్మికులకు ఇవ్వాల్సిన సబ్బులు, కొబ్బరినూనెలు, ఇతర సామగ్రిని సర్పంచి పార్వతి చేతుల మీదుగా అందించారు. త్వరలోనే కార్మికులకు దుస్తులు, బూట్లు ఇతర సామగ్రి ఇస్తామన్నారు. వేతనాలు ఆలస్యం కాకుండా ప్రతి నెలా అందిస్తామన్నారు. కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శి శ్రీనివాసులు, కార్మికులు పాల్గొన్నారు.

కార్మికులకు సామగ్రి అందిస్తున్న సర్పంచి పార్వతి, కార్యదర్శి శ్రీనివాసులు

నైపుణ్య శిక్షణతో ఉపాధి అవకాశాలు

మాట్లాడుతున్న కరస్పాండెంట్ కేసీ హరికుమార్

గుంతకల్లు పట్టణం, న్యూస్‌టుడే : ఆధునిక ప్రపంచంలో సాంకేతికతతో పాటు నైపుణ్య శిక్షణ ఉంటేనే ఉపాధి అవకాశాలు లభిస్తాయని కళాశాల కరస్పాండెంట్ కేసీ హరికుమార్ పేర్కొన్నారు. శుక్రవారం గుంతకల్లులో శంకరానందగిరి స్వామి డిగ్రీ కళాశాలలో ఆంధ్రప్రదేశ్ నైపుణ్యాభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో డిగ్రీ విద్యార్థులకు ఫార్మా మార్కెటింగ్ అంశాలపై శిక్షణ కార్యక్రమాన్ని కరస్పాండెంట్ ప్రారంభించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ శిక్షణ 30 రోజుల పాటు ఉంటుందని, విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రకటించే రిక్రూట్‌మెంట్ పోటీ పరీక్షలకు ఆప్టిట్యూడ్ టెస్ట్ శిక్షణ తరగతులను ప్రారంభించినట్లు పేర్కొన్నారు. ప్రిన్సిపల్ వెంకటేశ్వర్లు, అధ్యాపకులు తదితరులు పాల్గొన్నారు.

WANTED
Post : 07 Gunman (Double Barrel Gun)
Location : POWERGRID 400/220 KV Substation, Guntakal, Thimmapuram, Anantapur (Dist), A.P.
Age : 35 to 65 Years
Wages : Asper DGR Wages
Contact Person: K.Laxminarayan
Phone: +91 8730995372

అనంతపురం

● అనంతపురం ● రాప్తాడు

ధ్రువపత్రాలు చూపుతున్న ఆసుపత్రి సిబ్బంది

'రక్తదానం చేస్తే ప్రాణదానం చేసినట్లే'

అనంత నగరపాలక, న్యూస్‌టుడే: రక్తం దానం చేస్తే ప్రాణ దానం చేసినట్లు అని ఆనంద్ ఆసుపత్రి డాక్టర్ ఆనంద్ పేర్కొన్నారు. నగరంలోని రామచంద్రనగర్‌లో ఉన్న ఆనంద్ ఆసుపత్రి వార్షికోత్సవం సందర్భంగా ఇండియన్ రెడ్‌క్రాస్ సొసైటీలో ఉచిత వైద్య శిబిరం నిర్వహించారు. సిబ్బందితో పాటు పలువురు రక్తదానం చేశారు. డాక్టర్ ఆశాలత, డాక్టర్ శంకర్ గౌడ్ పాల్గొన్నారు

తాగునీటి సమస్య తలెత్తకుండా చర్యలు తీసుకోండి

రాంనగర్(అనంతపురం), న్యూస్‌టుడే: వేసవిలో తాగునీటి సమస్య తలెత్తకుండా ముందస్తుగా చర్యలు తీసుకోవాలని ఎమ్మెల్యే పరిటాలసునీత కోరారు. శుక్రవారం బడ్జెట్ సమావేశాల్లో జీరో అవర్‌లో ఎమ్మెల్యే మాట్లాడారు. అనంతపురం గ్రామీణం, ఆత్మకూరు మండలాల్లోని 50 గ్రామాల్లో తాగునీటి సమస్య తీవ్రంగా ఉందన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు జలజీవన్ మిషన్ పథకం కింద రూ.90 కోట్లతో పీబీసీఆర్ నుంచి తాగునీటి పైప్‌లైన్, ట్యాంకుల నిర్మాణాలు చేపట్టారన్నారు. ఇప్పటికే 70 శాతం పనులు పూర్తి అయ్యాయని, వచ్చే వేసవిని దృష్టిలో పెట్టుకుని తక్షణమే పెండింగ్ బిల్లులు మంజూరు చేయాలని కోరారు.

మేమున్నాం.. మీకు తోడుగా

ఆత్మకూరు: 9701452321,
ఎస్కే, జేఎన్‌టీయూ: 8008573005
శారదానగర్: 8008573049

సమస్య: నగరంలోని శ్రీనగర్ పంచముఖ ఆంజనేయస్వామి దేవాలయం సమీపంలో పది రోజుల నుంచి వీధి దీపాలు వెలగడం లేదు. - చంద్రశేఖరాచారి

సమాధానం: వీధి దీపాలు వెలిగే విధంగా చర్యలు తీసుకుంటాం.

సమస్య: కొవ్వూరు నగర్‌కు వెళ్లే ప్రధాన రోడ్డులో సీవేజీపైప్ లీకేజీ అవుతోంది. - మహేష్

సమాధానం: నీరు లీకేజీ కాకుండా చర్యలు చేపడతాం. - సత్యనారాయణ, [illegible] - న్యూస్‌టుడే, అశోక్‌నగర్

కాయగూరల ధరలు

అరవిందనగర్ (అనంతపురం), న్యూస్‌టుడే: (అనంతపురం పాతూరు మార్కెట్లో ధరలు కిలో రూ.లలో) టమాటాలు 20, రెండోరకం 10, ఉల్లిగడ్డలు 35, రెండోరకం 25, బంగాళాదుంపలు 30, మిరపకాయలు 40, బెండకాయలు 25, వంకాయలు 20, ముల్లంగి 20, బీట్‌రూట్ 40, బీరకాయలు 40, కాకరకాయలు 40, చౌకాయలు 30, క్యాప్సికమ్ 35.

తెరపై ఈనాడు

అనంతపురం (కమలానగర్), న్యూస్‌టుడే: గౌరి: లవ్‌స్టోరీ, విత్ లవ్, గాయత్రి: చఛా పచ్చ, నీలిమ: మనసంతానువ్వే, త్రివేణి: సీత పయనం, ఎస్వీ సినిమా, శాంతి, తరంగిణి: కపుల్ ఫ్రెండ్లీ, ఫంకీ, సుధా: మన శంకర వరప్రసాద్.

నగరంలో ఈనాడు

కమలానగర్, న్యూస్‌టుడే: ఆర్డీటీ సంస్థ ఎఫ్‌సీఆర్ఏను పునరుద్ధరించాలనే అంశంపై నేడు ప్రెస్‌క్లబ్‌లో ప్రజా సంఘాల నాయకులతో సీపీఐ రౌండ్‌టేబుల్ సమావేశం

నగరంలో.. గరళం

మార్కెట్ యార్డులో కాలువలో పెరుగుతున్న గడ్డి

రాంనగర్, శారదానగర్, న్యూస్‌టుడే: నగరంలో మురుగు కాలువల నిర్వహణ అస్తవ్యస్తంగా తయారైంది. అనంతపురం వ్యవసాయ మార్కెట్ యార్డులో నిర్మించిన పెద్ద కాలువల్లో కొన్నేళ్ల నుంచి చెత్తా చెదారం తొలగించలేదు. మట్టితో పూడిపోవడం, పిచ్చిమొక్కలు, గడ్డి మొక్కలు పెరగడం, వ్యర్థాలు కాలువలో పడేయడంతో దుస్థితికి చేరాయి. ప్లాస్టిక్ కవర్లు, మద్యం సీసాలు, తదితర వ్యర్థాలతో కాలువలు నిండిపోయాయి. కొన్నేళ్లుగా నిర్వహణ గాలికొదిలేయడంతో మురుగు ముందుకు కదలడం లేదు. జిల్లా మార్కెటింగ్‌శాఖ కార్యాలయం సీసీ రోడ్డులో ఉన్న కుళాయిల నుంచి నీరంతా పక్కన కాలువలోనే పారుతోంది. అవి పూడిపోవడంతో పాత ఆర్‌బీకే హబ్ గోదాము వద్ద పాచిపట్టి దుర్వాసన వస్తోంది. దీంతో స్థానికులు ఇబ్బందులు పడుతున్నారు. కొత్త పాలకవర్గం కొలువుదీరినా పరిస్థితి మెరుగుపడలేదు. దోమల స్వైర విహారంతో కాలనీవాసులు డెంగ్యూ, మలేరియా వ్యాధుల బారిన పడుతున్నారు.

ఇక్కడే అధికం

● నగరంలోని త్రివేణి థియేటర్ మూడో క్రాస్‌లోని చైత్ర ఆసుపత్రి (పాత బీఎస్ఎన్ఎల్ కార్యాలయం) ఎదురుగా ఉన్న ఇళ్ల ముందు మురుగు కాలువలు శుభ్రం చేయక నెలరోజులకుపైగా అవుతోందని స్థానికులు చెబుతున్నారు. పారిశుద్ధ్య కార్మికులకు చెప్పిన పెడచెవిన పెడుతున్నారని వారు ఆవేదన వ్యక్తంచేస్తున్నారు.

● గుత్తి రోడ్డు ఎన్టీఆర్ మార్గ్ బ్రాహ్మిణి ఫర్నిచర్ ఎదురుగా ఉన్న నారాయణరెడ్డి కాలనీలో సైతం కాలువలు శుభ్రం చేయక రోజులు గడుస్తున్నాయి. ప్లాస్టిక్ పేపర్లు, విరిగిన చెట్టు కొమ్మలు, ప్లాస్టిక్ గ్లాసులు, వ్యర్థాలతో నిండి మురుగు ముందుకు సాగడం లేదు. పరిస్థితిని అధికారుల దృష్టికి తీసుకెళ్లినా స్పందన లేదని కాలనీవాసులు చెబుతున్నారు.

స్వామి సన్నిధిలో..

మొదటి రోడ్డు శివాలయంలో

ఉదయం 7గంటలకు మహాన్యాస పూర్వక రుద్రాభిషేకం ● సాయంత్రం 5 గంటలకు దీక్షా హోమం ● 6 గంటలకు గజవాహనంపై గ్రామోత్సవం ● రాత్రి 8 గంటలకు దశ హారతులు, చిన్నారుల కూచిపూడి నృత్య ప్రదర్శన

బ్రహ్మకుమారీస్ విశ్వవిద్యాలయంలో

సాయంత్రం 5.30 గంటలకు సామూహిక లక్ష దీపోత్సవం ● 6.30కు సహస్ర కోటి లింగ దర్శనం ● 7.30 కు అభిషేక లింగ దర్శనం, మహా సంకీర్తన ● 8.30 గంటలకు సాంస్కృతిక కార్యక్రమాలు

అన్నవరం సత్యదేవాలయంలో



ఉదయం 6.00 గంటలకు పంచామృతాభిషేకం ● 7.00కు సామూహిక హోమం ● 8.30కు సామూహిక సత్యనారాయణ స్వామి వ్రతాలు ● 7.30కు ప్రాకారోత్సవం ● 8.00కు నక్షత్ర హారతులు ● 8.15కు ఊంజల్‌సేవ

హౌసింగ్‌బోర్డు వెంకటేశ్వరస్వామి ఆలయంలో

ఉదయం 7.00కు పంచామృత అభిషేకం, సర్వ దర్శనం ● 8.30కు మహా మంగళ హారతులు ● 5.00 సర్వదర్శనం ● 6.00కు ఉచిత హోమియో వైద్యసేవ ● 6.30కు పాదుకా సేవ

- అనంత సాంస్కృతికం, న్యూస్‌టుడే

ఇరు కుటుంబాల ఘర్షణ.. ఏడుగురికి గాయాలు

అనంత నేరవార్తలు: రెండు కుటుంబాల మధ్య తలెత్తిన వివాదం ఘర్షణగా మారి దాడులకు దారి తీసింది. ఈ దాడుల్లో ఏడుగురు స్వల్పంగా గాయపడ్డారు. వివరాలు మేరకు ఐదో రోడ్డుకు చెందిన కృష్ణవేణి, శివరామ్ దంపతుల మధ్య ఆరునెలలుగా మనస్పర్థలు ఉండటంతో కొంతకాలంగా వేర్వేరుగా ఉంటున్నారు. శుక్రవారం సన్నిహితుడు మృతి చెందడంతో ఇరు కుటుంబాల వారు అంత్యక్రియలకు హాజరయ్యారు. శ్మశానంలో ఎదురుపడి గొడవపడ్డారు. పెద్దలు సర్ది చెప్పడంతో అక్కడి నుంచి వెళ్లిపోయారు. ఇళ్లకు వెళ్లి మరోసారి ఘర్షణకు దిగారు. ఒకరిపై ఒకరు కత్తులతో దాడి చేసుకున్నారు. దాడిలో నరసింహులు, కొల్లప్ప, చిరంజీవి, వంశీ, పవన్, లాస్య, వెంకటమ్మలు గాయపడ్డారు. వీరిని చికిత్స నిమిత్తం ప్రభుత్వ సర్వజన ఆసుపత్రికి తరలించారు.

చికిత్స పొందుతూ వ్యాపారి మృతి

అనంత నేరవార్తలు, న్యూస్‌టుడే: మద్యానికి బానిసైన ఓ చిరు వ్యాపారి ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతిచెందిన ఘటన శుక్రవారం చోటుచేసుకుంది. తెలంగాణలోని ఖమ్మం జిల్లా ఎర్రుపాలెం మండలం రెమిడిచెర్లకు చెందిన శామినేని సురేశ్ (37) బతుకు దెరువు నిమిత్తం నగరానికి వలస వచ్చాడు. కళ్యాణదుర్గం రోడ్డులో ప్లాస్టిక్ వస్తువుల విక్రయ దుకాణం నిర్వహిస్తూ, నాలుగో రోడ్డులో నివాసముండేవాడు. అతను కొంతకాలంగా మద్యానికి బానిస కావడంతో వ్యాపారాన్ని పట్టించుకోకుండా జులాయిగా తిరిగేవాడు. ఐదు రోజుల క్రితం భార్యాభర్తల మధ్య గొడవ జరగడంతో మనస్తాపానికి గురైన వ్యాపారి ఈనెల 10న దుకాణంలో విషద్రావణం తాగి అపస్మారక స్థితిలోకి జారుకున్నాడు. స్థానికులు గుర్తించి ప్రభుత్వ సర్వజన ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ శుక్రవారం ప్రాణాలు విడిచాడు.

మెడికల్ ఫార్మా మాఫియాపై ఆందోళన: సీపీఐ

గోడపత్రికలను విడుదల చేస్తున్న నాయకులు

ఆజాద్‌నగర్ (అనంతపురం), న్యూస్‌టుడే: మెడికల్ ఫార్మా మాఫియాపై రాష్ట్రవ్యాప్తంగా నేడు సీపీఐ ఆధ్వర్యంలో ఆందోళన కార్యక్రమం నిర్వహిస్తామని ఆ పార్టీ నాయకులు పేర్కొన్నారు. నగరంలోని నీలం రాజశేఖర్‌రెడ్డి భవనంలో శుక్రవారం ప్రచార గోడపత్రికలు విడుదల చేశారు. సీపీఐ జిల్లా కార్యదర్శి నారాయణస్వామి మాట్లాడుతూ రాష్ట్రంలో మెడికల్ రంగం పెద్ద మాఫియాగా రూపాంతరం చెందిందన్నారు. నకిలీ మందుల వినియోగం ప్రజల ఆరోగ్యంపై తీవ్రమైన ప్రభావం చూపుతోందని ఆందోళన వ్యక్తం చేశారు. ఆందోళన కార్యక్రమాల్లో నిరుద్యోగ, యువత, ప్రజాసంఘాల మేధావులు పాల్గొని జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. జిల్లా సహాయ కార్యదర్శి మల్లికార్జున, కార్యదర్శి వర్గ సభ్యులు కేశవరెడ్డి, టి.నారాయణస్వామి, కార్యవర్గ సభ్యులు రమణయ్య, రాజేశ్, రమేశ్ పాల్గొన్నారు.

'పంచ్‌ప్రభాకర్‌పై చర్యలు తీసుకోండి'

ఉమానగర్, న్యూస్‌టుడే: ఏపీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిలపై అనుచిత వ్యాఖ్యలు చేసిన పంచ్ ప్రభాకర్‌పై చర్యలు తీసుకోవాలని కాంగ్రెస్ నాయకులు డిమాండ్ చేశారు. టూటౌన్ పోలీసు స్టేషన్‌లో ఈ మేరకు ఫిర్యాదు చేశారు. కాంగ్రెస్ మైనార్టీ సెల్ రాష్ట్ర అధ్యక్షుడు దాదాగాంధీ, గాజుల వాసు, శర్మాస్‌వలి, షఫి పాల్గొన్నారు.

మహిళలు అన్ని రంగాల్లో పోటీపడాలి

గుంతకల్లు: సమాజంలో పురుషుల సంఖ్యతో సమానంగా ఉన్న మహిళలు అన్ని రంగాల్లో ప్రత్యేకతను చాటుకోవాల్సిన అవసరముందని భాజపా మహిళా మోర్చా రాష్ట్ర ఉపాధ్యక్షురాలు, ఇన్నర్ వీల్ అధ్యక్షురాలు సునీత అన్నారు. ఆర్‌ఎస్‌ఎస్ ఏర్పాటై వంద సంవత్సరాలు పూర్తి అయిన సందర్భంగా సరస్వతి విద్యామందిరంలో సప్తశక్తి సంఘం సమావేశం జరిగింది.

మహారాజశ్రీ డిప్యూటీ రిజిస్ట్రార్ ఆఫ్ చిట్స్/ ఆర్బిట్రేటర్: అనంతపురము

DRA. No. 133/2025

Between :-
M/s Margadarsi Chit Fund Pvt. Ltd., Anantapuramu .... Disputant
V/s
M.Suresh Kumar & Others ... Opponents

అపోనెంట్ 7 కి నోటీసు

Opponent No. 07: C.Kristappa, S/o C.K.Subbaiah, Office Subordinate, A.P. State Civil Suppliers Corporation Ltd., Buddappa Nagar, Ananthapuramu. R/o D.No. New Ramakrishna Nagar, Near T.V. Tower, Anantapuramu.

డిస్ప్యూటెంట్ డిస్ప్యూట్ బాకీ మొత్తము **Rs. 14,95,523/-** లు రాబట్టుకొనుటకు గాను మీపై దాఖలు చేసిన డిస్ప్యూట్‌లో 7వ అపోనెంట్ అయిన మీరు **18-02-2026**వ తేదీన హాజరు అగుటకు గాను వాయిదా ఉన్నది. పై దినం ఉదయం 11.00 గంటలకు డిప్యూటీ రిజిస్ట్రార్ ఆఫ్ చిట్స్, O/o ది జిల్లా రిజిస్ట్రార్, డి.నెం- 6/3/134, 1వ అంతస్తు, రాంనగర్, అనంతపురం వారి ఎదుట హాజరై మీ ఆక్షేపణలు తెలుపుకోనంతట డిస్ప్యూట్ మీ పరోక్షమున తీర్మానించబడును.

By order of Deputy Registrar of Chits
O/o District Registrar,
Registration and Stamps Dept,
D.No. 6-3-134, 1st Floor,
Ram Nagar, Anantapuramu.

శివకోటి శ్రీపీఠంలో మహాశివరాత్రి పూజలు

పూజ కార్యక్రమంలో అర్చకులు

అనంత సాంస్కృతికం: స్థానిక బెంగళూరు రోడ్డు శివకోటి శ్రీపీఠంలో మహాశివరాత్రి రోజున ప్రత్యేక శివపూజలు జరుగనున్నట్లు నిర్వాహకులు తెలిపారు. మూలమూర్తికి ఆదివారం ఉదయం, సాయంత్రం ఆరు గంటలకు యామపూజలు జరుగుతాయని చెప్పారు. అర్ధరాత్రి లింగోద్భావ కాల మహా పూజలు, రాత్రి 8 గంటలకు శ్రీలలిత శివ కామ సుందరులకు కల్యాణ మహోత్సవం జరుగుతుందని వివరించారు. ఉదయం 6, 9, 11 గంటలకు భక్తుల స్వహస్తాలతో షోడశ మండపంలోని శివలింగానికి పూజలు, అభిషేకాలు చేయిస్తామన్నారు. మరింత సమాచారానికి 85008 50016, 94901 23223, 70366 76676 చరవాణిలో సంప్రదించాలని వారు సూచించారు.

కైలాస పర్వతంపై శివపార్వతులు

అనంత సాంస్కృతికం: నగరంలోని మొదటిరోడ్డు శ్రీకాశీ విశ్వేశ్వరాలయంలో బ్రహ్మోత్సవాల్లో భాగంగా శుక్రవారం పలు ఆధ్యాత్మిక కార్యక్రమాలు జరిగాయి. ఉదయం స్వామివారికి మహాన్యాస పూర్వక ఏకవార రుద్రాభిషేకం, శ్రీసరస్వతీ హోమం జరిపారు. సాయంత్రం దీక్షా హోమం అనంతరం శివపార్వతులు రుద్రాక్ష, స్పటిక మాలల అలంకరణలో కైలాసపర్వతంపై విహరించారు. చిన్నారుల కూచిపూడి నృత్యప్రదర్శనలు ఆకట్టుకున్నాయి. ధర్మకర్తలు రాజు, చరణ్, విష్ణు, ఆదిశేషయ్య, అనంతకుమారి, రాధ, రమణమ్మ, శ్రీదేవి, రత్నమ్మ, వనితాబాయి, ఎక్స్ అఫీషియో సభ్యుడు కిషోర్‌కుమార్, దేవాదాయశాఖ పరమేశ్వర, నవీన్, అర్చక బృందం నరసింహశాస్త్రి, శ్రీహర్ష పర్యవేక్షించారు.

భక్తిశ్రద్ధలతో సామూహిక వ్రతం

అనంత సాంస్కృతికం: విజయ ఏకాదశి సందర్భంగా అశోక్‌నగర్‌లోని సత్యదేవాలయంలో శుక్రవారం సామూహిక సత్యనారాయణస్వామి వ్రతం వైభవంగా జరిగింది. స్వామివారికి పంచామృతాభిషేకం నిర్వహించి సామూహిక వ్రతం జరిపారు. పదుల సంఖ్యలో దంపతులు వ్రతంలో పాల్గొన్నారు. దంపతులు స్వామి వారికి కాయ, కర్పూరం సమర్పించి మొక్కులు తీర్చుకున్నారు.

మహోత్సవానికి ఏర్పాట్లు పూర్తి

రాంనగర్(అనంతపురం), న్యూస్‌టుడే: నగరంలోని శ్రీనగర్‌కాలనీలో విశాలమైన మైదానంలో మహాశివోత్సవానికి భారీ ఏర్పాట్లు చేస్తున్నారు . మహాశివోత్సవానికి 15 వేల శివలింగాలు(చిన్నవి) నర్మదా నది నుంచి తీసుకొచ్చారు. 16 వేల పూజా కిట్లను సిద్ధం చేశారు. ఆదివారం సాయంత్రం 6 గంటలకు పూజా కార్యక్రమాలు ప్రారంభమవుతాయన్నారు.

శాంతియాత్ర ప్రారంభం

అనంత సాంస్కృతికం: పాతూరు చెన్నకేశవస్వామి గుడి ఆవరణలో 13 నుంచి మూడురోజులపాటు జరగనున్న మహా శివరాత్రి మహోత్సవాల్లో భాగంగా శుక్రవారం రాత్రి శాంతియాత్ర భక్తిశ్రద్ధలతో జరిగింది. నిర్వాహకురాలు శారదాబెన్ సారథ్యంలో వన్‌టౌన్ సీఐ వెంకటేశ్వర్లు, ఈవో సుధారాణి యాత్ర ప్రారంభించారు.

పన్నులు వసూలు చేస్తేనే అభివృద్ధి

అనంత నగరపాలక, న్యూస్‌టుడే: ఆస్తి, నీటి, ఖాళీ జాగా పన్నులు వందశాతం వసూళ్లు చేస్తేనే నగరం అభివృద్ధికి దోహదం అవుతుందని కమిషనర్ జశ్వంత్ రావు పేర్కొన్నారు. శుక్రవారం నగర పాలక కొత్త కౌన్సిల్ సమావేశం హాల్లో ఇంజినీరింగ్, రెవెన్యూ, వార్డు సెక్రటరీలు, అమినీటిలు, టాప్ ఇన్‌స్పెక్టర్లు, ఫిట్టర్లతో సమీక్షా సమావేశం నిర్వహించారు. బకాయిలు ఎక్కువగా ఉన్న వారికి రెడ్ నోటీసులు ఇవ్వాలన్నారు. పన్నులు చెల్లించకుండా ఉన్న వారిని గుర్తించి వసూళ్లు చేయాల్సిన అవసరం ఉందన్నారు. ప్రతి రోజు లక్ష్యాలను నిర్దేశించుకొని ఆ మేరకు వసూలు చేయాలన్నారు. డిప్యూటీ కమిషనర్ అంజయ్య, ఎస్ఈ రాజశేఖర్ పాల్గొన్నారు.

● నగరం అన్ని విధాల అభివృద్ధి చేయడానికి కృషి చేయాలని పలువురు తెదేపా నేతలు కమిషనర్ జశ్వంత్ రావును కోరారు. శుక్రవారం నగరపాలికలోని కమిషనర్ ఛాంబర్లో పలువురు తెదేపా నేతలు ఆయన్ను సన్మానించారు. తెదేపా రాష్ట్ర కార్యదర్శి బుగ్గయ్య చౌదరి, జిల్లా ఉపాధ్యక్షుడు కృష్ణకుమార్, మాజీ కార్పొరేటర్ సరిపూటి రమణ పాల్గొన్నారు.

మాట్లాడుతున్న కమిషనర్ జశ్వంత్ రావు

IN THE COURT OF THE PRL. DISTRICT JUDGE: ANANTAPURAMU

G.W.O.P. No:10/2026

(In the matter of appointment of guardian to the person and property of Lunacy i.e. P.Vasantha Kumari)

Between:
Pasupuleti Gnana Sai S/o P.Hari Narayana, R/o D.No. 1/229, 2nd Road, Anantapuramu city **....Petitioner.**
And
To whom so ever it may concern **....Respondent.**

ప్రకటన

ఇందుమూలముగా యావన్మందికి తెలియచేయడమేమనగా పైనెంబరు కేసులో P.Vasantha Kumari Lunatic ఉన్నందున ఆమె తండ్రి అయిన P.ఈశ్వరయ్య అనంతపురం పోస్టు ఆఫీసులో పోస్టుమెన్‌గా పనిచేస్తూ చనిపోయినందున ఆతనికి రావాల్సిన పెన్షన్ తీసుకొనుటకు ఆమెకు గార్డియన్ ఉండుటకు పై కోర్టు నందు **Pasupuleti Gnana sai** పిటిషనర్ దావా దాఖలు చేసియున్నారు. సదరి కేసులో ఎవ్వరికైన ఎలాంటి ఆక్షేపణలు ఉన్నయెడల స్వతహాగా గానీ లేక వకీలు ద్వారాగాని తేది 26-02-2026వ తేదీ ఉదయం 10.30 గం॥లకు హాజరై తెలుపుకొనవచ్చును. లేనియెడల పై కోర్టువారు అర్జీదారుని పరముగా తీర్మానించెదరని తెల్పడమైనది.

షెడ్యూల్

Pension Amount relating to P.Eswaraiah who worked as Postman in Postal Department in Anantapuramu Division i.e. pension amount relating to P.Eswaraiah.

(కోర్టు ఉత్తర్వుల మేరకు)

Smt. G.PADMAJA,
Advocate, Anantapuramu

IN THE COURT OF THE PRL. SENIOR CIVIL JUDGE, ANANTHAPURAMU.
E.P.No: 158/2018 in O.S.No: 553/2011

Between
Bachala Chennakesava Reddy, S/o Late B.Kesava Reddy, cultivation, R/of Chinna Yakkalur Village, Pedda Yakkalur Post, Pedda Pappur Mandal, Anantapuramu Dist.
....Petitioner/ D.Hr.
V/S
Erikala Veeranna, S/o E.Yerranna, R/of D.No. 6-904, Azaad Nagar, Kalyandurg Road, Anantapuramu Post and District.
.... Respondent/ J.Dr

వేలం ప్రకటన

అర్జీదారుడు ఇ.పి. మొత్తమును రాబట్టుటకు J.Drకు సంబంధించిన ఈ క్రింది షెడ్యూలు దాఖల ఆస్తిని పై తెలిపిన కోర్టులో వేలమునకు తెచ్చియున్నారు. వేలములో పాల్గొనదలచిన వారు 06-03-2026వ తేదీ ఉదయం 10.30 గం॥లకు పై కోర్టులో హాజరై కోర్టు షరతులకు లోబడి వేలములో పాల్గొనవచ్చును.

SCHEDULE

House bearing D.No.4/1089-A and assessment No.3944 with upstairs situated within R.D. and S.R.D. of Anantapuramu And FORMING PART OF Narayanapuram Panchayat area and forming part of Papampeta village fields, constructed over the site mentioned hereunder.

Nature: Govt Dry, Sy.No.48, Full Extent A.C.18.83 cents, Actual extent: Ac.0.03 cents, Plot:1.

BOUNDARIES: **East:** Plot of D.Lakshmi Devi, **West:** Land in Sy. No 48, **North:** Road, **South:** Land in Sy.No.49.

Amin value: Rs.30,00,000/-
D.Hr value: Rs.15,00,000/-
Market value: Rs.37,98,000/-

(By Order of the Court)

B.Rajasekhar Advocate,
Ananthapuramu. Cell: 9440289779

మహారాజశ్రీ డిప్యూటీ రిజిస్ట్రార్ ఆఫ్ చిట్స్/ ఆర్బిట్రేటర్ : అనంతపురము

DRA. No : 125/2025

Between :-
M/s Margadarsi Chit Fund Pvt. Ltd., Anantapuramu **....Disputant**
V/s
P.Dhanunjaya & Others **...Opponents**

అపోనెంట్ 03 కి నోటీసు

Opponent No-03: V.Ramakrishna Reddy, S/o V.Sreenivasa Reddy, Prop : Drip Irrigation Pipes & MFG whole sale Business, Upparapalli, Ananthapur. R/o. Flat No: 401, V.R Enclave, Maruthi Nagar, 2nd Cross, Ananthapur.

డిస్ప్యూటెంట్ డిస్ప్యూట్ బాకీ మొత్తము Rs. 3,00,834/-లు రాబట్టుకొనుటకు గాను, మీపై దాఖలు చేసిన డిస్ప్యూట్‌లో 3 వ అపోనెంట్ అయిన మీరు 25-02-2026 వ తేదీన హాజరు అగుటకు గాను వాయిదా ఉన్నది. పై దినం ఉదయం 11-00 గంటలకు డిప్యూటీ రిజిస్ట్రార్ ఆఫ్ చిట్స్ O/o ది జిల్లా రిజిస్ట్రార్, డి.నెం- 6/3/134, 1వ అంతస్తు, రాంనగర్, అనంతపురము వారి ఎదుట హాజరై మీ ఆక్షేపణలు తెలుపుకోనంతట డిస్ప్యూట్ మీ పరోక్షమున తీర్మానించబడును.

By order of Deputy Registrar of Chits
O/o District Registrar, Registration and Stamps Dept, D.No: 6-3-134, 1st Floor, Ram Nagar, Anantapuramu.

అన్నప్రసాద పథకానికి రూ.లక్ష విరాళం

దాతకు విరాళ ధ్రువపత్రం అందిస్తున్న సీనియర్ సహాయకుడు సూర్యనారాయణ

సింహాచలం, న్యూస్‌టుడే: శ్రీవరాహలక్ష్మీ నృసింహ స్వామివారి నిత్య అన్నప్రసాద పథకానికి అనంతపురం జిల్లా అరవిందనగర్‌కు చెందిన భక్తుడు పిట్టు రాజారెడ్డి శుక్రవారం రూ.1,00,116 విరాళంగా సమర్పించారు. విరాళాన్ని నగదు రూపంలో ప్రొటోకాల్ విభాగం సీనియర్ సహాయకుడు వి.సూర్యనారాయణకు అందజేశారు. అధికారులు దాతకు స్వామివారి దర్శనం కల్పించారు. పండితులు వేదమంత్రాలతో ఆశీర్వదించి స్వామివారి ప్రసాదం, శేషవస్త్రాలు అందజేశారు.

జీవనశైలి మార్పుతో గుండె పదిలం

ఎస్కేయూ, న్యూస్‌టుడే: జీవనశైలిలో మార్పుతో గుండె పదిలంగా ఉంటుందని బెంగళూరుకు చెందిన ఐఏఎస్ ఆచార్యులు రవి సుందరేశన్ పేర్కొన్నారు. స్థానిక ఎస్ఎస్‌బీఎన్ కళాశాలలో 'మానవగుండె వైఫల్యం- పరమాణు ఆధారం' అనే అంశంపై శుక్రవారం సదస్సు జరిగింది. ముఖ్యవక్తగా హాజరైన ఆయన ప్రసంగించారు. గుండె వ్యాధులు అధిగమించడానికి యోగా, వ్యాయామం చేయాలని సూచించారు. అనంతరం ఆయనను కళాశాల అధ్యాపకులు సన్మానించారు. ప్రిన్సిపల్ సరిత, అధ్యాపకులు వెంకటేశ్వరరావు, శాంతి, శారద, శివప్రసాద్‌రెడ్డి, జైనుబేగం, సురేంద్ర, యోగేశ్వర్, మాధవి, లలిత పాల్గొన్నారు.

విద్యార్థులకు జాతీయస్థాయిలో ర్యాంకులు

అనంతపురం విద్య, న్యూస్‌టుడే: ఇంగ్లిష్ ఒలింపియాడ్ పరీక్షల్లో మాంటిస్సోరి పాఠశాలకు చెందిన విద్యార్థులు జాతీయస్థాయిలో ర్యాంకులు సాధించారు. దేశవ్యాప్తంగా 1.50 లక్షల మంది విద్యార్థులు పరీక్షలు రాశారు. పాఠశాలకు చెందిన విద్యార్థులు 6 మంది జాతీయ ర్యాంకులు, 7 మంది రాష్ట్రస్థాయి ర్యాంకులు, బంగారు పతకాలు, నగదు బహుమతులు సాధించినట్లు కరస్పాండెంట్ సూర్యనారాయణరెడ్డి తెలిఆరు.

వ్యాయామ ఉపాధ్యాయుడి సస్పెన్షన్

అనంతపురం విద్య, న్యూస్‌టుడే: కూడేరు మండలం, కొర్రకోడు జడ్పీ ఉన్నత పాఠశాలలో వ్యాయామ ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్న మల్లికార్జునరెడ్డిని సస్పెండ్ చేసినట్లు డీఈవో ప్రసాద్‌బాబు తెలిపారు. మద్యం తాగి పాఠశాలకు రావడం, విద్యార్థులను అసభ్యపదజాలంతో దూషించడంతో ఆయనను సస్పెండ్ చేసినట్లు చెప్పారు.

కళాకారులపై కుల వివక్ష తగదు

కమలానగర్, న్యూస్‌టుడే: కళాకారులపై కొంత మంది కుల వివక్ష చూపుతూ ఇబ్బందులు పెట్టడం సరికాదని ఎస్సీ ఎస్టీ సంఘాల జేఏసీ అధ్యక్షుడు సాకే హరి పేర్కొన్నారు. ఆత్మకూరు మండలం సనప గ్రామంలో దళిత కళాకారులను కుల వివక్షతో కొంతమంది దూషించడాన్ని ఖండిస్తూ శుక్రవారం నగరంలోని అంబేడ్కర్ విగ్రహం వద్ద నాయకులతో కలిసి నిరసన వ్యక్తం చేశారు. కళనే నమ్ముకొని జీవనం సాగిస్తున్న నరహరి, ఆదినారాయణలను బహిరంగ ప్రదేశాల్లో రచ్చ కట్టలపై ప్రదర్శనలు చేయరాదని హెచ్చరించటం ఎంతవరకు న్యాయమని ప్రశ్నించారు. కుళ్లాయప్ప, మల్లికార్జున, కళాకారులు నరహరి, ఆదినారాయణ పాల్గొన్నారు.

ఎస్టీ కమిషన్ జాతీయ సభ్యుడి రాక

అనంత సంక్షేమం, న్యూస్‌టుడే: ఎస్టీ కమిషన్ జాతీయ సభ్యుడు జాటోతు హుస్సేన్ నాయక్ శనివారం అనంతపురం జిల్లాలో పర్యటించనున్నారు. శనివారం ఉదయం నగరంలోని ఆదర్శనగర్‌లో ఉన్న మారెమ్మ ఆలయం సందర్శిస్తారు. అనంతరం ఆత్మకూరు మండలంలోని ముదిగుబ్బ తాండాను పరిశీలిస్తారు. కురుగుంట సమీపంలోని పలు కాలనీలను పరిశీలించి, ఎస్టీ సంఘాల నేతలతో సమావేశం నిర్వహిస్తారు. మధ్యాహ్నం 3 గంటలకు రెవెన్యూ భవన్‌లో కలెక్టర్, ఎస్పీ ఇతర అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించనున్నారు. సాయంత్రం సేవాఘడ్‌ను దర్శించుకోనున్నారు.

అ వీ.. ఇ వీ.. అ న్నీ..

ఎస్సీ, ఎస్టీ బ్యాక్‌లాగ్ పోస్టులను భర్తీ చేయాలి

అనంతపురం(శ్రీనివాస్‌నగర్), న్యూస్‌టుడే: జిల్లాలో అన్ని ప్రభుత్వ శాఖల్లో ఖాళీగా ఉన్న ఎస్సీ, ఎస్టీ బ్యాక్‌లాగ్ పోస్టులను సత్వరమే భర్తీకి చర్యలు తీసుకోవాలని వీసీకే పార్టీ రాష్ట్ర కార్యదర్శి మండల రమేశ్ కోరారు. శుక్రవారం ఆ పార్టీ ఆధ్వర్యంలో కలెక్టర్ ఆనంద్‌కు వినతిపత్రం అందజేశారు. ఉద్యోగ ప్రకటనలు వెలువరించి అర్హులతో భర్తీ చేయాలని కోరారు. గోపాల్, మహాలింగ, రవికుమార్, రామాంజినేయులు, ఏసన్నకృష్ణ పాల్గొన్నారు.

16న పీవీకేకే కళాశాలలో ఆధార్ శిబిరం

అనంతపురం(అరవిందనగర్), న్యూస్‌టుడే: ఈనెల 16 నుంచి 18 వరకు పీవీకేకే కళాశాల (రుద్రంపేట, ఆలమూరు -సనప రోడ్డు) క్యాంపస్ ఆవరణలో విద్యార్థుల కోసం తపాలాశాఖ ఆధార్ శిబిరం నిర్వహించనుంది. విద్యార్థుల సంక్షేమం దృష్టిలో పెట్టుకుని ఆధార్ శిబిరాలు నిర్వహిస్తున్నామని తపాలాశాఖ అనంతపురం డివిజన్ ఎస్పీ కోనేటి అమర్‌నాథ్ తెలిపారు. శిబిరంలో ఆధార్ నమోదు, సవరణ, నవీకరణ సేవలు అందిస్తామని చెప్పారు. పీవీకేకే, ఇతర కళాశాల విద్యార్థులు సేవలను సద్వినియోగం చేసుకోవాలని కోరారు.

సీఎం చంద్రబాబుకు వినతిపత్రం అందజేస్తున్న వడ్డెర్ల సంఘం నాయకులు

వడ్డెరకు చట్టసభల్లో ప్రాతినిధ్యం కల్పించండి

తపోవనం, రాంనగర్: రాష్ట్రంలో 25 లక్షల జనాభా కలిగిన వడ్డెర్ల కులం తెదేపా ఆవిర్భావం నుంచి పార్టీకి అండగా ఉంటున్నామని, చట్టసభల్లో ప్రాతినిధ్యం కల్పించాలని ఆ సంఘం నాయకులు కోరారు. శుక్రవారం అసెంబ్లీ ప్రాంగణంలో తెదేపా రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావుతో కలిసి ముఖ్యమంత్రి చంద్రబాబుకు వినతిపత్రం అందజేశారు. రాజ్యసభ స్థానాల్లోనైనా వడ్డెర్లకు అవకాశం కల్పించాలని శ్రీసత్యసాయి జిల్లా తెదేపా మాజీ అధ్యక్షుడు వడ్డె అంజినప్ప కోరారు.

ఆస్తి కోసం.. అడ్డదారులు

తపోవనం (అనంత గ్రామీణం): కోట్ల రూపాయల ఆస్తిని అప్పనంగా కొట్టేయడానికి ఓ మహిళ కుయుక్తులు పన్నింది. రాజకీయ నాయకుల అండదండలతో రేషన్ కార్డు, పింఛను కార్డు, ఆధార్ కార్డుల్లో భర్త పేరును మార్పు చేసి.. ఆమెకు ఎలాంటి సంబంధం లేని ఆస్తిని కొట్టేసేందుకు అడ్డదారులు తొక్కుతోంది.

● అనంతపురం గ్రామీణ మండలం సజ్జలకాల్వ గ్రామానికి చెందిన ప్రమీలమ్మకు బత్తలపల్లి మండలానికి చెందిన లక్ష్మన్నతో వివాహమైంది. ఆమెకు ఇద్దరు కుమారులు, ఇద్దరు కుమార్తెలు. 1978 లోనే భర్త లక్ష్మన్నను వదిలేసి మరొకరిని పెళ్లి చేసుకుంది. బాధ్యత కలిగిన తండ్రిగా లక్ష్మన్న తనకు బహుమతిగా వచ్చిన భూమిని సమీప బంధువులకు శాశ్వత ఖరారు నామా కింద విక్రయించి.. ఆ డబ్బుతో పిల్లలను పోషించి, చదివించి, వివాహాలు చేశాడు. బాధ్యతలన్నీ తీరాక లక్ష్మన్న పంగల్‌రోడ్డు సమీపాన వృద్ధాశ్రమంలో ఉంటూ ఓ ప్రమాదంలో 13 ఏళ్ల క్రితం చనిపోయాడు. అప్పట్లో అంత్యక్రియలకు, పెద్దకర్మలకు ప్రమీలమ్మ హాజరు కాలేదని బంధువులు చెబుతున్నారు. ● కూడేరు మండలం బ్రాహ్మణపల్లి పొలంలో సర్వే నం.94లో ఉన్న 10 ఎకరాల భూమిపై అధికార పార్టీ నాయకుల కన్ను పడింది. మరణించిన లక్ష్మన్న తనకే భూమి విక్రయించాడని వెంకటరెడ్డి ఫోర్జరీ సంతకాలతో కూడిన తనఖా దస్తావేజును సృష్టించాడు. అసలు ఇనాం భూమిని రిజిస్ట్రేషన్ చేయడానికే వీలులేదు. తనఖా రిజిస్ట్రేషన్ ఎలా చేస్తాడన్నదే అయోమయంగా ఉంది.

లక్ష్మన్న నుంచి వెంకటనాయుడు, రాజమ్మలు 10 ఎకరాల భూమిని కొనుగోలు చేశారు. ఆ భూమిని కాజేయడానికి ఓ ఎమ్మెల్యే అనుచరులు పావులు కదుపుతున్నట్లు తెలిసింది. ఈ సమస్యను ఓ ప్రజాప్రతినిధి సోదరుడి దృష్టికి వెళ్లగా.. కబ్జాలకు ఎత్తులు వేసిన నాయకులకు చీవాట్లు పెట్టాడు.

ప్రస్తుతం చెన్నారెడ్డితో కాపురం చేస్తున్న ప్రమీలమ్మను రంగంలో దింపి ఆధార్ కార్డులో భర్త పేరును మార్పు చేయించారు. ● సజ్జల కాల్వకు చెందిన వెంకటస్వామి ప్రమీలమ్మకు స్వయాన సోదరుడు.. ఇతను వెంకటనాయుడుకు మద్దతిస్తున్నారన్న నెపంతో.. అతని భూమిని కూడా ఆక్రమించడానికి ఎత్తులు వేస్తున్నారు. ఈ విషయాన్ని కలెక్టర్, డీఆర్‌ఓల దృష్టికి తీసుకెళ్లారు.

తమకు తెలియకుండానే బేరాలు

భూమికి అసలు వారసులైన నాకు, మా తమ్ముడు రాఘవకు తెలియకుండా భూమిని విక్రయించాలని కుట్ర పన్నుతున్నారు. కదిరెప్ప, విరుపాపల్లి రాధలు ఎన్నో కుట్రలు చేస్తున్నారు. బావ లక్ష్మన్నను 40 ఏళ్ల క్రితమే వదిలేసిన ప్రమీలమ్మను ఆస్తికి వారసులంటూ తెరమీదికి తెచ్చారు. ఇది ఇనాం భూమి. అన్ని హక్కులు మాకు ఉన్నాయి. అయినా రాజకీయ నాయకుల అండదండలతో కబ్జా చేయడానికి ఎత్తులు పైఎత్తులు వేస్తున్నారు. అధికారులు రికార్డులు పరిశీలించి న్యాయం చేయాలి. - వెంకటస్వామి, సజ్జలకాల్వ, అనంతపురం గ్రామీణం

ఏనుగుల దాడిలో తీవ్రనష్టం

భయంకరి

మామిడి తోటలో డ్రోన్ కెమెరాకు చిక్కిన ఏనుగు

కల్లూరు, న్యూస్‌టుడే: నెలలుగా కష్ట పడి పండిస్తున్న పంటలు కళ్ల ముందే పాడవుతుంటే ఆ రైతులు ఏమీ చేయలేని పరిస్థితి. ఎక్కడ నుంచి వచ్చిందో తెలీదు కానీ.. రెండు నెలలుగా రైతులకు కంటి మీద కునుకు లేకుండా చేస్తోందా ఒంటరి.. తుంటరి ఏనుగు. దారిలో ఉన్న పంటలను తొక్కి పడేస్తూ.. కంటికి కనిపించిన పరికరాలు నాశనం చేస్తూ తీవ్ర నష్టం కలిగిస్తోంది.

రెండు నెలలుగా..

ఆరు నెలల క్రితం వచ్చిన 15 ఏనుగులు భాకరాపేట, దేవరకొండ అటవీ ప్రాంతంలోకి వెళ్లిపోయాయి. రెండు నెలల క్రితం పుంగనూరు, సోమల మండలం పెద్దఉప్పరపల్లె అటవీ భాగం నుంచి ఒంటరి ఏనుగు పులిచెర్ల మండలానికి చేరుకొని పంటలను ధ్వంసం చేస్తోంది. దీనికి ఇటీవల పుంగనూరు అటవీ ప్రాంతం నుంచి వచ్చిన మరో ఏనుగు తోడవడంతో దేవళంపేట, పాళెం, కమ్మపల్లె తదితర పంచాయతీల్లోని 22 గ్రామాల్లో బీభత్సం సృష్టిస్తున్నాయి.

రూ.49 లక్షలతో కంచె..

పులిచర్ల, సదుం, పుంగనూరు మండలాలు అటవీ ప్రాంతానికి సరిహద్దుల్లో ఉండటంతో ఏనుగులు తరచూ పొలాల్లోకి వస్తున్నాయి. అవి రాకుండా తూర్పు విభాగం అటవీ అధికారులు సౌర కంచె ఏర్పాటు కోసం కలెక్టరు దృష్టికి తీసుకెళ్లారు. ఆయన రూ.49 లక్షలు మంజూరు చేశారు. ప్రస్తుతం ఇనుప స్తంభాలు పాతారు. మరో 20 రోజుల్లో కంచె నిర్మాణం పూర్తవుతుందని తూర్పు విభాగం అటవీశాఖ రేంజర్ ధామస్‌కుమార్ తెలిపారు. ఇప్పటికే 10 సోలార్ దీపాలు ఏర్పాటు చేశామని, 15 ఇండికేషన్ దీపాలు రానున్నాయని చెప్పారు.

పంటలపై ప్రతాపం..

ఏనుగులు ముఖ్యంగా మామిడి చెట్లను లక్ష్యంగా చేసుకుంటున్నాయి. ఏడాది పాటు మామిడి తోటల్లో సస్యరక్షణ చర్యలు చేపట్టిన రైతులు ఆదాయం ఆశిస్తున్న సమయంలో ఏనుగులు కొమ్మలు విరిచేస్తున్నాయి. దీనికి తోడు పశుగ్రాసం, అరటి, కొబ్బరి, టమాట, వంకాయ, చిక్కుడు, వేరుసెనగ పంటలపై ప్రతాపం చూపిస్తున్నాయి. ఇప్పటి వరకు 300 వరకు మామిడి చెట్ల కొమ్మలు, 50 అరటి చెట్లు, వందకు పైగా కొబ్బరి చెట్లు విరిచేశాయని రైతులు వాపోతున్నారు. సుమారు 50 ఎకరాల్లో పశుగ్రాశానికి నష్టం కలిగించాయి.

దశకంఠుడిపై.. గరళకంఠుడి చిద్విలాసం

శ్రీకాళహస్తి, న్యూస్‌టుడే: పరమేశ్వరున్ని మెప్పించి.. ఆత్మలింగాన్ని వరప్రసాదంగా పొందిన శివ భక్తితత్పరుడు రావణుడు. మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల్లో భాగంగా గాంధర్వ రాత్రిని పురస్కరించుకుని శుక్రవారం రాత్రి సోమస్కంద మూర్తి దశకంఠునిపై చిద్విలాసమూర్తిగా కొలువుదీరాడు. దేవేరీ అయిన జ్ఞానప్రసూనాంబిక మయూర వాహనంపై భక్తుల కోర్కెలు తీర్చే కొంగుబంగారంగా, విశేష దివ్యాభరణాలతో కొలువుదీరారు. ఉదయం హంస, యాళి వాహనాలపై కొలువుదీరిన ఉత్సవర్లు రాత్రి రావణ, మయూర వాహనాలపై ఊరేగారు. చతుర్మాడ వీధుల్లో పంచమూర్తులైన వినాయకస్వామి, శ్రీవల్లీ, దేవసేన సమేత చెంగల్వరాయ స్వామి, భక్తకన్నప్ప, చండికేశ్వరులతో పాటు స్వామి, అమ్మవార్ల ఉత్సవం రమణీయంగా సాగింది. చతుర్మాడ వీధులు భక్తులతో కిక్కిరిసిపోయాయి.

సర్వజనాసుపత్రికి.. సకల రోగాలు

మదనపల్లె ప్రభుత్వ ఆసుపత్రి.. ఒకప్పుడు అత్యుత్తమ ర్యాంకులు సొంతం చేసుకుని రాష్ట్రంలోనే ప్రథమస్థానంలో ఉండేది. కేవలం 15 మంది వైద్యులే ఉన్న సమయంలో రోజుకు 1,200 నుంచి 1,300 మందికి సేవలు అందించేవారు. సర్వజన బోధనాసుపత్రిగా మారిన తర్వాత ఇక్కడ సేవలు కరవయ్యాయి.

న్యూస్‌టుడే, మదనపల్లె వైద్యం

వైద్యులు, మందులు, సేవలు దూరం
వసతులు లేక ఖాళీగా ఉన్న దంత వైద్య విభాగం, మూలకు చేరిన పరికరాలు

అనుమతి నిరాకరణ..

ఆసుపత్రికి అనుబంధంగా వైద్య కళాశాల ఏర్పాటు చేశారు. ఆ నిర్మాణం పూర్తయ్యే వరకు ఆసుపత్రి పైభాగంలో విద్యార్థులకు తరగతులు జరిగేవి. కానీ వైద్య కళాశాలకు అనుమతి రాకపోవడంతో సర్వజన బోధనాసుపత్రిగా మార్చారు. వైద్య విధాన పరిషత్తు నుంచి డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్‌కు మార్చారు. ఆసుపత్రి సామర్థ్యం 150 నుంచి 440కి పెరిగినా సేవలు ఆ స్థాయిలో అందడం లేదు.

ఇవీ వివరాలు..
- ఆసుపత్రి: మదనపల్లె సర్వజన బోధనాసుపత్రి
- పడకలు: 440
- రోజూ ఓపీ: 800- 900
- ఐపీ: 100-150
- వైద్యులు: 23 మంది (ఒకప్పుడు 70 మంది)

గతంలో 70.. ఇప్పుడు 23

ఆసుపత్రిలో గతంలో 70 మంది వైద్యులు ఉండేవారు. ప్రస్తుతం ఆ సంఖ్య 23కు పడిపోయింది. సీనియర్ వైద్యులు కొందరు ఓపీలకే పరిమితం అవుతున్నారు. కొన్ని నెలలుగా వస్తున్న రోడ్డు ప్రమాద బాధితులను తిరుపతి లేదా ప్రైవేటు ఆసుపత్రులకు రిఫర్ చేస్తున్నట్లు విమర్శలున్నాయి. దంత, ఈఎన్‌టీ వైద్యులు లేక విభాగాలు మూతపడ్డాయి. 18 ఏళ్లలోపు పిల్లలకు మాత్రమే డీఈఐసీలో దంత పరీక్షలు, చికిత్సలు చేస్తున్నారు. సమస్యలపై సమాధానం చెప్పే అధికారే కరవయ్యారు.

సిబ్బంది అసంతృప్తి.. ఆసుపత్రిలోని కొన్ని విభాగాల సిబ్బందిని సూపరింటెండెంట్ రమేష్ నిర్లక్ష్యం చేస్తున్నారని, సమస్యలు చెప్పేందుకు ఆయన ఛాంబర్‌లోకి రానివ్వడంలేదన్న ఆరోపణలున్నాయి. ఈ సమస్యపై ఇటీవల వైద్యులు, పలు విభాగాల సిబ్బంది కలెక్టర్‌కు ఫిర్యాదు చేశారు.

మూడొంతులు తగ్గిన నిధులు.. ఈ ఆసుపత్రికి గతంలో మందుల కోసం మూడు నెలలకోసారి రూ.25 లక్షల నుంచి రూ.30 లక్షలు వచ్చేవి. ప్రస్తుతం రూ.8-10 లక్షలకు తగ్గించేశారు. రోగులు సంఖ్య పెరిగినా అవసరమైన మందులు అందడం లేదు. దీంతో పలువురు ప్రైవేటు దుకాణాలకు వెళ్తున్నారు.

ఎమ్మెల్యే ఆదేశించినా.. హెచ్‌డీఎస్‌లో నిధులున్నా ఖర్చు చేయడం లేదు. వేసవి రానున్న నేపథ్యంలో స్వచ్ఛమైన తాగునీరు ఇచ్చేందుకు శుద్ధజల యంత్రం బాగు చేయాలని ఎమ్మెల్యే షాజహాన్‌బాషా ఆదేశించినా పట్టించుకోలేదు. రోగులు బయట కొనుక్కుంటున్నారు.

రూ.50 లక్షలున్నా.. రక్తనిధి కేంద్రంలో రూ.50 లక్షల నిధులున్నాయి. బస్సు టైర్లు కొనుగోలు చేయకపోవడంతో ఆరు నెలలుగా రక్త సేకరణ వాహనం మూలకు చేరింది. టైర్లు మారిస్తే రోజూ ఏదో ఒక ప్రాంతం నుంచి రక్తం సేకరించే వీలుంటుంది.

వీరభద్రుడి ఉత్సవాలకు అంకురార్పణ

ఉత్సవమూర్తులను ఊరేగిస్తున్న అర్చకులు, పాలక మండలి సభ్యులు, అధికారులు

రాయచోటి, న్యూస్‌టుడే: రాయచోటిలోని భద్రకాళీ సమేత వీరభద్రస్వామి ఆలయంలో బ్రహ్మోత్సవాలు శుక్రవారం వైభవంగా ప్రారంభమయ్యాయి. అర్చకులు, అధికారులు, పాలక మండలి సభ్యులు స్వామి వారికి ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం ఆలయ ఆవరణలోని బావి వద్ద గంగా పూజ చేసి జలాన్ని ఊరేగింపుగా ఆలయానికి తీసుకొచ్చారు. స్వామి వారికి అర్చనలు, అభిషేక పూజలు చేశారు. ధ్వజస్తంభం వద్ద మేళతాళాల మధ్య ధ్వజారోహణం గావించి బ్రహ్మోత్సవాలకు అంకురార్పణ చేశారు. ఉత్సవమూర్తులను సర్వాంగ సుందరంగా అలంకరించి ప్రధాన ఆలయం చుట్టూ ప్రదక్షిణ చేశారు. రాత్రి పాత రాయచోటిలోని శివాలయం నుంచి ఆనవాయితీ ప్రకారం వేద పండితులు పుట్టకు ప్రత్యేక పూజలు చేసి మన్ను సేకరించి భారీ ఊరేగింపుతో ఆలయానికి తీసుకొచ్చారు. బ్రహ్మోత్సవాల్లో పాల్గొనేందుకు రాష్ట్రంతో పాటు కర్ణాటక, మహారాష్ట్ర నుంచి భక్తులు తరలివచ్చారు. ఆలయ కమిటీ ఛైర్మన్ మనోజ్‌కుమార్, ఈవో వెంకటరమణారెడ్డి, సభ్యులు, అర్చకులు పాల్గొన్నారు.

నేడు ప్రేమికుల దినోత్సవం

ఒకరికి ఒకరై.. కడదాకా తోడై..

కన్నవారిని కాదని, కడ దాకా తోడుంటాడని నమ్మి అడుగు వేసింది పద్మజ. కానీ ఎనిమిదేళ్ల ఆమె ప్రయాణం అడుగడుగునా కన్నీటిమయమైంది. 'భార్యాబిడ్డలను పోషించలేని వాడివి పెళ్లి ఎందుకు చేసుకున్నావు?' అంటూ భర్తపై ఆమె సంధించిన ఆ ఆఖరి ప్రశ్న.. బాధ్యత లేని ప్రేమపై ఒక పదునైన అస్త్రం. భర్త అప్పులు, తిరుగుళ్లు, నిర్లక్ష్యం.. ఒక నిండు ప్రాణాన్ని, ఇద్దరు చిన్నారులను బలి తీసుకున్నాయి.

– ఇటీవల పుత్తూరులో ఓ వివాహిత తన ఇద్దరు పిల్లలకు ఉరేసి తానూ ఆత్మహత్య చేసుకుంది. ఆమె ఆఖరి క్షణంలో రాసిందే ఈ మరణ వాంగ్మూలం.. బాధ్యత విస్మరించే ప్రతి ప్రేమికుడికి ఒక హెచ్చరిక..

ఈనాడు డిజిటల్, తిరుపతి:

ఫిబ్రవరి నెల రాగానే గాలిలో ఏదో తెలియని గులాబీ పరిమళం. ప్రపంచమంతా ఎర్రటి రంగును పులుముకుని మురిసిపోతుంటుంది. చేతిలో చేయి వేసి ఇచ్చే 'ప్రపోజ్'లు, ఆకాశమంత ఖరీదైన బహుమతులు... ప్రేమికుల రోజు అంటే ఇవేనా? కాదు! ప్రేమంటే పులకరింత మాత్రమే కాదు, అదొక బాధ్యత. ఒకరినొకరు ఇష్టపడటం అనేది ఒక అందమైన క్షణం.

ఆ ఇష్టాన్ని జీవితాంతం ఒక గౌరవంగా నిలబెట్టుకోవడం ఒక అద్భుతమైన యజ్ఞం. ఆకర్షణల ఆటుపోట్లను దాటి, అపార్థాల సుడిగుండాలను ఎదురొడ్డి, కాలం గడిచేకొద్దీ మరింతగా ఒదిగే అనురాగ బంధం గురించి ఈ ప్రత్యేక కథనం.

అహం వీడితేనే.. ఆనందం!

ప్రేమ విఫలమవ్వడానికి పెద్ద కారణాలు అక్కర్లేదు.. ఒక చిన్న అహం చాలు. గొడవ జరిగినప్పుడు 'నేను ఎందుకు తగ్గాలి?' అనుకునే చోట ప్రేమ చనిపోతుంది. 'మన బంధం కంటే నా పట్టింపులు గొప్పవి కావు' అని ఎవరైతే భావిస్తారో అక్కడ ప్రేమ గెలుస్తుంది. మాటతో చెప్పలేని భావాలను మౌనంతో అర్థం చేసుకోవడం, కోపంలో అన్న మాటలను మనసుకు తీసుకోకుండా క్షమించడం... ఇవే ప్రేమను నిలబెట్టే రహస్యాలు. గెలవడం అంటే ఎదుటి వ్యక్తిపై విజయం సాధించడం కాదు.. ఇద్దరూ కలిసి సమస్యపై విజయం సాధించడం.

ఎడబాటు లేని ఏడడుగులు..!

చాలామంది అందాన్ని చూసో, ఆస్తులను చూసో ప్రేమలో పడతారు. అది ఆ క్షణానికి మెరిసే మెరుపు లాంటిది. కానీ సంసార సాగరంలో చీకట్లు ముసిరినప్పుడు దారి చూపేది ఆ మెరుపు కాదు.. స్థిరంగా ఉండే అనురాగపు వెలుగు మాత్రమే. 'నువ్వు నాకు కావాలి' అనుకోవడం స్వార్థం. 'నీకు నేనున్నాను' అని భరోసా ఇవ్వడం ప్రేమ. ఎదుటి వ్యక్తిలోని లోపాలనూ ప్రేమించగలిగినప్పుడే ఏడడుగుల బంధానికి పునాది గట్టిగా పడుతుంది.

ప్రేమను పండించుకుందాం..

మొక్క నాటడం ఎంత ముఖ్యమో, దానికి రోజూ నీళ్లు పోసి కాపాడటం కూడా అంతే ముఖ్యం. అలాగే ప్రేమను వ్యక్తపరచడమే కాదు.. రోజూ దాన్ని కొత్తగా ఆవిష్కరించుకోవాలి. ఈ ప్రేమికుల రోజున మీ భాగస్వామికి ఇచ్చే అతిపెద్ద బహుమతి.. 'నీ కోసం నేను మారతా, నీ గౌరవాన్ని కాపాడతా, కడ వరకు నీ నీడనై నడుస్తా' అనే నమ్మకం.

ప్రేమకు సరిహద్దుల్లేవని..

ప్రేమకు సరిహద్దుల్లేవని నిరూపించారు పీలేరుకు చెందిన మోహన్‌రెడ్డి కుమారుడు కుమార్‌రెడ్డి. ఇతను ఎంటెక్ పీహెచ్‌డీ హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో చదివారు. అక్కడే జర్మనీకి చెందిన షీరా నైనా కూడా ఎంఎస్సీ చదివారు. అదే సమయంలో ఇద్దరి మధ్య పరిచయం పెరిగి ప్రేమగా మారింది. ఇరువురూ తల్లిదండ్రులను ఒప్పించి మూడేళ్ల కిందట పీలేరులో ప్రేమ వివాహం చేసుకున్నారు. ప్రస్తుతం దంపతులిద్దరూ జర్మనీలో ఉద్యోగాలు చేస్తున్నారు. – న్యూస్‌టుడే, పీలేరు

● చివరిగా ప్రేమంటే ఒకరినొకరు చూసుకోవడం కాదు.. ఇద్దరూ కలిసి ఒకే గమ్యం వైపు చూడటం. ఆ గమ్యం పేరే 'జీవితం'!

క్రమశిక్షణే విజయానికి తొలి మెట్టు

కొత్తపేట(రాయచోటి), న్యూస్‌టుడే: క్రమశిక్షణతో చదివితే విజయం సాధ్యమని ఎస్పీ ధీరజ్ కునుబిల్లి తెలిపారు. కొత్తపేట జడ్పీ బాలికల ఉన్నత పాఠశాలలో శుక్రవారం ప్రవర్తన- పరివర్తన కార్యక్రమం నిర్వహించారు. క్రమశిక్షణతో కూడిన విద్య ఉన్నత శిఖరాలకు చేరుస్తుందని, మార్కుల కోసం మాత్రమే కాకుండా జీవితానికి ఉపయోగపడే జ్ఞానం కోసం చదవాలన్నారు. ఏఐ ఆధారిత సాంకేతికత అందిపుచ్చుకుని నైపుణ్యాలు పెంచుకోవాలన్నారు. పదో తరగతి పరీక్షల్లో ఉత్తమ ఫలితాలు సాధించాలని సూచించారు. విద్యార్థులకు పరీక్ష కిట్లు పంపిణీ చేశారు. డీఎస్పీ కృష్ణమోహన్, పట్టణ సీఐలు చలపతి, కుళాయప్ప, ఎస్సైలు విష్ణువర్ధన్, జాహీర్, హెచ్‌ఎం ఎస్.సైరాభాను, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.

పరీక్ష కిట్లు అందజేస్తున్న ఎస్పీ ధీరజ్

పోలీసులకు సెల్యూట్ చేస్తున్న విద్యార్థులు

రాయచోటికి హంద్రీ-నీవా నీరు

రాయచోటి, న్యూస్‌టుడే: రాయలసీమకు హంద్రీ- నీవా కాలువ ద్వారా సాగు, తాగునీటి అవసరాలు తీరుస్తామని సీఎం చంద్రబాబు శుక్రవారం అసెంబ్లీలో చర్చ సందర్భంగా చెప్పారు. ఇప్పటికే కుప్పం, మదనపల్లె ప్రాంతాలకు నీరు అందించామన్నారు. వచ్చే ఏడాది చిత్తూరు, రాయచోటికి ఇస్తామని ప్రకటించారు. దీంతో ఈ ప్రాంత ప్రజల చిరకాల కోరిక తీరనుందని మంత్రి మండిపల్లి రాంప్రసాద్‌రెడ్డి శుక్రవారం ఓ ప్రకటనలో పేర్కొన్నారు.

మీకు తెలుసా

ఏమప్పా.. వాలెప్ప..

● ఆర్.నడింపల్లెలో అత్యధికులకు అదే పేరు

రామసముద్రం మండలం ఆర్.నడింపల్లె గ్రామానికి వెళ్లి వాలెప్ప అని పిలిస్తే.. ప్రతి ఇంటి నుంచి ఎవరో ఒకరు పలుకుతారు. ఎందుకంటే ఆ గ్రామంతో పాటు బల్లసముద్రం, మిట్టపల్లె, దిగువ, ఎగువనల్లప్పగారిపల్లె గ్రామాల ప్రజలకు వాలీశ్వరుడే ఇలవేల్పు. ఈ గ్రామాల సమీపంలో వాలీశ్వరస్వామి కొండ ఉంది. ఆ కొండపై త్రేతాయుగంలో 'వాలి' ప్రతిష్ఠించిన వాలీశ్వరుడు కొలువై ఉన్నారు. దీంతో ఇంట్లో మగబిడ్డ పుడితే వాలి, వాలెప్ప, వాలీశ్వర అని.. ఆడపిల్ల పుడితే పార్వతీ, పరమేశ్వరీ అని నామకరణం చేస్తారు. ఈ క్రమంలో ఆర్.నడింపల్లె వాలెప్పల మయమైంది. ఒకే ఇంట్లో ఎక్కువ మంది ఉంటే వాలెప్ప, చిన్నవాలెప్ప, పెద్దవాలెప్ప అంటూ పేర్లు పెడతారు. పేరుకు ముందు ఇంటిపేరు చెబితే తప్ప ఏ వాలెప్ప అని గుర్తించడం కూడా కష్టంగా మారింది. అంత మందికి ఈ పేరు ఉంది మరి. - న్యూస్‌టుడే, రామసముద్రం

తీగలే ఆధారం.. తెగితే ప్రమాదం

పెద్దకొండామర్రి, రాచవారిపల్లె గ్రామాల మధ్య బోయకొండ రోడ్డుకు ఆనుకొని ఉన్న గువ్వకుంట కట్టపై విద్యుత్తు స్తంభం ప్రమాదకరంగా మారింది. అక్రమార్కులు ఇక్కడ మట్టిని పూర్తిగా తోడేసి చదును చేశారు. స్తంభం కేవలం మూడు విద్యుత్తు తీగల ఆధారంగా మాత్రమే నిలబడి ఉంది. వర్షం పడి చుట్టూ ఉన్న మట్టి జారితే స్తంభం కూలిపోయే ప్రమాదం ఉందని, మట్టి వేసి సరిచేయాలని స్థానికులు కోరుతున్నారు. - న్యూస్‌టుడే, చౌడేపల్లె

పాఠశాలల్లో వికాసం.. దాతలతో సాకారం

ప్రభుత్వ బడుల అభివృద్ధికి విద్యాంజలి

డాక్టర్ ఎన్.అనురాధ, ఏపీసీ, సమగ్ర శిక్షా

మదనపల్లె విద్య, న్యూస్‌టుడే: ఏళ్లుగా ప్రభుత్వ పాఠశాలలను సమస్యలు వేధిస్తున్నాయి. చాలా చోట్ల పరికరాలు లేక సరైన బోధన సాగడం లేదు. ఈ నేపథ్యంలో కేంద్రం విద్యాంజలి కార్యక్రమం ప్రారంభించింది. దాతలు వస్తు లేదా నగదు రూపంలో పాఠశాలలకు సాయం అందించవచ్చు.

ఎవరైనా చేయొచ్చు.. తొలుత ప్రభుత్వ పాఠశాలల్లో చదివి ఉన్నత శిఖరాలకు చేరిన వారిని సంప్రదించాలని నిర్ణయించారు. కానీ పూర్వ విద్యార్థులతో పాటు వ్యక్తులు, సంస్థల తరఫున సాయం చేయొచ్చు. కేంద్రం తీసుకొచ్చిన ప్రత్యేక పోర్టల్‌లో హెచ్‌ఎంలు 118 రకాల సమస్యలను నమోదు చేయొచ్చు. దాతలు పరిశీలించి బల్లలు, క్రీడ, విద్యా సామగ్రి అందించవచ్చు.

అందరూ ముందుకు రావాలి.. జిల్లాలోని 30 పాఠశాలల్లో విద్యాంజలిపై హెచ్‌ఎంలు, తల్లిదండ్రుల కమిటీ సభ్యులకు అధికారులు అవగాహన కల్పించారు. దాతలు ప్రభుత్వ పాఠశాలల అభ్యున్నతికి కృషి చేయాలని సమగ్ర శిక్షా ఏపీసీ డాక్టర్ ఎన్. అనురాధ సూచించారు.

జిల్లాలో వివరాలు..
- మండలాలు: 25
- ప్రభుత్వ పాఠశాలలు: 1,796
- మొత్తం విద్యార్థులు: 1,08,560 మంది

నమోదు ఇలా..

విద్యాంజలి రిజిస్ట్రేషన్ కోసం www.vidyanjali.education.gov.in పోర్టల్ ఓపెన్ చేస్తే పాఠశాల యూడైస్ కోడ్ వస్తుంది. చరవాణి నంబరు ద్వారా లాగిన్ అయితే ఓటీపీ వస్తుంది. నమోదు చేసి పాఠశాలలో అవసరాలను హెచ్‌ఎం తెలియజేయాలి. ❖ దాతలు పోర్టల్‌లో లాగిన్ అయ్యి రిజిస్ట్రేషన్ చేసుకుంటే పాఠశాల, వాలంటీరు, స్టూడెంట్ బెనిఫైడ్, సీఎస్ఆర్, ఎన్‌జీవో రిజిస్టర్ వివరాలు వస్తాయి. వాటిని ఎంపిక చేసుకోవాలి. సంస్థలు, ఎన్జీవోలకు వేర్వేరుగా రిజిస్ట్రేషన్ ఉంటుంది.

రూ.18,042 కోట్ల రుణాల మంజూరు

మదనపల్లె గ్రామీణ, న్యూస్‌టుడే: ఈ ఆర్థిక సంవత్సరంలో జిల్లాకు రూ.16,169 కోట్ల రుణాలు ఇవ్వాల్సి ఉండగా, డిసెంబరు నాటికే బ్యాంకులు రూ.18,042 కోట్లు మంజూరు చేశాయని ఎల్‌డీఎం ఆంజనేయులు పేర్కొన్నారు. శుక్రవారం మదనపల్లె మండల మహిళా సమాఖ్య కార్యాలయంలో బ్యాంకు కమిటీ సమావేశం నిర్వహించారు. నిర్దేశించిన లక్ష్యం కంటే 8 శాతం అదనంగా రుణాలు ఇచ్చామన్నారు. ముద్ర రుణాలు 900 యూనిట్లకు గాను 240, బ్యాంకు లింకేజీ రుణాలు రూ.1,513 కోట్లకు గాను రూ.1,166 కోట్లు ఎస్‌హెచ్‌జీ గ్రూపులకు అందజేసినట్లు చెప్పారు. వ్యవసాయానికి అండగా నిలిచేందుకు గిడ్డంగుల నిర్మాణం, నీటి లభ్యత పెంపొందించే స్ప్రింక్లర్లు, బిందుసేద్య పరికరాలపై వడ్డీ రాయితీతో రుణాలు అందజేస్తామని చెప్పారు. రైతులందరూ ఈకేవైసీ చేయించుకోవాలని సూచించారు. సైబర్ నేరాలపై ప్రజల్లో అవగాహన కల్పించాలని వివిధ బ్యాంకుల అధికారులకు సూచించారు. కార్యక్రమంలో హస్త కళా సహాయ అభివృద్ధి అధికారి ప్రవీణ్‌కుమార్‌రాజు, డీపీఎం ప్రసాద్‌రెడ్డి, ఏపీఎంలు, బ్యాంకు అధికారులు పాల్గొన్నారు.

సమావేశంలో మాట్లాడుతున్న ఎల్‌డీఎం ఆంజనేయులు

పూత విరిసే.. రైతు మురిసే


కలికిరి వద్ద మామిడి తోటలో..

కలికిరి, న్యూస్‌టుడే: ప్రారంభంలో పూత తక్కువగా కనిపించినా, మందులు పిచికారీ చేయడంతో ప్రస్తుతం మామిడి చెట్లు విరబూశాయి. గత నెలలో మంచుతో పూత తక్కువ కావడంతో రైతులు ఆందోళన చెందారు. అప్పట్లో 100 చెట్లుంటే ఐదారు మాత్రమే పూత పూశాయి. ఇప్పుడు 75 నుంచి 80 శాతం పూత వచ్చింది.

38 వేల హెక్టార్లలో.. జిల్లాలో ప్రస్తుతం మామిడి 38 వేల హెక్టార్లలో సాగవుతోంది. రాష్ట్రంలో ఎక్కువ మామిడి ఉత్పత్తి చేసే జిల్లాగా ఉమ్మడి చిత్తూరుకు గుర్తింపు ఉంది. ఈ ఏడాది టమాటా, ఇతర కూరగాయల ధరల హెచ్చు తగ్గులతో రైతులు ఇబ్బందిపడ్డారు. మామిడికైనా గిట్టుబాటు ధర వచ్చి.. ఆదాయం వస్తుందని రైతులు భావిస్తున్నారు.

వాతావరణం అనుకూలిస్తే.. చెట్లకు ఇప్పుడున్న పూత పిందెగా మారుతుంది. ముసురు అలముకున్నా, మంచు ఎక్కువగా పడినా పూత రాలిపోయే అవకాశం ఉంది. ఈ నెల 20లోపు ఎంత వరకు పిందెలు వస్తాయనేది తెలిసిపోతుంది. 75 శాతం పిందెలు నిలబడితే 3.80 లక్షల టన్నుల దిగుబడి వస్తుందని ఉద్యానశాఖ అధికారి సుకుమార్ రెడ్డి తెలిపారు. ఈ ఏడాది మంచి దిగుబడులు వస్తాయని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.

ఏఆర్ డెయిరీకి కలిసొచ్చిన

'రివర్స్ టెండరింగ్'!

ఈనాడు- తిరుపతి, న్యూస్‌టుడే, తిరుపతి (నేరవిభాగం): తిరుమల లడ్డూ తయారీకి కల్తీ నెయ్యి సరఫరా కేసులో ఏ1 ఏఆర్ డెయిరీకి వైకాపా ప్రవేశపెట్టిన రివర్స్ టెండరింగ్ కలిసొచ్చింది. 2024 మార్చి 12న తిరుమలకు 1,500 కి.మీ దూరం లోపు ఉన్న డెయిరీల నుంచి టెండర్లు ఆహ్వానించారు. తొలుత ఆ సంస్థ కిలో రూ.400కు సరఫరా చేస్తామని కోట్ చేయగా.. రివర్స్ టెండరింగ్‌లో రూ.319.80కే దక్కించుకుంది. 2023 నవంబరులో 1,500 కి.మీ దూరానికే టెండర్లు పిలవగా ఇదే డెయిరీ రూ.432.96కు కిలో నెయ్యి పంపిస్తామన్నారు. ఏఆర్ డెయిరీ ఎండీ రాజురాజశేఖరన్ (ఏ2) ఆదేశాలతో కాకుండా భోలేబాబా డెయిరీ డైరెక్టర్ పొమిల్ జైన్ (ఏ3) ఆదేశాలతో.. కమీషన్ ఏజెంట్‌గా ఉన్న పీపీ శ్రీనివాసన్ కిలో రూ.319.80కు సరఫరా చేస్తామని పేర్కొనడం గమనార్హం. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఈ డెయిరీ నెయ్యి నమూనాలు పరిశీలించగా తిరుమలకు కల్తీ నెయ్యి సరఫరా అవుతోందని వెల్లడైంది.

తితిదేలో సహకరించే వారున్నారని..

గతంలో తమిళనాడు రాష్ట్రం దిండిగల్‌లోని ఏఆర్ డెయిరీ అలప్పట్టిలోని తమ చిల్లింగ్ సెంటర్ నుంచి తిరుపతి జిల్లా పునబాకలోని వైష్ణవికి పాలు సరఫరా చేసేది. దాంతో ఏఆర్ ఎండీ రాజురాజశేఖరన్, వైష్ణవి సీఈవో అపూర్వ వినయ్‌కాంత్ చావ్డా మధ్య పరిచయం ఉంది. అప్పటికే ఉత్తరాఖండ్‌లోని భోలేబాబా ద్వారా తిరుమలకు కల్తీ నెయ్యి పంపుతోన్న వైష్ణవి.. ఏఆర్ డెయిరీని ఇందులోకి తీసుకొచ్చింది. అవసరమైన నెయ్యి అంతా భోలేబాబానే సరఫరా చేస్తుందని హామీ ఇచ్చింది. ఈ క్రమంలోనే భోలేబాబా డెయిరీ తొలుత నెయ్యిని వైష్ణవికి, అక్కడి నుంచి ఏఆర్ డెయిరీకి పంపించింది. ఈ నమూనాలు ప్రాథమికంగా పరీక్షించగా కల్తీ అని తేలినా.. తితిదేలో సహకరించే వారున్నారని వైష్ణవి సీఈవో అపూర్వ చావ్డా చెప్పడంతో ట్యాంకర్లు పంపించారు.

ఇంటి ముంగిటకే టమాటా

టమాటా పంపిణీ చేస్తున్న ఏఎంసీ ఛైర్మన్ షఫీనాయక్ తదితరులు

లక్కిరెడ్డిపల్లె, న్యూస్‌టుడే: లక్కిరెడ్డిపల్లె వ్యవసాయ మార్కెట్ యార్డులో రూ.10కే టమాటా అందజేస్తామని ఏఎంసీ ఛైర్మన్ షఫీ నాయక్ శుక్రవారం తెలియజేశారు. రాష్ట్ర ప్రభుత్వం, మార్కెటింగ్ శాఖ ఆధ్వర్యంలో మొబైల్ మార్కెట్లు ఏర్పాటు చేసి ఇళ్ల వద్దకే కూరగాయలు, పండ్లు, తదితర వస్తువులు సరఫరా చేస్తామని చెప్పారు. ప్రజలు ఈ సేవలను వినియోగించుకోవాలని ఆయన సూచించారు. పర్యవేక్షకుడు పవన్, రమణ, బాదుల్లా, ముక్తార్, వాసు, ప్రసాద్ తదితరులతో కలిసి టమాటా పంపిణీ చేశారు.

సందర్భమేదైనా ఈనాడు ను చేసుకోండి వేదిక
మీ బంధుమిత్రులు, కుటుంబ సభ్యులు, శ్రేయోభిలాషులకు ఈనాడులో ప్రకటనల ద్వారా తెలియజేయండి

ప్రకటనల కొరకు సంప్రదించండి : 80085 13290

(c) eenadu

నాటి బ్రహ్మపురం.. నేటి దక్షిణ కైలాసం

శివానందైక నిలయంగా ప్రశస్తి

శ్రీకాళహస్తీశ్వరాలయానికి ఆనుకుని ఐదు వేల ఎకరాల మేర విస్తరించిన కైలాసగిరి పర్వత శ్రేణులు

శ్రీకాళహస్తి, న్యూస్‌టుడే: దక్షిణ కైలాసంగా ఖ్యాతి గడించిన శ్రీకాళహస్తి శివానందైక నిలయంగా ఎంతో ప్రాభవాన్ని సంతరించుకుంది. సృష్టికర్త బ్రహ్మ తన చేతులతో ఏర్పాటు చేసిన దివ్యధామంగా, బ్రహ్మపురంగా పురాణ ప్రశస్తిని పొందింది.

ప్రాశస్త్యం.. ఇలా..: కృత యుగ ఆరంభంలో సృష్టి చేయడంలో తనకు మించిన వాళ్లు లేరన్న అహంకారానికి లోనై సృష్టి కార్య క్రమ నిర్వహణలో విఫలమవుతాడు బ్రహ్మ. చేసిన తప్పునకు ప్రాయశ్చితంగా పరమేశ్వరుని స్తుతించడంతో శివుని అనుగ్రహానికి పాత్రుడవుతాడు. శివయ్య కరుణతో తపస్సు చేసేందుకు సిద్ధమైన బ్రహ్మ సరైన ప్రదేశాన్ని చూపమని వేడుకుంటాడు. శివుని ఆజ్ఞ మేరకు కైలాసంలో పంచ శృంగ శోభితమైన 'శివానందైక నిలయం'గా విరాజిల్లే శిఖరాన్ని భుజస్కంధలపై ఉంచుకుని భువిపైకి బయలుదేరుతాడు. ఎన్నో పవిత్ర పుణ్యక్షేత్రాలను సందర్శించినా ఆయనకు తపస్సు చేసుకునేందుకు ఏకాగ్రత కుదరకపోవడంతో దిక్కుతోచక ఇబ్బందులు పడుతున్న సమయంలో దివ్యవాణి పలుకులతో ఎక్కడైతే ఈ శిఖరం మోయలేనంత బరువుగా మారుతుందో అక్కడ ఉంచమని చెప్పడంతో సృష్టికర్త ఆ ప్రకారం అనువైన ప్రదేశం కోసం వెంపర్లాడుతూ చివరకు దక్షిణకైలాసంగా ప్రసిద్ధి చెందిన ఇక్కడి క్షేత్రానికి రావడం, ఒక్కసారిగా తన భుజస్కంధాలపై ఉన్న శిఖరం మోయలేనంత బరువు కావడంతో ఇక్కడ ఉంచడం ద్వారా ఈ క్షేత్రం శివానందైక నిలయంగా విరాజిల్లుతోంది. బ్రహ్మదేవునిచే స్వయంగా దివ్య కైలాసం నుంచి ఇక్కడకు చేరుకున్న ఆ శివానందైక నిలయ శిఖరమే.. నేటి కైలాసగిరి అని పురాణాలు విశదపరుస్తున్నాయి. అంతేకాకుండా ఏ శైవక్షేత్రంలో లేని విధంగా ఇక్కడి స్వామి వారి విమాన గోపురం శోభాయమానంగా ఉండటం.. శివానందైక నిలయ పరమార్థంగా చెప్తారు.

శిఖర దర్శనం ద్వారా కన్పించే స్వామి, అమ్మవార్ల విమాన గోపుర శిఖరాలు

శిఖర దర్శనం ప్రాభవం..: ఏ ఆలయంలోనూ ప్రత్యేకించి శిఖర సందర్శనకు వీలుండదు. అదే శ్రీకాళహస్తీశ్వరాలయంలో ఆలయంలో నుంచి స్వామి, అమ్మవార్ల విమాన గోపురాలతో పాటు ఎంతో మహిమాన్వితమైన కైలాసగిరిని సందర్శించుకునే విధంగా ఏర్పాటు చేయడం విశేషం. పైకప్పునకు అమర్చిన కిటికీ ద్వారా మూడు ప్రాంతాల్లో నుంచి వీటిని సందర్శించుకునే వీలు కల్పించడం ఈ క్షేత్ర ప్రాభవానికి నిదర్శనం.

తైలాభిషేకం.. శనిభగవానుడికి ప్రత్యేకం

సేవలు ఫలాలు

తైలాభిషేకాలు నిర్వహిస్తున్న అర్చకులు

శ్రీకాళహస్తి, న్యూస్‌టుడే: శ్రీకాళహస్తీశ్వరుని దర్శనం సర్వదోష నివారణం. ఎందుకంటే దోషాలన్నీ గ్రహపీడల ద్వారా ఏర్పడుతుంటాయి. కలి ప్రభావంతో ఏర్పడే గ్రహపీడల నివృత్తి కల్గించి భక్తుల కోర్కెలు తీర్చేందుకు వీలుగా ఇక్కడి వాయులింగేశ్వరుడు నవగ్రహ కవచాన్ని అలంకారంగా ధరిస్తారు. ఈ కవచం తొమ్మిది గ్రహాలు, 27 నక్షత్రాలతో భక్తులకు దర్శన భాగ్యం కల్పిస్తుంటారు.

తైలాభిషేక ప్రియుడు.. శనిభగవానుడు..: ఈ క్షేత్రంలో శనిభగవానుడు ప్రత్యేకంగా కొలువుదీరారు. శనిపీడిత ప్రభావం ఏర్పడినప్పుడు చాలా మంది భక్తులు ఇక్కడి శనిభగవానునికి విశేష పూజలు, ప్రత్యేక తైలాభిషేకాలు చేసేందుకు తరలివస్తారు. ఇలా చేస్తే దోషాలు తొలగిపోతాయని భక్తుల ప్రగాఢ విశ్వాసం. అందుకే ఇక్కడి క్షేత్రంలో శని భగవానునికి శని వారం అభిషేకాలు నిర్వహించడం విశేషం. అంతేకాకుండా శనివారంతో పాటు త్రయోదశి కలసి వస్తే మరింత ఎక్కువగా మంది వస్తారు. రోజూ రెండు దఫాలు చేస్తారు. అధిక సంఖ్యలో భక్తులుంటే మూడో దఫాకు అనుమతి ఇస్తారు.

సేవా టికెట్: రూ.300 **ప్రవేశం:** ఒకరికి

నిర్వహణ: రోజూ సాధారణంగా.. శని వారం ప్రత్యేకంగా అభిషేకాలు జరుపుతారు

అభిషేక ఫలం: ఏలినాటి, అర్ధాష్టమ శని దోషాలు నివృతికి జరుపుకున్న వారికి శుభం జరుగుతుంది. అనుకున్న కార్యక్రమాలు ఆలస్యమవుతున్నా ఈయనకు అభిషేకాలు చేయించడంతో త్వరితగతిన అవుతాయని భక్తుల విశ్వాసం.

పెళ్లి సంబంధాల కోసం వెతుకుతున్నారా..

దేవాంగ కుల అవివాహితులకు సువర్ణావకాశం

నేడు, రేపు దేవాంగ కుల అవివాహిత వధూవరులకు ఈనాడు పెళ్లిపందిరి ఉచిత ప్రొఫైల్ రిజిస్ట్రేషన్ కార్యక్రమం

తెలుగింటి వివాహ పరిచయాలకు ఆత్మీయ వేదిక అయిన 'ఈనాడు పెళ్లిపందిరి', "దేవాంగ కుల" అవివాహిత వధూవరులకు ఉచిత ప్రొఫైల్ రిజిస్ట్రేషన్ కార్యక్రమం నిర్వహిస్తున్నది. వివాహం కోసం ఎదురుచూస్తున్న వధూవరులతో పాటు సంబంధిత కుటుంబీకులు నేడు (14 ఫిబ్రవరి 2026, శనివారం), రేపు (15 ఫిబ్రవరి 2026, ఆదివారం) ఉదయం 9 గం. నుంచి సాయంత్రం 5.30 గం. వరకు ఈ కార్యక్రమంలో పాల్గొని తమ ప్రొఫైలను ఉచితంగా రిజిస్టర్ చేసుకోవచ్చు.

మరిన్ని వివరాలకు
91543 66099
91547 72006
ఫోన్ నెంబర్లను సంప్రదించవచ్చు

● ఉచిత ప్రొఫైల్ రిజిస్ట్రేషన్ వాట్సప్ ద్వారా చేసుకోవచ్చు. అందుకు వధూవరుల బయోడేటా & ఫొటోలను పక్కన తెలిపిన వాట్సప్ నంబర్లకు పంపవచ్చు.

ప్రశాంతంగా బార్ అసోసియేషన్ ఎన్నికలు

మదనపల్లె నేరవార్తలు, రాయచోటి,న్యూస్‌టుడే: రాష్ట్ర బార్ కౌన్సిల్ ఎన్నికల్లో భాగంగా మదనపల్లె బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో పోలింగ్ ప్రశాంతంగా జరిగింది. మదనపల్లె బార్ అసోసియేషన్‌లో 274 మంది ఓటర్లు ఉండగా 260 ఓట్లు పోలయ్యాయని మదనపల్లె బార్ అసోసియేషన్ అధ్యక్షుడు, ఎన్నికల అధికారి అమరనాథ్‌రెడ్డి తెలిపారు. బ్యాలెట్ బాక్సులు, ఎన్నికల సామగ్రిని బార్ కౌన్సిల్‌కు పంపుతామన్నారు. ఎన్నికల నిర్వహణలో కరీముల్లా, విజయ్‌కుమార్‌రెడ్డి, బార్ అసోసియేషన్ ఉపాధ్యక్షుడు మనోహర్‌తో పాటు న్యాయవాదులు పాల్గొన్నారు. * రాయచోటి బార్ అసోసియేషన్‌లో 114 మంది ఓటర్లు ఉండగా 107 మంది ఓటుహక్కు వినియోగించుకున్నారని పోలింగ్ అధికారి పి.రెడ్డిబాషా తెలిపారు.

పుంగనూరులో న్యాయవాదుల ఘర్షణ

గొడవ పడుతున్న న్యాయవాదులు

పుంగనూరు, న్యూస్‌టుడే: రాష్ట్ర బార్ కౌన్సిల్ ఎన్నికల సందర్భంగా పుంగనూరులో న్యాయవాదులు ఘర్షణ పడ్డారు. సీనియర్ న్యాయవాదులు, పోలీసులు జోక్యం చేసుకున్నారు. పోలింగ్ కేంద్రం వద్ద గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు. పోలింగ్ అధికారిగా సురేష్‌బాబు వ్యవహరించారు. ఈ సందర్భంగా 93 ఓట్లకు గాను 87 పోలయ్యాయని న్యాయవాదుల సంఘం అధ్యక్షుడు చెన్నకేశవులు తెలిపారు.

ఎస్టీయూ జిల్లా వర్కింగ్ అధ్యక్షుడిగా విశ్వనాథ్‌నాయక్

నిమ్మనపల్లె, న్యూస్‌టుడే: జిల్లా స్కూల్ టీచర్స్ అసోసియేషన్ (ఎస్టీఏ) వర్కింగ్ అధ్యక్షుడిగా నిమ్మనపల్లె మండలం బండ్లపాయి జడ్పీ ఉన్నత పాఠశాల ఉపాధ్యాయుడు విశ్వనాథ్ నాయక్ ఎంపికయ్యారు. తనపై నమ్మకంతో ఇచ్చిన పదవికి న్యాయం చేస్తానన్నారు. ఈ అవకాశం కల్పించిన రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు కాడిశెట్టి శ్రీనివాసులు, తమ్మినేని చందనరావు, కోశాధికారి పుల్లయ్యకు కృతజ్ఞతలు తెలిపారు.

'జాతర బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం వర్తించదు'

పీలేరు, న్యూస్‌టుడే: మహాశివరాత్రికి జరిగే జాతరలకు ప్రత్యేక బస్సులు నడపనున్నామని పీలేరు డీఎం ఎస్.ఎం.డి.రోషన్ శుక్రవారం తెలిపారు. ఈ నెల 15న ఆదివారం, 16న సోమవారం ప్రత్యేక బస్సులు నడుపుతామని, పీలేరు నుంచి తలకోనకు 25 బస్సులు, బసన్నగారిపల్లె నుంచి నాలుగు, భాకరాపేట నుంచి నాలుగు, తలకోన-కోడూరు ఐదు బస్సులు నడుపుతామన్నారు. 12న కలకడ మండలం ఝరి జాతరకు 12 బస్సులు అందుబాటులో ఉంచుతామన్నారు. జాతర బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం వర్తించదని డీఎం స్పష్టం చేశారు.

ఎరువుల కొరత సృష్టిస్తే కఠిన చర్యలు

చిన్నమండెం, న్యూస్‌టుడే: జిల్లాలో ఎరువుల కొరత లేదని వ్యవసాయశాఖ జిల్లా అధికారి జి.శివన్నారాయణ తెలిపారు. శుక్రవారం ఎరువుల కొరతపై ఆయన మాట్లాడారు. డీలర్లు కృత్రిమ కొరత సృష్టిస్తే చర్యలు తీవ్రంగా ఉంటాయన్నారు. జిల్లా వ్యాప్తంగా 65 వేల ఎకరాలకు పైనే పంటలు సాగులో ఉన్నాయని, ఇందుకు కావాల్సిన ఎరువులు అందుబాటులో ఉన్నాయన్నారు. గతేడాది అక్టోబరు నుంచి ఈ ఏడాది ఫిబ్రవరి 12 వరకు 13,677 టన్నుల విక్రయాలు జరిగాయన్నారు. వచ్చే మూడు వారాలకు.. 3,523 టన్నులు అందుబాటులో ఉంచినట్లు చెప్పారు. కోఆపరేటివ్ సొసైటీలు, రైతు సేవా కేంద్రాలు, మార్క్‌ఫెడ్ గోదాముల, ఇతర దుకాణాల్లో ఉన్నాయన్నారు. నానో యూరియా, నానో డీఏపీలను రైతులు వినియోగించాలన్నారు.

Sri Boyakonda Gangamma Devasthanam
Diguvapalli Village, Chowdepalli Mandal, Annamayya District
E-Procurement Tender Notice dt:13-02-2026

Tenders are invited for 1) Procurement of Provisions, 2) Supply of Cow Ghee from Cow Ghee manufacturing Dairies maintained by Co-operative Societies/Farmers Mutually Aided Co-operative Dairies and Dairies owned and maintained by the Milk Producers Unions / Farmer Producers Organizations. for the period from 01.04.2026 to 31.03.2027 (One Year Only). **Bid Document Download Starting Date:** 13.02.2026 at 2.00 PM, **Ending Date:** 04-03-2026 at 1.00 PM, **Technical Bid Opening Date:** 04-03-2026 at 2.00 PM, **Price bid Opening Date:** 05-03-2026 at 11 AM. The Tender Bid Document from https://tender.apeprocurement.gov.in. For further details contact +919491000741.

Sd/- J.Ekambaram, B.A.,
Executive Officer & Deputy Commissioner

బంతి.. భ్రాంతి

పాపిరెడ్డిగారిపల్లె మార్గంలో పొలంలోనే బంతిపూలు

జాతర్ల సీజన్ కావడంతో ధరలు పలుకుతాయని జిల్లాలోని అన్ని మండలాల రైతులు వేలాది ఎకరాల్లో బంతి పూలు సాగు చేశారు. దిగుబడి ఎక్కువగా రావడంతో ధర పడిపోయింది. కిలో రూ.10 కంటే ఎక్కువగా పలికితేనే రైతుకు ఆదాయం వస్తుంది. ఎకరా సాగుకు రూ.లక్ష నుంచి రూ.1.50 లక్షలు ఖర్చవుతోంది. ఎకరాకు 10 నుంచి 20 క్వింటాళ్లు దిగుబడి వస్తోంది. కోసిన పూలను మదనపల్లె, నంగిలి, పలమనేరు తదితర మార్కెట్లకు తరలిస్తున్న రైతులకు కిలోకు రూ.10కి మించి ధర పలకడం లేదు. కొందరు వ్యాపారులు పొలాల్లో రూ.5 నుంచి రూ.6కు కొనుగోలు చేస్తున్నారు. కోత కూలీ రావడం లేదని కొందరు రైతులు పొలాల్లోనే వదిలేస్తున్నారు. **- న్యూస్‌టుడే, కలికిరి**

కల్తీ నెయ్యి ట్యాంకర్ల నుంచి రూ.10,100 లంచం

మార్కెటింగ్ శాఖ ఉద్యోగిపై వేటు

ఈనాడు- తిరుపతి: తిరుపతి జిల్లా పెళ్లకూరు మండలం పునబాకలోని శ్రీవైష్ణవి డెయిరీ నుంచి తిరుమలకు కల్తీ నెయ్యి సరఫరా చేస్తోన్న ట్యాంకర్ల నుంచి లంచం తీసుకున్న వ్యవహారంలో మార్కెటింగ్ శాఖ ఉద్యోగిపై శుక్రవారం సస్పెన్షన్ వేటు వేశారు. నాయుడుపేట వ్యవసాయ మార్కెట్ పరిధిలోకి వైష్ణవి సంస్థ రాగా అందులో సహాయ కార్యదర్శిగా విధులు నిర్వర్తించిన ఇలియాస్ బాషా.. రూ.10,100 లంచం తీసుకున్నారు. ప్రస్తుతం ఈయన కావలిలో పనిచేస్తున్నారు. సిట్ అధికారులు తొలుత ఈఎల్ బాషా అనే వ్యక్తి డబ్బు వసూలు చేశారని.. అతనిపై చర్యలు తీసుకోవాలని సిఫార్సు చేశారు. ఆ పేరున్న వ్యక్తి ఎవరూ లేరని సమాధానమిచ్చారు. ఈ క్రమంలో మరోసారి మార్కెటింగ్ శాఖ అధికారులు విచారించి అతనిపై చర్యలు తీసుకున్నారు. మరోవైపు గత ఐదేళ్లలో తిరుమలకు వచ్చిన నెయ్యి ట్యాంకర్ల వివరాలు ఇవ్వాలని మార్కెటింగ్ శాఖ అధికారులు.. తితిదే అధికారులను అడిగారు. మన రాష్ట్రంలో అమ్మకం లేదా కొనుగోలు జరిగినట్టు రశీదులు సమర్పించి ఉంటే వారి నుంచి సెస్ వసూలైందా? లేదా? అని నిర్ధారించుకుని ఆ మొత్తానికి నోటీసులు ఇవ్వనున్నారు. వచ్చే వారం ఈ వివరాలు అందే అవకాశముంది.

రెవెన్యూ పెంచేలా పక్కాగా పన్ను వసూళ్లు: కలెక్టర్

అధికారులతో సమీక్షిస్తున్న కలెక్టర్ నిశాంత్‌కుమార్

మదనపల్లె గ్రామీణ, న్యూస్‌టుడే: ప్రభుత్వ ఖజానాకు రెవెన్యూ పెంచే దిశగా అన్నిరకాల పన్ను, జీఎస్టీ వసూళ్లు పక్కాగా జరగాలని కలెక్టర్ నిశాంత్‌కుమార్ అధికారులను ఆదేశించారు. శుక్రవారం కలెక్టరేట్‌లో పలు శాఖల జిల్లా స్థాయి అధికారులతో సమావేశం నిర్వహించారు. రాష్ట్ర ఆదాయాన్ని పెంచేందుకు పన్నులు, పన్ను బకాయిలు, జీఎస్టీలు తప్పనిసరిగా వసూలు చేయాలన్నారు. పంచాయతీరాజ్‌శాఖలో జరిగే పనులపై జీఎస్టీ వసూలు పక్కాగా ఉండాలని, వాహన షోరూంలలో ధరల పట్టిక ప్రదర్శించేలా చర్యలు చేపట్టాలన్నారు. ఇన్వాయిస్‌లో చూపిన ధరల కంటే ఎక్కువ మొత్తంలో ఎవరైనా డీలర్లు డిమాండ్ చేస్తే వినియోగదారుడు ఫిర్యాదు చేయవచ్చన్నారు. ప్రతి త్రైమాసికానికి పన్నులు కట్టాల్సిన వాణిజ్య వాహనాలను తనిఖీ చేసి చర్యలు తీసుకోవాలన్నారు. జిల్లాలో ఎట్టిపరిస్థితుల్లో నకిలీ మద్యం, నాటుసారా విక్రయాలు ఉండకూడదన్నారు. చుక్కల భూములు, 22ఏ సమస్యలపై వచ్చిన దరఖాస్తులను పరిశీలించి జాప్యం లేకుండా పరిష్కారం చూపాలని స్పష్టం చేశారు. అన్ని ప్రాంతాల్లో అనధికార లేఅవుట్లను తనిఖీచేసి అపరాధ రుసుము విధించాలన్నారు. మైనింగ్ అనుమతులపై దస్త్రాలను పరిశీలించాలని, నిబంధనల ప్రకారం వెంటనే పునరుద్ధరించాలని ఆదేశించారు. విధినిర్వహణలో అలసత్వం ప్రదర్శిస్తే శాఖా పరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

EENADU Classifieds

BUSINESS SERVICES
FOR SALE
FINANCIAL SERVICES
HEALTH & CARE
PAEDIATRIC
REAL ESTATE
PLOT FOR SALE
GENERAL
LEASE
GENERAL
LEASE/ RENT
GENERAL

Wanted: Female Teachers for Primary Maths & Science, Higher Maths (upto 8th)&Hindi. Fluency in English is Must. Bhuvaneshwari Vidyanikethan, Tiruchanur. Cell:9966371716.

NARAYANA ENGINEERING COLLEGES
we are HIRING

Semi-Permanent Shed with Partly Open&Partly Sheet Roofing. Total Area: 11,431 Sq.ft. (161'x71')- 330 Ankanas. Water & Power Supply Available. Cont:8074585465.

JOBS

WANTED MALE Process Associates Qual: Degree/ Diploma with Typing Skills of 25 NWPM, Sal: 14K to 18K. Mob: 80967 30137.

B/W 5 లైన్ల ప్రకటన రూ. 500/-
Colour 5 లైన్ల ప్రకటన రూ. 600/-
80085 13290
ప్రకటనలపై 5% GST వర్తించును

సమన్వయంతో ఉత్సవాలు విజయవంతం: సబ్‌కలెక్టర్

మల్లయ్యకొండపై సబ్‌కలెక్టర్ కల్యాణి, డీఎస్పీ మహేంద్ర, సీఐ వెంకటేశులు

తంబళ్లపల్లె, ములకలచెరువు, న్యూస్‌టుడే: జిల్లాలో ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన మల్లయ్యకొండ మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు అన్ని శాఖల సమన్వయంతో విజయవంతం చేయాలని, కొండకు వచ్చే భక్తులకు అన్ని సౌకర్యాలు కల్పించాలని మదనపల్లె సబ్‌కలెక్టర్ చల్లా కల్యాణి పిలుపునిచ్చారు. మల్లయ్యకొండ మహాశివరాత్రి ఉత్సవాల నిర్వహణపై అధికారులతో శుక్రవారం సమీక్షించారు. డీఎస్పీ మహేంద్ర, సీఐ వెంకటేశులుతో కలిసి ఏర్పాట్లను పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేశారు. ఆర్టీసీ డిపో మేనేజర్ రమణారెడ్డి, తహసీల్దార్ శ్రీనివాసులు, ఎస్సై అనిల్‌కుమార్, ఎంపీడీవో బాపూజీ పట్నాయక్, తెదేపా నాయకులు తులసీధర్‌నాయుడు తదితరులు పాల్గొన్నారు.

మల్లయ్యకొండకు 81 ప్రత్యేక బస్సులు

మదనపల్లె అర్బన్: మల్లయ్యకొండకు మహాశివరాత్రి సందర్భంగా 81 బస్సులు నడపనున్నామని ఆర్టీసీ ఒకటో డిపో మేనేజరు ఎం.వి.రమణారెడ్డి తెలిపారు. ఇవి ఈ నెల 15, 16 తేదీల్లో రద్దీని బట్టి నడుస్తాయన్నారు. అంగళ్లు కొండకు 10, తంబళ్లపల్లె కొండకు 37 బస్సులు ఏర్పాటు చేశామన్నారు. బి.కొత్తకోట నుంచి పీటీఎం మీదుగా తంబళ్లపల్లెకు 3, ములకలచెరువు నుంచి తంబళ్లపల్లెకు 2, రాగిమాను నుంచి కొండ కిందకు 6, పెద్దమండ్యం నుంచి తంబళ్లపల్లెకు 3 బస్సులు, మదనపల్లె నుంచి తంబళ్లపల్లెకు 20 రెగ్యులర్ బస్సులు చొప్పున నడుపుతామని వివరించారు.

సంప్రదాయబద్ధంగా గంధ మహోత్సవం

దర్గాలో కడప పెద్ద దర్గా గురువు హజరత్ సయ్యద్ షా ఆరిఫుల్లా హుసేనీ

చిన్నమండెం, న్యూస్‌టుడే: ప్రఖ్యాత హజరత్ షా అలీ గంజేషహీద్ బాబా రహమతుల్లా అలైహి వారి ఉరుసు ఉత్సవాల్లో భాగంగా గంధ మహోత్సవం సంప్రదాయబద్ధంగా సాగింది. రాత్రి పది గంటల సమయంలో గంధాన్ని.. నాయబ్ సాబ్ ఇంటి నుంచి ఫకీర్ల విన్యాసాలు, బళ్లారి డ్రమ్ము వాయిద్యాల మధ్య ఊరేగింపుగా దర్గాకు తీసుకొచ్చారు. అనంతరం కడప పెద్ద దర్గా గురువు హజరత్ సయ్యద్ షా ఆరిఫుల్లా హుసేనీ గంధం కార్యక్రమానికి విచ్చేశారు. దర్గాలో ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. దర్గా కమిటీ సభ్యులు గురువుకు ఘనంగా స్వాగతం పలికారు. జగన్నాథ్ సినిమా నటుడు భరత్ చిన్నమండెం దర్గాను దర్శించుకున్నారు. ఉరుసు నేపథ్యంలో విద్యుదీపాలతో చక్కగా అలంకరించారు. ఝార్ఖండ్, గుజరాత్ నుంచి విచ్చేసిన గాయకులకు ఖవ్వాలి పోటీ నిర్వహించారు.

15 నుంచి హజరత్ మస్తాన్‌వలి దర్గా ఉరుసు

మదనపల్లె గ్రామీణ, న్యూస్‌టుడే: ఈ నెల 15 నుంచి స్థానిక కోటవీధిలోని హజరత్ ఖ్వాజా సయ్యద్‌షా మస్తాన్‌వలి ఉరుసు నిర్వహించనున్నట్లు దర్గా కమిటీ అధ్యక్ష, కార్యదర్శులు ఇర్ఫాన్‌ఖాన్, ప్యారేజాన్ తెలిపారు. 15న గంధోత్సవం, 16న ఉరుసు, ఖవ్వాలీ; 17న తహలీల్‌ఫాతెహా నిర్వహిస్తామని వివరించారు. కులమతాలకు అతీతంగా నిర్వహించే ఉరుసును విజయవంతం చేయాలని కోరారు.

15 కిలోల క్రేట్లతో రైతులకు మేలు

చిన్న క్రేట్లను ప్రదర్శిస్తున్న ఏఎంసీ ఛైర్మన్ శివరాం

మదనపల్లె గ్రామీణ, న్యూస్‌టుడే: టమాట మార్కెట్లలో 15 కిలోల క్రేట్లతో రైతులకు మేలు జరగనుందని మదనపల్లె ఏఎంసీ ఛైర్మన్ జంగాల శివరాం పేర్కొన్నారు. మార్చి నుంచి అన్ని టమాట మార్కెట్లలో అమలు చేయనున్న 15 కిలోల క్రేట్లను శుక్రవారం మదనపల్లె వ్యవసాయ మార్కెట్‌లో ప్రదర్శించారు. 25 కిలోల క్రేట్లలో సరకు తేవడంతో రైతులు నష్టపోతున్నారని, చిన్న క్రేట్లలో నాణ్యమైన సరకుతో పాటు చెడిపోకుండా ఉంటుందన్నారు. పొలాల నుంచి కాయలను మార్కెట్‌కు తెచ్చి పేర్చేందుకు అనుకూలంగా ఉంటాయన్నారు. అయిదు వరుసల్లో పెట్టడంతో మార్కెట్‌లో ట్రాఫిక్ సమస్య రాదన్నారు. వైస్ ఛైర్మన్ అంజనేయులు తదితరులు పాల్గొన్నారు.

ఉద్యాన పంటలతో అధిక ఆదాయం

మదనపల్లె పట్టణం, న్యూస్‌టుడే: రైతులు అధిక ఆదాయాన్నిచ్చే ఉద్యాన పంటలు సాగు వైపు మొగ్గు చూపాలని జిల్లా ఉద్యాన అధికారిణి సుభాషిణి అన్నారు. శుక్రవారం మదనపల్లెలోని ఓ ప్రైవేటు ఫంక్షన్ హాలులో 2026-27 సంవత్సరానికి సంబంధించి రాయలసీమ, ప్రకాశం జిల్లాల ప్రాజెక్టు కార్యాచరణపై నిర్వహించిన అవగాహన సదస్సులో ఆమె మాట్లాడారు. ప్రస్తుత ఉద్యాన పంటల విస్తీర్ణానికి అదనంగా అధిక స్థూల ఆదాయం వచ్చే ఉద్యాన పంటలైన మామిడి, డ్రాగన్, పూలు, దానిమ్మ, అరటి, బొప్పాయి, ఇతర తీగజాతి కూరగాయలు సాగు చేయాలని సూచించారు.

హామీలు నెరవేర్చాలని ఆందోళన

ధర్నాలో పాల్గొన్న ఎస్టీయూ నాయకులు, ఉపాధ్యాయులు

మదనపల్లె విద్య న్యూస్‌టుడే: ఇచ్చిన హామీలను కూటమి ప్రభుత్వం నెరవేర్చాలని ఎస్టీయూ ఆధ్వర్యంలో శుక్రవారం మదనపల్లె మిషన్ కాంపౌండ్‌లో పెద్ద ఎత్తున ధర్నా నిర్వహించారు. ఎస్టీయూ జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు శివారెడ్డి, పోకల మధుసూదన్ మాట్లాడుతూ ఉద్యోగ, ఉపాధ్యాయులకు ఇచ్చిన హామీలను నెరవేర్చాలని దశలవారీ పోరాటంలో భాగంగా ఆందోళన చేపట్టినట్లు తెలిపారు. ఈ మేరకు కలెక్టరేట్‌లో డీఆర్వో మధుసూదన్‌రావుకు వినతిపత్రాన్ని అందజేశారు. ఎస్టీయూ జిల్లా ఆర్థిక కార్యదర్శి మోహన్‌కుమార్‌రెడ్డి, రాష్ట్ర నాయకులు జగన్‌మోహన్, కడియాల మురళీ, మోహన్, వేణుగోపాల్‌రెడ్డి, రాష్ట్ర కౌన్సిలర్లు నరసింహులు, జనార్దన్‌రెడ్డి, గిరిధర్‌నాయక్ పాల్గొన్నారు.

బోధనలో నిర్లక్ష్యం తగదు

మదనపల్లె విద్య : బాలికా విద్యాలయాల్లో చదువు చెప్పడంతో నిర్లక్ష్యం చేయవద్దని సమగ్రశిక్షా ఏపీసీ డాక్టర్ ఎన్.అనురాధ అన్నారు. శుక్రవారం మదనపల్లె మండలం గ్రీన్‌వ్యాలీ పాఠశాలలో ఎన్ఐఈపీఏ సహకారంతో సమగ్ర శిక్షా ఆధ్వర్యంలో జరుగుతున్న కేజీబీవీ పాఠశాలల ప్రత్యేక అధికారుల శిక్షణ ముగింపు కార్యక్రమంలో ఆమె మాట్లాడారు. శిక్షణలో నేర్చుకున్న అంశాలను పాఠశాలల్లో సమర్థంగా అమలు చేసి ఉత్తమ ఫలితాలు సాధించాలని కోరారు.

ఒప్పంద ఉద్యోగిని సస్పెన్షన్

బోయకొండ (చౌడేపల్లె), న్యూస్‌టుడే: బోయకొండ గంగమ్మ దేవస్థానంలో విధులు నిర్వహిస్తున్న ఒప్పంద ఉద్యోగినిపై వేటు వేస్తూ ఈవో ఏకాంబరం ఉత్తర్వులు జారీ చేశారు. కొండపై ఉన్న రణబేరి గంగమ్మ ఆలయ ఇన్‌ఛార్జిగా అదనపు బాధ్యతలు నిర్వహిస్తున్న జూనియర్ సహాయకురాలు భారతి అర్చకుల నుంచి మామూళ్లు తీసుకుంటూ ఆలయ ఆదాయానికి గండి కొడుతున్నట్లు ఫిర్యాదులు వచ్చాయి. దీనిపై గతంలో ఆమెకు మెమో జారీ చేశారు. భారతి ఇచ్చిన సంజాయిషీ సంతృప్తిగా లేకపోవడంతో తాత్కాలికంగా విధుల నుంచి తొలగిస్తూ ఉత్తర్వులు జారీ చేసినట్లు ఈవో తెలిపారు.

18 నుంచి ప్రయోగ పరీక్షలు

మదనపల్లె విద్య, న్యూస్‌టుడే: ఈ నెల 18 నుంచి సర్టిఫికెట్ కోర్సుల ప్రయోగ పరీక్షలు వైఎస్ఆర్ కడప జిల్లాలోని మూడు కేంద్రాల్లో జరుగుతాయని డీఈవో సుబ్రహ్మణ్యం తెలిపారు. ఈ నెల 18 నుంచి 21 వరకు డ్రాయింగ్, టైలరింగ్, లోయర్, హయ్యర్‌కు; 19 నుంచి 28 వరకు హ్యాండ్‌లూమ్ వీవింగ్ ప్రయోగ పరీక్షలు జరుగుతాయన్నారు.

ఔత్సాహిక పారిశ్రామికవేత్తలు సద్వినియోగం చేసుకోవాలి

మదనపల్లె విద్య, న్యూస్‌టుడే: ఔత్సాహిక పారిశ్రామికవేత్తలు ప్రభుత్వం అందజేస్తున్న సదుపాయాలు, రాయితీలను సద్వినియోగం చేసుకుని పరిశ్రమలు స్థాపించాలని జిల్లా పరిశ్రమల కేంద్రం జనరల్ మేనేజర్ కృష్ణకిషోర్ అన్నారు. శుక్రవారం మదనపల్లె శ్రీజ్ఞానాంబిక డిగ్రీ కళాశాలలో ఆంధ్రప్రదేశ్ ఎంఎస్ఎంఈ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో కేంద్రప్రభుత్వ ఎంఎస్ఎంఈ - ఆర్ఏఎంపీ పథకం కింద సెంట్రల్ ఫర్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టూల్ డిజైన్ (సీఐటీడీ) సహకారంతో రెండు రోజుల వెండర్ డెవలప్‌మెంట్ కార్యక్రమాన్ని ప్రారంభించారు.

గుప్త నిధుల వేట!

కల్యాణ మండపం పైభాగంలో ధ్వంసమైన మొగ్గ

ములకలచెరువు, న్యూస్‌టుడే: విజయనగర రాజుల కాలంలో ములకలచెరువు మండలం సోంపాళ్యంలో నిర్మించిన చెన్నకేశవస్వామి ఆలయంలో గురువారం అర్ధరాత్రి గుప్త నిధుల ముఠా చొరబడింది. కల్యాణ మండపం పైభాగంలో ఉన్న మొగ్గను ధ్వంసం చేశారు. తొలుత ప్రధాన విద్యుత్తు తీగను తొలగించి కెమెరాలు మొరాయించేలా చేశారు. ఆపై ఆలయంలోకి ప్రవేశించి కల్యాణ మండపం పైభాగంలోని మొగ్గను ధ్వంసం చేశారు. శుక్రవారం తెల్లవారుజామున తలుపులు తెరచిన వాచ్‌మెన్ రమణప్ప గుర్తించి చంద్రగిరి పురావస్తు శాఖ అధికారులకు సమాచారమిచ్చారు. ఎస్సై ప్రతాప్, పురావస్తు శాఖ అధికారి బాలకృష్ణారెడ్డి ఆలయాన్ని పరిశీలించారు. గతంలోనూ ఈ భాగాన్ని ధ్వంసం చేశారని, గుప్త నిధుల కోసమే మళ్లీ మొగ్గను తొలగించి ఉండొచ్చని అనుమానిస్తున్నారు.

గతంలో పోలీసులపై దాడి..

✤ చెన్నకేశవ స్వామి ఆలయంలో గతంలో రాత్రివేళ పోలీసు సిబ్బంది కాపలా ఉండేవారు. 2009లో గుప్త నిధుల ముఠా రాత్రి వేళ విధుల్లో ఉన్న పోలీస్ సిబ్బందిపై దాడికి పాల్పడింది. నాటి నుంచి ఆలయానికి వాచ్‌మెన్‌ల కాపలా ఏర్పాటు చేశారు. 8 నెలలుగా వేతనాలు ఇవ్వకపోవడంతో వాచ్‌మెన్‌లు విధులుకు రావడం లేదు. రమణప్ప మాత్రమే పనిచేస్తున్నారు. రాత్రి వేళల్లో సిబ్బంది ఉండేలా పురావస్తు శాఖ అధికారులు చర్యలు తీసుకోవాలని భక్తులు కోరుతున్నారు.

రాయచోటి
• రాయచోటి • పీలేరు

నేడు విద్యుత్తు సరఫరాలో అంతరాయం

రాయచోటి: పట్టణంలోని రాజులకాలనీ, స్థానిక సబ్‌స్టేషన్ పరిధిలో శనివారం విద్యుత్తు సరఫరా అంతరాయం కలుగుతుందని అసిస్టెంట్ సెక్షన్ ఏఈ నాగేశ్వరరావు తెలిపారు. రాజుల కాలనీ 11 కేవీ ఫీడర్ మరమ్మతుల కారణంగా శనివారం ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు, సుండుపల్లి ఫీడర్ 11 కేవీ ఫీడర్‌లోనూ సరఫరా ఉండదన్నారు. రాజులకాలనీ, రెడ్డికాలనీ, ఎస్ఎన్ కాలనీ ప్రాంతాల్లో సరఫరా ఉండదని, వినియోగదారులు సహకరించాలని కోరారు. **పీలేరు..** ఉపకేంద్రంలో మరమ్మతుల కారణంగా శనివారం ఉదయం తొమ్మిదిన్నర గంటల నుంచి మధ్యాహ్నం ఒకటిన్నర వరకు పట్టణం మొత్తం విద్యుత్తు సరఫరా నిలిపివేస్తున్నామని ఏఈ ఖాదర్ ఇలాహీ తెలిపారు. **కలికిరి:** 220 కేవీ సబ్‌స్టేషన్ మరమ్మతుల నేపథ్యంలో శనివారం ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు మండలంలో విద్యుత్తు సరఫరా నిలిపివేయనున్నామని అధికారులు తెలిపారు.

ఉన్నత స్థాయికి ఎదగాలి

కంభంవారిపల్లి, న్యూస్‌టుడే: విద్యార్థులు ఉన్నత స్థాయికి ఎదగాలని గురుకుల కళాశాల ప్రిన్సిపల్ రామకృష్ణాంజనేయులు అన్నారు. శుక్రవారం గ్యారంపల్లె గురుకుల కళాశాలలో వీడ్కోలు సమావేశం నిర్వహించారు. విశ్రాంత ప్రిన్సిపాళ్లు శ్రీనివాసగుప్త, చంద్రారెడ్డి, పాఠశాల ప్రిన్సిపల్ నూర్‌మహమ్మద్ పాల్గొన్నారు.

మేమున్నాం... మీకు తోడుగా..

(10 AM TO 1 PM)
రాయచోటి: 9703622242
పీలేరు: 8008574958
చిన్నమండెం: 9440170752

న్యూస్‌టుడే, పీలేరు గ్రామీణ

సమస్య: కోటపల్లె బాలబాలికల జడ్పీ పాఠశాల ఉన్నచోట క్రీడా ప్రాంగణం గేటు వద్ద వ్యర్థాలు, ఇళ్లలోని వస్తువులు పడేస్తుండటంతో విద్యార్థులకు అసౌకర్యంగా మారింది. -ప్రసాద్, స్థానికుడు

సమాధానం: పంచాయతీ అధికారులతో శుభ్రం చేయిస్తాం. -లోకేశ్వర్‌రెడ్డి, డిప్యూటీ ఎంపీడీవో

న్యూస్‌టుడే, పీలేరు గ్రామీణ

సమస్య: నాగూర్ దర్గావీధి సమీపంలో విద్యుత్తు ట్రాన్స్‌ఫార్మర్ వద్ద చెత్తాచెదారం, ప్లాస్టిక్ కవర్లు వ్యర్థాలు తెచ్చి కుప్పలుగా పడేస్తుండటంతో ఇబ్బందిగా మారింది. -ప్రభాకర్, స్థానికుడు

సమాధానం: అక్కడి చెత్తాచెదారం తొలగింపజేసి ఆ ప్రాంతంలో చెత్త వేయకుండా ప్రజలకు అవగాహన కల్పిస్తాం. -బ్రహ్మారెడ్డి, ఈవో, పీలేరు

న్యూస్‌టుడే, గుర్రంకొండ

సమస్య: టి.పసలవాండ్లపల్లె పంచాయతీ గుట్టకిందపల్లెలోని ఓవర్‌హెడ్ ట్యాంకు శిథిలావస్థలో ఉంది. -భాస్కర్, టి.పసలవాండ్లపల్లె

సమాధానం: దీనిపై ఉన్నతాధికారులకు నివేదిక పంపా. వారి అనుమతితో చర్యలు తీసుకుంటాం. -లాల్‌స్వామి, ఏఈ, ఆర్‌డబ్ల్యూఎస్

న్యూస్‌టుడే, కంభంవారిపల్లి

సమస్య: గర్నిమిట్ట, కంభంవారిపల్లె గ్రామాలకు వేసవి సందర్భంగా సక్రమంగా నీరు సరఫరా చేయాలి. -రాజశేఖర్, స్థానికుడు

సమాధానం: వేసవిలో నీటి సమస్య వస్తే రుచి కోన నీరు సరఫరాకు చర్యలు తీసుకుంటాం. -మధుసూదన్, ఏఈ, ఆర్‌డబ్ల్యూఎస్

గంగమ్మ జాతరకు పటిష్ఠ బందోబస్తు: ఎస్పీ

జాతర ప్రాంగణంలో పరిశీలిస్తున్న ఎస్పీ ధీరజ్ కునుబిల్లి, అధికారులు

లక్కిరెడ్డిపల్లె, న్యూస్‌టుడే: ఈ నెల 17, 18, 19 తేదీల్లో నిర్వహించనున్న గంగమ్మ జాతరలో అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా పటిష్ఠ బందోబస్తు ఏర్పాటు చేస్తున్నామని ఎస్పీ ధీరజ్ కునుబిల్లి తెలిపారు. శుక్రవారం అనంతపురంలోని గంగమ్మ ఆలయం వద్ద జాతర ఏర్పాట్లు పరిశీలించారు. ఎస్పీని ఉత్సవ కమిటీ ఛైర్మన్ సోడి వెంకటేశ్వర్లు, అర్చకులు రెడ్డిశేఖర్, రామచంద్ర ఆధ్వర్యంలో ఆలయంలో పూజలు చేశారు. అనంతరం ఏర్పాట్లు పరిశీలించి విలేకరులతో మాట్లాడారు. గతంలో కన్నా ఈ ఏడాది ప్రత్యేకంగా క్యూలైన్లు ఏర్పాటు చేసినట్లు చెప్పారు. 500 మంది పోలీసులను అదనంగా అందుబాటులో ఉంచామన్నారు. జాతర ప్రాంగణంలో నిఘా నేత్రాలు ఏర్పాటు చేస్తామని, చిన్నపిల్లలు తప్పిపోకుండా వారి చేతికి ట్యాగ్‌లు వేసి తల్లిదండ్రుల ఫోన్ నంబరు ఉంచి పంపుతామన్నారు. నాలుగు రూట్లలో ట్రాఫిక్ అంతరాయం కలగకుండా పార్కింగ్ ఏర్పాటుచేశామన్నారు. డీఎస్పీ కృష్ణమోహన్, సీఐ కృష్ణంరాజు నాయక్, ఎస్సైలు శోభ, సురేశ్, తెదేపా మండలాధ్యక్షుడు మదన్‌మోహన్, ఈవో శ్రీనివాసులు, మాజీ ఎంపీపీ ఉమాపతిరెడ్డి, టీడీపీ ఛైర్మన్ దేవేంద్రరెడ్డి, పాపయ్య, జయరామ, ధర్మరాజు, రమణ పాల్గొన్నారు. అంతకుముందు ఆర్వో శ్రీనివాసులు, మంత్రి సోదరుడు లక్ష్మీ ప్రసాద్‌రెడ్డి ఏర్పాట్లు పరిశీలించారు.

'బాల్య వివాహాలు అరికడదాం'

రాయచోటి పట్టణం, న్యూస్‌టుడే: బాల్య వివాహాలు.. బాలికల విద్య, ఆరోగ్యం, భవిష్యత్తుపై తీవ్ర ప్రభావం చూపుతాయని బాలల పరిరక్షణ విభాగం లీగల్ కమ్ ప్రొబేషనరీ అధికారిణి ఖైరూన్ అన్నారు. మాసాపేటలోని బాలికల గురుకుల పాఠశాలలో శుక్రవారం నిర్వహించిన బాల్య వివాహ ముక్త్‌భారత్ కార్యక్రమంలో ఆమె పాల్గొని మాట్లాడారు. విద్యార్థినులకు బాల్య వివాహాలు, పోక్సో చట్టాలు, హ్యూమన్ ట్రాఫికింగ్, బాండెడ్ లేబర్ చట్టాలపై అవగాహన కల్పించారు. బాల్య వివాహాల ప్రోత్సహించినా, చేసేందుకు సహకరించినా కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. బాలికలకు చట్టబద్ధమైన వయస్సు వచ్చాకే వివాహం చేయాలని తల్లిదండ్రులకు సూచించారు. బాల్య వివాహాల సమాచారం తెలిసిన వెంటనే సంబంధిత అధికారులకు సమాచారం ఇవ్వడం ప్రతిఒక్కరి బాధ్యత అన్నారు. సమాజాన్ని చట్టబద్ధమైన మార్గంలో తీసుకెళ్లడంలో సమష్టిగా పనిచేస్తామని విద్యార్థినులతో ప్రతిజ్ఞ చేయించారు. ప్రిన్సిపల్ పి.జయలక్ష్మి, ఇతర ఉపాధ్యాయ సిబ్బంది పాల్గొన్నారు.

విద్యార్థినులకు సూచనలు చేస్తున్న బాలల పరిరక్షణ విభాగ అధికారిణి ఖైరూన్

ఇవేం పనులు సారూ..!

- ✦ రింగ్‌రోడ్డులో కూడళ్ల కరవు
- ✦ రూ.250 కోట్లు వెచ్చించినా ఫలితమేదీ
- ✦ వాహనదారులకు తరచూ ప్రమాదాలు

న్యూస్‌టుడే, రాయచోటి

అరిటాకు వేశారు.. చల్లటి తాగునీరు ఇచ్చారు.. బంతిలో కూర్చునేందుకు చక్కటి పరదా వేశారు.. పైన ఎండ తగలకుండా పందిరి వేశారు.. ఇన్నిచేసి చివరకు భోజనం వడ్డించడం మరిచారు.. ఇలాఉంది పూర్వ జిల్లా కేంద్రమైన రాయచోటిలో ట్రాఫిక్ సమస్య తొలగించేందుకు నిర్మించిన రింగ్‌రోడ్డు పరిస్థితి.. నూతన రింగ్‌రోడ్డు అందుబాటులోకి వచ్చిందని సంతోషించాలో.. ఈ ప్రధాన మార్గంపై ఎక్కడా కూడళ్లు లేక చోటుచేసుకుంటున్న ప్రమాదాలతో ఏడవాలో అర్థంకాక పురప్రజలు దిగాలు చెందుతున్నారు.. రూ.250 కోట్లతో చేపట్టిన పనులు ప్రజలు, వాహనదారుల సమస్యలు తీర్చలేక వెక్కిరిస్తున్నాయి.. ఫలితంగా పనులు ఇలా చేశారేంటి సారూ అని పట్టణ ప్రజలు పెదవి విరుస్తున్నారు.

ప్రమాదాలకు నిలయమైన లక్కిరెడ్డిపల్లె రోడ్డు కూడలి

17.5 కిమీ మేర బాహ్యవలయం..

2005-08 మధ్య 17.5 కిమీ మేర బాహ్య వలయం నిర్మించారు. అప్పట్లో రూ.132 కోట్లు భూ పరిహారం, నిర్మాణానికి ఖర్చు చేశారు. రహదారి నిర్మించి సింగిల్ లైన్ తారురోడ్డు నిర్మించడంతో రాకపోకలకు ఇబ్బందిగా ఉండేది. గత ప్రభుత్వ హయాంలో రాయచోటి నుంచి వైఎస్సార్ కడప, నంద్యాల జిల్లాలను అనుసంధానం చేస్తూ రాయచోటి-కోవెలకుంట్ల జాతీయ రహదారి విస్తరణను.. రూ.250 కోట్లతో చేపట్టారు. దీంతో పట్టణ పడమర వైపున నూతన రింగ్‌రోడ్డు అందుబాటులోకి వచ్చింది. లక్కిరెడ్డిపల్లె రోడ్డు నుంచి కడప రింగ్‌రోడ్డు వరకు అదనంగా రూ.11 కోట్లు ఖర్చుచేసి విస్తరించారు. అంతాబానే ఉన్నా కూడళ్లు లేక నాలుగు వైపుల నుంచి వచ్చే వాహనాలు ప్రమాదాలకు గురవుతున్నాయి.

పేరుకే ఏడు కూడళ్లు..

రింగ్‌రోడ్డు నుంచి వివిధ ప్రాంతాలకు వెళ్లేందుకు ఏడు కూడళ్లు ఏర్పాటయ్యాయి. 15 ఏళ్లుగా ఎక్కడా వీటిపై సర్కిళ్లు లేవు. ఇటీవల గాలివీడు, లక్కిరెడ్డిపల్లె, కడప వైపు విస్తరణ పనులు చేపట్టారు. ఆ సమయంలో గాలివీడు రోడ్డు కూడలిలో స్థానికులు ఏర్పాటు చేసిన సర్కిల్ దిమ్మెలను అధికారులు తొలగించారు. ఆపై దాని ఊసే లేదు. గాలివీడు నుంచి పట్టణంలోకి వచ్చే ద్విచక్ర వాహనదారులను లారీ ఢీకొని ఇద్దరు మృత్యువాత పడ్డారు. లక్కిరెడ్డిపల్లె- వేంపల్లి రోడ్డు వద్ద నాలుగు రోడ్ల వద్ద కూడలి, వేగ నిరోధక సూచికలు లేక ప్రమాదాలు చోటు చేసుకున్నాయి. ఇక కడప నుంచి వచ్చే వాహనాలు తరచూ ప్రమాదాలకు గురవుతున్నాయి.

లక్కిరెడ్డిపల్లె కూడలి నుంచి కడప రోడ్డు వరకు చేసిన విస్తరణ పనులు

కూడలి దాటాలంటే భయం..

నాలుగు రోడ్ల కూడళ్లు దాటి వెళ్లాలంటే వాహనదారులు భయపడుతున్నారు. ఎట్నుంచి ఏ వాహనం వస్తుందో తెలియని పరిస్థితి. యువత ద్విచక్ర వాహనాల్లో వేగంగా వస్తూ ఎక్కువగా ప్రమాదాలకు గురవుతున్నారు. నేషనల్ హైవేస్ అధికారులు కూడళ్లు తెలిసేలా చర్యలు తీసుకోవాలని, ప్రమాదాలు నివారించాలని వాహనదారులు కోరుతున్నారు.

ప్రశాంతంగా న్యాయవాద సంఘ ఎన్నికలు

పీలేరు, న్యూస్‌టుడే: రాష్ట్ర న్యాయవాదుల సంఘ ఎన్నికల్లో భాగంగా శుక్రవారం పీలేరులో న్యాయవాదుల సంఘ కార్యాలయంలో పోలింగ్ ప్రశాంతంగా జరిగింది. పోటీలో ఉన్న పలువురు అభ్యర్థులు గత నెల రోజులుగా న్యాయస్థాన ప్రాంగణంలో స్థానిక న్యాయవాదులను కలిసి ఓట్లు వేయాలని ప్రచారం చేశారు. ఈ క్రమంలో శుక్రవారం జరిగిన పోలింగ్‌లో.. మొత్తం 84 మంది న్యాయవాదులకుగాను.. 76 మంది తమ ఓటుహక్కు వినియోగించుకున్నారు. పోలింగ్ అధికారిగా పీలేరు న్యాయవాదుల సంఘ అధ్యక్షులు బీసీ పురుషోత్తంరెడ్డి వ్యవహరించారు.

ఓటుహక్కు వినియోగించుకున్న న్యాయవాదులు

పల్లెలకే వస్తాం.. విద్యుత్తు సమస్యలు పరిష్కరిస్తాం

వాల్మీకిపురం, న్యూస్‌టుడే: పల్లెలకే వస్తాం.. అక్కడే గ్రామస్థులతో మాట్లాడి విద్యుత్తు ప్రమాదాలు జరగకుండా సమస్యలు తెలుసుకుని పరిష్కరిస్తామని ట్రాన్స్‌కో ఏఈ రాజశేఖర్ తెలిపారు. 'కరెంటోళ్ల జనబాట' కార్యక్రమంలో భాగంగా గండబోయనపల్లెలో శుక్రవారం ట్రాన్స్‌కో సెక్షన్ సిబ్బంది పర్యటించారు. గ్రామంలో అవగాహన ర్యాలీ నిర్వహించారు. ఏఈ మాట్లాడుతూ కరెంటోళ్ల జనబాట పేరుతో వారంలో రెండుసార్లు మంగళ, శుక్రవారాల్లో అధికారులు, సిబ్బంది సంయుక్తంగా క్షేత్రస్థాయిలో పర్యటించి 11కేవీ లైన్లు సహా ఎల్‌టీ లైన్ల వెంట యంత్రాంగం తనిఖీ చేస్తుందని, పట్టణ, గ్రామీణ, వార్డులు లేదా వీధుల్లో లేదా పొలాల్లో విద్యుత్తు స్తంభాల సమస్యలు గుర్తించి సమస్యలు అక్కడికక్కడే పరిష్కరిస్తామన్నారు. ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. సబ్ ఇంజినీర్ జాకీర్, సిబ్బంది రెడ్డెప్ప, ప్రసాద్, సత్యారెడ్డి గ్రామస్థులు పాల్గొన్నారు.

కృతజ్ఞతలు.. సీఎం సార్

108 వాహన ఉద్యోగుల ప్రదర్శన

గాలివీడు, న్యూస్‌టుడే: కృతజ్ఞతలు సీఎం సార్ అంటూ 108 వాహన సిబ్బంది గాలివీడులో శుక్రవారం ప్లకార్డులతో ప్రదర్శన నిర్వహించారు. పైలట్ రామాంజులు మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా 108 వాహన ఉద్యోగులకు అందించిన ఆర్థిక ప్రోత్సాహం మరువలేమన్నారు. ప్రభుత్వానికి, సీఎంకు కృతజ్ఞతలు తెలియజేశారు. **పీలేరు గ్రామీణ:** 108 వాహనాల పైలట్, ఈఎంటీల వేతనాలు రూ.2 వేల పెంపుపై పీలేరులో 108 వాహనాల సిబ్బంది హర్షం వ్యక్తం చేశారు. కూటమి ప్రభుత్వానికి, సీఎం చంద్రబాబుకు కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ విధానంతో ఐదేళ్ల సర్వీసు పూర్తిచేసుకున్న వారికి అప్‌గ్రేడ్ అయితే ఒక్కొక్కరికి నెలకు రూ.5 వేల నుంచి రూ.8 వేల వరకు లబ్ధి చేకూరుతుందని తెలిపారు. జిల్లా వ్యాప్తంగా 35.. 108 వాహనాల్లో పనిచేస్తున్న 130 మంది సిబ్బందికి లబ్ధి చేకూరుతుందన్నారు. రమణ, పవన్ కుమార్, దామోదర్, దేవేంద్ర, అశోక్‌కుమార్ పాల్గొన్నారు. **కలికిరి, న్యూస్‌టుడే:** సీఎం చంద్రబాబు.. 108 అత్యవసర సేవల ఉద్యోగులకు వేతనాలు పెంచడానికి చొరవ తీసుకోవడం హర్షణీయమని 108 వాహనాల జిల్లా అధ్యక్షుడు ఎస్.వి.రమణ, ఉపాధ్యక్షుడు చలపతి పేర్కొన్నారు.

పీలేరులో హర్షం వ్యక్తం చేస్తున్న 108 సిబ్బంది

పంచాయతీ దస్త్రాల పరిశీలన

గాలివీడు, న్యూస్‌టుడే: ఎంపీడీవో కార్యాలయంలో అరవీడు గ్రామ పంచాయతీ రికార్డులను అధికారులు క్షుణ్నంగా తనిఖీ చేశారు. పంచాయతీ నిధుల స్వాహా చేశారని డీపీవోకు ఫిర్యాదులు అందిన నేపథ్యంలో ఆయన ఆదేశాలతో శుక్రవారం డిప్యూటీ ఎంపీడీవోలు సురేష్, శ్రీధర్‌రెడ్డి, డీఎల్‌డీపీ కార్యాలయ ఏవో అనసూర్యాఖాన్ విచ్చేసి వాటిని పరిశీలించారు. మరిన్ని రికార్డులు రాయచోటికి తీసుకురావాలని కార్యదర్శి సుకుమార్‌ను ఆదేశించారు.

విద్యార్థులకు చేయూత

కలికిరి, న్యూస్‌టుడే: విద్యార్థుల అభివృద్ధికి తమ సొంత ఖర్చులతో క్రికెట్ కిట్లు, విద్యా సామగ్రిని టి.చదివేవాండ్లపల్లె ఉన్నత పాఠశాల జీవశాస్త్ర ఉపాధ్యాయుడు సుజాత శుక్రవారం అందజేశారు. స్థానిక సమీకృత సాంఘిక సంక్షేమ బాలుర వసతి గృహ విద్యార్థుల కోసం పుస్తకాలు అధికారి హరికి వితరణగా ఇచ్చారు. తులసిరాం పాల్గొన్నారు.

ఆక్రమణలు ఉపేక్షించబోం

పీలేరు గ్రామీణ: ప్రభుత్వ డీకేటీ భూములు ఆక్రమిస్తే ఉపేక్షించబోమని తహసీల్దార్ శివకుమార్ స్పష్టం చేశారు. ఎర్రగుంటపల్లె పంచాయతీ పరిధి సర్వే 646/2ఏలోని 1.28 ఎకరాల ప్రభుత్వ భూమిని రెడ్డెప్పరెడ్డి, కృష్ణారెడ్డి అక్రమించారని ఫిర్యాదులు వచ్చాయని, అక్కడ సర్వే నిర్వహించి ప్రభుత్వ భూమి అని నిర్ధారించి శుక్రవారం స్వాధీనం చేసుకున్నామని చెప్పారు.

బాధ్యతల స్వీకరణ

సయ్యద్ అహ్మద్

కలికిరి, కలికిరి గ్రామీణ, న్యూస్‌టుడే: నూతన తహసీల్దార్‌గా సయ్యద్ అహ్మద్ శుక్రవారం బాధ్యతలు చేపట్టారు. ఇక్కడ పనిచేస్తున్న హరికుమార్.. కలెక్టరేట్‌కు బదిలీ అయ్యారు. ఆయన స్థానంలో డీటీ సయ్యద్‌అహ్మద్ పూర్తి బాధ్యతలు తీసుకోవాలని కలెక్టర్ నిశాంత్‌కుమార్ ఆదేశించారు.

నిందితులను కఠినంగా శిక్షించాలి

రాయచోటి పట్టణం: భూములకు దారి విషయంలో దళితుడిపై దాడి చేసిన వారిని కఠినంగా శిక్షించాలని వ్యవసాయ కార్మిక సంఘం, సీఐటీయూ నాయకులు మండెం సుధీర్ కుమార్, అబ్బవరం రామాంజులు డిమాండ్ చేశారు. స్థానిక ప్రభుత్వ ఆసుపత్రిలో బాధితుడిని పరామర్శించి మీడియాతో మాట్లాడారు.

రోడ్డు ప్రమాదంలో వ్యక్తి దుర్మరణం

మద్దిపాడు, న్యూస్‌టుడే: ఎన్టీఆర్ జిల్లా వీరులపాడు మండలం చట్టన్నవరం గ్రామానికి చెందిన మాతంగి వినోదరావు (55), కుటుంబ సభ్యులతో కలిసి అన్నమయ్య జిల్లా తిమ్మాపురం నుంచి తన అల్లుడి ఆటోలో స్వగ్రామానికి గురువారం సాయంత్రం బయలుదేరారు. శుక్రవారం ఉదయం ప్రకాశం జిల్లా మద్దిపాడు మండలం గుండ్లాపల్లి పారిశ్రామిక వాడ వద్దకు రాగానే ఆటోలో ఎక్కువ సేపు కూర్చోవడం వల్ల కాళ్లు నొప్పిగా ఉన్నాయని దిగి కొంత దూరం రోడ్డుపై నడుస్తూ ఉండగా.. అదే సమయంలో ఒంగోలు నుంచి విజయవాడ వైపు అతివేగంగా వెళుతున్న లారీ ఆయనను ఢీకొట్టింది. తీవ్రంగా గాయపడిన అతడిని ఒంగోలు రిమ్స్‌కు తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందాడు. ఆయన భార్య రమాదేవి ఫిర్యాదు మేరకు ఎస్సై వెంకటసూర్య లారీతో పాటు డ్రైవర్‌ను అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేశారు.

ఇది బీఎస్ఎన్ఎల్ కార్యాలయమే..!

పిచ్చిమొక్కలు అలముకున్న మహల్ బీఎస్ఎన్ఎల్ కార్యాలయ ఆవరణ చిట్టడవిని తలపిస్తోంది. కలికిరి-కలకడ ప్రధాన రహదారికి అనుకుని ఉన్న విలువైన స్థలంలో నిర్మించిన ఈ కార్యాలయానికి ఆలనాపాలనా కరవైంది. ఆవరణ లోపల ఉన్న టవర్ చుట్టూ పిచ్చిమొక్కలు పెరిగాయి. దీంతో వానరాలు, విషసర్పాలకు ఇది నిలయంగా మారింది. సంబంధిత అధికారులు స్పందించి పిచ్చిమొక్కలు తొలగించి ఆవరణాన్ని శుభ్రపర్చాలని స్థానికులు కోరుతున్నారు. **-న్యూస్‌టుడే, కలికిరి**

ఉచిత క్యాన్సర్ నిర్ధారణ శిబిరానికి స్పందన

సంబేపల్లె, న్యూస్‌టుడే: మోటకట్లలో శ్రీ శివసాయి సర్వజన సంరక్షణ సమితి సౌజన్యంతో తిరుపతి స్విమ్స్ ఆధ్వర్యంలో శుక్రవారం నిర్వహించిన ఉచిత క్యాన్సర్ నిర్ధారణ వైద్య శిబిరానికి ప్రజల నుంచి స్పందన వచ్చిందని సమితి ఛైర్మన్ అమర్‌నాథ్‌రెడ్డి తెలిపారు. పింక్ బస్ ద్వారా మహిళా వైద్యుల పర్యవేక్షణలో మహిళలకు ఉచిత వైద్య పరీక్షలు చేశామన్నారు. శిబిరంలో తీసుకున్న నమూనాలు పరీక్షించి ఫలితాలు తెలియజేస్తామన్నారు. సంబేపల్లె, దేవపట్ల పీహెచ్‌సీ సిబ్బంది సహకరించారు. స్విమ్స్, పీహెచ్‌సీల వైద్యులు సూర్యనారాయణరెడ్డి, చిరంజీవరెడ్డి, సూపర్‌వైజర్ దేవేంద్ర, ఆరోగ్య కార్యకర్తలు పాల్గొన్నారు.

హంస వాహనంపై శ్రీ సిద్ధేశ్వరస్వామి

కలకడ, న్యూస్‌టుడే: స్థానిక శ్రీ సిద్ధేశ్వరస్వామి బ్రహ్మోత్సవాల్లో భాగంగా హంసవాహన సేవ వడ్డెర సంఘం ఆధ్వర్యంలో వేడుకగా నిర్వహించారు. శ్రీ కామాక్షీ సమేత సిద్ధేశ్వరస్వామి ఉత్సవమూర్తులు హంస వాహనంపై కొలువై పురవీధుల్లో భక్తులకు దర్శనమిచ్చారు. భక్తులు కొబ్బరికాయలు కొట్టి పూజలు నిర్వహించారు. రాత్రి భక్తులకు అన్నదానం చేశారు. వడ్డెర సంఘం నాయకులు పాల్గొన్నారు.

వాహనాల మాయంపై విచారణ వేగవంతం

రాయచోటి, న్యూస్‌టుడే: ప్రభుత్వ ఆసుపత్రి ఆవరణ నుంచి 104 వాహనాలు మాయం చేసిన ఘటనపై పోలీసులు విచారణ వేగవంతం చేశారు. డంపింగ్ యార్డులో వాహనాలు ధ్వంసం కావడంపై సంబంధిత యార్డు ఇన్‌ఛార్జి నరసింహ, సెక్రటరీలు, అనుమానిత సిబ్బందిని పోలీసులు అదుపులోకి తీసుకుని వాహనాలు ఎలా చేరాయి, అనుమతి లేకుండా ఎలా ధ్వంసం చేశారనే విషయాలపై విచారించినట్లు సమాచారం. ఈ వ్యవహారంలో వైద్యారోగ్య శాఖ అధికారుల నిర్లక్ష్యంపై పోలీసులు అనుమానిస్తున్నారు. ఆర్నెల్లుగా వాహనాలు ఎందుకు వృథాగా పడేశారనే కోణంలో విచారణ చేపట్టారు. 104 వాహనాలను అక్కడ నుంచి తొలగించాలని ట్రామాకేర్ ఆసుపత్రి భవన నిర్మాణ గుత్తేదారులు కోరినా వైద్యారోగ్య శాఖ అధికారులు పట్టించుకోకపోవడం అనుమానాలకు తావిస్తోంది. ఈ వాహనాలతో పాటు గతంలోనూ మున్సిపాలిటీకి చెందిన ట్రాక్టర్లు, ఇతర వాహనాలను గుట్టుచప్పుడు కాకుండా విక్రయించిన వ్యవహారం నిగ్గు తేల్చాలని కౌన్సిలర్ పి.మదన్‌మోహన్‌రెడ్డి ఫిర్యాదు చేయడంతో పోలీసులు అన్ని కోణాల్లో విచారణ చేపట్టారు.

ఏఎంసీలో టమాటా కిలో రూ.10

పీలేరు: మార్కెట్ కమిటీలో శనివారం టమాటా కిలో రూ.10కి విక్రయిస్తామని కమిటీ ఛైర్మన్ రామ్మూర్తి, కార్యదర్శి హరినాథ్ తెలిపారు. శుక్రవారం వారు మాట్లాడారు.

జాతరలో తాగునీరు అందజేస్తాం

లక్కిరెడ్డిపల్లె: అనంతపురంలో గంగమ్మ జాతరకు వచ్చే భక్తులకు మానవత స్వచ్ఛంద సంస్థ ద్వారా తాగునీరు, మజ్జిగ అందిస్తామని సంస్థ వ్యవస్థాపకుడు రామచంద్రారెడ్డి తెలిపారు. శుక్రవారం నలందా పాఠశాలలో ఏపీ ఎన్జీవో రాష్ట్ర ఉపాధ్యక్షుడు వై.ప్రసాద్ యాదవ్ ఆయనకు స్వాగతం పలికారు. పదేళ్ల నుంచి జాతరలో భక్తులకు మూడ్రోజులు తాగునీరు, మజ్జిగను తమ వాలంటీర్లు అందజేస్తున్నారన్నారు. మండలంలో పదో తరగతిలో ఉత్తమ ఫలితాలు సాధించిన వారికి ప్రోత్సాహక బహుమతులు అందజేస్తామన్నారు. ఎన్జీవో రాష్ట్ర ఉపాధ్యక్షుడు వై.ప్రసాద్ యాదవ్‌ను ఆయన సత్కరించారు. సంస్థ మండల అధ్యక్షుడు, మాజీ ఎంపీపీ ఉమాపతిరెడ్డి, ఛైర్మన్ బాలసుబ్రహ్మణ్యం, కార్యదర్శులు శివశంకర్‌రెడ్డి, సహదేవరెడ్డి, కృష్ణచైతన్యరెడ్డి, శివయ్య, రవీంద్ర, సభ్యులు పాల్గొన్నారు.

సమాజాభివృద్ధిలో మహిళల పాత్ర కీలకం

మాట్లాడుతున్న ఎస్సై సుస్మిత

రాయచోటి, న్యూస్‌టుడే: శ్రీ సాయి ఇంజనీరింగ్ కళాశాలలో శుక్రవారం ఎన్ఎస్ఎస్ విభాగం ఆధ్వర్యంలో జాతీయ మహిళా దినోత్సవం నిర్వహించారు. వీరబల్లి ఎస్సై సుస్మిత మాట్లాడుతూ ప్రతి విద్యార్థిని చదువుపై శ్రద్ధ వహించాలన్నారు. సమాజాభివృద్ధిలో మహిళల పాత్ర కీలకమన్నారు. అనంతరం ఎస్సై సుస్మిత, అధ్యాపకులను సత్కరించారు. **రామాపురం, న్యూస్‌టుడే:** మహిళలు ఆత్మవిశ్వాసంతో అన్ని రంగాల్లో రాణించాలని బిట్స్ ఇంజినీరింగ్ కళాశాల ఛైర్మన్ భాస్కర్ అన్నారు. మహిళా సాధికారిక సంస్థ ఆధ్వర్యంలో సరోజిని నాయుడు జయంతిని పురస్కరించుకుని జాతీయ మహిళా దినోత్సవం నిర్వహించారు. వైస్ ప్రిన్సిపల్ విజయ్ సింహ, సీఎస్ఈ విభాగాధిపతి షేక్ సుమియా సుల్తానా, హరిణి జూపల్లి, ఫిమా అంజుమ్ తదితరులు పాల్గొన్నారు.

దేవగుడిపల్లెలో చలగోలమ్మ ప్రతిష్ఠ

చిన్నమండెం: దేవగుడిపల్లెలో నూతనంగా నిర్మించిన ఆలయంలో శుక్రవారం చలగోలమ్మ విగ్రహ ప్రతిష్ఠ భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. భక్తులకు తీర్థప్రసాదాలు అందజేశారు. అన్నదానం నిర్వహించారు.

ఉర్దూ ఉపాధ్యాయుడు పీర్‌ఖాన్ ఆకస్మిక మృతి

వాల్మీకిపురం, న్యూస్‌టుడే: స్థానిక హసన్‌ఖాన్ వీధికి చెందిన ఉపాధ్యాయుడు పీర్‌ఖాన్(55).. స్థానిక హసన్‌ఖాన్ ఎంపీపీ ఉర్దూ ప్రాథమిక పాఠశాలలో ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్నారు. స్వస్థలం గుర్రంకొండ మండలం మర్రిపాడు. ఉద్యోగ రీత్యా వాల్మీకిపురంలో స్థిర నివాసం ఉంటున్నారు. శుక్రవారం ఉదయం అల్పాహారం ముగించుకుని పాఠశాల విధులకు వెళ్లేందుకు ఉపక్రమించాడు. ఈ సమయంలో అస్వస్థతకు గురవడంతో కుటుంబ సభ్యులు హుటాహుటిన స్థానిక ప్రభుత్వాసుపత్రికి తీసుకెళ్లి ప్రథమ చికిత్స చేయించారు. పరిస్థితి విషమించడంతో మెరుగైన వైద్యం కోసం మదనపల్లెకు తరలిస్తుండగా మార్గమధ్యలో మరణించారు. ఆయన హఠాన్మరణంపై ఎంఈవోలు వెంకటరత్నం, వెంకటలక్ష్మి, మండల ఉపాధ్యాయులు తమ ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. ఆమన భౌతికకాయానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.

బరిలో దిగితే పతకాలే

✧ అందివచ్చిన ప్రోత్సాహం ✧ రాణిస్తున్న గురుకుల పాఠశాల విద్యార్థినులు

న్యూస్‌టుడే, పీలేరు గ్రామీణ

చదువుతో పాటు ఆసక్తి ఉన్న రంగాల్లో రాణిస్తూ తమ ప్రత్యేకత చాటుతున్నారు పీలేరులోని ఏపీ బాలికల గురుకుల పాఠశాల విద్యార్థినులు.. ప్రిన్సిపల్ లోకేశ్వరి ప్రోత్సాహం, వ్యాయామ ఉపాధ్యాయురాలు సమీనా మార్గదర్శకత్వంలో ఈ విద్యార్థినులు మండల స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి క్రీడా పోటీల్లో ప్రాతినిధ్యం వహించి తమ సత్తా చూపుతున్నారు.. తద్వారా అందరి ప్రశంసలు అందుకుంటున్నారు.

ట్రిపుల్ జంప్‌లో సత్తా..

ఈ పాఠశాలలో పదో తరగతి చదువుతున్న కీర్తి పాఠశాల తొమ్మిదో తరగతి నుంచి క్రీడా పోటీల్లో పాల్గొని సత్తా చాటుతోంది. పీలేరులో జరిగిన పాఠశాల స్థాయి అథ్లెటిక్స్ పోటీల్లో ట్రిపుల్ జంప్, 100, 200 మీటర్ల పరుగు పందెంలో ప్రతిభ చూపింది. 2025లో మదనపల్లెలో జరిగిన డివిజన్ స్థాయి ట్రిపుల్ జంప్ పోటీల్లో ప్రథమ స్థానంలో నిలిచింది. ఆపై తిరుపతిలో జరిగిన జిల్లా స్థాయి పోటీలకు ప్రాతినిధ్యం వహించింది. అక్కడా తృతీయ స్థానంలో నిలిచి జాతీయ స్థాయి క్రీడలే లక్ష్యంగా ముందుకు సాగుతోంది.

రాష్ట్ర స్థాయిలో ప్రతిభ..

తొమ్మిదో తరగతి చదువుతున్న స్మృతికి చిన్నప్పటి నుంచి పరుగు పందెం అంటే ఎంతో ఇష్టం. పాఠశాల, మండల, డివిజన్ స్థాయి క్రీడల్లో 400 మీటర్ల పరుగు పందెంలో అత్యుత్తమ ప్రతిభ చూపి ప్రశంసలు అందుకుంది. మదనపల్లెలో జరిగిన జిల్లా స్థాయి క్రీడల్లో సత్తా చాటి శ్రీకాకుళం జిల్లా పలాసలో జరిగిన రాష్ట్ర స్థాయి క్రీడా పోటీల్లో పాల్గొని ప్రశంసాపత్రాలు, బహుమతులు సాధించింది. జాతీయ, అంతర్జాతీయ స్థాయి క్రీడా పోటీలకు ప్రాతినిధ్యం వహించాలనేది తన లక్ష్యమని చెబుతోంది.

హైజంప్‌లో దూసుకెళ్తూ..



ఇదే పాఠశాలలో ఎనిమిదో తరగతి చదువుతున్న మధుప్రియ పాఠశాల స్థాయి క్రీడల్లో 100 మీటర్ల పరుగు పందెం, షాట్‌పుట్, హైజంప్, లాంగ్ జంప్, ట్రిపుల్ జంప్ పోటీల్లో ప్రథమ స్థానం సాధించింది. 2025లో మదనపల్లెలో జరిగిన డివిజన్ స్థాయి క్రీడా పోటీల్లో 100 మీటర్ల పరుగు పందెం, హైజంప్ విభాగంలో తృతీయ స్థానం సాధించి ప్రశంసా పత్రాలు కైవసం చేసుకుంది. జాతీయ స్థాయి క్రీడాకారిణిగా రాణించి బంగారు పతకాలు సాధించాలనేది తన ఆశయమని చెబుతోంది.

వేగంతో రాణింపు..

పదో తరగతి చదువుతున్న స్వప్న మొదటి నుంచి జావెలెన్‌త్రో అంటే మక్కువ పెంచుకుంది. పీలేరులో జరిగిన పాఠశాల స్థాయి క్రీడల్లో 400 మీటర్ల పరుగు పందెం, జావెలెన్‌త్రో విభాగంలో చక్కటి ప్రతిభ చూపి బహుమతులు చేజిక్కించుకుంది. ఆపై మదనపల్లెలో జరగిన డివిజన్ స్థాయి క్రీడల్లో పాల్గొంది. అక్కడా అత్యుత్తమ ప్రదర్శనతో ప్రశంసా పత్రాలు కైవసం చేసుకుంది.

క్రమశిక్షణతో సాధన..

ప్రభుత్వం పేద విద్యార్థుల కోసం రూ.వేల కోట్లు ఖర్చు పెడుతోంది. ఈ క్రమంలోనే ఏపీ బాలికల గురుకుల పాఠశాలల్లో ప్రభుత్వ మార్గదర్శకాల ప్రకారం విద్యార్థులకు క్రమశిక్షణతో కూడిన నాణ్యమైన విద్య అందిస్తున్నాం. వారి బంగారు భవిష్యత్తుకు బాట వేసుకునేలా చర్యలు చేపట్టాం. తల్లిదండ్రులు ఇదే విషయాన్ని గుర్తించి పిల్లల్ని ఇక్కడ చేర్పించి పైసా ఖర్చు లేకుండా చదివించుకోండి. **-లోకేశ్వరి, ప్రిన్సిపల్, ఏపీ బాలికల గురుకుల పాఠశాల, పీలేరు**

(c) eenadu

మదనపల్లె

• మదనపల్లె • తంబళ్లపల్లె • పుంగనూరు

నేడు విద్యుత్తు సరఫరాలో అంతరాయం

మదనపల్లె అర్బన్, న్యూస్‌టుడే: నీరుగట్టువారిపల్లె 132కేవీ ఉప కేంద్రంతో పాటు ఆయా ఉప కేంద్రాల్లో మరమ్మతుల కారణంగా శనివారం డివిజన్‌లోని పలు ప్రాంతాల్లో విద్యుత్తు సరఫరాలో అంతరాయం కలుగుతుందని ఎగ్జిక్యూటివ్ ఇంజినీరు ఎం.గంగాధరం, పట్టణ ఏడీఈ వై.హరికుమార్ తెలిపారు. ఉదయం 9 నుంచి మధ్యాహ్నం ఒంటిగంట వరకు కురబలకోట, నిమ్మనపల్లె, రామసముద్రం, మదనపల్లె గ్రామీణ ప్రాంతంలో విద్యుత్తు సరఫరా ఉండదన్నారు.

వివరణకు ఆదేశం

చిత్తూరు (వైద్యవిభాగం): పుంగనూరు సామాజిక ఆరోగ్య కేంద్రంలో గతంలో పనిచేసిన వైద్యాధికారులు ఉషశ్రీ, రామమూర్తి నాయక్, జూనియర్ సహాయకులు భార్గవ్‌లు పలు పొరపాట్లకు వివరణ ఇవ్వాలని ప్రభుత్వ ముఖ్యకార్యదర్శి సౌరభ్‌గౌర్ శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు.

ప్రజల ఆర్థిక స్వావలంబనకు సహకరించాలి

తంబళ్లపల్లె, ములకలచెరువు, న్యూస్‌టుడే: రైతులు, మహిళా సంఘాలు, పారిశ్రామికవేత్తల ఆర్థిక స్వావలంబనకు తంబళ్లపల్లె నియోజకవర్గంలోని బ్యాంకర్లు సహకరించాలని జిల్లా లీడ్ బ్యాంక్ మేనేజర్ ఆంజనేయులు సూచించారు. శుక్రవారం తంబళ్లపల్లె ఐకేపీ కార్యాలయంలో త్రైమాసిక ఆర్థిక లావాదేవీలపై బ్యాంకర్లు, పలు శాఖల అధికారులతో సమీక్షించారు. రైతులు, మహిళా సంఘాలకు రుణాల పంపిణీ, రికవరీలపై ఆరా తీశారు. సైబర్ నేరాలపై వినియోగదారులకు అవగాహన కల్పించాలన్నారు. అర్హులకు రుణాలు మంజూరు చేయాలని సూచించారు. డీపీఎం ప్రసాద్‌రెడ్డి, బ్యాంకు మేనేజర్ గంగిరెడ్డి, ఐకేపీ ఏపీఎం గంగాధర్ తదితరులు పాల్గొన్నారు.

నీటి వృథా.. తీరని వ్యధ

తాగునీరు సరఫరాను పురపాలకసంఘం ఎంత పటిష్ఠంగా అమలు చేస్తోందో ఈ మురుగుకాలువ పక్కనే పైపులైను లీకును చూస్తే ఇట్టే అర్థమవుతుంది. అందులో మురుగు కలిస్తే పరిస్థితి చేజారిపోయే అవకాశం ఉంది. పురపాలిక ఇంజినీరింగ్ విభాగం సిబ్బంది గుంత తవ్వి వదిలేయడంతో అందులో లీకేజీ నీరు నిండిపోయింది. తాగేనీరు కలుషితం కాక ముందే అధికారులు స్పందించి పైపులైను పునరుద్ధరించాలని స్థానికులు కోరుతున్నారు.
- న్యూస్‌టుడే, మదనపల్లె గ్రామీణ

చెత్తకు నిప్పు.. తప్పదు ముప్పు

నీరుగట్టువారిపల్లెలోని కట్లాటపల్లెరోడ్డులో చెత్తకు నిప్పంటిస్తుండటంతో వాతావరణ కాలుష్యం నెలకొంది. పట్టణ సరిహద్దు ప్రాంతమైన ఇక్కడ పట్టణ పరిధితో పాటు కోళ్లబైలు-2 పంచాయతీ వారు చెత్తాచెదారాన్ని రహదారిపై వేస్తున్నారు. చెత్తకుప్పలుగా పేరుకుపోవడంతో దుర్వాసన వస్తోంది. దీనికి నిప్పంటిస్తుండటంతో పొగలు అలుముకుంటున్నాయి. శ్వాసకోస వ్యాధులు వచ్చే అవకాశం ఉందని ప్రజలు భయాందోళన చెందుతున్నారు.
- న్యూస్‌టుడే, మదనపల్లె గ్రామీణ

పగటిపూటా వెలుగులు

పుంగనూరు మండలం మోదుగులపల్లె పంచాయతీ కేంద్రానికి వెళ్లే మార్గంలో వీధిదీపాలు రాత్రింబవళ్లు వెలుగుతున్నాయి. వీటి వల్ల ఎలాంటి ప్రయోజనం లేకపోగా విద్యుత్తు దుర్వినియోగం అవుతోందని గ్రామస్థులు వాపోతున్నారు. సచివాలయ విద్యుత్తు సిబ్బంది వీధిదీపాలు రాత్రిపూట మాత్రమే వెలిగేలా చూడాలని గ్రామస్థులు కోరుతున్నారు. - న్యూస్‌టుడే, పుంగనూరు గ్రామీణం

ప్రహరీ కూలి.. బాలలు హడలి

సోమల మండలం అడుసుపల్లెలో ప్రాథమిక పాఠశాలతో పాటు అంగన్‌వాడీ కేంద్రాన్ని నిర్వహిస్తున్నారు. ముందు వైపున్న ప్రహరీ ఇటీవల కురిసిన భారీ వర్షాలకు దెబ్బతింది. ఈ గోడ శుక్రవారం కూలిపోవడంతో బాలలు హడలిపోయారు. సంబంధిత అధికారులు స్పందించి దెబ్బతిన్న ప్రహరీని బాగుచేయాలని స్థానికులు కోరుతున్నారు. - న్యూస్‌టుడే, సోమల

రెండు కి.మీ. అడుగడుగునా బీటలు

కల్లూరు - సదుం ప్రధాన మార్గంలోని తారురోడ్డు దెబ్బతింది. సుమారు రెండు కిలోమీటర్ల దూరంలోనే 30 చోట్ల బీటలు తీసింది. ద్విచక్ర వాహనదారులు అదుపు తప్పి ప్రమాదలకు గురవుతున్నారు. మరమ్మతులు చేయించాలని స్థానికులు కోరుతున్నారు. గుత్తేదారుకు పనులు అప్పగించామని, సమస్య పరిష్కరిస్తామని పుంగనూరు ఆర్అండ్‌బీ డీఈ వెంకటయ్య తెలిపారు.
- న్యూస్‌టుడే,కల్లూరు గ్రామీణం

క్రమశిక్షణతోనే గౌరవం

పెద్దమండ్యం, న్యూస్‌టుడే: క్రమశిక్షణతోనే సమాజంలో గౌరవం, గుర్తింపు లభిస్తుందని, ఈ దిశగా ప్రతి ఒక్కరు కృషి చేయాలని విద్యార్థులకు మండల ప్రముఖులు కలిచెర్ల సుధాకర్‌రెడ్డి సూచించారు. శుక్రవారం కలిచర్ల జూనియర్ కళాశాలలో నిర్వహించిన ద్వితీయ ఇంటర్ విద్యార్థుల వీడ్కోలు కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. ముందుగా ఎన్ఎస్ఎస్ విద్యార్థులకు ప్రిన్సిపల్ అమరేంద్రకుమార్ ప్రశంసాపత్రాలు అందజేశారు. ఎంఈవో మనోహర్, అధ్యాపకులు సుధాకర్‌రెడ్డి, రవీంద్ర, వెంకటనరసయ్య, వినాయకరెడ్డి, ముస్తఫా, దావీదు, చిన్న, ఆంజనేయులు, సాంబశివ, దొరస్వామి, ఆలియా, అనిత, మహబూబ్‌చాన్ పాల్గొన్నారు.

వందశాతం ఫలితాలు సాధించాలి

రామసముద్రం: వందశాతం ఫలితాలతో కళాశాలకు కీర్తిప్రతిష్ఠలు తేవాలని ప్రిన్సిపల్ చిట్టిబాబు అన్నారు. రామసముద్రం ప్రభుత్వ జూనియర్ కళాశాలలో శుక్రవారం సిల్వర్‌జూబ్లీ వార్షికోత్సవం, ద్వితీయ సంవత్సరం విద్యార్థులకు వీడ్కోలు సమావేశం నిర్వహించారు. విద్యార్థుల్లో క్రమశిక్షణ, పరీక్షల్లో ఉత్తీర్ణత, భవిష్యత్తులో ఉన్నత శిఖరాలు చేరేందుకు వక్తలు సూచనలు చేశారు. విద్యార్థుల నృత్య ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి. కార్యక్రమంలో ఎంఈవో హేమలత, మట్లవారిపల్లె ఉన్నతపాఠశాల ప్రధానోపాధ్యాయుడు వెంకటరమణనాయుడు, అధ్యాపకులు రవీంద్ర, మొయినుద్దీన్, సత్యనారాయణ, శశికళ పాల్గొన్నారు.

మాట్లాడుతున్న ప్రిన్సిపల్ చిట్టిబాబు

ఉన్నత విలువలతో అభ్యసించాలి

పుంగనూరు గ్రామీణం, న్యూస్‌టుడే: పై తరగతులకు వెళ్లే విద్యార్థులు ఉన్నత విలువలతో కూడిన విద్యను అభ్యసించాలని ప్రిన్సిపల్ గల్లా గంగాధర్‌నాయుడు తెలిపారు. శుక్రవారం స్థానిక ప్రభుత్వ బాలికల జూనియర్ కళాశాల ఆవరణలో నిర్వహించిన 29వ వార్షికోత్సవంలో ఆయన మాట్లాడారు. ప్రభుత్వ కళాశాలలో నాణ్యమైన విద్యతో పాటు ప్రభుత్వ ప్రోత్సాహకాలు అందిస్తుందన్నారు. పలు పోటీలు నిర్వహించి బహుమతులు ప్రదానం చేశారు. వైస్ ప్రిన్సిపల్ రాధకృష్ణయ్య, విజయకుమారి, బాలరాజు, భవాని, ఎంఈవోలు నటరాజరెడ్డి, రెడ్డెన్నశెట్టి, హెచ్ఎంలు రుద్రాణి, మహేష్, లక్ష్మణ్‌కుమార్‌రెడ్డి, కృష్ణంరాజు పాల్గొన్నారు.

బహుమతులు అందుకున్న విద్యార్థినులతో ప్రిన్సిపల్ గంగాధర్‌నాయుడు

ప్రశాంతంగా పరీక్ష రాయాలి

పెద్దమండ్యం, న్యూస్‌టుడే: పదో తరగతి విద్యార్థులు ఆత్రుత వీడి.. ప్రశాంతంగా పరీక్ష రాసి, ఉత్తీర్ణతకు కృషి చేయాలని హెల్పింగ్ మైండ్ వ్యవస్థాపక అధ్యక్షుడు అబూబకర్ సిద్దిక్ సూచించారు. పసలవాండ్లపల్లెకు చెందిన యనమల నందీశ్వర్ పుట్టిన రోజు సందర్భంగా కలిచెర్ల ఉన్నత పాఠశాలలో చదివే 155 మందికి శుక్రవారం పరీక్షల కిట్‌ను అందించారు.

కిట్లను అందుకున్న పదో తరగతి విద్యార్థులు

అడ్డగోలు నిర్మాణం.. చూడకుంటే ప్రమాదం

మదనపల్లె పట్టణం, న్యూస్‌టుడే: ప్రమాదాలు జరుగుతాయని జాతీయ రహదారిపై వేగనిరోధకాలు సైతం ఉండకూడదు. కానీ అడ్డగోలుగా నిర్మిస్తున్న ర్యాంపులు రహదారిపైకి చొచ్చుకొస్తుండటంతో ఎప్పుడు ఏ ప్రమాదం జరుగుతుందోనని వాహన చోదకులు బిక్కుబిక్కుమంటూ సాగుతున్నారు. రాత్రి వేళలో పరిస్థితి మరింత దారుణంగా ఉంటోందని వాపోతున్నారు. జాతీయ రహదారిలో బస్సులు 80 కి.మీ., కార్లు, ఇతర వాహనాలు వంద కి.మీ. వేగంతో వెళ్తుంటాయి. ఆ సమయంలో రోడ్డు పక్కన ఏర్పాటు చేసిన ర్యాంపులు సమీపానికి వచ్చే వరకు కనిపించే పరిస్థితి ఉండదు. వాహన చోదకులు ర్యాంపుపై వేగంగా వెళితే వాహనం బోల్తాపడే ప్రమాదం ఉంటుంది. అనంతపురం నుంచి రాష్ట్ర రాజధానిని కలిపేందుకు నిర్మించిన నాలుగు వరసల రోడ్డు మదనపల్లె పట్టణం అమ్మచెరువుమిట్ట, చంద్రాకాలనీ మీదుగా తిరుపతి వరకు వెళ్తోంది.

అమ్మచెరువుమిట్టలో జాతీయ రహదారిపై ఏర్పాటు చేసిన ర్యాంప్

ఎక్కడెక్కడంటే..

అంగళ్లు దాటితే మధ్యలో చేనేతనగర్, సర్కారుతోపు గ్రామాలు వస్తాయి. అంగళ్లు నుంచి ప్రతి

జాతీయ రహదారిపైకి చొచ్చుకొస్తున్న ర్యాంపులు

గ్రామం వద్ద జాతీయ రహదారిని కలుపుతూ లింకు రోడ్లు ఏర్పాటు చేసుకున్నారు. అలాగే మదనపల్లె పట్టణం శివారుప్రాంతాలైన అమ్మచెరువుమిట్ట, చంద్రా కాలనీ, వాల్మీకినగర్, కనకదాసనగర్‌లో ప్రతి వీధిలోకి వెళ్లేందుకు జాతీయ రహదారిలోకి లింకురోడ్లు వేసుకున్నారు. వీటిని ఎత్తుగా నిర్మించడంతో వేగంగా వచ్చే వాహనాలు ర్యాంప్‌పైకి ఎక్కి ప్రమాదాలకు గురవుతున్నాయి. ఇటీవల నాలుగు ప్రమాదాలు చోటుచేసుకున్నాయి. తక్షణమే నేషనల్‌హైవే అథారిటీ అధికారులు తగు చర్యలు తీసుకుని ర్యాంపులను తొలగించాలని వాహనచోదకులు కోరుతున్నారు.

ఎస్టీయూ అసోసియేట్ అధ్యక్షుడిగా హరికిషోర్‌రెడ్డి

పుంగనూరు గ్రామీణం, న్యూస్‌టుడే: మదనపల్లెలో శుక్రవారం నిర్వహించిన రాష్ట్రోపాధ్యాయ సంఘం (ఎస్టీయూ) మొదటి కార్యవర్గ సమావేశంలో జిల్లా అసోసియేట్ అధ్యక్షుడిగా హరికిషోర్‌రెడ్డి ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు ఆయన తెలిపారు. ఉపాధ్యాయ సమస్యల పరిష్కారానికి తన వంతు కృషి చేస్తానన్నారు.

పీఏసీఎస్ అధ్యక్షుడిగా సీతప్ప

రామసముద్రం, న్యూస్‌టుడే: రామసముద్రం ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘం (పీఏసీఎస్) అధ్యక్షుడిగా బలిజపల్లెకు చెందిన గజ్జల సీతప్ప నియమితులయ్యారు. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం నుంచి శుక్రవారం ఉత్తర్వులు అందినట్లు తెలిపారు. అధ్యక్షుడిగా సీతప్ప, సభ్యులుగా మంజునాథ్, ఆనందనాయుడు నియమితులయ్యారు.

వేతన పెంపుపై హర్షం

మదనపల్లె వైద్యం, న్యూస్‌టుడే: ఆంధ్రప్రదేశ్‌లో 108 అంబులెన్స్ సర్వీస్‌లో పనిచేస్తున్న ఉద్యోగులకు రూ.2వేలు వేతనం పెంచడంపై అన్నమయ్య జిల్లా 108 కాంట్రాక్టు ఎంప్లాయిస్ యూనియన్ నాయకులు హర్షం వ్యక్తం చేశారు. జిల్లాలోని ఉద్యోగులు నిబద్ధతతో పనిచేసి సంస్థకు, ముఖ్యమంత్రికి పేరు తీసుకురావాలని వారు కోరారు.

అవీ.. ఇవీ.. అన్నీ..

పశుదాణా పంపిణీ.. కల్లూరు (పులిచెర్ల): పులిచెర్ల పశువైద్యశాలలో రెడ్డివారిపల్లె పంచాయతీ రైతులకు రాయితీపై మంజూరైన 50 కిలోల పశుదాణా బస్తాలను మండల తెదేపా నాయకులు అబ్దుల్ నజీర్, ప్రభాకర్ పంపిణీ చేశారు. పశువైద్యాధికారి తబ్రీజ్‌బాషా, సిబ్బంది పాల్గొన్నారు.

పొలాలపై ఏనుగు దాడి.. కల్లూరు: పాళెం పంచాయతీలోని కోటపల్లె, జూపల్లెవారిపల్లెకు చెందిన సుబ్బరత్నం గుండాల బాబు, జయపాల్, శివయ్య మామిడి తోటల్లో ఒంటరి ఏనుగు దాడి చేసి కొమ్మలను విరిచేసి నష్టపరిచినట్లు రైతులు తెలిపారు.

చెన్నపట్నంచెరువు పరిశీలన.. సోమల: ముఖ్యమంత్రి కార్యాలయం ఆదేశాల మేరకు నీటిపారుదల శాఖ ఈఈ నాగార్జునరెడ్డి, డీఈ బాబూరాజేంద్రప్రసాద్, ఏఈ రూస్నీలు ఏఎంసీ ఛైర్మన్ శ్రీనివాసులునాయుడు, నీటి సంఘం ఛైర్మన్ బోస్‌లతో కలిసి ఇరికిపెంట చెన్నపట్నంచెరువును శుక్రవారం పరిశీలించారు.

రేపు సంత్ సేవాలాల్ జయంత్యుత్సవం.. పుంగనూరు గ్రామీణం: సంత్ సేవాలాల్ మహరాజ్ సేవాగడ్ 287వ జయంత్యుత్సవం, బోగ్ బండార్ పూజలు, ర్యాలీ సుగాలిమిట్టలో ఆదివారం ఘనంగా నిర్వహిస్తున్నట్లు సొసైటీ అధ్యక్షుడు బాలాజీ, సభ్యులు ఓ ప్రకటనలో తెలిపారు.

సమాఖ్యను సద్వినియోగం చేసుకోండి.. రామసముద్రం: వ్యవసాయ ఉత్పత్తిదారుల పరస్పర సహాయ సహకార సమాఖ్యను రైతులు సద్వినియోగం చేసుకోవాలని ఏవో జాఫర్ కోరారు. చెంబకూరులో శుక్రవారం సమాఖ్య, ఏపీమాస్ ఆధ్వర్యంలో ఎరువుల వ్యాపారాన్ని ప్రారంభించారు. సమాఖ్యలోని సభ్యులకు నాణ్యమైన ఎరువులు, విత్తనాలు, పురుగుమందులు, మల్చింగ్ షీట్లు, బిందు సేద్య పరికరాలు, దాణా తదితరాలను తక్కువ ధరలకు అందిస్తామన్నారు. కార్యక్రమంలో ఏపీమాస్ ప్రతినిధులు మహేష్ అలగప్ప, వాసుదేవరెడ్డి తదితరులు పాల్గొన్నారు.

నులిపురుగుల నివారణతో ఎదుగుదల.. రొంపిచెర్ల: నులిపురుగుల నివారణ విద్యార్థుల ఎదుగుదలకు దోహదం చేస్తుందని మండల వైద్యాధికారి దినేష్‌కుమార్ అన్నారు. నులిపురుగుల నివారణ వారోత్సవాల పోస్టర్లను ఎంపీడీవో మధుసుదన్‌రెడ్డితో కలిసి ఆవిష్కరించారు. ఎంఈవో శ్రీనివాసులు, రెండో వైద్యాధికారి వినయ్‌కుమార్, స్త్రీశిశుసంక్షేమ అధికారిణి శిరీషా పాల్గొన్నారు.

వైద్యసేవలపై ఆరా.. పుంగనూరు, న్యూస్‌టుడే: స్థానిక ప్రాంతీయ ఆస్పత్రిలో అందుతున్న వైద్యసేవలపై రోగులను జిల్లా ఎన్టీఆర్ వైద్యసేవ సమన్వయకర్త డా.లోకవర్ధన్ శుక్రవారం ఆరా తీశారు. ఆస్పత్రిని ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఆస్పత్రిలో శుభ్రత, మరుగుదొడ్ల నిర్వహణ, 104చికిత్సలను పరిశీలించారు.

చౌకదుకాణ డీలరు మృతి.. రామసముద్రం, న్యూస్‌టుడే: తీవ్ర జ్వరంతో రామసముద్రం మండలం ఎలకపల్లెకు చెందిన చౌకదుకాణ డీలరు శ్రీనివాసులురెడ్డి (51) గురువారం అర్ధరాత్రి మృతి చెందారు. నాలుగు రోజులుగా ఈయన బెంగళూరులోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందారు.

'చలో విజయవాడ' విజయవంతం చేయండి.. మదనపల్లె విద్య: ఉపాధ్యాయ సమస్యలు పరిష్కరించాలని ఈ నెల 17న నిర్వహించనున్న చలో విజయవాడ రణభేరి కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని యూటీఎఫ్ రాష్ట్ర కార్యదర్శి జాబీర్, జిల్లా అధ్యక్షుడు చంద్రశేఖర్, ప్రధాన కార్యదర్శి హేమలత అన్నారు.

యాక్సిస్ బ్యాంకు ప్రారంభం.. పుంగనూరు: స్థానిక మదనపల్లె రోడ్డులో ఏర్పాటు చేసిన యాక్సిస్ బ్యాంకును మదనపల్లె డీఎస్పీ మహేంద్ర శుక్రవారం ప్రారంభించారు.

మేమున్నాం.. మీకు తోడుగా..

మదనపల్లె పట్టణం: 80085 74611
తంబళ్లపల్లె: 94416 29636
పుంగనూరు: 80085 74622
(10 AM TO 1 PM)

ములకలచెరువు, న్యూస్‌టుడే: ? స్థానిక పీటీఎం రోడ్డులోని జడ్పీ హైస్కూల్ మలుపులో చెత్త వేయడంతో కంపు కొడుతోంది. - మహేష్, వాహన చోదకుడు ✓ తొలగిస్తాం. - మోహన్‌ప్రతాప్, ఈవోపీఆర్డీ

? రామాపురంలో రోడ్డు పక్కనే మురుగు ప్రవహిస్తోంది. కాలువలు శుభ్రం చేయాలి. - సత్రం విజయ్ కుమార్, రామాపురం ✓ కాలువల్లో పేరుకుపోయిన చెత్త తొలగిస్తాం. - మోహన్‌ప్రతాప్, ఈవోపీఆర్డీ

రొంపిచెర్ల, న్యూస్‌టుడే: ? రొంపిచెర్ల మండలం బొమ్మయ్యగారిపల్లె పంచాయతీ పరిధిలోని పజులూపేటలోని ఎంఎం టాకీస్ ఎదురువీధిలో మురుగు కాలువలు శుభ్రం చేయకపోవడంతో నీరు రోడ్డుపైకి వస్తోంది. - స్థానికులు ✓ కాలువలు శుభ్రం చేయిస్తాం. - హరిబాబు, పంచాయతీ కార్యదర్శి

పుంగనూరు, న్యూస్‌టుడే: ? నక్కబండలో వీధిదీపాలు వెలగక రాత్రి వేళల్లో రాకపోకలకు అవస్థలు పడుతున్నాం. - అల్లాబక్షు, స్థానికుడు ✓ వీధిదీపాలకు మరమ్మతులు చేయిస్తాం. - మహేష్, డీఈఈ

పుంగనూరు గ్రామీణం, న్యూస్‌టుడే: ? పాలెంపల్లెలో రక్షిత మంచినీరు సరఫరా చేసే గొట్టాలు మరమ్మతుకు గురయ్యాయి. బాగు చేయించాలి. - భాస్కర్‌రెడ్డి, పాలెంపల్లె ✓ మరమ్మతులు చేయిస్తాం. - గోవర్ధన్‌రెడ్డి, పంచాయతీ కార్యదర్శి

సమస్యలకు పరిష్కారం

స్పందనకు వందనం

మదనపల్లె గ్రామీణ: 'ఈనాడు'లో 'మేమున్నాం.. మీకు తోడుగా' ద్వారా ప్రచురిస్తున్న ప్రజా సమస్యలను అధికారులు పరిష్కరిస్తున్నారు. ★ రంగారెడ్డికాలనీ రెడ్డెమ్మ పిండిమిషన్ వద్ద కాలువపై ఎంపీడీవో తాజ్ మస్రూర్, కార్యదర్శి షర్ఫుద్దీన్‌లు పంచాయతీ నిధులతో కల్వర్టు నిర్మాణం చేపట్టారు. * నీరుగట్టువారిపల్లెలోని కోళ్లబైలు రహదారిపై చెత్తచెదారాన్ని పంచాయతీ అధికారులు సిబ్బందితో శుభ్రం చేయించారు. ★ రాజీవ్‌నగర్ రోడ్లపై మురుగు పారుతుండటంతో పురపాలిక అధికారులు పారిశుద్ధ్య పనులు చేపట్టారు. శాశ్వత నిర్మాణాలకు ప్రతిపాదన పెడతామన్నారు. ★ బెంగళూరు రహదారి ప్రాంతంలో చెత్తదిబ్బలను డంపింగ్ యార్డుకు తరలించారు.

పుంగనూరు, గ్రామీణం: చదళ్లలో ఇష్టారాజ్యంగా ఏర్పాటు చేసిన విద్యుత్తు స్తంభాలను ఏడీఈ శ్రీనివాసులు సరిచేయించారు. ★ ఈవోఆర్డీ నారాయణ పారిశుద్ధ్య పనులు చేయించారు. ★ దిగువ చదళ్లలో గోతులమయమైన వీధులను బాగు చేయిస్తామని ఎంపీడీవో అప్పాజీ తెలిపారు. ★ ఏటిగడ్డపాళ్యం కౌండిన్య కాలువలో చెత్తను కమిషనరు మధుసూదనరెడ్డి తొలగింపజేశారు. ★ కట్టకిందపాళ్యంలో డీఈఈ మహేష్ వీధిదీపాలకు మరమ్మతు చేయించారు. ★ రాగానిపల్లె పంచాయతీ బైనపల్లెలో మురుగును తొలగించారు.

శంభో శంకర.. హరహర మహాదేవ

మహాశివరాత్రికి ఆలయాల్లో ప్రత్యేక ఏర్పాట్లు

పుంగనూరు, సోమల, కల్లూరు, చౌడేపల్లె, న్యూస్‌టుడే: ఎత్తయిన కొండలు, గుట్టలు, పక్కన లోయలు, పక్షుల కిలకిలరావాలు.. పచ్చని చెట్ల మధ్య అణువణువునా ఆధ్యాత్మిక చింతన.. ఇదీ ప్రసిద్ధ శైవక్షేత్రాలకు పేరొందిన పుంగనూరు నియోజకవర్గం. మహాశివరాత్రి సందర్భంగా ఆలయాలను ముస్తాబు చేసి.. భక్తులకు ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నారు. ✦ పుంగనూరు మండలం నెక్కుంది సమీపంలోని అగస్తీశ్వరస్వామి ఆలయం దక్షిణ కాశిగా పేరొందింది. అగస్త్య మహాముని తపస్సు ప్రభావంతో తానుగా ఉద్భవించిన స్వయంభు లింగం అగస్తీశ్వరుడు. ఈ నెల 17న రథోత్సవం, 18న తిరుణాలకు వేలాది మంది భక్తులు తరలి వస్తారు. ఆర్టీసీ అధికారులు ప్రత్యేక బస్సులు నడుపుతారు. పట్టణంలోని భోగనంజుండేశ్వరస్వామి, కాశీవిశ్వేశ్వరస్వామి, సోమేశ్వరస్వామి, అఘోరవీరభద్రస్వామి ఆలయాల్లో ప్రత్యేక పూజలు చేస్తారు. ✦ చౌడేపల్లెలోని అభీష్టద మృత్యుంజయేశ్వరస్వామి ఆలయాన్ని 1675లో పుంగనూరు ప్రాంతాన్ని పాలించే జమీందారు రాజా ఇమ్మడి చిక్కరాయలు నిర్మించినట్లు చరిత్ర. నాడు ఆవులపల్లె అడవుల్లోని దుర్గాలను విడిదిగా చేసుకుని ఆయన నిద్రిస్తుండగా కలలో వృద్ధుడి రూపంలో వచ్చిన వ్యక్తి సమీపంలోని కొలనులో ఉన్న ప్రసన్న పార్వతీ, పరమేశ్వరులు, వినాయకుల విగ్రహాలు తీసుకెళ్లి సూర్యాస్తమ సమయం ఎక్కడవుతుందో అక్కడ ఆలయాన్ని నిర్మించాలని ఆదేశించినట్లు ప్రచారం. కొలనులోని విగ్రహాలను తీసుకొస్తుండగా చౌడేపల్లె వద్ద సూర్యాస్తమయం కావడంతో ఆలయాన్ని నిర్మించారు. ఆపై జమీందారు ఆరోగ్యాన్ని కాపాడి, ఆయువును ప్రసాదించిన స్వామిని అభీష్టద మృత్యుంజయేశ్వరుడిగా భక్తులు కొలుస్తున్నారు. ✦ సోమల మండలం పెద్దఉప్పరపల్లె సమీపంలోని దుర్గం కొండపై వెలసిన ప్రసన్న పార్వతీ సమేత గార్గేయ మునీశ్వరస్వామి ఆలయంలో మహాశివరాత్రి సందర్భంగా ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. గార్గేయ మహర్షి విగ్రహాన్ని ప్రతిష్ఠించినట్లు చరిత్ర. ఇక్కడ మొక్కుకుంటే తప్పక కోర్కెలు నెరవేరతాయని భక్తుల నమ్మకం. గుహలో వెలసిన స్వామివారిని దర్శించుకోవడానికి మహాశివరాత్రి రోజున పుంగనూరు, పలమనేరు, పీలేరు నియోజకవర్గాల నుంచి వేలాది మంది భక్తులు తరలివస్తారు. సోమల నుంచి ప్రత్యేక బస్సులు నడుపుతున్నారు. ✦ పులిచర్ల మండలం కావేటిగారిపల్లెలో, జాంద్రపేటలోని మల్లేశ్వరస్వామి, కల్లూరు చంద్రమౌళీశ్వరస్వామి ఆలయాల్లో ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు.

భోగనంజుండేశ్వరస్వామి ఆలయం

వైభవంగా ముగిసిన కాటమరాజు తిరుణాల

చౌడేపల్లె: మండలంలోని పరికిదొన సమీపంలోని ఎద్దలకొండ వద్ద వెలసిన కాటమరాజు తిరుణాల శుక్రవారం వైభవంగా ముగిసింది. కొండ సమీపంలోని 16 గ్రామాల రైతులు ఉదయం కాటమరాజు ఆలయానికి చేరుకున్నారు. చాందీని బండ్లు, దేవరెద్దుతో మహిళలు దివ్వెలు మోసుకుంటూ వచ్చారు. యదువంశస్థులు ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. యువకులు గ్రామాల నుంచి ఆలయం వరకు ఆటపాటలతో చేరుకున్నారు. మహిళల కోలాటం, చెక్కభజనలు, సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి.

దివ్వెలతో ఆలయం చేరుకుంటున్న మహిళలు

ప్రత్యేక బస్సులు.. పుంగనూరు: స్థానిక ఆర్టీసీ డిపో నుంచి మహాశివరాత్రి సందర్భంగా ప్రత్యేక బస్సులు నడుపుతామని డీఎం దినేష్ తెలిపారు. సోమల మండలం దుర్గం కొండకు 15, 16 తేదీల్లో, పుంగనూరు మండలం అగస్తీశ్వరస్వామి ఆలయానికి 15, 16, 17, 18తేదీల్లో ప్రత్యేక బస్సులు నడుపుతామన్నారు.

రాజశ్రీ అదనపు సివిల్ జడ్జి కోర్టు (సీనియర్ డివిజన్) మదనపల్లి
In the Court of the Addl. Civil Judge (Sr. Division) Madanapalle
OS No. 108/2015

వాది : ఎం.వెంకటరమణ alias అప్పల
ప్రతివాదులు : మద్దె ఎర్రప్ప (died) & others

Notice to Def No. 9

మద్దె నందిని, వయస్సు 31 సం॥, తండ్రి ఎర్రప్ప, C/o మిట్టపల్లి, H/o సీటీఎం, మదనపల్లి మండలం, చిత్తూరు జిల్లా.
Def No. 11. కదిరి సురేష్, తండ్రి కదిరి గంగులప్ప, వయస్సు 45 సం॥, గొల్లపల్లె మిట్ట, సీటీఎం రెవిన్యూ విల్లగె, మదనపల్లె మండలం, చిత్తూరు జిల్లా. (LR of D-2)

పై తెలిపిన వాది తన కుటుంబ ఆస్తులను భాగ పరిష్కారం చేయుటకు దాఖలు చేసిన పై కేసులో 1వ ప్రతివాది (D-1) ఎం.ఎర్రప్ప గతించిన రీత్యా (died) అతనికి Def No. 9 అయిన మద్దె నందిని మరియు Def No. 2 చనిపోయిన రీత్యా Def No. 11 Mr. కదిరి సురేష్‌ను (మిమ్ములను) చేర్చిన రీత్యా పై తెలిపిన కోర్టులో ఉ॥ 10.30 గం॥ 23-02-2026వ తేదిన మీరు హాజరై మీ ఆక్షేపణలు తెలియజేసుకోవచ్చును. లేదంటే పై తెలిపిన కేసు మీ పరోక్షంలో తీర్మానింపబడును.

తేదీ : 12.02.2026 //By Order//
సరస విద్యాసాగర్, BA., LL.B.,
అడ్వకేట్, మదనపల్లి, 9440539161.

విధి నిర్వహణలో ఆర్టీసీ డ్రైవర్ మృతి

షామీర్‌బాషా (పాతచిత్రం)

పెద్దతిప్పసముద్రం, న్యూస్‌టుడే: విధి నిర్వహణలో ఆర్టీసీ బస్సులో డ్రైవర్ ప్రాణాలు వదిలిన ఘటన పెద్దతిప్పసముద్రం మండలంలో గురువారం రాత్రి చోటుచేసుకుంది. పుంగనూరు మండలం ఈడిగపల్లికి చెందిన ఎస్.షామీర్‌బాషా ఆర్టీసీలో 20 ఏళ్లుగా డ్రైవర్‌గా పనిచేస్తున్నారు. గురువారం పీటీఎం-మదనపల్లె మార్గంలో డ్రైవర్‌గా వెళ్లిన ఆయన రాత్రి బస్సును పీటీఎంలో ఉంచి అందులోనే నిద్రకు ఉపక్రమించారు. బస్సు బస్టాండులోకి రాకపోవడంతో ప్రయాణికులు ఆరా తీయగా.. బస్సులోనే షామీర్‌బాషా మరణించినట్లు గుర్తించారు. ఈ విషయాన్ని ఆర్టీసీ ఉన్నతాధికారులకు సమాచారమిచ్చారు. కుటుంబీకులు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం మదనపల్లి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.

ట్రాక్టర్‌ను ఢీకొన్న ద్విచక్ర వాహనం

వ్యక్తి పరిస్థితి విషమం

మదనపల్లె నేరవార్తలు, న్యూస్‌టుడే: ట్రాక్టర్‌ను ఢీకొని వ్యక్తి తీవ్రంగా గాయపడిన ఘటన కురబలకోట మండలంలో శుక్రవారం జరిగింది. తుమ్మచెట్లపల్లెకు చెందిన టి.విశ్వనాథ్ (40) ద్విచక్ర వాహనంపై అంగళ్లు నుంచి స్వగ్రామానికి వెళ్తూ ముందు వెళ్తున్న ట్రాక్టర్‌ను ఢీకొట్టాడు. ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన విశ్వనాథ్ కురబలకోట 108 సిబ్బంది ప్రథమ చికిత్స చేసి మదనపల్లె ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ఆయన పరిస్థితి విషమంగా ఉండటంతో తిరుపతికి సిఫార్సు చేశారు. ముదివేడు పోలీసులు విచారణ చేస్తున్నారు.

వెట్టిచాకిరి నిర్మూలనపై అవగాహన

మదనపల్లె విద్య, న్యూస్‌టుడే: వెట్టిచాకిరి నిర్మూలనపై ప్రతి ఒక్కరూ అవగాహన పెంచుకోవాలని జిల్లా వెట్టిచాకిరి విమోచన కమిటీ సభ్యులు కోరారు. శుక్రవారం మదనపల్లె మండలం టీఎన్ఆర్ కాలనీలోని బిహార్‌వాసులకు అవగాహన కల్పించారు. పనికి తగిన వేతనం పొందేహక్కు ప్రతి ఒక్కరికీ ఉందని, ఎవరైనా వెట్టి చాకిరి చేయిస్తుంటే సమాచారం ఇవ్వాలన్నారు. కార్యక్రమంలో చైతన్య సర్వీస్ సొసైటీ కార్యదర్శి కవిత, ఐసీడీఎస్ ఉపాధ్యాయురాలు కమల, పోర్డు సంస్థ ప్రతినిధులు నిర్మల, సుభాషిణి, స్వర్ణకుమారి, అల్తాఫ్ తదితరులు పాల్గొన్నారు.

15న విద్యార్థులకు అర్హత పరీక్ష

మదనపల్లె విద్య, న్యూస్‌టుడే: ఏపీఆర్‌జేసీ, పాలిటెక్నిక్, ఆర్‌డీటీ, అగ్రికల్చర్ సెట్ పరీక్షల్లో పాల్గొనే విద్యార్థులకు ఈ నెల 15న అభయ నిస్వార్థ కేంద్రం ద్వారా ఉచిత శిక్షణకు అర్హత పరీక్ష నిర్వహిస్తున్నట్లు ఎంఈవో ప్రభాకర్‌రెడ్డి, బాబునగర్ జడ్పీ ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయుడు వేణుగోపాల్‌రెడ్డి తెలిపారు. ప్రభుత్వ పాఠశాలల్లో పదోతరగతి పూర్తి చేసుకుని పలు పోటీ పరీక్షల్లో పాల్గొనే విద్యార్థులకు అభయ నిస్వార్థ కేంద్రం ద్వారా ఉచిత వసతి, భోజన సదుపాయాలతో రెండు నెలలు శిక్షణ ఇస్తున్నట్లు వెల్లడించారు.

రాయలసీమ ఉత్సవాలు హార్సిలీహిల్స్‌లో నిర్వహించాలని వినతి

మదనపల్లె పట్టణం, న్యూస్‌టుడే: రాయలసీమ ఉత్సవాలను హార్సిలీహిల్స్‌లో నిర్వహించాలని జనసేన పార్టీ రాష్ట్ర సంయుక్త కార్యదర్శి మైఫోర్స్ మహేశ్.. మంత్రి కందుల దుర్గేశ్‌కు విన్నవించారు. శుక్రవారం మంత్రిని విజయవాడలో కలసి పుష్పగుచ్ఛం అందజేశారు. హార్సిలీహిల్స్ అభివృద్ధికి కూటమి ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని మంత్రి హామీ ఇచ్చారని మహేశ్ తెలిపారు.

మంత్రి దుర్గేశ్‌కు పుష్పగుచ్ఛం అందజేస్తున్న మైఫోర్స్ మహేశ్

నిబంధనలు ఉల్లంఘిస్తున్న వారిపై చర్యలకు..

మదనపల్లె పట్టణం: మదనపల్లెలోని బార్ అండ్ రెస్టారెంట్లు, మద్యం దుకాణాల యజమానులు నిబంధనలు ఉల్లంఘించి వ్యాపారాలు చేస్తున్నారని ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్రకు బహుజన యువసేన అధ్యక్షుడు పునీత్‌కుమార్ ఫిర్యాదు చేశారు. శుక్రవారం ఆయన విజయవాడలో మంత్రిని కలిసి వినతి పత్రం అందజేశారు.

మంత్రి రవీంద్రకు వినతిపత్రం అందజేస్తున్న పునీత్‌కుమార్

(c) eenadu

అమరావతికి శివరాత్రి శోభ

అమరావతి: మహాశివరాత్రి సందర్భంగా అమరావతి పండగ శోభ సంతరించుకుంది.

విద్యుత్తు దీపాల వెలుగుల్లో ఆలయం

ప్రధాన వీధిలోని వీధి దీపాలకు మరమ్మతులు చేపట్టారు. గుంటూరు దారిలోని ఆర్చి నుంచి అమరేశ్వరాలయం వరకు రూ.2.7 కోట్లతో బీటీ రహదారి నిర్మాణం చేపట్టారు. ఆలయం నుంచి బస్టాండ్ వరకు లైటింగ్ ఏర్పాటు చేస్తున్నారు. ✦ మహాశివరాత్రి ఉత్సవాల్లో అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా పోలీసు శాఖ కట్టుదిట్టంగా ఏర్పాట్లు చేస్తోంది. 150 మంది పోలీసులతో బందోబస్తు నిర్వహిస్తున్నట్లు సీఐ అచ్చయ్య తెలిపారు. ఒక డీఎస్పీ, ఇద్దరు సీఐలు, ఎనిమిది మంది ఎస్సైలతోపాటు ఇతర సిబ్బంది బందోబస్తు నిర్వహించనున్నట్లు తెలిపారు. రథోత్సవం సమయంలో ఆకతాయి చర్యలకు పాల్పడితే కేసులు నమోదు చేసి కఠిన చర్యలు తీసుకుంటామన్నారు.

పొన్నపల్లి రాగి శాసనాల పరిశీలన

పొన్నపల్లి (చెరుకుపల్లి గ్రామీణ), న్యూస్‌టుడే: చెరుకుపల్లి మండలం పొన్నపల్లి అగ్రహారానికి చెందిన రాగి శాసనాలను ఆర్కియాలజీ సర్వే ఆఫ్ ఇండియా డైరెక్టర్ మైసూరుకు చెందిన మునిరత్నం రెడ్డి పరిశీలించారు. ఇవి 14వ శతాబ్దానికి చెందినవి. అప్పట్లో కొండవీటి రెడ్డిరాజు పెదకోమటి వేమారెడ్డి తన ఆస్థానంలో సర్వశాస్త్రంలో ప్రవీణుడైన భాస్కరార్యుడికి ఈ అగ్రహారాన్ని దానంగా ఇచ్చి.. రాగి రేకులపై శాసనం రాయించారు. భాస్కరార్యుడి వంశంలో 22వ తరానికి చెందిన పొన్నపల్లి విద్యాభాస్కర్ గతేడాది వీటిని బయటకు తీసుకొచ్చారు. ఈ నేపథ్యంలో పత్రికల్లో వచ్చిన కథనాలకు స్పందించిన మునిరత్నం రెడ్డి శాసనాలను పరిశీలిస్తానని తెలిపారు. ఆ మేరకు శుక్రవారం హైదరాబాద్‌లోని తన ఇంటికి వచ్చిన ఆయన రాగి రేకులను పరిశీలించారని.. వాటి నమూనాలు సేకరించినట్లు విద్యాభాస్కర్ తెలిపారు. త్వరలోనే శాసనాలను డీకోడ్ చేసి పత్రం అందిస్తామని మునిరత్నం రెడ్డి తెలిపారన్నారు.

రాగి రేకులను మునిరత్నం రెడ్డికి అందిస్తున్న విద్యాభాస్కర్

ఆలస్యమైతే నిధులు నీటిపాలే!

సకాలంలో కాలువలకు మరమ్మతులు చేస్తేనే ఉపయోగం

బాపట్ల, న్యూస్‌టుడే

సాగునీటి కాలువల మరమ్మతుల ప్రతిపాదనలు రూపొందించడంలో జలవనరుల శాఖాధికారులు జాప్యం చేస్తున్నారు. పల్నాడు జిల్లాలో వారం కిందటే ప్రతిపాదనలు సిద్ధం చేసి ఈఎన్‌సీకి పంపించారు. జిల్లాలో మాత్రం మురుగునీటి కాలువల మరమ్మతులకు మాత్రమే ప్రతిపాదనలు సిద్ధం చేశారు. సాగునీటి కాలువలకు ఇంకా రూపొందించాల్సి ఉన్నారు. ప్రభుత్వం నుంచి త్వరగా అనుమతులు పొంది ఏప్రిల్ నాటికి టెండర్ ప్రక్రియ పూర్తి చేసి.. ఖరీఫ్ నాటికి కాలువలు బాగు చేస్తేనే రైతులు సాగునీటి కష్టాలు తీరే అవకాశం ఉంటుంది. ఎప్పటిలాగా జూన్‌లో ఖరీఫ్ ప్రారంభం అయ్యాక.. వర్షాలు కురిసే సమయంలో హడావుడిగా మరమ్మతులు చేస్తే నిధులు నీటిలో పోసినట్లవుతుంది. కృష్ణా పశ్చిమ డెల్టాలో 3.78 లక్షల ఎకరాల్లో రైతులు వివిధ పంటలు సాగు చేస్తున్నారు. కొమ్మమూరు, నిజాంపట్నం, తూర్పు కాలువలు, రేపల్లె బ్యాంకు కెనాల్, ఆరమండ ఛానల్, పడమర కాలువ, శ్రీరంగపురం, పూండ్ల, బీటీ ఛానళ్లు అధ్వానంగా ఉన్నాయి. కట్టలు బలహీనపడ్డాయి. గత ఏడాది ఆగస్టు, సెప్టెంబరు నెలల్లో కురిసిన వర్షాలు, మొంథా తుపాను ప్రభావానికి కట్టలు తెగి గండ్లు పడ్డాయి. ఇసుక బస్తాలు వేసి తాత్కాలికంగా పూడ్చారు. లాకులు, షట్టర్లు శిథిలావస్థకు చేరడంతో సాగునీరు వృథాగా పోతోంది. చివరి ఆయకట్టుకు నీరు సక్రమంగా అందక పంటలు ఎండుముఖం పట్టి అన్నదాతలు ఇబ్బందులు పడ్డారు. పంటలను కాపాడుకోవటానికి డీజిల్ ఇంజిన్లతో కాలువల అడుగున్నున్న నీటిని తోడి పోశారు. ఎకరా రూ.4 నుంచి 6 వేల వరకు అదనంగా ఖర్చు చేశారు.

దెబ్బతిన్న కొమ్మమూరు కాలువ నల్లమడ లాకులు

మురుగుకాలువలకు..

నల్లమడ, పర్చూరు, ఆలేరు వాగులు, రేపల్లె ఆర్ఎం, భట్టిప్రోలు, రొంపేరు లెఫ్ట్ ఆర్మ్, రైట్ ఆర్మ్, ఈస్ట్ స్వాంప్, మద్దిపూడి, వెస్ట్ స్వాంప్, తూర్పు తుంగభద్ర మురుగు కాలువలు గుర్రపుడెక్కతో నిండిపోయాయి. కట్టలు కోతకు గురై బలహీనంగా మారాయి. మురుగు కాలువలు అధ్వానంగా ఉండటంతో ఖరీఫ్‌లో కురిసిన వర్షాలకు పొలాల నుంచి నీరు వేగంగా బయటకు వెళ్లడం లేదు. ముంపు సమస్యతో వేల ఎకరాల్లో పంటలు దెబ్బతిని అన్నదాతలు నష్టపోతున్నారు. రానున్న వేసవిలో మురుగు కాలువల్లో ఆక్రమణల మరమ్మతుల కింద రూ.15.89 కోట్లతో 217 పనులు చేసేందుకు అధికారులు ప్రతిపాదనలు రూపొందించి ఇటీవలే ప్రభుత్వానికి పంపారు.

ప్రతిపాదనల రూపకల్పనలో జాప్యం

సాగునీటి కాలువల మరమ్మతులకు మాత్రం ఇంకా ప్రతిపాదనలు రూపొందించలేదు. గతేడాది మంజూరుచేసిన పనులు మార్చిలోగా పూర్తి చేయాలని నీటి సంఘాలు, పంపిణీ సంఘాలు, ప్రాజెక్టు కమిటీలతో జలవనరుల శాఖ అధికారులు ఒప్పందం చేసుకున్నారు. ఈ నేపథ్యంలో ఈ ఏడాదికి చేపట్టాల్సిన మరమ్మతులకు ప్రతిపాదనల రూపకల్పనలో జాప్యం జరుగుతున్నట్లు తెలిసింది. జాప్యాన్ని నివారించి త్వరగా ప్రతిపాదనలు సిద్ధం చేసి ప్రభుత్వం నుంచి అనుమతి తీసుకుని టెండర్లు పిలిచి ఏప్రిల్ నుంచి కాలువల్లో ఆక్రమణల పనులు చేపట్టాలని సాగుదారులు కోరుతున్నారు. జలవనరుల శాఖ కృష్ణా డెల్టా ఎస్ఈ వెంకటరత్నం మాట్లాడుతూ కాలువల మరమ్మతులకు ప్రతిపాదనలు త్వరగా రూపొందించి ఈఎన్‌సీ ద్వారా ప్రభుత్వానికి పంపి అనుమతులు తీసుకుంటామని తెలిపారు.

ఇళ్ల నిర్మాణం.. పెరిగిన సాయం

వైకుంఠపురం, పేరల (చీరాల అర్బన్), న్యూస్‌టుడే: ప్రధాన మంత్రి ఆవాస్ యోజన (పీఎంఏవై-2.0) ద్వారా గ్రామీణ ప్రాంతాల్లో ఇళ్ల నిర్మాణం చేపట్టే లబ్ధిదారులకు ఇచ్చే యూనిట్ విలువను రూ.2.39 లక్షలకు పెంచుతూ కూటమి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు మూడు రోజుల కిందట జరిగిన మంత్రివర్గ సమావేశంలో ప్రకటించారు. దీనివల్ల లబ్ధిదారులకు మరింత లబ్ధి కలగనుంది. గ్రామాల్లో సొంత స్థలం ఉండి గృహాలు నిర్మించుకోలేని స్థితిలో ఉన్న పేదలకు పీఎంఏవై-2 (గ్రామీణ) పథకం కింద ప్రభుత్వం గృహాల మంజూరుకు చర్యలు చేపట్టింది. దీనిపై ఇంటింటి సర్వే నిర్వహించడంతో జిల్లాలో దాదాపు 19 వేల మంది అర్హులుగా గృహ నిర్మాణ సంస్థ అధికారులు గుర్తించారు.

ఇప్పటి వరకు.. : ఒక్కొక్క ఇంటి యూనిట్ విలువ ఇప్పటి వరకు రూ.1.80 లక్షలుగా ఉంది. ఇందులో కేంద్ర ప్రభుత్వం రూ.1.50 లక్షలు, రాష్ట్రం రూ.30 వేలు వంతున సాయం చేసేవి. గత ప్రభుత్వం ఈ పథకాన్ని నిర్వీర్యం చేసింది. జగనన్న కాలనీల పేరుతో తప్ప పీఎంఏవై ఇళ్ల మంజూరు చేయకపోవడంతో చాలామంది దరఖాస్తులు చేసి, ఎదురు చూడాల్సిన పరిస్థితి. ప్రస్తుతం 2.0 పథకంలో రూ.2.39 లక్షల్లో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల వాటాలతో పాటు వీబీజీ రామ్‌జీ పథకం (ఉపాధి హామీ), స్వచ్ఛ భారత్ మిషన్ ద్వారా సాయం అందించనున్నారు. దీనికి అదనంగా స్వయం సహాయక సంఘాల సభ్యులకు ఇచ్చే రుణంపై వడ్డీని ప్రభుత్వం రాయితీగా చెల్లించాలని నిర్ణయించడంపై మహిళలు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

మెట్లకు మొక్కి.. గిరి ప్రదక్షిణ చేసి..

కిటకిటలాడిన కోటప్పకొండ

నరసరావుపేట సెంట్రల్, న్యూస్‌టుడే: మహాశివరాత్రి పర్వదినం సమీపిస్తున్న నేపథ్యం.. శుక్రవారం ఏకాదశి కావడంతో కోటప్పకొండ భక్తులతో కిటకిటలాడింది. ద్విచక్ర వాహనాలు, ట్రాక్టర్లు, ఆటోలపై తెల్లవారుజాము నుంచే కొండకు రావడం ప్రారంభించారు. మెట్లకు మొక్కి.. గిరి ప్రదక్షిణ చేసి స్వామిని దర్శించుకున్నారు.

నవ దంపతులు.. కోటప్పకొండ అనగానే అందరికీ గుర్తొచ్చేది మెట్ల పూజ. తాము కోరుకున్నది జరిగితే మెట్ల పూజ చేస్తామని మొక్కుకునే భక్తులు అధిక సంఖ్యలో ఉంటారు. అలాగే కొత్తగా వివాహమైన జంటలు మహాశివరాత్రికి మూడు రోజుల ముందు నుంచే మెట్ల పూజలు చేస్తుంటారు. శుక్రవారం ఏకాదశి కావడంతో ఎక్కువ మంది పూజలు చేశారు.

స్వామికి ప్రత్యేక పూజలు.. వేకువజాము నుంచే భక్తులు త్రికోటేశ్వర స్వామిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. ప్రత్యేక మండపాల్లో అభిషేకాలు జరిపించుకున్నారు. రావిచెట్టు, త్రిముఖ శివ లింగం, ధ్యాన శివుని వద్ద మహిళలు దీపాలు వెలిగించారు. నాగేంద్ర స్వామి వద్ద పూజలు చేశారు.

స్వామి దర్శనానికి బారులుదీరి..

పశు సంపదతో వచ్చి.. కోటప్పకొండ పరిసర గ్రామాల ప్రజల ఇష్టదైవం త్రికోటేశ్వరుడు. స్వామి తిరునాళ్ల అంటే గ్రామాల్లో సందడి నెలకొంటుంది. బంధువులను ఆహ్వానించి పిండి వంటలు వడ్డించడంతోపాటు అందరూ కలిసి కోటయ్య స్వామిని దర్శించుకుంటారు. ఇళ్లలో ఉండే పశు సంపదనూ కొండకు తీసుకెళ్లి గిరి ప్రదక్షిణ చేయించడం ఆనవాయితీ. అందులో భాగంగా పరిసర గ్రామాల ప్రజలు శుక్రవారం తమ పశువులను తోలుకొని వచ్చి కొండ చుట్టూ గిరి ప్రదక్షిణ చేయించారు.

బిందె తీర్థంతో ఆలయ ప్రవేశం

ఈనాడు, నరసరావుపేట, నరసరావుపేట అర్బన్, న్యూస్‌టుడే: కోటప్పకొండ త్రికోటేశ్వరస్వామి దేవస్థానంలో మహాశివరాత్రి వేడుకలు ప్రారంభమయ్యాయి. ఆలయ ప్రధాన అర్చకుడు కొండకావూరి వెంకటప్పయ్య వేద మంత్రాలు, మేళతాళాల నడుమ శుక్రవారం తెల్లవారుజామున బిందె తీర్థంతో ఆలయ ప్రవేశం చేశారు. స్వామివారికి అభిషేకం చేశారు. పూజారుల వెంట ఆలయ కార్యనిర్వహణ అధికారి చంద్రశేఖరరావు ఉన్నారు. స్వామికి మారేడు దళాలు, పుష్పాలతో ప్రత్యేక అలంకరణ చేశారు. ఉదయం 4 గంటల నుంచే భక్తులకు దర్శనం కల్పించారు. పొంగళ్ల మొక్కులతో మహిళలు, మొక్కుబడి ప్రభలతో చిన్నారులు, భక్తులు కాలినడకన కొండకు చేరుకున్నారు.

నేడు, రేపు కార్యక్రమాలిలా.. కోటప్పకొండపై త్రికోటేశ్వర స్వామి ఆలయంలో శని, ఆదివారాలు ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించనున్నారు. 14వ తేదీ శనివారం తెల్లవారుజామున 4 గంటలకు ఆలయం తెరుస్తారు. అనంతరం స్వామి వారికి అభిషేకం, అలంకరణ చేసి 6 గంటల నుంచి భక్తులను దర్శనానికి అనుమతిస్తారు. అభిషేక మండపంలో అభిషేకాలు చేపడతారు. మధ్యాహ్నం 1.15 వరకు స్వామి దర్శనం ఉంటుంది. తిరిగి మధ్యాహ్నం 3 నుంచి రాత్రి 8 గంటల వరకు దర్శనానికి అవకాశం ఉంటుంది.

✦ శనివారం అర్ధరాత్రి దాటిన తర్వాత మహాశివరాత్రి రోజు 12.10 గంటలకు అర్చకులు బిందె తీర్థంతో వచ్చి ఆలయం తెరుస్తారు. స్వామికి అభిషేకం చేస్తారు. అలంకరణ తర్వాత ఒంటిగంట నుంచి భక్తులను దర్శనాలకు అనుమతిస్తారు. ఆదివారం ఉదయం 9 గంటలకు మంత్రి గొట్టిపాటి రవికుమార్ ప్రభుత్వం తరపున పట్టువస్త్రాలు సమర్పిస్తారు. అర్ధరాత్రి దాటిన తర్వాత వంశపారంపర్య ధర్మకర్త మల్రాజు రామకృష్ణ కొండలరావు ఆధ్వర్యంలో మహారుద్రాభిషేకం జరుగుతుంది.

తొలి ప్రభ వెడలె..

నరసరావుపేట సెంట్రల్, న్యూస్‌టుడే: నరసరావుపేట పురపాలక సంఘం ప్రభ ఏటా తిరునాళ్లకు మూడు రోజుల ముందే కొండకు తరలివెళ్తుంది. కొండకు తరలివెళ్లే తొలి ప్రభ ఇదే కావడం గమనార్హం. ఏకాదశి సందర్భంగా శుక్రవారం ఉదయం పూజలు నిర్వహించి పురపాలక సంఘం ప్రభను కొండకు తరలించారు. అక్కడ ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం తిరిగి సాయంత్రానికి పురపాలక సంఘ కార్యాలయానికి తీసుకొచ్చారు. అయిదు రోజుల పాటు ప్రత్యేక పూజలు నిర్వహించి భక్తులకు తీర్థప్రసాదాలు అందజేస్తారు.

అందుబాటులోకి అంబులెన్స్ సేవలు

బాపట్ల, న్యూస్‌టుడే: ప్రాంతీయ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ పేదలు మరణిస్తే వారి మృతదేహాలను ఇంటికి ఉచితంగా తరలించేందుకు అంబులెన్స్ సేవలను కలెక్టర్ వినోద్‌కుమార్ ఆదేశాల మేరకు అధికారులు శుక్రవారం నుంచి అందుబాటులోకి తెచ్చారు. ఈతేరుకు చెందిన వ్యక్తి అనారోగ్యంతో చికిత్స పొందుతూ ప్రాంతీయ ఆసుపత్రిలో మృతి చెందారు. అతని మృతదేహాన్ని ప్రైవేటు అంబులెన్స్‌లో ఆసుపత్రి నుంచి ఈతేరులోని స్వగృహానికి తరలించేందుకు హెచ్‌డీఎస్ నిధుల నుంచి సూపరింటెండెంట్ సిద్ధార్థ చెల్లించారు. ప్రయాణించే కి.మీ. ఆధారంగా ప్రైవేటు అంబులెన్స్ ధరల పట్టికను కలెక్టర్ నేతృత్వంలోని జిల్లా అధికారుల కమిటీ రూపొందించింది. దీని ప్రకారమే చెల్లింపులు చేయాలని అధికారులను కలెక్టర్ ఆదేశించారు.

ప్రైవేటు అంబులెన్స్ నిర్వాహకుడికి నగదు అందజేస్తున్న సూపరింటెండెంట్ సిద్ధార్థ

ఉత్తరక్రియలు

కీ॥శే॥ శ్రీమతి మందడి భాగ్యలక్ష్మి గారు
మరణం: 13-08-2024

శివభక్తి, దానధర్మములు, కుటుంబ పరిరక్షణ, అతిథి సేవలే పరమావధిగా జీవితం గడిపి, ఉత్తరాయణ మాఘకృష్ణ విదియ మంగళవారం తేది 03-02-2026న శ్రీమతి మందడి భాగ్యలక్ష్మి గారు స్వర్గస్తురాలైనారు. ఆమె పవిత్రాత్మకు శాంతి చేకూరాలని సర్వేసుని ప్రార్థిస్తూ.. శోకతప్త హృదయాలతో...

భర్త: మందడి చలపతిరావు
విశ్రాంత జిల్లా జడ్జి
మరియు కుటుంబ సభ్యులు

పెద్దకర్మ: తేది: 14-02-2026 శనివారం కట్టమూరు గ్రామం, సత్తెనపల్లి మండలం, పల్నాడు జిల్లాలోని మా స్వగృహం నందు జరుగును
ఫోన్: 98663 99888

మాట్లాడుతున్న కలెక్టర్ వినోద్‌కుమార్

భక్తులకు అసౌకర్యం కలగకూడదు

రేపల్లె అర్బన్, న్యూస్‌టుడే: మహాశివరాత్రి ఉత్సవాలకు తరలి వచ్చే భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా అధికారులు సమన్వయంతో పని చేయాలని కలెక్టర్ వినోద్‌కుమార్ సూచించారు. రేపల్లె మండలం చినఅరవపల్లి బాలకోటేశ్వరస్వామి ఆలయాన్ని శుక్రవారం ఆయన సందర్శించారు. తిరునాళ్ల ఏర్పాట్లపై ఆలయ అభివృద్ధి కమిటీ, మండల స్థాయి అధికారులతో సమీక్ష నిర్వహించారు. పండగ సందర్భంగా జిల్లాలోని 65 శివాలయాల్లో ఉత్సవాలు జరుగుతాయన్నారు. భక్తులు ఎలాంటి ఇబ్బందులు పడకుండా శనివారం ఉదయానికల్లా ఏర్పాట్లు పూర్తిచేయాలని ఆదేశించారు. విద్యుత్తు సరఫరాలో అంతరాయం కలగకుండా చూడాలని, భక్తులకు తాగునీరు, మరుగుదొడ్ల సదుపాయం కల్పించాలన్నారు. ఆలయాల పరిసరాల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలన్నారు. రేపల్లె డివిజనల్ అభివృద్ధి అధికారిణి పద్మ, తహసీల్దారు మోర్ల శ్రీనివాసరావు, కాకర్ల కమిషనర్ సాంబశివరావు, ఇన్‌ఛార్జి ఎంపీడీవో రమేష్‌బాబు, ఈవో వెంకటఅప్పలాచార్యులు, ఆలయ అభివృద్ధి కమిటీ ఛైర్మన్ కొమ్మూరు సత్యనారాయణశాస్త్రి పాల్గొన్నారు.

ప్రతిపాదనల్లోనే రాడార్ డాప్లర్ కేంద్రం!

బాపట్ల, న్యూస్‌టుడే : తుపానులు, వాయుగుండాల సమయంలో అత్యంత వేగంగా విశ్వసనీయ సమాచారం, హెచ్చరికలు జారీ చేస్తే ప్రాణ, ఆస్తి నష్టం చాలావరకు తగ్గుతుంది. బాపట్ల సమీపంలోని సూర్యలంకలో రాడార్ డాప్లర్ కేంద్రం ఏర్పాటు చేయాలన్న ప్రతిపాదన దశాబ్దాముగా పెండింగులో ఉంది. రాజధాని అమరావతికి సమీపంలోని ఈ తీర ప్రాంతంలో డాప్లర్ కేంద్రం వస్తే విపత్తును సమర్థంగా ఎదుర్కోవడానికి అవకాశం ఉంటుంది.

❖ సూర్యలంకలో 2010 మే 20న లైలా.. 2023 డిసెంబరు 4న మిగ్‌జాం తుపాను తీరం దాటింది. తుపానుల గమనానికి సంబంధించి కీలక సమాచారం ఇచ్చే రాడార్ డాప్లర్ కేంద్రాలు విశాఖపట్నం, మచిలీపట్నం, శ్రీహరికోటలో మాత్రమే ఉన్నాయి. ఒంగోలు నుంచి మచిలీపట్నం మధ్య గతంలో నాలుగైదు తుపానులు తీరం దాటాయి. తుపానులు, వాయుగుండాల సమయంలో సమాచారం కోసం విశాఖ వాతావరణ కేంద్రంపై ఆధారపడాల్సి వస్తోంది.

❖ జిల్లాలో తీర ప్రాంతం పొడవు: 74 కి.మీ.
❖ తీర మండలాలు: ఎనిమిది

❖ తీర ప్రాంతంలోని వేల మంది మత్స్యకారులు సముద్రంలోకి వెళ్లి చేపల వేట సాగిస్తుంటారు. సముద్ర పరిస్థితులు, వాతావరణ సమాచారం వారికి సత్వరమే అందాల్సి ఉంటుంది. సూర్యలంకలో రాడార్ డాప్లర్ కేంద్రం ఏర్పాటు చేస్తే అల్పపీడనం, వాయుగుండం, తుపానుల గమన సమాచారం వేగంగా తెలుస్తుంది. స్థానిక ఎంపీ తెన్నేటి కృష్ణప్రసాద్ చొరవ చూపి కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడి సూర్యలంకకు రాడార్ డాప్లర్ కేంద్రం మంజూరు చేయించాల్సిన అవసరం ఉంది.

అప్పుడు.. ఇప్పుడు.. ఆయనే!

న్యూస్‌టుడే – కలెక్టరేట్

అధికారుల అండతో వ్యవసాయశాఖలో పెత్తనం

గత ప్రభుత్వ హయాంలో పెత్తనం చలాయించారు. కూటమి ప్రభుత్వం వచ్చినా కదల్లేదు. సుమారు ఏడేళ్లుగా ఒకేచోట విధులు నిర్వర్తిస్తున్నారు వ్యవసాయశాఖలోని ఓ ఉద్యోగి. జిల్లా అధికారి కార్యాలయం కావడంతో అధికారుల అండదండలతో ఆయన మాటే చెల్లుబాటయ్యేలా చేసుకున్నారు. కొన్ని నెలల్లో బదిలీ తప్పదని తెలిసి.. మూడు జిల్లాల పరిధిలోని మరో విభాగంలోకి వెళ్లేందుకు ప్రయత్నిస్తున్నారు.

నగదు ముడితేనే దస్త్రం కదిలేది..

వ్యవసాయశాఖ పరిధిలో గుంటూరు కేంద్రంగా ఎరువులు, పురుగుమందులు, బయో ఉత్పత్తులు, విత్తనాల వ్యాపారం ఏటా రూ. కోట్లలో జరుగుతుంటుంది. ఉమ్మడి గుంటూరుతో పాటు పొరుగు జిల్లాలు, తెలంగాణ, కర్ణాటక, ఒడిశా రాష్ట్రాలకు ఇక్కడి నుంచి వ్యవసాయ ఉత్పాదకాలు తీసుకెళ్తుంటారు. ఈ క్రమంలో గుంటూరు సాగు ఉత్పాదకాలకు కేంద్రంగా మారింది. రాష్ట్రంలోని వ్యాపారులు గుంటూరు కేంద్రంగా లైసెన్సులు తీసుకోవడం తప్పనిసరవుతోంది. ఇక్కడే వ్యవసాయశాఖ కమిషనర్ కార్యాలయం ఉండడంతో నగరం కీలకంగా మారింది. ఇంతటి ప్రాధానమున్న చోట పాతుకుపోయిన సదరు ఉద్యోగి... ఉన్నతాధికారులెవరైనా.. తన సహకారం లేనిదే కార్యాలయం నడవదన్న పరిస్థితి తీసుకొచ్చారు. వ్యాపారులైనా.. కంపెనీల ప్రతినిధులైనా.. డీలర్లైనా.. ఆయన్ను కలిస్తేనే పనులవుతాయన్న భావన ఏర్పడింది. తప్పనిసరి పరిస్థితుల్లో ఆయన్ను ప్రసన్నం చేసుకోవాల్సిన పరిస్థితి.

ప్రభుత్వం ఏదైనా... వైకాపా ప్రభుత్వ హయాంలో జిల్లాకు చెందిన అప్పటి మంత్రిని తన బంధువని చెప్పి సదరు ఉద్యోగి హవా సాగించారు. రాష్ట్రంలో ప్రభుత్వం మారాక ఆయన బదిలీ తప్పదని వ్యాపారవర్గాల్లో జోరుగా చర్చ నడిచింది. తన స్థానంలోకి ఎవరూ రాకుండా సాంకేతికంగా ఉన్న వెసులుబాటును అవకాశంగా మలచుకుని కదల్లేదు. రాష్ట్ర కార్యాలయంలో పని చేస్తున్న కొంతమంది ఉన్నతాధికారుల అండ ఆయనకు కలిసొస్తోంది. ప్రజాప్రతినిధులుగా ఎవరొచ్చినా తన స్థానానికి ఇబ్బందేమీ లేదని చెప్పుకుంటూ వచ్చారు. ఈసారి బదిలీ తప్పదన్న భావనతో మూడు జిల్లాల పరిధిలోని విభాగంలోకి వెళ్లేందుకు తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు. అక్కడికి వెళ్లాక కూడా ఇప్పట్లానే సహకారం అందిస్తానని కొన్ని కంపెనీల ప్రతినిధుల తోడ్పాటు తీసుకుంటున్నట్లు తెలిసింది. ఆయన తీరుతో విసిగిపోయిన వ్యాపార వర్గాలవారు జిల్లాలోని ప్రజాప్రతినిధుల వద్ద గోడు వెళ్లబోసుకున్నారు. సదరు ఉద్యోగి మాత్రం ఉన్నతాధికారులను ప్రసన్నం చేసుకునే ప్రయత్నాల్లో ఉన్నారు.

बैंक ऑफ़ बड़ौदा Bank of Baroda
బ్యాంక్ ఆఫ్ బరోడా
సత్తెనపల్లి బ్రాంచ్, డి.నెం.9-8-27, గ్రౌండ్ ఫ్లోర్, పాత బస్టాండ్ దగ్గర, వడ్డవల్లి, సత్తెనపల్లి, పల్నాడు జిల్లా, ఆం.ప్ర-522403.

స్థిరాస్తుల అమ్మకం కొరకు అమ్మకం ప్రకటన అనుబంధం-4-ఎ (రూల్స్ 6(2) & 8(6) చూడగలరు)

సెక్యూరిటైజేషన్ మరియు రీకన్‌స్ట్రక్షన్ ఆఫ్ ఫైనాన్షియల్ అసెట్స్ మరియు ఎన్‌ఫోర్స్‌మెంట్ ఆఫ్ సెక్యూరిటీ ఇంట్రస్ట్ చట్టం, 2002 తో కలిపి చదవబడే సెక్యూరిటీ ఇంట్రస్ట్ (ఎన్ఫోర్స్‌మెంట్) రూల్స్ 2002 యొక్క రూల్ 6(2) & 8(6) నిబంధనలు క్రింద స్థిరాస్తుల అమ్మకం కొరకు అమ్మకం ప్రకటన

ఇందుమూలముగా సాధారణ ప్రజానీకమునకు మరియు ముఖ్యంగా ఋణగ్రహీత(లు) మరియు హామీదారు(లు) లకు తెలియజేయునది ఏమనగా ఈ దిగువ వివరించబడిన స్థిరాస్తులు సెక్యూర్డ్ క్రెడిటార్ గారికి తనఖా/ఛార్జ్ చేయబడి బ్యాంక్ ఆఫ్ బరోడా యొక్క అధీకృత అధికారిచే (సెక్యూర్డ్ క్రెడిటార్) నిర్మాణాత్మకంగా స్వాధీనము చేసుకొనబడి ఈ దిగువ చెప్పబడిన ఖాతా(లు) యొక్క మొత్తములు తగిన వసూలు చేసికొనుటకు సదరు స్థిరాస్తులను "ఎక్కడ ఎలా ఉన్నది అలానే", "ఏది ఎలా ఉంటే అలానే", "అక్కడ ఏమి ఉన్నదో అది" మరియు "రీకోర్స్ లేకుండా పద్ధతి" ప్రాతిపదికన అమ్మకం జరుపబడును. ఋణగ్రహీత(లు)/హామీదారు(లు)/సెక్యూర్డ్ ఆస్తు(లు)/బకాయి మొత్తము/రిజర్వు ధర/ఇ-వేలం బిడ్ పెంపుదల మొత్తము వివరములు ఈ దిగువ చెప్పబడినది.

ఇ-వేలం తేది & సమయం: 05-03-2026 మ॥ 02:00 గం.ల నుండి సా॥ 06.00 గం.ల వరకు
ఆస్తి తనిఖీ యొక్క తేది & సమయం తేది : 01-03-2026 నుండి 04-03-2026 ఉ॥ 11:00 గం॥ల నుండి సా॥ 04:00 గం॥ల వరకు (ముందస్తు అనుమతితో మాత్రమే)

ఋణగ్రహీతలు : 1) M/s ప్రవహ చిల్లీ ప్రైవేట్ లిమిటెడ్, ప్రాతినిధ్యం వహిస్తున్న డైరెక్టర్లు, డి.నెం. 4-139, శ్రీవిన్ కోల్డ్ స్టోరేజ్ ప్రక్కన, సర్వే నెం.54-బి, 55-1, రెడ్డిగూడెం, రాజుపాలెం మండలం, పల్నాడు జిల్లా, ఆంధ్రప్రదేశ్-522412. 2) M/s. ప్రవాహ చిల్లీ ప్రైవేట్ లిమిటెడ్, CIN U15122AP2016PTC103983, ఉద్యం రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్ AP-04-0004740 ఫ్లాట్ నెం.టీక్-116, రెయిన్ ట్రీ పార్క్, నాగార్జున యూనివర్సిటీ ఎదురుగా, నంబూరు పోస్ట్, గుంటూరు-522508, ఆంధ్రప్రదేశ్. 3) శ్రీమతి చింతపల్లి ప్రణుతి, డైరెక్టర్ ఆఫ్ M/s. ప్రవాహ చిల్లీ ప్రైవేట్ లిమిటెడ్, డోర్ నెం.4-139, శ్రీవిన్ గ్రీన్స్, 13/16 కి॥మీ॥ మైలురాయి, రెడ్డిగూడెం, రాజుపాలెం మండలం, పల్నాడు జిల్లా, ఆంధ్రప్రదేశ్-522412. 4) శ్రీమతి తేళ్ల నళిని, డైరెక్టర్ ఆఫ్ M/s ప్రవాహ చిల్లీ ప్రైవేట్ లిమిటెడ్, డోర్ నెం.44, LILAC, L&T సెరీన్ కౌంటీ, ఉర్దూ విశ్వవిద్యాలయం దగ్గర, టెలికాం నగర్, గచ్చిబౌలి, హైదరాబాద్, తెలంగాణ-500032. **హామీదారులు :** 1) శ్రీ చింతపల్లి ప్రదీప్ చక్రవర్తి, డోర్ నెం.44, LILAC, L&T సెరీన్ కౌంటీ, ఉర్దూ యూనివర్సిటీ దగ్గర, టెలికాం నగర్, గచ్చిబౌలి, హైదరాబాద్, తెలంగాణ-500032. 2) శ్రీ విపిన్ ఫౌండియాల్, డోర్ నెం. 4-139, శ్రీవిన్ గ్రీన్స్, 13/16 కి॥మీ॥ మైలురాయి, రెడ్డిగూడెం, రాజుపాలెం మండలం, పల్నాడు జిల్లా, ఆంధ్రప్రదేశ్-522412. 3) శ్రీమతి చింతపల్లి జయశ్రీ, డోర్ నెం. 4-139, శ్రీవిన్ గ్రీన్స్, 13/16 కి॥మీ॥ మైలురాయి, రెడ్డిగూడెం, రాజుపాలెం మండలం, పల్నాడు జిల్లా, ఆంధ్రప్రదేశ్-522412. 4) శ్రీ చింతపల్లి ప్రవీణ్ చక్రవర్తి, డోర్ నెం.26-1-72, చక్రవర్తి నిలయం, నగరంపాలెం, గుంటూరు, ఆంధ్రప్రదేశ్ (ప్రాతినిధ్యం వహిస్తున్న జీపీఏ హోల్డర్ శ్రీమతి చింతపల్లి జయశ్రీ). 5) శ్రీమతి చింతపల్లి ప్రణుతి, డోర్ నెం.4-139, శ్రీవిన్ గ్రీన్స్, 13/16 కి.మీ మైలురాయి, రెడ్డిగూడెం, రాజుపాలెం మండలం, పల్నాడు జిల్లా, ఆంధ్రప్రదేశ్-522412. 6) శ్రీమతి తేళ్ల నళిని, డోర్ నెం.44, LILAC, L&T సెరీన్ కౌంటీ, ఉర్దూ యూనివర్సిటీ దగ్గర, టెలికాం నగర్, గచ్చిబౌలి, హైదరాబాద్, తెలంగాణ-500032.

బకాయి మొత్తం: తేది 10.05.2025 నాటికి రూ.7,31,47,795.15 (అక్షరాల ఏడు కోట్ల ముప్పై ఒక్క లక్షల నలభై ఏడు వేల ఏడు వందల తొంభై ఐదు రూపాయల పదిహేను పైసలు మాత్రమే) తేది 11.05.2025 నుండి వర్తించని వడ్డీ మరియు ఇతర ఛార్జీలు, ఏవైనా ఉంటే, వాటితో సహా, రియలైజేషన్ వరకు.

స్వాధీనం యొక్క స్వభావము నిర్మాణాత్మకం / భౌతికం : నిర్మాణాత్మకంగా

స్థిరాస్తుల వివరములు

ఆస్తి నెం.1 : గుంటూరు జిల్లా, నరసరావుపేట రిజిస్ట్రేషన్ జిల్లా, పిడుగురాళ్ల సబ్ డిస్ట్రిక్ట్, రాజుపాలెం గ్రామపంచాయతీ లిమిట్స్, రాజుపాలెం, డి నెం.54/బి – ఎకరా 2.50 సెంట్లు, డి నెం:55/1 – ఎకరా 3.08 సెంట్లు, మొత్తం ఎకరా 5.58 సెంట్లులోని ఇందులో ఎకరా 5.05 సెంట్లులోని ఫ్యాక్టరీ భూమి మరియు భవనం 21.03.2006 తేదీ (డాక్యుమెంట్ నెం:1215/2006) తేదీ 12.10.2009 తేదీ (డాక్యుమెంట్ నెం:6861/2009) తేదీ 12.10.2009 తేదీ (డాక్యుమెంట్ నెం:6861/2009) ద్వారా ఆస్తి యజమానులు ఎకరా 1.50 సెంట్ల భూమిని విక్రయించినారు, అది ఇక్కడ మినహాయించబడింది మరియు ఎకరా 5.05 – ఎకరా 1.50 = ఎకరా 3.55 సెంట్లు వ్యవసాయేతర భూమి. **హద్దులు : తూర్పు :** పసపెడ కోటయ్య ఇతరులు యొక్క భూమి, **దక్షిణం :** రోడ్డు, గుంటూరు, హైదరాబాద్ హైవే, **పడమర :** రాయవరపూర్ బ్రహ్మయ్య ఇతరులు యొక్క భూమి, **ఉత్తరం :** రైల్వే భూమి. పై హద్దుల యందు విస్తీర్ణం 3.55 ఎకరాలులోని స్థలం.

రిజర్వు ధర: రూ.4,01,41,000/- ధరావత్తు సొమ్ము: రూ.40,14,100/- బిడ్ పెంపుదల మొత్తం : రూ.1,00,000/-

ఆస్తి నెం.2 : గుంటూరు జిల్లా, నరసరావుపేట రిజిస్ట్రేషన్ జిల్లా, పిడుగురాళ్ల సబ్ జిల్లా, రాజుపాలెం మండలం, రెడ్డిగూడెం గ్రామ డి నెం.23-1A1 నందు విస్తీర్ణం ఎకరా 12.64 లోని ఎకరా 1.06 సెంట్లులోని విస్తీర్ణం ఎకరా 0.50 సెంట్లు రిజిస్టర్డ్ గిఫ్ట్ డీడ్ తేదీ.18.11.2010 (డాక్యుమెంట్ నెం.10376/2010) వ్యవసాయేతర భూమి మరియు ఆర్‌సిసి భవనం కలదు. **హద్దులు : తూర్పు :** శ్రీవిన్ ఫుడ్ ప్రోడక్ట్స్ యొక్క స్థలం, **దక్షిణం :** రోడ్డు, గుంటూరు, హైదరాబాద్ హైవే, **పడమర :** శివరాత్రి కోటయ్య గారి స్థలం, **ఉత్తరం :** చింతపల్లి ప్రభాకర రావు గారి స్థలం.

రిజర్వు ధర: రూ.86,31,000/- ధరావత్తు సొమ్ము: రూ.8,63,100/- బిడ్ పెంపుదల మొత్తం : రూ.20,000/-

ఆస్తి నెం.3 : షెడ్యూల్ ఎ : గుంటూరు జిల్లా, పెదకాకాని మండలం యొక్క సబ్ రిజిస్ట్రార్ యొక్క పరిధి, నంబూరు గ్రామ పంచాయితీ, నంబూరు గ్రామం వద్ద ఆర్ ఎస్ నెం.214/1లోని ఎకరా 7-30 సెంట్లు, ఆర్ ఎస్ నెం.217లోని ఎకరా 2-68 సెంట్లు, ఆర్ ఎస్ నెం.216/2 లోని ఎకరా 9-34 సెంట్లు, ఆర్.ఎస్ నెం.213/A1 లోని ఎకరా 0-77 సెంట్లు మరియు ఆర్ ఎస్ నెం.213/బి1 లోని ఎకరా 1-02 సెంట్లు, మొత్తం విస్తీర్ణం ఎకరా 21-11 సెంట్లు లేదా 102172.4 చ॥గ॥లులోని రెసిడెన్షియల్ స్థలం ఒకే ముక్కగా ఏర్పడిన రెసిడెన్షియల్ ఫ్లాట్. **హద్దులు : ఉత్తరం :** ఆస్తి కొంతవరకు మొదటి భాగం యొక్క పార్టీ నంబర్ 2 కి చెందినది, **దక్షిణం :** ఆస్తి కొంతవరకు మొదటి భాగంలోని పార్టీ నెం.2 కి చెందినది, కొంతవరకు జాతీయ రహదారికి చెందినది మరియు శ్రీ విశ్వరూప శ్రీనివాస క్షేత్ర ట్రస్ట్ కు చెందిన స్థలం, **తూర్పు :** శ్రీ విశ్వరూప శ్రీనివాస క్షేత్ర ట్రస్ట్‌కి చెందిన ఇతరుల భూమి, **పడమర :** కొంతవరకు కంఠేరు రోడ్డు, కొంతవరకు ఇతరుల భూమి, కొంతవరకు మొదటి భాగం లోని పార్టీ నెం.2 కి చెందిన ఆస్తి.

షెడ్యూల్ బి : గుంటూరు జిల్లా, పెదకాకాని మండలం యొక్క సబ్ రిజిస్ట్రార్ యొక్క పరిధి, నంబూరు గ్రామ పంచాయితీ, నంబూరు గ్రామం వద్ద ఆర్ ఎస్ నెం.213/1 మరియు ఆర్ ఎస్ నెం.213/బి1, 214/1, 217 మరియు 216/2 నందు ఎకరా 21.11 సెంట్లులోని అవిభాజ్యమైన మరియు నిర్దిష్టపరచని వాటాతో ఉన్న విస్తీర్ణం 116-00 చ॥గ॥లు భూమి నందు టీక్ బ్లాక్, మొదటి అంతస్తులోని బిల్టప్ ఏరియా 1744 చ॥అ॥లుతో అపార్ట్‌మెంట్ **యూనిట్ నెం.0116** మరియు పార్కింగ్ ఏరియా 134 చ॥అ॥లుతో పార్కింగ్ స్పేస్ నెం.MPTW STILT REGULAR No.1342 తో కలదు. **హద్దులు : ఉత్తరం :** యూనిట్ నెం.0115 తరువాత ఓపెన్ టు స్కై, **దక్షిణం :** యూనిట్ నెం.0117 తరువాత ఓపెన్ టు స్కై, **తూర్పు :** కారిడార్, **పడమర :** ఓపెన టు స్కై.

షెడ్యూల్ ఎ భూమి నందు విస్తీర్ణం 116.00 చ॥గ॥లులోని అవిభాజ్యమైన మరియు నిర్దిష్టపరచని ఉమ్మడి వాటాతో ఉన్న భూమితో పాటు షెడ్యూల్ బి లోని షెడ్యూల్ ఎ భూమితో చెప్పబడిన టీక్ బ్లాక్ 1వ అంతస్తులోని బిల్టప్ ఏరియా 1744 చ॥అ॥లుతో రెసిడెన్షియల్ అపార్ట్‌మెంట్ యూనిట్ నెం.0116 తో కలదు.

రిజర్వు ధర: రూ.50,78,000/- ధరావత్తు సొమ్ము: రూ.5,07,800/- బిడ్ పెంపుదల మొత్తం : రూ.20,000/-

ఆస్తి నెం.4 : గుంటూరు జిల్లా, గుంటూరు సబ్-జిల్లా, గుంటూరు మున్సిపల్ కార్పొరేషన్, గుంటూరు గ్రామం యొక్క డి నెం.457 వద్ద లే-అవుట్ ఆమోదిత ప్లాన్ వైడ్ నెం.35/55 ప్రకారం విభజించబడిన ఫ్లాట్ కొంత ఆస్తి నందు ఫ్లాట్ నెం.100 నందు విస్తీర్ణం 133 1/3 చ॥గ॥లు స్థలం నందు భూమి & భవనం కలదు. **హద్దులు : తూర్పు:** ఫ్లాట్ నెం.99 లోని ఆస్తి – 40'-00", **దక్షిణం :** 20 అ॥ల రోడ్డు – 30'-00", **పడమర:** ఫ్లాట్ నెం.101 లోని ఆస్తి – 40'-00", **ఉత్తరం:** ఫ్లాట్ నెం.89 లోని ఆస్తి – 30'-00". పై హద్దుల యందు విస్తీర్ణం 133 1/3 చ॥గ॥లు లోని స్థలం.

రిజర్వు ధర: రూ.47,99,000/- ధరావత్తు సొమ్ము: రూ.4,79,900/- బిడ్ పెంపుదల మొత్తం : రూ.20,000/-

అమ్మకం యొక్క సవివరమైన నియమ నిబంధనల కోసం సెక్యూర్డ్ క్రెడిటార్ యొక్క బ్యాంక్ వెబ్ సైట్: https://www.bankofbaroda.in/e-auction మరియు ఆన్ లైన్ ఆక్షన్ పోర్టల్ https://Baanknet.com లింకును చూడగలరు. ఆసక్తి గల బిడ్డర్లు అధీకృత అధికారి, టెలిఫోన్ నెం. : 08641-233599, మొబైల్ నెం.: 89775 13917 నందు సంప్రదించగలరు.

తేది : 13.02.2026, ప్రదేశం: సత్తెనపల్లి — సం/- అధీకృత అధికారి, బ్యాంక్ ఆఫ్ బరోడా

(c) eenadu

పోటీతత్వం అలవర్చుకోండి

జిల్లా విద్యాశాఖాధికారి డాక్టర్ షేక్ సలీంబాషా

'ఈనాడు- ఈటీవీ' ఆధ్వర్యంలో జిల్లాస్థాయి ప్రతిభాపాటవ పోటీల్లో విజేతలకు బహుమతుల ప్రదానం

నగరపాలక సంస్థ (గుంటూరు), ఏటి.అగ్రహారం, న్యూస్‌టుడే: ప్రతి విద్యార్థి భవిష్యత్తులో ఉన్నతంగా స్థిరపడేందుకు పోటీతత్వం అలవరచుకోవాలని.. విద్యార్థుల శ్రేయస్సును దృష్టిలో పెట్టుకుని వివిధ అంశాల్లో 'ఈనాడు-ఈటీవీ' పోటీలు నిర్వహించడం అభినందనీయమని జిల్లా విద్యాశాఖాధికారి డాక్టర్ షేక్ సలీంబాషా అన్నారు. శుక్రవారం జిల్లా పరిషత్తు ప్రాంగణంలోని శ్రీసత్యసాయి విద్యావిహార్ పాఠశాలలో 'ఈనాడు-ఈటీవీ' ఆధ్వర్యంలో జిల్లాస్థాయి ప్రతిభాపాటవ పోటీలు నిర్వహించారు. ఉమ్మడి గుంటూరు జిల్లావ్యాప్తంగా పాఠశాలలు, కళాశాలల నుంచి వచ్చిన విద్యార్థులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా డీఈవో సలీంబాషా మాట్లాడుతూ.. పోటీల్లో పాల్గొనడం వల్ల విద్యార్థుల్లో చిన్ననాటి నుంచే నేర్చుకోవాలన్న తపన పెరుగుతుందన్నారు. ఓటమి ఎదురైనప్పుడు నైపుణ్యం పెంచుకోగలుగుతారన్నారు. విద్యార్థులకు వ్యాసరచన, ఉపన్యాసం, చిత్రలేఖనం, క్విజ్ వంటి పోటీలు 'ఈనాడు-ఈటీవీ' ఆధ్వర్యంలో నిర్వహించడం అభినందనీయమన్నారు. శ్రీసత్యసాయి విద్యావిహార్ పాఠశాల కరస్పాండెంట్ పీఎల్ నరసింహారావు మాట్లాడుతూ.. విద్యార్థుల్లో విలువలు పెంపొందించేందుకు 'ఈనాడు-ఈటీవీ' ఆధ్వర్యంలో పోటీలు నిర్వహించడం సంతోషకరమన్నారు. 'ఈనాడు' గుంటూరు యూనిట్ ఇన్‌ఛార్జి వెంకటేశ్వర్లు మాట్లాడుతూ.. ఉమ్మడి జిల్లావ్యాప్తంగా 11 పట్టణాల్లో 120కిపైగా పాఠశాలలు, కళాశాలల్లో నాలుగు విభాగాల్లో నిర్వహించిన పోటీల్లో విజేతలు జిల్లాస్థాయి పోటీలకు వచ్చారని తెలిపారు. ☛ ఉమ్మడి జిల్లాలో ప్రాంతీయస్థాయిలో పాఠశాలల నుంచి 1,003 మంది, కళాశాలల స్థాయిలో వెయ్యిమంది పోటీల్లో పాల్గొన్నారు. ☛ జిల్లాస్థాయి పోటీల్లో విజేతలకు డీఈవో సలీం బాషా చేతుల మీదుగా బహుమతులు, ప్రశంసాపత్రాలు అందజేశారు. సభకు ప్రిన్సిపల్ పీవీ సీతామహాలక్ష్మి అధ్యక్షత వహించారు. కార్యక్రమంలో ఉర్దూ డీఐ షేక్ ఎండీ ఖాసిం పాల్గొన్నారు. న్యాయ నిర్ణేతలుగా ఉపాధ్యాయులు రవి, మంగారావు వ్యవహరించారు.

పాఠశాలల జిల్లా స్థాయి పోటీల్లో బహుమతులు సాధించిన భానుశరణ్య, లోహిత్‌కుమార్, ఆయేషా (వ్యాసరచన), లిఖితశ్రీ, వర్షిత, జావెద్ (చిత్రలేఖనం), ఆయేషా, సమర్‌నాథ్, ఇషికాఅంజామ్ (ఉపన్యాసం), నిఖిలేష్, యోగాశ్రీహర్ష, వేదరిత్విక్ (క్విజ్)

కళాశాలల జిల్లా స్థాయి పోటీల్లో బహుమతులు సాధించిన మస్తానీ, విఘ్నేశ్వరి, జాహ్నవి (వ్యాసరచన), ఐశ్వర్య, విజయ, యశ్వంతి (చిత్రలేఖనం), హెమిమా, జుబేదా, అవినాష్‌కుమార్ (ఉపన్యాసం), దేవిక, కార్తికేయ, జ్యోతి (క్విజ్)

పోటీల్లో ప్రథమ, ద్వితీయ, తృతీయ స్థానాల్లో నిలిచిన విజేతలు...

వ్యాస రచన : పాఠశాల స్థాయిలో: టి.భానుశరణ్య 9వ తరగతి (జడ్పీ బాలికోన్నత పాఠశాల, మాచర్ల), ఎస్‌డీ ఆయేషా 8వ తరగతి(నెహ్రూ నికేతన్, తెనాలి), ఎం.లోహిత్ కుమార్ 10వ తరగతి(డాక్టర్ కేఎల్‌పీ పబ్లిక్ స్కూల్, గుంటూరు) **కళాశాల స్థాయిలో:** షేక్ మస్తానీ ద్వితీయ ఇంటర్ (శ్రీచైతన్య జూనియర్ కాలేజీ, నరసరావుపేట), వై.విఘ్నేశ్వరి ప్రథమ ఇంటర్ (ప్రభుత్వ జూనియర్ కాలేజీ, గుంటూరు), ఎస్.జాహ్నవి ప్రథమ ఇంటర్ (శ్రీచైతన్య జూనియర్ కాలేజీ, నరసరావుపేట)

చిత్రలేఖనం : పాఠశాల స్థాయిలో: జె.లిఖితశ్రీ, 8వ తరగతి (అమరావతి పబ్లిక్ స్కూల్, సత్తెనపల్లి), డి.వర్షిత 8వ తరగతి (జడ్పీ హైస్కూల్, మాచర్ల), షేక్ జావెద్ 9వ తరగతి (సన్‌షైన్ హైస్కూల్, నరసరావుపేట) **కళాశాల స్థాయిలో:** బి.ఐశ్వర్య ప్రథమ ఇంటర్ (తిరుమల ఆక్స్‌ఫర్డ్ కాలేజీ, పిడుగురాళ్ల), ఎస్.విజయ, ప్రథమ ఇంటర్ (ప్రభుత్వ జూనియర్ కళాశాల, గుంటూరు), ఎన్.యశ్వంతి ద్వితీయ ఇంటర్ (భావన జూనియర్ కాలేజీ, నరసరావుపేట)

ఉపన్యాసం: పాఠశాల స్థాయిలో: షేక్ ఆయేషా, 8వ తరగతి(లిటిల్ ఫ్లవర్ హైస్కూల్, బాపట్ల), షేక్ ఇషికాఅంజామ్ 8వ తరగతి (శ్రీసత్యసాయి విద్యా విహార్, గుంటూరు), కె.సమర్ నాథ్ 9వ తరగతి (హరితా బాల కుటీర్, తెనాలి) **కళాశాల స్థాయిలో:** యు. హెమిమా ప్రథమ ఇంటర్ (తిరుమల ఆక్స్‌ఫర్డ్ కాలేజీ, పిడుగురాళ్ల), జి.అవినాష్‌కుమార్ ప్రథమ ఇంటర్(శ్రీచైతన్య జూనియర్ కాలేజీ, నరసరావుపేట), పి.జుబేదా ద్వితీయ ఇంటర్ (పల్నాడు జూనియర్ కాలేజీ, మాచర్ల)

క్విజ్ : పాఠశాల స్థాయిలో: ఎస్.నిఖిలేష్‌చౌదరి, 9వ తరగతి (విజ్ఞానభారతి స్కూల్, చీరాల), వై.శ్రీహర్ష 9వ తరగతి (సెయింట్ ఆన్స్ స్కూల్, మాచర్ల), వి.వేదరిత్విక్ 7వ తరగతి (హోలీఫ్యామిలీ స్కూల్, సత్తెనపల్లి) **కళాశాల స్థాయిలో:** కోట దేవిక ద్వితీయ ఇంటర్ (శ్రీచైతన్య జూనియర్ కాలేజీ, నరసరావుపేట), ఎం.జ్యోతి ద్వితీయ ఇంటర్ (ప్రభుత్వ జూనియర్ కాలేజీ, గుంటూరు), ఎ.కార్తికేయ సాయి రాజ, ప్రథమ ఇంటర్ (వివేకా జూనియర్ కాలేజీ, తెనాలి)

పెళ్లి సంబంధాల కోసం చూస్తున్నారా
అన్ని కులాల కన్వర్టెడ్ క్రిస్టియన్ వధూవరులకు సువర్ణావకాశం
నేడు, రేపు అన్ని కులాల కన్వర్టెడ్ క్రిస్టియన్ వధూవరులకు ఈనాడు పెళ్లిపందిరి ఉచిత ప్రొఫైల్ రిజిస్ట్రేషన్ కార్యక్రమం

తెలుగింటి వివాహ పరిచయాలకు ఆత్మీయ వేదిక అయిన ఈనాడు పెళ్లిపందిరి, అన్ని కులాల కన్వర్టెడ్ క్రిస్టియన్ అవివాహిత వధూవరులకు ఉచిత ప్రొఫైల్ రిజిస్ట్రేషన్ కార్యక్రమం నిర్వహిస్తుంది. గుంటూరు ఈనాడు కార్యాలయంలో (9వ లైను, పోలీసుస్టేషన్ ఎదురుగా, అరండల్‌పేట) ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. వివాహం కోసం ఎదురుచూస్తున్న వారు, సంబంధిత కుటుంబీకులు నేడు, రేపు (14 & 15 ఫిబ్రవరి 2026) ఉదయం 9 గం. నుంచి సాయంత్రం 5.30 గం. వరకు ఈ కార్యక్రమంలో పాల్గొని తమ ప్రొఫైల్‌ను ఉచితంగా రిజిస్టర్ చేసుకోవచ్చు. ★ ఉచిత ప్రొఫైల్ రిజిస్ట్రేషన్ ఫోన్ యాప్ ద్వారా కూడా చేసుకోవచ్చు. రిజిస్ట్రేషన్ చేయదలచిన వధూవరులు బయోడేటా, ఫొటోలు క్రింద తెలిపిన ఫోన్ నెంబర్లను సంప్రదించి వాట్సాప్ ద్వారా పంపవచ్చు.
మరిన్ని వివరాలకు
92475 20500 & 95501 28306
ఫోన్ నెంబర్లను సంప్రదించవచ్చు.

బకాయిల వసూలు వేగవంతం చేయాలి

వేమూరు: స్త్రీ నిధి రుణాల మంజూరు, బకాయిల వసూలు వేగవంతం చేయాలని జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ పీడీ సింగయ్య తెలిపారు. వేమూరు ఎంపీడీవో కార్యాలయంలో నియోజకవర్గ స్త్రీ నిధి ప్రగతిపై ఐదు మండలాల యానిమేటర్లతో, సీసీలతో సమీక్ష నిర్వహించారు. ఈ ఆర్థిక సంవత్సరంలో రూ.47 కోట్ల స్త్రీ నిధి రుణాలు ఇవ్వడానికి లక్ష్యంగా పెట్టుకున్నామని చెప్పారు.

బాపట్లలో వైద్య పరికరాల తయారీ పార్కు ఏర్పాటుకు వినతి

బాపట్ల, న్యూస్‌టుడే: కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో బాపట్లలో వైద్య పరికరాల తయారీ పార్కు ఏర్పాటు చేయాలని కోరుతూ కేంద్ర మంత్రి జేపీ నడ్డాను ఎంపీ తెన్నేటి కృష్ణప్రసాద్ వినతిపత్రం అందజేశారు. శుక్రవారం దిల్లీలో కేంద్ర మంత్రిని ఎంపీ కలిశారు. ఆయన మాట్లాడుతూ బాపట్ల లోక్ సభ నియోజకవర్గ పరిధిలోని బల్క్ డ్రగ్ పార్కు ఏర్పాటుకు అనుమతి మంజూరు చేసి నిధులు కేటాయించాలని విజ్ఞప్తి చేశారు. తక్కువ ధరకు లభించే జన ఔషధాలపై విస్తృత ప్రచారానికి ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించాలని కోరారు. బాపట్ల వైద్య కళాశాల, బోధనాసుపత్రి నిర్మాణానికి ఆర్థిక వనరులు సమకూర్చి సహాయం, సహకారాలు అందించాలని కోరినట్లు పేర్కొన్నారు. తన వినతులపై కేంద్ర మంత్రి నడ్డా సానుకూలంగా స్పందించారని ఎంపీ తెలిపారు.

కేంద్ర మంత్రి జేపీ నడ్డాకు వినతిపత్రం అందజేస్తున్న ఎంపీ తెన్నేటి కృష్ణప్రసాద్

లైంగిక వేధింపుల నిరోధానికి చర్యలు

బాపట్ల, న్యూస్‌టుడే: పని ప్రదేశాల్లో మహిళలపై లైంగిక వేధింపులను అరికట్టాలని కలెక్టర్ వినోద్‌కుమార్ అన్నారు. లైంగిక వేధింపుల నివారణ చట్టంపై అవగాహన కల్పిస్తూ సార్ట్స్ సంస్థ రూపొందించిన గోడపత్రికలను కలెక్టర్ శుక్రవారం ఆవిష్కరించారు. ఆయన మాట్లాడుతూ సంఘటిత, అసంఘటిత రంగాల్లో పని చేస్తున్న మహిళలకు భద్రత కల్పించాలన్నారు. పది మంది లేదా అంతకు మించి ఉద్యోగులు, కార్మికులు పని చేస్తుంటే ఆ ప్రాంతంలో అంతర్గత కమిటీలు నియమించాలన్నారు. వేధింపుల ఘటనలు జరిగితే రాతపూర్వక ఫిర్యాదులు స్వీకరించాలన్నారు. 90 రోజుల్లో విచారణ పూర్తి చేయాలని న్యాయం చేయాలని చెప్పారు. నేర తీవ్రత అనుసరించి అధికారులు తనిఖీ, విచారణ చేపట్టాలన్నారు. కార్మిక శాఖ సహాయ కమిషనర్ శివప్రసాద్, మత్స్యశాఖ డీడీ గాలి దేముడు, డీసీపీవో పురుషోత్తం, సార్ట్స్ సంస్థ జిల్లా మేనేజర్ సుజిని తదితరులు పాల్గొన్నారు.

గోడపత్రాలు ఆవిష్కరిస్తున్న కలెక్టర్ వినోద్‌కుమార్, కార్మిక శాఖ సహాయ కమిషనర్ శివప్రసాద్, మత్స్యశాఖ డీడీ గాలి దేముడు

కార్మికులకు ప్రయోజనాలు కల్పించండి

అసంఘటితరంగ కార్మికులకు ప్రభుత్వ సంక్షేమ పథకాల ద్వారా ప్రయోజనాలు కల్పించాలని కలెక్టర్ వినోద్ కుమార్ అన్నారు. కలెక్టరేట్లో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. ఇ-శ్రమ పోర్టల్‌లో కార్మికుల పేర్లు నమోదు చేయించాలన్నారు. జిల్లాలో 3.54 లక్షల మంది కార్మికులు ఉండగా ఇప్పటి వరకు 1.93 లక్షల మంది వివరాలు పోర్టల్‌లో నిక్షిప్తం చేసినట్లు తెలిపారు. కార్మికుల పేర్ల నమోదుతో జిల్లా రాష్ట్రంలో ప్రథమ స్థానంలో నిలిచిందన్నారు. జిల్లాలో చేపట్టిన అభివృద్ధి పనుల ద్వారా పన్నుల రూపంలో కార్మిక శాఖకు రూ.13.33 కోట్లు వచ్చాయన్నారు.

దేవదాయ ధర్మదాయ శాఖ
శ్రీ వేణుగోపాల స్వామి వారి దేవస్థానం
చర్లగుడిపాడు గ్రామం,
గురజాల మండలం, పల్నాడు జిల్లా.
e-Procurement Tender
పై దేవస్థానం పునః నిర్మాణం మరియు ధ్వజమ్ ఏర్పాటుకు టెండర్ ప్రకటన జారీ చేయటం జరిగినది. మిగిలిన వివరాల కొరకు https://tender.apeprocurement.gov.in చూడగలరు.
ఇట్లు
కార్యనిర్వహణాధికారి

ఘన చరిత.. భక్తుల పులకింత

జిల్లాలో ప్రాచీన శైవక్షేత్రాలు

చందోలు (పిట్టలవానిపాలెం), న్యూస్‌టుడే

మూడు శతాబ్దాల వెలనాటి చోళరాజుల పాలనతో రాజధానిగా విరాజిల్లింది ధనదప్రోలు. ఇదే లింగోద్భవ క్షేత్రంగా పేరొందిన నేటి చందోలు. ఇది ఆనాటి గొప్ప బౌద్ధ క్షేత్రాల్లో ఒకటి. అతిప్రాచీనమైన లింగోద్భవ క్షేత్రంలో 11 అడుగుల ఎత్తు నాలుగున్నర అడుగుల వైశాల్యం కలిగిన నల్లరాతి శివ లింగం ఉంది. ఆలయ ప్రాంగణంలోని శాసనం ద్వారా క్రీస్తుశకం 1073లో ఈ క్షేత్రం నిర్మించినట్లుగా తెలుస్తోంది. క్రీస్తుశకం 1108లో వెలనాటి చోళరాజు కులోత్తుంగ రాజేంద్రచోళుడు నాటి ధనదప్రోలును రాజధానిగా చేసుకుని పాలించిన రోజుల్లో ఈ క్షేత్రం యాత్ర స్థలంగా విరాజిల్లింది. 1752లో చందోలు నిజాం పాలకుల వశమైంది. విగ్రహారాధనను ద్వేషించే నిజాం ప్రభువులు ఈ క్షేత్రాన్ని కూల్చేశారు. లింగాన్ని ఓ మారేడు వృక్షం కింద పడేశారు. జమీందారు రాజా వాసిరెడ్డి వెంకటాద్రి నాయుడు అనేక దేవాలయాల్ని నిర్మిస్తూ 1808లో లింగోద్భవ మహాలింగాన్ని చేబ్రోలు తరలించేందుకు ఎడ్లబండ్లు సిద్ధం చేశాడు. లింగాన్ని బండ్లపైకి ఎక్కిస్తున్న సమయంలో ఆ బండ్ల చక్రాలు విరిగిపోయాయి. దీంతో లింగాన్ని చందోలులోనే ప్రతిష్ఠించారు. ఘన చరిత్రగల ఇలాంటి పెద్ద శివ లింగం దేశంలో మరెక్కడా లేదని ప్రతీతి. నాడు కృతయుగం నుంచి నేటి కలియుగం వరకు ఇక్కడి శ్రీవీరాంజనేయస్వామి, శ్రీసీతారామస్వామి, శ్రీలక్ష్మీనరసింహస్వామి, శ్రీసత్యనారాయణ స్వామి, అలివేలు మంగాదేవి, నవగ్రహాలు, పార్వతీ, వీరభద్రుడు, కుమారస్వామి విగ్రహాలు ఈ ఆలయంలోనే ఉండటం విశేషం. ఆలయానికి ఎదురుగా శ్రీచెన్నకేశవస్వామి వారి దేవస్థానం ఉంది. ప్రతి ఏడాది మహా శివరాత్రికి గోవాడ వెళ్లే భక్తులు ముందుగా ఇక్కడ శివలింగాన్ని దర్శించుకుని వెళ్తుంటారు.

లింగోద్భవ క్షేత్రంలోని శివలింగం

గోవు చెవి నుంచి ఆవిర్భవించిన శివలింగం

నిజాంపట్నం, న్యూస్‌టుడే: మండలంలో ప్రసిద్ధి చెందిన శివాలయాల్లో గోకర్ణమఠం శివాలయం ఒకటి. నిజాంపట్నం ప్రాంతాన్ని తిమ్మభూపాలుడు రాజు పాలించే సమయంలో ఆయనకు గోవు సంపద ఎక్కువగా ఉండేది. వాటిని కాపరి సమీపంలోని అడవికి తోలుకెళ్లేవారు. ఈ క్రమంలో కపిలవర్ణం ఆవును మేతకి తోలుకెళ్లాడు. అడవిలో లంబకర్ణుడు అనే రుషి తపస్సు చేస్తుండగా, ఆ ఆవు పాలు కార్చింది. దీన్ని గమనించిన కాపరికి కోపం వచ్చింది. ఇంటి వద్ద పాలు ఇవ్వకుండా రుషి వద్ద పాలు కారుస్తావా? అంటూ ఆగ్రహం వ్యక్తంచేసి తన చేతిలోని గొడ్డలిని ఆవు మీదకు విసిరాడు. ఆవు చనిపోయింది. తపస్సు ముగించుకున్న రుషి దాని గమనించి తాను తపస్సు చేసిన చోట గుంత తీసి పాతాడు. రాజుకి ఆ ఆవు అంటే మక్కువ. అది కనిపించకపోయే సరికి వాకబు చేశాడు. మేతకు వెళ్లినప్పుడు పులి తిని ఉంటుందని కాపరి వివరించాడు. సందేహం వచ్చి రాజు స్వయంగా అడవిలోకి విచారించాడు. అక్కడ తపస్సు చేస్తున్న ముని కనిపించడంతో అడిగాడు. ఆవుని కాపరి గొడ్డలితో చంపాడని వివరించాడు. తాను దాన్ని పాతినట్లు చూపాడు. తవ్వి చూడగా, గోవు చెవి నుంచి శివలింగం ఆవిర్భవించింది. అక్కడ గోవు కర్ణం నుంచి శివలింగం రావడంతో గోకర్ణేశ్వర ఆలయంగా నామకరణం చేసి ఊరు పేరు గోకర్ణమఠంగా పిలిచేవారు. ఇప్పటికీ అదే కొనసాగుతోంది. గతంలో బాపట్ల ఎంపీగా పనిచేసిన డి.రామానాయుడు పునర్నిర్మించి భక్తులకు అందుబాటులోకి తీసుకొచ్చారు.

గోకర్ణమఠం శివాలయం

మధ్యాహ్న భోజనం తనిఖీ

ఖాజీపాలెం (పిట్టలవానిపాలెం), న్యూస్‌టుడే: మండలంలోని ఖాజీపాలెం, పిట్టలవానిపాలెం జిల్లా పరిషత్తు ఉన్నత పాఠశాలలను రాష్ట్ర ఫుడ్ కమిషన్ సభ్యుడు ఇ.లక్ష్మీరెడ్డి శుక్రవారం సందర్శించారు. ఖాజీపాలెం పాఠశాలలోని మధ్యాహ్న భోజనాన్ని పరిశీలించారు. గుడ్ల వివరాలు ఈ నెల 1వ తేదీ నుంచి ఇప్పటి వరకు రిజిస్టర్‌లో నమోదు చేయనట్లు ఆయన గుర్తించారు. గడువు ముగిసిన రెండు పెట్టెల చిక్కీలు నిల్వ ఉన్నాయని, పాఠశాలలో 216 మంది విద్యార్థులు ఉండగా.. కేవలం 150 గుడ్లు సిద్ధం చేశారని హెచ్‌ఎంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ అవకతవకలకు సంబంధించి హెచ్‌ఎం భూపతిరావుపై షోకాజ్ నోటీసు జారీ చేయాలని జిల్లా విద్యాశాఖ అధికారికి ఆదేశాలు జారీ చేశారు. విద్యార్థులకు పోషక విలువలు కలిగిన బియ్యం (ఫోర్టిఫైడ్ రైస్) సరైన విధంగా ఉడకబెట్టకుండా గంజిని గోనె సంచుల్లో వంచుతున్నారని, ఈ విధంగా చేయరాదని సిబ్బందికి పలు సూచనలు చేశారు.

హెచ్‌ఎం భూపతిరావుపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్న లక్ష్మీరెడ్డి

శివరాత్రి ఉత్సవాలకు సౌకర్యాల కల్పన

గోవాడ (అమృతలూరు), న్యూస్‌టుడే: మహా శివరాత్రి సందర్భంగా గోవాడలో జరిగే ఉత్సవాలకు వచ్చే భక్తులకు సౌకర్యాలు కల్పించామని కమిటీ ఛైర్మన్ పావులూరి రమేష్, ఈవో విఠల్ శ్రీనివాస్ వర్మ తెలిపారు. భక్తుల తాగునీటి అవసరాలను దృష్టిలో ఉంచుకుని ఇటీవల దాతలు ఏర్పాటు చేసిన శుద్ధజల ప్లాంట్ నుంచి రెండు కుళాయిలు అందుబాటులో ఉంచామన్నారు. అదనంగా సుమారు 30 వేల తాగునీటి సీసాలను భక్తులకు పంపిణీ చేయనున్నట్లు తెలిపారు. భక్తుల విశ్రాంతి కోసం తాత్కాలిక తాటాకు పందిళ్లు వేసినట్లు చెప్పారు. 14న రాత్రి అభిషేకానికి వచ్చే భక్తులకు క్యూలైన్లలో పాలు, 15న స్వామి దర్శనం కోసం వచ్చే భక్తులకు మజ్జిగ అందిస్తామన్నారు. పారిశుద్ధ్య నిర్వహణ కోసం గ్రామ పంచాయతీ ఆధ్వర్యంలో కార్మికులను నియమించడంతో పాటు తాత్కాలిక మరుగుదొడ్లు ఏర్పాటు చేసినట్లు చెప్పారు. భద్రతా చర్యల్లో భాగంగా సీసీ కెమెరాలు ఏర్పాటు చేయడంతో పాటు వైద్య శిబిరాలు, 108 అంబులెన్స్ సేవలను సిద్ధం చేసినట్లు వెల్లడించారు.

భక్తుల విశ్రాంతి కోసం ఏర్పాటు చేసిన చలువ పందిళ్లు

ప్రసన్నాంజనేయునికి భూరి విరాళం

శింగరకొండ (అద్దంకి), న్యూస్‌టుడే : ప్రసిద్ధ పుణ్య క్షేత్రం శింగరకొండ ప్రసన్నాంజనేయస్వామికి బంగారు కిరీటం సమకూర్చేందుకు ఓ దాత భూరి విరాళమిచ్చారు. బాపట్ల జిల్లా చీరాల కొత్తపేటకు చెందిన సాఫ్ట్‌వేర్ ఇంజినీరు ముప్పవరపు సుధీర్, ప్రత్యూష దంపతులు 600 గ్రాముల బరువున్న ఆరు బంగారు బిస్కట్లను శుక్రవారం సహాయ కమిషనర్ తిమ్మానాయుడుకు అందించారు. అనంతరం ఆ బిస్కట్లను కిరీటం తయారుచేసే నిమిత్తం స్వర్ణకారుడు కాటూరి సుబ్బారావు మిత్రబృందానికి అందించారు. ఈ సందర్భంగా సహాయ కమిషనర్ మాట్లాడుతూ ప్రస్తుత మార్కెట్‌లో ఈ బంగారం విలువ రూ.96 లక్షలుందని, తయారీకి మరో రూ.10 లక్షలు అవుతుందన్నారు. ఈ మేరకు మొత్తం ఖర్చు రూ.1.06 కోట్లను దాత భరించనున్నారన్నారు. పాలకమండలి ఛైర్మన్ చుండూరి మురళీ సుధాకరరావు, ట్రస్టీలు పద్మజ, నూతి లక్ష్మీప్రసాద్, సుబ్బారావు, నాగమ్మ పాల్గొన్నారు.

తల్లి సుధతో దాత సుధీర్, ప్రత్యూష దంపతులు

ఘనంగా బాపట్ల వ్యవసాయ కళాశాల పూర్వ విద్యార్థుల సమ్మేళనం

ఫిల్మ్‌నగర్, న్యూస్‌టుడే: జూబ్లీహిల్స్ ఇంటర్నేషనల్ సెంటర్‌లో బాపట్ల వ్యవసాయ కళాశాల 1970 బ్యాచ్ పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం శుక్రవారం ఘనంగా నిర్వహించారు. పూర్వ విద్యార్థులు కళాశాల జ్ఞాపకాలను గుర్తు చేసుకున్నారు. స్వర్ణోత్సవాలను విజయవాడలో నిర్వహించాలని నిర్ణయించారు. ప్రొఫెసర్ రత్న సుధాకర్ 'రైతన్నకు వెన్నుదన్ను-కలం, గళం దృశ్యం' పుస్తకాన్ని సమావేశానికి హాజరైన వారికి కానుకగా అందజేశారు. పారిశ్రామికవేత్త లక్ష్మీ నారాయణ 'వెలుగు దివ్వెలు' పుస్తకాన్ని కానుకగా ఇచ్చారు. వ్యవసాయ శాఖ సంయుక్త సంచాలకులుగా పనిచేసిన సీహెచ్ వెంకటేశ్వర్లు సభ్యులకు పుష్పగుచ్ఛాలు, కేకులు అందజేశారు. సభ్యులు జీవిత అనుభవాలు పంచుకుంటూ ఆనందంగా గడిపారు. భవిష్యత్తులో కళాశాల అభివృద్ధికి సహకరించాలని నిర్ణయించారు. ఈ కార్యక్రమంలో మురళీధర్, గోపాలకృష్ణ, కిలారు రమేష్, రామ లింగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.

బ్రాయిలర్ ధరలు (కిలో కి రూ.లలో)

వెన్‌కాబ్: బ్రాయిలర్ ఫారం లిఫ్టింగ్ ధర - 120, రిటైల్ ధర - 147, చికెన్ విత్‌స్కిన్ - 213, చికెన్ స్కిన్‌లెస్ - 243.
కృష్ణా జిల్లాలో: వెన్‌కాబ్: బ్రాయిలర్ ఫారం లిఫ్టింగ్ ధర -120 రిటైల్ ధర 147 చికెన్ విత్ స్కిన్ - 213 చికెన్ స్కిన్‌లెస్ - 243.
అమరావతి పౌల్ట్రీ ఫార్మర్స్ & ట్రేడర్స్ వెల్ఫేర్ అసోసియేషన్: బ్రాయిలర్ ఫారం లిఫ్టింగ్ ధర - 122, 132, 142 చికెన్ విత్ స్కిన్ - 230 చికెన్ స్కిన్‌లెస్ - 240.

91.9 FM Vijayawada
ఈఎఫ్ఎమ్ కార్యక్రమాలు
శనివారం

కార్యక్రమము	ప్రసార వేళలు
ఉషోదయం	ఉ. 5 - ఉ. 7
ఈ-మార్నింగ్స్	ఉ. 7 - ఉ. 11
నువ్వా నేనా	ఉ. 11 - మ. 2
సత్యభామ	మ. 2 - సా. 5
కాలేజి స్టైల్	సా. 5 - రా. 9
ఈఎఫ్ఎం సరాగాలు	రా. 9 - రా. 11
బ్యాక్ టు బ్యాక్ సాంగ్స్	రా. 11 - తె. 5

/Eenadufm
For Advertising on Eenadu FM Contact
80080 03297

గుంటూరు జిల్లా కేంద్ర సహకార బ్యాంకు లిమిటెడ్., తెనాలి
పరిపాలన కార్యాలయము : NTR సహకార భవన్, బ్రాడీపేట 2/13, గుంటూరు
ఇ-టెండరు ప్రకటన
GDCC బ్యాంక్, పరిపాలన కార్యాలయం నందు 160 KVA ట్రాన్స్‌ఫార్మర్ మరియు ఇతర ఎలక్ట్రికల్ సామాగ్రి కొనుగోలు కొరకు AP e- procurment పోర్టల్ నందు ప్రకటన ఇవ్వబడినది. ఆసక్తి గల సంస్థల వారు https://apeprocurement.gov.in లేదా మా బ్యాంక్ వెబ్‌సైట్ www.gunturdccb.bank.in ను సందర్శించగలరు. మరిన్ని వివరములకు మేనేజర్, ప్రెమిసెస్ సెక్షన్, మొబైల్ : 8121210728 ను సంప్రదించగలరు.
బిడ్లు సమర్పణకు ఆఖరు తేది : 20/02/2026
తేది : 14/02/2026 సం/- చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్, GDCC బ్యాంక్, గుంటూరు

EENADU eClassifieds

BUSINESS SERVICES
బంగారం బ్యాంకులలో / ఏ ఇతర ప్రైవేటు సంస్థలలో తాకట్టులో ఉన్నవి విడిపించి ఈ రోజు మార్కెట్ ధర ప్రకారం కొనబడును. (స్పాట్‌క్యాష్). Ph.81422 92071.

HEALTH & CARE
మద్యపానం మానేయడం ఎలా? బరువు పెరుగుటకు, జాయింట్ పెయిన్స్‌కు. గుంటూరు- మాధవి గ్రాండ్ లాడ్జి ఆర్.టి.సి. బస్టాండ్ ఎదురుగా, ప్రతీ నెల 1, 15 తేదీల్లో మందులు.

REAL ESTATE
GENERAL
గుంటూరుసిటీ MG ఇన్నర్ రింగ్‌రోడ్డు ఫేస్-1, ఫేస్-2, ఫేస్-3 & జనచైతన్య ప్లాట్స్, గోరంట్ల, లాం నందు ఇళ్ళు, ఇళ్ళ స్థలాలు అమ్మాలన్నా, కొనాలన్నా 89780 56257.

FLAT FOR SALE
VIDYANAGAR
విష్ణునగర్ శివలైను శ్రీనివాసం 3 B/R 2300 sft. శ్రీహరివాసం E-1250 w-1225ఫుల్ ఫినిష్ రెడీటు ఆక్యుపై 97041 39333, 98557 00115

HOUSE FOR SALE
YETUKURU ROAD
గుంటూరు, సంగడిగుంట, లాంచెస్టర్‌రోడ్డు 160 చ||గ|| నార్త్ వెస్ట్ కార్నర్, గ్రౌండ్ 2 పోర్షన్స్1st &2nd ఫస్ట్ డూప్లెక్స్ ఇల్లు అమ్మకానికి కలదు. 9866026326.

Book your 5 lines Classified Colour Rs.770/-
3Ads Package Rs.1945/-
5 lines Classified B/W Rs.650/-
3Ads Package Rs.1625/-
ప్రకటనపై 5% జి.ఎస్.టి. అదనం

GENERAL
House For Sale చీరాల కొత్తపేట RTC కాలనీలో 9 సెంట్ల విస్తీర్ణములో 2 అంతస్థుల డాబా ఇల్లు సౌత్ (ఈస్ట్ రోడ్) అమ్మకానికి కలదు. ✆ 9177644898, 7093321399.

PLOT FOR SALE
MANGALAGIRI
అమ్మకానికి ప్లాట్లు- మారుతీ నగర్, నవలూరు, మంగళగిరి. 432 చ.గ.లు. క్లియర్ టైటిల్. సంప్రదించండి: 99638 89783, 70328 06709.

GENERAL
గుంటూరు సిటీ 1500 చ||గ|| E/F ప్లాట్ సేల్. గోరంట్ల, ఆదిత్ర యెల్లోరా ప్రక్కన, శిల్పారామం, అమరావతి రోడ్డుకు 1km, గ. Rs.16000. ✆87908 94569.
గుంటూరులో వెంచర్, RTO ఆఫీస్ నుండి 6 కి.మీ., 40 అ||రోడ్ ఆనుకొని దామరపల్లిలో తారు రోడ్డు, డ్రైనేజ్, ప్రహరీ. చ||గ|| రూ. 11000/-. స్పా.కి. 8317528192.

COMMERCIAL SPACE FOR SALE
GENERAL
AP NTR జిల్లా పెనుగంచిప్రోలు 6 ఎ|| మామిడి తోటతో మంచి ఆదాయం కలిగిన కళ్యాణ మండపాలు -2 (A/C, Non A/C) అన్నివసతులతో 12.5 Cr కే అమ్మకం. ✆ 77997 95599

SHOP FOR SALE
GENERAL
243 sq.ft shop in upcoming biggest mall in guntur for sale with immediate 25000/- Rent. Call: 9573454266

LEASE
GENERAL
తెలంగాణ, ఖమ్మంలో 3021 చ||గ||లు ట్విన్ థియేటర్/ కమర్షియల్ లీజుకు సం|| 9848531544. bit.ly/4rMIdEv

TO LET
IJM రెయిన్‌ట్రీపార్క్‌లో 5B/R లగ్జరి ట్రిప్లెక్స్ విల్లా అద్దెకు. విశాలమైన లేఔట్, ప్రైవేట్ టెర్రస్ 24x7 భద్రత, NH5,నంబూరుVJA-GNT హైవే. 77024 75525

COMMERCIAL
ది ఇండియన్ ఛాంబర్of కామర్స్ బిల్డింగ్ జిన్నాటవర్ సెంటర్‌లో 1st ఫ్లోర్ 350 S.Ft. & 2nd ఫ్లోర్ 700S.Ft. గల గది అద్దెకు. ✆8332002248.

JOBS
Mirchi Godown Supervisor. Must have Mirchi related Experience & Bike. Call: 9032431999.
We are Hiring - USA Counselor (or) Telecaller only Ladies, Any Graduation. Contact: 77807 81382. Lakshmipuram, Guntur.
Lakshmi Spares Corporation Vijayawada. Authorised Dealer for Atlas Copco Air Compressors. Wanted: Service Engineers, Qul: B.Tech / Diploma, Location: Krishna,Guntur & Prakasam Districts. Note: Complete Field Work. Please send your Resumes to Mail Id: hr.lakshmispares@gmail.com ✆ 9032574443
అశోక్ లేలాండ్ వెహికల్స్ కోసం 3 డ్రైవర్లు కావలెను. 3 సం|| అనుభవం ఉండాలి. వివరాలకు సంప్ర: 74166 89935.
గుంటూరులోని రియల్‌బూమ్ రియల్‌ఎస్టేట్ సర్వీసెస్ నందు పని చేయుటకు కంప్యూటర్ ఆపరేటర్స్ (50), టెలికాలర్స్ (10), DDOలు (10) కావలెను. ✆ 78010 32689.
ప్రముఖ L.G. సర్వీస్ సెంటర్, ఏ.టి.అగ్రహారం నందు పని చేయుటకు కంప్యూటర్ ఆపరేటర్ & టెలికాలర్స్ కావలెను. ✆ 97013 63586, 93812 32909.
గుంటూరులోని ప్రముఖ రియల్ ఎస్టేట్స్ సంస్థ నందు పనిచేయుటకు లేడీ టెలీ కాలర్స్, PRO's మరియు అనుభవం కలిగిన మార్కెటింగ్ సిబ్బంది వెంటనే కావలెను. 9347309332.
త్రివేణి హోంకేర్‌లో వృద్ధులను/ పేషెంట్స్‌ను చూసుకొనుటకు వర్కర్స్/ నర్సులు కావలెను. స్త్రీ వసతి, భోజనం.జీ:18K to 20K. ✆96404 00073, 98485 71888.
గుంటూరులోని ప్రముఖ సంస్థ వారికి అకౌంటెంట్స్-2, మార్కెటింగ్ (M/F) లీడర్స్-50 కావలెను. హౌస్ వైఫ్స్, ఫ్రెషర్స్‌కి ప్రాధాన్యత. సంప్ర: 89776 24599.
గుంటూరు మాస్టర్ మైండ్స్ కాలేజ నందు వార్డెన్స్ మరియు హాస్టల్ ఇన్‌ఛార్జీగా పనిచేయుటకు పురుషులు కావలెను. జీతము 12000/-నుండి 15000/- వరకు ఇవ్వబడును (నాన్‌లోకల్ వారికి ఉచిత భోజనము, వసతి కల్పించబడును). విద్యార్హతలు: ఇంటర్ నుండి డిగ్రీ వరకు, వయస్సు:22 సం||రాలు నుండి 40 సం||రాలు ఉండవలెను. వివరాలకు సంప్ర| 92487 33371.
NARAYANA ENGINEERING COLLEGES (AUTONOMOUS) | NELLORE | GUDUR
we are HIRING
TRAINING & PLACEMENT
CORPORATE RELATIONS EXTERNAL
APTITUDE | REASONING | VERBAL
SOFT SKILLS
ENGLISH LANGUAGE LAB TRAINER
TECHNICAL TRAINER (C | JAVA | PYTHON DATA STRUCTURES | AI TOOLS | FULL STACK DATA BASE | AWS | BI TOOLS DIGITAL MARKETING TOOLS)
ENGINEERING
CSE (AIML, DATA SCIENCE) | ECE | CIVIL MECHANICAL | MATHS | ENGLISH CHEMISTRY | PHYSICS
GENERAL INFORMATION
For Enquiries Contact - HR : 87903 50096
Mail your resume to: careers.nec@narayanagroup.com
ప్రముఖ కలెక్షన్ ఏజెన్సీలో పనిచేయుటకు కంప్యూటర్ ఆపరేటర్ మరియు టెలికాలర్స్ అనుభవంగలవారు కావలెను. జీతం:15k to 20k, కలెక్షన్ ఎగ్జిక్యూటివ్స్ కావలెను. DRA సర్టిఫికెట్ ఉన్నవారికి ప్రాధాన్యత కలదు. జీతం: 20k సంప్రదించగలరు ఫోన్ నెంబర్స్: 89190 80894, 83091 32382.
గుంటూరు లక్ష్మీపురంలోని ప్రముఖ దంత వైద్యశాలలో పనిచేయుటకు రిసెప్షనిస్ట్, క్లీనింగ్‌స్టాఫ్. జీతం: 12 నుంచి 15000, వయస్సు: 30సం|| లోపు. గుంటూరు టూ టౌన్‌వారు కావలెను. 85008 08778.
Marvin Lifts Pvt.Ltdలో పనిచేయుటకు హెల్పర్స్ Q: ITI, జీ:15K to 20K. అకౌంటెంట్, సేల్స్ ఎగ్జిక్యూటివ్ Q: డిగ్రీ. జీ: 22K to25K కావలెను. ✆ 98859 14999
గుంటూరు మాస్టర్ మైండ్స్ కాలేజినందు క్లాసు ఇన్‌ఛార్జీస్ మరియు క్యాంపస్ ఇన్‌ఛార్జీగా పనిచేయుటకు పురుషులు కావలెను. జీతము: 14,000/- నుండి 23,000/- వరకు ఇవ్వబడును. అర్హతలు: ఇంటర్ నుండి పి.జి.వరకు. వయస్సు: 22 సం|| నుండి 45 సంవత్సరాలు వరకు ఉండవలెను. గుంటూరు లోకల్ వ్యక్తి అయ్యి ఉండాలి. వివరములకు సంప్ర: 9248445628.
గుంటూరు, ఆటోనగర్‌లో H.P. పెట్రోల్ బంక్‌లో పనిచేయుటకు మేనేజర్, పంపు బాయ్స్/ గర్ల్స్ కావలెను. పార్ట్ టైమ్/ ఫుల్ టైమ్. 7799689889, 8074546302.

గమనిక
క్లాసిఫైడ్ ప్రకటనలకు ప్రతిస్పందించే ముందు తగిన రీతిలో క్షుణ్ణంగా విచారించుకోవలసిందిగా పాఠకులకు సూచించడమైనది. ప్రకటనదారులు చెబుతున్న లేదా చేసుకుంటున్న క్లెయిములతో ఈ వార్తాపత్రికకు ఏవిధమైన సంబంధం లేదు. ప్రకటనదారులు సరుకుల అమ్మకం లేదా అందించిన సేవల విషయంలో తప్పు. ప్రకటనల ద్వారా ప్రజల నుండి ఎట్టి డబ్బును వసూలు చేయరాదు. డబ్బును వసూలుచేసే ప్రకటనకర్తను బ్లాక్- లిస్టులో ఉంచే మరియు/ లేదా అతనిపై చట్టపరమైన చర్య తీసుకునే హక్కు యాజమాన్యానికి కలదు.

తక్కువ బడ్జెట్‌లో మీ అవసరాలు తీర్చే ఏకైక మార్గం..
ఈనాడు లో ప్రకటన ఇవ్వటం
పూర్తి వివరాలకు సంప్రదించండి:
8008510541

బాపట్ల

•బాపట్ల •రేపల్లె •వేమూరు

రూ. లక్షతో రోడ్డుకు తాత్కాలిక మరమ్మతులు

రేపల్లె అర్బన్, న్యూస్‌టుడే: రేపల్లె మండలం చినఅరవపల్లి నుంచి తుమ్మల, చినఅరవపల్లి నుంచి నల్లూరు, పాతపట్టణం నాల్గో వార్డు శివారు నుంచి పలుచోట్ల రోడ్లు అధ్వానంగా మారాయి. ఈనెల 15న నిర్వహించే చినఅరవపల్లి బాలకోటేశ్వరస్వామి తిరునాళ్లకు తరలివచ్చే భక్తులు రాకపోకలు చేసేందుకు ఇబ్బందులు తప్పవు. సమస్యపై ఈనెల 11న ఈనాడులో ప్రచురితమైన కథనానికి ఆర్‌అండ్‌బీ అధికారులు స్పందించారు. మెయింటినెన్స్ గ్రాంటు కింద రూ.లక్షతో మూడు మార్గాల్లోని గుంతలను డస్ట్, చిప్స్‌తో పూడ్చించి రోలర్‌తో చదును చేసేలా ఏఈ విద్యాసాగర్ చర్యలు చేపట్టారు.

బండ్లమ్మ సన్నిధిలో ఎస్పీ పూజలు

చందోలు(పిట్టలవానిపాలెం), న్యూస్‌టుడే: మండలంలోని చందోలు శ్రీబండ్లమ్మ ఆలయాన్ని ఎస్పీ ఉమామహేశ్వర్ శుక్రవారం సందర్శించి ప్రత్యేక పూజలు, దివ్య హోమాలు నిర్వహించి పూర్ణాహుతి హోమాన్ని సమర్పించారు. ముందుగా ఆలయ ఈవో నరసింహమూర్తి, సిబ్బంది ఆయనకు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. అనంతరం అమ్మవారి జ్ఞాపికను అందజేశారు.

పూజలు నిర్వహిస్తున్న ఉమామహేశ్వర్

మేమున్నాం.. మీకు తోడుగా.. 10 AM to 1 PM

బాపట్ల : 80085 73141, రేపల్లె : 80085 73136, వేమూరు: 91107 83738

? రేపల్లె మండలం పేటేరు నయాగర కల్యాణ మండపం రోడ్డులో పలుచోట్ల వీధిదీపాలు వెలగడం లేదు. **-రాజేష్, స్థానికుడు.** ✔ వెంటనే వెలగని దీపాలు గుర్తించి ఏర్పాటు చేసేలా చర్యలు తీసుకుంటాం. **-బొర్రా ప్రసాద్, పంచాయతీ కార్యదర్శి -న్యూస్‌టుడే, రేపల్లె అర్బన్.** ? శివరాత్రి తిరునాళ్ల సందర్భంగా చెరుకుపల్లి శివారు నుంచి ఇండియన్ గ్యాస్ గోడౌన్ వరకు నాలుగు రోజులపాటు తాత్కాలికంగా వీధి దీపాలు ఏర్పాటుచేసి భక్తులకు ఇబ్బంది లేకుండా చూడాలి. **-చెరుకుపల్లి సామిల్ వర్కర్స్.** ✔ వీధి దీపాలు ఏర్పాటు చేసి భక్తులకు ఇబ్బంది లేకుండా చర్యలు తీసుకుంటాం. **-కేజేఏ శ్రీనివాసన్, డిప్యూటీ ఎంపీడీవో, చెరుకుపల్లి -న్యూస్‌టుడే, చెరుకుపల్లి**

వీధి దీపాలు ఏర్పాటు

స్పందన: రేపల్లె అర్బన్, న్యూస్‌టుడే: రేపల్లె మండల పేటేరు నుంచి కారుమూరు వెళ్లే మార్గంలో పలుచోట్ల వీధిదీపాలు వెలగడం లేదు. మేమున్నాం.. మీకు తోడుగా శీర్షికన ఈనెల 13న సమస్యను ఈనాడు అధికారుల దృష్టికి తీసుకెళ్లింది. స్పందించిన పంచాయతీ కార్యదర్శి బొర్రా ప్రసాద్ శుక్రవారం కార్మికులను పంపి 11 విద్యుత్తు స్తంభాలకు వీధిదీపాలు ఏర్పాటు చేయించారు.

చెత్త తొలగింపు

చెరుకుపల్లి, న్యూస్‌టుడే: చెరుకుపల్లి నుంచి గోవాడ వెళ్లే రహదారిలో చెత్త పేరుకుపోయి గోవాడ తిరునాళ్లకు వెళ్లే భక్తులకు అసౌకర్యంగా ఉందని ఈనెల 13న మేమున్నాం మీకు తోడుగా శీర్షికన వచ్చిన వార్తకు డిప్యూటీ ఎంపీడీవో స్పందించారు. శుక్రవారం సిబ్బందిని పంపి యంత్రం సాయంతో రోడ్డు పక్కన పేరుకుపోయిన చెత్త తొలగించారు.

విధి రాత.. పేగు బంధానికి గుండెకోత

కంకటపాలెం, (బాపట్ల టౌన్) న్యూస్‌టుడే

చిన్నపిల్లలు ఆటపాటలతో తిరుగుతూ, వచ్చీరాని మాటలతో ముద్దుగా ఉంటే చూసేందుకు తల్లిదండ్రులకు కనులపండువలా ఉంటుంది. వారిని ప్రయోజకులను చేయాలని ఆరాటపడతారు. కానీ ఆ తల్లిదండ్రులకు సంతోషం ఎంతోకాలం లేదు. ఆ చిన్నారులకు పుట్టుకతోనే అనేక ఇబ్బందులు రావటంతో తల్లడిల్లిపోతున్నారు. దేవుడిపై భారం వేసి వారిని సాకుతున్నారు.

నడవలేని సాత్విక్ సిద్ధార్థ

బాపట్ల మండలం కప్పలవారిపాలేనికి చెందిన మున్నం సుబ్బరామిరెడ్డి, మౌనిక దంపతులకు సాత్విక్ సిద్ధార్థ ఏకైక కుమారుడు. కొడుకు పుట్టాడని సంబరపడ్డారు. ఆరు నెలల దాటాకా వారికి కుమారుడు నడవలేడని తెలిసింది. మోకాళ్ల నుంచి కింద వరకు కాళ్లు పనిచేయవు. రెండు కాళ్లకు స్పర్శ లేదు. ప్రస్తుతం 4 ఏళ్లు వచ్చినా చిన్న పిల్లవాడికి నయం అయ్యే పరిస్థితి కనిపించక ఆందోళన చెందుతున్నారు. చిన్నతనంలో వెన్నుపూస మీద ఒక గడ్డ ఉందని తల్లిదండ్రులు తెలిపారు. ఇంటి ప్రాంగణంలో సిద్ధార్థ బొందుతూ ఆడుకుంటుండటంతో కాళ్లకు గాయాలవుతున్నాయని సాక్సులు, బెల్టు చెప్పులు లేదా బూట్లు తొడుగుతున్నామని కన్నీటి పర్యంతం అవుతున్నారు. కుమారుడికి పింఛను కూడా రావటం లేదని తండ్రి చెప్పారు.

పుట్టుకతోనే హార్మోన్ల లోపం ఆపైన బ్లడ్‌క్యాన్సర్

మండల పరిధిలోని పిన్నిబోయినవారిపాలేనికి చెందిన మేరుగ వెంకట్ శశిరేఖ దంపతుల కుమార్తె **హర్షిత.** పుట్టుకతోనే హార్మోన్ల లోపంతో జన్మించింది. ప్రస్తుతం చిన్నారి వయస్సు 8 ఏళ్లు. చిన్ననాటి నుంచి ఏమీ తెలియక అమాయకంగా ఉంటోంది. ఇంకా మాటలు రాని పరిస్థితి. కొంత కాలానికి చిన్నారికి బ్లడ్ క్యాన్సర్ వచ్చిందని తెలియడంతో ఆ తల్లిదండ్రుల బాధ వర్ణనాతీతం. పేదలైన తల్లిదండ్రులు కుమార్తె వైద్యానికి ఇబ్బందులు పడుతున్నారు. కీమోథెరపీ కోసం ఇప్పటి వరకు 20 సార్లు హైదరాబాద్ తీసుకెళ్లినట్లు తండ్రి వెంకట్ తెలిపారు. ఆ పాప తల్లిదండ్రులను మాత్రమే గుర్తుపడుతోంది. ఎప్పుడూ హర్షిణి దగ్గర ఒకరు ఉండి చూసుకోవాలని తండ్రి తెలిపారు.

ఏమీ తెలియని భువనేశ్వరి

కంకటపాలెం ఎస్టీ కాలనీకి చెందిన శ్రీనివాసరావు, శిరీష నిరుపేద దంపతుల కుమార్తె **భువనేశ్వరి.** ప్రస్తుతం తన వయసు 6 ఏళ్లు. చిన్నారికి బ్రెయిన్ ఎదగకపోవడంతో ఆకలి దప్పిక ఏమీ తెలియదు. కనీసం మలమూత్రాలు వచ్చే విషయం కూడా తల్లిదండ్రులకు చెప్పలేని పరిస్థితి. ప్రైవేటు ఆసుపత్రుల్లో చూపించే స్తోమత లేక ప్రభుత్వం వైద్యశాలల్లో చూపించినా ఆరోగ్యం బాగు పడలేదు. చిన్నారి చిన్నతనం నుంచి మాట్లాడలేదు. కొత్త వ్యక్తులను చూస్తే భయపడుతుంది. ఏం చెప్పినా అర్థం చేసుకోలేదు. చిన్నారి దగ్గర పెద్దవారు ఒకరు తప్పకుండా ఉండి సపర్యలు చేయాలి. పాపకు పింఛను ఎలా పెట్టాలో కూడా తెలియదని తల్లిదండ్రులు తెలిపారు.

24 వేళ్లతో ఇబ్బందులు

పేరలి గ్రామానికి చెందిన కాగిత మరియదాసు, ప్రసన్న దంపతుల ఏకైక కుమారుడు **సుభాష్.** పుట్టుకతోనే 24 వేళ్లతో జన్మించాడు. పేరలి ఉన్నత పాఠశాలలో 8వ తరగతి చదువుతున్నాడు. చిన్నతనం నుంచి బ్రెయిన్ ఎదగలేదు. కాళ్లకు 12 వేళ్లు, చేతులకు 12 వేళ్లు ఉండటంతో సరిగ్గా రాసుకోలేని, చదవలేని పరిస్థితి నెలకొంది. చేతులకు వస్తువులను పట్టుకునే పటుత్వం ఉండదని సుభాష్ తెలిపాడు. తమ కుమారుడు మందబుద్ధితో ఉండటంతో చదువులో రాణించలేక పోతున్నట్లు తల్లిదండ్రులు తెలిపారు.

నేడు విద్యుత్తు సరఫరా నిలిపివేత

రేపల్లె అర్బన్, న్యూస్‌టుడే: విద్యుత్తు లైన్ల మరమ్మతుల దృష్ట్యా శనివారం ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు రేపల్లె టౌన్, పేటేరు, కారుమూరు, పెనుమూడి, చాత్రగడ్డ, అరవపల్లి, నల్లూరు, నల్లూరుపాలెం, సింగుపాలెం, విశ్వేశ్వరం, కామరాజుగడ్డ, మోర్తోట గ్రామాల్లో సరఫరా ఉండదని డీఈ శ్యాంసుధాకరబాబు తెలిపారు. ఈ అసౌకర్యాన్ని విద్యుత్తు వినియోగదారులు గమనించి అధికారులకు సహకరించాలని కోరారు.

కావూరు (చెరుకుపల్లి గ్రామీణ): మండలంలోని కావూరు ఉప విద్యుత్తు కేంద్రం పరిధిలో కావూరు, చెరుకుపల్లి, పొన్నపల్లి, నడింపల్లి గ్రామాల పరిధిలో శనివారం ఉదయం 9గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు విద్యుత్తు మరమ్మతుల నిమిత్తం సరఫరా నిలిపివేస్తున్నట్లు ఏఈ పోతురాజు తెలిపారు.

భట్టిప్రోలు: పెదపులివర్రు విద్యుత్తు సబ్ స్టేషన్‌లో మరమ్మతులు కారణగా శనివారం ఉదయం 8 నుంచి మధ్యాహ్నం 2 గంటలవరకు సరఫరా నిలుపుదల చేస్తున్నట్లు ఆ శాఖ అధికారులు తెలిపారు. ఓలేరు, గొరిగపూడి, కోళ్లపాలెం, పెసర్లంక, పెదలంక, చింతమోటు, పెదపులివర్రు గ్రామాలలో సరఫరా ఉండదని, వినియోగదారులు సహకరించాలని కోరారు.

మెనూ ప్రకారం భోజనం అందించాలి

కర్లపాలెం, న్యూస్‌టుడే: విద్యార్థులకు మెనూ ప్రకారం నాణ్యమైన భోజనం అందించాలని రాష్ట్ర ఆహార కమిషన్ సభ్యుడు లక్ష్మీరెడ్డి ఆదేశించారు. యాజలి జడ్పీ ఉన్నత పాఠశాలను, పాతనందాయపాలెం అంగన్‌వాడీ కేంద్రాన్ని శుక్రవారం ఆయన తనిఖీ చేశారు. చిన్నారులకు అందిస్తున్న పోషకాహార సరఫరా, నాణ్యతను పరిశీలించారు. రికార్డులను తనిఖీ చేశారు. చిన్నారులకు అందించే ఆహారంలో ఎలాంటి లోపాలు ఉండకూడదని సూచించారు.

విద్యార్థులకు ఫైల్స్ అందజేత

రేపల్లె అర్బన్, న్యూస్‌టుడే: రేపల్లె మండలం వడ్డివారిపాలెంలో సావిత్రి గణేష్ జిల్లా పరిషత్తు ఉన్నత పాఠశాలలో శుక్రవారం రాష్ట్రీయ సేవా ఫోరం ఆధ్వర్యంలో 40 మంది పదోతరగతి విద్యార్థులకు ధ్రువపత్రాలు భద్రపరుచుకునే ఫైల్స్ అందజేశారు. ఇష్టంతో చదివి పది ఫలితాల్లో మెరుగైన ఫలితాలు సాధించాలని కోరారు. ఇన్‌ఛార్జి ప్రధానోపాధ్యాయిని లక్ష్మి, రవికిరణ్, శ్రీనివాసరావు గ్రామ పెద్దలు తులం రమణ పాల్గొన్నారు.

జిల్లా కోర్టు నిర్మాణానికి 2.8 ఎకరాలు

బాపట్ల, న్యూస్‌టుడే: జిల్లా కోర్టు భవన సముదాయాల నిర్మాణానికి పట్టణంలో 2.80 ఎకరాల భూమి గుర్తించి కేటాయించినట్లు [illegible] కలెక్టర్ వినోద్‌కుమార్ తెలిపారు. అమరావతి నుంచి సీఎస్ విజయానంద్ నిర్వహించిన వీడియో సమావేశంలో ఆయన శుక్రవారం పాల్గొని మాట్లాడారు. కోర్టుకు కేటాయిస్తున్న ప్రభుత్వ భూమికి ఎలాంటి సమస్యలు లేవన్నారు. లోపాలు ఉంటే సవరించుకుంటు ప్రభుత్వ సేవలపై ప్రజా సంతృప్తి స్థాయి పెరగడానికి కృషి చేస్తున్నట్లు పేర్కొన్నారు. ఇంటర్, పదో తరగతి పరీక్షల నిర్వహణకు పకడ్బందీగా చర్యలు చేపడుతున్నట్లు చెప్పారు. [illegible] పాల్గొన్నారు.

మాట్లాడుతున్న కలెక్టర్ వినోద్‌కుమార్

❖ జిల్లాలో ప్రతి చిన్నారి ఆరోగ్యంగా ఎదిగేలా వైద్యాధికారులు సమన్వయంతో పని చేయాలని కలెక్టర్ వినోద్‌కుమార్ అన్నారు. కలెక్టరేట్ ప్రాంగణంలో శుక్రవారం నిర్వహించిన కార్యక్రమంలో బాలల సంపూర్ణ ఆరోగ్య వాహనాన్ని జెండా ఊపి ఆయన ప్రారంభించారు. డీఎంహెచ్‌వో విజయమ్మ పాల్గొన్నారు.

బాల కార్మిక వ్యవస్థ నిర్మూలన చట్టం పకడ్బందీగా అమలు

బాలకార్మిక వ్యవస్థ నిర్మూలన చట్టాన్ని జిల్లాలో పకడ్బందీగా అమలు చేయాలని కలెక్టర్ వినోద్‌కుమార్ తెలిపారు. కలెక్టరేట్లో శుక్రవారం నిర్వహించిన జిల్లా స్థాయి కమిటీ సమావేశంలో ఆయన మాట్లాడారు. జిల్లాలో బాల కార్మికులు లేకుండా చూడాలన్నారు. రెండు నెలల్లో అధికారులు చేపట్టిన తనిఖీల్లో 15 మంది బాలలను విముక్తి కల్పించారని చెప్పారు. వారి చేత వెట్టిచాకిరి చేయించిన యజమానులకు జరిమానాలు విధించి, బాలల కుటుంబాలకు పరిహారం అందించామని తెలిపారు. ఇన్‌ఛార్జి డీఆర్వో లవన్న, కార్మిక శాఖ సహాయ కమిషనర్ వెంకట శివ ప్రసాద్, అధికారులు పాల్గొన్నారు.

తిరునాళ్లకు పక్కాగా ఏర్పాట్లు చేయాలి

అప్పికట్ల(బాపట్ల), న్యూస్‌టుడే: అప్పికట్ల కాశీ విశ్వేశ్వరస్వామి తిరునాళ్లకు వచ్చే భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా అధికారులు పక్కాగా ఏర్పాట్లు చేయాలని ఆర్డీవో గ్లోరియా అన్నారు. మహాశివరాత్రి, తిరునాళ్ల ఏర్పాట్లపై అధికారులతో ఆర్డీవో శుక్రవారం సమీక్షించారు. రథోత్సవం సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా పోలీసులు పటిష్ఠ బందోబస్తు ఏర్పాటు చేయాలన్నారు. డీఎస్పీ జగదీష్ నాయక్ మాట్లాడుతూ తిరునాళ్లలో భక్తుల భద్రతకు ఉత్సవ నిర్వాహకులు, ప్రజలు పోలీసు సిబ్బందితో సహకరించాలన్నారు. తహసీల్దారు సలీమ, సీఐ శ్రీనివాసరావు, ఎస్సై శ్రీనివాస్ పాల్గొన్నారు.

సంచార కుటుంబాలతో కలెక్టర్ మాటామంతి

పిట్టలవానిపాలెం, న్యూస్‌టుడే: పిట్టలవానిపాలెం మండలం రెడ్డిపాలెం కూడలిలో జాతీయ రహదారి పక్కన నివసిస్తున్న 16 సంచార కుటుంబాలను శుక్రవారం కలెక్టర్ వినోద్‌కుమార్ ఆకస్మికంగా సందర్శించారు. పిల్లలు బడికి వెళ్తున్నారా అని ఆరా తీశారు. ప్రభుత్వ పాఠశాలల్లో ఉన్న మౌలిక సదుపాయాలను ఉపయోగించుకుని పిల్లలను తప్పనిసరిగా చదివించాలని వారికి అవగాహన కల్పించారు.

పారదర్శకంగా ఈ-పంట నమోదు

బాపట్ల, న్యూస్‌టుడే: రబీలో రైతులు సాగు చేసిన పంటల వివరాలను ఈ-పంట యాప్‌లో ఎలాంటి తప్పులు లేకుండా పక్కాగా నమోదు చేయాలని జేడీఏ విజయనిర్మల అన్నారు. మండల పరిధిలోని పిన్నిబోయినవారిపాలెంలో ఈ-పంట నమోదు ప్రక్రియను జేడీఏ శుక్రవారం తనిఖీ చేశారు. ఆమె మాట్లాడుతూ విస్తీర్ణంలో తేడా లేకుండా కచ్చితమైన వివరాలు నమోదు చేయాలని సిబ్బందిని ఆదేశించారు. పంటల సాగుకు అవసరమైన ఎరువులు అందుబాటులో ఉంచినట్లు తెలిపారు. ఎవరైనా అధిక ధరలకు విక్రయిస్తే ఫిర్యాదు చేయాలని సూచించారు. ఏడీఏ ధనరాజ్, ఏవో శారద పాల్గొన్నారు.

17న నులిపురుగు నివారణ మాత్రల పంపిణీ

చెరుకుపల్లి, న్యూస్‌టుడే: నులిపురుగుల నివారణ దినోత్సవం పురస్కరించుకొని ఈ నెల 17న 1 నుంచి 17 ఏళ్ల లోపు పిల్లలకు నులిపురుగుల నివారణ మాత్రలు పంపిణీ చేయనున్నట్లు ప్రాథమిక ఆరోగ్యకేంద్రం వైద్యాధికారిణి సాలేహా తెలిపారు. కార్యక్రమ అమలుపై శుక్రవారం మండల పరిషత్తు కార్యాలయంలో వివిధ శాఖల అధికారులతో జరిగిన సన్నాహక సమావేశంలో ఎంపీడీవో షేక్ మహబూబ్ సుభానీ, ఎంఈవోలు టి నవీన్‌కుమార్, పి.లాజర్, సీహెచ్‌వో వాణిశ్రీ, సూపర్‌వైజర్ శ్రీనివాసరావు పాల్గొని ఆ రోజు తీసుకోవాల్సిన చర్యలపై సమీక్షించారు. అనంతరం కరపత్రాలు ఆవిష్కరించారు.

మురుగు నీరు నిల్వకుండా చూడండి

నరసాయపాలెం (బాపట్ల టౌన్): గ్రామాల్లో మురుగునీటి నిల్వకుండా చూడాలని జిల్లా మలేరియా అధికారి వి.నాగార్జునరావు అన్నారు. మండలంలోని నరసాయపాలెం, కంకటపాలెం గ్రామాల్లో శుక్రవారం ఆయన పర్యటించారు. అనంతరం మాట్లాడుతూ ఫ్రైడేను డ్రైడేగా సమర్థంగా నిర్వహించాలన్నారు. గ్రామాల్లో మలేరియా కేసులు ఉంటే తమ దృష్టికి తీసుకురావాలన్నారు. ఆరోగ్య సిబ్బంది ప్రజలకు మెరుగైన వైద్యసేవలు అందించాలన్నారు. నరసాయపాలెంలో పీహెచ్‌సీ ల్యాబ్ రికార్డులు తనిఖీ చేశారు. అనంతరం రెండు గ్రామాల్లో లోతట్టు ప్రాంతాలను పరిశీలించారు.

రోడ్డు వేశారు.. అంచులు మరిచారు

నగరం, న్యూస్‌టుడే: కొలగానివారిపాలెం ప్రధాన రహదారి నుంచి ప్రాథమిక పాఠశాల వరకు అధికారులు సీసీ రోడ్డు నిర్మించారు. కానీ అంచులు అలాగే వదిలేశారు. పాఠశాలకు ఎదురుగా ఉన్న రహదారికి ఇరువైపులా అంచులు లేక పోవడంతో చిన్నారులు రాకపోకలకు కష్టంగా ఉందని తల్లిదండ్రులు చెబుతున్నారు. రూ.లక్షలతో పక్కా రహదారులు నిర్మించిన సందర్భాల్లోనే అంచులు కూడా నిర్మించేలా చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. **-న్యూస్‌టుడే, నగరం**

మురుగు పారేదెలా

బాపట్ల పట్టణ పరిధిలోని మచ్చావారిపాలెం సమీపంలో మురుగు కాలువలో గుర్రపుడెక్క పేరుకుపోయి మురుగు ప్రవహించని విధంగా ఉంది. ఈ కాలువ ద్వారా పట్టణంలోని ఆనంద నగర్, సమీప పొలాల్లో మురుగు వచ్చి తవ్వ కాలువలో కలుస్తుంది. అధికారులు కాలువలో గుర్రపు డెక్క తొలగించాలని స్థానికులు కోరుతున్నారు. **-న్యూస్‌టుడే, బాపట్ల టౌన్**

డ్రైనేజీపై మూత ఏర్పాటు చేయరూ!

పట్టణంలోని కూరగాయల మార్కెట్‌లో రోడ్డు మధ్యలో డ్రైనేజీపై మూత లేకుండా ప్రమాదకరంగా ఉంది. అది మరిచి వాహనం నడపడంతో ఇటీవల ఇద్దరు పడిన సంఘటన చోటుచేసుకుంది. అంతేకాక మూత లేకపోవడంతో దుర్వాసన వెదజల్లుతోందని, అధికారులు డ్రైనేజీపై మూత ఏర్పాటు చేయాలని వాహనదారులు కోరుతున్నారు. ఈ విషయమై శానిటేషన్ ఇన్‌స్పెక్టర్ నజీర్ మాట్లాడుతూ రెండు రోజుల్లో డ్రెయిన్‌పై మూత ఏర్పాటు చేస్తామని తెలిపారు. **-న్యూస్‌టుడే, బాపట్ల టౌన్**

ఎండా.. వానలకు సైకిళ్లు మగ్గాల్సిందేనా

ఉల్లిపాలెం జిల్లా పరిషత్తు ఉన్నత పాఠశాల విద్యార్థుల సైకిళ్లు ఎండ వానల్లోనే కునారిల్లుతున్నాయి. ఉదయం నుంచి సాయంత్రం వరకు సైకిళ్లు ఎండలో వానలో ఉండటం వల్ల మరమ్మతులకు గురవుతున్నాయని విద్యార్థులు ఆవేదన చెందుతున్నారు. ఎండలకు ట్యూబులు పంక్చర్లవుతున్నాయిని, దీని వల్ల సకాలంలో ఇంటికి వెళ్లలేక పోతున్నామంటున్నారు. అధికారులు స్పందించి సైకిళ్లకు షెల్టర్లు ఏర్పాటు చేయాలని విద్యార్థులు కోరుతున్నారు. **-న్యూస్‌టుడే, ఉల్లిపాలెం (నగరం)**

భక్తులకు ఇబ్బందులు లేకుండా చూడండి

కొల్లూరు, న్యూస్‌టుడే : దేవస్థానానికి వచ్చే భక్తులకు ఇబ్బందులు లేకుండా చూడాలని తహసీల్దారు వెంకటేశ్వరరావు అన్నారు. మండలంలోని కోటిపల్లి శివాలయంలో శుక్రవారం అధికారులు, దేవస్థానం సిబ్బందితో సమావేశం నిర్వహించారు. తాగునీరు అందుబాటులో ఉంచి పరిసరాలు పరిశుభ్రంగా ఉంచాలని ఆదేశించారు. నిరంతరం విద్యుత్తు సరఫరా ఉండేలా చూడాలని అధికారులు సూచించారు. భక్తులు క్యూలో స్వామివారిని దర్శించుకునేలా ఏర్పాట్లు చేయాలని అన్నారు. కార్యక్రమంలో ఎస్సై కోటేశ్వరరావు, రెవెన్యూ, పంచాయతీ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

విద్యుత్తు స్తంభాలు ఏర్పాటు చేయాలంటూ వినతి

కొల్లూరు, న్యూస్‌టుడే: మండలంలోని జువ్వలపాలెం పంచాయతీ పరిధిలోని కొత్తగూడెం దళితవాడలో నూతన విద్యుత్తు స్తంభాలు, లైన్లు ఏర్పాటు చేయాలని శుక్రవారం సీపీఎం ఆధ్వర్యంలో ఆ శాఖ ఏఈకి వినతిపత్రం అందించారు. ఏళ్లుగా స్తంభాలు, లైన్లు ఏర్పాటు లేక ఇబ్బందులు పడుతున్నామని తెలిపారు. కార్యక్రమంలో సీపీఎం నాయకులు వేములపల్లి వెంకట్రామయ్య, టి.కృష్ణమోహన్, మహిళలు పాల్గొన్నారు.

వేతనాల పెంపుపై హర్షం

బాపట్ల, అమృతలూరు, వేమూరు, చుండూరు, న్యూస్‌టుడే: 108 అంబులెన్స్ సేవల ఉద్యోగులకు వేతనాలు పెంచుతూ సీఎం చంద్రబాబు నిర్ణయించి వేల మందికి మేలు చేశారని ఒప్పంద ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు మహేష్ సీఎంకు ఉద్యోగులు కృతజ్ఞతలు తెలిపారు. ఆయన మాట్లాడుతూ 108 అంబులెన్స్ సేవలో పని చేస్తున్న ఈఎంటీ, పైలెట్‌లకు నెలకు రూ.2 వేల చొప్పున వేతనాన్ని కూటమి ప్రభుత్వం పెంచిందని పేర్కొన్నారు. ఈ సందర్భంగా అమృతలూరు, చుండూరు, వేమూరు మండలాల్లో 108 సిబ్బంది థ్యాంక్యూ సీఎం సర్ ప్లకార్డులతో ప్రదర్శనలు నిర్వహించారు.

పండగొస్తుందని హడావుడిగా పనులు కానిచ్చేస్తున్నారా!

వేమూరు, అమృతలూరు, న్యూస్‌టుడే:

నామమాత్రపు పనులతో శివ భక్తులకు ప్రమాదం పొంచి ఉంది. అధికారుల అలసత్వం కారణంగా కాస్త ముందుగా చేయాల్సిన రోడ్డు మరమ్మతులు ఉత్సవాలు మొదలవుతున్న సమయంలో హడావుడిగా చేస్తున్నారని ప్రజలు విమర్శిస్తున్నారు. మహా శివరాత్రి ఉత్సవాలకు అమృతలూరు మండలం గోవాడలోని శైవక్షేత్రానికి వేలాది మంది భక్తులు తరలి వస్తారు. ఐదు రోజులపాటు అమృతలూరు నుంచి గోవాడ మార్గం రద్దీగా ఉంటుంది. అమృతలూరు నుంచి చెరుకుపల్లి శివారు వరకు రహదారి గుంతలమయంగా మారింది. వాస్తవానికి దారికి నెల రోజులు ముందుగానే మరమ్మతులు చేయాలి. కానీ అధికారులు ఇప్పటి వరకు వదిలేసి, ఉత్సవాలకు ఒక్క రోజు ముందు గుంతలు పూడ్చే కార్యక్రమం చేపట్టారు. రహదారి అంచుల్లో గ్రావెల్ పోసి సరిచేస్తున్నారు. దానిపై నీళ్లు చల్లి రోలర్‌తో చదును చేయాల్సి ఉండగా, నీరు చల్లకుండానే రోలర్‌తో చదును చేస్తున్నారు. దీంతో వాహనాలు వెళ్లే సమయంలో రోడ్డుపైకి దుమ్ము చేరుతోంది. ద్విచక్ర వాహనాలు, ఆటోలు ప్రమాదాలకు గురయ్యే అవకాశం ఉందని వాహన చోదకులు విమర్శిస్తున్నారు. ఇప్పటికైనా అధికారులు జరుగుతున్న పనులను నాణ్యత లోపం లేకుండా చూడాలని కోరుతున్నారు. సమస్యపై ఆర్‌అండ్‌బీ డీఈ అరుణ మాట్లాడుతూ ప్రస్తుతం గుంతలు పూడ్చుతున్నామని, తర్వాత నీరు చల్లి యంత్రంతో చదును చేయిస్తామని తెలిపారు.

అమృతలూరు- గోవాడ మధ్య రహదారిపై గుంతలు పూడ్చడానికి పోసిన కంకర

ఐజీని కలిసిన ఎమ్మెల్యే వేగేశన

బాపట్ల, న్యూస్‌టుడే: వ్యక్తిగత పర్యటనకు బాపట్ల వచ్చిన గుంటూరు రేంజ్ ఐజీ సర్వశ్రేష్ఠ త్రిపాఠిని ఎమ్మెల్యే వేగేశన నరేంద్రవర్మ శుక్రవారం మర్యాదపూర్వకంగా కలిశారు. జిల్లా కేంద్రంలో పోలీసు శాఖకు సమకూర్చాల్సిన వసతులు, ట్రాఫిక్ నియంత్రణపై ఐజీతో ఎమ్మెల్యే చర్చించారు.

బహిరంగ ప్రకటన

బాపట్ల జిల్లా, కర్లపాలెం మండలం, P.N.పాలెం కాపురస్తుడు **పిట్టు సుబ్బారెడ్డి** గారి కుమారుడు **రాంబాబురెడ్డి** గారికి వారి వల్ల సంజాయిషీ పొంది ఇచ్చిన బహిరంగ ప్రకటన, నా క్లయింట్ అయిన **పిట్టు సుబ్బారెడ్డి** గారి కుమారుడు **రాంబాబురెడ్డి** గారికి సంబంధించిన రిజిస్టర్ డాక్యుమెంట్స్ అయిన SRO, బాపట్లకు సంబంధించిన **Regd.Doct No. 1660/2012** సంబంధించిన ఒరిజినల్ డాక్యుమెంట్ బాపట్ల గడియార స్తంభం వద్ద జిరాక్స్ కాపీల కోసం వెళ్లుచుండగా పోయినది. సదరు డాక్యుమెంట్స్ ఎవరికైనా దొరికిన ఎడల క్రింది అడ్రసుకు తెలుపగలరు. సదరు డాక్యుమెంట్స్ దుర్వినియోగ పరచిన ఎడల నా క్లయింట్ బద్ధుడు కాదు. అట్టి వారిపై తగు చర్యలు తీసుకొనబడును.

ఇట్లు: వెంకట రాంబాబు అనిశెట్టి, అడ్వొకేట్, ఆర్.ఓ.బి.రోడ్, పేరాల - చీరాల. సెల్ నెం: 9346681115.

క్రీడోత్సాహం.. విజయానందం

చింతలపూడి (దుగ్గిరాల), న్యూస్‌టుడే: చింతలపూడి ప్రియదర్శిని ఇంజినీరింగ్ కళాశాల యాజమాన్యం నిర్వహిస్తున్న పాలిటెక్నిక్ కళాశాలల విద్యార్థుల ఆటలపోటీలు శుక్రవారం ముగిశాయి. బాలుర వాలీబాల్‌లో ప్రథమ స్థానం బాపట్ల ఇంజినీరింగ్ కళాశాల, ద్వితీయస్థానం విజయవాడలోని జ్యోతి పాలిటెక్నిక్ కళాశాల, మూడో స్థానం మిక్ ఇంజినీరింగ్ కళాశాల గెలుచుకున్నాయి. కబడ్డీలో బాపట్ల, గుంటూరు ప్రియదర్శిని, మిక్ కళాశాల మొదటి మూడు స్థానాల్లో నిలిచాయి. బాలికల విభాగంలో వాలీబాల్‌లో గుడ్లవల్లేరు ఇంజినీరింగ్ కళాశాల విజేతగా నిలవగా, సెయింట్ మేరీస్ ఇంజినీరింగ్ కళాశాలకు చెందిన రెండు జట్లు ద్వితీయ, తృతీయ స్థానాల్లో నిలిచాయి. ఖోఖోలో గుడ్లవల్లేరు జట్టు, సెయింట్ మేరీస్ జట్టు మొదటి రెండు స్థానాలు కైవసం చేసుకున్నాయి. ప్రథమ బహుమతిగా రూ. 10 వేలు, ద్వితీయ బహుమతిగా రూ. 5 వేలు, తృతీయ బహుమతిగా రూ. 3 వేలుతో పాటు ప్రశంసా పత్రాలు, జ్ఞాపికలు అందజేశారు. బహుమతి ప్రదానోత్సవ సభలో రాష్ట్ర సాంకేతిక విద్యాశాఖ సంయుక్త సంచాలకులు వి.పద్మారావు, పాలిసెట్ ఎంట్రన్స్ పరీక్షల కన్వీనర్ టి.శేఖర్, ప్రియదర్శిని తదితరులు పాల్గొన్నారు.

కబడ్డీ, వాలీబాల్ పోటీల్లో ప్రథమ స్థానంలో నిలిచిన బాపట్ల కళాశాల జట్లు

మహాప్రస్థానం వాహనం ఏర్పాటు చేయాలి

బాపట్ల టౌన్, న్యూస్‌టుడే: బాపట్ల ఏరియా వైద్యశాలలో మహాప్రస్థానం వాహనం ఏర్పాటు చేయాలని సీపీఎం జిల్లా కార్యదర్శి సీహెచ్ గంగయ్య అన్నారు. పట్టణ ఏరియా వైద్యశాలను ఆయన శుక్రవారం సందర్శించారు. ఆయన మాట్లాడుతూ జిల్లా ఏర్పడి మూడేళ్లు అవుతున్నా ఆసుపత్రిలో సౌకర్యాలు అంతంత మాత్రమే నన్నారు. ఇటీవల ఆసుపత్రిలో వ్యక్తి మరణించగా వారిని తరలించేందుకు రూ.3 వేలు లేక ద్విచక్రవాహనంపై తరలించటం కలచివేసిందన్నారు. ఘటనకు కలెక్టర్ స్పందించి వాహనం ఏర్పాటు చేస్తామని ప్రకటించటం మంచి విషయం అన్నారు. అనంతరం డీసీహెచ్ఎస్ పద్మావతికి వినతిపత్రం అందజేశారు.

తిరునాళ్లకు చినఅరవపల్లి గుడి ముస్తాబు

రేపల్లె అర్బన్, న్యూస్‌టుడే: మహాశివరాత్రి ఉత్సవాల్లో భాగంగా రేపల్లె మండలం చినఅరవపల్లి బాలకోటేశ్వరస్వామి ఆలయాన్ని ముస్తాబు చేశారు. స్వామిని దర్శించుకునేందుకు నియోజకవర్గం నలుమూలల నుంచి భక్తులు అధిక సంఖ్యలో తరలివస్తారు. వారి సౌకర్యార్థం చలువ పందిళ్లు, టెంట్లు, బారికేడ్లు ఏర్పాటు చేశారు. ఈనెల 14 రాత్రి నుంచి తిరునాళ్ల ఉత్సవాలు ప్రారంభమవుతాయని ఆలయ కార్యనిర్వహాధికారి దీవి వెంకటఅప్పలాచార్యులు తెలిపారు.

హుండీల ఊరేగింపు

అమృతలూరు, న్యూస్‌టుడే: మహా శివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని గోవాడలోని బాలకోటేశ్వరస్వామి దేవస్థానంలోని హుండీల ఊరేగింపు శుక్రవారం నిర్వహించారు. ఆనవాయితీగా ఏటా ఉత్సవాలకు ముందు గ్రామోత్సవం నిర్వహిస్తారు. తొలిగా ఆలయంలో వేదమంత్రాల మధ్య హుండీలకు ప్రత్యేక పూజలు నిర్వహించి, గ్రామంలోని ప్రధాన వీధుల్లో ఊరేగించారు.

ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్

బాపట్ల బ్రాంచ్, డి.నెం.11-1-12, ఎమ్.జి. రోడ్డు, బాపట్ల, ఆంధ్రప్రదేశ్ - 522101
ఫోన్: 8925950539, E-mail: iob0539@iob.in

స్థిరాస్తుల అమ్మకం కొరకు ఇ - వేలం బహిరంగ ప్రకటన

సెక్యూరిటైజేషన్ & రీకన్‌స్ట్రక్షన్ ఆఫ్ ఫైనాన్షియల్ ఎస్సెట్స్ & ఎన్‌ఫోర్స్‌మెంట్ ఆఫ్ సెక్యూరిటీ ఇంటరెస్ట్ చట్టం, 2002 (నెం.54 ఆఫ్ 2022) క్రింద స్థిరాస్తుల అమ్మకము కొరకు ఇ-వేలం అమ్మకం ప్రకటన)

ఇందుమూలంగా యావన్మందికి తెలియజేయునది ఏమనగా ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్ అధీకృత అధికారి గారు దిగువ ఋణం సొమ్ము వసూలు కొరకు, బ్యాంకుకు రావలసిన బకాయిలు మరియు దిగువ తెలిపిన వడ్డీతో సహా రాబట్టుకొనుటకు దిగువ ఆస్తులను "ఎక్కడ ఉన్నది అక్కడ అలాగే" & "ఏది ఉంటే అది" అను పద్ధతిలో అమ్మకం చేసే హక్కుతో సెక్యూరిటీ ఇంటరెస్ట్ (ఎన్‌ఫోర్స్‌మెంట్) రూల్స్ 2002 లోని సెక్షన్ 13(2) ప్రకారం జారీచేసిన నోటీసును అనుసరించి స్వాధీనం చేసుకున్నారు. సదరు బకాయిలు మరియు రావలసిన సొమ్మును చెల్లించనందున, దిగువ సంతకందారు సదరు చట్టంలోని సెక్షన్ 13(4) ప్రకారం సంక్రమించిన అధికారములతో బ్యాంకుకు రావలసిన బకాయి సొమ్ములు మొత్తం రాబట్టుకొనుటకు సదరు ఆస్తి అమ్మకం చేయుటకు నిర్ణయించినారు. దిగువ సంతకందారు వెబ్‌పోర్టల్ https://baanknet.com నందు గల ఇ-వేలం ప్లాట్‌ఫారంపై సదరు అమ్మకంను నిర్వహించెదరు.

ఋణగ్రహీతల పేరు మరియు చిరునామా: శ్రీమతి తటవర్తి సుబ్బరత్నం మరియు శ్రీ తటవర్తి బాల వెంకటేశ్వర్లు, శాశ్వత చిరునామా: 13-7-10/1, మార్కెట్ వీధి, బాపట్ల - 522101.

NPA తేది. 31.12.2022, డిమాండ్ నోటీసు తేది : 21.08.2025, డిమాండ్ నోటీసు ఎక్నాలెడ్జ్‌మెంట్ తేది : 28.08.2025

డిమాండ్ నోటీసు నందు పేర్కొన్న బకాయి : తేది.21-08-2025 నాటికి రూ.18,46,368.96/- + తదుపరి వడ్డీ, కాస్ట్స్, ఇతర ఖర్చులు.

స్వాధీనత నోటీసు తేది: 11.12.2025, స్వాధీనత నోటీసు పేపరు ప్రచురణ తేది: 13.12.2025

స్వాధీనత నోటీసు నందు పేర్కొన్న బకాయి: తేది.25-11-2025 నాటికి రూ.18,27,082.66/- + తదుపరి వడ్డీ, కాస్ట్స్, ఇతర ఖర్చులు.

స్థిరాస్తి వివరములు: గుంటూరు జిల్లా, ప్రస్తుతం బాపట్ల జిల్లా, బాపట్ల మున్సిపాలిటీ, బాపట్ల సబ్ డిస్ట్రిక్ట్, నరసరావుపేట రిజిస్ట్రేషన్ డిస్ట్రిక్ట్, బాపట్ల, ష్రాఫ్ బజారు, లొకాలిటీ నెం.15, కొత్త వార్డు నెం.25, పాత వార్డు నెం.10, డి.నెం.15-2-6, బాపట్ల టౌన్ సర్వే నెం.510-6 లోని 121 చ॥గ॥ల విస్తీర్ణంలో క్రింది మరియు మొదటి అంతస్తులతో కూడిన ఆర్‌సిసి భవనం యావత్తు ఆస్తి. హద్దులు: తూర్పు : సర్కార్ రోడ్డు, మాదిరెడ్డి అనసూయమ్మ, దక్షిణం : కుంభపాటి రాధాకృష్ణమూర్తి గారి ఇంటి స్థలం, పడమర : సర్కార్ రోడ్డు, ఉత్తరం : దమ్మవలం అంజమ్మ గారి ఇల్లు.

రిజర్వ్‌ధర: రూ.70,63,000/- ధరావత్తు ధర : రూ.7,06,300/-

ఇ-వేలం తేది మరియు సమయం: తేది.16-03-2026, ఉ॥ 11.00 గం॥ల నుండి మ॥ 01.00 గం॥ వరకు మరియు https://baanknet.com ప్లాట్‌ఫాం నందు వేలం పూర్తి అయ్యే వరకు ప్రతి 5 ని॥లకు ఒక సారి ఆటోటైమ్ ఎక్స్‌టెన్షన్ ఉండును.

ధరావత్తు చెల్లించువిధానం : ఆసక్తి గల బిడ్డర్లు / కొనుగోలుదారులు వారి మొబైల్ నెంబర్ మరియు ఇ-మెయిల్ ఐడి ఉపయోగించి https://baanknet.com పోర్టల్ నందు నమోదు చేసుకొనవలెను. తదుపరి అవసరమైన కెవైసి పత్రాలను అప్‌లోడ్ చేయవలసిందిగా కోరడమైనది. కెవైసి పత్రాలను ఇ-వేలం సర్వీస్ ప్రొవైడర్ ధృవీకరించిన తర్వాత (2 పని రోజులు పట్టవచ్చు), ఆసక్తి గల బిడ్డర్లు/ కొనుగోలుదారులు సదరు గ్లోబల్ ధరావత్తు వాలెట్ ఖాతా నందు ఆన్‌లైన్ విధానం ద్వారా ధరావత్తు మొత్తాన్ని 16-03-2026, మధ్యాహ్నం 1.00 గంటలోపు బదిలీ చేయవలెను.

బిడ్ పెంపుదల మొత్తం: రూ.1,00,000/- | బ్యాంకుకు తెలిసిఉన్నంత వరకు ఎలాంటి ఋణభారములు (ఎన్‌కంబరెన్స్) : లేదు

ఆస్తుల తనిఖీ తేది మరియు సమయం : ముందుగా బ్యాంకు వారి అనుమతి తీసుకొని బ్యాంకు పనివేళలలో తేది.14-02-2026 నుండి

ఆన్‌లైన్ ద్వారా ధరావత్తుతో కలిపి బిడ్స్ సమర్పించుట: తేది:14-02-2026 నుండి

ఆన్‌లైన్ ద్వారా ధరావత్తుతో కలిపి బిడ్స్ దాఖలు చేయు చివరి తేది.16-03-2026, మ॥ 1.00 గం॥ వరకు

* (ప్రభుత్వ స్థానిక పన్నులు (ఆస్తులకు సంబంధించిన స్థానిక పన్నులు, ప్రోపర్టీ టాక్స్, వాటర్, డ్రైనేజ్ నిర్వహణ ఛార్జీలు, ఎలక్ట్రికల్ బిల్స్ మొదలగునవి) పాల్గొనదలిచిన బిడ్డర్ల ద్వారా నిర్ధారించబడాలి. సఫలీకృతులైన బిడ్డరుదారులే భరించాలి.

* చట్టబద్ధ బకాయిలు కన్నా బ్యాంక్ బకాయిలకు ప్రాధాన్యత ఉంటుంది.

అమ్మకం యొక్క సవివరమైన నియమ నిబంధనల కోసం, సర్వీస్ ప్రొవైడర్ యొక్క వెబ్‌సైట్ : (1) https://psballiance.com , (2) URL: https://baanknet.com లేదా బ్యాంక్ వెబ్‌సైట్ : www.iob.in మరిన్ని వివరముల కొరకు : బ్రాంచి మేనేజర్, ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్, బాపట్ల బ్రాంచ్, డి.నెం.11-1-12, ఎమ్.జి. రోడ్డు, బాపట్ల, ఆంధ్రప్రదేశ్ - 522101. ఫోన్: 8925950539 & E-mail id: iob0539@iob.in లేదా సర్వీస్ ప్రొవైడర్ : M/s. Bank Asset Auction Network (BAANKNET), రిజిస్టర్డు ఆఫీస్ : యూనిట్ -1, 3వ ఫ్లోర్, VIOS కమర్షియల్ టవర్, వడాలా ట్రక్ టెర్మినల్ దగ్గర, వడాలా ఈస్ట్, ముంబయి - 400037, email: support.BAANKNET@psballiance.com (హెల్ప్ డెస్క్ పనిచేయు సమయం : ఉ॥ 8.00 గం॥ల నుండి రా॥ 8.00 గం॥ల వరకు) వారిని సంప్రదించగలరు.

తేది : 09-02-2026, ప్రదేశం : బాపట్ల సం/- అధీకృత అధికారి, ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్

మేమున్నాం.. మీకు తోడుగా.. 10 AM to 1 PM

చీరాల: 9154846713 వేటపాలెం: 8008574099
చీరాల గ్రామీణ: 6309994673 పర్చూరు: 9063144743
మార్టూరు: 8008574106 ఇంకొల్లు: 8008574102
చినగంజాం: 8008574103

ఇంకొల్లు, న్యూస్‌టుడే: ? ఇంకొల్లు నాగుల చెరువు చుట్టూ రక్షణ కంచె లేనందున మొక్కల పెంపకానికి ఆటంకం కలుగుతోంది. కంచె ఏర్పాటు చేసి చుట్టూ మొక్కలు నాటి పెంచాలి. కె.హరిబాబు, ఇంకొల్లు

✔ జలజీవన్ మిషన్ ద్వారా చెరువు అభివృద్ధి పనులు త్వరలో ప్రారంభంకానున్నాయి. ఆ సమయంలో రక్షణ కంచె ఏర్పాటు చేస్తాం. - రామసుబ్బారెడ్డి కార్యదర్శి, ఇంకొల్లు

చెత్తాచెదారం తొలగింపు

స్పందనకు వందనం: పర్చూరు, న్యూస్‌టుడే: పర్చూరు మండలం పరిధి నూతలపాడు-యద్దనపూడి మండలం పూనూరు వెళ్లే మార్గంలో రోడ్డ వెంబడి చెత్తాచెదారం పడేస్తుండటంతో దుర్వాసన వెదజల్లుతోందని స్థానికులు సమస్యను ఈనెల 12న 'మేమున్నాం... మీకుతోడుగా' దృష్టికి తీసుకురాగా వార్త ప్రచురితమైంది. స్పందించిన పంచాయతీ కార్యదర్శి రామబ్రహ్మం శుక్రవారం రహదారి వెంబడి చెత్తా చెదారం తొలగించి బ్లీచింగ్ చల్లించారు.

14, 15 తేదీల్లో జాతీయ నాస్తిక మేళా

మార్టూరు, న్యూస్‌టుడే: ఈనెల 14, 15 తేదీల్లో మంగళగిరి సమీపంలోని చార్వాక ఆశ్రమంలో 34వ జాతీయ స్థాయి నాస్తిక మేళా నిర్వహిస్తున్నట్లు ఆ సంఘ ప్రతినిధి బెంజిమెన్ తెలిపారు. ఆమేరకు ప్రచార పత్రాలను మార్టూరులో శుక్రవారం ఆవిష్కరించారు. ఈ మేళాకు అందరూ తరలిరావాలని పిలుపునిచ్చారు.

కోటప్పకొండకు ఆర్టీసీ బస్సులు

ఇంకొల్లు, న్యూస్‌టుడే: శివరాత్రి సందర్భంగా ఇంకొల్లు నుంచి కోటప్పకొండకు ఆర్టీసీ బస్సులు నడుపుతున్నట్లు అద్దంకి డిపో మేనేజర్ బెల్లం రామమోహనరావు తెలిపారు. అద్దంకి-ఇంకొల్లు మధ్య నడిచే సర్వీసులు తిరుగు ప్రయాణంలో నేరుగా కోటప్పకొండకు వెళతాయన్నారు. శని, ఆదివారాల్లో బస్సులు అందుబాటులో ఉంటాయని చెప్పారు.

చీరాల

•చీరాల • పర్చూరు

నేడు విద్యుత్తు సరఫరా నిలిపివేత

చీరాల గ్రామీణం, పర్చూరు, కారంచేడు, న్యూస్‌టుడే: విద్యుత్తు లైన్ల మరమ్మతుల నిమిత్తం జాండ్రపేట సబ్‌స్టేషన్ పరిధిలో శనివారం ఉదయం 9 నుంచి 12 గంటల వరకు విద్యుత్తు సరఫరా నిలిపివేస్తున్నట్లు ఏఈ శంకర్ తెలిపారు. జాండ్రపేటతో పాటు రామకృష్ణాపురం, సాల్మన్‌సెంటర్, వీరాలనగర్ పంచాయతీల వినియోగదారులు సహకరించాలని కోరారు.

✤ పర్చూరు, చెరుకూరు విద్యుత్తు సబ్‌స్టేషన్లలో మరమ్మతుల నిమిత్తం ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు విద్యుత్తు సరఫరా ఉండదని డీఈఈ శ్రీనివాసులు తెలిపారు.

✤ పేరిది మరమ్మతుల్లో భాగంగా మండలం వ్యాప్తంగా ఉదయం 8 నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు విద్యుత్తు సరఫరా నిలుపుదల చేస్తున్నట్లు ఆ శాఖ ఏఈ రాంబాబు చెప్పారు.

ముమ్మరంగా రోడ్డు అనుసంధాన పనులు

ద్రోణాదుల, వలపర్ల (మార్టూరు), న్యూస్‌టుడే: చెన్నై- కోల్‌కతా జాతీయ రహదారిపై ప్రమాదాల నివారణకు ఎన్‌హెచ్ఏఐ ప్రత్యేకంగా నిధులు విడుదల చేయడంతో చేపట్టిన పనులు వేగవంతంగా సాగుతున్నాయి. మార్టూరు మండలం రాజుపాలెం- డేగరమూడి, జొన్నతాళి కూడళ్ల వద్ద నిత్యం ప్రమాదాలు జరుగుతుండటంతో నివారణకు నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా అధికారులు రూ.83.55 కోట్లు మంజూరు చేశారు. దీంతో గుత్తేదారు రెండు ప్రాంతాల్లో క్రాస్ రోడ్ల వద్ద అండర్‌పాస్ వంతెన నిర్మాణాలు చేపట్టారు. గ్రానైట్ పరిశ్రమల ప్రసిద్ధిగాంచిన మార్టూరు పట్టణానికి దక్షిణం, ఉత్తరం వైపు భాగాల్లో ఈ అండర్‌పాస్‌లతో పాటు రోడ్డు అనుసంధాన నిర్మాణ పనులు వేగం అందుకున్నాయి.

జొన్నతాళి కూడలి వద్ద పనుల్లో వినియోగిస్తున్న గ్రానైట్ డస్ట్

విస్తృతంగా గ్రానైట్ డస్ట్ వినియోగం

రాజుపాలెం-డేగరమూడి, జొన్నతాళి కూడళ్ల వద్ద అండర్‌పాస్‌కు ఇరువైపుల ఎక్స్‌ప్రెస్ హైవే మార్గం అనుసంధాన పనులు చురుగ్గా సాగుతున్నాయి. బీటీ రహదారి నిర్మాణ పనుల్లో అడుగు భాగాన పటిష్ఠ పరిచేందుకు గుత్తేదారు విస్తృతంగా గ్రానైట్ డస్ట్ వినియోగిస్తున్నారు. ఒక లేయర్ గ్రానైట్ డస్ట్ పరిచి, రోడ్డు రోలర్‌తో చదును చేస్తున్నారు. మరో లేయర్‌గా గ్రావెల్ (ఎర్రమట్టి)ని వాడుతున్నారు. మార్టూరు ప్రాంతంలో విస్తారంగా గ్రానైట్ పలకల ఉత్పత్తి పరిశ్రమలు నెలకొల్పగా వీటి ద్వారా విడుదలయ్యే గ్రానైట్ డస్ట్‌ని ఏం చేయాలో పాలుపోక పరిశ్రమ యజమానులు సొంత ఖర్చుతో దూరంగా పారబోస్తున్నారు. ఈక్రమంలో వృథాగా పారబోసే గ్రానైట్ డస్ట్ జాతీయ రహదారి నిర్మాణంలో ఉపయోగపడటం గమనార్హం.

ఫ్లెక్సీ నీడే ఆసరా

వైకుంఠపురం, విఠల్‌నగర్(చీరాల), న్యూస్‌టుడే: చీరాల బస్టాండ్‌లో రోజూ వందకుపైగా బస్సులు వస్తాయి. ఇవన్నీ బస్టాండ్‌లోని ప్లాట్‌ఫాంలలో ఆగుతాయి. కానీ నరసరావుపేట వెళ్లే బస్సులు మాత్రం బస్టాండ్‌లో పక్కగా నిలుపుతున్నారు. దీంతో పర్చూరు, చిలకలూరిపేట, నరసరావుపేట వెళ్లే ప్రయాణికులు అక్కడ బస్సుల కోసం వేచిఉంటారు. ఉదయం, సాయంత్రం పర్వాలేదనిపించినా మధ్యాహ్న సమయాల్లో మాత్రం కొంత ఇబ్బందిగానే ఉంటోంది. ఒక్కోసారి బస్సులు రావడం బాగా ఆలస్యమైతే పూర్తు గంటల కొద్దీ వేచిఉండాల్సి వస్తుంది. ప్రస్తుతం ఎండలు తీవ్రమవుతున్న పరిస్థితుల్లో పక్కనే ఉన్న కొన్ని ఫ్లెక్సీల నీడే వారికి ఆధారంగా ఉంటోంది. అధికారులు స్పందించి ఈ బస్సు పాయింట్‌ను బస్టాండ్‌లోనే ఏర్పాటు చేయాలని ప్రయాణికులు కోరుకుంటున్నారు.

రక్షణ గోడల్లేవు.. చూసుకుని వెళ్లండి!

అక్కాయిపాలెం-జాండ్రపేట మధ్య రక్షణ గోడలేని వంతెన

వేటపాలెం, న్యూస్‌టుడే: ఈ చిత్రంలో చూస్తున్న వంతెన అక్కాయిపాలెం-జాండ్రపేట మధ్య కుందేరుపై ఏళ్లనాడు నిర్మించింది. ఇరువైపుల రక్షణ గోడలు పూర్తిగా పడిపోయాయి. దీని వల్ల రాత్రుల వాహనాలపై వెళ్లే సమయంలో ఏమాత్రం అజాగ్రత్తగా ఉన్నా ఇబ్బందులు ఏర్పడే అవకాశం ఉందని వాహనదారులు అంటున్నారు. 216 బైపాస్‌తో పాటు సమీపంలో ఉన్న వీజీ ఇంజినీరింగ్ కళాశాలలకు వెళ్లేందుకు ఇదే దగ్గరి మార్గం. రామాపురం బీచ్‌కూ ఇదే వెళ్తున్నారు. ఈ రహదారి మరమ్మతులకు రూ.3.5 కోట్ల నిధులు మంజూరయ్యాయి. త్వరలో పనులు ప్రారంభించే యోచనలో అధికారులు ఉన్నారు. ఆ సమయంలో వంతెనకు ఇరువైపులా రక్షణ గోడలు నిర్మించేలా చర్యలు చేపట్టాలని ప్రజలు కోరుతున్నారు.

రెవెన్యూ అధికారుల నిర్లక్ష్యంతోనే సమస్యలు

మాట్లాడుతున్న ఎమ్మెల్యే ఏలూరి

ఇసుకదర్శి(మార్టూరు), న్యూస్‌టుడే: రెవెన్యూ సమస్యల పరిష్కారంలో అధికారుల నిర్లక్ష్యం వల్ల రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, అర్జీదారులకు సమస్య తెలుసుకుని కూడా కేవలం ఒక సమాధానం ఇచ్చి సంబంధిత దస్త్రాన్ని మూసివేయడం తగదని అసెంబ్లీ సమావేశాల్లో పర్చూరు ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావు తన గళాన్ని వినిపించారు. శుక్రవారం ఏలూరి మాట్లాడుతూ ఈనాం భూముల సమస్య ఇప్పటికీ ఓ కొలిక్కి రాలేదన్నారు. నియోజకవర్గంలోని నాలుగు గ్రామాల్లో ఐదు వేల మంది రైతులు ఈ సమస్యతో ఇబ్బందులు పడుతున్నారన్నారు. రెండేళ్లుగా పరిష్కారం కోసం ఎకరం, అరెకరం, 10 సెంట్లు ఉన్న రైతులు భూములపై హక్కుల కోసం తిరుగుతున్నా స్పష్టమైన పురోగతి కనిపించడం లేదన్నారు. రెవెన్యూ మంత్రితో అధికారులను మాట్లాడించిన సమస్య పరిష్కారం కాకపోవడంపై ఆవేదన వ్యక్తం చేశారు. నియోజకవర్గంలో 889 రెవెన్యూ సమస్యలు పరిష్కరించినట్లు అధికారులు నివేదికలో పేర్కొన్నా వాస్తవానికి 10 శాతం కొలిక్కి రాలేదని ఏలూరి స్పష్టం చేశారు. వీటిని పరిష్కరించాలని కోరారు.

యువ పారిశ్రామికవేత్తలకు రాయితీలు

మాట్లాడుతున్న పరిశ్రమల అధికారి రామకృష్ణ

మార్టూరు, న్యూస్‌టుడే: ప్రభుత్వం ఔత్సాహిక పారిశ్రామికవేత్తలను ప్రోత్సహిస్తూ ప్రత్యేక రాయితీలు ప్రకటిస్తోందని జిల్లా పరిశ్రమల కేంద్రం అధికారి వై.రామకృష్ణ తెలిపారు. మార్టూరు ఎంపీడీవో కార్యాలయంలో శుక్రవారం పరిశ్రమల శాఖ ఆధ్వర్యంలో జెడ్‌ఈడీ రేటింగ్ (ర్యాంప్) కార్యక్రమాన్ని నిర్వహించారు. ఎంఎస్ఎంఈలకు ఉద్యమం ప్రవేశపెట్టిన మంజూరుపై అవగాహన కల్పించారు. మధ్యతరహా పరిశ్రమలు నెలకొల్పే వారికి రాష్ట్ర ప్రభుత్వం కల్పిస్తున్న రాయితీలను వివరించారు. గ్రానైట్ పలకల తయారీదారులు, పేపర్ ప్లేట్ల తయారీ, స్వర్ణకారులు వంటి వివిధ పరిశ్రమలు నెలకొల్పే పలువురికి ప్రభుత్వాలు మంజూరు చేశారు. జిల్లా పరిశ్రమల అధికారులు వాణి, సురేంద్ర, ఎంపీడీవో శ్రీనివాసరావు పాల్గొన్నారు.

మధురమైనది కళాశాల జీవితం

విద్యార్థినుల నృత్య ప్రదర్శన

చీరాల, న్యూస్‌టుడే: చదువు, ఆటలు, ఆటపాటలు అన్నీ కలిసి ఉండే కళాశాల జీవితం ప్రతి విద్యార్థికి మధురానుభూతులను మిగులుస్తుందని ఎస్ఎంవీఎస్ కళాశాల ప్రిన్సిపల్ జి.పుష్పరాజ్ పేర్కొన్నారు. సెయింట్‌మార్క్స్ లూథరన్ జూనియర్ కళాశాల వార్షికోత్సవం శుక్రవారం నిర్వహించారు. ఈసందర్భంగా ప్రిన్సిపల్ మాట్లాడుతూ ఇక్కడ నేర్చుకున్న క్రమశిక్షణ, నైతికత, కష్టపడటం భవిష్యత్తులోనూ కొనసాగించాలన్నారు. అనంతరం ప్రతిభ చూపిన విద్యార్థులకు బహుమతులు అందజేశారు. అనంతరం ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి. పి.జయశీలరావు, మంజుల, సుమ, శివపార్వతి, జాస్మిన్, కృష్ణవేణి, రాధిక పాల్గొన్నారు.

ప్రజా సమస్యల పరిష్కారానికే ప్రాధాన్యం

చీరాల, న్యూస్‌టుడే: ప్రజా సమస్యల పరిష్కారానికి మొదటి ప్రాధాన్యం ఇస్తున్నట్లు తెదేపా నియోజకవర్గ ఇన్‌ఛార్జి ఎం.అమర్‌నాథ్, ఏఎంసీ ఛైర్మన్ కె.జనార్దన్ తెలిపారు. శుక్రవారం పార్టీ కార్యాలయంలో ప్రజాదర్బార్ నిర్వహించారు. ఈసందర్భంగా నాయకులు ప్రజల నుంచి అర్జీలు స్వీకరించారు. మొత్తం 43 అర్జీలు రాగా వాటిలో ఇంటి స్థలాల కోసం 26, పింఛన్లకు 13, ఇతర సమస్యలు నాలుగు ఉన్నాయని నేతలు తెలిపారు. గంజి పురుషోత్తం, దర్శి నాగేంద్రమణి, నాగేశ్వరరావు, గూడూరి శివ రామప్రసాద్ పాల్గొన్నారు.

భక్తిశ్రద్ధలతో మల్లన్న తలపాగా ఊరేగింపు

పాగాకు ప్రత్యేక పూజలు చేసిన గౌరీ అమర్‌నాథ్

దేశాయిపేట(వేటపాలెం), న్యూస్‌టుడే: శ్రీపార్వతీ సమేత రామలింగేశ్వరస్వామి దేవస్థానం వద్ద నుంచి శ్రీశైలం మల్లన్న తలపాగాను తయారు చేసిన బూసం శ్రీనివాసరావు, బట్ట శివ అర్జునులలో భక్తిశ్రద్ధలతో శుక్రవారం పురవీధుల్లో మేళతాళాల మధ్య ఘనంగా ఊరేగించారు. ఎమ్మెల్యే తనయుడు మద్దులూరి గౌరీ అమర్‌నాథ్, కూటమి నాయకులు విచ్చేసి ప్రత్యేక పూజలు చేశారు. రాష్ట్ర దేవాంగ సంక్షేమ సంఘ అధ్యక్షుడు ఊటుకూరి సుబ్రహ్మణ్యం, ఉపాధ్యక్షుడు పసుమర్తి మల్లికార్జున రావు, చేనేత విభాగం అధ్యక్షుడు పిచ్చుక శ్యామ్, రాష్ట్ర కార్యదర్శి బల్లా వెంకటేశ్వరరావు, పృథ్వీ రవి, చింతాపట్ల గంగా సత్యనారాయణ, కుమర్మిపాలెం ఈశ్వరన్, దేవల మనుబ్రహ్మ, జిల్లా దేవాంగ సంక్షేమ సంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు.

మహిళలను గౌరవించడం బాధ్యత

సన్మానం అందుకున్న మహిళా కార్మికులతో వాకర్స్ ప్రతినిధులు

చీరాల, న్యూస్‌టుడే: మహిళలు అన్ని రంగాల్లో దూసుకుపోతున్నారని, ఈ పరిస్థితుల్లో వారిని ప్రోత్సహించి గౌరవించడం సమాజ బాధ్యతని వాకర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు పోలుదాసు రామకృష్ణ పేర్కొన్నారు. జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని వాకర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో శుక్రవారం ఎన్ఆర్‌పీఎం మైదానంలో మహిళా కార్మికులను సన్మానించారు. గురుప్రసాద్, సుధాకర రావు, నారాయణ, మురళీకృష్ణ, రాముడు, సుభాషిని, భానుకుమారి తదితరులు పాల్గొన్నారు.

హామీలు అమలుచేసి.. కష్టాలు తీర్చి

ప్లకార్డులు ప్రదర్శిస్తున్న 108 వాహన సిబ్బంది

చీరాల గ్రామీణం, న్యూస్‌టుడే: గత ప్రభుత్వ హయాంలో తమ జీతాలు గొర్రె తోక బెత్తెడు చందంగా ఉన్నాయని, ప్రస్తుత కూటమి ప్రభుత్వం రాకతో ఇచ్చిన హామీలు అమలుచేసి తమ కష్టాలు తీర్చారని చీరాల 108 సిబ్బంది ఆనందం వ్యక్తం చేశారు. ఈ మేరకు చీరాల ఏరియా వైద్యశాలలో శుక్రవారం ప్లకార్డులు ప్రదర్శించి, ధన్యవాదాలు తెలిపారు. గతంలో ఎన్నేళ్లు సేవలందించినా.. జీతాలు పెరుగుదల లేక అవస్థలు పడ్డామని తెలిపారు. కూటమి సర్కారు ఎన్నికల హామీలో భాగంగా.. జీతాలు పెంచి, అమలుకు శ్రీకారం చుట్టిందని చెప్పారు. దీంతో ముఖ్యమంత్రి చంద్రబాబును ఉద్దేశించి థాంక్యూ సీఎం సార్, థాంక్యూ భవ్య హెల్త్ సర్వీసెస్ అంటూ ప్లకార్డులు చేతబట్టి అనంతరం విధులకు హాజరయ్యారు. ఈఎంటీలు సురేష్, భాస్కర్, పైలెట్లు నరేంద్ర, ఏసోబు ఉన్నారు.

బెంచీలు ఇలా.. కూర్చునేది ఎలా?

చీరాల గ్రామీణం, న్యూస్‌టుడే: చీరాల ఏరియా వైద్యశాల జిల్లాలోనే పెద్దది. కానీ కూర్చోవడానికి వేసిన బెంచీలు విరిగిపోయినా.. పట్టించుకునే వారు లేరు. ఆసుపత్రి ముందు వైపు ప్రాంగణంలో పోలీస్ అవుట్ పోస్టు ముందు నాలుగు బెంచీలు ఏర్పాటు చేశారు. వీటిలో రెండు పూర్తిగా ధ్వంసమై పడిపోగా.. ఒకటి దెబ్బ తింది. దీంతో ఉన్న ఒక్క బెంచీపైనే వచ్చిన వారు సర్దుకుని కూర్చుంటున్నారు. అవుట్‌పోస్టు పోలీసులకు ఫిర్యాదు చేయడానికి వచ్చేవారు, ఆసుపత్రిలో రోగులు, వీరి బంధువులు అధికంగా వీటిని వినియోగించుకుంటారు. కానీ కూర్చోవడానికి తగిన వసతులు లేక నిలబడాల్సి వస్తోందని వీరు పేర్కొంటున్నారు. ఆసుపత్రి అభివృద్ధి కమిటీ ప్రతినిధులు, యాజమాన్యం స్పందించాలని కోరుతున్నారు.

సైబర్ నేరాలపై అప్రమత్తత అవసరం

మాట్లాడుతున్న రామలింగేశ్వరరావు

ఇంకొల్లు, న్యూస్‌టుడే: సైబర్ నేరాలపై అప్రమత్తంగా ఉండాలని యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా డిప్యూటీ జనరల్ మేనేజర్ కె.రామలింగేశ్వరరావు పేర్కొన్నారు. ఆర్థిక అక్షరాస్యత వారోత్సవాల సందర్భంగా శుక్రవారం ఇంకొల్లు యూనియన్ బ్యాంకు ఆఫ్ ఇండియా, అవార్డ్ స్వచ్ఛంద సంస్థ సంయుక్తంగా నిర్వహించిన అవగాహన సదస్సులో ఆయన మాట్లాడారు. జిల్లా లీడ్ బ్యాంకు మేనేజర్ కె.శివకృష్ణ కేవైసీ, సి-సికేవైసీలతో కలిగే ప్రయోజనాల గురించి తెలిపారు. ఒంగోలు యూనియన్ బ్యాంకు అధికారి మహేంద్ర పీఎంఎస్‌బీవై, ఏపీవై గురించి వివరించారు. ఇంకొల్లు బ్రాంచి మేనేజర్ లింగారావు మాట్లాడారు. వెలుగు ఏపీఎం అనూరాధ, అవార్డు ఎన్‌జీవో సంస్థ కార్యదర్శి రమణయ్య, మహిళలు పాల్గొన్నారు.

ప్రభుత్వ పాఠశాలల అభ్యున్నతికే విద్యాంజలి

కారంచేడు.. మాట్లాడుతున్న ఎంఈవో వెంకటేశ్వర్లు

మార్టూరు, కారంచేడు, న్యూస్‌టుడే: ప్రభుత్వ పాఠశాల అభ్యున్నతికి దాతల తోడ్పాటు మరువలేనిదని, బడుల బలోపేతానికి సమాజంలోని ప్రతి ఒక్కరూ భాగస్వాములుగా నిలవాలని మార్టూరు, కారంచేడు ఎంఈవోలు వస్రాం నాయక్, ఎం.వెంకటేశ్వర్లు కోరారు. విద్యాంజలి-2.0పై శుక్రవారం ఆయా విద్యావనరుల కేంద్రాల్లో ఎస్ఎంసీ ఛైర్మన్లు, ప్రధానోపాధ్యాయులకు శిక్షణ నిర్వహించారు. ఎంఈవోలు ప్రేమలత, కాంప్లెక్స్ ఛైర్మన్ బి.బాలప్రసాద్, సుబ్బారావు పాల్గొన్నారు.

వేటపాలెం, న్యూస్‌టుడే: విద్యాంజలి-2.0పై మండలస్థాయి ప్రధానోపాధ్యాయులు, విద్యాకమిటీ ఛైర్మన్లకు జిల్లా పరిషత్ బాలికోన్నత పాఠశాలలో శిక్షణ నిర్వహించారు. విద్యాలయాల్లో మౌలిక వసతులు, బోధన సౌకర్యాలు మెరుగుపరచుకోవడానికి విద్యాంజలి పోర్టల్ ఏవిధంగా ఉపయోగపడుతుందో వివరించారు. శిక్షణకు మండలంలోని 46 ప్రాథమిక, ప్రాథమికోన్నత, ఉన్నత పాఠశాలల ప్రధానోపాధ్యాయులు, విద్యాకమిటీ ఛైర్మన్లు హాజరయ్యారు. దీనికి కోర్సు డైరెక్టరుగా ఎంఈవో కె.శ్రీనివాసరావు వ్యవహరించారు. ప్రధానోపాధ్యాయిని దేవరకొండ సరోజిని, రిసోర్స్ పర్సన్లుగా గుమ్మా శ్రీనివాసరావు, ఎం.రవికుమార్ పాల్గొన్నారు.

ఆధునిక యంత్ర పరిజ్ఞానంతో అధిక దిగుబడులు

చెరుకూరులో వ్యవసాయ పరికరాలు ప్రదర్శిస్తున్న విద్యార్థులు

చెరుకూరు(పర్చూరు), న్యూస్‌టుడే: అన్నదాతలు ఆధునిక యంత్ర పరిజ్ఞాన్ని చేరువ చేసుకుని అధిక దిగుబడులు సాధించొచ్చని ఎన్టీఆర్ వ్యవసాయ ఇంజినీరింగ్ కళాశాల, బాపట్ల ఎన్ఎస్ఎస్ కోఆర్డినేటర్లు డాక్టర్ డి.విజయ్‌కుమార్, డాక్టర్ అశోక్‌కుమార్ కోరారు. మండలంలోని చెరుకూరు, కొత్తపాలెం గ్రామాల్లో ఈనెల 17 వరకు ప్రత్యేక శిక్షణకు విచ్చేసిన వ్యవసాయ ఇంజినీరింగ్ చివరి సంవత్సర విద్యార్థులతో పంటల సాగులో వినియోగించే యంత్రపరిజ్ఞానం, పరికరాలు ప్రదర్శించారు. రైతుల కోసం వారు రూపొందించిన యంత్రాలను ప్రదర్శనగా ఉంచారు. ఉన్నత పాఠశాల విద్యార్థుల్లోనూ అవగాహన కల్పించి, బహుమతులు అందజేశారు. డాక్టర్ శ్రీనివాసరావు పాల్గొన్నారు.

ముందస్తు పత్రాలు అందజేత

మార్టూరు, న్యూస్‌టుడే: మార్టూరుకు చెందిన పఠాన్‌మీరాఖాన్‌కు అత్యవసర వైద్యచికిత్స నిమిత్తం ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావు సిఫారసుతో మంజూరైన రూ.80,178 ముందస్తు వైద్యపత్రాలను శుక్రవారం క్యాంపు కార్యాలయ ప్రతినిధి కొమ్మినేని వెంకట్, తెదేపా రాష్ట్ర మైనార్టీ ఆర్గనైజింగ్ సెక్రటరీ అబ్దుల్ రజాక్‌లు అందజేశారు.

భక్తులకు ఇబ్బందుల్లేకుండా ఏర్పాట్లు చేయండి

ఈవో శ్రీనివాసరావుకు సూచనలు చేస్తున్న ఆర్డీవో చంద్రశేఖర్‌నాయుడు, పక్కన తహసీల్దార్ గోపికృష్ణ

చీరాల అర్బన్, న్యూస్‌టుడే: మహాశివరాత్రిని పురస్కరించుకుని స్వామివారి దర్శనానికి వచ్చే భక్తులకు ఎటువంటి ఇబ్బందులేకుండా ఏర్పాట్లు చేయాలని ఆర్డీవో చంద్రశేఖర్‌నాయుడు ఆదేశించారు. దర్శనానికి రావడానికి, తిరిగి వెళ్లేందుకు ప్రత్యేక మార్గాలు ఉంటే ఒత్తిడి జరిగే అవకాశం ఉండదని, ఆ మేరకు ఏర్పాట్లు చేసుకోవాలని చీరాల గ్రూపు టెంపుల్స్ ఇన్‌ఛార్జి ఈవో పోతిని శ్రీనివాసరావుకు సూచించారు. శుక్రవారం పేరాల పునుగు రామలింగేశ్వరస్వామి, చీరాల శివాలయాలను ఆయన పరిశీలించారు. వెంట తహసీల్దార్ గోపికృష్ణ, మున్సిపల్ కమిషనర్ డానియేల్ జోసఫ్, ఎస్సై నాగశ్రీను, వివిధ విభాగాధికారులు ఉన్నారు.

పర్చూరు, న్యూస్‌టుడే: మహాశివరాత్రిని పురస్కరించుకుని మండలంలోని శైవక్షేత్రాల్లో చేపట్టిన చర్యలపై శుక్రవారం అధికారులు ప్రత్యేక సమావేశం నిర్వహించారు. తహసీల్దార్ బ్రహ్మయ్య, ఎంపీడీవో ప్రద్యుమ్నకుమార్, ఈవో నాగేశ్వరరావులు ఆలయాల వద్ద భక్తులకు క్యూలైన్లు, ట్రాఫిక్ ఇబ్బందులు లేకుండా పర్యవేక్షణ, తాత్కాలిక దీపాలు, నిరంతరాయంగా విద్యుత్తు సరఫరా ఉండేలా చర్యలు చేపట్టినట్లు వెల్లడించారు. తాగునీరు, సౌకర్యాలు కల్పించేందుకు సూచనలు చేశారు.

లేఔట్ పరిశీలన

పర్చూరు, న్యూస్‌టుడే: కొల్లావారిపాలెంలో పేదలకు కేటాయించిన స్థలంలోని లేఔట్‌ను శుక్రవారం సాయంత్రం ఆర్డీవో పి.గ్లోరియా, తహసీల్దార్ పి.బ్రహ్మయ్యలు పరిశీలించారు. 2016లో ఎన్టీఆర్ గృహ నిర్మాణ పథకం కింద కేటాయించిన స్థలాల్లో ముళ్ల చెట్లు పెరగడంతో కొద్దిరోజులుగా స్థానిక రెవెన్యూ శాఖ ఆధ్వర్యంలో పరిశుభ్రం చేసే పనులు చేపట్టారు. ఇళ్ల స్థలాల కేటాయింపునకు సంబంధించిన లేఔట్‌ను, సౌకర్యాలను ఆమె స్థానిక రెవెన్యూ సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు. తెదేపా మండల అధ్యక్షుడు షేక్ షంషుద్దీన్, వీఆర్వో వై.శ్రీనివాసరావు, సర్వేయర్ నవీన్ తదితరులు పాల్గొన్నారు.

ప్రశాంతంగా బార్ కౌన్సిల్ ఎన్నిక

చీరాల, న్యూస్‌టుడే: బార్ కౌన్సిల్ ఎన్నిక శుక్రవారం ప్రశాంతంగా జరిగింది. చీరాల న్యాయవాదుల సంఘ కార్యాలయంలో ఉదయం 10 నుంచి సాయంత్రం 5గంటల వరకు పోలింగ్ నిర్వహించగా మొత్తం 222 ఓట్లకు 203 పోలయ్యాయి. ఎన్నికల అధికారిగా కరవది భానుప్రకాష్ వ్యవహరించగా, సభ్యులు బోయిన రమేష్ బాబు, వాసుబాబు, సుబ్రహ్మణ్యం, సాయికృష్ణ సహకరించారు.

సొసైటీ ఎన్నికల్లో మూడు ప్యానళ్ల అభ్యర్థులు

కొత్తపేట(వేటపాలెం), న్యూస్‌టుడే: ఐఎల్‌టీడీ స్టాఫ్ కో-ఆపరేటివ్ సొసైటీ ఇండస్ట్రియల్ హౌస్ కన్‌స్ట్రక్షన్ లిమిటెడ్ ఎన్నికల్లో భాగంగా శుక్రవారం నామినేషన్ల ఉపసంహరణ నాటికి మూడు ప్యానళ్ల అభ్యర్థులు పోటీలో ఉన్నట్లు ఎన్నికల అధికారి, న్యాయవాది మాగంటి సాయికృష్ణ తెలిపారు. వీటిల్లో డేటా అశోక్, పీజే ప్రసాద్, తక్కెళ్లపాటి చిన్న వెంకటేశ్వర్లు ప్యానల్స్ పోటీలో ఉండగా ఒక్కొక్క దాని నుంచి అయిదుగురు అభ్యర్థులు బరిలో ఉన్నట్లు చెప్పారు. ఈనెల 22న ఉదయం 7 నుంచి సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్ జరుగుతుందని తెలిపారు.

రూ.20 వేలు అందజేత

మార్టూరు, న్యూస్‌టుడే: శ్వాసకోశ వ్యాధితో మంచానికే పరిమితమైన చోదకుడికి హెల్పింగ్ హ్యాండ్స్ సభ్యులు చేయూత అందించారు. మార్టూరు రాంనగర్‌కు చెందిన టి.శివకోటేశ్వరరావు కొన్నాళ్లుగా అనారోగ్యంపాలై మంచంపైనే జీవిస్తున్నాడు. హెల్పింగ్ హ్యాండ్స్ ప్రతినిధులు పఠాన్ ఖాదర్ వలి, కేబుల్ బాషా, అర్రేటి అనిల్, పుట్టా అయ్యప్పస్వామి, ధూళిపాల వేణు, సకల ఆంజనేయులు తదితరులు శుక్రవారం శివకోటేశ్వరరావు ఇంటికి వెళ్లి రూ.20 వేల ఆర్థికసాయం చేశారు. నిత్యావసర సరకులు అందజేశారు. సభ్యులు ఎస్.కోటేశ్వరరావు, సాదిక్ బాషా, జయరావు ఉన్నారు.

హరిత ఇంధనం ప్రోత్సహిద్దాం

కారంచేడు, న్యూస్‌టుడే: హరిత ఇంధనాలను ప్రోత్సహించి స్వచ్ఛమైన ఇంధనాన్ని సంరక్షించాలని తద్వారా పచ్చదనం పెంపొందించేలా చొరవ చూపాలని ప్రధానోపాధ్యాయుడు ఎ.ఉమామహేశ్వరరావు కోరారు. మండలంలోని కొడవలివారిపాలెం ఉన్నత పాఠశాలలో శుక్రవారం సంరక్షణ సమత మహోత్సవ్-2026 పక్షోత్సవాలు నిర్వహించారు. పెట్రోలియం, సహజ వాయువు వినియోగంపై అవగాహన నిర్వహించారు. ప్రతిభ చూపిన బాలలకు బహుమతులు అందజేశారు. జాతీయ మహిళా దినోత్సవం, స్వాతంత్ర్య సమరయోధురాలు, కవయిత్రి సరోజినీనాయుడు జయంతి సందర్భంగా చైతన్య స్ఫూర్తి నింపారు.

ఘనంగా సామూహిక కల్యాణం

హాజరైన మహిళా భక్తులు

పర్చూరు, న్యూస్‌టుడే: పర్చూరు అష్టలక్ష్మి దేవస్థానంలో శుక్రవారం సామూహిక కల్యాణం నిర్వహించారు. కల్యాణ వేంకటేశ్వరస్వామి సమేత అష్టలక్ష్మిలకు మాఘమాసాన్ని పురస్కరించుకుని ప్రత్యేక వ్రతం చేశారు. భక్తులు పెద్దసంఖ్యలో పాల్గొన్నారు.

ఎడ్ల పోటీల నిర్వహణ అభినందనీయం

2,703.6 అడుగుల దూరం లాగిన దమన్నావారిపాలెం వెంకటరమణ ఎడ్ల జత

చినగంజాం, న్యూస్‌టుడే: రెండు తెలుగు రాష్ట్రాల స్థాయిలో నాటు బండి పోలురాధా ఎడ్ల పోటీల నిర్వహణ అభినందనీయమని సోపిరాల శివాలయం అభివృద్ధి కమిటీ ఛైర్మన్ డాక్టర్ టీఎస్ఆర్ ఆంజనేయులు కొనియాడారు. సోపిరాల శివాలయం వద్ద మహాశివరాత్రి తిరునాళ్ల సందర్భంగా శుక్రవారం సాయంత్రం పోటీలను ఆయన ప్రారంభించారు. 12 ఎడ్ల జతలు పోటీలకు వచ్చాయని నిర్వాహకులు టి.జయరావు, సీహెచ్ అంకమ్మ తెలిపారు. ఉప సర్పంచి చెరుకూరి రాఘవయ్య, టైరు బండి సంఘం సభ్యులు, సోపిరాల గ్రామ పెద్దలు ఆమంచి బ్రహ్మయ్య, గంటా సుబ్బారావు, రాయని కృష్ణ, ముంగర అప్పారావు, సీహెచ్ పుల్లయ్య, టి.చిన్నా, టి.బాపయ్య, టి.వెంకటేశ్వరరావు, గుండ్రెడ్డి నరసింహారావు, కుర్రి రమణారావు, వి.రామసుబ్బారావు, పోలకం శరభారావు, జి.వెంకటనారాయణ తదితరులు పాల్గొన్నారు.

ఫ్లడ్ లైట్ల కాంతుల్లో..: సోపిరాల శివాలయం ప్రాంగణంలో ఏర్పాటు చేసిన పోటీల్లో తొలిగా కర్లపాలెం మండలం దమన్నావారిపాలెం గ్రామానికి చెందిన వేమినేని వెంకటరమణ ఎడ్ల జత నిర్ణీత 10 నిమిషాల వ్యవధిలో 2,703.6 అడుగుల దూరం లాగింది. రెండోది సోపిరాలకు చెందిన చెరుకూరి అంకమ్మ ఎడ్ల జత 1953.4 అడుగులు, మూడో జత చెరుకుపల్లి మండలానికి చెందిన జజ్జర యల్లమంద గోపాలకృష్ణనాయుడిది 3,289.6 అడుగుల దూరం లాగిందని నిర్వాహకులు తెలిపారు.

నారాయణ ప్రభ ఊరేగింపు

చినగంజాం, న్యూస్‌టుడే: కొత్తపాలెం శ్రీబాలకోటేశ్వరస్వామి ఆలయ (శివాలయం) ఆచారం ప్రకారం మహాశివరాత్రి మూడు రోజుల ముందుగా వెళ్లే నారాయణ ప్రభ శుక్రవారం రాత్రి ఊరేగింపుగా వెళ్లింది. కోకి వంశీయుల ఆధ్వర్యంలో మున్నంవారిపాలెం నుంచి విద్యుత్తు దీపాలంకరణతో సుమారు 25 అడుగుల ప్రభను టైరు బండిపై మున్నంవారిపాలెం, చినగంజాం గ్రామాల మీదుగా శివాలయానికి తీసుకెళ్లారు. పెద్దలు, యువకులు పాల్గొన్నారు.

ప్రభను టైరు బండిపై తీసుకెళుతున్న కోకి వంశీయులు

(c) eenadu

ఇంటర్ పరీక్షలు పకడ్బందీగా నిర్వహించాలి

చిత్తూరు కలెక్టరేట్: ఇంటర్మీడియట్ పరీక్షలను పకడ్బందీగా నిర్వహించాలని డీఆర్వో మోహన్‌కుమార్ ఆదేశించారు. పరీక్షల ఏర్పాట్లపై కలెక్టరేట్‌లో వివిధ శాఖల అధికారులతో శుక్రవారం జరిగిన సమీక్షలో ఆయన మాట్లాడారు. ఈ నెల 23 నుంచి మార్చి 24 వరకు జరగనున్న పరీక్షలకు 29,279 మంది విద్యార్థులు హాజరుకానున్నారని చెప్పారు. కేంద్రాల వద్ద 144 సెక్షన్ అమలు చేయాలని, విద్యుత్తు సరఫరాలో అంతరాయం ఉండకూడదని, వైద్య సిబ్బంది అందుబాటులో ఉండాలన్నారు.

ఆదర్శ జూనియర్ కళాశాల నిర్మాణానికి రూ.27 కోట్లు

కుప్పం గ్రామీణ, న్యూస్‌టుడే: కుప్పం మండలం మల్లానూరులో ఆదర్శ జూనియర్ కళాశాలతో పాటు వసతిగృహ నిర్మాణానికి కడా ద్వారా రూ.27 కోట్ల నిధులు మంజూరు చేస్తూ ప్రభుత్వ కార్యదర్శి శశిధర్ ఉత్తర్వులు జారీ చేశారు. ఏడేళ్ల కిందట తెదేపా హయాంలో మల్లానూరుకు ప్రభుత్వ జూనియర్ కళాశాల మంజూరుకాగా... పొన్నాంగూరు జడ్పీ పాఠశాల ఆవరణలో తాత్కాలికంగా తరగతులు నిర్వహిస్తున్నారు. వైకాపా పాలనలో ఈ కళాశాల భవన నిర్మాణానికి చర్యలు తీసుకోలేకపోయారు. కూటమి ప్రభుత్వం నిధులు మంజూరు చేయడంతో స్థానికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

గుండె జారుతోంది..

కుప్పంలో దిమ్మెలతో ప్రమాదకరంగా వెళ్తున్న లారీ

రక్షణ చర్యలు లేకుండానే గ్రానైట్ దిమ్మెల తరలింపు

ఈనాడు- చిత్తూరు, తిరుపతి: జిల్లాలో జరుగుతోన్న రోడ్డు ప్రమాదాలు ఆందోళన కలిగిస్తున్నాయి. మానవ తప్పిదాలతోనే అత్యధిక ఘటనలు చోటుచేసుకుంటున్నాయి. అవసరమైన చర్యలు చేపట్టి కొంతవరకైనా కట్టడి చేసే అవకాశంపై అధికార యంత్రాంగం శ్రద్ధ తీసుకోవడంలేదు. శుక్రవారం చిత్తూరు నగరంలోని ఇరువారం-యాదమరి కూడలిలో ఓ కంటైనర్ లారీ నుంచి కారుపై పడటంతో అందులోని యువకుడు నలిగిపోయి ప్రాణాలు వదిలారు. దీంతో జిల్లావ్యాప్తంగా లారీల్లో గ్రానైట్ తరలింపు తీరుపై ఆందోళన వ్యక్తమవుతోంది. ఎలాంటి రక్షణ లేకుండా గ్రానైట్ దిమ్మెలు తీసుకెళుతున్నా సంబంధిత అధికారులు పట్టించుకోవడం లేదు.

ఒక వరుస రోడ్డయితే అంతే

జిల్లాలో గ్రామీణ ప్రాంతాల్లో ఒక వరుస రోడ్లు కూడా ఎక్కువే. రాళ్లున్న ఎవరూ ఉండరన్న ఉద్దేశంతో లారీ డ్రైవర్లు వేగంగా నడుపుతున్నారు. దాంతో ఎదురుగా వచ్చే బస్సులు, కార్లు, ద్విచక్ర వాహనదారులు హడలెత్తుతున్నారు. మూడేళ్ల క్రితం పెనుమూరు నుంచి చిత్తూరు వస్తోన్న గ్రానైట్ లారీ ఆర్టీసీ బస్సును ఢీ కొట్టింది. యాదమరి నుంచి తమిళనాడుకు వెళ్లే రోడ్డు అధ్వానంగా ఉంది. గుంతలు తేలిన ఈ రహదారిపై దిమ్మెలు తరలిస్తున్నారు. అవి ఎప్పుడు జారిపడతాయో తెలియక వాహనదారులు నిదానంగా వెళ్లాల్సి వస్తోంది.

పర్యవేక్షణ శూన్యం

ప్రస్తుతం సీనరేజీ వసూళ్ల బాధ్యత అంతా గనుల శాఖ అధికారులదే. వీరు ఆ వాహనాల జోలికే వెళ్లడం లేదు. రవాణా శాఖ అధికారులు సైతం దృష్టి సారించడంలేదు. ఎప్పుడు ఆ రాళ్లు వచ్చి మీద పడతాయోనన్న భయం వాహనదారులను వెంటాడుతోంది. పొరపాటున అవి జాతీయ రహదారుల్లో బస్సులు, ఆటోలు, కార్లపై పడితే అక్కడికక్కడే ప్రాణాలు విడవడం ఖాయం. పోలీసులు సైతం వాటివైపు కన్నెత్తి చూడటం లేదు.

రాత్రయితే చాలు

చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో సుమారు 1,120 గ్రానైట్ క్వారీలున్నాయి. ఇందులో దాదాపు 750 గనుల్లో కార్యకలాపాలు జరుగుతున్నాయి. 980 వరకు పాలిషింగ్ యూనిట్లు ఉన్నాయి. చిత్తూరు, యాదమరి, ఎస్ఆర్‌పురం, నగరి, శ్రీకాళహస్తి, పుంగనూరు, పలమనేరు, బంగారుపాళ్యం, కుప్పం, శాంతిపురం, తదితర ప్రాంతాల నుంచి వేలూరు, క్రిష్ణగిరి, గుడిపాల, మదనపల్లెకు గ్రానైట్ లారీలు నిత్యం రాకపోకలు సాగిస్తుంటాయి. ఇవన్నీ చిత్తూరు- తిరుపతి, బెంగళూరు- చెన్నై, పలమనేరు- క్రిష్ణగిరి జాతీయ రహదారుల మీదుగానే వెళుతుంటాయి. అధికారికంగా అనుమతులున్న క్వారీలైతే ఉదయం నుంచి సాయంత్రం వరకు, అనధికారికమైతే రాత్రిళ్లు సరిహద్దులు దాటిస్తారు. ఒక్కోసారి ఒకే పెద్ద రాయి, లేదంటే రెండు- మూడు రాళ్లు వేసుకుని అధిక బరువుతో వెళ్తున్నాయి. ఇవి జారకుండా ఎలాంటి రక్షణ చర్యలు తీసుకోవడం లేదు.

స్వర్ణరథం.. సమ్మోహన పథం

చంద్రగిరి, న్యూస్‌టుడే: కల్యాణ వెంకటేశ్వర స్వామివారి బ్రహ్మోత్సవాల్లో ఆరోరోజైన శుక్రవారం భక్తులు పెద్దఎత్తున పాల్గొన్నారు. ఉదయం స్వామివారు కోదండరామస్వామిగా దర్శనమిచ్చారు. సాయంత్రం దేవేరులతో కలిసి స్వర్ణరథంపై తిరుమాడ వీధుల్లో విహరించారు. రాత్రికి గజ వాహనంపై దర్శనభాగ్యం కల్పించారు. ఉదయం వాహనసేవ అనంతరం ఉత్సవమూర్తులకు స్నపన తిరుమంజనం, వసంతోత్సవం ఘనంగా నిర్వహించారు.

నేటి సేవలు: శనివారం ఉదయం సూర్యప్రభ, సాయంత్రం ఊంజల్ సేవ, రాత్రి చంద్రప్రభ వాహనంపై భక్తులకు దర్శనభాగ్యం కల్పిస్తారు.

మాడవీధుల్లో రథం లాగుతున్న భక్తులు

ఒకరికి ఒకరై.. కడదాకా తోడై..

నేడు ప్రేమికుల దినోత్సవం

కన్నవారిని కాదని, కడ దాకా తోడుంటాడని నమ్మి అడుగు వేసింది పద్మజ. కానీ ఎనిమిదేళ్ల ఆమె ప్రయాణం అడుగడుగునా కన్నీటిమయమైంది. 'భార్యాబిడ్డలను పోషించలేని వాడివి పెళ్లి ఎందుకు చేసుకున్నావు?' అంటూ భర్తపై ఆమె సంధించిన ఆ ఆఖరి ప్రశ్న.. బాధ్యత లేని ప్రేమపై ఒక పదునైన అస్త్రం. భర్త అప్పులు, తిరుగుళ్లు, నిర్లక్ష్యం.. ఒక నిండు ప్రాణాన్ని, ఇద్దరు చిన్నారులను బలి తీసుకున్నాయి.

– ఇటీవల పుత్తూరులో ఓ వివాహిత తన ఇద్దరు పిల్లలకు ఉరేసి తానూ ఆత్మహత్య చేసుకుంది. ఆమె ఆఖరి క్షణంలో రాసిందే ఈ మరణ వాంగ్మూలం.. బాధ్యత విస్మరించే ప్రతి ప్రేమికుడికి ఒక హెచ్చరిక..

ఈనాడు డిజిటల్, తిరుపతి:

ఫిబ్రవరి నెల రాగానే గాలిలో ఏదో తెలియని గులాబీ పరిమళం. ప్రపంచమంతా ఎర్రటి రంగును పులుముకుని మురిసిపోతుంటుంది. చేతిలో చేయి వేసి ఇచ్చే 'ప్రపోజ్'లు, ఆకాశమంత ఖరీదైన బహుమతులు... ప్రేమికుల రోజు అంటే ఇవేనా? కాదు! ప్రేమంటే పులకరింత మాత్రమే కాదు, అదొక బాధ్యత. ఒకరినొకరు ఇష్టపడటం అనేది ఒక అందమైన క్షణం

ఆ ఇష్టాన్ని జీవితాంతం ఒక గౌరవంగా నిలబెట్టుకోవడం ఒక అద్భుతమైన యజ్ఞం. ఆకర్షణల ఆటుపోట్లను దాటి, అపార్థాల సుడిగుండాలను ఎదురొడ్డి, కాలం గడిచేకొద్దీ మరింతగా ఒదిగే అనురాగ బంధం గురించి ఈ ప్రత్యేక కథనం.

అహం వీడితేనే.. ఆనందం!

ప్రేమ విఫలమవ్వడానికి పెద్ద కారణాలు అక్కర్లేదు.. ఒక చిన్న అహం చాలు. గొడవ జరిగినప్పుడు 'నేను ఎందుకు తగ్గాలి?' అనుకునే చోట ప్రేమ చనిపోతుంది. 'మన బంధం కంటే నా పట్టింపులు గొప్పవి కావు' అని ఎవరైతే భావిస్తారో అక్కడ ప్రేమ గెలుస్తుంది. మాటతో చెప్పలేని భావాలను మౌనంతో అర్థం చేసుకోవడం, కోపంలో అన్న మాటలను మనసుకు తీసుకోకుండా క్షమించడం... ఇవే ప్రేమను నిలబెట్టే రహస్యాలు. గెలవడం అంటే ఎదుటి వ్యక్తిపై విజయం సాధించడం కాదు.. ఇద్దరూ కలిసి సమస్యపై విజయం సాధించడం.

ఎడబాటు లేని ఏడడుగులు..!

చాలామంది అందాన్ని చూసో, ఆస్తులను చూసో ప్రేమలో పడతారు. అది ఆ క్షణానికి మెరిసే మెరుపు లాంటిది. కానీ సంసార సాగరంలో చీకట్లు ముసిరినప్పుడు దారి చూపేది ఆ మెరుపు కాదు.. స్థిరంగా ఉండే అనురాగపు వెలుగు మాత్రమే. 'నువ్వు నాకు కావాలి' అనుకోవడం స్వార్థం. 'నీకు నేనున్నాను' అని భరోసా ఇవ్వడం ప్రేమ. ఎదుటి వ్యక్తిలోని లోపాలనూ ప్రేమించగలిగినప్పుడే ఏడడుగుల బంధానికి పునాది గట్టిగా పడుతుంది.

ప్రేమను పండించుకుందాం..

మొక్క నాటడం ఎంత ముఖ్యమో, దానికి రోజూ నీళ్లు పోసి కాపాడటం కూడా అంతే ముఖ్యం. అలాగే ప్రేమను వ్యక్తపరచడమే కాదు.. రోజూ దాన్ని కొత్తగా ఆవిష్కరించుకోవాలి. ఈ ప్రేమికుల రోజున మీ భాగస్వామికి ఇచ్చే అతిపెద్ద బహుమతి.. 'నీ కోసం నేను మారతా, నీ గౌరవాన్ని కాపాడతా, కడ వరకు నీ నీడనై నడుస్తా' అనే నమ్మకం.

ప్రేమకు సరిహద్దుల్లేవని..

ప్రేమకు సరిహద్దుల్లేవని నిరూపించారు పీలేరుకు చెందిన మోహన్‌రెడ్డి కుమారుడు కుమార్‌రెడ్డి. ఇతను ఎంటెక్ పీహెచ్‌డీ హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో చదివారు. అక్కడే జర్మనీకి చెందిన షీరానైనా కూడా ఎంఎస్సీ చదివారు. అదే సమయంలో ఇద్దరి మధ్య పరిచయం పెరిగి ప్రేమగా మారింది. ఇరువురు తల్లిదండ్రులను ఒప్పించి మూడేళ్ల కిందట పీలేరులో ప్రేమ వివాహం చేసుకున్నారు. ప్రస్తుతం దంపతులిద్దరూ జర్మనీలో ఉద్యోగాలు చేస్తున్నారు. – న్యూస్‌టుడే, పీలేరు

● చివరిగా ప్రేమంటే ఒకరినొకరు చూసుకోవడం కాదు.. ఇద్దరూ కలిసి ఒకే గమ్యం వైపు చూడటం. ఆ గమ్యం పేరే 'జీవితం'!

దశకంఠునిపై.. గరళకంఠుని చిద్విలాసం

రావణ, మయూర వాహనాలపై ఊరేగుతున్న సోమస్కందమూర్తి, జ్ఞానాంబిక ఉత్సవర్లు

శ్రీకాళహస్తి, న్యూస్‌టుడే: మహాశివరాత్రి వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా గాంధర్వరాత్రిని పురస్కరించుకుని శుక్రవారం రాత్రి సోమస్కందమూర్తి దశకంఠునిపై చిద్విలాసమూర్తిగా కొలువుదీరాడు. దేవేరీ అయిన జ్ఞానప్రసూనాంబిక మయూర వాహనంపై భక్తుల కోర్కెలు తీర్చే కొంగుబంగారంగా, విశేష దివ్యాభరణాలతో కొలువుదీరారు. ఉదయం హంస, యాళీ వాహనాలపై కొలువుదీరిన ఉత్సవర్లు రాత్రి రావణ, మయూర వాహనాలపై ఊరేగారు. చతుర్మాడ వీధుల్లో పంచమూర్తులైన వినాయక స్వామి, శ్రీవల్లీ, దేవసేన సమేత చెంగల్వరాయ స్వామి, భక్తకన్నప్ప, చండికేశ్వరులతో పాటు స్వామి, అమ్మవార్ల ఉత్సవం ఆద్యంతం రమణీయంగా సాగింది.

చేసిన పనీ ఎందుకు చెప్పుకోలేకపోతున్నారు?

ముఖ్యమంత్రి చంద్రబాబు

ఈనాడు- చిత్తూరు: 'గతేడాది మామిడి ధరలు పడిపోయినప్పుడు చిత్తూరు జిల్లా రైతాంగానికి కిలోకు రూ.4 చొప్పున అదనంగా చెల్లించాం. సకాలంలో స్పందించి అన్నదాతలను ఆదుకున్నాం. ఏ ప్రభుత్వమూ ఇలా స్పందించలేదు. చేసిన ఈ మంచి పనినీ మీరు సరిగ్గా ఎందుకు చెప్పుకోలేకపోతున్నారు?' అని ముఖ్యమంత్రి, తెదేపా అధినేత చంద్రబాబు.. చిత్తూరు జిల్లా ప్రజాప్రతినిధులను ప్రశ్నించారు. కూటమి సర్కార్ అమలు చేస్తోన్న సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను మరింతగా ప్రజల్లోకి తీసుకెళ్లాలని ఆయన సూచించారు. వచ్చే ఎన్నికల్లో 2024 ఎన్నికలను మించిన విజయం రావాలని, ఆ దిశగా పనిచేయాలన్నారు. శుక్రవారం సాయంత్రం ఉండవల్లిలోని నివాసంలో కలెక్టర్ సుమిత్‌కుమార్, ఎస్పీ తుషార్ డూడీ, ఇన్‌ఛార్జి మంత్రి రాంప్రసాద్‌రెడ్డి, ఎంపీ దగ్గుమళ్ల ప్రసాదరావు, ఎమ్మెల్సీ కంచర్ల శ్రీకాంత్, ఎమ్మెల్యేలు గాలి భానుప్రకాష్, వీఎం థామస్, గురజాల జగన్, మురళీమోహన్‌తో సీఎం సుమారు రెండు గంటలు సమావేశమయ్యారు. పలమనేరు ఎమ్మెల్యే అమరనాథరెడ్డి.. వ్యక్తిగత కారణాలతో హాజరు కాలేనని చంద్రబాబుకు సమాచారం ఇచ్చారు. వివిధ మార్గాల ద్వారా చేసిన సర్వేల్లో ఎమ్మెల్యేల పనితీరు గురించి సీల్డ్ కవర్లో నివేదిక అందజేశారు. ప్రజా సమస్యలపై ఎమ్మెల్యేలు ఇచ్చే ప్రతిపాదనలకు ప్రాధాన్యం ఇవ్వాలని కలెక్టర్ సుమిత్‌కుమార్, ఎస్పీ తుషార్ డూడీని సీఎం ఆదేశించారు.

పరిశ్రమలను ఆహ్వానించండి: 'జిల్లాలో ఎలక్ట్రానిక్స్ క్లస్టర్ ఏర్పాటుకు అనుకూలతలు ఉన్నాయని, భూములు గుర్తించండి. క్రీడా పరికరాల తయారీ, గుజ్జు పరిశ్రమల స్థాపనకు పరిశ్రమలను ఆహ్వానించండి' అని సీఎం సూచించారు. చిత్తూరు నగరంలో తాగునీటి సమస్య పరిష్కారానికి అడవిపల్లె రిజర్వాయర్ పెండింగ్ పనులు పూర్తి చేయాలని అధికారులకు సీఎం సూచించారు. పి.కొత్తకోటలో సీహెచ్‌సీ విస్తరణ, బంగారుపాళ్యంలో పరిశ్రమల ఏర్పాటుకు ప్రాధాన్యం ఇవ్వాలన్నారు. కోశలనగరం పారిశ్రామిక పార్కును త్వరితగతిన అభివృద్ధి చేస్తానని హామీ ఇచ్చారు.

జిల్లా ప్రజాప్రతినిధులతో సీఎం చంద్రబాబు

మంత్రి లోకేశ్ ఆత్మీయ విందు

చిత్తూరు లోక్‌సభ నియోజకవర్గ పరిధిలోని ప్రజాప్రతినిధులు, వారి కుటుంబసభ్యులకు మంత్రి నారా లోకేశ్ శుక్రవారం రాత్రి ఉండవల్లిలోని నివాసంలో ఆత్మీయ విందు ఇచ్చారు. కొంతకాలంగా వారిచ్చిన వినతులు ఏ దశలో ఉన్నాయో నివేదిక తయారు చేసి ఇచ్చారు. మహిళలకు మంగళగిరి పట్టు చీరలు కానుకగా అందించారు. ఎంపీ ప్రసాదరావు, ఎమ్మెల్యేలు గాలి భానుప్రకాష్, వీఎం థామస్, జగన్, మురళీమోహన్, పులివర్తి నాని, కంచర్ల శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు.

ఏఆర్ డెయిరీకి

కలిసొచ్చిన రివర్స్ టెండరింగ్!

ఈనాడు- తిరుపతి, న్యూస్‌టుడే, తిరుపతి (నేరవిభాగం): తిరుమల లడ్డూ ప్రసాదం తయారీకి కల్తీ నెయ్యి సరఫరా కేసులో ఏ1గా ఉన్న ఏఆర్ డెయిరీకి వైకాపా హయాంలో ప్రవేశపెట్టిన రివర్స్ టెండరింగ్ నిబంధన కలిసొచ్చింది. 2024 మార్చి 12న తిరుమలకు 1,500 కి.మీ దూరం లోపు ఉన్న డెయిరీల నుంచి టెండర్లు ఆహ్వానించగా తొలుత ఆ సంస్థ కిలోకు రూ.400 చొప్పున సరఫరా చేస్తామని కోట్ చేయగా రివర్స్ టెండరింగ్‌లో కేవలం రూ.319.80కే అందిస్తామని పేర్కొన్నారు. అంతకుముందు 2023 నవంబరులో 1,500 కి.మీ దూరానికే టెండర్లు పిలవగా ఇదే డెయిరీ రూ.432.96కు కిలో నెయ్యి తిరుమలకు పంపిస్తామన్నారు. ఏఆర్ డెయిరీ ఎండీ రాజురాజశేఖరన్ (ఏ2) ఆదేశాల మేరకు కాకుండా భోలేబాబా డెయిరీ డైరెక్టర్ పొమిల్ జైన్ (ఏ3) ఆదేశాలతో.. కమీషన్ ఏజెంట్‌గా ఉన్న పీపీ శ్రీనివాసన్ కిలో రూ.319.80కు సరఫరా చేస్తామని పేర్కొనడం గమనార్హం. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ డెయిరీ పంపిన నెయ్యి నమూనాలను పరిశీలించిన తర్వాతే తిరుమలకు కల్తీ నెయ్యి సరఫరా అవుతోందని వెల్లడైంది.

తితిదేలో సహకరించే వ్యక్తులున్నారంటూ

గతంలో తమిళనాడు రాష్ట్రం దిండిగల్‌లోని ఏఆర్ డెయిరీ అలప్పట్టిలోని తమ చిల్లింగ్ సెంటర్ నుంచి తిరుపతి జిల్లా పునబాకలోని వైష్ణవికి పాలు సరఫరా చేసేది. దాంతో ఏఆర్ ఎండీ రాజురాజశేఖరన్, వైష్ణవి సీఈవో అపూర్వ వినయ్‌కాంత్ చావ్డా మధ్య పరిచయం ఉంది. అప్పటికే ఉత్తరాఖండ్‌లోని భోలేబాబా ద్వారా తిరుమలకు కల్తీ నెయ్యి పంపుతోన్న వైష్ణవి.. ఏఆర్ డెయిరీని ఇందులోకి తీసుకొచ్చింది. ఈక్రమంలోనే భోలేబాబా డెయిరీ తొలుత నెయ్యిని వైష్ణవికి, అక్కడి నుంచి ఏఆర్ డెయిరీకి వచ్చింది. నెయ్యి వాసన వస్తుండటంతో ఏమైనా సమస్య వస్తుందేమోనని ఏఆర్ డెయిరీ అగ్‌మార్క్ కెమిస్ట్ అరుళ్ హెల్ వైష్ణవి నుంచి వచ్చిన నమూనాలను ప్రాథమికంగా పరీక్షించగా కల్తీ అని తేలింది. దాంతో ఆమె ఏజీఎంగా ఉన్న గోపాల్ కన్నన్‌కు చెప్పారు. ఆయన పరిశీలనలోనూ ఇదే నిర్ధారణ కాగా రాజురాజశేఖరన్ సంప్రదించారు. అతను వైష్ణవి సీఈవో అపూర్వ చావ్డాతో మాట్లాడగా తితిదేలో మనకు సహకరించే వ్యక్తులున్నారని, ల్యాబ్ నివేదికలను తితిదే ప్రమాణాలకు అనుగుణంగా మార్చాలని ఎలాంటి ఇబ్బంది లేదన్నారు. అనంతరం తిరుమలకు ట్యాంకర్లు పంపారు.

మార్గం సుగమం చేసిన నిపుణులు

గతంలో తితిదే నెయ్యి టెండర్లు పిలిచేటప్పుడు ఏపీ డెయిరీలు, 800 కి.మీ పరిధిలో ఉన్న సంస్థలు, నేషనల్ డెయిరీలు.. ఇలా మూడు కేటగిరీల్లో ఆహ్వానించేవారు. డెయిరీ నిపుణులు కొందరు.. 800 కి.మీను 1,500 కి.మీకు పెంచాలని సిఫార్సు చేయగా ఆమోదం లభించింది. దాంతో మహారాష్ట్రలోని మాల్‌గంగ డెయిరీకి ప్రవేశం లభించినట్టయింది. ఈ సంస్థ కూడా తిరుమలకు కల్తీ నెయ్యి సరఫరా చేసిన సంగతి తెలిసిందే. వైష్ణవి డెయిరీలో తనిఖీలకు వెళ్లిన సందర్భంలోనూ నెయ్యి ఉత్పత్తి సామర్థ్యం, రికార్డులు క్షుణ్నంగా పరిశీలించకుండా అపూర్వ చావ్డా కార్యాలయంలో కూర్చున్నారని సిట్ విచారణలో తేలింది. తితిదేకు నష్టం జరగకుండా భక్తుల మనోభావాలు దెబ్బతినకుండా జాగ్రత్త పడాల్సిన నిపుణులే కల్తీ నెయ్యి సరఫరాకు మార్గం సుగమం చేశారు.

రోడ్డున పడ్డ కార్మికులు

మరోవైపు వైష్ణవి డెయిరీ, ఆ కంపెనీ ప్రతినిధులు నిందితుల జాబితాలో ఉండటం.. ఎఫ్ఎస్ఎస్ఏఐ అధికారులు ప్లాంటులో పరిశీలించి ప్రమాణాలకు అనుగుణంగా లేదని భావించి కేసు నమోదైన తొలినాళ్లలోనే లైసెన్సు రద్దు చేశారు. దాంతో డెయిరీ మూత పడింది. 120 మంది కార్మికులు రోడ్డున పడ్డారు. భోలేబాబా ద్వారా ఈ డెయిరీనే తిరుమలకు ఏకంగా రూ.129.53 కోట్ల విలువైన 33.31 లక్షల కిలోల నెయ్యిని సరఫరా చేసింది. 10 సార్లు టెండర్ దక్కించుకుంది. ఉత్తరాఖండ్‌లోని భగవాన్‌పూర్ నుంచి 30వేల కిలోల ట్యాంకర్ వైష్ణవికి వచ్చిన తర్వాత ఆ డెయిరీ లేబుళ్లు మార్చి 17వేల కిలోల ట్యాంకర్‌లో తిరుమలకు పంపించింది.

సర్వదర్శనానికి 10 గంటలు

తిరుమల, తిరుపతి (తితిదే), న్యూస్‌టుడే: నేరుగా వచ్చే భక్తులకు 10 గంటల్లో, రూ.300 టికెట్లు కలిగిన భక్తులకు మూడు గంటల్లో శ్రీవారి దర్శనం లభించనుంది. గురువారం శ్రీవారిని 61,632 మంది భక్తులు దర్శించుకోగా రూ.3.28 కోట్ల హుండీ కానుకలు లభించాయి.

72 విద్యుత్తు సమస్యల గుర్తింపు

చిత్తూరు (మిట్టూరు), న్యూస్‌టుడే: జిల్లాలో శుక్రవారం నిర్వహించిన 'కరెంటోళ్ల జనబాట' కార్యక్రమంలో 72 సమస్యలను అధికారులు గుర్తించినట్లు జిల్లా ఎస్ఈ ఇస్మాయిల్ అహ్మద్ తెలిపారు. సర్వీసు లైన్లు, 11కేవీ లైన్లు, ఎల్‌టీ లైన్ల మార్పు, సరఫరాలో అంతరాయాలు తదితర సమస్యలను గుర్తించామని.. ఐదు సమస్యలను తక్షణమే పరిష్కరించామన్నారు.

విద్యాశాఖ కళ్లుగప్పి.. విదేశాల బాట

ఏళ్లు గడిచినా గుర్తించని అధికారులు

చిత్తూరు విద్య, న్యూస్‌టుడే: కొందరు ఉపాధ్యాయులు విద్యాశాఖ కళ్లుగప్పి ఎలాంటి అనుమతులు తీసుకోకుండా విదేశాల బాట పడుతున్నారు. ఇది నిబంధనలకు విరుద్ధమని తెలిసినా బేఖాతరు చేస్తున్నారు. ఈ విషయాన్ని ఆలస్యంగా గుర్తించిన అధికారులు నోటీసులు జారీ చేశారు.

అంతుబట్టని హాజరు యాప్

నిత్యం ఉదయం, సాయంత్రం ఉపాధ్యాయులు హాజరు నమోదు ముఖ ఆధారిత యాప్ ద్వారా నమోదు చేయాలి. దీని పర్యవేక్షణకు మండల, డివిజన్, జిల్లా స్థాయిల్లో ప్రత్యేక విభాగం ఉంది. ఏదైనా సమస్య ఉంటే అందుకు కారణం తెలుసుకుని జిల్లా, రాష్ట్ర స్థాయిల్లో ఐటీ సెల్ ద్వారా పరిష్కరిస్తారు. తాజాగా జిల్లా విద్యాశాఖాధికారి పరిశీలనలో కొందరు ఏళ్లుగా పాఠశాలకే రావడం లేదని గుర్తించి.. వారి వివరాలు సేకరించే పనిలోపడ్డారు.

ఇంకెందరున్నారో..?

ముందస్తు సెలవు అనుమతి లేకుండా దీర్ఘకాలం గైర్హాజరైన ఉపాధ్యాయుల్లో తాజాగా పుంగనూరు మండలం. . అంతకుముందు గంగవరం, పెద్దపంజాణి, బైరెడ్డిపల్లె మండలాలతో పాటు ఉమ్మడి జిల్లాలోని తూర్పు మండలాల్లోనూ ఉన్నారని సమాచారం. వీరిలో ఇప్పటికే గుర్తించిన ఉపాధ్యాయులకు జిల్లా విద్యాశాఖ నోటీసులు జారీ చేసింది. వారిలో కొందరు జిల్లా విద్యాశాఖ కార్యాలయానికి వచ్చి వివరణ ఇచ్చి విధుల్లో చేరారు. నెలవారీ జీతం లేకుండా ప్రభుత్వ ఉద్యోగి ఐదేళ్ల వరకు ముందస్తు అనుమతితో సెలవులో వెళ్లవచ్చు.

భయంకరి

ఏనుగుల దాడిలో తీవ్రనష్టం

కల్లూరు, న్యూస్‌టుడే: నెలలుగా కష్ట పడి పండిస్తున్న పంటలు కళ్ల ముందే పాడవుతుంటే ఆ రైతులు ఏమీ చేయలేని పరిస్థితి. ఎక్కడ నుంచి వచ్చిందో తెలీదు కానీ.. రెండు నెలలుగా రైతులకు కంటి మీద కునుకు లేకుండా చేస్తోందా ఒంటరి ఏనుగు. దారిలో ఉన్న పంటలను తొక్కి పడేస్తూ.. కంటికి కనిపించిన పరికరాలు నాశనం చేస్తూ తీవ్ర నష్టం కలిగిస్తోంది.

డ్రోన్ కెమెరాకు చిక్కిన ఏనుగు

పంటలపై ప్రతాపం..

ఏనుగులు ముఖ్యంగా మామిడి చెట్లను లక్ష్యంగా చేసుకుంటున్నాయి. ఏడాది పాటు మామిడి తోటల్లో సస్యరక్షణ చర్యలు చేపట్టిన రైతులు ఆదాయం ఆశిస్తున్న సమయంలో ఏనుగులు కొమ్మలు విరిచేస్తున్నాయి. దీనికి తోడు పశుగ్రాసం, అరటి, కొబ్బరి, టమాట, వంకాయ, చిక్కుడు, వేరుసెనగ పంటలపై ప్రతాపం చూపిస్తున్నాయి.

రూ.49 లక్షలతో సౌర కంచె

పులిచర్ల, సదుం, పుంగనూరు మండలాలు అటవీ ప్రాంతానికి సరిహద్దుల్లో ఉండటంతో ఏనుగులు పొలాల్లోకి వస్తున్నాయి. అవి రాకుండా తూర్పు విభాగం అటవీ అధికారులు సౌర కంచె ఏర్పాటుకు రూ.49 లక్షలు మంజూరు చేశారు. ప్రస్తుతం ఇనుప స్తంభాలు పాతారు. మరో 20 రోజుల్లో కంచె నిర్మాణం పూర్తవుతుందని అటవీ శాఖ రేంజర్ థామస్‌కుమార్ తెలిపారు. ఇప్పటికే 10 సోలార్ దీపాలు ఏర్పాటు చేశామని, 15 ఇండికేషన్ దీపాలు రానున్నాయని చెప్పారు.

రెండు నెలలుగా..

ఆరు నెలల క్రితం వచ్చిన 15 ఏనుగులు భాకరాపేట, దేవరకొండ అటవీ ప్రాంతంలోకి వెళ్లిపోయాయి. రెండు నెలల క్రితం పుంగనూరు, సోమల మండలం పెద్దఉప్పరపల్లె అటవీ ప్రాంతం నుంచి ఒంటరి ఏనుగు పులిచెర్ల మండలానికి చేరుకొని పంటలను ధ్వంసం చేస్తోంది. దీనికి ఇటీవల పుంగనూరు అటవీ ప్రాంతం నుంచి వచ్చిన మరో ఏనుగు తోడవడంతో దేవళంపేట, పాళెం, కమ్మపల్లె తదితర పంచాయతీల్లోని 22 గ్రామాల్లో బీభత్సం సృష్టిస్తున్నాయి.

● ఇప్పటి వరకు 300 వరకు మామిడి చెట్ల కొమ్మలు, 50 అరటి చెట్లు, వందకు పైగా కొబ్బరి చెట్లు విరిచేశాయి. సుమారు 50 ఎకరాల్లో పశుగ్రాశానికి నష్టం కలిగించాయి.

రాగి తీగల చోరీ.. అన్నదాతల లబోదిబో

పుత్తూరు : బోరు మోటార్ల వద్ద 30 స్టార్టర్లు పగులగొట్టి రాగి తీగలు, బోర్ల వద్ద కేబుల్ వైర్లు చోరీ చేసి ఎత్తుకెళ్లిన సంఘటన పుత్తూరు పురపాలిక పరిధిలో గురువారం రాత్రి జరిగింది. పురపాలిక పరిధిలోని 1, 2 వార్డుల్లోని గ్రామాలైన తిమ్మాపురం, పాత పల్లూరు, కొత్త పల్లూరు తదితర గ్రామాల్లో బోరు మోటారు వద్ద ఉన్న స్టార్టర్లు పగులగొట్టి తీగలు, వైర్లు చోరీ చేశారని రైతులు వాపోతున్నారు. ఈ బోర్ల కింద మిరప, వరి, రాగి, నువ్వుల పంట, పూలతోటలు సాగవుతున్నాయని, స్టార్టర్లు పగులగొట్టి తీసుకెళ్లడం వల్ల పంటలు ఎండిపోయే ప్రమాదం ఉందన్నారు. కొందరు రైతులు మిరప, పూల తోటలకు నీరు పెట్టాలని శుక్రవారం ఉదయం పొలం వద్దకు వెళ్లడంతో స్టార్టర్లు, వైర్లు చోరీకి గురికావడంతో లబోదిబోమంటున్నారు. రైతులు పుత్తూరు పోలీసులకు ఫిర్యాదు చేయగా. . వారు దర్యాప్తు చేస్తున్నారు.

104FM Tirupati
ఈఎఫ్ఎమ్ కార్యక్రమాలు
శనివారం

కార్యక్రమము	ప్రసార వేళలు
ఉషోదయం	ఉ॥ 5 - ఉ॥ 7
ఈ-మార్నింగ్స్	ఉ॥ 7 - ఉ॥ 11
నువ్వానేనా	ఉ॥ 11 - మ॥ 2
సత్యభామ	మ॥ 2 - సా॥ 5
కాలేజి స్టైల్	సా॥ 5 - రా॥ 9
ఈఎఫ్ఎమ్ సరాగాలు	రా॥ 9 - రా॥ 11
బ్యాక్ టు బ్యాక్ సాంగ్స్	రా॥ 11 - తె॥ 5

/Eenadufm
For Advertising on Eenadu FM Contact
8008555167, 9154991499

సందర్భమేదైనా ఈనాడు ను చేసుకోండి వేదిక
మీ బంధుమిత్రులు, కుటుంబ సభ్యులు, శ్రేయోభిలాషులకు ఈనాడులో ప్రకటనల ద్వారా తెలియజేయండి
లీగల్ ప్రకటనలు
ఈనాడు క్లాసిఫైడ్స్
వేడుక ఏదైనా.. ఈనాడు ను చేసుకోండి వేదిక
పదవీ విరమణ శుభాకాంక్షలు
జన్మదిన శుభాకాంక్షలు
అంత్యక్రియలు, వర్ధంతి, జయంతి
ఈనాడు యాడ్స్ ద్వారా తెలియజేయండి
జీఎస్‌టీ 5% అదనం
ప్రకటనల కొరకు సంప్రదించండి : 80085 13290

(c) eenadu

నాటి బ్రహ్మపురం.. నేటి దక్షిణ కైలాసం

శివానందైక నిలయంగా ప్రశస్తి

శ్రీకాళహస్తీశ్వరాలయానికి ఆనుకుని ఐదు వేల ఎకరాల మేర విస్తరించిన కైలాసగిరి పర్వత శ్రేణులు

శ్రీకాళహస్తి, న్యూస్‌టుడే: దక్షిణ కైలాసంగా ఖ్యాతి గడించిన శ్రీకాళహస్తి శివానందైక నిలయంగా ఎంతో ప్రాభవాన్ని సంతరించుకుంది. సృష్టికర్త బ్రహ్మ తన చేతులతో ఏర్పాటు చేసిన దివ్యధామంగా, బ్రహ్మపురంగా పురాణ ప్రశస్తిని పొందింది.

ప్రాశస్త్యం.. ఇలా..: కృత యుగ ఆరంభంలో సృష్టి చేయడంలో తనకు మించిన వాళ్లు లేరన్న అహంకారానికి లోనై సృష్టి కార్య క్రమ నిర్వహణలో విఫలమవుతాడు బ్రహ్మ. చేసిన తప్పునకు ప్రాయశ్చితంగా పరమేశ్వరుని స్తుతించడంతో శివుని అనుగ్రహానికి పాత్రుడవుతాడు. శివయ్య కరుణతో తపస్సు చేసేందుకు సిద్ధమైన బ్రహ్మ సరైన ప్రదేశాన్ని చూపమని వేడుకుంటాడు. శివుని ఆజ్ఞ మేరకు కైలాసంలో పంచ శృంగ శోభితమైన 'శివానందైక నిలయం'గా విరాజిల్లే శిఖరాన్ని భుజస్కంధలపై ఉంచుకుని భువిపైకి బయలుదేరుతాడు. ఎన్నో పవిత్ర పుణ్యక్షేత్రాలను సందర్శించినా ఆయనకు తపస్సు చేసుకునేందుకు ఏకాగ్రత కుదరకపోవడంతో దిక్కుతోచక ఇబ్బందులు పడుతున్న సమయంలో దివ్యవాణి పలుకులతో ఎక్కడైతే ఈ శిఖరం మోయలేనంత బరువుగా మారుతుందో అక్కడ ఉంచమని చెప్పడంతో సృష్టికర్త ఆ ప్రకారం అనువైన ప్రదేశం కోసం వెంపర్లాడుతూ చివరకు దక్షిణకైలాసంగా ప్రసిద్ధి చెందిన ఇక్కడి క్షేత్రానికి రావడం, ఒక్కసారిగా తన భుజస్కంధాలపై ఉన్న శిఖరం మోయలేనంత బరువు కావడంతో ఇక్కడ ఉంచడం ద్వారా ఈ క్షేత్రం శివానందైక నిలయంగా విరాజిల్లుతోంది. బ్రహ్మదేవునిచే స్వయంగా దివ్య కైలాసం నుంచి ఇక్కడకు చేరుకున్న ఆ శివానందైక నిలయ శిఖరమే.. నేటి కైలాసగిరి అని పురాణాలు విశదపరుస్తున్నాయి. అంతేకాకుండా ఏ శైవక్షేత్రంలో లేని విధంగా ఇక్కడి స్వామి వారి విమాన గోపురం శోభాయమానంగా ఉండటం.. శివానందైక నిలయ పరమార్థంగా చెప్తారు.

శిఖర దర్శనం ద్వారా కన్పించే స్వామి, అమ్మవార్ల విమాన గోపుర శిఖరాలు

శిఖర దర్శనం ప్రాభవం..: ఏ ఆలయంలోనూ ప్రత్యేకించి శిఖర సందర్శనకు వీలుండదు. అదే శ్రీకాళహస్తీశ్వరాలయంలో ఆలయంలో నుంచి స్వామి, అమ్మవార్ల విమాన గోపురాలతో పాటు ఎంతో మహిమాన్వితమైన కైలాసగిరిని సందర్శించుకునే విధంగా ఏర్పాటు చేయడం విశేషం. పైకప్పునకు అమర్చిన కిటికీ ద్వారా మూడు ప్రాంతాల్లో నుంచి వీటిని సందర్శించుకునే వీలు కల్పించడం ఈ క్షేత్ర ప్రాభవానికి నిదర్శనం.

తైలాభిషేకం.. శనిభగవానుడికి ప్రత్యేకం

తైలాభిషేకాలు నిర్వహిస్తున్న అర్చకులు

శ్రీకాళహస్తి, న్యూస్‌టుడే: శ్రీకాళహస్తీశ్వరుని దర్శనం సర్వదోష నివారణం. ఎందుకంటే దోషాలన్నీ గ్రహపీడల ద్వారా ఏర్పడుతుంటాయి. కలి ప్రభావంతో ఏర్పడే గ్రహపీడల నివృత్తి కల్గించి భక్తుల కోర్కెలు తీర్చేందుకు వీలుగా ఇక్కడి వాయులింగేశ్వరుడు నవగ్రహ కవచాన్ని అలంకారంగా ధరిస్తారు. ఈ కవచం తొమ్మిది గ్రహాలు, 27 నక్షత్రాలతో భక్తులకు దర్శన భాగ్యం కల్పిస్తుంటారు.

తైలాభిషేక ప్రియుడు.. శనిభగవానుడు..: ఈ క్షేత్రంలో శనిభగవానుడు ప్రత్యేకంగా కొలువుదీరారు. శనిపీడిత ప్రభావం ఏర్పడినప్పుడు చాలా మంది భక్తులు ఇక్కడి శనిభగవానునికి విశేష పూజలు, ప్రత్యేక తైలాభిషేకాలు చేసేందుకు తరలివస్తారు. ఇలా చేస్తే దోషాలు తొలగిపోతాయని భక్తుల ప్రగాఢ విశ్వాసం. అందుకే ఇక్కడి క్షేత్రంలో శని భగవానునికి శనివారం అభిషేకాలు నిర్వహించడం విశేషం. అంతేకాకుండా శనివారంతో పాటు త్రయోదశి కలసి వస్తే మరింత ఎక్కువగా మంది వస్తారు. రోజూ రెండు దఫాలు చేస్తారు. అధిక సంఖ్యలో భక్తులుంటే మూడో దఫాకు అనుమతి ఇస్తారు.

సేవా టికెట్: రూ.300 **ప్రవేశం:** ఒకరికి

నిర్వహణ: రోజూ సాధారణంగా.. శనివారం ప్రత్యేకంగా అభిషేకాలు జరుపుతారు

అభిషేక ఫలం: ఏలినాటి, అర్ధాష్టమ శని దోషాలు నివృతికి జరుపుకున్న వారికి శుభం జరుగుతుంది. అనుకున్న కార్యక్రమాలు ఆలస్యమవుతున్నా ఈయనకు అభిషేకాలు చేయించడంతో త్వరితగతిన అవుతాయని భక్తుల విశ్వాసం.

పెళ్లి సంబంధాల కోసం వెతుకుతున్నారా..

అన్ని కులాల (TTD) ఉద్యోగస్థుల అవివాహితులకు సువర్ణావకాశం

నేడు, రేపు అన్ని కులాల (TTD) ఉద్యోగస్థుల అవివాహిత వధూవరులకు ఈనాడు పెళ్లిపందిరి ఉచిత ప్రొఫైల్ రిజిస్ట్రేషన్ కార్యక్రమం



తెలుగింటి వివాహ పరిచయాలకు ఆత్మీయ వేదిక అయిన 'ఈనాడు పెళ్లిపందిరి', "అన్ని కులాల (TTD) ఉద్యోగస్థుల" అవివాహిత వధూవరులకు ఉచిత ప్రొఫైల్ రిజిస్ట్రేషన్ కార్యక్రమం నిర్వహిస్తుంది. వివాహం కోసం ఎదురుచూస్తున్న వధూవరులతో పాటు సంబంధిత కుటుంబీకులు నేడు (14 ఫిబ్రవరి 2026, శనివారం), రేపు (15 ఫిబ్రవరి 2026, ఆదివారం) ఉదయం 9 గం. నుంచి సాయంత్రం 5.30 గం. వరకు ఈ కార్యక్రమంలో పాల్గొని తమ ప్రొఫైల్‌ను ఉచితంగా రిజిస్టర్ చేసుకోవచ్చు.

మరిన్ని వివరాలకు
91547 72006
91543 66099
ఫోన్ నెంబర్లను సంప్రదించవచ్చు

● ఉచిత ప్రొఫైల్ రిజిస్ట్రేషన్ వాట్సప్ ద్వారా చేసుకోవచ్చు. అందుకు వధూవరుల బయోడేటా & ఫొటోలను పక్కన తెలిపిన వాట్సప్ నంబర్లకు పంపవచ్చు.

అదనపు నిధుల విడుదలకు ఉత్తర్వులు

కుప్పం పట్టణం, న్యూస్‌టుడే: కుప్పం మున్సిపాలిటీ పరిధిలో రోడ్డు విస్తరణకు సంబంధించి రూ.7,41,09,000 అదనపు నిధుల బడ్జెట్ కేటాయిస్తూ ప్రభుత్వ కార్యదర్శి వినయ్‌చంద్ వదరేవు శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు. రోడ్డు విస్తరణలో నష్టపోతున్న బాధితుల కోసం నిధులు కేటాయించినట్లు ఉత్తర్వులో పేర్కొన్నారు.

మామిడి కవర్లొచ్చాయ్

చిత్తూరు(వ్యవసాయం), న్యూస్‌టుడే: నాణ్యమైన మామిడి దిగుబడులు, రైతుల ఆర్థిక అభ్యున్నతే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం జిల్లాకు 4 కోట్ల మామిడి ఫ్రూట్ కవర్ల(కాయలకు తొడిగే కవర్లు)ను మంజూరు చేసినట్లు జిల్లా ఉద్యాన శాఖ డీడీ రామాంజనేయులు తెలిపారు. ఫ్రూట్ కవర్ల సరఫరాకు మూడు రైతు ఉత్పత్తిదారుల సంఘాలు(ఎఫ్‌పీవో)లను ఎంపిక చేశామన్నారు. శుక్రవారం 8 లక్షల కవర్లు జిల్లాకు చేరాయి. వీటిని జేసీ రాజేంద్రన్ క్షుణ్ణంగా పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేశారన్నారు. కవరు ధర రూ.2లు కాగా 50 శాతం రాయితీపై రూపాయికే ఇస్తామన్నారు. జిల్లాకు చేరిన కవర్లను నిర్దేశిత ప్రకారం ఆయా మండలాల ఉద్యాన శాఖ అధికారులకు అందజేయనున్నామన్నారు. ఉద్యాన శాఖ ఏడీ కోటేశ్వరరావు, అధికారులు పాల్గొన్నారు.

కల్తీ నెయ్యి ట్యాంకర్ల నుంచి రూ.10,100 లంచం

ఈనాడు- తిరుపతి: తిరుపతి జిల్లా పెళ్లకూరు మండలం పునబాకలోని శ్రీవైష్ణవి డెయిరీ నుంచి తిరుమలకు కల్తీ నెయ్యి సరఫరా చేస్తోన్న ట్యాంకర్ల నుంచి లంచం తీసుకున్న వ్యవహారంలో మార్కెటింగ్ శాఖ ఉద్యోగిపై శుక్రవారం సస్పెన్షన్ వేటు వేశారు. నాయుడుపేట వ్యవసాయ మార్కెట్ పరిధిలోకి వైష్ణవి సంస్థ రాగా అందులో సహాయ కార్యదర్శిగా విధులు నిర్వర్తించిన ఇలియాస్ బాషా.. రూ.10,100 లంచం తీసుకున్నారు. ప్రస్తుతం ఆయన కావలిలో పనిచేస్తున్నారు. సిట్ అధికారులు తొలుత ఉపాల్ బాషా అనే వ్యక్తి డబ్బు వసూలు చేశారని.. అతనిపై చర్యలు తీసుకోవాలని సిఫార్సు చేశారు. ఆ పేరున్న వ్యక్తి ఎవరూ లేరని సమాధానమిచ్చారు. ఈ క్రమంలో మరోసారి మార్కెటింగ్ శాఖ అధికారులు విచారించి అతనిపై చర్యలు తీసుకున్నారు. మరోవైపు గత ఐదేళ్లలో తిరుమలకు వచ్చిన నెయ్యి ట్యాంకర్ల వివరాలు ఇవ్వాలని మార్కెటింగ్ శాఖ అధికారులు.. తితిదే అధికారులను అడిగారు. మన రాష్ట్రంలో అమ్మకం లేదా కొనుగోలు బిల్లులు సమర్పించి ఉంటే వారి నుంచి సెస్ వసూలైందా? లేదా? అని నిర్ధారించుకునేందుకు నోటీసులు ఇవ్వనున్నారు. వచ్చే వారం ఈ వివరాలు అందే అవకాశముంది.

17న చదరంగం, 24న సైక్లింగ్ పోటీలు

చిత్తూరు(క్రీడలు), న్యూస్‌టుడే: ప్రతిభగల క్రీడాకారుల్ని వెలికితీసేందుకు జిల్లా స్థాయిలో శాప్ లీగ్ పోటీలను నిర్వహించనున్నట్లు డీఎస్‌డీవో ఉదయ భాస్కర్ తెలిపారు. ఈ నెల 17వ తేదీన.. అండర్-13, అండర్-15, అండర్-17, అండర్-19 విభాగాల్లో చదరంగం పోటీలు నిర్వహిస్తామన్నారు. 24న అండర్-18 విభాగంలో సైక్లింగ్ పోటీలు జరుగుతాయని చెప్పారు. చిత్తూరులోని మెసానికల్ మైదానంలో ఉదయం 9 గంటలకు పోటీలు ప్రారంభమవుతాయన్నారు. ఆసక్తిగల బాలబాలికలు శాప్ వెబ్‌సైట్‌లో తమ పేర్లను నమోదు చేసుకోవాలన్నారు. ఎంపికైన ఆటగాళ్లు రాష్ట్ర స్థాయి పోటీలకు అర్హత సాధిస్తారని వెల్లడించారు.

నైపుణ్యంతోనే ఉపాధి అవకాశాలు

శిక్షణ పూర్తి చేసుకున్న అభ్యర్థులతో అధికారులు

చిత్తూరు(జిల్లా పంచాయతీ), న్యూస్‌టుడే: నైపుణ్య ఉంటే ఉపాధి అవకాశాలు మెండుగా ఉంటాయని పరిశ్రమలశాఖ జీఎం సూరిబాబు, సాంఘిక సంక్షేమాధికారి విక్రమ్‌కుమార్‌రెడ్డి అన్నారు. శుక్రవారం స్థానిక ఇరువారం సమీపంలోని నేషనల్ అకాడమీ ఆఫ్ కన్‌స్ట్రక్షన్(ఎన్‌ఏసీ)లో ప్రధానమంత్రి కౌశల్ వికాస్ యోజన(పీఎంకేవీవై 4.0), ప్రధాన మంత్రి అనుసూచిత్ జాతి అభ్యుదయ యోజన(పీఎంఏజేఏవై) పథకాల కింద శిక్షణ పూర్తి చేసుకున్న అభ్యర్థులకు కుట్టు యంత్రాలు పంపిణీ చేశారు. నైపుణ్యాభివృద్ధి సంస్థ జిల్లా అధికారి గుణశేఖర్‌రెడ్డి, వివిధ శాఖల అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.

SHRIRAM Finance శ్రీరామ్ ఫైనాన్స్ లిమిటెడ్
డి.నెం.11/458, వేల్మూరు కాంప్లెక్స్, 2వ అంతస్తు, ఓటీసీ రోడ్డు, చిత్తూరు.

సవరణ

తేది.13-02-2026 న ఈనాడు దినపత్రిక చిత్తూరు జిల్లాలో ప్రచురితమైన ఇ-వేలం అమ్మకం ప్రకటనలో ఋణగ్రహీత: ఎల్ సంపంగి, తండ్రి: పాల్యం లక్ష్మయ్య కు బదులుగా భర్త: పాల్యం లక్ష్మయ్య అని తప్పుగా ప్రచురితమైనది. కావున ఋణగ్రహీత: ఎల్ సంపంగి, తండ్రి: పాల్యం లక్ష్మయ్య గా చదువుకోగలరు. మిగతా విషయంలలో ఎటువంటి మార్పులు లేవని గమనించగలరు

తేది : 13.02.2026
ప్రదేశం : తిరుపతి
సం/- అధీకృత అధికారి, శ్రీరామ్ ఫైనాన్స్ లిమిటెడ్

GOVERNMENT OF ANDHRA PRADESH
HEALTH, MEDICAL & FAMILY WELFARE DEPARTMENT,
O/o THE DISTRICT MEDICAL & HEALTH OFFICER, CHITTOOR

TENDER NOTICE

There is inevitably needed to installation of new lift for District Medical & Health Office, Chittoor District is inviting sealed tenders and Civil work to Raw Materials, Painting work, Demolition work and cleaning, Labor & Transport (Shown in the below table).

S.No	Item	Total Qty
1	New Lift (6 Passengers Lift/408kgs/1.25Speed /4 floors/4 stops/Stainless Steel(1.5MM) Car Cabin)	1
2	Civil work to Raw Materials	1
3	Painting works	1
4	Demolition work & cleaning	1
5	Labor & Transport	1

Interested L1 reputed companies may submit their tenders in a sealed cover to the District Medical & Health Office, Chittoor on or before 18.02.2026 (5 PM). For the specifications and configurations of the above mentioned equipments & Civil works and submit your tender accordingly.

For any clarification please contact mobile No. 9849902374/9440496964.

Sd/- Dr. D.T.Sudha Rani, District Medical & Health Officer, Chittoor District. A.P.

Sd/- Sri Sumith Kumar, I.A.S., Collector & District Magistrate, Chittoor.

పంజాబ్ నేషనల్ బ్యాంక్
(భారత ప్రభుత్వ రంగ సంస్థ) ...విశ్వాసానికి మరోపేరు

అస్సెట్ రికవరీ మోనిటరింగ్ బ్రాంచ్ : విశాఖపట్నం
డి.నెం.9-13-45/2/9/1, 5వ అంతస్తు, ఎమ్‌వీఆర్ వినాయగర్ ట్రేడ్ సెంటర్, వీఐపి రోడ్, విశాఖపట్నం-530003.
మొబైల్ నెం.: 98312 00669, 96409 33383

స్థిరాస్తుల అమ్మకం కొరకు వేలం ప్రకటన

సెక్యూరిటీ ఇంటరెస్ట్ (ఎన్‌ఫోర్స్‌మెంట్) రూల్సు, 2002 లోని రూలు 8(6) నిబంధనలతో చదువబడే సెక్యూరిటైజేషన్ & రీకన్‌స్ట్రక్షన్ ఆఫ్ ఫైనాన్షియల్ అస్సెట్స్ & ఎన్‌ఫోర్స్‌మెంట్ ఆఫ్ సెక్యూరిటీ ఇంటరెస్ట్ యాక్టు 2002 క్రింద స్థిరాస్తుల అమ్మకం కొరకు ఇ-వేలం అమ్మకం నోటీసు

ఇందుమూలముగా నోటీసు జారీచేస్తూ, యావన్మంది ప్రజానీకానికి మరియు ప్రత్యేకంగా ఋణగ్రహీత(లు) & హామీదారు(లు)కు నోటీసు జారీచేస్తూ తెలియజేయునది ఏమనగా, దిగువ సెక్యూర్డు క్రెడిటార్ గారికి తనఖా ఉంచిన / ఛార్జిలో ఉన్న స్థిరాస్తులను నిర్మాణాత్మకంగా / భౌతికంగా / లాంఛనాత్మకంగా బ్యాంకు అధీకృత అధికారిగారు సెక్యూర్డు క్రెడిటార్ గారు స్వాధీనత తీసుకుని వాటిని "ఎక్కడ ఎలా ఉన్నది అక్కడ అలాగే పద్ధతి, అక్కడ ఏమున్నదో అదే పద్ధతిపై" దిగువ పట్టికలో తెలిపిన తేదీలలో బ్యాంకు/సెక్యూర్డు క్రెడిటార్ గారు సదరు ఋణగ్రహీత(లు), హామీదారు(లు) నుండి రావలసిన బకాయిలను వసూలు నిమిత్తం ఈ నోటీసు జారీచేస్తున్నారు. ప్రతి ఆస్తికి ఎదుట దిగువ పట్టికలో రిజర్వు ధర & ధరావత్తు వివరములు తెలుపబడినవి.

ఇ-వేలం తేది, సమయం : 17-03-2026
ఉ॥ గం॥ 11.00 నుండి సా॥ గం॥ 4.00 వరకు

బయానా చెల్లింపునకు ఆఖరు తేది: 17.03.2026, మధ్యాహ్నం గం॥ 03.00ల లోపు
బిడ్ పెంపుదల మొత్తం : రూ.10,000/-

ఋణగ్రహీత పేరు/బ్యాంకుకు మొత్తం బకాయిలు: మెస్సర్స్ మావిళ్ళ ఏజెన్సీస్ (ఖాతా సంఖ్య:4017008700001013)

ఋణగ్రహీత: మెస్సర్స్ మావిళ్ళ ఏజెన్సీస్, డోర్ నెం.28-368/1ఎ, కింగ్స్ రోడ్, రామ్ నగర్ కాలనీ, చిత్తూరు-517001. **ప్రొప్రైటర్:** శ్రీ ఎం.కిరణ్ కుమార్, తండ్రి: లేటు ఎం.త్యాగరాజు, 28-1433/3, బాలాజీ కాలనీ, కజూర్, చిత్తూరు-517001. **హామీదారు:** శ్రీమతి మావిళ్ళ కుమారి, భర్త: లేటు ఎం.సి.త్యాగరాజు, 28-1433/3, బాలాజీ కాలనీ, కజూర్, చిత్తూరు-517001.

బ్రాంచ్ ఆఫీస్ : చిత్తూరు-401700 **డిమాండ్ నోటీసు తేది :** 02-05-2016

బకాయి మొత్తం: తేది.31-01-2026 నాటికి బకాయి రూ.38,63,018/- + తదుపరి 01-02-2026 నుండి వడ్డీ మరియు 01-04-2016 నుండి వర్తించే ఇతర ఛార్జీలు & ఖర్చులు. డిమాండ్ నోటీస్ తేదీ తరువాత చెల్లించిన మొత్తం మినహాయించబడుతుంది.

స్వాధీనతా తేది: 04.11.2016 **స్వాధీనతా స్వభావం:** లాంఛనాత్మక స్వాధీనత

తనఖా చేసిన సెక్యూరిటీ / ఆస్తి వివరాలు / యజమాను(లు) పేరు (తనఖా చేసిన ఆస్తి(లు): ప్రాథమిక తనఖా: ఐటమ్ నెం.1: తేది.28.03.2009 నాటి సేల్‌డీడ్ నెం.1295/2009 ప్రకారం శ్రీమతి ఎం.కుమారి గారి పేరున గల ఆస్థి: ఆంధ్రప్రదేశ్, చిత్తూరు జిల్లా, చిత్తూరు మండలం, చిత్తూరు మునిసిపల్ కార్పొరేషన్ సం.72, గంగసపల్లె గ్రామం గ్రామకంఠం, సర్వే నెం.318లో ఉన్న తూర్పు నుండి పడమర వరకు 28 అడుగులు లేదా 8.540 మీటర్లు, ఉత్తరం నుండి దక్షిణం వరకు 25 అడుగులు లేదా 7.625 మీటర్లు, మొత్తం విస్తీర్ణం 700 చదరపు అడుగులు లేదా 77.77 చదరపు గజాలు గల నివాస ఖాళీ స్థలం. **హద్దులు: తూర్పు:** సీనూ రెడ్డి మరియు ఇతరుల ఇల్లు ఇంటి డి.నెం.28-608, **పడమర:** 4½ అడుగుల వెడల్పు ఉమ్మడి లేన్, **ఉత్తరం:** రాజా గారికి చెందిన ఆస్తి, **దక్షిణం:** డి.వి. కమలనాభ నాయుడు మరియు డి.గంగాధరం గార్లు విక్రయించిన భూమి.

ఐటమ్ నెం.2: తేది.28.03.2009 నాటి సేల్‌డీడ్ నెం.1296/2009 ప్రకారం శ్రీమతి ఎం. కుమారి గారి పేరున గల ఆస్థి: ఆంధ్రప్రదేశ్, చిత్తూరు జిల్లా, చిత్తూరు మండలం, చిత్తూరు మునిసిపల్ కార్పొరేషన్ నం.72, గంగనపల్లె గ్రామం గ్రామకంఠం, సర్వే నెం.318లో ఉన్న తూర్పు నుండి పడమర వరకు 19½ అడుగులు లేదా 5.947 మీటర్లు, ఉత్తరం నుండి దక్షిణం వరకు 28 అడుగులు లేదా 8.540 మీటర్లు, మొత్తం విస్తీర్ణం 546 చదరపు అడుగులు లేదా 60.66 చదరపు గజాలు గల నివాస స్థలం. **హద్దులు: తూర్పు:** ఎం.కుమారి ప్లాట్, **పడమర:** 4½ అడుగుల వెడల్పు ఉమ్మడి లేన్, **ఉత్తరం:** ఎం.కుమారి గారి ప్లాట్, **దక్షిణం:** డి.వి.కమలనాభ నాయుడు గారి ఆస్తి.

ఐటమ్ నెం.3: తేది.29.12.2004 నాటి సేల్‌డీడ్ నెం.1863/2005, రిజిస్ట్రేషన్ తేది 16.04.2005 ప్రకారం శ్రీమతి ఎం.కుమారి గారి పేరున గల ఆస్థి: ఆంధ్రప్రదేశ్, చిత్తూరు జిల్లా, చిత్తూరు మండలం, చిత్తూరు మునిసిపల్ కార్పొరేషన్ సం.72, గంగసపల్లె గ్రామం గ్రామకంఠం, సర్వే నెం.318లో ఉన్న తూర్పు నుండి పడమర వరకు 4½ అడుగులు లేదా 1.372 మీటర్లు, ఉత్తరం నుండి దక్షిణం వరకు 28 అడుగులు లేదా 8.540 మీటర్లు, మొత్తం విస్తీర్ణం 126 చదరపు అడుగులు లేదా 14 చదరపు గజాలు గల నివాస ఖాళీ స్థలం. **హద్దులు: తూర్పు:** ఎం.కుమారి గారి ప్లాట్, **పడమర:** డి.ఉర్మిళాదేవి గారి స్థలం, **ఉత్తరం:** ఎం.కుమారి గారి ప్లాట్, **దక్షిణం:** ఉమ్మడి లేన్.

మొత్తం ప్లాట్ విస్తీర్ణం 1372 చదరపు అడుగులు లేదా 152.43 చదరపు గజాలు.

సెక్యూర్డ్ రుణదాతలకు తెలిసిన మేరకు గల ఋణ వివరాలు : బ్యాంకు వారి రికార్డుల ప్రకారం ఋణభారములు లేవు.

రిజర్వు ధర: రూ.12,50,000/- **ధరావత్తు : రూ.1,25,000/-**

ఇ-వేలం నియమ నిబంధనలు : 1) సెక్యూరిటీ ఇంటరెస్ట్ (ఎన్‌ఫోర్స్‌మెంట్) రూల్సు 2002 లోని నియమ & నిబంధనలను అనుసరించి దిగువ తదుపరి తెలిపిన నిబంధనలను అనుసరించి అమ్మకం జరుపబడును.
2) ఆస్తులను 'ఎక్కడ ఎలా ఉన్నవి అక్కడ అలాగే పద్ధతి, అక్కడ ఏమున్నవో అదే పద్ధతిపై" విక్రయించబడతాయి.
3) అధీకృత అధికారి గారి వద్దగల షెడ్యూలులోని సెక్యూర్డు ఆస్తికి సంబంధించిన ఉత్తమ వివరముల మేరకు తెలుపబడినవి. కాని సదరు వివరములలోని తప్పులకు, తప్పుడు వివరములకు, వదిలివేయబడుటలకు అధీకృత అధికారి గారు సమాధానం తెలుపవలసిన అవసరం లేదు.
4) అమ్మకం ఇ-వేలం పోర్టల్ https:// BAANKNET.COM ద్వారా ఆన్‌లైన్‌లో దిగువ సంతకందారు తేది.17-03-2026, ఉదయం గం.11-00 ల నుండి సాయంత్రం గం.4-00ల వరకు నిర్వహించెదరు.
5) అమ్మకం యొక్క పూర్తి వివరములతో నియమ నిబంధనల కొరకు దయచేసి https:// BAANKNET.COM & www.pnbindia.in వెబ్‌సైటులు చూడవలెను.

సర్ఫేసి చట్టం 2002 లోని రూలు 8(6) r/w 9(1) ప్రకారం చట్టబద్ధమైన అమ్మకం ప్రకటన

తేది : 13-02-2026
ప్రదేశం: విశాఖపట్నం
సం/- అధీకృత అధికారి, పంజాబ్ నేషనల్ బ్యాంక్

మహాశివరాత్రికి ముస్తాబైన మల్లప్ప కొండ

కుప్పం పట్టణం(గుడుపల్లె), న్యూస్‌టుడే: గుడుపల్లె మండలం సంగనపల్లె సమీపంలోని మల్లప్ప కొండపై నెలకొన్న శ్రీపర్వత త్రిపుర సుందరీ సమేత శ్రీస్వర్ణగిరి మల్లేశ్వరస్వామి ఆలయాన్ని మహాశివరాత్రికి ముస్తాబు చేస్తున్నారు. కుప్పం ప్రాంత భక్తులే కాకుండా కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాల నుంచి భారీ ఎత్తున భక్తులు రానుండటంతో అవసరమైన ఏర్పాట్లను చేపట్టారు. కొండ ఎక్కే రోడ్డులో వీధి దీపాలు, స్వామివారి ఆలయానికి విద్యుద్దీపాలంకరణ, 2.25 లక్షల రుద్రాక్షలతో పరమ శివుడి రూపాన్ని ఏర్పాటు చేశారు. రుద్రాక్షలతో తయారు చేసిన స్వామి వారి రూపం భక్తులను ఎంతగానో ఆకట్టుకుంటోంది.

2.25 లక్షల రుద్రాక్షలతో రూపుదిద్దుకున్న పరమశివుడి రూపం

సదాశివ సన్యాసీ.. తాపసి కైలాసవాసీ

★ ప్రకృతి అందాల నడుమ సదాశివకోన ★ రేపు మహాశివరాత్రికి పోటెత్తనున్న భక్తులు

వడమాలపేట, న్యూస్‌టుడే: ఎత్తైన కొండలు.. వృక్షాలు.. సుందర జలపాతం.. ప్రకృతి ప్రసాదించిన సుందర ప్రాంతం సదాశివకోన. కోన నడుమ వెలసిన సదాశివేశ్వరుడు మహిమాన్వితుడు. త్రేతాయుగంలో పరశురాముడు ప్రతిష్ఠించినట్లు స్థల పురాణం చెబుతోంది. కోనలో గిరి శిఖరాల నుంచి జాలువారుతున్న జలపాతంలో భక్తులు స్నానమాచరించి శివుణ్ని దర్శిస్తే సంతాన ప్రాప్తి, కోరిన కోర్కెలు నెరవేరుతాయని నమ్మకం. పార్వతీ సమేత సదాశివేశ్వరస్వామి భక్తుల కొంగు బంగారంగా పేరొందాడు.

ఎక్కడుందంటే.. : ఈ ఆలయం తిరుమల పుణ్యక్షేత్రానికి ఆగ్నేయంగా వడమాలపేటకు 14 కిలోమీటర్ల దూరంలోనే ఉంది. ఆదివారం మహాశివరాత్రి సందర్భంగా ఈ ఆలయంలో 5 రోజుల పాటు ఉత్సవాలు జరుగుతాయి. శివరాత్రి రోజున ఆలయానికి భక్తులు పోటెత్తుతారు. ఆ రోజున ఇక్కడ ఉంటే కైలాసంలో ఉన్నట్లేనని భక్తుల భావన. ఆ రోజున పవిత్ర జలపాతంలో స్నానం చేసి ఉపవాసంతో శివలింగానికి పూజలు చేస్తే కైలాస ప్రాప్తి కలుగుతుందని భక్తుల విశ్వాసం.

బస్సు సౌకర్యం: పుత్తూరు నుంచి నాగిలేరు వరకు ఆర్టీసీ బస్సుల్లో వెళ్లొచ్చు. అక్కడి నుంచి సుమారు 7 కిలోమీటర్లు కాలినడకన వెళ్లాలి. ఏర్పేడు నుంచి చెల్లూరు మార్గం ద్వారా ఆలయం వద్దకు జీపులు, కార్లలో వెళ్లొచ్చు. కాలినడకన వెళ్లే వారు వడమాలపేట నుంచి రామసముద్రం మీదుగా వెళ్లాలి.

జలపాతం..

సదాశివేశ్వరుడు

వరి సాగు.. విస్తారం

గుడిపాల మండలంలో విస్తారంగా సాగైన వరి

చిత్తూరు(వ్యవసాయం), న్యూస్‌టుడే: సకాలంలో విస్తారంగా వర్షాలు.. భూగర్భ జలాలు సమృద్ధిగా ఉండడంతో.. రబీ సీజన్ ఆశాజనకంగా జోరందుకుంది. రైతాంగానికి అవసరమైన ఎరువులు, విత్తనాలను జిల్లా వ్యవసాయ శాఖ అందుబాటులో ఉంచింది. రబీ సీజన్ మొదట్లో రెండు నెలలు నత్తనడకన కొనసాగగా.. జనవరి, ఫిబ్రవరి నెలలో ఊపందుకుంది. వ్యవసాయ పంటలతో పాటు.. ఉద్యాన పంటల సాగు విస్తారంగా సాగవుతోంది. రబీ సీజన్ సాధారణ సాగు 28,586 హెక్టార్లు కాగా ఇప్పటి వరకు 21,835 హెక్టార్లు విస్తరించి..76.4శాతం సాగైనట్లు వ్యవసాయ శాఖ లెక్కలు చెబుతున్నాయి.

జోరుగా నాట్లు

జిల్లా రైతాంగం ఈ సీజన్‌లో వరి పంట సాగుకు ఆసక్తి కనబరుస్తున్నారు. తాము పండించిన వరి ధాన్యాన్ని ఆడించి..వినియోగించాలనే సంకల్పంతో అధిక శాతం మంది రైతులు ఎంతో కొంత భూమిలో వరి సాగు చేపడుతుండగా..మరికొందరు వాణిజ్య పంటగా సాగుతో వరి విస్తీర్ణం పెరిగింది. వరి సాధారణ సాగు 10,129 హెక్టార్లు కాగా ఇప్పటి వరకు 7314 హెక్టార్లు విస్తరించి..72.2శాతం సాగైంది. పలు మండలాల్లో ప్రస్తుతం వరి నాట్లు వేస్తున్నారని...సాధారణ సాగు అధిగమించే అవకాశం ఉందని వ్యవసాయ శాఖ అధికారులు పేర్కొంటున్నారు.

యూరియాపై ఆందోళన వద్దు

యూరియాపై రైతులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. ప్రస్తుతం జిల్లాలో 3 వేల టన్నుల యూరియా నిల్వ ఉంది. మరో రెండు రోజుల్లో 1500 టన్నులు జిల్లాకు రానుంది. రైతుసేవా కేంద్రాలు, ప్రైవేటు, హోల్‌సేల్ డీలర్లు, సహకార సంఘాల్లో అందుబాటులో ఉంచుతున్నాం. యూరియా కొరత రాని వ్వకుండా చర్యలు చేపట్టాం. **- మురళి, జిల్లా వ్యవసాయ శాఖ అధికారి**

ప్రశాంతంగా బార్ కౌన్సిల్ ఎన్నికలు

చిత్తూరు(న్యాయవిభాగం), న్యూస్‌టుడే: రాష్ట్ర బార్ కౌన్సిల్ నూతన కార్యవర్గానికి రాష్ట్ర వ్యాప్తంగా కోర్టుల్లోని బార్ కార్యాలయాల్లో శుక్రవారం ఎన్నికలు జరిగాయి. చిత్తూరులో బార్ కౌన్సిల్ ఎన్నికలు ప్రశాంతంగా జరిగినట్లు చిత్తూరు బార్ అసోసియేషన్ అధ్యక్షుడు, ఎన్నికల అధికారి శంకరనాయుడు తెలిపారు. స్థానిక జిల్లా కోర్టు ప్రాంగణంలోని బార్ అసోసియేషన్ కార్యాలయంలో ఉదయం 10.30 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఎన్నికల ఓటింగ్ జరిగిందన్నారు. ఈ ఎన్నికల్లో 143 మంది సభ్యులు పోటీ చేస్తుండగా.. ఇందులో 23 మందిని ఎన్నికల ద్వారా ఎన్నుకోనున్నట్లు చెప్పారు. చిత్తూరులో 423 మంది న్యాయవాదులు ఓటర్లుగా ఉండగా..392 మంది న్యాయవాదులు ఓటు హక్కు వినియోగించుకున్నారన్నారు. బ్యాలెట్ పెట్టెలను హైకోర్టులోని బార్ కౌన్సిల్ కార్యాలయానికి పంపామని చెప్పారు.

వ్యాయామ ఉపాధ్యాయుడి సస్పెన్షన్

చిత్తూరు విద్య, న్యూస్‌టుడే: విద్యార్థినితో అసభ్యకరంగా ప్రవర్తించిన వ్యాయామ సంచాలకుడు(పీడీ) చంద్రశేఖర్‌ను సస్పెండ్ చేసినట్లు డీఈవో రాజేంద్రప్రసాద్ తెలిపారు. పెనుమూరు మండలంలోని ఓ ప్రభుత్వ పాఠశాలలో పీడీగా పనిచేస్తున్న అతను ఈ విద్యా సంవత్సరం మొదట్లో ఎనిమిదో తరగతి బాలికపై అసభ్యకరంగా ప్రవర్తించడంతో విద్యార్థిని తల్లి విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్‌కు ప్రజా సమస్యల వేదికలో ఫిర్యాదు చేశారు. స్పందించిన విద్యాశాఖ రాష్ట్ర ఉన్నతాధికారులు విచారణ చేపట్టి చర్యలు తీసుకోవాలని డీఈవోని ఆదేశించారు. ఆయన చిత్తూరు డీవైఈవో ఇందిరను విచారణాధికారిగా నియమించారు. విచారణ నివేదికను పరిశీలించి పీడీని విధుల నుంచి తాత్కాలికంగా తొలగిస్తూ డీఈవో ఉత్తర్వులు జారీ చేశారు.

వరి యంత్రాన్ని ఢీకొన్న లారీ.. ఒకరి మృతి

యాదమరి, న్యూస్‌టుడే: చెన్నై-బెంగళూరు జాతీయ రహదారి మొర్దానపల్లి బీఎంఆర్ షోరూమ్ వద్ద శుక్రవారం ఉదయం జరిగిన రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి చెందాడు. బంగారుపాళ్యం నుంచి చిత్తూరు వైపు వస్తున్న వరిని బియ్యంగా మార్చే యంత్రాన్ని వెనుక నుంచి కంటైనర్ లారీ ఢీకొంది. ఈ ప్రమాదంలో వరి యంత్రంలో ఉన్న తవణంపల్లి మండలం టి.పుత్తూరుకు చెందిన లోకనాథరెడ్డి(47), ట్రాక్టరు డ్రైవర్ బి.పవన్‌కుమార్ తీవ్రంగా గాయపడ్డారు. వీరిని వెంటనే 108లో స్థానికులు చిత్తూరు ప్రభుత్వాసుపత్రికి తరలించగా పరీక్షించిన వైద్యులు లోకనాథరెడ్డి మృతి చెందినట్లు తెలిపారు. పవన్‌కుమార్ చికిత్స పొందుతున్నాడు. కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై ఈశ్వర్ తెలిపారు.

వైద్యాధికారులు వివరణ ఇవ్వాలి

చిత్తూరు (వైద్యవిభాగం): పుంగనూరు సామాజిక ఆరోగ్య కేంద్రంలో గతంలో పనిచేసిన వైద్యాధికారులు ఉషశ్రీ, రామమూర్తి నాయక్, జూనియర్ సహాయకులు భార్గవ్‌లు పలు పొరపాట్లకు వివరణ ఇవ్వాలని ప్రభుత్వ ముఖ్యకార్యదర్శి సౌరభ్‌గౌర్ శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు. విధి నిర్వహణలో నిర్లక్ష్యంగా ఉండటం. . నిబంధనలను అతిక్రమించి ప్రభుత్వ నిధులు దుర్వినియోగం చేయడం, తదితర కారణాలపై అభియోగాలు ఉన్నాయన్నారు.

ప్రభుత్వ హామీలు అమలు చేయాలి

ధర్నా చేస్తున్న ఎస్టీయూ నాయకులు, ఉపాధ్యాయులు

చిత్తూరు విద్య, న్యూస్‌టుడే: ఉపాధ్యాయులకు ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలన్నింటినీ ప్రభుత్వం అమలు చేయాలని ఎస్టీయూ జిల్లా అధ్యక్ష, ప్రధానకార్యదర్శులు మదన్‌మోహన్‌రెడ్డి, షేక్ ఇలియాజ్ తెలిపారు. ఉపాధ్యాయుల సమస్యలను ప్రభుత్వం పరిష్కరించాలని ఎస్టీయూ రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు జిల్లా కమిటీ నగరంలోని గాంధీ విగ్రహ కూడలి వద్ద శుక్రవారం ధర్నా నిర్వహించింది. అనంతరం జిల్లా సచివాలయానికి వెళ్లి డీఆర్వో మోహన్‌రావుకు వినతిపత్రం అందజేశారు. సీనియర్ నాయకుడు గంటామోహన్, రాష్ట్ర అదనపు ప్రధానకార్యదర్శి పురుషోత్తం, ఉపాధ్యక్షుడు దేవరాజులరెడ్డి, ఎస్టీయూ నాయకులు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.

67 కేసుల్లో.. రూ.60,700 జరిమానా

చిత్తూరు (నేరవార్తలు), న్యూస్‌టుడే: చిత్తూరు నగరంలో డ్రంకన్ డ్రైవ్, బహిరంగ ప్రదేశంలో మద్యపానం, న్యూసెన్స్‌పై 67 కేసులు నమోదు చేసి రూ.60,700 జరిమానా విధించినట్లు చిత్తూరు రెండో పట్టణ నెట్టికంఠయ్య తెలిపారు. మద్యం మత్తులో వాహనాలను నడుపుతున్న ఐదుగురిని గుర్తించి రూ.10 వేలు చొప్పున రూ.50 వేలు జరిమానా విధించినట్లు చెప్పారు. బహిరంగ ప్రదేశంలో మద్యం తాగుతున్న 8 మందిపై కేసులు నమోదు చేసి రూ.8 వేలు, న్యూసెన్స్ కింద 54 మందికి రూ.2,700 జరిమానా విధించినట్లు చెప్పారు.

EENADU Classifieds

BUSINESS SERVICES

FOR SALE

వాల్యూస్‌స్టీల్ 92.5 వెండిఆభరణాలు, [illegible] సిల్వర్‌స్టీల్ [illegible] ✆ 9849027171.

FINANCIAL SERVICES

స్థిరాస్తులపై ఆంధ్రప్రదేశ్ అంతటా మార్టిగేజ్ లోన్స్ [illegible] Xerox పేపర్స్‌పై 2nd మార్టిగేజ్ లోన్ ఇవ్వబడును. 50లక్షలలోపు. [illegible] ✆ 93969 99669.

HEALTH & CARE

PAEDIATRIC

[illegible] డా॥ కె.కిరణ్ (M.D., Pediatrics, SVMC & Ex. Senior Resident RUIA, Fellow in Neonatology) [illegible] 24X7 [illegible] ✆ 63035 53359.

REAL ESTATE

PLOT FOR SALE

GENERAL

[illegible] 9966262221/ 9502774175

గమనిక [illegible]

[illegible] ✆ 80997 85333.

[illegible] సంప్ర: 7013157825.

LEASE

GENERAL

తెలంగాణ, ఖమ్మంలో 3021 [illegible] 9848531544. bit.ly/4rMldEv

LEASE/ RENT

GENERAL

Semi-Permanent Shed with Partly Open&Partly Sheet Roofing. Total Area: 11,431 Sq.ft. (161'x71')- 330 Ankanas. Water & Power Supply Available. Cont:8074585465.

JOBS

WANTED MALE Process Associates Qual: Degree/ Diploma with Typing Skills of 25 NWPM, Sal: 14K to 18K. Mob: 80967 30137.

B/W 5 లైన్ల ప్రకటన రూ. 500/- Colour 5 లైన్ల ప్రకటన రూ. 600/- మాత్రమే

80085 13290

మీ చిన్నారులకు పుట్టిన రోజు శుభాకాంక్షలు ఈనాడు ద్వారా తెలపండి
B/W: రూ. 600 Colour: రూ. 800

ప్రకటనలపై 5% GST వర్తించును

Wanted: Female Teachers for Primary Maths & Science, Higher Maths (upto 8th)&Hindi. Fluency in English is Must. Bhuvaneshwari Vidyaniketan, Tiruchanur. Cell:9966371716.

Digital పోర్టల్ [illegible] Manager/ Sales Staff కావలెను. M/F, A:19-35, Q:Inter/ Degree ✆ 9182125692, 9705826033.

NARAYANA ENGINEERING COLLEGES — We are HIRING [illegible]

[illegible] ✆9966129199

[illegible] Qual: [illegible] Cont: 9701425835.

మార్కెటింగ్ డెవలప్‌మెంట్ [illegible] -2Nos. అర్హత: MBA/ B.Com/ B.Sc. [illegible] (Tally)-1, [illegible] ✆ 97034 02722

[illegible] Sal: 18k to 20K. ✆96404 00073, 98485 71888.

[illegible] ✆ 80080 94129.

[illegible] ✆ 9700458265/ 9848257090.

చిత్తూరు

• చిత్తూరు • పూతలపట్టు • గంగాధరనెల్లూరు • నగరి

మొగిలీశ్వర స్వామి ధ్వజారోహణం

బంగారుపాళ్యం, న్యూస్‌టుడే: శ్రీమొగిలీశ్వర స్వామి మహాశివ రాత్రి బ్రహ్మోత్సవాల్లో భాగంగా శుక్రవారం ధ్వజారోహణం పూజలు జరిగాయి. ఉభయదారులుగా బంగారుపాళ్యం గోమతి స్పిన్నర్ నిర్వాహకులు వ్యవహరించారు. ఈవో మునిరాజ, ఆలయ వంశపారంపర్య ధర్మకర్త విజయకుమార్ పాల్గొన్నారు. **సి.రామాపురంలో..** **ఎనుమూరు, న్యూస్‌టుడే:** చింతపెంట పంచాయతీ సి.రామాపురం గ్రామంలో వెలసిన శ్రీప్రసన్న పార్వతీ సమేత రామలింగేశ్వరస్వామి ఆలయంలో శుక్రవారం ధ్వజారోహణం వేడుకగా నిర్వహించారు. మహాశివ రాత్రి ఉత్సవాల సందర్భంగా ఆలయ ఆవరణలో కలశస్థాపన చేసి గణపతి హోమం చేశారు. ఆలయ ధర్మకర్త ఈశ్వర్‌రెడ్డి, ఏఎంసీ మాజీ ఛైర్మన్ కమలాకర్‌రెడ్డి, నిర్వాహకులు పాల్గొన్నారు. పెనుమూరు శివాలయంలో ఆర్యవైశ్య సంఘం వారి ఆధ్వర్యంలో అభిషేకాలు, హోమాలు జరిగాయి.

పి.కొత్తకోటలో ట్రామాకేర్ ఏర్పాటు చేయాలి

పూతలపట్టు, ఐరాల, న్యూస్‌టుడే: పూతలపట్టు మండలంలోని పి.కొత్తకోట సామాజిక ఆరోగ్య కేంద్రం(సీహెచ్‌సీ)లో ట్రామాకేర్ సెంటర్ ఏర్పాటు చేయాలని ఎమ్మెల్యే మురళీమోహన్ శుక్రవారం అసెంబ్లీలో జరిగిన ప్రశ్నోత్తరాల సమయంలో ప్రస్తావించారు. జగమర్ల నుంచి నేంద్రగుంట వరకు ఉన్న జాతీయ రహదారిపై ప్రమాదాలు జరుగుతున్నాయని, క్షతగాత్రులను తిరుపతి రుయాకు గాని.. తమిళనాడు రాష్ట్రం వేలూరు సీఎంసీకి తరలించి చికిత్స చేయాల్సి వస్తోందన్నారు. ఈలోగా వారు మృతి చెందుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ జాతీయ రహదారిపై అందుబాటులో ఉండేవిధంగా పి.కొత్తకోట సీహెచ్‌సీలో ట్రామా కేర్ ఏర్పాటు చేయడం ద్వారా గాయపడినవారిని రక్షించవచ్చని ఎమ్మెల్యే చెప్పారు.

నగరి పోలీసులపై అవాస్తవాలు ప్రచారం: సీఐ

నగరి, న్యూస్‌టుడే: తిరువళ్లూరులో నగరి పోలీసులపై సామాజిక మాధ్యమాల్లో వైరలవుతున్న అంశాలు పూర్తిగా అవాస్తవాలని నగరి సీఐ మల్లికార్జునరావు శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. చోరీ కేసులో నిందితుడి సమాచారం మేరకు బంగారు నగలు తిరువళ్లూరులోని బంగారు దుకాణంలో విక్రయించినట్లు వెల్లడైందన్నారు. ఆ కేసు విషయంలో విచారించడానికి తమిళనాడు డీఎస్పీకి సమాచారం తెలిపి, పూర్తి అనుమతితో వెళ్లామన్నారు. రికార్డులు పరిశీలించే సమయంలో స్థానిక మీడియా వీడియోలు తీసి వక్రీకరించడాన్ని ఖండిస్తున్నామన్నారు.

16న చిత్తూరులో మయాన సేవ

చిత్తూరు(క్రీడలు): మహా శివరాత్రి మరుసటి రోజున చిత్తూరులో శ్రీ అంకాళపరమేశ్వరి దేవస్థానం ఆధ్వర్యంలో దక్ష సంహారం నిమిత్తం మయానసేవను నిర్వహించనున్నట్లు ఉత్సవ కమిటీ అధ్యక్షుడు కేఎంకుమార్ అన్నారు. చిత్తూరు నగరం గుర్రప్పనాయుడువీధిలోని శ్రీ అంకాళ పరమేశ్వరి ఆలయంలో శుక్రవారం ఉత్సవ కరపత్రాలు ఆవిష్కరించారు.

వసతి గృహం తనిఖీ

నగరి, న్యూస్‌టుడే: కరకంటాపురం వద్ద ప్రభుత్వ బాలుర వసతి గృహాన్ని జిల్లా మలేరియా అధికారి నవీన్ తేజ్ రాయల్ శుక్రవారం తనిఖీ చేశారు. వసతి గృహంలోని వంటగది, మరుగుదొడ్లు, స్నానాల గదులు, పరిశీలించి నిర్వాహకులకు తగిన సూచనలిచ్చారు.

VEHICLE FOR SALE
Vehicle No: AP-40-BR-2846
Vehicle: MARUTI-ERTIGA-ZXI
Model : 2024
*As is where is condition
SUNDARAM FINANCE LIMITED
2-928/1, Postal colony
Kogareddypalle,CHITTOOR.
Phone: 08572-222552
Cell:9440909748, 8333994065

బ్లాక్‌స్పాట్లు 39

- నాలుగు నియోజకవర్గాల్లో నిత్యం ప్రమాదాలు
- నివారణ చర్యల్లో తీవ్ర జాప్యం

ఇరువారం వద్ద శుక్రవారం జరిగిన ప్రమాద స్థలంలోనే ఇటీవల బోల్తా పడిన ట్రాక్టర్

చిత్తూరు(జిల్లా పంచాయతీ), న్యూస్‌టుడే: చెన్నై-బెంగళూరు జాతీయ రహదారిని దాటి చిత్తూరు-గుడియాత్తం అంతరాష్ట్ర రహదారిలోకి వెళ్లాలి. రోడ్డు క్రాస్ చేసే ప్రాంతంలో సర్వీసు రోడ్డు గానీ, వంతెన గానీ లేదు. వాహనాలు ఇష్టానుసారం రోడ్డు దాటుతున్నాయి. ఈ కూడలిలో శుక్రవారం ఉదయం యాదమరి వైపు నుంచి వచ్చిన ద్విచక్ర వాహనాన్ని తప్పించబోయి కంటైనర్ లారీ పక్కనే ఉన్న కారుపై బోల్తాపడింది. కారులో ఉన్న గుడిపాల మండలం రామాపురానికి చెందిన సాఫ్ట్‌వేర్ ఉద్యోగి దుర్మరణం చెందాడు.

పట్టించుకోని హైవే అధికారులు

ఈ రహదారిలో గంటకు 120-140 కి.మి వేగంతో వాహనాలు వెళ్తుంటాయి. ఆ సమయంలో వాహనాలు అడ్డుపడితే నియంత్రించడం అసాధ్యం. దాంతో నిత్యం ప్రమాదాలు జరుగుతున్నాయి. హైవే అధికారుల దృష్టికి పలుమార్లు సమస్యను తీసుకెళ్లినా ప్రమాద నియంత్రణ చర్యలు లేవు. ✦ చిత్తూరు, జీడీ నెల్లూరు, పూతలపట్టు, నగరి నియోజకవర్గాల పరిధిలో మొత్తం 39 బ్లాక్ స్పాట్‌లను గుర్తించారు. అంతటితో సరి నివారణ చర్యలు చేపట్టడం ఆలస్యమవుతుండటంతో ప్రమాదాల్లో పలువురు ప్రాణాలు కోల్పోతుండగా, అనేక మంది క్షతగాత్రులవుతున్నారు.

ఎక్కడెక్కడంటే..

✦ శుక్రవారం ప్రమాదం జరిగిన ప్రాంతానికి కూత వేటు దూరంలో బాలాత్రిపుర సుందరి ఆలయం వద్ద ప్రమాదకరమైన మలుపు ఉంది. దగ్గరకు వచ్చే వరకూ ఎదురుగా వచ్చే వాహనం కనిపించదు. దీనికి తోడు ఓ వైపు దారి దెబ్బతినడంతో ఒకే వైపున వాహనాలు రాకపోకలను సాగిస్తుండటంతో రోజూ ప్రమాదాలు పరిపాటిగా మారాయి.

✦ చిత్తూరు నుంచి బెంగళూరు, పలమనేరు వైపు వెళ్లే ప్రైవేటు వాహనాలు తిరుపతి హైవే కలిసే ప్రాంతానికి సర్వీసు రోడ్డులో వెళ్తున్నాయి. ఇరుకైన రోడ్డులో భారీ వాహనాలు ఎదురుగా వచ్చే సమయంలో ప్రమాదాలు జరుగుతున్నాయి. ✦ జీడీనెల్లూరు మండలం తాణా వద్ద తిరుత్తణి, పుత్తూరు రోడ్డులోకి వెళ్లే క్రమంలో సూచిక బోర్డులు, సర్వీసు రోడ్డు లేకపోవడంతో అటు ఇటు వాహనాలు మారే క్రమంలో ప్రమాదాలు జరుగుతున్నాయి.

అరికడతాం ఇరువారం కూడలితో పాటు ఎక్కువ ప్రమాదాలు జరుగుతున్న ప్రాంతాలను గుర్తించి నివారణ చర్యలు చేపడతాం. వాహనదారులూ రోడ్డు నిబంధనలు పాటించాలి.
- నిత్యబాబు, సీఐ, చిత్తూరు ట్రాఫిక్

ఎంపీ దగ్గుమళ్లతో లోకేశ్

థామస్ కుటుంబసభ్యులతో..

జగన్ సతీమణి ప్రతిమకు మంగళగిరి పట్టుచీర అందజేస్తున్న లోకేశ్

గాలి భానుప్రకాష్ కుటుంబసభ్యులతో..

ఎమ్మెల్యే మురళీమోహన్ కుటుంబం..

IN THE COURT OF THE ADDL.CIVIL JUDGE (SENIOR DIVISION) OF CHITTOOR
I.P.No. 3 of 2026

Between:
V.V.Ravindranatha Sarma,S/o Late V.V.S.Sarma, 29-487/F, Guruswamy Naidu Colony,Ganganapalli Chittoor,A.P ...Petitioner
And:
B.Narasimha Reddy & 7 others ... Respondents

NOTICE TO THE RESPONDENTS 1 TO 8 & GENERAL NOTICE TO PUBLIC

To
1.**B.Narasimha Reddy** S/o B.Konda Reddy, residing at D.No.23-367/1, Santhinagar Colony, Kongareddi palle, Chittoor.
2.**Sugunakar Reddy,** S/o Viswanadha Reddy, residing at Kaligavedu Village and Post, G.D. Nellore Mandal, Chittoor District.
3.**T.Narasimhulu Reddy** S/o Krishna Reddy, LIC Agent, Office of LIC of India, Gandhi road, Chittoor District A.P. residing at Muthu Mastery, Church Street, Chittoor District – A.P.
4.**Naveen Kumar** S/o Chenchaiah, residing at Santhapet, Chittoor Town and District A.P.
5.**Chengalrayudu @ Rayudu,** S/o Rayudu, Lakshmi Jewelers, Bazar Street, Chittoor
6.**S.Mohiddan** S/o Aslam Basha, LIC Agent, Office of LIC of India, Gandhi road, Chittoor District A.P.
7.**Surendranath Reddy @ Suri** s/o Chennakesava Reddy, residing at Provision Shop, residing at Thotapalyam, Gandhi Road, Chittoor District A.P.
8.**R.Lokamma** W/o Lokanadha Reddy, residing at Gudugumuru, Greamspet, Chittoor Town and District A.P.
Sir, Please take notice that the petitioner has filed above IP against you to declare him as an Insolvent.The said IP is posted to **25.03.2026** for your appearance. Hence, the general public and **No.s 1 to 8** of you please be present on the said date before the said court on **25.03.026 at 10.30 A.M,** either in person or an Advocate and file your objection if any, failing which the matter will be decided in your absence as ex-parte.
Hearing Date : 25-03-2026
Place: Chittoor
Dt.13-02-2026
Sd/-**D.RAJENDRA**
Counsel for Petitioner

నేడు విద్యుత్తు ఉండని ప్రాంతాలు

పెనుమూరు, పాలసముద్రం, న్యూస్‌టుడే: నియోజకవర్గంలోని పెనుమూరు, గంగాధరనెల్లూరు, పాలసముద్రం మండలాల పరిధిలోని విద్యుత్తు ఉప కేంద్రాల్లో చేపట్టనున్న మరమ్మతుల కారణంగా శనివారం విద్యుత్తు సరఫరాలో అంతరాయం ఉంటుందని డీఈ శేషాద్రిరెడ్డి ఓ ప్రకటనలో తెలిపారు. ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు విద్యుత్తు సరఫరా ఉండదని పేర్కొన్నారు. **పుత్తూరు, న్యూస్‌టుడే:** పుత్తూరు పట్టణం, గ్రామీణ మండలంలో విద్యుత్తు సబ్‌స్టేషన్‌లో మరమ్మతులు, విద్యుత్తు లైన్లపై పడుతున్న చెట్ల కొమ్మలను తొలగించేందుకు శనివారం ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు విద్యుత్తు కోత విధిస్తున్నట్లు ఈఈ దేవ ఆశీర్వాదం శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు.

మోతాదుకు మించి రసాయన ఎరువులు వాడొద్దు

పుత్తూరు: రైతులు పంటలకు మోతాదుకు మంచి రసాయన ఎరువులు, సస్యరక్షణ చర్యలు చేపట్టడం వల్ల భూసారం దెబ్బతిని పంట దిగుబడులపై ప్రభావం చూపుతుందని తిరుపతి జిల్లా వనరుల కేంద్రం సహాయ సంచాలకులు సౌభాగ్యలక్ష్మి పేర్కొన్నారు. పుత్తూరు వ్యవసాయ సహాయ సంచాలకుల కార్యాలయంలో శుక్రవారం డివిజన్‌లోని రైతు సేవా కేంద్రం సిబ్బందికి శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. పుత్తూరు వ్యవసాయ సహాయ సంచాలకులు లక్ష్మీదేవి, జిల్లా వనరుల కేంద్రం వ్యవసాయాధికారి వేణుగోపాల్, పుత్తూరు వ్యవసాయాధికారి కోదండయ్య పాల్గొన్నారు.

108 ఉద్యోగుల హర్షం

జీడీనెల్లూరులో కృతజ్ఞతలు చెబుతున్న ఉద్యోగులు

పాలసముద్రం, న్యూస్‌టుడే: 108 అంబులెన్స్ సర్వీసెస్‌లో పనిచేస్తున్న ఉద్యోగ, సిబ్బందికి కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక వేతనాలు పెంచడంతో ఉద్యోగులు థ్యాంక్యూ సీఎం సార్ అంటూ హర్షం వ్యక్తం చేశారు. మండలంలోని స్థానిక ప్రభుత్వ ప్రాథమిక ఆరోగ్య కేంద్ర ఆవరణంలో ఈఎంటీ, పైలట్లు కృతజ్ఞతలు తెలిపారు. ✦ **గంగాధరనెల్లూరు, న్యూస్‌టుడే:** స్థానిక ఆరోగ్యకేంద్ర ఆవరణలో 108 వాహన ఉద్యోగుల జిల్లా కార్యవర్గసభ్యులు ప్రదీప్‌కుమార్, సందీప్, చేతన్‌బాబు ప్లకార్డులు ప్రదర్శించారు. ✦ **గుడిపాల :** గుడిపాలలో సిబ్బంది శివకుమార్, మహేష్, బాబీ తదితరులు ప్లకార్డులు ప్రదర్శిస్తూ హర్షం వ్యక్తం చేశారు.

మత్తు పదార్థాలకు బానిసకావొద్దు

చిత్తూరు విద్య, న్యూస్‌టుడే: విద్యార్థులు మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలని ఒకటో పట్టణ సీఐ మహేశ్వర్ తెలిపారు. మత్తు పదార్థాల నివారణకు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై నగరంలోని గిరింపేట నగరపాలకోన్నత పాఠశాలలో శుక్రవారం అవగాహన కార్యక్రమం నిర్వహించారు. డీసీపీవో సుబ్రహ్మణ్యం, ఐరాల సీడీపీవో నిర్మల, యూపీహెచ్‌ఎస్ ఎంవో కిరణ్మయి, ఎంఈవో-2 మోహన్, పాఠశాల ప్రధానోపాధ్యాయుడు మోహన్ పాల్గొన్నారు.

సిల్వర్ జూబ్లీ కప్పును చూపుతున్న ప్రిన్సిపల్ హేమలత, ఎస్సై రాజశేఖర్, అధ్యాపకులు

ఉన్నత శిఖరాలు అధిరోహించాలి

పాలసముద్రం: తల్లిదండ్రుల ఆకాంక్షలకు అనుగుణంగా విద్యార్థులు ఉన్నత శిఖరాలు అధిరోహించాలని కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ హేమలత, ఎస్సై రాజశేఖర్ పేర్కొన్నారు. శుక్రవారం మండలంలోని స్థానిక ప్రభుత్వ జూనియర్ కళాశాలలో 25వ సంవత్సర(సిల్వర్ జూబ్లీ) వేడుకలు ఘనంగా నిర్వహించారు. క్రీడాపోటీల్లో గెలుపొందిన విద్యార్థులకు బహుమతులు అందించారు. సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి. ఎంఈవో రాజేంద్రప్రసాద్, గిరిజ, అధ్యాపకులు, ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయులు పాల్గొన్నారు.

స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా
ఎ.సి.బి., వడమాలపేట బ్రాంచ్, చిత్తూరు జిల్లా
లాకర్ల బ్రేక్ ఓపెన్ ప్రకటన
ఈ క్రింది పొందుపరచబడిన సేఫ్ డిపాజిట్ లాకర్ల నంబర్ల కిరాయిదారులు లాకర్స్ అద్దె సుదీర్ఘ కాలంగా చెల్లించకపోవడం వలన వీటిని బ్రేక్ ఓపెన్ చేయుటకు బ్యాంకు వారు నిర్ణయించినారు. ఈ క్రింది ప్రకటన ఆధారంగా సదరు కిరాయిదారులు 16.03.2026 తేది సోమవారం మ. 3. గం॥లలోపు పూర్తి అద్దె బకాయి చెల్లించి, లాకరును క్రమ బద్ధీకరించు కొనగలరు లేదా స్వాధీనపరచగలరు. లేని యెడల సదరు లాకరు బ్రోకెన్ ఓపెన్ చేయబడును.

వ.నెం.	లాకరు నెం.	కిరాయిదారుపేరు	బాకాయి మొత్తం (రూ)
1.	C-1/35	యం.మురళీనాథ్ శెట్టి, తండ్రి లేట్ చంద్రశేఖర్ శెట్టి డి.నెం.1-74, బజారు వీధి, వడమాలపేట	66,000/- + GST

ప్రదేశం : తిరుపతి. తేది : 13-02-2026
సం/- బ్రాంచ్ మేనేజర్, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా

మేమున్నాం.. మీకు తోడుగా..

(10 AM TO 1 PM)
చిత్తూరు నగరం: 80085 74598
నగరి: 9866112017
గంగాధరనెల్లూరు: 80085 74605
పూతలపట్టు: 9505557466

చిత్తూరు నగరం, న్యూస్‌టుడే: సమస్య: స్థానిక కొంగారెడ్డిపల్లి శేషపిల్లర్ వీధిలో డ్రైనేజీ కాలువ నుంచి దోమల బెడద ఎక్కువగా ఉంటోంది. **- స్థానికులు**

సమాధానం: కాలువలో దోమల నివారణకు రసాయనాలు పిచికారీ చేస్తాం. **-లోకేష్, నగరపాలక ఆరోగ్యాధికారి**

పాలసముద్రం, న్యూస్‌టుడే: సమస్య: కోదండరామాపురం పంచాయతీ పరిధిలోని గ్రామంలో గ్రామానికి సరఫరా చేసే తాగునీటి పైపులైను మరమ్మతుకు గురైంది. నీళ్లు వృథాగా పోతున్నాయి. **-హరి, గ్రామస్థుడు**

సమాధానం: మరమ్మతుకు గురైన పైపును సరిచేసి కలుషితం లేని తాగునీరు అందిస్తాం. **-సత్యనారాయణ, డిప్యూటీ ఎంపీడీవో**

యూరియాకు అదనపు వ్యయం

పెనుమూరు, న్యూస్‌టుడే: రైతులు యూరియా కొనుగోలుకు అసౌకర్యానికి గురవుతున్నారని సింగిల్‌విండో అధ్యక్షుడు శ్రీనివాసులు ఓ ప్రకటనలో తెలిపారు. మండలంలో ప్రైవేటు డీలర్లు యూరియా కావాలంటే అదనంగా రసాయన మందులు కాని డీఏపీ వంటివి కొనుక్కోవాలని చెబుతున్నారని అన్నారు. దీంతో రైతులు తప్పని పరిస్థితుల్లో అదనంగా నగదు చెల్లించి కొనుగోలు చేయాల్సి వస్తోందని పేర్కొన్నారు. ఈ విషయమై మండల ఏవో సుహర్‌లతను వివరణ కోరగా. . ఈ విషయం మా దృష్టికి రాలేదన్నారు. సింగిల్‌విండోకు కూడా స్పిక్ ఎరువు కేటాయించామని.. ఒకటి రెండు రోజుల్లో వస్తుందని చెప్పారు.

మహాశివరాత్రి ఉత్సవాలు ప్రారంభం

శేషవాహనంపై శ్రీకాళభైరేశ్వరస్వామి

తవణంపల్లె, న్యూస్‌టుడే: తవణంపల్లెలోని శ్రీకాళభైరేశ్వరస్వామి ఆలయంలో శుక్రవారం మహాశివరాత్రి ఉత్సవాలు ప్రారంభమయ్యాయి. ఉదయం సాలి కులస్థుల ఆధ్వర్యంలో ఉదయం ధ్వజారోహణం, అభిషేకం, అన్నాభిషేకం చేశారు. రాత్రి ఉభయదారులు గోనెపల్లి గ్రామానికి చెందిన జగదీశ్వర్‌నాయుడు కుటుంబ సభ్యులు శేషవాహనంపై స్వామిని పురవీధుల్లో ఊరేగించారు.

బంగారుపాళ్యం, న్యూస్‌టుడే: మొగిలీశ్వర స్వామి ఆలయంలో రాత్రి శేషవాహనంపై స్వామి వారిని పురవీధుల్లో ఊరేగించారు. స్వామి వారికి గ్రామస్థులు పూజలు చేసి మంగళ హారతులిచ్చారు.

15న అగస్తీశ్వర ఆలయంలో..

చిత్తూరు(సంతపేట), న్యూస్‌టుడే: మహాశివరాత్రి ఉత్సవాలను ఈ నెల 15న చిత్తూరులోని శ్రీ కామాక్షి అంబికా సమేత శ్రీ అగస్తీశ్వర దేవస్థానంలో నిర్వహించనున్నట్లు దేవస్థానం ఛైర్మన్ చంద్రశేఖర్ తెలిపారు. శుక్రవారం ఆలయంలో జరుగుతున్న ఏర్పాట్లను పరిశీలించి, ఉత్సవ కరపత్రాల్ని ఆవిష్కరించారు.

జ్యోతిర్లింగాల ప్రతిమ

నగరి, న్యూస్‌టుడే: కీళ్లపట్టు చంద్రమౌళీశ్వరస్వామి ఆలయంలో మహా శివరాత్రి సందర్భంగా ప్రత్యేక ఏర్పాట్లు సిద్ధం చేశారు. ఏటా వినూత్న రీతిలో శివ ప్రతిమలు చేయడం ఆనవాయితీ. ఈ ఏడాది 12 జ్యోతిర్లింగాలు, శ్మశానాధీశుని అవతారంలో శివుని ప్రతిమలు భక్తుల దర్శనార్థం ఏర్పాటు చేశారు. జ్యోతిర్లింగాలు వివిధ ఆకృతిలో ఆలయం ఆవరణలో రూపొందించారు.

సమావేశంలో మాట్లాడుతున్న ప్రిన్సిపల్ చంద్రమౌళి

ఇంధనం పొదుపుగా వాడుకోవాలి

పుత్తూరు: పెట్రోల్, డీజిల్, వంట గ్యాస్, నూనె వంటి ఇంధనాలు పొదుపుగా వాడాలని, లేదంటే భవిష్యత్తులో మానవాళికి ముప్పు ఏర్పడే ప్రమాదం ఉందని కళాశాల ప్రిన్సిపల్ చంద్రమౌళి పేర్కొన్నారు. పుత్తూరు ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో శుక్రవారం ఇంధన పొదుపుపై అవగాహనా కార్యక్రమం నిర్వహించారు. వైస్ ప్రిన్సిపల్ మన్యం నరసింహులు, అధ్యాపకులు పద్మావతి, శ్రీనివాసులు, బాబురావు, శ్రీనివాసులు, షర్మిల, హరిబాబు, నాగేశ్వరరావు, గాయత్రి, వరలక్ష్మీ, సుజల, స్మిత, స్వప్న, విద్యార్థులు పాల్గొన్నారు.

మామిడి సస్యరక్షణపై రైతులకు శిక్షణ

యాదమరి, న్యూస్‌టుడే: మామిడి పంట సస్యరక్షణ చర్యలపై రైతులకు శిక్షణనిచ్చారు. స్థానిక ఎంపీడీవో కార్యాలయంలోని సమావేశ మందిరంలో ఉద్యానవన శాస్త్రవేత్త శ్రీనివాసులురెడ్డి, జిల్లా సూక్ష్మ సేద్య ప్రాజెక్టు డైరెక్టర్ పి.వి.రమణ రైతులకు సూచనలు, సలహాలు అందించారు. ఉద్యానవనశాఖ అధికారులు పల్లవి, లక్ష్మీప్రసన్న, ఎంపీడీవో పెంచల వీరేంద్ర, పీఏసీఎస్ ఛైర్ పర్సన్ చిత్ర, నాయకులు పాల్గొన్నారు.

శుభస్వీకరణ

మహోన్నత మార్గదర్శకత్వంతో ప్రేమ, ఆప్యాయత, అనురాగాలతో మమ్ములను ఆదరించి, మా మనస్సులలో చెరగని ముద్రవేసి, మా ఉన్నతికి కారకులైన మా తండ్రి
శ్రీ బొల్లినేని యతిరాజులు నాయుడు గారు
05-02-2026వ తేది స్వర్గస్తులైనారు.
వారి పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుని ప్రార్థిస్తూ ...
వీరి **కర్మక్రియలు** 15-02-2026వ తేది ఆదివారం ఉదయం 10 గం॥లకు **తిరుపతి, కరకంబాడి రోడ్డు వద్దనున్న గోవింద దామం** నందు జరుగునని తెలియజేయడమైనది.
అశ్రునయనాలతో ...
భార్య : **శ్రీమతి సత్యవతి**
కుమారుడు : **డా॥ మురళీక్రిష్ణ**
కోడలు : **శ్రీమతి మోనిక**
మనవరాలు : **రియసహస్త**
కుమార్తె : **శ్రీమతి కళ్యాణి**
అల్లుడు : **వి. ప్రణయ తేజ**
మనవడు : **జతిన్ తేజ**
కీ॥శే॥ శ్రీ బొల్లినేని యతిరాజులు నాయుడు, BA.,
రిటైర్డ్ టి.ఐ., ఎ.పి.ఎస్.ఆర్.టి.సి.,
జననం 27-10-1954 మరణం 05-02-2026
గమనిక : కర్మక్రియలు అనంతరం భోజన కార్యస్థలం, VRR ఫంక్షన్ హాల్, HP పెట్రోల్ బంక్ ప్రక్కన అక్కారంపల్లి రోడ్డు, తిరుపతి

పొదుపు రుణం.. ప్రగతి మార్గం

పుత్తూరు, న్యూస్‌టుడే: పుత్తూరు మున్సిపాలిటీలో స్వయం సహాయక సంఘాలు వెయ్యి వరకు ఉన్నాయి. 13 వేల మంది సభ్యులుగా చేరి నెలనెలా పొదుపు చేసుకుంటున్నారు. తద్వారా సుమారు రూ. 150 కోట్ల వరకు పైగా లావాదేవీలే జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో పలువురు మహిళలు బ్యాంకుల్లో రుణాలు పొంది చిన్నచిన్న వ్యాపారాలు చేస్తూ నెల నెలా కొంత ఆదాయం ఆర్జించి తమ కుటుంబాలు ఆర్థికంగా ఎదగడానికి తమ వంతు కృషి చేస్తున్నారు.

చిరు వ్యాపారంతో...

వెన్నెల స్వయం సహాయక సంఘంలో సభ్యురాలిగా ఉన్నాను. 12 సంవత్సరాల క్రితం సంఘ సభ్యురాలిగా ఉన్నాను. సంఘంలో చేరక ముందు మగ్గం పనికి వెళ్లేవాళ్లం. దీంతో పూట గడవం కూడా కష్టమే. అయితే 2009లో సంఘంలో చేరి కొంత మొత్తం పొదుపు చేసుకుని రూ.10వేలు బ్యాంకు లికేజీ, సంఘంలో కొంత మొత్తం అప్పు తీసుకుని చిరు వ్యాపారం ప్రారంభించాను. ప్రస్తుతం అన్ని ఖర్చులు పోను రూ.10వేలు ఆదాయం వస్తోంది. కుటుంబానికి కొంత ఆర్థిక సమస్యలు తీరాయి.

నిత్యావసరాల దుకాణంతో..

బీకాం వరకు చదువుకున్నా. అయితే ఉపాధి లేకుండా ఇంటి వద్దే ఉన్నాను. మెప్మా సిబ్బంది సహకారంతో శ్రీగోవిందమ్మ స్వయం సహాయక సంఘంలో సభ్యురాలిగా చేరాను. కొంత నగదు బ్యాంకులో పొదుపు చేశాను. తద్వారా రుణాలు పొందాను. ప్రభుత్వం ఆసరా నిధులు రూ.16,640 అందించారు. రుణం, ఆసరా నిధులతో చిరు దుకాణం ఏర్పాటు చేసుకున్నాను. ప్రతి నెలా అన్ని ఖర్చులు పోను రూ.15వేల వరకు సంపాదిస్తున్నాను. దీంతో కుటుంబ ఆర్థిక సమస్యలు కొంత వరకు పరిష్కారం అయ్యాయి.

బేకరీ ఏర్పాటు చేసుకుని..

బేకరీ వ్యాపారంలో 30 సంవత్సరాలుగా పనిచేస్తున్నాను. అయితే పెట్టుబడి లేకుండా బయట అప్పులు చేసి వ్యాపారం చేసే వాళ్లం. దీంతో పెట్టుబడి, వడ్డీ పోను ఖర్చులకు ఇబ్బందిగా ఉండేది. షణ్ముగ స్వయం సహాయక సంఘంలో సభ్యురాలిగా ఉన్నాను. రూ.80 వేలు బ్యాంకు రుణం తీసుకుని బేకరీ ఏర్పాటు చేసుకున్నాను. తద్వారా పెట్టుబడికి ఇబ్బంది లేకుండా ఉంది. తద్వారా నెలకు రూ.20వేల వరకు ఆదాయం వస్తోంది. తద్వారా కుటుంబ అవసరాలకు ఇబ్బంది లేకుండా సాగిపోతోంది.

దాడి కేసులో ఇద్దరికి ఐదేళ్ల జైలు

తిరుపతి(లీగల్), న్యూస్‌టుడే: దాడి కేసులో వెదురుకుప్పం మండలం సీఆర్ కండ్రిగకి చెందిన ఎం.సూర్య అలియాస్ సూర్యగోపాల్, ఎం.చిన్నబ్బకు ఒక్కొక్కరికి ఐదేళ్ల జైలుశిక్ష, రూ.500 జరిమానా విధిస్తూ తిరుపతి పదో అదనపు జిల్లా సెషన్సు కోర్టు న్యాయమూర్తి టి.రామచంద్రుడు శుక్రవారం తీర్పు వెలువరించారు.

చెట్ల నరికివేతపై ఫిర్యాదు

తవణంపల్లె, న్యూస్‌టుడే: ఎస్.క్రిష్ణాపురం గ్రామంలో కొందరు ప్రభుత్వ భూమి ఆక్రమించి చెట్లు నరికేశారని తహసీల్దారు మాధవరాజుకు గ్రామస్థులు ఫిర్యాదు చేశారు.

దహనక్రియలు



జననం 31-07-1957
మరణం 13-02-2026
శ్రీ రావూరి చెంగల్రాయన్, అడ్వకేట్
మాజీ మార్కెట్ కమిటీ చేర్మన్, వేపంజేరి
ప్రేమానురాగాలకు ప్రతిరూపంగా నిలిచి, నిరంతరం మా శ్రేయస్సుకై శ్రమించి, మా అభివృద్ధికి కారకులైన మా తండ్రిగారు **శ్రీ రావూరి చెంగల్రాయన్ గారు** 13.02.2026(శుక్రవారం) రాత్రి 9 గంటలకు స్వర్గస్తులైనారు. వీరి దహనక్రియలు 14.02.2026(శనివారం) మధ్యాహ్నం 3 గంటలకు చిత్తూరు, లాయర్స్ కాలనీ, డినెం.22-275/2నందు జరుగునని తెలియ జేయడమైనది.
భార్య : **శ్రీమతి రావూరి పద్మావతి**
కుమారుడు : **రావూరి సాయి హరీష్**
మరియు **కుటుంబ సభ్యులు**

(c) eenadu

పలమనేరు

•పలమనేరు • కుప్పం

విద్యుత్తు సరఫరాలో అంతరాయం

పలమనేరు, న్యూస్‌టుడే: విద్యుత్తు సబ్‌డివిజన్ పరిధిలో శనివారం ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 2 వరకు విద్యుత్తు సరఫరాలో అంతరాయం ఉంటుందని సబ్ డివిజన్ అధికారి జీవన్‌కుమార్ తెలిపారు. పట్టణంలోని 220 కేవీ సబ్‌స్టేషన్‌తో పాటు 33 కేవీ సబ్‌స్టేషన్లలో మరమ్మతులు చేపడుతుండటంతో పలమనేరు, అర్బన్, రూరల్, గంగవరం, బైరెడ్డిపల్లె మండలాల్లో విద్యుత్తు అంతరాయం ఉంటుందన్నారు. **కుప్పం పట్టణం, న్యూస్‌టుడే:** 33/11కేవీ విద్యుత్తు సబ్ స్టేషన్‌లో మరమ్మతుల కారణంగా శనివారం ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు కుప్పం, గుడుపల్లె, శాంతిపురం, రామకుప్పం మండలాల పరిధిలో సరఫరాలో అంతరాయం ఏర్పడుతుందని రెస్కో వైర్మన్ ప్రతాప్ కుమార్, ఏడీ సోమశేఖర్ ఓ ప్రకటనలో తెలిపారు.

చెత్తకు నిప్పు.. ప్రాణాలకు ముప్పు

పురపాలిక పరిధిలోని మోడల్ కాలనీ సమీపంలోని డంపింగ్ యార్డులో శుక్రవారం చెత్తకు నిప్పు పెట్టడంతో సమీప ప్రజలు పొగ కారణంగా అవస్థలు పడుతున్నారు. చెత్త ఓ వైపు నుంచి మరో వైపు మంటలు వ్యాపించడం, ప్లాస్టిక్ వ్యర్థాలు మంటల్లో కాలుతుండటంతో పొగ భారీగా అలుముకుంది. మోడల్ కాలనీ, [illegible] ప్రాంతాలకు చెందిన ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ఈ విషయమై కమిషనర్ శ్రీనివాసరావును వివరణ కోరగా.. గుర్తు తెలియని వ్యక్తులు లేదా ఆకతాయిలు చెత్తకు నిప్పు పెట్టి ఉంటారని.. వ్యాప్తి చెందకుండా చర్యలు తీసుకుంటామని వివరించారు. - **న్యూస్‌టుడే, కుప్పం పట్టణం**

కాలనీలకు దారేది..?

• గృహ లబ్ధిదారులకు తప్పని కష్టాలు

బైరెడ్డిపల్లె, న్యూస్‌టుడే: మండల కేంద్రమైన బైరెడ్డిపల్లెలో గత ప్రభుత్వం మూడు చోట్ల జగనన్న కాలనీలు ఏర్పాటు చేసి పేదలకు ఇంటి పట్టాలు, పక్కా గృహాలు మంజూరు చేసింది. కాలనీల్లో కనీస వసతులు కల్పించకపోవడంతో లబ్ధిదారులు తీవ్ర ఇబ్బందులు పడాల్సి వస్తోంది. కంబడిగుట్ట, ఆంజనేయస్వామి ఆలయం పక్కన, సర్కారు తోపు వద్ద దాదాపు 400 మంది లబ్ధిదారులకు ఇళ్ల పట్టాలు పంపిణీ చేశారు. వీరిలో 250 మందికి పక్కా గృహాలు మంజూరయ్యాయి. మండల కేంద్రం నుంచి కంబడిగుట్ట జగనన్న కాలనీకి చేరుకోవడానికి దారి సదుపాయం లేక లబ్ధిదారులు అవస్థలు పడుతున్నారు. ఎక్స్‌ప్రెస్ వే రహదారి నిర్మాణంతో కాలనీకి దారి సమస్య ఏర్పడింది. దారి సమస్య పరిష్కారానికి జిల్లా అధికారులకు ప్రతిపాదనలు చేసినా సమస్య పరిష్కారంలో తీవ్ర జాప్యం జరుగుతోందని ప్రజలు వాపోతున్నారు. కాలనీవాసులు ఆర్నెల్ల క్రితం ప్రజా ఫిర్యాదుల వేదిక ద్వారా ముఖ్యమంత్రి కార్యాలయానికి సమస్యను విన్నవించారు. దారి ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించినా నేటికీ సమస్య పరిష్కారానికి నోచుకోకపోవడం గమనార్హం.

దారి సదుపాయం లేని బైరెడ్డిపల్లె జగనన్న కాలనీ

అతికష్టం మీద రాకపోకలు

చెన్నై-బెంగళూరు ఎక్స్‌ప్రెస్ హైవే రహదారి ఏర్పాటుతో కంబడిగుట్ట జగనన్న కాలనీకి దారి కరవైంది. కాలనీకి వెళ్లే దారికి ప్రహరీ నిర్మాణం చేపట్టారు. కాలనీ ప్రజలు వ్యవసాయ పొలాల మీదుగా అతికష్టంపై రాకపోకలు సాగించాల్సిన దుస్థితి ఏర్పడింది. బడికి వెళ్లే పిల్లలు, మహిళలు నిత్యం అవస్థలు పడుతున్నారు. సాయంత్రం వేళ మందుబాబుల ఆగడాలతో కాలనీకి వెళ్లే మహిళలు భయాందోళనకు లోనవుతున్నారు.

వసతులు కరవే..

కాలనీలో మురుగు నీటి కాలువలు, సిమెంటు రోడ్డు నిర్మాణం చేపట్టాల్సి ఉంది. ఆంజనేయస్వామి ఆలయం పక్కన కాలనీలో విద్యుత్తు సదుపాయం, తాగునీరు, సిమెంటు రోడ్డు, మురుగునీటి కాలువలు ఏవీ లేవు. సర్కారుతోపు వద్ద జగనన్న కాలనీకి కూడా సరైన రోడ్డు లేదు. వర్షాకాలంలో ప్రజలు కాలనీకి చేరుకోవాలంటే ఇబ్బందులు తప్పవు. ప్రజాప్రతినిధులు, అధికారులు చొరవ తీసుకుని సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని లబ్ధిదారులు కోరుతున్నారు.

రోడ్డు ఏర్పాటుకు ప్రతిపాదనలు

జగనన్న కాలనీకి దారి ఏర్పాటు కోసం ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపాం. దారి కోసం భూసేకరణ చేపట్టడానికి గృహ నిర్మాణశాఖ ద్వారా కలెక్టరుకు నివేదిక సమర్పించాం. ప్రభుత్వం భూసేకరణకు నిధులు మంజూరు చేస్తే దారి సమస్య పరిష్కరిస్తాం.
- **ప్రసన్నకుమార్, తహసీల్దార్, బైరెడ్డిపల్లె**

అప్రమత్తత అవసరం

బైరెడ్డిపల్లె, న్యూస్‌టుడే: గ్రామీణ ప్రజలు సైబర్ నేరాల పట్ల అప్రమత్తంగా ఉండాలని ఎస్సై చందనప్రియ పేర్కొన్నారు. మండలంలోని నెల్లిపట్లలో శుక్రవారం పోలీసు సిబ్బందితో ఎస్సై పల్లె నిద్ర కార్యక్రమం చేపట్టారు. స్థానిక రైతు సేవా కేంద్రం వద్ద ప్రజలకు సైబర్ నేరాల నియంత్రణపై అవగాహన కల్పించారు. అపరిచిత, అనుమానిత వ్యక్తుల సంచారం పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్నారు. బ్యాంకు ఉద్యోగులమని ఎవరైనా ఓటీపీ, పిన్ నంబరు అడిగితే ఎట్టి పరిస్థితుల్లో చెప్పకూడదన్నారు. డిజిటల్ అరెస్టు పేరిట కూడా ఇటీవల మోసాలు జరుగుతున్నాయని వివరించారు. కార్యక్రమంలో పోలీసు సిబ్బంది, నాయకులు జయన్న పాల్గొన్నారు.

మేమున్నాం.. మీకు తోడుగా..

(10 AM TO 1 PM)
పలమనేరు: 80085 74580
కుప్పం పట్టణం: 80085 73490
పుంగనూరు: 80085 74622

బైరెడ్డిపల్లె, న్యూస్‌టుడే: సమస్య: మండల కేంద్రమైన బైరెడ్డిపల్లెలో వీధికుక్కల బెడద ఎక్కువైంది. వీధుల్లో కుక్కల సంచారంతో మహిళలు, పిల్లలు బయటకు రావాలంటే భయాందోళన చెందుతున్నారు. ప్రధాన రహదారిలో వాహన చోదకులకు కుక్కలు అడ్డుపడటంతో ప్రమాదాల బారిన పడుతున్నారు. శునకాల నియంత్రణకు అధికారులు చర్యలు తీసుకోవాలి. – **స్థానికులు, బైరెడ్డిపల్లె**

సమాధానం: శునకాల నియంత్రణకు చర్యలు తీసుకుంటాం. – **నరసింహన్, కార్యదర్శి**

కుప్పం పట్టణం: సమస్య: కుప్పం-గుడుపల్లె మార్గంలోని కూడళ్ల వద్ద రాజకీయ, ప్రైవేటు సంస్థల బ్యానర్లను ఏర్పాటు చేశారు. దీంతో ఎదురుగా వచ్చే వాహనాలను గుర్తించలేక ప్రమాదాలకు గురి కావాల్సి వస్తోంది. – **ఆరిఫ్**

సమాధానం: కూడళ్లలోని బ్యానర్లను తొలగించేందుకు చర్యలు తీసుకుంటాం. ఏర్పాటు చేసి వారిపై శాఖాపరమైన చర్యలు తీసుకుంటాం.–**శంకరయ్య, సీఐ, కుప్పం అర్బన్**

సమస్య: కృష్ణగిరి-పలమనేరు జాతీయ రహదారిలో కుప్పం ప్రభుత్వ ఏరియా ఆస్పత్రి సమీపంలో కడా ఆధ్వర్యంలో రోడ్డు మధ్యలో నిర్మిస్తున్న ఆర్చి కారణంగా రోడ్డు పక్కన ఉన్న ప్రైవేటు స్థలం మీదుగా రాకపోకలు చేస్తున్నాం. మట్టిపై సక్రమంగా నీళ్లు పోయకపోవడంతో దుమ్ములేస్తోంది.– **బాలాజీ, కుప్పం**

సమాధానం: నీళ్లు పోసేలా చర్యలు తీసుకుంటాం.
– **శ్రీనివాసరావు, కమిషనర్**

పెద్దపంజాణి, న్యూస్‌టుడే: సమస్య: పంజాణిసత్రం గ్రామంలోని మురుగు కాలువల్లో వ్యర్థాలు పేరుకుపోయాయి. శుభ్రం చేయకపోవడంతో దుర్వాసన వస్తోంది.
– **బాబు, స్థానికుడు**

సమాధానం: కాలువలు శుభ్రం చేయించేందుకు చర్యలు తీసుకుంటాం. – **లత, కార్యదర్శి**

పలమనేరు, న్యూస్‌టుడే: సమస్య: పట్టణంలోని విద్యానగర్ కాలనీ ప్రాంతంలో రోడ్లపక్కన కాలువల వద్ద పిచ్చిమొక్కలు పెరిగిపోయాయి. ఇళ్లల్లో దోమల బెడద తీవ్రంగా ఉంది. – **సుదేశ్**

సమాధానం: వీధిలో పారిశుద్ధ్య పనులు చేయిస్తాం.
– **ఎన్వీ రమణారెడ్డి, కమిషనర్**

రేపటి నుంచి మహాశివరాత్రి ఉత్సవాలు

కుప్పం గ్రామీణ, న్యూస్‌టుడే: మండలంలోని కంగుందిలో ఈ నెల 15, 16 తేదీల్లో మహాశివరాత్రి వేడుకలను నిర్వహించనున్నట్లు నిర్వాహకులు తెలిపారు. కబడ్డీ పోటీలతో పాటు వివిధ సాంస్కృతిక కార్యక్రమాలు ఉంటాయని నిర్వాహకులు తెలిపారు.

కృష్ణదాసనపల్లిలో..

కుప్పం గ్రామీణ, న్యూస్‌టుడే: మండల పరిధి కృష్ణదాసనపల్లి పంచాయతీ అంగాలపురంలో ఈ నెల 15 నుంచి 19 వరకు శ్రీఅంగాళపరమేశ్వరి అమ్మవారి ఉత్సవాలు నిర్వహించనున్నట్లు నిర్వాహకులు తెలిపారు. **బైరెడ్డిపల్లె, న్యూస్‌టుడే:** నెల్లిపట్లలో వెలసిన శ్రీమార్గసాహేశ్వరస్వామి ఆలయంలో ఈ నెల 15న మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించనున్నట్లు గ్రామస్థులు తెలిపారు. ఆలయంలో స్వామివారికి పూజలతో పాటు భక్తులకు అన్నదానం, సాంస్కృతిక కార్యక్రమాల ప్రదర్శన ఉంటుందని నిర్వాహకులు తెలిపారు.

దుకాణ సముదాయంతో పాఠశాల అభివృద్ధి

భూమిపూజలో కిశోర్‌గౌడు, ప్రధానోపాధ్యాయిని మనోరంజని తదితరులు

బైరెడ్డిపల్లె, న్యూస్‌టుడే: స్థానిక బాలుర జడ్పీ ఉన్నత పాఠశాల ప్రహరీ ముందు భాగంలో ఆక్రమణలు తొలగించి దుకాణ సముదాయ నిర్మాణం చేసి అభివృద్ధికి కృషి చేస్తామని తెదేపా మండలాధ్యక్షుడు కిశోర్‌గౌడు పేర్కొన్నారు. స్థానిక బాలుర జడ్పీ ఉన్నత పాఠశాల ప్రహరీ వద్ద 8 దుకాణ సముదాయ భవనాల నిర్మాణానికి శుక్రవారం ఆయన భూమిపూజ చేపట్టారు. దుకాణ సముదాయ నిర్మాణానికి ప్రభుత్వం రూ.50 లక్షలు మంజూరు చేయడంతో టెండరు ద్వారా నిర్మాణ పనులు చేపట్టనున్నట్లు వివరించారు. దుకాణ సముదాయాల ద్వారా వచ్చే అద్దెను పాఠశాల అభివృద్ధికి ఖర్చు చేస్తామన్నారు. ప్రజల సౌకర్యార్థం నాలుగు రోడ్ల కూడలిలో బస్సుషెల్టరు, మరుగుదొడ్ల నిర్మాణానికి చర్యలు తీసుకుంటామన్నారు. కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయిని మనోరంజని, కమిటీ ఛైర్మన్ మణికంఠ, నాయకులు భువనచంద్రగౌడు, అరుణ్ పాల్గొన్నారు.

పీ-4 ద్వారా పేదరిక నిర్మూలన

రామకుప్పం, న్యూస్‌టుడే: పీ-4 పథకంతో పేదరిక నిర్మూలన సాధ్యమని తెదేపా జిల్లా కార్యనిర్వాహక కార్యదర్శి పట్రనారాయణ తెలిపారు. శుక్రవారం మండల పరిధిలోని పచ్చారుమాకులపల్లికి చెందిన మునిలక్ష్మమ్మకు రూ. 75,000 విలువ చేసే పాడి ఆవును, కోటచేనుకు చెందిన గంగమ్మకు రూ.59,000 విలువ గల ఏడు గొర్రెలను పీ-4లో భాగంగా ఉచితంగా అందించారు.

కుదుట పడిన విద్యారంగం

రామకుప్పం, న్యూస్‌టుడే: కూటమి ప్రభుత్వంలోనే విద్యారంగం కుదుట పడిందని తెదేపా అధికార ప్రతినిధి, మాజీ ఎమ్మెల్సీ గౌనివారి శ్రీనివాసులు పేర్కొన్నారు. శుక్రవారం తెదేపా మండల కార్యాలయంలో పత్రికా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గత ప్రభుత్వంలో పెండింగ్‌లో ఉన్న బకాయిలను విడతల వారీగా చెల్లిస్తామని విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్ చెప్పి ఇచ్చిన మాట నిలబెట్టుకున్నారన్నారు. వివిధ కారణాల వల్ల కళాశాలల్లో నిలిచిపోయిన 10 లక్షల మంది విద్యార్థుల సర్టిఫికెట్లను విద్యార్థులకు అందేలా చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు.

రైతులకు యూరియా పంపిణీ

కుప్పం గ్రామీణ, న్యూస్‌టుడే: మండల పరిధిలోని మంకలదొడ్డి పంచాయతీ కేంద్రంలో రైతులకు శుక్రవారం యూరియా బస్తాలను పంపిణీ చేశారు. కార్యక్రమంలో రెస్కో డైరెక్టర్ మురళి, యూనిట్ ఇన్‌ఛార్జి పళణి, నాయకులు కనకరాజు, మురుగన్ పాల్గొన్నారు.

స్పందనకు వందనం

సూచిక తొలగింపు

కుప్పం పట్టణం, న్యూస్‌టుడే: పట్టణంలోని ప్రధాన రహదారిలో వారధి సమీపంలోని డివైడర్ వద్ద ప్రమాదకరంగా ఉన్న సూచికను పుర అధికారులు తొలగించారు. ప్రమాదకర సూచికపై 'ఈనాడు'లో 'మేమున్నాం మీకు తోడుగా'లో వార్త రావడంతో అధికారులు ఆ మేరకు స్పందించారు.

విద్యుత్తు వృథాకు అడ్డుకట్ట

కుప్పం పురపాలిక పరిధిలోని లక్ష్మీపురంలో వీధిదీపాల నియంత్రణ లేకపోవడంతో నిత్యం వెలుగుతూనే ఉన్నాయి. దీనిపై 'మేమున్నాం.. మీకు తోడుగా'లో వార్త రావడంతో స్పందించిన పురపాలిక అధికారులు నియంత్రణకు చర్యలు తీసుకున్నారు.

కాలనీలో శుభ్రత పనులు

పలమనేరు: పట్టణంలోని శ్రీనగర్‌కాలనీలో మున్సిపల్ సిబ్బంది పారిశుద్ధ్య పనులు చేపట్టారు. కాలువల్లో పేరుకుపోయిన మురుగును తొలగించారు.

విద్యార్థిని ప్రతిభ

శాంతిపురం, న్యూస్‌టుడే: చెన్నైలోని దయానంద ఆంగ్లో వేదిక్ విద్యాలయం ఆధ్వర్యంలో నిర్వహించిన ఒలంపియాడ్ పోటీ పరీక్షల్లో పరమహంస యోగానంద విద్యాలయం విద్యార్థులు చక్కటి ప్రతిభ చాటినట్లు ప్రిన్సిపల్ ఆజాద్ హుస్సేన్ శుక్రవారం తెలిపారు. వివిధ పాఠశాలలకు చెందిన ఆరు వేల మంది విద్యార్థులు పరీక్షలు రాయగా.. పరమహంస విద్యాలయం విద్యార్థిని ఎన్.అనగ అత్యుత్తమ ప్రతిభ చాటి రెండో స్థానం సాధించి సైకిల్‌ను బహుమతిగా అందుకొందని వివరించారు.

ప్రతిభ చాటిన విద్యార్థులతో ప్రిన్సిపల్ ఆజాద్ హుస్సేన్

స్తంభాలు కూలి ప్రమాదంగా మారి

కుప్పం చెరువులో పూడిక తీసే సమయంలో విద్యుత్తు స్తంభాల వద్ద అధిక మొత్తంలో మట్టిని తొలగించారు. నీటి కారణంగా మట్టి కోతకు గురవడంతో స్తంభాలు నేలవాలాయి. చెరువులోని విద్యుత్తు స్తంభం, గట్టుపై ఉన్న మరో స్తంభం కూలింది. ఈ విషయమై రెస్కో ఏడీఈ సుధాకర్‌ను వివరణ కోరగా.. స్తంభాలు కూలడంతో వాటికి ఉన్న విద్యుత్తు సరఫరా నిలిపేశామని.. వాటికి బదులుగా రోడ్డు పక్కన వేరొక లైన్‌ను తీసుకొచ్చి సరఫరా పునరుద్ధరించినట్లు చెప్పారు.- **న్యూస్‌టుడే, కుప్పం పట్టణం**

మళ్లీ వచ్చింది..!

చాలా కాలంగా ఏనుగులు పలమనేరు సమీపంలోని మొగిలి ఘాట్‌లో రోడ్డు దాటుతూ కనిపించలేదు. ఇప్పటివరకు సదుం, సోమల ప్రాంతాల్లో సంచరిస్తున్న ఏనుగులు ఇప్పుడు మళ్లీ ఈ ప్రాంతానికి వచ్చాయి. గురువారం రాత్రి ఒంటరి ఏనుగు రోడ్డు దాటుతూ కనిపించడంతో ఓ కారు డ్రైవరు ఫొటో తీశారు. అది ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది. ఇక ఈ ప్రాంత రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. - **న్యూస్‌టుడే, పలమనేరు**

పొంచి ఉన్న అపాయం..!

మండలంలోని లింగాపురం పంచాయతీ మట్టిగానిపల్లెలో ప్రధాన రోడ్డును ఆనుకుని ఉన్న నియంత్రిక ప్రమాదకరంగా మారింది. ఇక్కడ విద్యుత్తుశాఖ అధికారులు ఏర్పాటు చేసిన ట్రాన్స్‌ఫార్మర్ తక్కువ ఎత్తులో ఉండటమే కాకుండా ఫ్యూజులు చిన్నపిల్లలకు చేతికందే ఎత్తులో ఉన్నాయి. ఇక్కడ భద్రత పరంగా ఎలాంటి రక్షణ చర్యలు చేపట్టలేదు. ప్రమాదకరంగా ఉన్న ట్రాన్స్‌ఫార్మర్‌ను మరోచోటకు మార్పు చేయాలని స్థానికులు అధికారులకు తెలిపినా పట్టించుకోలేదని స్థానికులు వాపోతున్నారు. - **న్యూస్‌టుడే, పెద్దపంజాణి**

అక్కడ నిరుపయోగం.. ఇక్కడ అవసరం

గంగవరంలోని మదనపల్లె రోడ్డులో ప్రయాణికుల సౌకర్యార్థం నిర్మించిన బస్సుషెల్టర్ నిరుపయోగంగా దర్శనమిస్తోంది. మండల కేంద్రంలో ఉండాల్సిన బస్సు షెల్టర్ గంగవరానికి చాలా దూరంగా ఉండటంతో ప్రయాణికులు అక్కడికి వెళ్లలేకపోతున్నారు. మండల కేంద్రంలో బస్సు షెల్టర్ లేకపోవడంతో ప్రయాణికులు ఎండలో నిల్చోలేక అవస్థలు పడుతున్నారు. - **న్యూస్‌టుడే, గంగవరం**

శిథిలావస్థలో భవనం

మండలం రాళ్లబూదుగూరులోని ఆరోగ్య ఉపకేంద్ర భవనం శిథిలావస్థకు చేరుకొంది. స్థానిక ప్రభుత్వాస్పత్రి ప్రాంగణంలో దాదాపు 60 ఏళ్ల కిందట నిర్మించిన భవనం గోడలు, పైకప్పు దెబ్బతిని కూలేందుకు సిద్ధంగా ఉంది. అధికారులు స్పందించి శిథిల భవనాన్ని తొలగించి కొత్తగా నిర్మాణం చేపట్టాల్సిందిగా స్థానికులు కోరుతున్నారు.- **శాంతిపురం, న్యూస్‌టుడే**

ముఖ్యమంత్రికి 108 సిబ్బంది కృతజ్ఞతలు

బైరెడ్డిపల్లె, న్యూస్‌టుడే: ఏపీ 108 అంబులెన్స్ సర్వీసులో కాంట్రాక్టు ఉద్యోగులుగా పనిచేస్తున్న ఈఎంటీ, పైలట్ల గౌరవ వేతనాలను ప్రభుత్వం పెంచడంతో సిబ్బంది ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుకు శుక్రవారం కృతజ్ఞతలు తెలిపారు. నెలకు రూ.2వేలు పెంచడంతో పాటు 5, 10 సంవత్సరాలు సర్వీసు పూర్తి చేసుకున్న ఉద్యోగులకు ఆటోమేటిక్ స్లాబ్ అప్డేషన్ నిర్ణయంతో మరింత ఆర్థిక వెసులుబాటు కలిగిందన్నారు.

టాస్క్‌ఫోర్స్ పోలీసుల అదుపులో కుప్పం వాసి.!

కుప్పం గ్రామీణ, న్యూస్‌టుడే: కుప్పం మండలానికి చెందిన ఓ ట్రావెల్స్ యజమానిని గురువారం సాయంత్రం తిరుపతి ఎర్రచందనం టాస్క్‌ఫోర్స్ పోలీసులు అదుపులోకి తీసుకొన్నట్లు కుప్పం పోలీసులు శుక్రవారం తెలిపారు. తమిళనాడు నుంచి ఎర్రచందనం కూలీల రవాణాకు సంబంధించిన వ్యవహారంలో అదుపులోకి తీసుకొని రహస్యంగా విచారిస్తున్నట్లు సమాచారం.

రాయితీపై పశుదాణా

కల్లూరు (పులిచెర్ల): పులిచెర్ల పశువైద్యశాలలో రెడ్డివారిపల్లె పంచాయతీ రైతులకు రాయితీపై మంజూరైన 50 కిలోల పశుదాణా బస్తాలను మండల తెదేపా నాయకులు అబ్దుల్ నజీర్, ప్రభాకర్ పంపిణీ చేశారు. పశువైద్యాధికారి తబ్రీజ్‌బాషా, సిబ్బంది పాల్గొన్నారు.

పంటలపై ఏనుగు దాడి

కల్లూరు, న్యూస్‌టుడే: పాళెం పంచాయతీలోని కోటపల్లె, జూపల్లెవారిపల్లెకు చెందిన సుబ్బరత్నం గుండాల బాబు, జయపాల్, శివయ్య మామిడి తోటల్లో ఒంటరి ఏనుగు దాడి చేసి కొమ్మలను విరిచేసి నష్టపరిచినట్లు రైతులు తెలిపారు.

నులిపురుగుల నివారణతో ఎదుగుదల

రొంపిచెర్ల, న్యూస్‌టుడే: నులిపురుగుల నివారణ విద్యార్థుల ఎదుగుదలకు దోహదం చేస్తుందని మండల వైద్యాధికారి దినేష్‌కుమార్ అన్నారు. నులిపురుగుల నివారణ వారోత్సవాల పోస్టర్లను ఎంపీడీవో మధుసుదన్‌రెడ్డితో కలిసి శుక్రవారం ఆవిష్కరించారు. ఎంఈవో శ్రీనివాసులు, రెండో వైద్యాధికారి వినయ్‌కుమార్, స్త్రీ శిశుసంక్షేమ అధికారిణి శిరీషా పాల్గొన్నారు.

నేడు ముగ్గుల పోటీలు

శాంతిపురం, న్యూస్‌టుడే: రాళ్లబూదుగూరులోని శ్రీకోదండరామాలయం వీధిలో శనివారం ముగ్గుల పోటీలు నిర్వహించనున్నట్లు గ్రామస్థులు తెలిపారు. శివరాత్రి ఉత్సవాలను పురస్కరించుకొని ఏర్పాటు చేస్తున్న ముగ్గుల పోటీల్లో పంచాయతీ పరిధిలోని గ్రామాలకు చెందిన మహిళలు పాల్గొనాల్సిందిగా కోరారు.

వివాహిత అదృశ్యం

కుప్పం పట్టణం, న్యూస్‌టుడే: మండలంలోని ఓ గ్రామానికి చెందిన వివాహిత(36) అదృశ్యమైనట్లు కుప్పం అర్బన్ పోలీస్‌స్టేషన్‌లో శుక్రవారం కేసు నమోదైంది.

కర్ణాటక కేంద్రంగానే కల్తీ

కుప్పం పట్టణం: కర్ణాటక కేంద్రంగా జరిగిన కల్తీ పాల వ్యవహారంలో.. అక్కడి డెయిరీలకు మాత్రమే కల్తీ పాల సరఫరా జరిగిందని.. కుప్పం ప్రాంతంలోని డెయిరీలకు సరఫరా కాలేదనే విషయం ప్రాథమిక విచారణలో తేలిందని డీఎస్పీ పార్థసారథి పేర్కొన్నారు. కుప్పం డీఎస్పీ కార్యాలయంలో శుక్రవారం ఆయన వివరాలు వెల్లడించారు. కుప్పంలోని డెయిరీలకు కల్తీ పాలు సరఫరా అవుతున్నాయనే ప్రచారం అవాస్తవమన్నారు. కర్ణాటకలో లోకేశ్ అనే వ్యక్తి మరికొందరితో కలిసి కల్తీ పాల వ్యాపారం సాగించారన్నారు. వారిలో నియోజకవర్గానికి చెందిన కొందరు ఉన్నారని వారిపై కర్ణాటక పోలీసులు కేసులు నమోదు చేసినట్లు తెలిపారు.

దాచుకునే చోటు లేదయ్యా..?

మండలంలోని మేలుమాయిలో ఉన్న పశువైద్యశాల శిథిలావస్థకు చేరుకొంది. చుట్టుపక్కల ఉన్న గ్రామాల్లోని పశువులకు ఇక్కడే వైద్యం చేయాలి. అయితే భవనం పైకప్పు పెచ్చులు పడటంతో పాటు వర్షాలకు ఉరుస్తోంది. విలువైన మందులు దాచేందుకు అవకాశం లేని పరిస్థితి ఉంటోంది. మందులను పక్కనున్న రైతు సేవా కేంద్రంలో ఉంచుతున్నారు. అధికారులు స్పందించి నూతన భవనాన్ని మంజూరు చేయాలని ప్రజలు కోరుతున్నారు. - **న్యూస్‌టుడే, గంగవరం**

ముగిసిన తిరుణాల

చౌడేపల్లె, న్యూస్‌టుడే: మండలంలోని పరికిదొన సమీపంలోని ఎద్దల కొండ వద్ద వెలసిన కాటమరాజు తిరుణాళ్ల శుక్రవారం వైభవంగా ముగిసింది. ముందుగా కొండసమీపంలోని 16గ్రామాల నుంచి రైతులు ఉదయం కాటమరాజు ఆలయం చేరుకున్నారు. చాందిని బండ్లు, దేవరెద్దుతో మహిళలు దివ్వెల మోసుకుంటు చేరుకున్నారు. యదువంశస్థులు ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. యువకులు గ్రామాల నుంచి ఆలయం వరకు ఆటపాటలతో చేరుకున్నారు.

టార్పాలిన్ పట్టలు పంపిణీ చేస్తున్న నాయకులు

సద్వినియోగం చేసుకోండి

శాంతిపురం, న్యూస్‌టుడే: రైతుల అభ్యున్నతికి కూటమి ప్రభుత్వం అందిస్తున్న రాయితీలను సద్వినియోగం చేసుకోవాలని మండల తెదేపా అధ్యక్షుడు ఉదయ్ కుమార్, ఏఎంసీ డైరెక్టర్లు హరినాథరెడ్డి, శ్యామల, చంద్రకళ, రెస్కో డైరెక్టర్ చలపతి పేర్కొన్నారు. మండల వ్యవసాయ కార్యాలయం వద్ద ప్రభుత్వ రాయితీతో రైతులకు టార్పాలిన్ పట్టలను శుక్రవారం పంపిణీ చేశారు. కడా సలహా మండలి సభ్యురాలు సుగుణమ్మ, నేతలు మణి, గిరి, రాజేంద్ర, అర్జునప్ప, రమేష్ తదితరులు పాల్గొన్నారు.

ప్రమాదకర ప్రయాణం.. పట్టని వైనం

పలమనేరు, న్యూస్‌టుడే: పట్టణాల్లో లగేజీ ఆటోల్లో ప్రజలు ప్రమాదకర ప్రయాణాలు చేస్తున్నా అధికారులు పట్టించుకోవడం లేదు. పోలీసులు ఎంత వారించినా వాహనాలు నడిపేవారు సైతం పట్టించుకోవడంలేదు. ముఖ్యంగా దూర ప్రయాణానికి ఎక్కువ ఖర్చవుతుందని ట్రాక్టర్లు, లగేజీ ఆటోల్లో ప్రజలు ప్రయాణం చేయడం పరిపాటిగా మారింది.

లగేజీ ఆటోలో ప్రయాణిస్తూ..

దృష్టి సారించని అధికారులు

నిబంధనలకు విరుద్ధంగా ప్రయాణాలు సాగిస్తున్న వారిని అధికారులు చూసీచూడనట్లు వ్యవహరిస్తున్నారు. మోటారు వాహన తనిఖీ అధికారులు అవగాహన కలిగిస్తున్నా ఏ మాత్రం ఫలితం ఉండటం లేదు. ట్రాక్టర్లలో కనీసం 20 మంది ప్రయాణం సాగిస్తున్నారు.

బీమా వర్తించదు..

గూడ్స్ వాహనాల్లో ప్రయాణికులను రవాణా చేసి ఏదైనా ప్రమాదానికి గురైతే బీమా వర్తించదు. రోడ్డు నిబంధనలు ఉల్లంఘిస్తే కఠినంగా ఉంటాం. మా దృష్టికి వస్తే తప్పకుండా కేసులు నమోదు చేస్తాం.
- మధుసూదన్, మోటారు వాహన తనిఖీ అధికారి

అరచేతిలో వ్యవసాయ యంత్ర సేవలు

• సాగు సౌలభ్యానికి యాప్
• చీడపీడల నివారణకు సూచనలు

బైరెడ్డిపల్లె, న్యూస్‌టుడే: ఆధునిక యుగంలో మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా రైతులు సాంకేతికతను అందిపుచ్చుకుంటే వ్యవసాయాన్ని లాభసాటిగా మార్చుకోవచ్చు. ప్రభుత్వం రైతులకు చేరువగా పలు సేవలను తీసుకొచ్చింది. యాప్ ద్వారా సులభంగా యంత్ర సేవలను పొందడానికి అవకాశం కల్పిస్తోంది. ఇందులో భాగంగానే ఏపీఏఐఎంఎస్ 2.0 యాప్‌ను తీసుకొచ్చింది. యాప్ ద్వారా స్థానిక రైతులకు త్వరగా, తేలికగా యంత్ర సేవలు అందుతాయి. రైతులు ఈ యాప్‌ను సద్వినియోగం చేసుకుంటే సమయం, కూలీల ఖర్చులు ఆదా చేసుకోవచ్చు.

త్వరలో మరిన్ని అందుబాటులోకి..

ప్రభుత్వం ఏపీఏఐఎంఎస్ 2.0 యాప్ ద్వారా రైతులకు డ్రోన్ సేవలను అందుబాటులోకి తీసుకొచ్చింది. పంటను ఆశించిన చీడపీడల నివారణకు మందుల పిచికారీ కోసం డ్రోన్‌ను ఉపయోగించవచ్చు. యాప్‌లో నమోదు చేసిన వెంటనే రైతులకు ఎప్పుడు సేవలు అందుతాయనే వివరాలు తెలియజేస్తారు. నిర్ణీత సమయంలో రైతు పొలంలో మందుల పిచికారీ చేసి అద్దె తీసుకుంటారు. త్వరలోనే రైతులకు ట్రాక్టరు ద్వారా రోటవేటర్, దుక్కి చేసే నాగలి, నూర్పిడి యంత్ర సేవలను అందుబాటులోకి తీసుకొచ్చేలా వ్యవసాయశాఖ చర్యలు తీసుకుంటోంది. ఈ యాప్ విధివిధానాలపై రైతు సేవా కేంద్రాల్లో రైతులకు సంబంధిత అధికారులు అవగాహన కల్పిస్తున్నారు. వ్యవసాయ, ఉద్యానవన పంటలకు సంబంధించిన వీడియోలు సైతం యాప్‌లో ఉంటాయి.

అన్నదాతలకు మేలు

రైతులు చరవాణిలో ఏపీఏఐఎంఎస్ 2.0 యాప్ ఇన్‌స్టాల్ చేసుకుంటే పలు రకాల సేవలను పొందవచ్చు. పంటలను ఆశించే చీడపీడల నివారణకు సూచనలు, సలహాలు అందుతాయి. డ్రోన్, ట్రాక్టర్ యంత్ర సేవలు రైతులకు ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది. యాప్ సేవలను రైతులు సద్వినియోగం చేసుకుంటే త్వరగా, తేలికగా పొలం పనులు పూర్తి చేసుకోవచ్చు. రైతులు పంట నమోదు చేసుకోవడం వల్ల ప్రభుత్వ రాయితీలు, సదుపాయాలు పొందవచ్చు. - **గీతాకుమారి, వ్యవసాయశాఖాధికారిణి, బైరెడ్డిపల్లె**

ప్రకటన

ఇందుమూలముగా తెలియజేయవలసినదిగా ఏమనగా 24/9/2025 తేదీన పి.నారాయణస్వామి, తండ్రి లేట్ పి.సుబ్రమణ్యం. డాక్యుమెంట్ నెం.23/2 తేది 19/10/1989 ఒరిజినల్ డాక్యుమెంట్ పలమనేరు ఎంబీటీ రోడ్ పరిసర ప్రాంతంలో దారిపోయినది. ఎవరికైనా దొరికినచో మొబైల్ నెం.9441538759, 7569411683కు తెలుపవలసినదిగా విజ్ఞప్తి చేయుచున్నాము.

ఇట్లు
పి.నారాయణస్వామి
Kalapana Electricals
Yeddulasantha Street,
Newpet, Palamaner-517408.

(c) eenadu

ఈనాడు
డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ

గుర్తించావా.. గుటుక్కుమన్నావా

బోడసకుర్రు వైనతేయ గోదావరి నదీ తీరంలో నీటిమట్టం తగ్గడంతో నత్తలు, చిన్నచిన్న జలచరాలు పెద్ద సంఖ్యలో బయటకొస్తున్నాయి. వీటిని ఆహారంగా తీసుకునేందుకు నీటిపక్షులు గుంపులుగా చేరుతున్నాయి. వీటిల్లో ప్రధానంగా నీలిరంగు రెక్కల నీటి కొంగలు ఉదయం, సాయంత్రం వేళల్లో కనిపిస్తూ ఆ ప్రాంతాన్ని ఆహ్లాదంగా మారుస్తున్నాయి. నీటిలో ఓ పక్షి ఆహారాన్వేషణ చూడొచ్చు. - న్యూస్‌టుడే, కోనసీమ

చెప్పిన మాట వింటుంది..

కాకినాడ జిల్లా తాళ్లరేవులో మిఠాయి దుకాణ యాజమాని సాధనాల గంగ మహేష్ భుజంపై చక్కగా కూర్చుని ఓ పక్షి మాటలు వింటోంది. ఆస్ట్రేలియాకు చెందిన సన్ కోనూర్ పక్షి తాళ్లరేవులో సందడి చేస్తోంది. 4 నెలల వయస్సు కలిగిన ఈ పక్షి మనిషి మాటలను అర్థం చేసుకుని, వారితో చెలిమి పెంచుకునేందుకు తర్ఫీదు పొందిందని, దీనికి చెర్రీ అని నామకరణం చేసినట్లు ఆయన తెలిపారు. పొద్దుతిరుగుడు పువ్వుల గింజలు, పండ్లను ఆహారంగా తీసుకుంటుందన్నారు.
-న్యూస్‌టుడే, తాళ్లరేవు

పెంపకందారుడి భుజంపై పక్షి

నిధులు రావాలి.. సమస్యలు తీరాలి

నేడు రాష్ట్ర బడ్జెట్ నేపథ్యంలో ఆశాభావం

న్యూస్‌టుడే, అమలాపురం కలెక్టరేట్

జిల్లాలో పలు దీర్ఘకాలిక సమస్యలకు ఏళ్లతరబడి పరిష్కారం లభించడం లేదు. ప్రస్తుతం శాసన సభ సమావేశాలు జరుగుతున్నాయి. నేడు రాష్ట్ర బడ్జెట్.. ప్రతిపాదనలకు తగ్గట్టుగా ఆశించిన మేర నిధులు కేటాయిస్తారన్న ఆశాభావం వ్యక్తమవుతోంది.

కేంద్రంలో వసతులు దూరం..

అమలాపురం పట్టణం జిల్లా కేంద్రంగా మార్పు చెంది సుమారు నాలుగేళ్లు కావొస్తోంది. ఇంకా పూర్తి స్థాయి వసతులు కానరావడం లేదు. ప్రధానంగా ఇరుకు రహదారులు, చిన్నచిన్న వంతెనలతో నిత్యం ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. నల్లవంతెన, ఎర్రవంతెనల ఆధునికీకరణకు ర.భ.శాఖ అధికారులు రూ.10 కోట్లతో ప్రతిపాదనలు పెట్టారు. వీటికి రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఆమోదముద్ర పడాల్సి ఉంది.

ముంపు సమస్య

జిల్లాలో ఖరీఫ్, రబీ సాగులో కలిపి 3.35 లక్షల ఎకరాల్లో వరి సాగు జరుగుతోంది. తుపానులు, భారీ వర్షాల నేపథ్యంలో శివారు ప్రాంతాల్లో వరి చేలు ఏటా ముంపునకు గురవుతున్నాయి. ఏటా ఖరీఫ్‌లో 50వేల నుంచి 70 వేల ఎకరాల్లో వరి సాగు జరగడం లేదు. ఈ సమస్య పరిష్కరించాలంటే డ్రెయిన్ వ్యవస్థను పూర్తిగా ఆధునికీకరించాలి.

జిల్లాలో 15 మేజర్, 29 మీడియం, 223 మైనర్ డ్రెయిన్లు ఉన్నాయి. వీటి ద్వారానే ముంపు నీరు సముద్రంలోకి దిగాల్సి ఉంది. వీటి అభివృద్ధి పనులు చేపట్టి దశాబ్దాలు గడుస్తోంది. ప్రస్తుతం ఎక్కడికక్కడ పూడికతో ఉన్నాయి. వీటిని పూర్తిగా ఆధునికీకరించేందుకు 154 పనులకు సంబంధించి రూ.496 కోట్లతో ప్రతిపాదలు పెట్టారు. వీటికి ఆర్థిక శాఖ ఆమోదం రావాల్సి ఉంది.

పూడికతో దేశకోడు ప్రధాన కాలువ

పద్దు.. ప్రగతి పొద్దు

శిథిలావస్థలో స్లూయిస్‌లు

డ్రెయిన్ల నుంచి ముంపునీటిని గోదావరి నదిలోకి తీసుకువెళ్లేందుకు అవుట్ పాల్ స్లూయిస్‌లు ఎంతో అవసరం. వీటి తలుపులు పూర్తిగా పాడయ్యాయి. వరదల సమయంలో చేలు ముంపునకు గురవుతున్నాయి. గోదావరి పోటు సమయంలో ఉప్పునీరు వెనక్కి మళ్లీ పంట కాలువల్లోకి చేరుతుంది. గౌతమి గోదావరిపై ఉన్న 5 స్లూయిస్‌లు శిథిల స్థితికి చేరాయి. వీటి స్థానంలో కొత్తవి నిర్మించేందుకు రూ.250 కోట్లతో ప్రతిపాదనలు పెట్టినట్లు అధికారులు తెలిపారు. దీనిపై స్థానిక ప్రజా ప్రతినిధులు ప్రత్యేక దృష్టి సారించి నిధులు రాబట్టాల్సి ఉంది.

పరిశ్రమలకు కదలిక రావాలి..

ఇంటికో పారిశ్రామిక వేత్తను తయారు చేయాలనే లక్ష్యంతో కూటమి ప్రభుత్వం ముందుకు వెళ్తోంది. ఈ నేపథ్యంలో ప్రతి నియోజకవర్గ పరిధిలో ఫ్లాటెడ్ ఫ్యాక్టరీ కాంప్లెక్స్ (ఎంఎస్ఈ పార్కులు) ఏర్పాటుకు చర్యలు తీసుకుంటుంది. ఉప్పలగుప్తం మండలం పరిధిలో 5 ఎకరాలు సేకరించారు. మామిడికుదురు మండలం తూర్పుపాలెం, రామచంద్రపురం మండలం ద్రాక్షారామలో ఈ పార్కుల ఏర్పాటుకు చర్యలు తీసుకున్నారు. పూర్తి స్థాయి బడ్జెట్ విడుదల కాలేదు. ఆ ప్రాంతాల్లో అభివృద్ధి పనులు నత్తనడకన జరుగుతున్నాయి.

నదీ కోతకు మోక్షం కలిగేనా..?

అల్లవరం, మామిడికుదురు, ముమ్మిడివరం, ఐ.పోలవరం, పి.గన్నవరం మండలాల పరిధిలో వేల ఎకరాల భూములు, కొబ్బరితోటలు నదీ కోతకు గురవుతున్నాయి. సమస్య పరిష్కారం కావడం లేదని రైతులు వాపోతున్నారు. వైకాపా ప్రభుత్వంలో జగన్ కోనసీమలో నదీకోత నివారణకు రూ.250 కోట్లు ప్రకటించి మరిచిపోయారు.

ఉద్యాన పంటల ఎగుమతులు పెరగాలి: కలెక్టర్

అమలాపురం కలెక్టరేట్: కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ప్రోత్సాహంతో జిల్లా నుంచి ఇరత ప్రాంతాలకు ఉద్యాన పంటలైన అరటి, కొబ్బరి ఉత్పత్తుల ఎగుమతులు పెంచాలని కలెక్టర్ మహేష్‌కుమార్ ఆదేశించారు. శుక్రవారం కలెక్టరేట్‌లో జిల్లా ఎగుమతులు ప్రోత్సాహక కమిటీ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో వ్యవసాయ అనుబంధ పరిశ్రమల ఉత్పత్తుల ఎగుమతుల సామర్థ్యాన్ని గుర్తించి, అందుకు అనుగునంగా ప్రోత్సాహకాలు అందించాలన్నారు. ప్రతి నియోజకవర్గం పరిధిలో ఎంఎస్ఎంఈ పార్కుల ఏర్పాటుకు భూసేకరణ వేగవంతం చేయాలన్నారు. పరిశ్రమల స్థాపనకు వచ్చిన దరఖాస్తులను ఎప్పటికప్పుడు పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. సమావేశంలో ఉద్యానశాఖ అధికారి రమణ, ఏపీఐఐసీ అధికారి రమణారెడ్డి తదితరులు పాల్గొన్నారు.

పరీక్షలు పకడ్బందీగా నిర్వహించాలి

అమలాపురం కలెక్టరేట్: జిల్లాలో పదో తరగతి, ఇంటర్మీడియట్ పరీక్షలను పకడ్బందీగా నిర్వహించాలని కలెక్టర్ మహేష్‌కుమార్ అధికారులను ఆదేశించారు. శుక్రవారం ఎస్పీ రాహుల్ మీనాతో కలిసి కలెక్టరేట్ నుంచి అధికారులతో సమీక్ష నిర్వహించారు. పరీక్షా కేంద్రాల వద్ద పోలీసు నిఘా ఉంచాలన్నారు. విద్యార్థులకు అవసరమైన అన్ని మౌలిక వసతులు కల్పించాలని ఆదేశించారు. ప్రశ్నపత్రాలు తరలింపునకు అవసరమైర బందోబస్తు ఏర్పాటు చేసేలా పోలీసుశాఖ చర్యలు తీసుకోవాలన్నారు.

మాడ వీధుల విస్తరణ జరిగేనా..

న్యూస్‌టుడే, ఆత్రేయపురం

కోనసీమ తిరుమల వాడపల్లి వేంకటేశ్వరుని దివ్యక్షేత్రం నిత్యం భక్తజనంతో విరాజిల్లుతోంది. వేలాది మంది రాకతో పరిసరాలన్నీ ఇసుకేస్తే రాలనంతగా మారుతున్నాయి. అందుకు తగ్గట్టుగా మాడ వీధులు విస్తరణ జరగక ఇబ్బందులు ఎదురవుతున్నాయి. కొన్నిచోట్ల దుకాణాలు, ఇతర వ్యాపారాలు చేసుకొనేవారు రోడ్డుపైకి వచ్చేస్తుండటంతో అవస్థలు తప్పడం లేదు. ముఖ్యంగా శనివారం వచ్చిందంటే చాలు పరిస్థితి దారుణంగా మారుతోంది. తోపులాటలు చోటుచేసుకోవడంతో పాటు కిందపడి గాయాల పాలవుతున్నారు. మాడ వీధుల్లోకి చొచ్చుకురాకుండా దేవస్థానం అధికారులు దుకాణదారులను కట్టడి చేస్తున్నా షరామామూలుగానే ఉంటోంది. ఇప్పటికైనా అధికారులు స్పందించి తగు చర్యలు తీసుకోవాలని భక్తులు కోరుతున్నారు.

ప్రదక్షిణలు చేస్తున్న భక్తులతో కిక్కిరిసి ఇలా..

అస్తవ్యస్తంగా పార్కింగ్

టోల్‌గేట్ వద్ద నుంచి కనకదుర్గమ్మ గుడి వరకు ఉన్న ర.భ.శాఖ రోడ్డు ఇరువైపులా వాహనాలను ఎక్కడపడితే అక్కడే పార్కింగ్ చేస్తున్నారు. దీంతో రాకపోకల విషయంలో అవాంతరాలు ఎదురవుతున్నాయి. గంటల తరబడి ట్రాఫిక్ స్తంభిస్తోంది. కొంతమంది సిఫార్సులకు తోడు నిర్వాహకులతో వాగ్వాదానికి దిగి టోల్‌గేట్ రుసుము చెల్లించకుండా నేరుగా వాహనాలతో వచ్చేయడంతో ఈ పరిస్థితులు తలెత్తుతున్నాయి. భద్రతా సిబ్బంది వారిస్తున్నా ఫలితం కనిపించడం లేదు.

కార్యరూపం దాల్చని ప్రతిపాదనలు

భక్తుల రద్దీకి తగ్గట్టుగా మాడ వీధులు విస్తరించాల్సి ఉంది. దీనిపై ఎమ్మెల్యే బండారు సత్యానందరావు పలు సందర్భాల్లో అధికారుల వద్ద ప్రస్తావించారు. కొత్త వంతెన నుంచి వజ్రకూడలి, పార్కింగ్ ప్రదేశం వరకు నాలుగు లైన్ల రహదారిగా విస్తరించేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది. దీనికి సంబంధించిన ప్రణాళిక కూడా అధికారులు సిద్ధం చేశారు. కార్యరూపం దాల్చలేదు. ఈ క్షేత్రంలో స్వామి దర్శనం ఒక ఎత్తైయితే ప్రదక్షిణలు చేయడం మరొక ఎత్తుగా మారింది.

ఇబ్బందులు తలెత్తకుండా చూస్తాం

మాడ వీధుల విస్తరణ విషయంపై ఉన్నతాధికారుల సూచన మేరకు కమిటీని ఏర్పాటు చేశాం. కార్యాచరణ ప్రణాళిక సైతం సిద్ధం చేశాం. ఇందుకోసం ఎమ్మెల్యే బండారు సత్యానందరావు సహకారం అందిస్తున్నారు. భక్తుల రాకపోకలు, మాడ వీధుల్లో ప్రదక్షిణల విషయంలో ఇబ్బందులు లేకుండా అన్ని చర్యలు తీసుకుంటాం.

-ఎన్. సూర్యచక్రధరరావు, ఈవో, వాడపల్లి దేవస్థానం

కూలతాయని తెలుసు.. పట్టించుకోక అలుసు

రూ.112.69 కోట్లతో నూతన కట్టడాలకు ప్రతిపాదనలు

న్యూస్‌టుడే, పి.గన్నవరం

ఈనాడు ETV ఆంధ్రప్రదేశ్

జిల్లాలో పంట, మురుగు కాలువలపై సుమారు 60 ఏళ్ల క్రితం నిర్మించిన ర.భ.శాఖ పరిధిలోని వంతెనలు శిథిలావస్థకు చేరాయి. వీటిపై ప్రయాణం బిక్కుబిక్కుమంటూ సాగుతోంది. పునాదులు సైతం పగుళ్లు తీసి ప్రమాదకర స్థితిలో ఉన్నాయి. జిల్లా వ్యాప్తంగా ఇలాంటివి 43 వరకు ఉన్నాయని ర.భ.శాఖ ఇంజినీరింగ్ అధికారులు పదిహేనేళ్ల క్రితమే గుర్తించి వాటి స్థానే నూతన కట్టడాలు నిర్మించాల్సిన ఆవశ్యకతను వివరిస్తూ ప్రభుత్వానికి ప్రతిపాదించారు.. మొత్తం రూ.112.69 కోట్ల నిధుల అవసరం ఉంటుందని నివేదించారు. నిధుల మంజూరులో జాప్యం కారణంగా ఏటికేడు వ్యయం పెరుగుతోంది.

పెచ్చులూడి ఊచలు కనిపిస్తున్న కె.ముంజవరం వంతెన

కూలితే భారీ నష్టమే..

కట్టడాలు ఏమాత్రం కూలిని గ్రామాల మధ్య అనుసంధానం తెగిపోతుంది. రోడ్డు రవాణా వ్యవస్థ నిలిచిపోతుంది. ఈ ప్రభావం ప్రత్యామ్నాయ మార్గాలపై పడుతుంది. ఫలితంగా ట్రాఫిక్ సమస్యలు ఏర్పడతాయి. రైతులు వ్యవసాయోత్పత్తులు తరలించేందుకూ ఆటంకమే.

కొన్ని చోట్ల ఇలా..

- ముంగండ-ముంజవరం రహదారిలో సంఖ్యాయని మురుగు కాలువపై ముంజవరపుకొట్టు, సాకుర్రు మురుగు కాలువపై కె.ముంజవరం వద్ద వంతెనలు అత్యంత ప్రమాదకరంగా ఉన్నాయి. పునాదులు బీటలువారాయి.
- జి.పెదపూడి-అవిడి మార్గంలో గోరింకల ప్రధాన మురుగు కాలువపై జి.పెదపూడి సమీపంలో వంతెన పదేళ్ల క్రితమే క్షీణ దశకు చేరుకుంది. దీనిపై భారీ వాహనాలు వెళ్లకూడదని అప్పట్లోనే ర.భ.శాఖ ఇంజినీరింగ్ అధికారులు హెచ్చరిక బోర్డులు పెట్టారు.
- సిరిపల్లి వద్ద విలస కాలువ, అమలాపురం-అయినవిల్లి రోడ్డులో అయినవిల్లి, ర్యాలి వద్ద వంతెనలు పాడయ్యాయి. తాపేశ్వరం-వెలగతోడు వద్ద, ఇప్పనపాడు-మెర్రిపాడు, ముక్తేశ్వరం ప్రధాన కాలువపై బోడిపాలెం వంతెన, లక్కవరం-శంకరగుప్తం మధ్య శంకరగుప్తం వంతెనలు పాడయ్యాయి.

నిధులు మంజూరు కావాలి

జిల్లాలో శిథిలావస్థకు చేరిన వంతెనల వారీ వివరాలు గతంలోనే ప్రభుత్వానికి పంపాం. కావలసిన నిధులపై వివరించాం. నూతన కట్టడాలు నిర్మించాలి. నిధులొస్తే చర్యలు తీసుకుంటాం.

-బి.రాము, ఈఈ, ఆర్అండ్‌బీ, అమలాపురం

రెండో శనివారం సెలవుపై అయోమయం

పామర్రు, న్యూస్‌టుడే: పాఠశాలలకు రెండో శనివారం సెలవు ప్రకటించే విషయంలో అయోమయం నెలకొంది. శుక్రవారం మధ్యాహ్నం నుంచి జిల్లాలోని అన్ని పాఠశాలల్లోనూ ఇదే చర్చ సాగింది. వాస్తవానికి ప్రతి రెండో శనివారం సాధారణ సెలవుగా ప్రకటించారు. మొంథా తుపాను సమయంలో గత ఏడాది ఆగస్టు 18, అక్టోబరు 27, 28, 29 తేదీల్లో ప్రభుత్వం సెలవు ప్రకటించింది. వీటిని సర్దుబాటు చేయడానికి నవంబరు 8, డిసెంబరు 12, ఫిబ్రవరి 14, మార్చి 14 తేదీల్లోని రెండో శనివారం పాఠశాలలు పనిచేయాలని నాడు ఉత్తర్వులు జారీచేశారు. అనంతరం ఉపాధ్యాయ సంఘాల చర్చల్లో నిబంధనల ప్రకారం పాఠశాలలు పనిచేయాల్సిన 220 రోజుల పని దినాలుంటే రెండో శనివారం సెలవు తీసుకోవచ్చని నోటిమాటగా అధికారులు అంగీకరించారు. అయితే పదో తరగతి విద్యార్థులకు వంద రోజుల ప్రణాళిక కచ్చితంగా అమలుచేయాలన్నారు. ఈ నిర్ణయం శుక్రవారం సాయంత్రం వెలువడింది. దీంతో పాఠశాలలకు సెలవు ప్రకటించేశారు. సాయంత్రం 6కు విద్యాశాఖ మరో ప్రకటన జారీచేస్తూ రెండో శనివారం సెలవులేదని, విద్యా సంస్థలు తెరవాలని కోరారు. ఫ్యాప్టో ఈ విషయాన్ని ఖండించింది. విద్యాశాఖ డైరెక్టర్ ఒంటిపోకడ నిర్ణయం సరికాదని రెండో శనివారాల సెలవు విషయంలో డీఈవో, ఆర్జేడీలకు నిర్ణయాధికారం ఉంటుందని నాయకులు పేర్కొన్నారు. విద్యాశాఖ మంత్రి దృష్టి పెట్టాలని ఫ్యాప్టో నాయకులు కోరుతున్నారు.

ఈనాడు
దినపత్రికలో అన్ని రకాల ప్రకటనల (అడ్వర్టైజ్‌మెంట్స్) కొరకు సంప్రదించండి
Cell: 80085 97607
ఈనాడు పత్రిక కోసం సంప్రదించండి
Cell: 80082 34669

ఏడాది నుంచి సా...గుతోంది..!

ఇదీ రైతు గుర్తింపు సంఖ్య నమోదు తీరు

న్యూస్‌టుడే, ముమ్మిడివరం

దేశంలో ప్రతి వ్యక్తికి ఆధార్ సంఖ్య ఉన్నట్లుగానే.. రైతులకు ఓ గుర్తింపు సంఖ్య ఇవ్వాలన్న కేంద్రం నిర్ణయంతో ఏడాది క్రితం ఈ ప్రక్రియ ప్రారంభమైంది. రైతు సేవా కేంద్రాల్లో వ్యవసాయ సహాయకులు 'రైతు విశిష్ట గుర్తింపు సంఖ్య' నమోదు నిర్వహిస్తున్నారు. జిల్లాలో 70 శాతమే పూర్తయింది.

జిల్లా వివరాలు ఇలా..
రైతులు: 3,63,025 మంది
పీఎం కిసాన్ పోర్టల్‌లో నమోదైనవారు: 2,28,423
రిజిస్ట్రేషన్ చేసుకున్న రైతులు: 1,60,476

పథకాలకు ప్రామాణికం..

వ్యవసాయశాఖ ఆధ్వర్యంలో 'అగ్రి టాక్' వెబ్‌సైట్‌లో రైతుల వివరాలను నిక్షిప్తం చేస్తున్నారు. ఆధార్, పాస్ పుస్తకాలతో ఆర్ఎస్‌కేలకు వెళ్తే వ్యవసాయ సహాయకులు నమోదుచేస్తారు. వీరికి 'రైతు విశిష్ట గుర్తింపు సంఖ్య వస్తుంది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అందించే పీఎం కిసాన్, అన్నదాత సుఖీభవ, ఇతర ప్రయోజనాలు పొందడానికి ఈ సంఖ్య ప్రామాణికం చేశారు.

ఎందుకీ పరిస్థితి.. గతంలో భూ రికార్డుల డిజిటలైజేషన్ సందర్భంగా అప్పట్లో అధికారులు ఇష్టానుసారం వెబ్‌ల్యాండ్‌లో రైతుల పేర్లు నమోదు చేయడం.. భూ విస్తీర్ణం నమోదులో తప్పులు, మ్యూటేషన్ సమస్యలు.. వంటివి గుర్తింపు సంఖ్య నమోదుకు ఇబ్బందిగా మారాయి. ఏ చిన్న పొరపాటు ఉన్నా.. వెబ్‌సైట్‌లో నమోదు చేయడం కష్టం. రెవెన్యూ అధికారులతో సమన్వయం చేసుకుని నమోదు చేపడుతున్నామని జిల్లా వ్యవసాయాధికారి రామారావు తెలిపారు.

రైతు సేవా కేంద్రం వద్ద రిజిస్ట్రేషన్‌కు వచ్చిన రైతులు

(c) eenadu

శివలింగం.. వైవిధ్య రూపం

శివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని మామిడికుదురు మండలం అప్పనపల్లిలోని మైనర్‌రాజు వీధిలో బాల గణపతి మిత్రబృందం ఆధ్వర్యంలో శివలింగాలను వైవిధ్యంగా రూపొందించారు. పట్టు దారాలతోపాటు, రూ.5 నాణేలతోనూ ఆవిష్కృతమైన శివలింగాలు ముచ్చట గొలుపుతున్నాయి. శివరాత్రి పర్వదినం నుంచి వీటిని ప్రదర్శించనున్నట్లు నిర్వాహకులు తెలిపారు. - న్యూస్‌టుడే, మామిడికుదురు

యాక్సిస్ బ్యాంక్ లిమిటెడ్

సెక్యూర్డ్ ఆస్తుల అమ్మకం కొరకు ఈ-వేలం అమ్మకం ప్రకటన

స్థిరాస్తి షెడ్యూలు

https://www.axisbank.com/auction-retail

www.bankeauctions.com

తేది: 14.02.2026 ప్రదేశం: తూర్పు గోదావరి

సం/- అధీకృత అధికారి యాక్సిస్ బ్యాంక్ లిమిటెడ్

SBI స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా

SME బ్రాంచ్, రాజమహేంద్రవరం, తూర్పు గోదావరి జిల్లా

ఇ-వేలం అమ్మకం ప్రకటన

మొత్తం చెల్లించాల్సిన బకాయి: EB-MSME-CC-USUL CREDIT DISPEN, MC-ATL Agr Infrafund Loan

ఇ-వేలం తేదీ: 05-03-2026

www.sbi.co.in/web/sbi-in-the-news/auction-notices

https://baanknet.com/eauction-psb/x-login & https://baanknet.com

support.baanknet@psballiance.com

sbi.16314@sbi.co.in

తేదీ: 13-02-2026 ప్రదేశం: రాజమహేంద్రవరం సం/- అధీకృత అధికారి, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా

సర్వం.. ప్రేమ పరవశం

మనసులు కలిశాయి. జీవితాంతం కలిసి ఉండాలని.. ఒకరి చేయి మరొకరు పట్టుకుని ఏడడుగులు వేసి దంపతులయ్యారు. పెద్దలను ఎదిరించి ప్రేమను గెలిపించుకున్న వారు కొందరైతే.. వారి ఆమోదంతో ఒక్కటైన వారు మరికొందరు. **ప్రేమికుల దినోత్సవం** సందర్భంగా ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాకు చెందిన ఇటువంటి జంటలను పలకరిస్తే తమ మధుర ప్రయాణాన్ని ఇలా వివరించారు.

ఒకే ఊరు.. ఒకేబడి.. ఒకే ఉద్యోగం



ఇద్దరు కుమారులతో త్రిమూర్తులు, రాజ్యలక్ష్మి

మలికిపురం మండలం రామరాజులంక గ్రామానికి చెందిన నల్లి త్రిమూర్తులు, గంటా రాజ్యలక్ష్మి ఇద్దరూ అదే గ్రామంలో ఒకటి నుంచి పదోతరగతి వరకు ఒకే పాఠశాలలో చదువుకున్నారు. ఇరువురి మధ్య ప్రేమ చిగురించింది. ఇద్దరూ దూరవిద్య ద్వారా అంబేడ్కర్ విశ్వవిద్యాలయం నుంచి బీఏ చదివారు. ఆ తర్వాత 2011-14 మధ్య త్రిమూర్తులు బీఈడీ, రాజ్యలక్ష్మి డీఎడ్ చేశారు. 2016లో డీఎస్సీ రాసేందుకు ప్రయత్నిస్తూనే తమ ప్రేమ విషయాన్ని పెద్దలకు తెలియజేశారు. వారి అంగీకారంతో అదే సంవత్సరం జనవరి 11న పెళ్లి చేసుకున్నారు. ఇద్దరూ డీఎస్సీలో ఉపాధ్యాయులుగా ఉద్యోగాలు పొందారు. ప్రస్తుతం మలికిపురం మండలం చింతలమోరి వడ్లపాలెం ప్రాథమిక పాఠశాలలో త్రిమూర్తులు, రామరాజులంక ప్రాథమిక పాఠశాలలో రాజ్యలక్ష్మి(తాను చదువుకున్న పాఠశాల) పని చేస్తున్నారు. ఇవాన్‌రోహి(నాలుగో తరగతి), రెజిన్‌రాయ్(ఒకటో తరగతి), అలెన్‌జో అనే ముగ్గురు కుమారులు ఉన్నారు. – న్యూస్‌టుడే, మలికిపురం

భర్త ప్రోత్సాహం.. భార్యకు ప్రభుత్వ ఉద్యోగం..

హారిక, అచ్యుత్

రాజానగరానికి చెందిన ఫొటోగ్రాఫర్ మేడా అచ్యుత రావు(అచ్యుత్), రాజమహేంద్రవరం గ్రామీణం పరిధి తొర్రేడుకు చెందిన షేక్ ఆందీ మునీషా(హారిక) ప్రేమించుకున్నారు. వేర్వేరు మతాలు కావడంతో పెద్దలు ఒప్పుకోలేదు. వారిని ఎదిరించి వివాహం చేసుకున్నారు. ఆయనకు వచ్చే ఆదాయంతోనే జీవనం సాగించారు. అందరి నిరాదరణకు గురవ్వడం, అవమానాలతో వారిలో పట్టుదల పెరిగింది. భార్యను పీజీ చదివించారు. హిందీ పండిట్ కోర్సు పూర్తి చేయించారు. ఆమె కూడా కుటుంబ బాధ్యతలను చూసుకుంటూనే కష్టపడి చదివారు. 2025 డీఎస్సీలో స్కూల్ అసిస్టెంట్ హిందీ పండిట్‌గా ఉద్యోగం సాధించారు. ప్రస్తుతం ఆమె జగ్గంపేట మండలం నరేంద్రపట్నం పాఠశాలలో విధులు నిర్వహిస్తున్నారు. మరిన్ని విజయాలు సాధించాలని లక్ష్యంతో ఆమె ఏపీ సెట్‌కు సిద్ధమవుతున్నారు. వారి అన్యోన్య దాంపత్యానికి గుర్తుగా ఇద్దరు పిల్లలు పుట్టారు. ఎక్కడైతే విమర్శలకు గురయ్యారో, అక్కడే ఆదరాభిమానాలు చూరగొని, ఆదర్శంగా నిలిచారు. – న్యూస్‌టుడే, రాజానగరం

సర్వేలో వంద మంది తెలిపిన అభిప్రాయాలు (శాతాల్లో..)

ఎలాంటి వివాహం వైపు మొగ్గు చూపుతారు?	
ప్రేమ	30
పెద్దలు కుదిర్చిన	70

ప్రేమలో పడితే కెరీర్ దెబ్బతింటుందని భావిస్తున్నారా..?	
అవును	85
లేదు	15

ప్రేమను ప్రకటించడంలో ఎవరు ముందుంటున్నారు..?	
అమ్మాయిలు	55
అబ్బాయిలు	45

నేటి యువత ఆకర్షణనే ప్రేమగా భావిస్తున్నారా?	
అవును	90
కాదు	10

ప్రేమించిన వ్యక్తిలో ఏ లక్షణాలు కోరుకుంటారు?	
నిజాయితీ	60
బాధ్యత	40

స్నేహితులే పెళ్లి పెద్దలు...

నిడదవోలుకు చెందిన హీరాలాల్ ఎలక్ట్రీషియన్‌గాను, రాజేశ్వరి ప్రైవేటు పాఠశాలలో హిందీ ఉపాధ్యాయినిగా పని చేస్తున్నారు. వీరికి 1994-95లో ఇంటర్ చదువుతున్న సమయంలో పరిచయం ఏర్పడింది. ఆది కాస్త ప్రేమగా మారింది. ఈ వ్యవహారాన్ని కుటుంబ సభ్యులకు తెలియజేశారు. కులాలు వేరు కావడంతో ఆమె కుటుంబసభ్యులు తొలుత అంగీకరించలేదు. మూడేళ్ల పాటు ప్రేమను బతికించుకునేందుకు పోరాటం చేశారు. పెళ్లంటూ చేసుకుంటే మేమిద్దరమే చేసుకుంటామంటూ భీష్మించుకు కూర్చున్నారు. చివరకు 1998లో స్నేహితుల సాయంతో భీమడోలు మండలం పూళ్ల వెంకటేశ్వరస్వామి ఆలయంలో వివాహం చేసుకున్నారు. అనంతరం ఆమెను బంధువులు తీసుకువెళ్లిపోయారు. బొబ్బర్లంకలో ఉంచినట్లు తెలుసుకున్న హీరాలాల్ స్నేహితులతో కలిసి వెళ్లి భార్యను తీసుకొచ్చారు.. అప్పటి నుంచి మా కాపురం సజావుగా సాగుతుంది. తమ కుమారుడు, కుమార్తె ఇంజనీరింగ్ పూర్తి చేశారని, . ఇద్దరి కష్టంతో ఏ అరమరికలు లేకుండా కుటుంబాన్ని పోషించుకుంటున్నామని చెబుతున్నారు. – న్యూస్‌టుడే, నిడదవోలు

హీరాలాల్ దంపతులు

18 నుంచి పెద్దింట్లమ్మ తీర్థమహోత్సవాలు

సఖినేటిపల్లి, న్యూస్‌టుడే: చిన్న కొల్లేరుగా పిలిచే మెండుపాలెం(కేశవదాసు పాలెం) పెద్దింట్లమ్మవారి తీర్థ మహోత్సవాలు ఈ నెల 18 నుంచి మార్చి 18 వరకు జరగనున్నాయి. వీటికి సంబంధించిన ఏర్పాట్లను చురుగ్గా చేస్తున్నారు. నెల రోజుల పాటు జరిగే ఉత్సవాల్లో 18న అమ్మవారికి ప్రత్యేక పూజలు చేసి ప్రారంభిస్తారు. 26న ఉదయం ప్రభల ఉత్సవం, రాత్రి గోకర్ణేశ్వరస్వామి, జలదుర్గల కల్యాణం జరుగుతుంది. మార్చి 18న అమ్మవారికి ధూపదీప నైవేద్యాలు సమర్పించి ఉత్సవాలను ముగిస్తారు. 19న అఖండ అన్నసమరాధన జరుగుతుంది. గత ఏడాది గ్రామంలో రెండు వర్గాల మధ్య వివాదం తలెత్తడంతో ఉత్సవాలను దేవాదాయశాఖ ఆధ్వర్యంలో అంతర్వేది లక్ష్మీనరసింహస్వామి దేవస్థానం అసిస్టెంట్ కమిషనర్ సమక్షంలో నిర్వహించారు. ప్రస్తుతం ప్రత్యేక కమిటీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నారు. శుక్రవారం అమ్మవారికి వివిధ కార్యక్రమాల ద్వారా వచ్చే ఆదాయానికి వేలంపాటలు నిర్వహిస్తుండగా ఆలయం వద్ద ఏవిధమైన గొడవలు జరగకుండా సఖినేటిపల్లి పోలీసులు పలువురిని అదుపులోకి తీసుకున్నారు.

శ్రీవారికి లక్ష తులసి పూజ

కోనసీమ తిరుమల వాడపల్లి వేంకటేశ్వరస్వామి ఆలయంలో శుక్రవారం గోవిందమాల దీక్షాధారులతో పండితుడు ఖండవిల్లి రాజేశ్వర వరప్రసాదాచార్యులు ఆధ్వర్యంలో లక్ష తులసి పూజ నిర్వహించారు. దేవస్థానం పాలకమండలి ఛైర్మన్ ముదునూరి వెంకటరాజు, డిప్యూటీ కమిషనర్(ఈవో) నల్లం సూర్యచక్రధరరావు ఏర్పాట్లను పర్యవేక్షించారు.

ఆలయంలో నేడు... ● శనివారం వేకువజామున అర్చన, ఐశ్వర్యలక్ష్మీ హోమం, సేవాకాలం, బాలభోగం, నివేదన, అనంతరం 3.15 గంటలకు తొలి హారతి, సుప్రభాత సేవ, తీర్థప్రసాద వితరణ అనంతరం 4 గంటలకు దర్శనాలు ప్రారంభం. ● మధ్యాహ్నం 12.30 గంటలకు అర్చన, మహర్నివేదన అనంతరం యథావిధిగా దర్శనాలు. ● సాయంత్రం 6 గంటలకు అర్చన, నివేదన అనంతరం దర్శనాలు. ● రాత్రి 9 గంటలకు పవళింపు సేవ. - న్యూస్‌టుడే, ఆత్రేయపురం

భక్తులకు ఇబ్బందులు కలగకుండా చర్యలు

ఏర్పాట్లపై ఆరా తీస్తున్న ఆర్డీవో అఖిల

ద్రాక్షారామ, న్యూస్‌టుడే: మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా ద్రాక్షారామ భీమేశ్వరాలయానికి విచ్చేసే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా జాగ్రత్త చర్యలు తీసుకోవాలని రామచంద్రపురం ఆర్డీవో డి.అఖిల సూచించారు. శుక్రవారం ఆమె ద్రాక్షారామ భీమేశ్వరాలయాన్ని సందర్శించి ఏర్పాట్లు పరిశీలించారు. దర్శనాలకు వచ్చే భక్తుల రద్దీని క్రమబద్ధీకరిస్తూ క్యూల్లో భక్తులు వెనువెంటనే ముందుకు కదిలేలా ఏర్పాట్లు చేయాలన్నారు. ఎండల తీవ్రత పెరుగుతోందని, క్యూల్లో నీడ కల్పించి, తాగునీటి వసతి కల్పించాలని సూచించారు. దేవస్థానం ఈవో, సహాయ కమిషనరు ఏవీ దుర్గాభవాని, ఎస్సై ఎం.లక్ష్మణ్, విద్యుత్తు శాఖ ఏఈ, ఎంపీడీవో, అధికారులు పాల్గొన్నారు.

తపోవనం.. శోకతప్తం

సచ్చిదానంద సరస్వతి మృతితో విషాదంలో భక్తులు

నివాళులర్పిస్తున్న మాజీ మంత్రి యనమల రామకృష్ణుడు

తుని గ్రామీణం, న్యూస్‌టుడే: కాకినాడ జిల్లా తుని సమీపంలోని కాశీ తపోవనం పీఠాధిపతి స్వామి సచ్చిదానంద సరస్వతి మృతితో భక్తులు విషాదంలో మునిగిపోయారు. శుక్రవారం ఆయన గుండెపోటుతో కన్నుమూశారన్న సమాచారం తెలిసి వివిధ ప్రాంతాల నుంచి భక్తులు, శిష్యులు తరలివచ్చి నివాళులర్పించారు. శృంగేరి పీఠం వేదపండితుల ఆధ్వర్యంలో స్వామి అంతిమ సంస్కారాలు సాయంత్రం ముగిశాయి.

● స్వామీజీ స్వస్థలం విజయనగరంలోని దుడ్డివారి వీధి. విశాఖలో విద్యాభ్యాసం పూర్తిచేసిన ఆయన తన పదహారోయేట సన్యాసాశ్రమం స్వీకరించారు. శృంగేరి పీఠానికి అనుబంధంగా ఉమ్మడి కరీంనగర్‌లోని ధర్మపురిలో ఆశ్రమం ఏర్పాటుచేశారు. గత రెండు దశాబ్దాలుగా తుని కుమ్మరిలోవలోనూ ఆశ్రమం, ఆలయాలు ఏర్పాటుచేసి ఆధ్యాత్మిక కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఇక్కడి వేద పాఠశాలలో రుగ్వేదం, యజుర్వేదం బోధన చేసి వందలాది మంది విద్యార్థులను తీర్చిదిద్దారు. గోవుల పరిరక్షణకు పాటుపడేవారు. తపోవనం వద్ద మాజీ మంత్రి యనమల రామకృష్ణుడు మాట్లాడుతూ.. సనాతన ధర్మపరిరక్షణకు సచ్చిదానంద సరస్వతి ఎంతో కృషిచేశారన్నారు. నివాళులర్పించేందుకు వచ్చిన తెలంగాణ రాష్ట్ర దేవాదాయశాఖ మంత్రి కొండా సురేఖ మాట్లాడుతూ..తమ కుటుంబం ఆధ్యాత్మిక గురువును కోల్పోయిందని విచారం వ్యక్తంచేశారు. స్వామీజీ మృతి తీరని లోటని. ఆయన నిజమైన ధర్మ పరిరక్షకుడంటూ కన్నీటిపర్యంతమయ్యారు.

ధరవరలు

అంబాజీపేట కొబ్బరి మార్కెట్

కొబ్బరి (క్వింటాళ్లలో)	ధర (రూ॥లలో)
కొత్తకొబ్బరి	18,500
కురిడీ (వెయ్యింటికి):	
పాతకాయ: గండేరా	30,500
గటగట	29,000
కొత్తకాయ: గండేరా	30,000
గటగట	29,000
నీటి కాయ (వెయ్యింటికి):	
పాత (ముక్కుడు) కాయ	20,000-21,000
కొత్త (పచ్చి) కాయ	16,000-17,000
కొబ్బరినూనె మార్కెట్:	
15 కిలోలు	5,000
కిలో	350

గమనిక: అంబాజీపేట కొబ్బరి మార్కెట్ ధరలు ప్రతి బుధ, శనివారాల్లో మాత్రమే మారుతాయి.

వెన్‌కాబ్ చికెన్ ధర కిలోకు రూ॥లో

ఫారంరేటు	120-00
రిటైల్ లైవ్	147-00
డ్రెస్డ్	213-00
స్కిన్‌లెస్	243-00

చిన్నారి జీవన్మృతి

అవయవదానానికి ముందుకొచ్చిన కుటుంబ సభ్యులు

బడుగు భరత్ (పాత చిత్రం)

అమలాపురం పట్టణం, న్యూస్‌టుడే: ఇటీవల అమలాపురం పేరూరు వై.జంక్షన్ వద్ద ద్విచక్ర వాహనం ఢీకొని తీవ్రంగా గాయపడిన విద్యార్థి బడుగు భరత్(11)ను జీవన్మృతిగా(బ్రెయిన్ డెడ్) వైద్యులు ప్రకటించారు. అతడి అవయవాలను అవసరమైన వారికి దానం చేసేందుకు తల్లిదండ్రులు వెంకరమణ, బేబీ ముందుకు వచ్చారు. ఈ నేపథ్యంలో ఆ చిన్నారిని శుక్రవారం రాత్రి కాకినాడలోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. అక్కడి అవయవదాన ప్రక్రియ ముగిసిన అనంతరం మృతదేహాన్ని బంధువులకు అప్పగించారు. పేరూరు ఇందిరా కాలనీకి చెందిన భరత్ స్థానిక ప్రైవేట్ పాఠశాలలో అయిదో తరగతి విద్యార్థి. మంగళవారం పాఠశాలకు వెళ్తుండగా ద్విచక్ర వాహనంపై వెళ్తున్న వ్యక్తి ఢీకొనడంతో తీవ్రంగా గాయపడి అపస్మారక స్థితికి చేరుకున్నాడు.

92.7 FM Rajamahendravaram 92.7 Mee FM

ఈఎఫ్ఎమ్ కార్యక్రమాలు

శనివారం

కార్యక్రమము	ప్రసార వేళలు
ఉషోదయం	ఉ॥ 5 - ఉ॥ 7
ఈ-మార్నింగ్స్	ఉ॥ 7 - ఉ॥ 11
నువ్వా నేనా	ఉ॥ 11 - మ॥ 2
సత్యభామ	మ॥ 2 - సా॥ 5
కాలేజ్ స్టైల్	సా॥ 5 - రా॥ 9
EFM సరాగాలు	రా॥ 9 - రా॥ 11
బ్యాక్ టు బ్యాక్ సాంగ్స్	రా॥ 11 - ఉ॥ 5

/Eenadufm

For Advertising on Eenadu FM Contact 9000180626, 9989993175

కన్వర్టెడ్ క్రిస్టియన్ అన్ని కులాల అవివాహితులకు సువర్ణావకాశం

తెలుగింటి వివాహ పరిచయాలకు ఆత్మీయ వేదిక అయిన ఈనాడు పెళ్లిపందిరి, కన్వెర్టెడ్ క్రిస్టియన్ అన్ని కులాల అవివాహిత వధూవరులకు ఉచిత ప్రొఫైల్ రిజిస్ట్రేషన్ కార్యక్రమం నిర్వహిస్తుంది.

నేడు, రేపు కన్వర్టెడ్ క్రిస్టియన్ అన్నికులాల వధూవరులకు ఈనాడు పెళ్లిపందిరి ఉచిత ప్రొఫైల్ రిజిస్ట్రేషన్ కార్యక్రమం

రాజమండ్రి ఈనాడు కార్యాలయంలో (1వ అంతస్తు, భాను టవర్స్, శ్యామల థియేటర్ ఎదురు) ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. వివాహం కోసం ఎదురుచూస్తున్న వారు, సంబంధిత కుటుంబీకులు **నేడు (14 ఫిబ్రవరి 2026, శనివారం), రేపు (15 ఫిబ్రవరి 2026, ఆదివారం)** ఉదయం 9 గం. నుంచి సాయంత్రం 5.30 గం. వరకు ఈ కార్యక్రమంలో పాల్గొని తమ ప్రొఫైల్‌ను ఉచితంగా రిజిస్టర్ చేసుకోవచ్చు.

● మరిన్ని వివరాలకు **8008621414** & **9154918858** ఫోన్ నంబర్లను సంప్రదించవచ్చు.

● ఉచిత ప్రొఫైల్ రిజిస్ట్రేషన్ ఫోన్ మరియు యాప్ ద్వారా కూడా చేసుకోవచ్చు. రిజిస్ట్రేషన్ చేయదలచిన వధూవరుల బయోడేటా, ఫొటోలు పైన తెలిపిన ఫోన్ నంబర్లకు సంప్రదించి వాట్సాప్ ద్వారా పంపవచ్చు.

శ్రీ వీర వెంకట సత్యనారాయణ స్వామివారి దేవస్థానం

అన్నవరం, కాకినాడ జిల్లా

ఈ ప్రొక్యూర్ మెంట్ మరియు సీల్డు టెండరు ప్రకటన

ఆర్.సి.నెం. E1/65821/2026 తేది. 05-02-2026

www.eprocurement.gov.in

VENDRA TRINADHARAO, JOINT COMMISSIONER & EXECUTIVE OFFICER

EENADU Classifieds

BUSINESS SERVICES

FINANCIAL SERVICES

HEALTH & CARE

RHEUMATOLOGY

PERSONAL CLASSIFIEDS

CONGRATULATORY MESSAGES

REAL ESTATE

PLOT FOR SALE

RAJAMAHENDRAVARAM CITY

RAJANAGARAM

COMMERCIAL SPACE FOR SALE

GENERAL

LEASE

GENERAL

JOBS

WANTED SEO & DIGITAL MARKETING PERSON at Rajahmundry. Cont: 7674 99 99 06.

NARAYANA ENGINEERING COLLEGES

we are HIRING

EENADU for Advertisement Contact: 8008597607

గమనిక

రాజోలు

• రాజోలు • కొత్తపేట • పి.గన్నవరం

నిధులు మంజూరు చేయాలని మంత్రికి వినతి

పి.గన్నవరం, న్యూస్‌టుడే: పి.గన్నవరం నియోజకవర్గంలో సాగునీటి అభివృద్ధి పనుల కోసం నిధులు కేటాయించాలని కోరుతూ ఎమ్మెల్యే గిడ్డి సత్యనారాయణ శుక్రవారం వెలగపూడిలోని సచివాలయంలో మంత్రి నిమ్మల రామానాయుడికి వినతిపత్రం అందించారు. ప్రధానంగా గన్నవరం ప్రధాన పంటకాలువ వెంబడి జలవనరుల శాఖ సబ్‌డివిజన్ కార్యాలయం నుంచి వార్ఫ్ వరకు కాలువకు రక్షణ గోడ నిర్మాణం కోసం రూ.2 కోట్ల నిధులు మంజూరు చేయాలని కోరారు. దీనికి సంబంధించి ఇప్పటికే ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపినట్లు ఎమ్మెల్యే తెలిపారు. మంజూరుకు కృషి చేయాలని విన్నవించారు.

'కేడర్ విత్ లీడర్'లో వినతుల స్వీకరణ

రాజోలు, పి.గన్నవరం, న్యూస్‌టుడే: కార్యకర్తలకు అండగా ఉంటామని రాజోలు నియోజకవర్గ తెదేపా ఇన్‌ఛార్జి గొల్లపల్లి అమూల్య అన్నారు. తాటిపాకలో తెదేపా నిర్వహించిన కేడర్ విత్ లీడర్ కార్యక్రమంలో ఆమె పాల్గొన్నారు. కార్యకర్తలు, ప్రజల నుంచి వినతులు స్వీకరించారు. మై తెదేపా యాప్‌కు సంబంధించిన ప్రచార ఫ్లెక్సీలను ఆవిష్కరించారు. భూపతిరాజు ఈశ్వర్‌రాజువర్మ, ముదునూరి చినబాబు, చిటికెల రామ్మోహనరావు, బలుసు పూరి సతీష్‌రాజు, మెల్లేటి శ్రీనివాస్, లంకే శ్రీనివాస్, అనుమోలు సునీల్, అడబాల సాయిబాబు, తాడి సత్యనారాయణ, సర్పంచి కోటిపల్లి రత్నమాల, సొసైటీ అధ్యక్షుడు ఈలి శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు. ● పి.గన్నవరంలో పార్టీ నాయకులు, ప్రజల నుంచి వివిధ సమస్యలపై వినతులు స్వీకరించారు. మాజీ సుబ్రహ్మణ్యేశ్వరరావు, దాసరి వీరాంజనేయులు, కటసత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.

పలివెలలో శివరాత్రి శోభ

నేడే ఉమాకొప్పులింగేశ్వరస్వామి కల్యాణం

– న్యూస్‌టుడే, కొత్తపేట

విఘ్నేశ్వరుడు, స్వామి, అమ్మవారు

కొత్తపేట మండలం పలివెల గ్రామంలోని ఉమాకొప్పులింగేశ్వర స్వామి ఆలయంలో మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని ఏర్పాట్లు ముమ్మరంగా జరుగుతున్నాయి. స్వామి, అమ్మవార్లు ఏక పీఠంపై కొలువైన క్షేత్రమిది. ఈ నెల 14న తెల్లవారుజాము 4 గంటలకు స్వామివారి కల్యాణం ప్రారంభమవుతుంది. ఆలయాన్ని రంగురంగుల వస్త్రాలతో అలంకరించి మహారథంపై 15న గ్రామోత్సవం నిర్వహిస్తారు. శివనామ స్మరణ మధ్య భక్తులు రథాన్ని లాగడం ప్రధాన ఆకర్షణగా నిలవనుంది. 17న త్రిశూల స్నానం, 18న శ్రీపుష్పోత్సవం నిర్వహిస్తున్నట్లు ఆలయ కమిటీ ప్రతినిధులు తెలిపారు. కల్యాణోత్సవ సందర్భంగా ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన మండపంలో వేడుకలు నిర్వహించనున్నారు. ఆలయ గోపురం, ప్రాకారాలు, మండపాలు విద్యుద్దీపాలతో అలంకరించారు. లింగోద్భవ కాలంలో ప్రత్యేక పూజలు నిర్వహించనున్నారు.

భక్తులకు ప్రత్యేక ఏర్పాట్లు.. వేలాది మంది భక్తులు తరలివచ్చే అవకాశమున్నందున దేవస్థానం కమిటీ ప్రత్యేక ఏర్పాట్లు చేసింది. తాగునీరు, అన్నప్రసాద పంపిణీ, వైద్యశిబిరం, ప్రత్యేక క్యూలైన్లు, పార్కింగు సదుపాయాలు ఏర్పాటు చేస్తున్నారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా ఎస్సై సురేంద్ర ఆధ్వర్యంలో బందోబస్తు ఏర్పాటు చేయనున్నారు. ట్రాఫిక్ నియంత్రణకు ప్రత్యేక చర్యలు తీసుకోనున్నారు.

రైతులు భూముల వివరాలను సరిచూసుకోవాలి

● 'ఈనాడు ఫోన్ ఇన్'లో మామిడికుదురు తహసీల్దార్ సునీల్‌కుమార్

– న్యూస్‌టుడే, మామిడికుదురు

అర్హులైన పేదలు ఇళ్ల స్థలాలు, రేషన్ కార్డులకు గ్రామ సచివాలయాల ద్వారా దరఖాస్తు చేసుకోవాలని మామిడికుదురు తహసీల్దార్ పి.సునీల్‌కుమార్ అన్నారు. నాలుగో విడతలో జరుగుతున్న రీసర్వేకు రైతులు హాజరై తమ అధీనంలో ఉన్న భూముల వివరాలను నమోదు చేసుకోవాలన్నారు. 'ఈనాడు' ఆధ్వర్యంలో శుక్రవారం జరిగిన 'ఫోన్ ఇన్' కార్యక్రమంలో ప్రజల నుంచి వచ్చిన పలు సమస్యలు, సందేహాలను ఆయన నివృత్తి చేశారు.

? ప్రశ్న: గ్రామంలో రీసర్వే జరిగినా మా భూముల విస్తీర్ణ వివరాలు పూర్తిగా పాసుపుస్తకంలో నమోదు కాలేదు. **- గంధం విజయశ్రీనివాస్, పి.సత్యనారాయణ, గెద్దాడ**

✓ సమాధానం: దస్తావేజుల్లో ఉన్నవి కాకుండా రైతు అధీనంలో ఉన్న భూముల వివరాలు మాత్రమే అందులో నమోదవుతున్నాయి. కొందరి విషయంలో దస్తావేజుల్లో విస్తీర్ణం ఎక్కువ చూపడం వల్ల ఈ తరహా సమస్యలు వస్తున్నాయి. వీటిపై పునఃపరిశీలన చేస్తాం.

? మగటపల్లిలో ఉన్న లబ్ధిదారులకు గతంలో పాశర్లపూడిలంక, ఈదరాడలో నివేశన స్థలాలు ఇచ్చారు. అక్కడకు ఎవరూ వెళ్లలేదు. స్థానికంగానే మాకు స్థలాలు ఇచ్చేలా చూడాలి. **- కలిగిత పల్లంరాజు, మగటపల్లి**

✓ ఇతర గ్రామాల్లో పట్టాలిచ్చిన లబ్ధిదారుల వివరాలను సేకరించి వాటికి సంబంధించిన నివేదిక ఉన్నతాధికారులకు పంపిస్తాం. తదుపరి సూచనల మేరకు స్థానికంగా కేటాయించేందుకు కార్యాచరణ చేస్తాం.

? భూముల రీసర్వేలో సరిహద్దులు సక్రమంగా చూపడం లేదని రైతులు కొందరు అసంతృప్తి చెందుతున్నారు. **- ఎన్.త్రిలోచనరావు, మగటపల్లి**

✓ భూసర్వే జరుగుతున్న చోట్ల కచ్చితంగా రైతులు హాజరై తమ భూముల వివరాలు సరిచూసుకోవాలి. ప్రస్తుతం పెదపట్నంలంక, పెదపట్నం, అప్పనపల్లి, నగరం గ్రామాల్లో సర్వే జరుగుతున్నందున రైతులు అందరూ సహకరించాలి.

? ప్రతి నెలా రేషన్ సరకుల పంపిణీ ఏవిధంగా చేయాలి. కచ్చితమైన సమయాలు ఏవిధంగా పాటించాలి. **- కె.వి.నరసింహారావు, మామిడికుదురు మండల కేంద్రం, బి.శ్రీరాములు, అప్పనపల్లి గ్రామం**

✓ ప్రతినెలా 15వ తేదీ వరకు ప్రతిరోజు ఉదయం 8-12, మధ్యాహ్నం 2 నుంచి సాయంత్రం 5 గంటల మధ్య సరకులు ఇవ్వాలి. చివరి వారంలో వృద్ధులు, అనారోగ్య సమస్యలతో బయటకు రాలేని వారి ఇళ్లకు వెళ్లి ఇవ్వాలి.

? మొగలికుదురులో నిబంధనలకు విరుద్ధంగా వ్యవసాయ భూములను లేఔట్‌లుగా చేస్తున్నారు. **- జి.వి.సత్యనారాయణ, మొగలికుదురు**

✓ దీనిపై తప్పకుండా పరిశీలన చేస్తాం. చర్యలకు సంబంధిత ఉన్నతాధికారులకు తెలియజేస్తాం.

? ఎస్సీ ధ్రువీకరణ పత్రాల జారీలో అన్ని నిబంధనలు పాటిస్తున్నారా. వాటికి విరుద్ధంగా ధ్రువీకరణ పత్రాలు ఎందుకిస్తున్నారు. **- నల్లి శ్రీనివాస్, ఈదరాడ**

✓ పూర్తిగా పరిశీలన చేసి పత్రాలు జారీ చేస్తున్నాం. అభ్యంతరాలు ఏమైనా ఉంటే తెలియజేస్తే మళ్లీ పరిశీలన చేసి దానికి అనుగుణంగా చర్యలు తీసుకుంటాం. ఎవరికీ ఎటువంటి ఇబ్బందులు రానివ్వం.

? గ్రామాల్లో ప్రభుత్వ భూములను విడగొట్టకుండా రైతు భూములను సర్వే చేయడం వల్ల ఇబ్బందులు ఎదురవుతున్నాయి. **- మెండా ఆదినారాయణ, మామిడికుదురు**

✓ ప్రభుత్వ భూములను కూడా పూర్తిగా సర్వేచేసి నిర్దిష్టంగా నమోదు చేసేందుకు చర్యలు తీసుకుంటున్నాం. ఎక్కడా ఇబ్బందులు లేకుండా చూస్తున్నాం.

? కొత్త తెల్లరేషన్ కార్డుకు ఏవిధంగా దరఖాస్తులు చేసుకోవాలి. **- ఆర్.నాగసత్యమూర్తి, బి.దొడ్డవరం గ్రామం, బి.శ్రీనివాసరావు, పెదపట్నం గ్రామం**

✓ స్థానిక గ్రామ సచివాలయంలో డిజిటల్ అసిస్టెంట్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. దీనిపై పరిశీలన అనంతరం అర్హత ఆధారంగా కార్డు జారీ అవుతుంది.

22న శ్రీశైలంలో గురుస్వామికి పట్టాభిషేకం

మలికిపురం, న్యూస్‌టుడే: మలికిపురం దుర్గ పరిధి జగ్గన్నపేటలో ఉన్న శ్రీశైలమఠ ఆది వీరభద్రస్వామి పీఠాధిపతి మలికిపురానికి చెందిన కారుపర్తి నాగలింగమూర్తి గురుస్వామికి ఈ నెల 22న శ్రీశైలం మల్లికార్జునస్వామి సన్నిధిలో పట్టాభిషేకం జరగనుందని సిద్ధాంతుల కారుపర్తి కోటేశ్వరరావు, నాగమల్లేశ్వరరావు శుక్రవారం తెలిపారు. దీనికి సంబంధించి హంపి హేమకూట శ్రీగాయత్రీ పీఠాధిపతి దయానంద పూరి స్వామి చేతుల మీదుగా బెంగళూరులో నాగలింగమూర్తి ఆహ్వాన పత్రాన్ని అందుకున్నారన్నారు. ఈ కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు చెప్పారు.

ప్రశాంతంగా బార్ కౌన్సిల్ ఎన్నికలు

ఓటుహక్కు వినియోగించుకుంటున్న న్యాయవాది మానేపల్లి అయ్యాజీవేమా

రాజోలు: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బార్ కౌన్సిల్ ఎన్నికలు శుక్రవారం ప్రశాంతంగా జరిగాయి. రాజోలు బార్ అసోసియేషన్ భవనంలో ఏర్పాటు చేసిన పోలింగ్ బూత్‌లో మొత్తం 124 ఓట్లకు గాను 112 ఓట్లు పోలయ్యాయి. రాష్ట్ర వ్యాప్తంగా 143 మంది అభ్యర్థులు పోటీలో ఉన్నారని నాయకులు తెలిపారు. ఎన్నికల అధికారిగా న్యాయవాది జాలెం భాస్కరరావు వ్యవహరించారు.

క్విజ్ కార్యక్రమ గోడపత్రిక ఆవిష్కరణ

రాజోలు, న్యూస్‌టుడే: కేంద్ర బడ్జెట్‌పై నిర్వహిస్తున్న క్విజ్ ప్రోగ్రామ్‌కు సంబంధించిన గోడ పత్రికను రాజోలు డిగ్రీ కళాశాలలో ప్రిన్సిపల్ పి.సాయిబాబు శుక్రవారం ఆవిష్కరించారు. ఈ నెల 17లోపు కరపత్రంలో ఉన్న క్యూఆర్ కోడ్‌ను స్కాన్ చేసి మై భారత్ పోర్టల్‌లో లాగిన్ అయ్యి క్విజ్‌లో పాల్గొనవచ్చు. ఎక్కువ మార్కులు వచ్చిన వారు ప్రధాని మోదీతో ముఖాముఖిలో పాల్గొనే అవకాశం లభిస్తుంది. ఈ కార్యక్రమంలో అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు.

మేమున్నాం.. మీకు తోడుగా

ఉ॥ 10 - మ॥ 1 మీరు సంప్రదించాల్సిన ఫోన్ నంబర్లు: రాజోలు: 80085 74174 పి.గన్నవరం: 80085 74229 కొత్తపేట: 90323 93884

స్పందనకు వందనం

ట్యాంకు నుంచి పైపులైను ఏర్పాటు

మామిడికుదురు: మామిడికుదురు ప్రధాన రహదారిలోని నివాసిత ప్రాంతాలకు వారం రోజులుగా తాగునీటి సరఫరా నిలిచిపోవడంతో సమస్యను సంబంధిత అధికారులు స్పందించారు. సర్పంచి గౌస్ మొహిద్దీన్, ఏఈఈ జయశ్రీ, కార్యదర్శి డి.కృష్ణాజీ వెంటనే కార్యాచరణ చేయించి ట్యాంకు నుంచి పైపులను అనుసంధానం చేసి నీటిని సరఫరా చేశారు.

వసతిగృహ పరిసరాలు శుభ్రం

అంబాజీపేట: గంగలకుర్రు మెట్లకాలనీలో ఉన్న సమీకృత బాలుర సంక్షేమ వసతిగృహ పరిసరాలను శుభ్రం చేశారు. వెళ్లే దారితో పాటు వసతిగృహం చుట్టూ తుప్పలు, డొంకలు పేరిగిపోవడంతో స్పందించిన సర్పంచి కాండ్రేగుల శ్రీనివాసరావు పనులు చేయించారు.

రహదారి చెంత వ్యర్థాల తొలగింపు

రావులపాలెం గ్రామీణం: రావులపాడు శివాలయం సమీపంలో రహదారి చెంతన వ్యర్థాలు పేరుకుపోవడంతో దుర్వాసనతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. సమస్యను పంచాయతీ కార్యదర్శి వీరమాత దృష్టికి తీసుకుని వెళ్లగా సిబ్బందిని పంపించి వాటిని తొలగించారు.

ఆలయ పునర్నిర్మాణానికి విరాళాలు

విరాళం అందిస్తున్న దాతలు

పి.గన్నవరం, న్యూస్‌టుడే: లంకలగన్నవరం గ్రామదేవత మహాలక్ష్మి అమ్మవారి ఆలయ పునర్నిర్మాణం కోసం శుక్రవారం పలువురు దాతలు విరాళం అందించారు. అన్నాబత్తుల వెంకటేశ్వరరావు, రమామణి దంపతుల జ్ఞాపకార్థం కుటుంబ సభ్యులు రూ.5,05,050, పొలిమేర నడిగాడి శ్రీచిట్టి మహాలక్ష్మి గ్రామంవారి సేవ రూ.1,11,166, అడ్డగళ్లవారి ఆడపడుచులు రూ.50,580, యడ్లపల్లి రాజ్‌కుమార్ రూ.10,116, వేమన వెంకటేశ్వరరావు జ్ఞాపకార్థం కుటుంబ సభ్యులు రూ.5,116లు అందించారు. వీరికి ఆలయ కమిటీ ప్రతినిధులు అమ్మవారి చిత్రపటాలు అందించి అభినందించారు.

మలికిపురం, న్యూస్‌టుడే: మలికిపురం మండలం మేడిచర్లపాలెం గ్రామంలోని శ్రీదేవదేవ విశ్వేశ్వర ట్రస్టు ఆధ్వర్యంలో నిర్మించనున్న శివాలయం నిర్మాణానికి హైదరాబాద్‌కు చెందిన ఎం.మల్లేశంగౌడ రూ.లక్ష విరాళంగా సమకూర్చారు. ఈ మొత్తానికి సంబంధించిన చెక్కును శుక్రవారం దాత, ట్రస్టు అధినేత మేళం సత్యనారాయణమూర్తి(మూర్తి)కి అందజేశారు. దాతకు ఆయన ధన్యవాదాలు తెలియజేశారు.

ప్రభుత్వ పాఠశాలల్లో నూతన ఒరవడికి శ్రీకారం

గోడపత్రికలను ఆవిష్కరిస్తున్న ప్రజాప్రతినిధులు, యూటీఎఫ్ నాయకులు

రాజోలు, న్యూస్‌టుడే: కడలి జడ్పీ ఉన్నత పాఠశాలలో మండల ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్ ఆధ్వర్యంలో 'ప్రభుత్వ బడిలో విద్యార్థులను చేర్పిద్దాం- ఊరి బడిని కాపాడుకుందాం' కార్యక్రమానికి శుక్రవారం శ్రీకారం చుట్టారు. ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల నమోదును పెంచడం దీని ముఖ్య ఉద్దేశమని ప్రధానోపాధ్యాయుడు కడలి వెంకటేశ్వర్లు తెలిపారు. ఇందుకు సంబంధించిన గోడపత్రికలను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ కడలి శ్రీదుర్గ, డెల్టా ప్రాజెక్ట్ కమిటీ ఛైర్మన్ గుబ్బల శ్రీనివాస్, ఎస్ఎంసీ ఛైర్మన్ వడ్లమూడి ప్రకాశరావు, కె.సరస్వతి, డి.జానకిరామయ్య తదితరులు పాల్గొన్నారు.

కుష్ఠుపై ప్రతిఒక్కరికీ అవగాహన అవసరం

అంబాజీపేట, న్యూస్‌టుడే: స్పర్శ, కుష్ఠు వ్యాధులపై అందరికీ అవగాహన ఉండాలని అడిషనల్ డీఎంఅండ్‌హెచ్‌వో భరత్‌లక్ష్మి కోరారు. ముక్కామల పీహెచ్‌సీ పరిధిలోని పుల్లేటికుర్రు-1 ఉపకేంద్రానికి ఆమె శుక్రవారం విచ్చేశారు. ఈ సందర్భంగా సిబ్బందికి పలు అంశాలపై అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో స్థానిక సర్పంచి జల్లి బాలరాజు, సీహెచ్‌వో రవి కుమార్, 104 వైద్యసిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

అమృతమూర్తికి అశ్రునివాళి



కీ॥శే॥ నెక్కంటి సూర్య ఆదినారాయణ గారు
ఆలమూరు

మంచితనం, మానవత్వానికి మారుపేరుగా నిలిచి, అనురాగం, ఆప్యాయతలను మాకు పంచి, మా అందరి హృదయాలలో చెరగని ముద్రవేసిన మహోన్నత వ్యక్తి శ్రీ నెక్కంటి సూర్య ఆదినారాయణ గారి మరణం మాకు తీరని లోటు. వారి పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుని ప్రార్థిస్తూ..

భార్య: సూర్యలక్ష్మి (లేటు)
అన్నయ్య: నెక్కంటి పట్టాభిరామయ్య (లేటు) వదిన: సత్యవతి
కుమారులు: నెక్కంటి శ్రీనివాసులు - పద్మావతి
నెక్కంటి ఆనందరావు - భాను
కుమార్తెలు: గాడవర్తి అనంతలక్ష్మి - వెంకటేశ్వరరావు (లేటు)
యన్నన పద్మావతి - పూసయ్య
మనుమలు, మనుమరాండ్రు:
నెక్కంటి రాఘవేంద్ర పట్టాభిరామయ్య - యమునా కృష్ణ
బలుసు పర్వతవర్ధని - నాగేశ్వరరావు
యండపల్లి వెంకటలక్ష్మి - నరసింహం
మార్ని దేవీ సుప్రజ - వెంకటేశ్వరరావు
కొరిపెల్లి వీరవేణి - శ్రీనివాసకుమార్
మరియు మునిమనుమలు

పెద్దకార్యం: ది. 16-2-2026 సోమవారం డా॥ బి.ఆర్. అంబేద్కర్ కోనసీమ జిల్లా ఆలమూరు గ్రామంలో మా స్వగృహమునందు జరుపబడును.

ఆక్వా చెరువులకు.. పంటకాలువ నీరు

కేశవదాసుపాలెం దండుపుంత రహదారి చెంతనున్న పంటకాలువ నుంచి ఆక్వా చెరువులకు ఇంజిన్లతో నీటిని మళ్లిస్తున్నా పట్టించుకునే వారు కరవయ్యారని రైతులు వాపోతున్నారు. ప్రస్తుతం వంతులవారీగా నీటిని వదులుతున్నారు. ప్రధాన పంటకాలువలో నీరు తక్కువగా ఉంది. అయినా ఆక్వా రైతులు చెరువులకు మళ్లిస్తున్నారని మండిపడుతున్నారు. జేఈ రమేష్‌బాబును వివరణ కోరగా పరిశీలించి చర్యలు తీసుకుంటామని తెలిపారు. – న్యూస్‌టుడే, సఖినేటిపల్లి

ప్రమాదకరంగా రహదారి అంచు

ముక్తేశ్వరం ప్రధాన రహదారిలో హైస్కూల్ సమీపంలోని మురుగుకాలువ వద్ద రోడ్డు అంచు దిగబడి ప్రమాద భరితంగా మారింది. నిత్యం రద్దీగా ఉండే ఈ మార్గంలో వాహనాలు ఎదురుగా వచ్చిన సమయంలో ప్రమాదాలు జరుగుతున్నాయి. దీనిని పరిశీలించి మరమ్మతులు చేపడతామని ర.భ.శాఖ జేఈ రమేష్ తెలిపారు. – న్యూస్‌టుడే, అయినవిల్లి

నిధులు లేక.. నిలిచిపోయి..

కె.ముంజవరంలో గత ప్రభుత్వ హయాంలో మొదలుపెట్టిన వెల్‌నెస్ సెంటర్ నిర్మాణం పునాదుల దశ దాటలేదు. 2021-22లో రూ.17.50 లక్షలు మంజూరు చేసినట్టు ఉత్తర్వులు ఇచ్చారు. దీంట్లో రూ.2 లక్షలు మాత్రమే విడుదలయ్యాయి. దీంతో అరకొర వసతులతో ఉన్న అద్దె భవనంలో ప్రస్తుతం కేంద్రాన్ని నెట్టుకొస్తున్నారు. నిధులు లేకపోవడంతో పనులు చేపట్టలేదని ఇంజినీరింగ్ అసిస్టెంట్ కె.రమేష్‌కుమార్ తెలిపారు. – న్యూస్‌టుడే, పి.గన్నవరం

పూడిక తొలగించరూ..

ఆత్రేయపురం బులిపేట, ఎస్సీపేట పొడవునా ఉన్న డ్రెయిన్లలో చెత్తాచెదారం పేరుకుపోవడంతో మురుగునీటి పారుదలకు విఘాతం కలుగుతోంది. దీనికితోడు దోమలు విజృంభిస్తున్నాయి. పంచాయతీరాజ్ అధికారులు తగు చర్యలు తీసుకుని ఇబ్బందులు లేకుండా చూడాలని ప్రజలు కోరుతున్నారు. ఈ విషయాన్ని పంచాయతీ కార్యదర్శి శివప్రసాద్ వద్ద ప్రస్తావించగా పేరుకుపోయిన చెత్తాచెదారం, పూడికలు తొలగిస్తామని చెప్పారు. – న్యూస్‌టుడే, ఆత్రేయపురం

'అమృత హస్తం'తో పేదలకు చేయూత

రావులపాలెం గ్రామీణం, న్యూస్‌టుడే: రావులపాడులో సత్యసాయి సేవాసంస్థల ఆధ్వర్యంలో 'అమృత హస్తం' కార్యక్రమంలో భాగంగా నిత్యనారాయణ సేవ కింద 13 మందికి శుక్రవారం భోజన క్యారేజీలను అందించారు. ఈ సందర్భంగా సంస్థ సభ్యులు మాట్లాడుతూ ఊబలంకలో గత 9 సంవత్సరాలుగా ప్రతిరోజు 14 గ్రామాల్లోని 193 మందికి క్యారేజీలను అందిస్తున్నట్లు తెలిపారు. రావులపాడులో నూతనంగా ఈ కార్యక్రమాన్ని ప్రారంభించినట్లు తెలిపారు. సర్పంచి మట్టా సత్యాదేవి, మాజీ సర్పంచి నెక్కంటి వెంకన్న, మన్యం వర్దనరావు, కొత్త శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు.

అగ్నిప్రమాద బాధితులకు దాతల అండ

నగదు, బియ్యం అందజేస్తున్న తెదేపా జిల్లా అధ్యక్షుడు సాయి, అమూల్య

మామిడికుదురు, న్యూస్‌టుడే: స్థానిక ఆల్‌కోస్ట్ కాలనీలో జరిగిన అగ్నిప్రమాదంలో ఇళ్లు కాలిపోయి నిరాశ్రయులైన 14 కుటుంబాలకు తెదేపా రాజోలు నియోజకవర్గ ఇన్‌ఛార్జి గొల్లపల్లి అమూల్య సమకూర్చిన నగదు, బియ్యాన్ని పార్టీ జిల్లా అధ్యక్షుడు గుత్తుల సాయి, ప్రధాన కార్యదర్శి గంధం పల్లంరాజు చేతుల మీదుగా శుక్రవారం అందజేశారు. ఒక్కో కుటుంబానికి రూ.వెయ్యి, 25 కిలోల చొప్పున బియ్యం పంపిణీ చేశారు. గ్రంథాలయ సంస్థ ఛైర్మన్ భూపతిరాజు ఈశ్వరరాజువర్మ, గోదావరి మధ్యడెల్టా కమిటీ ఛైర్మన్ గుబ్బల శ్రీనివాస్, తెదేపా మండల అధ్యక్షుడు బోనం బాబు, కూటమి నాయకులు పాల్గొన్నారు. ఏ-1 సేవాసమితి అధ్యక్షుడు చెల్లుబోయిన శ్రీనివాస్ బాధిత కుటుంబాలకు రూ.2 వేలు చొప్పున నగదు సహా 25 కిలోల బియ్యం, నిత్యావసరాలు, సత్యసాయి సేవా సంస్థల ఆధ్వర్యంలో జిల్లా అధ్యక్షుడు అడబాల కొండబాబు, ముక్కాల నరసింహారావు తదితరులు వంటసామగ్రి, నిత్యావసరాలు, దుస్తులు అందజేశారు. మాజీ మంత్రి గొల్లపల్లి సూర్యారావు, వైకాపా రాష్ట్ర కార్యదర్శి కటకంశెట్టి ఆదిత్యకుమార్, ఎంపీపీ కుసుమ వనజకుమారి, జడ్పీటీసీ సభ్యుడు కశిరెడ్డి అంజిబాబు తదితరులు బాధిత కుటుంబాలకు ట్రంకు పెట్టెలు, బియ్యం పంపిణీ చేశారు.

పోలీసుల సేవలు ఎనలేనివి

సూర్యచంద్రరావుకు అధికారుల సత్కారం

ఆలమూరు, న్యూస్‌టుడే: శాంతిభద్రతల పరిరక్షణలో పోలీసుల సేవలు ఎనలేనివని రావులపాలెం రూరల్ సీఐ విద్యాసాగర్, ఆలమూరు ఎస్సై నరేష్ అన్నారు. ఆలమూరు పోలీస్‌స్టేషన్‌లో విధులు నిర్వహిస్తూ ఉద్యోగోన్నతి పొందిన, బదిలీపై వెళ్తున్న అధికారులకు కొత్తూరు సెంటర్ ఎస్‌జేఆర్ కల్యాణ మండపంలో శుక్రవారం సన్మాన కార్యక్రమం నిర్వహించారు. డి.సూర్యచంద్రరావు, సుబ్రహ్మణ్యస్వామి, సీహెచ్ వీర్రాజు, బి.నేత్ర, వై.రామకృష్ణ, ఎం.గోపాలకృష్ణ, ఆర్.సుబ్రహ్మణ్యంను ఘనంగా సత్కరించారు. పలువురు సిబ్బంది, కూటమి నాయకులు పాల్గొన్నారు.

డంపింగ్ యార్డులుగా ఏటిగట్లు

చెత్తకు నిప్పు పెట్టడంతో కాలుష్యం

– న్యూస్‌టుడే, పి.గన్నవరం

గ్రామాల్లో రోజువారీ సేకరించిన చెత్తను తీసుకెళ్లి సమీపంలోని ఏటిగట్ల మీద, గోదావరి చెంతన పడేస్తున్నారు. వివిధ గ్రామ పంచాయతీలకు సంపద కేంద్రాలు ఉన్నప్పటికీ అవి పేరుకే పరిమితమయ్యాయి. చాలా పంచాయతీలకు జాగాలు లేకపోవడంతో ఏటిగట్ల మీదకు తరలించి అక్కడ నిప్పు పెడుతున్నారు. ఈ కారణంగా దట్టమైన పొగ చుట్టుపక్కల ప్రాంతాలకు వ్యాపిస్తుంది. ప్రజలు రోగాలబారిన పడుతున్నారు. ఉదాహరణకు నియోజకవర్గ కేంద్రమైన పి.గన్నవరం పంచాయతీలో రోజూ సేకరించిన చెత్తను ట్రాక్టర్లో తీసుకెళ్లి గ్రామానికి ఎదురుగా ఉన్న వశిష్ఠ ఎడమ ఏటిగట్టు మీద వేసి నిప్పు పెడుతున్న పరిస్థితులు నెలకొంటున్నాయి. దీనిపై పలుమార్లు ప్రజలు అభ్యంతరం చెప్పినా పట్టించుకోకుండా పంచాయతీఅధికారులు వ్యవహరిస్తున్నారు.

నిబంధనలు ఉన్నా..

ప్రధానంగా ఏటిగట్ల మీద ఎలాంటి చెత్త వేయకూడదు. అవి గోదావరి వరదల నుంచి ప్రజలను, గ్రామాలను రక్షించేందుకు రక్షణ కవచంలా పనిచేస్తాయి. అలాంటి గట్లకు తూట్లు పొడుస్తున్నారు. కొన్ని సంవత్సరాలుగా పంచాయతీలు డంపింగ్‌యార్డులు ఏర్పాటు చేసుకోకుండా వాటి మీదకు చెత్తను తరలిస్తున్న పరిస్థితులు ఉన్నాయి. గోదావరి అధికారులు అభ్యంతరం చెబుతున్నా ఖాతరు చేయని పరిస్థితులు నెలకొన్నాయి.

పి.గన్నవరం వద్ద వశిష్ఠ ఎడమ ఏటిగట్టుపై చెత్తకు నిప్పు

నోటీసులు ఇచ్చాం

చాలా పంచాయతీలు ఏటిగట్ల మీద చెత్తను వేస్తున్నాయి.. ఇలా వేయొద్దని నోటీసులు ఇచ్చాం.. వారి నుంచి స్పందన లేదని గోదావరి హెడ్‌వర్క్స్ ఈఈ గంగుమళ్ల శ్రీనివాస్ తెలిపారు.

నిర్యాణము

శ్రీమతి వేగిరాజు చంద్రకాంతం గారు
మరణం: 03-02-2026, లక్కవరం

మంచికి, మమతానురాగాలకు మారుపేరుగా నిలిచి, కుటుంబ ఉన్నతికై అహర్నిశలు శ్రమించిన అమృతమూర్తి శ్రీమతి వేగిరాజు చంద్రకాంతం గారి మరణం మాకు ఎప్పటికీ తీరనిలోటు. ఆమె పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుని ప్రార్థిస్తూ..

భర్త: వేగిరాజు చినసత్యనారాయణరాజు
మాజీ మునసబు గారు, లక్కవరం

కుమారులు : వేగిరాజు వెంకట వేణుగోపాల సత్యనారాయణరాజు కోడళ్లు : అన్నపూర్ణ
వేగిరాజు రంగరాజు (లేటు) - -
వేగిరాజు వెంకటరామరాజు - నాగవేణి
(మండల రెవెన్యూ ఇన్‌స్పెక్టర్ సఖినేటిపల్లి)
మనుమలు : వేగిరాజు కిషోర్‌రాజు - అఖిల
వేగిరాజు నాగవెంకట సత్యకోదండరామరాజు (రాజా) - సుజ్ఞానదీప
మనుమరాండ్రు: దాట్ల ప్రత్యూష - వెంకటసత్యసూర్య నారాయణరాజు
అల్లూరి యామిని సాయిదుర్గ - అక్కిరాజు
మునిమనుమలు : యక్షిత్ వర్మ, వైభవ్‌రామరాజు, అనిరుధ్ వర్మ
మునిమనుమరాండ్రు: రిధి, అన్విక
బంధుమిత్రులు, కుటుంబసభ్యులు మరియు శ్రేయోభిలాషులు

దశాహము: 14-02-2026 శనివారం ఉదయం మలికిపురం మండలం, లక్కవరం గ్రామం ముదునూరివారిపోడులోని మా స్వగృహంనందు జరుగును.

(c) eenadu

అమలాపురం

● అమలాపురం ● ముమ్మిడివరం ● రామచంద్రపురం

ల్యాప్‌టాప్ అందజేస్తున్న సీఎం

విద్యార్థులకు ల్యాప్‌టాప్‌ల పంపిణీ

యానాం, పుదుచ్చేరి లెఫ్టినెంట్ గవర్నర్ కైలాష్‌నాథన్, సీఎం ఎన్. రంగసామి ఏంబలం నియోజకవర్గంలోని మహోన్నత పాఠశాలలో ఇంటర్ విద్యార్థులకు శుక్రవారం ల్యాప్‌టాప్‌లను పంపిణీ చేశారు. 2022-23లో ఇంటర్ ప్రథమ సంవత్సరం చదివిన 8,333మంది విద్యార్థులకు, 2025-26 విద్యాసంవత్సరంలో చదువుతున్న 7,450 మందికి ల్యాప్‌టాప్‌లు పంపిణీ చేస్తున్నట్లు వారు తెలిపారు. యానాంలో 150మంది విద్యార్థులకు అందిస్తున్నట్లు అధికారులు తెలిపారు. కార్యక్రమంలో స్పీకర్ సెల్వం, హోంమంత్రి నమశ్శివాయం, విద్యాశాఖ డైరెక్టర్ శివశంకర్ పాల్గొన్నారు.

కాశీవిశ్వేశ్వరుడి కల్యాణం

ద్రాక్షారామ, న్యూస్‌టుడే: ద్రాక్షారామ భీమేశ్వరాలయ ప్రాంగణంలో కొలువైన అన్నపూర్ణ సమేత కాశీవిశ్వేశ్వరస్వామి కల్యాణోత్సవం శుక్రవారం రాత్రి కనులపండువగా నిర్వహించారు. సాయంత్రం 4 గంటల నుంచి ఉత్సవమూర్తులను ద్రాక్షారామ, వెలంపాలెం వీధుల్లో సన్నాయిమేళ తాలతో ఊరేగించారు. ఏర్పాట్లను ఆలయ ఈవో సత్యనారాయణ పర్యవేక్షించారు.

భీమేశ్వరాలయంలో కల్యాణం నిర్వహిస్తున్న వేద పండితులు

ప్రశాంతంగా బార్ కౌన్సిల్ ఎన్నికలు

ఓట్లు వేసేందుకు క్యూలో ఉన్న న్యాయవాదులు

అమలాపురం పట్టణం, న్యూస్‌టుడే: బార్ కౌన్సిల్ ఎన్నికలు ప్రశాంతంగా ముగిసినట్లు బార్ అధ్యక్షుడు చింతపల్లి అజయ్‌కుమార్ తెలిపారు. స్థానిక బార్ కార్యాలయంలో శుక్రవారం ఎన్నికలు నిర్వహించారు. రాష్ట్ర వ్యాప్తంగా 23 బార్ కౌన్సిల్ సభ్యుల స్థానాలకు 143 మంది పోటీ పడుతుండగా.. అమలాపురం నుంచి కాశీవిశ్వనాథ్ శశిధర్ బరిలో ఉన్నారు. స్థానికంగా 306 మంది న్యాయవాదులకు ఓటు హక్కు ఉండగా 292 మంది ఓటు వేశారు.

అధ్వాన రహదారిలో అష్టకష్టాలు

● ఏళ్ల తరబడి అభివృద్ధికి నోచుకోని వైనం

న్యూస్‌టుడే, అమలాపురం పట్టణం

జిల్లా కేంద్రం అమలాపురం పట్టణంలోని నల్ల, ఎర్ర వంతెనల మధ్య రహదారి అధ్వానంగా మారింది. ఈ రోడ్డు మీదుగానే కీలక ప్రజాప్రతినిధులు నిత్యం రాకపోకలు సాగిస్తుంటారు. ఆర్‌డబ్ల్యూ, అగ్నిమాపక, ఇరిగేషన్ కార్యాలయాలు ఉన్నాయి. కొద్ది దూరంలోనే కలెక్టరేట్, పలు ప్రభుత్వ కార్యాలయాలున్నాయి. ఏళ్ల తరబడి ఈ రహదారిని ఎవరూ పట్టించుకోవడం లేదు.

ఇదీ పరిస్థితి..

గతంలో నల్లవంతెన ఎర్రవంతెన మధ్యలో సుమారు 1.5 కిలోమీటర్ల మేర తారురోడ్డుగా అభివృద్ధి చేసి వదిలేశారు. మొక్కలు నాటారు. చమురు సంస్థలు, ఇతర వాహనాలు ఎక్కువగా రాకపోకలు సాగిస్తుంటాయి. కాలక్రమంలో రహదారి పాడైంది. దుమ్ము, ధూళి చెంతనే ఉన్న గృహాల్లోకి చేరుతోంది. వారంతా ప్రేమిస్తు పరదాలు కట్టుకున్నారు.

రోడ్డులో దుమ్ములేస్తున్న చిత్రం

పరదాలు కట్టుకున్నాం..

రహదారి అధ్వానంగా మారింది. ప్రజాప్రతినిధులు ఈ మార్గంలో వెళుతున్నా ఫలితం లేదు. నిత్యం భారీ సంఖ్యలో రాకపోకలు సాగిస్తుంటాయి. దుమ్ము, ధూళి పైకి లేచి ఇళ్లపై చేరుతోంది. రహదారి పక్కన ఉన్నవారు ఇక్కట్ల పరదాలు కట్టుకున్నారు. ఎన్ని ఏర్పాట్లు చేసినా ధూళి కమ్మేస్తోంది. -సత్యనారాయణ, హౌసింగ్‌బోర్డుకాలనీ

ప్రణాళిక సిద్ధం చేశాం

నల్లవంతెన, ఎర్రవంతెన మధ్య రహదారి నిర్మించేలా ఎమ్మెల్యే ఆనందరావు చర్యలు తీసుకున్నారు. ప్రత్యేక నిధులు రూ.2 కోట్లు వచ్చాయి. నిర్మాణానికి ప్రణాళిక సిద్ధం చేశాం. ప్రస్తుతం టెండర్ ప్రక్రియ దశలో ఉంది. -వి. నిర్మల్‌కుమార్, మున్సిపల్ కమిషనర్

తనిఖీ పత్రాలు పరిశీలిస్తున్న పీడీ, అధికారులు

సామాజిక తనిఖీ ప్రజా వేదిక

కాట్రేనికోన, న్యూస్‌టుడే : మండలంలో ఉపాధిహామీ పథకానికి సంబంధించి 2024-25 ఆర్థిక సంవత్సరానికిగాను 18వ విడత సామాజిక తనిఖీ ప్రజా వేదికను శుక్రవారం ఎంపీడీవో రాజేశ్వరరావు అధ్యక్షతన నిర్వహించారు. మొత్తం 16 పంచాయతీల పరిధిలోని 641 పనులకు రూ. 10,11,55,000కు సంబంధించి ఎస్సార్పీ టి.వెంకటేశ్వరరావు, డీఆర్పీలు జగదీష్, ఎం.రాజు, పి.సత్యనారాయణ తనిఖీలు చేపట్టారని అన్నారు. డ్వామా పీడీ మధుసూదన్ పాల్గొని గ్రామాల వారీగా వివరాలను పరిశీలించారు. కొన్నిచోట్ల వేలిముద్రలు లేకుండా వేతనాలు అందించడం వంటి సమస్యలు గుర్తించారు. అసిస్టెంట్ విజిలెన్స్ అధికారి ఎస్. సత్యనారాయణ, ఏపీవో చంద్రమోహన్, క్షేత్ర సహాయకులు, ప్రజలు, అధికారులు పాల్గొన్నారు.

మహా శివరాత్రి ఏర్పాట్ల పరిశీలన

ఆలయంలో ఎస్పీ రాహుల్‌మీనా

కాట్రేనికోన: మహా శివరాత్రిని పురస్కరించుకుని మండలంలోని కుండలేశ్వరంలో జిల్లా ఎస్పీ రాహుల్‌మీనా శుక్రవారం ఏర్పాట్లను పరిశీలించారు. ఆయన ముందుగా కుండలేశ్వరుణ్ని దర్శించుకుని, ఆలయం బయట భక్తుల క్యూలైన్ విషయమై సిబ్బందికి పలు సూచనలు చేశారు. వృద్ధ గౌతమి గోదావరి చెంతన స్నానఘట్టాన్ని పరిశీలించి గత ఈతగాళ్లను అందుబాటులో ఉంచాలని, భక్తులు లోతుకు వెళ్లకుండా తగిన ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు. డీఎస్పీ టీఎస్ ఆర్కే ప్రసాద్, సీఐ మోహన్‌కుమార్, అవినాష్, పీఎస్ఐ రాజు, సత్యనారాయణమూర్తి, నాగ, ఈవో దుర్గ, స్థానిక నాయకులు పాల్గొన్నారు.

సైబర్ నేరాలపై అవగాహన

కాట్రేనికోన, న్యూస్‌టుడే: విద్యార్థులు సైబర్ నేరాలు, రోడ్డు భద్రతపై అవగాహన కలిగి ఉండాలని కాట్రేనికోన ఎస్సై అవినాష్ పేర్కొన్నారు. హెచ్ఎం ఆర్.అంబ ఆధ్వర్యంలో కాట్రేనికోన జడ్పీ ఉన్నత పాఠశాల విద్యార్థులకు మహిళలు, చిన్నారులపై జరుగుతున్న నేరాలపై సమావేశం నిర్వహించారు. మహిళలు, బాలిక సంరక్షణ ప్రభుత్వం తీసుకువచ్చిన చట్టాలు, గుడ్ టచ్, బ్యాడ్ టచ్ వంటి వాటిపై అవగాహన కల్పించారు. ఉపాధ్యాయులు, పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.

చంద్రబాబు, లోకేశ్ చిత్రపటాలకు క్షీరాభిషేకం

లోకేశ్‌కు కృతజ్ఞతలు తెలుపుతున్న విద్యార్థులు, నాయకులు

రామచంద్రపురం, న్యూస్‌టుడే: ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలు విడుదల చేసిన నేపథ్యంలో పట్టణంలోని మోడరన్ విద్యా సంస్థల విద్యార్థులు శుక్రవారం సీఎం చంద్రబాబు, మంత్రి లోకేశ్ చిత్రపటాలకు క్షీరాభిషేకం చేశారు. వ్యవసాయ మార్కెట్ కమిటీ ఛైర్మన్ అక్కల రిష్వంత్‌రాయ్ పాల్గొన్నారు.

అమలాపురం పట్టణం, న్యూస్‌టుడే: అమలాపురం గడియారస్తంభం ప్రాంగణంలో కంటేపల్లి నరేందర్‌రెడ్డి ఆధ్వర్యంలో స్టూడెంట్ యూనియన్ నాయకులు థ్యాంకు యూ లోకేశ్ చిత్రపటాలతో ప్రదర్శన చేశారు.

పరీక్షలు ఏకాగ్రతతో రాయాలి

పామర్రు, న్యూస్‌టుడే: పదో తరగతి విద్యార్థులకు జిల్లావ్యాప్తంగా నిర్వహిస్తున్న ప్రీ ఫైనల్ పరీక్షలు ప్రశాంతంగా జరుగుతున్నాయని సమగ్ర శిక్ష ఏఎంవో పిల్లి రాంబాబు అన్నారు. శుక్రవారం కె.గంగవరం మండలం పామర్రు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో పరీక్షలను పరిశీలించారు. భయం లేకుండా ఏకాగ్రతతో రాయాలని సూచించారు. జవాబు పత్రాలను వెంటనే మూల్యాంకనం చేసి విద్యార్థుల స్థాయికి అనుగుణంగా బోధన సాగాలని, ప్రభుత్వం ఇచ్చిన వంద రోజుల ప్రణాళిక కచ్చితంగా అమలు చేయాలని, విద్యార్థులంతా ఉత్తీర్ణులయ్యేలా తర్ఫీదు ఇవ్వాలని సూచించారు. ప్రధానోపాధ్యాయుడు యర్రా ఈశ్వరుడు, సీనియర్ ఉపాధ్యాయులు సిహెచ్.వి.చౌదరిలకు కందులు శ్రీనివాస్, పులగం రామచంద్రారెడ్డి తదితరులు పాల్గొన్నారు.

రైతులను ఉత్సాహపరుస్తూ.. ఆడిస్తూ..

పామర్రు, న్యూస్‌టుడే: పొలంలోకి దిగి క్షేత్రస్థాయిలో ఎదుర్కొంటున్న సస్యరక్షణ చర్యలు చెబుతూనే వారు మరింత ఉత్సాహంగా పనులు చేసుకునేలా వ్యవసాయ శాఖ పలు కార్యక్రమాలు చేపట్టింది. శుక్రవారం కె.గంగవరం మండలం పాణింగిపల్లిలో జరిగిన పొలంబడిలో టగ్ ఆఫ్ వార్ తదితర క్రీడల్లో రైతులను ఉత్సాహపరుస్తూ ఇబ్బందులను తెలియజేశారు. ఎరువులు, పురుగుమందుల వాడకాన్ని ఎలా గణించాలో వివరించారు. రైతులు బలుసు నాగేంద్రబాబు, విశ్వనాథం, వీఏఏలు సాయిప్రియ, హరిబాబు, రాహుల్ తదితరులు పాల్గొన్నారు.

తెలుగు భాషపై పోటీలు

బహుమతులు అందుకున్న విజేతలు

కాట్రేనికోన, న్యూస్‌టుడే : మూడో ప్రపంచ తెలుగు మహాసభలను పురస్కరించుకుని మండల కమిటీ ఆధ్వర్యంలో విద్యార్థులకు తెలుగు భాషపై నాలుగు విభాగాల్లో మండలస్థాయి పోటీలను కాట్రేనికోన జడ్పీ ఉన్నత పాఠశాలలో శుక్రవారం నిర్వహించారు. ఎంఈవో వెంకటరమణ విజేతలకు బహుమతులు అందించారు. గెలుపొందిన వారు ఈనెల 28న అమలాపురంలో జిల్లాస్థాయి పోటీల్లో పాల్గొంటారన్నారు. అంబ, విద్యార్థులు, ఉపాధ్యాయ సిబ్బంది పాల్గొన్నారు.

హామీల అమలుకు వినతి

కలెక్టర్‌కు వినతిపత్రం ఇస్తున్న ఉపాధ్యాయ సంఘం నేతలు

అమలాపురం కలెక్టరేట్, న్యూస్‌టుడే: ఎన్నికల సమయంలో ప్రభుత్వ ఉపాధ్యాయులకు ఇచ్చిన హామీలను తక్షణమే అమలు చేయాలని ఎస్టీయూ ఆధ్వర్యంలో ఉపాధ్యాయులు శుక్రవారం నిరసన తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ 12వ వేతన సవరణ సంఘం ఏర్పాటు చేసి 30 శాతం భృతి అందించాలన్నారు. పింఛనుదారులకు రావాల్సిన బకాయిలు విడుదల చేయాలని, పాత పింఛను విధానం అమలు చేయాలని, పదవీ విరమణ సదుపాయాలను వెంటనే అందించేలా చర్యలు తీసుకోవాలన్నారు. కార్యక్రమంలో పల్లం రాజు, శివప్రసాద్, కల్యాణ్ బాబు, హేమంతకుమార్, భవానీ తదితరులు పాల్గొన్నారు.

బోద వ్యాధిపై అవగాహన

ద్రాక్షారామ: బోద వ్యాధిగ్రస్తులు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై జిల్లా మలేరియా అధికారి నక్కా వెంకటేశ్వరరావు శుక్రవారం బాధితులకు అవగాహన కల్పించారు. శుక్రవారం ద్రాక్షారామ పీహెచ్‌సీ, ఆదివారపుపేట గురుకుల పాఠశాల, కుందూరు పీహెచ్‌సీలను ఆయన సందర్శించారు.

ఉపాధ్యాయ సమస్యలు పరిష్కరించండి

పోస్టుకార్డులు వేస్తున్న యూటీఎఫ్ నాయకులు

పామర్రు, న్యూస్‌టుడే: ఉపాధ్యాయులు ఎదుర్కొంటున్న దీర్ఘకాలిక సమస్యలను పరిష్కరించాలని కోరుతూ యూటీఎఫ్ నాయకులు పోస్టుకార్డుల ఉద్యమం చేపట్టారు. మండలంలోని ఉపాధ్యాయులు శుక్రవారం సమస్యలను ఉటంకిస్తూ ముఖ్యమంత్రి పేరిట పోస్టు చేశారు. పీఆర్సీ ఏర్పాటుచేయాలని, మధ్యంతర భృతి, కరవు భత్యం బకాయిలు చెల్లించాలనే అంశాలు అందులో ప్రస్తావించారు. సంఘం నాయకులు మాగాపు ప్రదీప్, రవి, జిల్లెళ్ల ప్రేమ్‌కుమార్ తదితరులు పాల్గొన్నారు.

తండ్రి బోధన.. తనయుడి దాతృత్వం

ఉప్పలగుప్తం, న్యూస్‌టుడే: తండ్రి ఉపాధ్యాయుడిగా పనిచేసిన పాఠశాల అభివృద్ధికి తనయుడు కృషి చేస్తున్నారు. ఉప్పలగుప్తం మండలం నంగవరానికి చెందిన సలాది దొరయ్యనాయుడు భీమనపల్లి జడ్పీ ఉన్నత పాఠశాలలో ఉపాధ్యాయుడిగా పని చేస్తున్నారు. ఆయన కుమారుడు సలాది వలీబాబు ఇదే పాఠశాలలో చదువుకుని విదేశాల్లో స్థిరపడ్డారు. ఆయన శుక్రవారం పాఠశాలకు రూ.8 లక్షల విలువైన ఫర్నీచర్, ల్యాప్‌టాప్, ప్రింటర్, క్రీడా దుస్తులు, సామగ్రి అందించారు. ఈ సందర్భంగా హెచ్ఎం నూకల సత్యనారాయణ, పాఠశాల కమిటీ ఛైర్మన్ గుర్రింక చిన్నా, వెంకన్నబాబు, ఉపాధ్యాయులు నడింపల్లి పద్మనాభన్, కామన మధు, గ్రామస్థులు వలీబాబుకు కృతజ్ఞతలు తెలిపారు.

క్రీడా పరికరాలతో విద్యార్థులు, ఉపాధ్యాయులు

మలేరియా నియంత్రణకు చర్యలు

అమలాపురం పట్టణం, న్యూస్‌టుడే: పరిసరాలను శుభ్రంగా ఉంచుకోవాలని, అపరిశుభ్రత వల్ల దోమలు పెరుగుతాయని మలేరియా సబ్ డివిజన్ యూనిట్ అధికారి ఎన్వీ రామారావు తెలిపారు. అమలాపురం ఈడబ్ల్యూఎస్ కాలనీ నుంచి సీతాపతిరావుపేట వరకు రామారావు ఆధ్వర్యంలో వైద్య, ఆరోగ్య సిబ్బంది మలేరియాపై ప్రజలకు శుక్రవారం అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా జనావాసాల మధ్య ఉన్న నీటి వనరులను పరిశీలించారు.

చిన్నారి వైద్యానికి ఆర్థిక చేయూత

కాట్రేనికోన, న్యూస్‌టుడే : అల్లవరం మండలం రెబ్బనపల్లికి చెందిన 9 నెలల చిన్నారి కొల్లు దీన ఆషిక నరాల వైకల్యంతో ఇబ్బంది పడుతుండటంతో ఫ్రెండ్స్ ఫరెవర్ హెల్పింగ్ ఆర్గనైజేషన్ సభ్యులు ఆర్థిక సాయం అందజేశారు. సంస్థ సభ్యులు, స్నేహితులు సేకరించిన రూ.40 వేల నగదును కుటుంబ సభ్యులకు అందించారు.

తప్పు జరిగితే.. గ్రూపు అడ్మిన్లదే బాధ్యత

కరపత్రికలను ఆవిష్కరిస్తున్న డీఎస్పీ ప్రసాద్, పట్టణ సీఐ వీరబాబు, రూరల్ సీఐ ప్రకాష్, ఎస్సైలు

అమలాపురం పట్టణం : సామాజిక మాధ్యమాల్లో రెచ్చగొట్టే వ్యాఖ్యలు, మత విద్వేషాలు రగిల్చేలా సందేశాలు వస్తే సంబంధిత గ్రూప్ అడ్మిన్లు బాధ్యత వహించాల్సి వస్తుందని అమలాపురం డీఎస్పీ టీఆర్ఎస్‌కే ప్రసాద్ హెచ్చరించారు. సబ్‌డివిజన్ పరిధిలోని వాట్సప్ గ్రూప్ అడ్మిన్లు, ప్రజలకు కొంకాపల్లి వేడుక మందిరంలో శుక్రవారం అవగాహన సదస్సు నిర్వహించారు. డీఎస్పీ ప్రసాద్ మాట్లాడుతూ సామాజిక మాధ్యమాల వినియోగంలో జాగ్రత్తలు పాటించాలన్నారు. గ్రూప్‌లో ఎవరైనా అసభ్యంగా, అనుచితంగా పోస్టులు పెడితే వారిని హెచ్చరించాలన్నారు. వినకపోతే గ్రూపు నుంచి తొలగించాలన్నారు. కార్యక్రమంలో సీఐలు వీరబాబు, ప్రశాంత్‌కుమార్, మోహన్‌కుమార్, ఎస్సైలు మాట్లాడారు. సామాజిక మాధ్యమాల్లో చిత్రాలు, కుటుంబ సభ్యుల వివరాలు, ఫోన్ నంబర్లను పంచుకోవడం ద్వారా అవి సైబర్ నేరగాళ్లకు చేరే ప్రమాదం ఉందని హెచ్చరించారు.

18 నుంచి యానాం వెంకన్న కల్యాణోత్సవాలు

యానాం, న్యూస్‌టుడే: యానాం ప్రజల ఆరాధ్యదైవం మీసాల వెంకన్నగా పేరొందిన శ్రీ భూసమేత వేంకటేశ్వరుని కల్యాణోత్సవాలు ఫిబ్రవరి 18 నుంచి మార్చి 12వరకు నిర్వహించడానికి సన్నాహాలు మొదలయ్యాయి. పరిపాలనాధికారి అంకిత్ కుమార్ ఆధ్వర్యంలో వివిధ శాఖల అధికారులు, ఉత్సవదారులతో సమీక్ష సమావేశం నిర్వహించినట్లు ఆలయ కార్య నిర్వాహణాధికారి ఆర్.జ్యోతి వెంకటేశ్వరరావు శుక్రవారం తెలిపారు. సమావేశంలో సీఐ షణ్ముగ సుందరం, విద్యుత్తు శాఖ ఏఈ ముగ్గళ్ల వీరవెంకట సత్యనారాయణ, ప్రజాపనుల శాఖ ఏఈ కాళహస్తి జ్యోతిరాజు బృందం పాల్గొన్నారు. 18-26 వరకు పెండ్లి కుమారుడి ఉత్సవాలు, 27న గరుడ వాహనోత్సవం, ధ్వజారోహణం, 28న స్వామివారి కల్యాణోత్సవం, మార్చి 1న పొన్న వాహనం, 2న రథయాత్ర, 3న చక్ర తీర్థం, మార్చి 4-12 వరకు శ్రీ పుష్పయాగాలు, కొఠాయి ఉత్సవాలు జరుగుతాయని ఆయన తెలిపారు.

నేటితో ముగియనున్న ఓటర్ల నమోదు

యానాం, న్యూస్‌టుడే: పుదుచ్చేరి వ్యాప్తంగా ప్రత్యేక సమగ్ర ఓటర్ల తనిఖీ, నమోదు ప్రక్రియ శనివారంతో ముగియనుంది. తమిళనాడు తదితర రాష్ట్రాల్లో నమోదు ప్రక్రియ మరికొన్ని రోజుల్లో ముగియనుండడంతో కేంద్ర ఎన్నికల సంఘం ఐదు రాష్ట్రాల్లో ఎన్నికల నగారా మోగించడమే తరువాయి. ఎన్డీయే కూటమి, కాంగ్రెస్- డీఎంకే కూటమి మధ్య సీట్ల సర్దుబాటు పూర్తయితే యానాంలో ఎన్నికల బరిలో ఎవరుంటారన్న అంశం తేలిపోతుంది. సిట్టింగ్ ఎమ్మెల్యే గొల్లపల్లి శ్రీనివాస్ అశోక్ తాను తిరిగి పోటీ చేస్తానని ఇప్పటికే ప్రకటించారు. ప్రత్యేక ప్రతినిధి మల్లాడి కృష్ణారావు మరో పది రోజుల్లో పోటీ విషయమై ప్రకటించనున్నట్లు తెలిపారు. ● యానాం అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయాలని భావిస్తున్న వ్యాపారవేత్త తోట రాజు శుక్రవారం తీరప్రాంత గ్రామం గిరియాంపేటలో కార్యకర్తలతో సందడిగా ఎన్నికల ప్రచారం నిర్వహించారు.

శ్రీలక్ష్మికి సత్కారం

శ్రీలక్ష్మిని సన్మానిస్తున్న వాకర్స్ క్లబ్, మహిళా వాకర్స్ క్లబ్ సభ్యులు

అమలాపురం పట్టణం, న్యూస్‌టుడే: సంగీత విద్వాంసురాలు అయ్యల సోమయాజుల శ్రీలక్ష్మిని మహిళా వాకర్స్ క్లబ్ సభ్యులు సత్కరించారు. క్లబ్ కార్యదర్శి గోటేటి లక్ష్మి ఆధ్వర్యంలో భూపయ్యఅగ్రహారంలోని నిర్వహించిన కార్యక్రమంలో శ్రీలక్ష్మి పలు కీర్తనలు ఆలపించారు. కార్యక్రమంలో అధ్యక్షురాలు యర్రమిల్లి అనంతలక్ష్మి, జిల్లా ఉప గవర్నర్ బోణం సత్యవరప్రసాద్, గోకరకొండ నాగేంద్ర, పుత్సా రాజేశ్వరి, సుబ్బలక్ష్మి తదితరులు పాల్గొన్నారు.

శిథిల స్థితిలో వంతెన

ముమ్మిడివరం మండలంలోని పల్లవారిపాలెంలో బొబ్బర్లంక-పల్లంకుర్రు ప్రధాన పంట కాలువపై పుష్కర ఘాట్‌కు వెళ్లే వంతెన శిథిల స్థితికి చేరింది. వంతెన స్లాబు రంధ్రాలు పడి పలు చోట్ల మరమ్మతులకు గురికావడంతో ప్రజలు ప్రయాణానికి ఇబ్బందులు పడుతున్నారు. సంబంధిత అధికారులు స్పందించి మరమ్మతులు చేయించాలని స్థానికులు కోరుతున్నారు. - న్యూస్‌టుడే, ముమ్మిడివరం

ప్రమాదకరంగా బాలికోన్నత పాఠశాల

స్థానిక కమలా నెహ్రూ బాలికోన్నత పాఠశాల పాత బ్లాకు పరిస్థితి ప్రమాదకరంగా ఉంది. పాత బ్లాకును పరిశీలించిన ప్రజా పనులశాఖ ఈఈ శేఖర్ విద్యార్థినులకు అక్కడ తరగతులు నిర్వహించవద్దని సూచించారు. దీంతో కొత్త బ్లాకులోని ఆరు గదుల్లోనే ప్రస్తుతం పాఠాలు చెబుతున్నారు. పాత బ్లాకులో కార్యాలయం, ఉపాధ్యాయుల వెయిటింగ్ హాల్, పీఈటీ తదితర విభాగ గదులను మాత్రమే వినియోగిస్తున్నారు. కొత్తగా మరో ఐదు గదులను రెండు విడతల్లో నిర్మించేందుకు చర్యలు చేపట్టినట్లు విద్యాశాఖాధికారి పంపన లక్ష్మణ ప్రవీణ్, హెచ్ఎం పిల్లి రుద్ర రామగోపాల్ తెలిపారు. - న్యూస్‌టుడే, యానాం

అధికారుల గైర్హాజరుపై నిలదీత

కాట్రేనికోన, న్యూస్‌టుడే : కాట్రేనికోనలో సర్వసభ్య సమావేశానికి కొన్ని శాఖల అధికారులు హాజరు కాకపోవడంపై తీసుకున్న చర్యలేమిటని పలువురు ప్రజా ప్రతినిధులు అధికారులను అడిగారు. మండల పరిషత్తు కార్యాలయంలో ఎంపీపీ కోలాటి సత్యవతి అధ్యక్షతన, ఎంపీడీవో రాజేశ్వరరావు ఆధ్వర్యంలో బడ్జెట్, సర్వసభ్య సమావేశం శుక్రవారం నిర్వహించారు. 2025-26 సవరణ, 2026-27 అంచనా బడ్జెట్, ఆదాయం, ఖర్చుల వివరాలను ఏవో సంఘమిత్ర సభలో చదివి వినిపించారు. కాట్రేనికోన పరిధిలో డ్రెయిన్ల పూడిక, పొన్నాడవారి గట్టు-గచ్చుకాయల పొర మధ్య ఏటిగట్టు పాడై చేలల్లోకి ఉప్పునీరు, ముంపునీరు రావడంతో రైతులు తీవ్రంగా నష్టపోతున్నారని ఉప ఎంపీపీ సానబోయిన నాగేశ్వరరావు సభ దృష్టికి తీసుకువచ్చారు. తహసీల్దార్ రవికిరణ్ మాట్లాడుతూ మండలంలోని ప్రధాన డ్రెయిన్లను పరిశీలించి కలెక్టరుకు నివేదిక పంపించామన్నారు. నడవపల్లి, దొంతికుర్రులో రాజముద్రతో కూడిన పట్టాదారు పాసు పుస్తకాలు అందించామన్నారు. గచ్చుకాయల పొర గ్రామంలో తాగునీటి సమస్య ఎక్కువగా ఉందని ఎంపీటీసీ సభ్యుడు మునీంద్ర సభలో తెలియజేశారు. బాల్య వివాహాలను అరికట్టేందుకు సభ్యులంతా బాధ్యత తీసుకోవాలని సీడీపీవో నిహారిక తెలిపారు. సివిల్ వివాదాలు తమ పరిధి కాదని, వీటి పరిష్కారానికి తహసీల్దార్, అధికారులు సహకరించాలని ఏఎస్సై సత్యనారాయణ కోరారు. శివారు ఆయకట్టుకు సాగునీరు కొరత రాకుండా చర్యలు తీసుకోవాలని నీటి సంఘం అధ్యక్షుడు తెలిపారు. ఆర్‌అండ్‌బీ, హార్టికల్చర్, దేవాదాయ, నీటిపారుదల తదితర శాఖల అధికారులు హాజరు కాకుండా కింది స్థాయి సిబ్బందిని పంపించడంపై జిల్లా కలెక్టరు దృష్టికి తీసుకువెళ్తానని ఎంపీడీవో తెలిపారు. జడ్పీటీసీ సభ్యుడు నేల కిషోర్, చెల్లి సురేష్, గంటి సుధాకర్, అరుణ, చంద్ర నాగరత్నం, అధికారులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.

సమావేశంలో మాట్లాడుతున్న ఎంపీపీ సత్యవతి

న్యాయాధికారి చొరవతో కొత్త జీవితం

● మానసిక వ్యాధి నయం

ముమ్మిడివరం, న్యూస్‌టుడే: ముమ్మిడివరం జేఎఫ్‌సీఎం కం జూనియర్ సివిల్ జడ్జి కోర్టు జూనియర్ సివిల్ జడ్జి మహ్మద్ రహంతుల్లా చొరవతో ఓ వ్యక్తి మానసిక స్థితి బాగు పడింది. ఐ.పోలవరం మండలం మురమళ్లకు చెందిన ఓ వ్యక్తికి మానసిక స్థితి బాగోలేక... కుటుంబ సభ్యులను, పాఠశాలకు వెళ్లే విద్యార్థులు, మహిళలను ఇబ్బందులను గురి చేసేవాడు. ఈ విషయం మండల లీగల్ సర్వీసెస్ ఛైర్మన్ రహంతుల్లా దృష్టికి వెళ్లగా ఐ.పోలవరం పోలీసులతో అతడిని కోర్టుకు రప్పించి ముమ్మిడివరం ప్రభుత్వాసుపత్రిలో వైద్య పరీక్షలు చేయించారు. అతని మానసిక పరిస్థితి బాగోలేదని వైద్యులు ధ్రువీకరించారు. జూనియర్ సివిల్ జడ్జి చొరవ తీసుకుని విశాఖపట్నంలోని ప్రభుత్వ మానసిక వైద్యశాలకు పంపించారు. ఇటీవల అతడి మానసిక స్థితి బాగుపడిందని వైద్యులు ధ్రువీకరించి ఇంటికి పంపించారు. పోలీసులు అతడిని జూనియర్ సివిల్ జడ్జి ముందు ప్రవేశపెట్టగా ఆయన పరిశీలించి సమాజంలో మంచిగా బతకాలని సూచించి కుటుంబ సభ్యులకు అప్పగించారు. ముమ్మిడివరం జూనియర్ సివిల్ జడ్జి కోర్టు పరిధిలో ఇప్పటి వరకు కొత్తలంక, ముమ్మిడివరం, పశువుల్లంక, కేశనకుర్రు, కాట్రేనికోన, కేశనకుర్రుపాలెం, పల్లం, ముమ్మిడివరం గ్రామాలకు చెందిన వ్యక్తుల మానస్థితి బాగోలేకపోవడంతో విశాఖపట్నంలో చికిత్సకు జూనియర్ సివిల్ జడ్జి సిఫార్సు చేశారు. అనంతరం వారికి వ్యాధి నయమై సాధారణ స్థితికి వచ్చారు.

ఉత్సవాలకు ఏర్పాట్లు పూర్తి

పామర్రు : ప్రముఖ శైవక్షేత్రం కోటిపల్లిలో నిర్వహించే మహాశివరాత్రి ఉత్సవాలకు వచ్చే భక్తులకు దర్శన ఏర్పాట్లు చేయాలని ఉత్సవ కమిటీ అధ్యక్షురాలు, రామచంద్రపురం ఆర్డీవో దేవరకొండ అఖిల ఆదేశించారు. శుక్రవారం సాయంత్రం కోటిపల్లిలో ఏర్పాట్లపై వివిధ శాఖల అధికారులతో ఆమె సమీక్ష నిర్వహించారు. నిర్దేశించుకున్న పనులన్నీ శనివారం సాయంత్రానికే పూర్తిచేయాలని సూచించారు. భక్తులకు రద్దీకి అనుగుణంగా ఆర్టీసీ బస్సులు నడపాలన్నారు. ఈవో భీమశంకరం , ఎంపీపీ పంపన నాగమణి, తహసీల్దార్ శ్రీరామప్రసాద్, ఎంపీడీవో ఎన్.శ్రీనివాసు తదితరులు పాల్గొన్నారు.

సమావేశంలో మాట్లాడుతున్న ఆర్డీవో అఖిల

వీరభద్రస్వామి కల్యాణం

అమలాపురం గ్రామీణం: ఇమ్మిడివరప్పాడులో కొలువైన శ్రీభద్రకాళీ సమేత వీరభద్రస్వామి కల్యాణ మహోత్సవాన్ని శుక్రవారం ఘనంగా నిర్వహించారు. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని వేడుక తిలకించారు.

సన్నవిల్లిలో వీరుల పండగ

ఉప్పలగుప్తం, న్యూస్‌టుడే: సన్నవిల్లికి చెందిన గణిశెట్టి వంశయులు శుక్రవారం వీరుల పండగను ఘనంగా నిర్వహించారు. ఏటా ఆచారం ప్రకారం.. ఇద్దరు పిల్లలను బాలదాసులుగా అలంకరించి పూజలు చేసి నగదు బహుమానం ఇస్తారు. ఈ ఏడాది పూజల్లో ఇద్దరి బాలలకు రూ.1.18 లక్షలు అందజేశారు.

హుండీ ఆదాయం లెక్కింపు

కాట్రేనికోన, న్యూస్‌టుడే : కుండలేశ్వరాలయంలో నూతనంగా ఏర్పాటుచేసిన హుండీలో గతేడాది డిసెంబరు 27 నుంచి నేటి వరకు భక్తులు సమర్పించిన కానుకలను లెక్కించారు. హుండీ ద్వారా రూ.2,73,379 వచ్చాయని ఈవో సూర్య వెంకట దుర్గ తెలిపారు.

పీఎంశ్రీ పాఠశాలల్లో తనిఖీలు

పామర్రు, న్యూస్‌టుడే: ఉమ్మడి జిల్లాలోని పీఎంశ్రీ ఉన్నత పాఠశాలల్లో ఈనెల 16 నుంచి 25 వరకు కేంద్ర బృందం తనిఖీలు చేస్తుందని సమగ్రశిక్ష ఏఎంవో పిల్లి రాంబాబు వెల్లడించారు. మొత్తం 84 పాఠశాలల్లో ర్యాండమ్‌గా ఎంపిక చేసుకున్న పాఠశాలల్లో ప్రత్యేకాధికారిగా నియమితులైన ఐఏఎస్ క్యాడర్ అధికారి దీపాంకర్ ఆరోన్ నాయకత్వంలో బృందం పర్యటిస్తుందని పేర్కొన్నారు.

భారతీయ స్టేట్‌బ్యాంక్ - కాట్రేనికోన శాఖ

బంగారు నగల వేలం ప్రకటన

ఈ దిగువ పేర్కొనబడిన వ్యక్తులు మా శాఖనందు బంగారు నగలు తాకట్టుపెట్టి రుణములు తీసుకొనియున్నారు. ఎన్ని నోటీసులు పంపినను రుణము చెల్లించని కారణమున నోటీసులు తిరిగి వచ్చిన కారణమున డి.21-02-2026 శనివారం సాయంత్రం గం.4.30 ని॥లకు మా బ్యాంకు ఆవరణ యందు బహిరంగ వేలం వేసి వారి పేరునున్న బకాయిలను జమ కట్టుకొనబడును.

క్రమ సంఖ్య	అకౌంట్ నెం.	ఖాతాదారుని పేరు చిరునామా	బంగారం గ్రా॥
1	41587470891	జనుపల్లి కిషోర్‌కుమార్, పల్లంకుర్రు అంబేద్కర్ విగ్రహం కాట్రేనికోన, డా.బి.ఆర్. అంబేద్కర్ కోనసీమ జిల్లా - 533212	9.50 గ్రా॥

షరతులు: వేలములో పాల్గొనదలచిన వారు రూ.10,000/- ధరావతు చెల్లించి 21-02-2026 శనివారం సాయంత్రం 3.00 గంటలలోపు పేరు నమోదు చేయించుకొనవలెను. 2) ఎట్టి కారణములు చూపకనే వేలము ఆపురు తిరస్కరించుటకు గాని, వేలము ఆపివేయుటకు గాని, వాయిదా వేయుటకు గాని బ్యాంకు వారికి పూర్తి అధికారము కలదు. 3) వేలం వేసినా బకాయి రద్దు కాని యెడల వారిపై చట్టరీత్యా తగు చర్య తీసుకొని మిగిలిన బకాయిలను వసూలు చేయబడును. 4) ఖాతాదారులలో ఎవరైనా మరణించిన యెడల వారి వారసులకు ఈవేలము నోటీసు వర్తించును. ఈ వేలంలో ప్రకటన తదితర ఖర్చులు ఖాతాదారులే భరించవలెను.

తేది:13-02-2026

సం/- బ్రాంచి మేనేజర్
కాట్రేనికోన బ్రాంచ్

बैंक ऑफ़ बड़ौदा Bank of Baroda

బ్యాంక్ ఆఫ్ బరోడా

చెల్లూరు బ్రాంచ్

శ్రీ సర్వారాయ సుగర్స్ కాంపౌండ్, మెయిన్ రోడ్, చెల్లూరు,
తూ.గో.జిల్లా, ఆం.ప్ర.-533261, ఇ-మెయిల్: chellu@bankofbaroda.co.in

ఋణగ్రహీత & సహ-ఋణగ్రహీత కొరకు నోటీసు

(SARFAESI ACT, 2002లోని సెక్షన్ 13 యొక్క సబ్-సెక్షన్ (2) క్రింద)

తేదీ. 02.02.2026

ఋణగ్రహీత: శ్రీ వాసంశెట్టి సత్యనారాయణ, డి.నెం. 1-26, యేరుపల్లి, మొదటి వీధి, రామాలయం దగ్గర, రామచంద్రపురం, తూర్పు గోదావరి జిల్లా, ఆం.ప్ర.-533255.

సహ-ఋణగ్రహీత : శ్రీమతి వాసంశెట్టి భవాని, డి.నెం. 1-26, యేరుపల్లి, మొదటి వీధి, రామాలయం దగ్గర, రామచంద్రపురం, తూర్పు గోదావరి జిల్లా, ఆం.ప్ర.-533255.

అయ్యా / అమ్మ,

విషయము : మా చెల్లూరు బ్రాంచ్‌తో క్రెడిట్ సౌకర్యాలు గురించి.

1. తేది.13-07-2022 నాటి మా లెటర్ సంబర్ Retail-00001369636-LMS ను మేము ప్రస్తావిస్తున్నాము, అది వివిధ క్రెడిట్ సౌకర్యాల మంజూరు మరియు మంజూరు నిబంధనలను తెలియజేస్తుంది. పైన పేర్కొన్న మంజూరు ప్రకారం, మీరు క్రెడిట్ సౌకర్యాలను పొంది, వాటికి భద్రతను అందించిన తర్వాత వాటిని ఉపయోగించడం ప్రారంభించారు, దిగువ పేర్కొన్న విధంగా. వివిధ రుణం/క్రెడిట్ సౌకర్య ఖాతాలలో ప్రస్తుత బకాయిలు మరియు అటువంటి బాధ్యత కోసం సృష్టించబడిన భద్రతా ప్రయోజనాలు క్రింది విధంగా ఉన్నాయి:

ఋణస్వభావం స్వభావం మరియు రకం: బరోడా మార్టిగేజ్ లోన్ (ఖాతా నెం.06070600023898)
పరిమితి రూ.: రూ.9,71,591.00
వడ్డీ రేటు: 10.60% (సాలీనా)
తేదీ.10.07.2025 నాటికి (తేదీ.31-01-2023 వడ్డీతో సహా) బకాయి: రూ.9,24,835/- + తేదీ.09.07.2025 నుండి వర్తించని వడ్డీతో పాటు ఇతర ఛార్జీలు మరియు ఇతర ఛార్జీలు ఏమైనా ఉన్నట్లయితే.
సెక్యూరిటీల సంక్షిప్త వివరణతో భద్రతా ఒప్పందం : సమాన నిష్పత్తిలో తనఖా చేయబడిన ఆంధ్రప్రదేశ్-533255, తూర్పు గోదావరి జిల్లా, రామచంద్రాపురం, యేరుపల్లి గ్రామం, రామాలయం దగ్గర, 1-29 వద్ద 232/5తో ప్లాటు నెం./ఫ్లాటు నెం./డోర్ నెం./ఇంటి నెం.1-29తో 651 బిల్డప్ ఏరియా, 651 కార్పెట్ ఏరియాతో గల యావదాస్థి వాసంశెట్టి సత్యనారాయణ గారికి చెందినది. హద్దులు : తూర్పు : వి.గోవిందు గారి ఇల్లు, పడమర: రాజ వీధి, ఉత్తరం : వి.గోవిందు గారి ఇల్లు, దక్షిణం : కె.సోమమ్మ గారి ఇల్లు.

2. మీరు పైన పేర్కొన్న టర్మ్ లోన్ యొక్క వాయిదాలు తేదీ.10.04.2025 వరకు మరియు ఆ తరువాత కూడా చెల్లింపులో డిఫాల్ట్‌లను చేశారు.

3. మీరు చేసిన డిఫాల్ట్‌ల పర్యవసానంగా, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆదేశాలు మరియు మార్గదర్శకాల ప్రకారం మీ రుణ ఖాతా 09.07.2025న నిరర్థక ఆస్తిగా వర్గీకరించబడింది. మా పదేపదే అభ్యర్థనలు మరియు డిమాండ్లు ఉన్నప్పటికీ మీరు దానిపై వడ్డీతో సహా గడువు మీరిన రుణాలను తిరిగి చెల్లించలేదు.

4. పైన పేరా 1లో పేర్కొన్న వివిధ సెక్యూరిటీల ద్వారా తగిన విధంగా సురక్షితం చేయబడిన క్రెడిట్ సదుపాయాలకు సంబంధించి మీ బాధ్యతలను నెరవేర్చడంలో మీ అసమర్థతను, మరియు మీ ఖాతాను నిరర్థక ఆస్తిగా వర్గీకరించడాన్ని దృష్టిలో ఉంచుకొని, సెక్యూరిటైజేషన్ అండ్ రీకన్‌స్ట్రక్షన్ ఆఫ్ ఫైనాన్షియల్ అసెట్స్ అండ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ ఆఫ్ సెక్యూరిటీ ఇంటరెస్ట్ యాక్ట్, 2002లోని సెక్షన్ 13లోని సబ్-సెక్షన్ (2) కింద మేము దీని ద్వారా మీకు నోటీసు ఇస్తున్నాము, మరియు ఈ నోటీసు తేదీ నుండి 60 రోజులలోపు, బ్యాంక్‌కు మీ ఋణ బాధ్యతలను పూర్తిస్థాయిలో రూ.9,24,835.00/- (అక్షరాలా తొమ్మిది లక్షల ఇరవై నాలుగు వేల ఎనిమిది వందల ముప్పై ఐదు రూపాయలు మాత్రమే) + తేదీ.09.07.2025 నుండి వర్తించని [illegible]

తేది : 02.02.2026
ప్రదేశం : చెల్లూరు

సం/- చీఫ్ మేనేజర్ & అధీకృత అధికారి
బ్యాంక్ ఆఫ్ బరోడా

(c) eenadu

రూ. 368 కోట్లు..
86.7 కిలోమీటర్లు

న్యూస్‌టుడే, గోపాలపురం, కొవ్వూరు పట్టణం

అటు తెలంగాణ.. ఇటు ఉత్తరాంధ్ర నుంచి ఆంధ్రప్రదేశ్ జీవనాడి అయిన పోలవరం ప్రాజెక్టు ప్రాంతానికి చేరుకునేందుకు వీలుగా కేంద్రం ప్రభుత్వం రెండు వరుసల జాతీయ రహదారి మంజూరు చేసింది. ఏలూరు జిల్లా జీలుగుమిల్లి నుంచి కొవ్వూరు వరకు 365 బీబీ పేరిట దీనిని నిర్మిస్తున్నారు. 86.7 కిలోమీటర్ల ఈ రోడ్డును జాతీయ, రాష్ట్ర రహదారుల విభాగం అధికారులు పోలవరం, గోపాలపురం, కొవ్వూరు నియోజకవర్గాల పరిధిలోని పలు గ్రామాల మీదుగా రెండు విడతలుగా, రెండు వరుసల్లో చేపడుతున్నారు. దేవరపల్లి - ఖమ్మం (గ్రీన్ ఫీల్డ్ హైవే) పనులు చేస్తున్న గుత్తేదారు దక్కించుకున్నారు. ప్రస్తుతం పనులు వేగంగా సాగుతున్నాయి.

దొండపూడి-రేపల్లివాడ గ్రామాల మధ్య రోడ్డు నిర్మాణ పనులు

జాతీయ రహదారి 365బీబీ ద్వారా ఉత్తర, దక్షిణ ప్రాంతాలను కలపడానికి మరింత సులభమైన వేగవంతమైన రోడ్డు అనుసంధానం ఏర్పడుతుంది. జీలుగుమిల్లి వద్ద 316 జాతీయ రహదారి వద్ద ప్రారంభమై బుట్టాయిగూడెం, కన్నాపురం, ఎల్ఎన్‌డీ పేట, సాగిపాడు, దొండపూడి, పట్టిసీమ తాళ్లపూడి మీదుగా కొవ్వూరు వద్ద జాతీయ రహదారి-16 వద్ద ముగుస్తుంది. ఈ రోడ్డు నిర్మాణం పూర్తయితే సుమారు వంద ఏజెన్సీ, 30 మైదాన గ్రామాలకు ఎంతో ప్రయోజనంగా ఉంటుంది.

ఉత్తర, దక్షిణ ప్రాంతాలను కలుపుతూ..

తగ్గనున్న దూరం..

ఈ రహదారి నిర్మాణంతో హైదరాబాద్-రాజమహేంద్రవరం మధ్య దూరం తగ్గనుంది. పోలవరం ప్రాజెక్టు ప్రాంతానికి దగ్గర మార్గం ఏర్పడుతుంది. జీలుగుమిల్లి-పోలవరం మధ్యలో పచ్చదనంతో అలరారే వందల ఎకరాల అటవీ భూములు, పెద్దపెద్ద కొండలు ఆహ్లాదాన్ని పంచుతుంటాయి. ప్రస్తుతం ఉన్న ర.భ.శాఖ రహదారి చాలా చిన్నదిగా ఉంది.

70 శాతం భూసేకరణ పూర్తి

రెండు వరుసల రోడ్డు నిర్మాణం పూర్తి అయితే రహదారికి ఇరువైపులా ఎంతో అందంగా కనిపిస్తుంది. మొదట విడతలో 40.4, రెండో 46.3 కిలోమీటర్ల రహదారి నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వం రూ.368 కోట్లు మంజూరు చేసింది. సుమారు 175 ఎకరాల వరకు భూమి అవసరం కాగా ఇప్పటికే 70 శాతం వరకు భూ సేకరణ పూర్తి చేశారు.

పద్దులో తూర్పు మెరిసేనా..

- గోదావరి పుష్కరాల నేపథ్యంలో కేటాయింపులపై ఆసక్తి
- భారీ ప్రతిపాదనలు పంపిన కీలక శాఖలు

ఈనాడు, రాజమహేంద్రవరం: ఓ వైపు గోదావరి పుష్కరాలు సమీపిస్తున్నాయి.. రాజమహేంద్రవరం కొంగొత్త వైభవంతో మెరవాల్సిన సమయం ఆసన్నమవుతోంది. మరోవైపు అనేక పర్యాటక ఆకర్షణలకు నెలవైన జిల్లాలో కీలక ప్రాజెక్టులూ రూపుదాల్చబోతున్నాయి. నేడు రాష్ట్ర బడ్జెట్ ప్రవేశపెట్టనున్న నేపథ్యంలో నగరపాలక సంస్థతోపాటు, అన్ని శాఖలు కలిపి రూ.5,200 కోట్ల ప్రాథమిక అంచనాతో ప్రతిపాదనలు పంపాయి. వీటిలో కేంద్ర ప్రాయోజిత పథకాల ద్వారా రూ.1000 కోట్ల మేరకు వచ్చే అవకాశముంది. మిగతా రూ.4,200 కోట్లు రాష్ట్ర ప్రభుత్వం కేటాయిస్తుందని భావిస్తున్నారు.

పుష్కరాలకు ఏ శాఖ ఎంతంటే..

గోదావరి పుష్కరాలకు సంబంధించి జలవనరుల శాఖ రూ.250.50 కోట్లు, గ్రామీణ నీటి సరఫరా రూ.18.12 కోట్లు, పంచాయతీరాజ్(ఇంజినీరింగ్ విభాగం) - రూ.278.5 కోట్లు, జిల్లా పంచాయతీ శాఖ- రూ.46.04 కోట్లు, దేవాదాయ- రూ.23.35 కోట్లు, ఆర్అండ్‌బీ రూ.1,425.38 కోట్లు, పురపాలక రూ.2617.16 కోట్లు, ఏపీఈపీడీసీఎల్ రూ.223.28 కోట్లు, ట్రాన్స్‌కో రూ.137.80 కోట్లు, పర్యాటక శాఖ రూ.74.30 కోట్లు, ఆర్టీసీ రూ.28.50 కోట్లు అవసరమని ప్రతిపాదించాయి. అలానే వైద్యారోగ్య, అటవీ, మత్స్య, పోలీసు, అగ్నిమాపక శాఖల నుంచి ప్రతిపాదనలు వెళ్లాయి.

వ్యవ'సాయం' కోసం...

గత ప్రభుత్వం రైతులకు అవసరమైన రాయితీ పథకాలను పక్కన పెట్టేసింది. ప్రధానంగా ట్రాక్టర్లు, టార్పాలిన్లతో పాటు సాగులో సాంకేతికతను ప్రోత్సహించేందుకు ఇప్పటివరకు 50 డ్రోన్లు కేటాయించారు. అదనంగా మరికొన్ని కేటాయించాలి.. కోకో పంటకు మద్దతు ధర ప్రకటించాలని రైతులు ఎదురుచూస్తున్నారు.

పాఠశాలల్లో వసతులు రావాలంటే..

ప్రభుత్వ పాఠశాలల్లో గత ప్రభుత్వం రెండో విడత నాడు-నేడు పనులను అర్ధంతరంగా ఆపేసింది. అనేక బడుల్లో మౌలిక వసతులకు ప్రస్తుతం రూ.50 కోట్లు అవసరం.

కాలువలు బాగుచేస్తేనే..



లొల్ల లాకులు.. అవుట్‌ఫాల్ స్లూయిస్‌లకు రూ.600 కోట్ల మేర కావాలి. ఏటా ఎర్రకాలువకు ముంపు సమస్య వెంటాడుతోంది. దీని ఆధునికీకరణకు రూ.400 కోట్లు, కొవ్వాడ కాలువకు రూ.200 కోట్లు అవసరం.

పర్యాటకం అభివృద్ధికి..

ఇప్పటికే సాస్కీ పథకం ద్వారా అఖండ గోదావరి ప్రాజెక్టుకు రూ.94 కోట్లు కేంద్ర, రాష్ట్ర భాగస్వామ్యంతో మంజూరు చేశారు. గ్రామీణ పర్యాటకం అభివృద్ధికి మరో రూ.100 కోట్లు కావాలి. రాష్ట్ర వ్యాప్తంగా టూరిజం ప్రచారానికి రూ.150 కోట్లు అవసరం.

గండిపోశమ్మ ఆలయం వద్ద క్యూలైన్లోకి చేరిన నీరు

కొనసాగుతున్న నీటి ప్రవాహం

దేవీపట్నం, న్యూస్‌టుడే: పోలవరం ప్రాజెక్టు వెనుక జలాలు కారణంగా గండిపోశమ్మ ఆలయం వద్ద గోదావరి క్రమంగా పెరుగుతూనే ఉంది. శుక్రవారం సాయంత్రానికి సుమారు అడుగు మేర నీటి మట్టం పెరిగింది. అమ్మవారి ఆలయం ప్రాంగణంలోకి వరద నీరు రావడంతో దర్శనాలకు తాత్కాలికంగా అంతరాయం ఏర్పడింది.

VARUN GROUP
IS HIRING
for Triumph Rajahmundry
Branch Manager
Experience in high-end motorcycle business
Sales Executive
Experience in high-end motorcycle business
Cashier
Degree with experience in relevant field.
Spares
Minimum experience in relevant field.
Front Office Sales (F)
Minimum experience in relevant field.
WALK-IN INTERVIEW on 14th February 2026
Send your resume to gm.vsp@varuntriumph.com, ba01.hr2@varungroup.com
TRIUMPH RAJAHMUNDRY
Opp: Rythubazar, VL Puram, Rehmath Nagar Colony, Rajamundry, Andhra Pradesh-533 101
✆ 98851 88772, 73375 42424, 70757 13130

మళ్లీ వస్తోంది..
ఆనందవారం

- పునరుద్ధరించిన కూటమి ప్రభుత్వం

రాజమహేంద్రవరం నగర పాలక సంస్థ, న్యూస్‌టుడే:

నగర, పట్టణ ప్రాంతాల్లోని ప్రజలకు ఆరోగ్యం.. ఆహ్లాదాన్ని అందించే ఉద్దేశంతో 2014-19 మధ్య కాలంలో తెదేపా ప్రభుత్వం 'హ్యాపీ సండే' కార్యక్రమాన్ని అమలు చేసింది. రాష్ట్ర పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమం ప్రజల ఆదరాభిమానాలను చూరగొంది. అప్పట్లో ప్రతి ఆదివారం ఈ కార్యక్రమాన్ని నిర్వహించేవారు. సమాజానికి మంచి సందేశాన్నిచ్చే బుర్రకథలు, ఇతర సాంస్కృతిక కార్యక్రమాలను కళాకారుల ద్వారా ప్రభుత్వమే నిర్వహించేది. 2019లో వైకాపా ప్రభుత్వం రాగానే ఈ కార్యక్రమాన్ని నిలుపుదల చేసింది. ప్రస్తుతం కూటమి ప్రభుత్వం మరలా ఈ కార్యక్రమాన్ని పునరుద్ధరించేందుకు చర్యలు తీసుకుంది. ఈ నెల 22న ప్రారంభించనున్నారు.

గతంలో హ్యాపీ సండే సందర్భంగా నగరంలో సందడి చేస్తున్న యువత

రాష్ట్రంలోనే అత్యధికంగా ..

రాష్ట్రంలోనే అత్యధికంగా రాజమహేంద్రవరం పుష్కరఘాట్ వద్ద హ్యాపీ సండే నిర్వహించారు. అప్పట్లో నెలలో రెండు ఆదివారాలు మాత్రమే నిర్వహించాల్సి ఉండగా, ఇక్కడ మాత్రం ప్రతి వారం నిర్వహించడం విశేషం. దీనికి సంబంధించి నగరానికి ప్రత్యేకంగా రాష్ట్ర ప్రభుత్వం ద్వారా అభినందనలు దక్కాయి. నగరంలో 5 లక్షల జనాభా ఉండగా.. 16 ఉన్నత, 53 ప్రాథమిక పాఠశాలలు ఉన్నాయి.

ప్రతి నెలా 2, 4 ఆదివారాల్లో..

హ్యాపీ సండే కార్యక్రమాల్లో పాల్గొనేందుకు ఎటువంటి ప్రవేశ రుసుము ఉండదు. అనువైన సదుపాయాలున్న పార్కులు, కూడళ్లు, కళావేదికల వద్ద ఈ కార్యక్రమాలను ఏర్పాటు చేసుకోవాలి.

- ప్రతి నెలా 2, 4వ ఆదివారాల్లో ఉదయం 6 గంటల నుంచి 10 గంటల మధ్య కార్యక్రమాలు నిర్వహించుకోవాలి. స్థానిక పరిస్థితులను బట్టి నిర్వహణ వేళలను మార్చుకోవచ్చు.
- చిన్నారులు, యువత, మహిళలు, వయోవృద్ధులకు ఉపయుక్తంగా ఉండే కార్యక్రమాలను నిర్వహించాలి.
- ప్రధానంగా ఆహ్లాదానికి, ఆనందానికి, ఆరోగ్యానికి కార్యక్రమాల్లో చోటుండాలి. యోగా, ధ్యానం, నడక, సైక్లింగ్ కార్యక్రమాలకు ప్రాధాన్యం ఇవ్వాలి. వీటిపై అవగాహన సదస్సులను నిర్వహించవచ్చు.
- ఆటలు, కథలు, చిత్రలేఖనం వంటి పోటీలు నిర్వహించి ప్రోత్సహించాలి. మొక్కలు నాటడం, వీధులను శుభ్రం చేయటం, పర్యావరణ పరిరక్షణ కార్యక్రమాలు చేపట్టాలి.
- సంగీతం, నృత్యం, కళా ప్రదర్శనలకు అవకాశం కల్పించాలి. తేలికపాటి వ్యాయామాలతో వృద్ధులకు అవకాశం కల్పించాలి.

నదీమతల్లి క్షోభ

- నిశిరాత్రి వేళ డ్రెడ్జర్లతో ఇసుక అక్రమ తవ్వకాలు

ఈనాడు, రాజమహేంద్రవరం: ప్రజలకు ఉచితంగా ఇసుక అందజేయాలన్న ప్రభుత్వ సంకల్పానికి అక్రమార్కులు తూట్లు పొడుస్తున్నారు. ప్రధానంగా ధవళేశ్వరం, కాతేరు, కోటిలింగాలపేట, కొవ్వూరు నియోజకవర్గం పరిధిలోని రీచ్‌లలో బోట్స్‌మన్ సొసైటీల పేరిట అనుమతులు పొంది.. అడ్డగోలుగా డ్రెడ్జింగ్ చేస్తున్నారు. చీకటి పడితే చాలు రీచ్ స్థాయి ఆధారంగా ఒక్కోచోట 10 నుంచి 15 డ్రెడ్జర్లు తిప్పుతున్నారు. నిబంధనల మేరకు సాయంత్రం తరువాత నదిలో ఎటువంటి కార్యకలాపాలు చేయకూడదు. కానీ బోట్స్‌మన్ సొసైటీ పేరిట అనుమతులు పొందిన ర్యాంపుల్లో రాత్రి 7 నుంచి తెల్లవార్లూ పెద్దఎత్తున డ్రెడ్జింగ్ చేసి ఇసుక తరలించేస్తున్నారు.

దర్జాగా ఇసుక తరలింపు చేస్తున్నారిలా..

మూడు లారీలకు సరిపడా

ఒక భారీ డ్రెడ్జర్ సుమారు 45 నిమిషాల వ్యవధిలో తీరం నుంచి నదిలోకి వెళ్లి.. మూడు లారీలకు సరిపడా ఇసుక తీసుకువస్తుంది. నిమిషాల వ్యవధిలో పొక్లెయిన్ల సాయంతో అన్‌లోడ్ చేసి మళ్లీ నదిలోకి పంపించే ప్రక్రియ ఓ ప్రణాళికాబద్ధంగా జరుగుతోంది. కాతేరులో ఇటీవల అధికారులు సీజ్ చేసినా పరిస్థితిలో మార్పులేదు. డ్రెడ్జింగ్ ప్రక్రియ నిత్యకృత్యంగా మారినా టాస్క్‌ఫోర్స్, పోలీసులు, ఇతర శాఖల అధికారులకు పట్టడంలేదు.

డ్రెడ్జర్ నుంచి ఇసుక అన్‌లోడ్ చేస్తూ..

పది, ఇంటర్ పరీక్షలకు పకడ్బందీ ఏర్పాట్లు : కలెక్టర్

వి.ఎల్.పురం: పదో తరగతి, ఇంటర్ పబ్లిక్ పరీక్షల నిర్వహణకు పకడ్బందీ ఏర్పాట్లు చేసినట్లు కలెక్టర్ కీర్తి చేకూరి తెలిపారు. జిల్లాలో ఇంటర్ పరీక్షల నిర్వహణకు 18 కేంద్రాలు ఏర్పాటు చేశామన్నారు. ఈ నెల 23 నుంచి ప్రారంభమయ్యే పరీక్షలకు మొత్తం 4,834 మంది విద్యార్థులు హాజరుకానున్నట్లు తెలిపారు. మార్చి 16 నుంచి నిర్వహించే పదోతరగతి పరీక్షలకు 138 కేంద్రాలు ఏర్పాటు చేశామన్నారు.

హోలీకి ప్రత్యేక రైళ్లు

వి.ఎల్.పురం, న్యూస్‌టుడే: హోలీ పండగ నేపథ్యంలో ప్రయాణికుల అదనపు రద్దీ దృష్ట్యా చర్లపల్లి- షాలిమార్ మధ్య ప్రత్యేక రైళ్లను నడపనున్నట్లు దక్షిణ మధ్య రైల్వే అధికారులు ఒక ప్రకటనలో తెలిపారు. ఈ నెల 26, వచ్చే నెల 1, 5 తేదీల్లో చర్లపల్లి-షాలిమార్ (07512), ఈ నెల 27, వచ్చేనెల 2, 6 తేదీల్లో షాలిమార్ - చర్లపల్లి (07513) ప్రత్యేక రైళ్లు మూడు సర్వీసులుగా నడుస్తాయన్నారు.

SHRIRAM Finance
శ్రీరామ్ ఫైనాన్స్ లిమిటెడ్
నమోదిత కార్యాలయం : శ్రీటవర్స్, ప్లాట్ నెం.14ఎ, సౌత్‌ఫేజ్, ఇండస్ట్రియల్ ఎస్టేట్, గిండి, చెన్నై-600032.
జోనల్ కార్యాలయం : డి.నెం.6-12-5/1, 2వ ఫ్లోర్, ఓరుగంటివారి స్ట్రీట్, ఇన్నీస్‌పేట, కోటిపల్లి బస్టాండ్ ఎదురు, రాజమహేంద్రవరం-533101. మరియు
బ్రాంచ్ ఆఫీస్ : మండపేట వెబ్‌సైట్: http://www.shriramfinance.in./auction

శ్రీ గంటా కృష్ణ కి చెందిన స్థిరాస్తులకు సంబంధించి ఇ-వేలం అమ్మకం ప్రకటన

సెక్యూరిటైజేషన్ అండ్ రీకన్‌స్ట్రక్షన్ ఆఫ్ ఫైనాన్షియల్ అసెట్స్ మరియు ఎన్‌ఫోర్స్‌మెంట్ ఆఫ్ సెక్యూరిటీ ఇంట్రెస్ట్ చట్టం, 2002 మరియు సెక్యూరిటీ ఇంట్రెస్ట్ (ఎన్‌ఫోర్స్‌మెంట్) నిబంధనలలోని రూల్ 9(1) తో కలిపి చదువబడే, స్థిరాస్తుల విక్రయం కొరకు తేదీ **20.11.2025** నాటి ఇంటెండింగ్ సేల్ నోటీసు యొక్క 30 రోజుల గడువు ముగిసిన తరువాత ఇప్పుడు జారీ చేయబడిన ఈ-వేలం విక్రయ నోటీసు. చట్టం 54/2002 లోని సెక్షన్ 13(8) మరియు సెక్యూరిటీ ఇంట్రెస్ట్ (ఎన్‌ఫోర్స్‌మెంట్) నిబంధనలు, 2002 లోని రూల్ 8(6) ప్రకారం నిర్దేశించిన విధంగా మీ విముక్తి హక్కును వినియోగించుకోవడంలో మీరందరూ విఫలమైనందున, ఈ ఇ-వేలం విక్రయ నోటీసు జారీ చేయబడిందని రుణగ్రహీతలకు / హామీదారులకు / తనఖాదారులకు / కో-అప్లికెంట్స్‌కు / సహ-రుణగ్రహీతలకు తెలియజేయడమైనది.
సాధారణ ప్రజలకు మరియు ముఖ్యంగా ఈ క్రింద పేర్కొన్న రుణగ్రహీతలు / హామీదారులు / తనఖాదారులు / కో-అప్లికెంట్స్ / సహ-రుణగ్రహీతలకు తెలియజేయునది ఏమనగా, సెక్యూర్డ్ క్రెడిటర్ శ్రీరామ్ ఫైనాన్స్ లిమిటెడ్ వద్ద తాకట్టు పెట్టబడిన ఈ క్రింద వివరించిన స్థిరాస్తిని, "ఎక్కడ ఉంటే అక్కడ", "ఏ స్థితిలో ఉంటే ఆ స్థితిలో" మరియు "ఏమి ఉంటే అది" ప్రాతిపదికన **24.03.2026 తేదీన ఉదయం 11.00 గంటల నుండి మధ్యాహ్నం 01.00 గంట వరకు విక్రయించబడును.** SARFAESI చట్టంలోని సెక్షన్ 13(2) క్రింద శ్రీరామ్ ఫైనాన్స్ లిమిటెడ్ (సెక్యూర్డ్ క్రెడిటర్) వారు రుణగ్రహీత/హామీదారు(ల)కు జారీ చేసిన **27.11.2024** తేదీనాటి డిమాండ్ నోటీసు తేదీ ప్రకారం ఉన్న బాకీ **27.11.2024** తేదీనాటికి **రూ.57,68,358/-** మరియు 28.11.2024 నుండి తదుపరి వడ్డీ, ఖర్చులు ఇతర ఛార్జీలు రాబట్టుకొనుట కొరకు ఈ వేలం నిర్వహించబడుతుంది.
అగ్రిమెంట్ నెం. MNDP1TF2109290002
రుణగ్రహీత/హామీదారుల పేర్లు మరియు చిరునామాలు:
1) **గంటా కృష్ణ, తండ్రి: లోవ రాజు,** రైస్‌మిల్ బిజినెస్, డి.నెం.11-69, భావనా ఋషి గుడి దగ్గర, ఏడిద-533234, మండపేట మండలం, తూర్పు గోదావరి జిల్లా.
2) **గంటా రత్నం, భర్త: కృష్ణ,** గృహిణి, డి.నెం.11-69, భావనా ఋషి గుడి దగ్గర, ఏడిద-533234, మండపేట మండలం, తూర్పు గోదావరి జిల్లా.
3) **గంగుమళ్ల శ్రీను, తండ్రి: వీర్రాజు,** లారీ ట్రాన్స్‌పోర్ట్ బిజినెస్, డి.నెం. 29-1-31/2, మఠం వీధి, మండపేట-533308, తూర్పు గోదావరి జిల్లా.
స్థిరాస్తి యొక్క వివరములు (గంటా కృష్ణకి చెందిన ఆస్తి)
మండపేట సబ్-రిజిస్ట్రార్, (MOD) డాక్యుమెంట్ నెం. 2750/2021 ప్రకారం తనఖావుంచిన ఆస్తి:
ఐటమ్ నెం.1: తూర్పు గోదావరి జిల్లా, మండపేట సబ్-జిల్లా, మండపేట మండలం, ఏడిద గ్రామపంచాయతీ మరియు గ్రామ ఖాతాలు, 16వ వార్డు, 11వ బ్లాక్ పడమర వైపు డి.నెం.11-278 నందు ఎ॥ 0.10 సెంట్లు లేదా 484 చ॥గ॥ లేదా 404.62 చ॥మీ॥ విస్తీర్ణము గల ఖాళీస్థలమునకు సంబంధించిన యావదాస్తికి **హద్దులు: తూర్పు:** రాజా వీధి - 71 లింకులు; **దక్షిణం:** జె.శ్రీను యొక్క పూరిల్లు - 138 లింకులు; **పడమర:** చాపల రాముడు యొక్క ఇల్లు - 72 లింకులు; **ఉత్తరం:** డ్రైయిన్ - 140 లింకులు.
రిజర్వ్‌ధర: రూ.54,20,000/-, EMD మొత్తము: రూ.5,42,000/-
ఐటమ్ నెం.2: దస్తావేజు నెం. **1460/2015** వారి ప్రకారం ఆస్తి. తూర్పు గోదావరి జిల్లా, మండపేట సబ్-జిల్లా, మండపేట మండలం, ఏడిద గ్రామపంచాయతీ మరియు గ్రామ ఖాతాలు, 11వ బ్లాక్, యస్.నెం.596/2 యొక్క తూర్పు వైపు డి.నెం.11-300 నందు ఉత్తరవైపున పార్టీషన్ 124 చ॥గ॥ లేదా 104.16 చ॥మీ॥ విస్తీర్ణము గల ఖాళీస్థలమునకు సంబంధించిన యావదాస్తికి **హద్దులు: తూర్పు:** రాజా వీధి - 32 లింకులు; **దక్షిణం:** కత్తుల నాగేశ్వరరావు యొక్క ఇల్లు - 79.5 లింకులు; **పడమర:** ముగ్గల్ల కొండయ్య యొక్క స్థలము - 32 లింకులు; **ఉత్తరం:** కత్తుల అర్జునలక్ష్మి యొక్క ఇల్లు - 81 లింకులు.
రిజర్వ్‌ధర: రూ.13,88,000/-, EMD మొత్తము: రూ.1,38,800/-
ఆస్తిపై ఉన్న రుణభారాలు: ఏమీ లేవు.

అగ్రిమెంట్ నెం.	ఆస్తి రిజర్వ్‌ధర	EMD మొత్తము:	EMD చెల్లింపు విధానం	బిడ్ పెంపుదల మొత్తం	వేలం తేదీ	EMD చెల్లించడానికి చివరి తేదీ	ఆస్తి తనిఖీ తేదీ.
MNDP1TF2109290002	ఐటమ్ నెం.1 రూ.54,20,000/- (అక్షరాల యాభై నాలుగు లక్షల ఇరవై వేల రూపాయలు మాత్రమే) ఐటమ్ నెం.2 రూ.13,88,000/- (అక్షరాల పదమూడు లక్షల ఎనభై ఎనిమిది వేల రూపాయలు మాత్రమే)	ఐటమ్ నెం.1 రూ.5,42,000/- (అక్షరాల ఐదు లక్షల నలభై రెండు వేల రూపాయలు మాత్రమే) ఐటమ్ నెం.2 రూ.1,38,800/- (అక్షరాల ఒక లక్ష ముప్పై ఎనిమిది వేల ఎనిమిది వందల రూపాయలు మాత్రమే)	డిడి రూపంలో "శ్రీరామ్ ఫైనాన్స్ లిమిటెడ్" పేరిట తీయవలెను	ప్రతి ఐటమ్‌కు రూ. 10,000/-	24.03.2026	23.03.2026	21.03.2026

ఆసక్తి గల బిడ్డర్లు లాగిన్ ఐడి & పాస్‌వర్డ్ సృష్టించుకోవడం, డేటా అప్‌లోడ్ చేయడం, బిడ్ సమర్పించడం, ఈ-బిడ్డింగ్ ప్రక్రియపై శిక్షణ మొదలైన వాటి కోసం M/s.**శ్రీరామ్ ఆటోమాల్ ఇండియా లిమిటెడ్, కాంటాక్ట్ పర్సన్: శ్రీ గౌరవ్ నంబూదిరి ఫోన్: 9833922941,** ఈమెయిల్: శ్రీ గౌరవ్ నంబూదిరి <gaurav.n@samil.in> వారిని సంప్రదించవచ్చు. ఆస్తికి సంబంధించిన సందేహాల కోసం శ్రీరామ్ ఫైనాన్స్ లిమిటెడ్ ఆథరైజ్డ్ ఆఫీసర్, **శ్రీ డి.రామమోహన్, ఫోన్: 9849824075** నంబరులో ఆఫీసు వేళల్లో మరియు పని దినాలలో సంప్రదించవచ్చు.
ఎటువంటి కారణం చూపకుండా ఏవైనా లేదా అన్ని బిడ్లను తిరస్కరించే హక్కు అధీకృత అధికారికి ఉంది. ఆన్‌లైన్ వేలం మా ఏజెన్సీ అయిన శ్రీరామ్ ఆటో మాల్ ఇండియా లిమిటెడ్ వారి వెబ్‌సైట్ **(https://eauctions.Samil.in/home)** లో నిర్వహించబడుతుంది. టెండర్ సమర్పణ, బిడ్ ఫారం పొందడం మరియు పూర్తి నిబంధనల కోసం **https://eauctions.Samil.in/home** లేదా శ్రీరామ్ ఫైనాన్స్ లిమిటెడ్ వెబ్‌సైట్‌లోని **https://www.shriramfinance.in/auction** లింక్‌ను చూడగలరు.
గమనిక: NCLT, చెన్నై వారి ఆదేశాల మేరకు శ్రీరామ్ సిటీ యూనియన్ ఫైనాన్స్ లిమిటెడ్, శ్రీరామ్ ట్రాన్స్‌పోర్ట్ ఫైనాన్స్ కంపెనీ లిమిటెడ్‌లో విలీనం చేయబడింది అని దీని ద్వారా తెలియజేయడమైనది. తదుపరి, పేరు మార్పుకు సంబంధించి 30-11-2022 నాడు జారీ అయిన సర్టిఫికేట్ ఆఫ్ ఇన్‌కార్పొరేషన్ ప్రకారం, 30.11.2022 తేదీ నుండి అమలులోకి వచ్చేలా శ్రీరామ్ ట్రాన్స్‌పోర్ట్ ఫైనాన్స్ కంపెనీ లిమిటెడ్ పేరు శ్రీరామ్ ఫైనాన్స్ లిమిటెడ్ గా మార్చబడింది.
ప్రదేశము: రాజమండ్రి, తేది: 13.02.2026 **సం/-అధీకృత అధికారి**

(c) eenadu

బసివిరెడ్డి పేరిట స్మారక చిహ్నం ఏర్పాటుచేయండి: నల్లమిల్లి

పెదపూడి, అనపర్తి, న్యూస్‌టుడే: సామాజికవేత్త కొవ్వూరి బసివిరెడ్డి పేరిట స్మారక చిహ్నం ప్రభుత్వం ఏర్పాటుచేయాలని అనపర్తి ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి శాసనసభలో కోరారు. శుక్రవారం అసెంబ్లీలో ఆయన మాట్లాడుతూ పెదపూడి మండలం జి.మామిడాడ గ్రామానికి చెందిన బసివిరెడ్డి సామాన్య కుటుంబంలో జన్మించి దేశ విదేశాలకు పత్తి, ధాన్యం ఎగుమతి చేసే స్థాయికి ఎదిగారని, ఉభయగోదావరి జిల్లాల్లో సుమారు 42 కాలనీలు ఆయన పేరిట ఏర్పాటయ్యాయని గుర్తుచేశారు. ఆకలితో అలమటించే పేదల కోసం సత్రాలు ఏర్పాటు చేశారన్నారు. సామర్లకోట రైల్వేస్టేషన్ ఎదురుగా బసివిరెడ్డి పేరిట సత్రం ఇంకా కొనసాగుతోందన్నారు. అప్పట్లో సామర్లకోట జంక్షన్‌లో గంట సమయం పాటు రైళ్లు ఆగేవని, దీంతో ఆ సత్రంలో ప్రయాణికులకు భోజనాలు వడ్డించేవారని పేర్కొన్నారు. ఈ విషయం తెలుసుకున్న అప్పటి విక్టోరియా మహారాణి 1895 సెప్టెంబరు 7వ తేదీన మహా అన్నదాత అని ప్రశంసాపత్రాన్ని అందించారన్నారు. జి.మామిడాడలో 1902లో సూర్య దేవాలయాన్ని నిర్మించారని గుర్తుచేశారు. ఈ విషయాన్ని సంబంధిత మంత్రి ద్వారా ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్తానని ఉపసభాపతి రఘురామకృష్ణరాజు హామీ ఇచ్చారని ఎమ్మెల్యే తెలిపారు.

ఎమ్మెల్యే రామకృష్ణారెడ్డి

సంతోషదాయకం.. శాసనసభ సందర్శనం

శాసనసభ బడ్జెట్ సమావేశాలను ప్రత్యక్షంగా తిలకించడం ఆనందంగా ఉందని కడియపులంక విద్యార్థులు సంతోషాన్ని వెలిబుచ్చారు. అసెంబ్లీ సమావేశాలను చూసేందుకు ప్రగతి విద్యానికేతన్ విద్యార్థులు శుక్రవారం అక్కడకు వెళ్లారు. స్పీకర్ అయ్యన్నపాత్రుడు, డిప్యూటీ స్పీకర్ రఘురామరాజులతో ముచ్చటించారు. రాజమహేంద్రవరం గ్రామీణం ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్యచౌదరి, ఇతర ఎమ్మెల్యేలతో స్వీయ చిత్రాలు తీసుకున్నారు.

- న్యూస్‌టుడే, కడియం

కన్వర్టెడ్ క్రిస్టియన్ అన్ని కులాల అవివాహితులకు సువర్ణావకాశం

నేడు, రేపు కన్వర్టెడ్ క్రిస్టియన్ అన్నికులాల వధూవరులకు ఈనాడు పెళ్లిపందిరి ఉచిత ప్రొఫైల్ రిజిస్ట్రేషన్ కార్యక్రమం

తెలుగింటి వివాహ పరిచయాలకు ఆత్మీయ వేదిక అయిన ఈనాడు పెళ్లిపందిరి, కన్వర్టెడ్ క్రిస్టియన్ అన్ని కులాల అవివాహిత వధూవరులకు ఉచిత ప్రొఫైల్ రిజిస్ట్రేషన్ కార్యక్రమం నిర్వహిస్తుంది. **రాజమండ్రి ఈనాడు కార్యాలయంలో (1వ అంతస్తు, భాను టవర్స్, శ్యామల థియేటర్ ఎదురు)** ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. వివాహం కోసం ఎదురుచూస్తున్న వారు, సంబంధిత కుటుంబీకులు నేడు (14 ఫిబ్రవరి 2026, శనివారం), రేపు (15 ఫిబ్రవరి 2026, ఆదివారం) ఉదయం 9 గం. నుంచి సాయంత్రం 5.30 గం. వరకు ఈ కార్యక్రమంలో పాల్గొని తమ ప్రొఫైల్‌ను ఉచితంగా రిజిస్టర్ చేసుకోవచ్చు.

- మరిన్ని వివరాలకు **8008621414 & 9154918858** ఫోన్ నంబర్లను సంప్రదించవచ్చు.
- ఉచిత ప్రొఫైల్ రిజిస్ట్రేషన్ ఫోన్ మరియు యాప్ ద్వారా కూడా చేసుకోవచ్చు. రిజిస్ట్రేషన్ చేయదలచిన వధూవరుల బయోడేటా, ఫొటోలు పైన తెలిపిన ఫోన్ నంబర్లకు సంప్రదించి వాట్సాప్ ద్వారా పంపవచ్చు.

ఈ పారిశుద్ధ్య కార్మికులు 'బంగారం'

రూ.లక్ష విలువైన ఉంగరాన్ని అప్పగించిన మహిళలు

కడియం, న్యూస్‌టుడే: బంగారం ధరలు ఇటీవల అంతకంతకూ పెరుగుతూ ఆకాశాన్ని అంటుతున్న సంగతి తెలిసిందే. పేదలు గ్రాము బంగారం కొనాలన్నా గగనంగా మారింది. ఈ తరుణంలో తమకు దొరికిన 8 గ్రాముల బంగారు ఉంగరాన్ని పారిశుద్ధ్య కార్మికులు అధికారులకు అప్పగించడం విశేషం. వివరాల్లోకి వెళ్తే.. కడియం మండలం కడియపులంక గ్రామ పంచాయతీ పరిధిలోని వెంకాయమ్మపేటలో గురువారం మధ్యాహ్నం వీరవల్లి సాల్మన్ ఇంట వివాహ వేడుక జరిగింది. అందులో ఒకరు దాదాపు రూ.లక్ష విలువైన బంగారు ఉంగరాన్ని పోగొట్టుకున్నారు. వెతికినా ఆచూకీ లభించలేదు. శుక్రవారం ఉదయం పారిశుద్ధ్య కార్మికులు ట్రాక్టర్‌పై ఆ ఇంటి వ్యర్థాలను తరలించారు. వాటిని డంపింగ్ చేసే సమయంలో ఉంగరం బయటపడింది. వెంటనే విషయాన్ని ట్రాక్టర్ డ్రైవర్‌కు చెప్పి, సర్పంచి మారిశెట్టి పద్మావతి చేతులమీదుగా సాల్మన్‌కు అప్పగించారు. కార్మికులు దండంగల మంగ, వల్లెపు చిన్నపోశమ్మ, చెల్లాయమ్మ, దుర్గల నిజాయితీని అంతా ప్రశంసించారు. గ్రామకార్యదర్శి వెంకటలక్ష్మి, మార్గాని ఏడుకొండలు తదితరులు వారికి పారితోషికం ఇచ్చారు.

కార్మికులను అభినందిస్తున్న అధికారులు

పశివేదలలో సినీ సందడి

కొవ్వూరు పట్టణం: కొవ్వూరు మండలం వేములూరు - పశివేదల మధ్య 'ఆకాశంలో ఒక తార' చిత్రం షూటింగ్ శుక్రవారం జరిగింది. దుల్కర్ సల్మాన్, సాత్విక హీరోహీరోయిన్లుగా నటిస్తున్న ఈ చిత్రానికి సాదినేని పవన్ దర్శకత్వం వహిస్తున్నారు. పొలాల మధ్యలో ఉన్న ఇంటి వద్ద ఉన్న కథానాయకుడితో హాస్యనటుడు రాజేష్, కథానాయకి సాత్విక వచ్చి మాట్లాడటం, ఔరంగాబాద్ స్నానాల రేవు వద్ద మరో సన్నివేశాన్ని చిత్రీకరించారు. ఏటీటీ పిక్చర్స్ బ్యానర్‌పై ఈ చిత్రాన్ని గుణ్ణం గంగరాజు, స్వప్నదత్ నిర్మిస్తున్నారు. కొవ్వూరు, చాగల్లు పరిసర ప్రాంతాల నుంచి ప్రజలు షూటింగు చూసేందుకు ఆసక్తి చూపించారు.

నిర్మాత ప్రత్యేక పూజలు.. చిత్రీకరణ పర్యవేక్షణకు వచ్చిన నిర్మాత స్వప్నదత్ పశివేదల చెరువు వద్ద ఆంజనేయస్వామి, వేంకటేశ్వరస్వామి ఆలయాల్లో శుక్రవారం సాయంత్రం పూజలు చేశారు.

ధరవరలు

అంబాజీపేట కొబ్బరి మార్కెట్

కొబ్బరి (క్వింటాళ్లలో)	ధర (రూ॥లలో)
కొత్తకొబ్బరి	18,500
కురిడీ (వెయ్యింటికి):	
పాతకాయ: గండేరా	30,500
గటగట	29,000
కొత్తకాయ: గండేరా	30,000
గటగట	29,000
నీటి కాయ (వెయ్యింటికి):	
పాత (ముక్కుడు) కాయ	20,000-21,000
కొత్త (పచ్చి) కాయ	16,000-17,000
కొబ్బరినూనె మార్కెట్:	
15 కిలోలు	5,000
కిలో	350

గమనిక: అంబాజీపేట కొబ్బరి మార్కెట్ ధరలు ప్రతి బుధ, శనివారాల్లో మాత్రమే మారుతాయి.

వెన్‌కాబ్ చికెన్ ధర కిలోకు రూ॥లో

ఫారంరేటు	120-00
రిటైల్ లైవ్	147-00
డ్రెస్డ్	213-00
స్కిన్‌లెస్	243-00

క్రీడా సముదాయ నిర్మాణానికి నిధులు మంజూరు చేయండి

కేంద్రమంత్రికి ఎంపీ పురందేశ్వరి వినతి

దేవీచౌక్, న్యూస్‌టుడే: రాజమహేంద్రవరంలోని వీఎల్ పురంలో అరినా-3 క్రీడా సముదాయం పూర్తి చేసేందుకు నిధులు మంజూరు చేయాలని కేంద్ర యువజన వ్యవహారాలు, క్రీడల మంత్రి మన్‌సుఖ్ మండవీయకు రాజమహేంద్రవరం ఎంపీ దగ్గుబాటి పురందేశ్వరి విజ్ఞప్తి చేశారు. శుక్రవారం దిల్లీలోని కేంద్రమంత్రి ఛాంబర్‌లో ఆయనకు వినతిపత్రం అందజేశారు. అరినా-1కు రాష్ట్ర ప్రభుత్వం రూ.28 కోట్లు మంజూరు చేసిందని, అరినా-2కు ఖేలో ఇండియా పథకం కింద కేంద్ర ప్రభుత్వం రూ.13.76 కోట్లతో ఆమోదించిందన్నారు. అరినా-3కి రూ.14 కోట్లు మంజూరు చేసి సమగ్ర క్రీడా సముదాయాన్ని పూర్తి చేసేందుకు సహకరించాలని కోరారు.

92.7 FM Rajamahendravaram ఈ FM 92.7 Mee FM

ఈఎఫ్ఎమ్ కార్యక్రమాలు

శనివారం

కార్యక్రమము	ప్రసార వేళలు
ఉషోదయం	ఉ॥ 5 - ఉ॥ 7
ఈ-మార్నింగ్స్	ఉ॥ 7 - ఉ॥ 11
నువ్వా నేనా	ఉ॥ 11 - మ॥ 2
సత్యభామ	మ॥ 2 - సా॥ 5
కాలేజ్ స్టైల్	సా॥ 5 - రా॥ 9
EFM సరాగాలు	రా॥ 9 - రా॥ 11
బ్యాక్ టు బ్యాక్ సాంగ్స్	రా॥ 11 - ఉ॥ 5

/Eenadufm

For Advertising on Eenadu FM Contact
9000180626, 9989993175

వారసులను సృష్టించి.. 300 గజాలు కొట్టేసి

అయిదుగురిని అరెస్టు చేసిన పోలీసులు

రాజానగరం, న్యూస్‌టుడే: భూయజమాని బతికి ఉండగానే చంపేస్తారు.. వారికి వారసులుగా పేదలను చూపిస్తారు.. తప్పుడు ధ్రువపత్రాలతో రూ.లక్షల విలువైన భూమిని కొట్టేశారు. రాజమహేంద్రవరంలో 300 గజాల స్థలాన్ని కొట్టేసిన కేడీలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. రాజానగరం సీఐ ఎస్.ప్రసన్న వీరయ్యగౌడ్ శుక్రవారం తెలిపిన వివరాల ప్రకారం.. హైదరాబాద్‌లోని గాంధీనగర్‌లో నివాసం ఉంటున్న దేవరకొండ వెంకటసత్యవతికి కొంతమూరు పంచాయతీలో 500 గజాల స్థలం ఉంది. రాజమహేంద్రవరానికి చెందిన కొందరు దీనిపై కన్నేశారు. స్థల యజమాని మృతిచెందినట్లుగా, ఆమె వారసురాలిగా విశాఖపట్నం సమీపంలోని పెందుర్తికి చెందిన నాగభూషణరావు భార్య అన్నపూర్ణను చూపిస్తూ దొంగపత్రాలు సృష్టించారు. ఆ స్థలాన్ని వేరొకరికి జీపీఏ చేసేశారు. ఇటీవల ఆ స్థలాన్ని చదును చేసి, సరిహద్దు రాళ్లు పాతారు. భూమి కొనేందుకు వచ్చిన ఓ వ్యక్తి వెంకటసత్యవతిని సంప్రదించగా, రాళ్లు పాతిన విషయం తెలిసి అవాక్కయ్యారు. వెంటనే ఈసీ తీసుకోగా పైన జరిగిన వ్యవహారమంతా తెలిసింది. దీనిపై రాజానగరం పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ కేసులో కొప్పుల శ్రీనివాస్, మేళం ఉదయమూర్తి, కొలపల్లి హరికుమార్, దోవపు రామస్వామి(రాము), బూర రాజును అరెస్టు చేసినట్లు సీఐ తెలిపారు. మరికొందరు పరారీలో ఉన్నట్లు చెప్పారు.

LIC HFL LIC HOUSING FINANCE LTD

LIC హౌసింగ్ ఫైనాన్స్ లిమిటెడ్

#36-10-25/1, మొదటి అంతస్తు, సూర్య ప్రైమ్, ఇన్నీస్‌పేట, రాజమండ్రి

ఇ-వేలం అమ్మకం ప్రకటన

సెక్యూరిటైజేషన్ & రీకన్‌స్ట్రక్షన్ ఆఫ్ ఫైనాన్షియల్ ఎస్సెట్స్ & ఎన్‌ఫోర్స్‌మెంట్ ఆఫ్ సెక్యూరిటీ ఇంటరెస్ట్ చట్టం, 2002 క్రింద తనఖా చేసిన స్థిరాస్తి అమ్మకము

...సంతకందారు ఆస్థిక అస్తులు యొక్క సెక్యూరిటైజేషన్ ... (12) క్రింద అందించబడిన అధికారములను అమలు ... 2002 ప్రకారం నోటీసులో పేర్కొన్న బకాయి మొత్తాన్ని ... యడమైనది. కావున ఋణగ్రహీతలు / తనఖాదారులు ... కందారుడు పేర్కొన్న చట్టంలోని సెక్షన్ 13(4) క్రింద ... చేసుకున్నారు.

లోన్ ఖాతా నెం.: 711200008641 — ఏరియా ఆఫీస్: రాజమండ్రి

... ధవళేశ్వరం గ్రామం మరియు గ్రామ పంచాయితీ, ... డి.నెం.18-200/9, ప్రస్తుత డి.నెం.101-13-292తో ... ఇంటి ప్రహరీ గోడ, దక్షిణం : 40 అ॥ల వెడల్పు రోడ్డు, ... ప్లాట్ నెం.7 లోని భూమి (ఈ ఆస్తి హద్దు గోడకు ఆవల),

Account Number : LHFLVK711200008641, IFSC Code : HDFC0004011
Bank : HDFC Bank, Seethammadhara, VSP, Beneficiary Name : LIC Housing Finance Ltd, Visakhapatnam

రిజర్వు ధర రూ.34,55,000/- | ధరావత్తు (రిజర్వు ధరలో 10%) రూ.3,45,500/-

ఇ-వేలం యొక్క వెబ్‌సైట్	https://www.bankeauctions.com
ఆస్తి తనిఖీ కొరకు తేదీ & సమయం	27.02.2026 ఉ॥ 11.00 గం॥ల నుండి మ॥ 02.00 గం॥ల మధ్యన
బిడ్‌లు / బిడ్ సమర్పించుటకు చివరి తేదీ	13.03.2026 సా॥ 05.00 గం॥ల లోపు
ఇ-వేలం తేదీ మరియు సమయం	16.03.2026 ఉ॥ 11.00 గం॥ల నుండి మ॥ 2.00 గం॥ల వరకు

online.lichousing.com/eauction/ ... https://www.bankeauctions.com

తేది : 12.02.2026, ప్రదేశం : రాజమండ్రి — సం/- అధీకృత అధికారి, LIC హౌసింగ్ ఫైనాన్స్ లిమిటెడ్

SBI

స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా

SME బ్రాంచ్, రాజమహేంద్రవరం, తూర్పు గోదావరి జిల్లా

ఇ-వేలం అమ్మకం ప్రకటన

రిజర్వు ధర : రూ.2,64,00,000/- | ధరావత్తు : రూ.26,40,000/- | బిడ్ పెంపుదల : రూ.25,000/-
రిజర్వు ధర : రూ.13,00,00,000/- | ధరావత్తు : రూ.1,30,00,000/- | బిడ్ పెంపుదల : రూ.25,000/-
రిజర్వు ధర : రూ.76,00,000/- | ధరావత్తు : రూ.7,60,000/- | బిడ్ పెంపుదల : రూ.25,000/-
రిజర్వు ధర : రూ.3,03,00,000/- | ధరావత్తు : రూ.30,30,000/- | బిడ్ పెంపుదల : రూ.25,000/-
రిజర్వు ధర : రూ.29,00,000/- | ధరావత్తు : రూ.2,90,000/- | బిడ్ పెంపుదల : రూ.10,000/-

ఇ-వేలం తేదీ : 05-03-2026, సమయం : ఉ॥ 11.00 గం॥ల నుండి సా॥ 05.00 గం॥ల వరకు

తేదీ: 13-02-2026 ప్రదేశం: రాజమహేంద్రవరం — సం/- అధీకృత అధికారి, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా

శ్రీ వీర వేంకట సత్యనారాయణ స్వామివారి దేవస్థానం
అన్నవరం, కాకినాడ జిల్లా

ఈ ప్రొక్యూర్ మెంట్ మరియు సీల్డు టెండరు ప్రకటన

ఆర్.సి.నెం.E1/65821/2026 — తేది.05-02-2026

VENDRA TRINADHARAO, JOINT COMMISSIONER & EXECUTIVE OFFICER

ఇండియన్ బ్యాంక్ — మండపేట బ్రాంచ్ 34-16-13, ద్వారపూడి రోడ్డు, మండపేట-533308, తూర్పుగోదావరి జిల్లా, ఆంధ్రప్రదేశ్.

(Appendix IV) **స్వాధీనత ప్రకటన** — రూలు 8(1) ప్రకారం (స్థిరాస్తి కొరకు)

తేది : 11-02-2026 ప్రదేశం : మండపేట — సం/- అధీకృత అధికారి, ఇండియన్ బ్యాంక్, మండపేట బ్రాంచ్

యాక్సిస్ బ్యాంక్ లిమిటెడ్ — స్థిరాస్తి అమ్మకం కొరకు ఇ-వేలం ప్రకటన

https://www.axisbank.com/auction-retail ... https://www.bankeauctions.com

EENADU Classifieds — BUSINESS SERVICES · REAL ESTATE · PLOT FOR SALE · RAJAMAHENDRAVARAM CITY · RAJANAGARAM · FINANCIAL SERVICES · COMMERCIAL SPACE FOR SALE · GENERAL · HEALTH & CARE · RHEUMATOLOGY · LEASE · GENERAL · PERSONAL CLASSIFIEDS · CONGRATULATORY MESSAGES · JOBS

NARAYANA ENGINEERING COLLEGES (AUTONOMOUS) : NELLORE | GUDUR — we are HIRING. Applications are invited from eligible candidates for the position of ASSISTANT PROFESSOR, PLACEMENT TRAINER in the following disciplines. Interested candidates may e-mail their resumes. TRAINING & PLACEMENT ... For Enquiries Contact - HR : 87083 50096 ... careers.nec@narayanagroup.com

EENADU for Advertisement Contact: 8008597607

గమనిక

రాజమహేంద్రవరం

రైతుల ఖాతాలకు వడ్డీ జమ

హుకుంపేట, న్యూస్‌టుడే: హుకుంపేటలోని ప్రాథమిక వ్యవసాయ పరపతి సంఘంలో 2024-25 సంవత్సరంలో 701 మంది రైతులు తీసుకున్న వ్యవసాయ పెట్టుబడి రుణాలకు 3 శాతం వడ్డీ వచ్చిందని సొసైటీ అధ్యక్షుడు బొప్పన శ్రీనివాస్ ఓ ప్రకటనలో శుక్రవారం తెలిపారు. రూ.21.13 లక్షల వడ్డీని జిల్లా సహకార కేంద్ర బ్యాంకులోని రైతుల సేవా ఖాతాలకు రాయితీ జమచేస్తామని పేర్కొన్నారు.

రంగనాథస్వామి ఆలయాన్ని పునర్నిర్మించాలి

కోరుకొండ: కోరుకొండలోని పురాతన రంగనాథస్వామివారి దేవాలయ పునర్నిర్మాణ పనులు వెంటనే చేపట్టాలని ఎమ్మెల్సీ వంకా రవీంద్రనాథ్ కోరారు. శాసనమండలి సమావేశంలో శుక్రవారం ఆయన మాట్లాడారు. ఆలయ పునర్నిర్మాణం, ఆలయ భూముల అన్యాక్రాంతంపై సభ దృష్టికి తీసుకొచ్చారు. ఈ ఆలయం శిలాశాసనాల ఆధారంగా 14వ శతాబ్దానికి చెందిన కట్టడంగా గుర్తించారన్నారు. ఆలయం శిథిలావస్థకు రావడంతో గత ప్రభుత్వం నూతన గోపురం నిర్మాణానికి మూర్తిని బయట పెట్టారన్నారు. అప్పటి నుంచి రేకులషెడ్డులో ఉంచి పూజలు చేస్తున్నారన్నారు.

మేమున్నాం.. మీకు తోడుగా

ఉ॥ 10 - మ॥ 1 — మీరు సంప్రదించాల్సిన ఫోన్ నంబర్లు: 83282 39927, 80089 02897

సమస్య: నారాయణపురం వెంకట్రాయనగర్ నాలుగో వీధిలో రెండు నెలలుగా వీధిదీపం వెలగడం లేదు. దీంతో రాత్రి వేళ అంధకారంగా ఉంటోంది.
– లక్ష్మి, స్థానికురాలు

సమాధానం: సిబ్బందిని పంపించి వీధిదీపానికి మరమ్మతులు చేయిస్తాం.
– విమల, ఎలక్ట్రికల్ ఏఈ

సమస్య: 49వ డివిజన్ సుబ్బారావు నగర్‌లో అయిదు రోజులుగా చెత్త తరలించే వాహనాలు రావడంలేదు. దీంతో ఇళ్లలో చెత్త పేరుకుపోతుంది. ఎక్కడ వేయాలో తెలియని పరిస్థితి.
– సత్యనారాయణ, స్థానికుడు

సమాధానం: చెత్త తరలించేందుకు చర్యలు తీసుకుంటాం.
– వినూత్న, ఎంహెచ్‌వో
– న్యూస్‌టుడే, వి.ఎల్.పురం

17న నులిపురుగుల మాత్రల పంపిణీ

ధవళేశ్వరం, శ్యామలా సెంటర్: జిల్లా వైద్యారోగ్య శాఖ ఆధ్వర్యంలో జాతీయ డీ-వార్మింగ్‌డే కార్యక్రమం జిల్లాలోని అన్ని అంగన్‌వాడీ కేంద్రాలు, పాఠశాలల్లో, కళాశాలల్లో 17న నిర్వహించనున్నట్లు డీఎంహెచ్‌వో వెంకటేశ్వరావు తెలిపారు. శుక్రవారం క్షేత్రస్థాయి అధికారులతో దూరదృశ్య సమావేశం నిర్వహించారు. కార్యక్రమం విజయవంతంగా చేసేలా మండల స్థాయి కమిటీలు ఏర్పాటు చేస్తున్నామని, ఇందులో వైద్యాధికారి, ఎంఈవో, ఎంపీడీవో, తహసీల్దారులు ఉంటారన్నారు. జిల్లాస్థాయిలో పర్యవేక్షణ అధికారులుగా జిల్లా వైద్యారోగ్య అధికారి, డీఈవో, ఐసీడీఎస్ పీడీ ప్రోగ్రాం అధికారిగా వ్యవహరిస్తారన్నారు. ఈ సందర్భంగా విద్యార్థులు ఆహారం తిన్న తర్వాత మాత్రలు ఇవ్వాలన్నారు.

ఏ కారణంతో అంబటిని అరెస్టు చేశారు..?

తమ్మినేని సీతారాం

రాజమహేంద్రవరం నగరపాలక సంస్థ, న్యూస్‌టుడే: మాజీ మంత్రి అంబటి రాంబాబు అరెస్టు విషయంలో కూటమి నేతలు ఆత్మవిమర్శ చేసుకోవాలని మాజీ శాసనసభ స్పీకర్ తమ్మినేని సీతారాం అన్నారు. శుక్రవారం రాజమహేంద్రవరంలోని కేంద్ర కారాగారంలో ఉన్న అంబటిని సీతారాం, జై భీమ్ భారత్ పార్టీ అధ్యక్షుడు శ్రావణ్‌కుమార్ ములాఖత్‌లో కలిశారు. అనంతరం విలేకరుల సమావేశంలో మాట్లాడారు. అంబటిని ఏ కారణంతో అరెస్టు చేశారో చెప్పాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందన్నారు. రాష్ట్రంలో ఎక్కడ చూసినా గృహ దహనాలు, లాఠీఛార్జిలు జరుగుతున్నాయన్నారు. కేవలం కక్ష సాధింపు ధోరణితోనే రెడ్ బుక్ రాజ్యాంగం అమలు చేస్తున్నారని ఆరోపించారు. ప్రజా సేవ చేస్తారని అధికారం ఇస్తే , ఇష్టానుసారం అధికారాన్ని అడ్డుపెట్టుకొని కేసులు నమోదు చేస్తున్నారన్నారు.

మాట్లాడుతున్న మాజీ స్పీకర్ తమ్మినేని సీతారాం, శ్రావణ్‌కుమార్

సాంకేతికతపై నైపుణ్యాభివృద్ధి సదస్సు

రాజానగరం: ఏపీ స్టేట్ స్కిల్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ సహకారంతో జీజీయూలో ఈసీఈ విభాగం ఆధ్వర్యంలో ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్‌పై నైపుణ్యాభివృద్ధి సదస్సు నిర్వహించారు. ఐవోటీ సాంకేతికతలు, సెన్సార్ ఇంటర్ ఫేసింగ్, ఎంబెడెడ్ సిస్టమ్స్, పరిశ్రమల అవసరాలపై అవగాహన కల్పించారు.

గోదారి తీరం.. ఆధ్యాత్మిక హారం

● శివరాత్రికి ముస్తాబైన శైవక్షేత్రాలు

రాజమహేంద్రవరం సాంస్కృతికం, న్యూస్‌టుడే : దక్షిణ కాశీగా పేరొందిన గోదావరి తీరంలో చారిత్రక ప్రసిద్ధి గాంచిన శైవ క్షేత్రాలు ఉన్నాయి. రామహేంద్రవరం గోదావరిగట్టున ఉన్న వెయ్యేళ్ల చరిత్ర ఉన్న శ్రీఉమా మార్కండేయస్వామి ఆలయంలో మహాశివరాత్రి వేడుకలకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఫిబ్రవరి 14న మధ్యాహ్నం 3.50గంటలకు ఉత్సవాలకు అంకురార్పణ, స్వామివారికి నీరాజన మంత్రపుష్పం ఉంటుంది. 15న తెల్లవారుజామున 1గంట నుంచి సాయంత్రం 3గంటల వరకు స్వామివారికి అభిషేకాలు, లక్షబిల్వార్చన, పార్వతీదేవి అమ్మవారికి కుంకుమార్చన ఉంటాయి. సాయంత్రం ధూప ప్రాకార సేవలు, స్వామివారి కల్యాణ మహోత్సవం జరుగుతుంది.
● కోటిలింగాలపేటలో కొలువైన శ్రీఉమా కోటిలింగేశ్వర స్వామి ఆలయంలో 15న రాత్రి అభిషేకాలు, భువనేశ్వరీదేవికి కుంకుమ పూజలు నిర్వహిస్తారు. ● ఇన్నీస్‌పేట రోటరీ మహాకాళేశ్వరాలయంలో 14న తెల్లవారుజామున 4 గంటల నుంచి 5.30 గంటల వరకు భస్మాభిషేకం, ఉదయం 8గంటల నుంచి గణపతిపూజ, పుణ్యాహవచనం, దీక్షాధారణ, గోపూజ, పందిరిరాట ముహూర్తం ఉంటాయి. ● సారంగధరమెట్టపై ఉన్న సారంగధరేశ్వరస్వామి ఆలయంలో 15నుంచి 17వరకు మహాశివరాత్రి ఉత్సవాలు నిర్వహించేందుకు ఏర్పాట్లు చేసినట్లు ఆలయ మేనేజర్ నాగేశ్వరరావు తెలిపారు. ● శ్రీజ్ఞాన సరస్వతీ పీఠంలో కొలువైన జ్ఞానలింగేశ్వర స్వామివారికి మహాశివరాత్రి సందర్భంగా విశేష అభిషేకాలు నిర్వహిస్తారు.

మార్కండేయస్వామి ఆలయం

నవ చైతన్యం.. పర్యావరణ హితం..!

● ఆర్ట్స్ కళాశాలలో వాహన రహిత దినం

దేవీచౌక్, న్యూస్‌టుడే: పర్యావరణ పరిరక్షణ, ఇంధన పొదుపు లక్ష్యంతో రాజమహేంద్రవరం ప్రభుత్వ ఆర్ట్స్ కళాశాలలో నెలకు రెండుసార్లు వెహికల్ ఫ్రీడే నిర్వహిస్తున్నారు. 2023 నుంచి దీనిని అమలు చేస్తున్నారు. ప్రతి నెలా రెండు, నాలుగు శుక్రవారాల్లో కళాశాల ఆవరణలోకి ఎటువంటి వాహనాలను అనుమతించరు. అధ్యాపకులు, సిబ్బంది, విద్యార్థులు ఎవరికైనా ఈ నిబంధన వర్తిస్తుంది. గేట్ల నిర్మాణం కారణంగా కొన్ని రోజులు దీన్ని సడలించారు. నిర్మాణ పనులు పూర్తికావడంతో ఫిబ్రవరి ఒకటి నుంచి ఈ నిబంధనను అమలు చేస్తున్నారు.

ఖాళీగా కళాశాల ప్రాంగణం

రెండు వేలకు పైగా వాహనాలు

కళాశాలకు రోజూ విద్యార్థులు, అధ్యాపకులకు సంబంధించినవే రెండువేలకు పైగా వాహనాలు ఉంటాయి. శుక్రవారం వెహికల్ ఫ్రీడే కారణంగా ఆవరణలో ఒక్క వాహనం కూడా కనిపించలేదు. వాహనాలన్నీ మెయిన్‌గేటు, ఈట్ స్ట్రీట్ వైపు ఉన్న ద్వారం బయటే నిలిపి ఉంచారు. కళాశాల ఆవరణలోకి వచ్చే వాహనాల వల్ల కాలుష్యం పెరుగుతోందని ప్రిన్సిపల్ డాక్టర్ రామచంద్ర ఆర్‌కే అన్నారు. తమ వంతు సామాజిక బాధ్యతగా పర్యావరణ పరిరక్షణకు ఈ చర్యలు తీసుకున్నామన్నారు. దీనివల్ల ఇంధనం పొదుపు కూడా అవుతుందన్నారు. సైకిల్‌పై వచ్చేవారికి మాత్రం ప్రవేశం ఉంటుందన్నారు

సర్వం ప్రేమమయం

ప్రేమ సందేశం ఇచ్చేందుకు కార్డులు సిద్ధం

ప్రేమికుల దినోత్సవం సందర్భంగా ప్రేమికులు తమ ఇష్టమైన వారికి బహుమతులు ఇచ్చేందుకు మార్కెట్‌లో పలు వస్తువులు సిద్ధంగా ఉన్నాయి. ఆయా దుకాణాలు యువతీ యువకులతో కిటకిటలాడాయి. – శ్యామలా సెంటర్, న్యూస్‌టుడే

బహుమతులను పరిశీలిస్తున్న యువత

సర్వేలో వంద మంది తెలిపిన అభిప్రాయాలు (శాతాల్లో..)

ఎలాంటి వివాహం వైపు మొగ్గు చూపుతారు?
ప్రేమ - 30
పెద్దలు కుదిర్చిన-70

ప్రేమలో పడితే కెరీర్ దెబ్బతింటుందని భావిస్తున్నారా..?
అవును - 85
లేదు - 15

ప్రేమను ప్రకటించడంలో ఎవరు ముందుంటున్నారు..?
అమ్మాయిలు - 55
అబ్బాయిలు - 45

ప్రేమించిన వ్యక్తిలో ఏ లక్షణాలు కోరుకుంటారు?
నిజాయతీ - 60
బాధ్యత - 40

నేటి యువత ఆకర్షణనే ప్రేమగా భావిస్తున్నారా?
అవును - 90
కాదు - 10

కోటిలింగాల రేవు వద్ద పనులు పరిశీలిస్తున్న కమిషనర్ రాహుల్ మీనా

ప్రతి ఘాట్ వద్ద వైద్య శిబిరం : కమిషనర్

రాజమహేంద్రవరం నగరపాలక సంస్థ, న్యూస్‌టుడే: శివరాత్రికి కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేసినట్లు కమిషనర్ రాహుల్ మీనా తెలిపారు. శుక్రవారం సాయంత్రం కోటిలింగాల, చింతాలమ్మ, పుష్కర, మార్కండేయ ఘాట్‌లను పరిశీలించారు. తాగునీరు, పారిశుద్ధ్యం, పార్కింగ్ భద్రత అంశాలపై దృష్టి సారిస్తున్నట్లు తెలిపారు. ఘాట్‌లలోకి ప్రవేశించే మార్గాలు, ట్రాఫిక్ రద్దీ, నియంత్రణకు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై ఆదేశాలు జారీ చేశామన్నారు. ప్రతి ఘాట్ వద్ద వైద్య శిబిరం ఏర్పాటు చేశామన్నారు. మూడు కమాండ్ కంట్రోల్ రూమ్‌లతో నిరంతర పర్యవేక్షణ ఉంటుందన్నారు. చిన్నారులకు ట్యాగ్స్ వేస్తున్నామన్నారు. సీసీ కెమెరాలతో నిరంతర పరిశీలన ఉంటుందన్నారు. అదనపు కమిషనర్ రామలింగేశ్వర్, డిప్యూటీ కమిషనర్ వెంకటరమణ, కార్యదర్శి శైలజావల్లి, సిటీ ప్లానర్ జీవీఎస్ఎన్ మూర్తి, ఎస్ఈ రీటా, ఎంహెచ్‌వో వినూత్న తదితరులు పాల్గొన్నారు.

108 సిబ్బందికి జీతాల పెంపుపై హర్షం

టి.నగర్, న్యూస్‌టుడే: 108 అంబులెన్స్‌లో విధులు నిర్వహిస్తున్న ఈఎంటీ సిబ్బంది, పైలెట్‌లకు జీతాలు పెంచుతూ ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రకటించడంపై హర్షం వ్యక్తం చేస్తున్నారు. శుక్రవారం ప్లకార్డులతో ప్రదర్శన చేశారు. ఉద్యోగుల యూనియన్ జిల్లా అధ్యక్షుడు రమణ తదితరులు పాల్గొన్నారు.

ఉపాధి హామీ పరిరక్షణ యాత్ర విజయవంతం చేయండి

దేవీచౌక్, న్యూస్‌టుడే: పీసీసీ అధ్యక్షురాలు షర్మిల చేపట్టిన ఉపాధి హామీ పరిరక్షణ యాత్రను విజయవంతం చేయాలని పీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షుడు, కేంద్ర మాజీ మంత్రి జేడీ శీలం పిలుపునిచ్చారు. శుక్రవారం రాజమహేంద్రవరం వచ్చిన ఆయన జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు బోడ వెంకట్ అధ్యక్షతన జరిగిన సమీక్ష సమావేశంలో పాల్గొన్నారు. ఉపాధి హామీ పథకానికి మహాత్మగాంధీ పేరు తొలగించడం సరికాదన్నారు. మాజీ ఎమ్మెల్యే ఉన్నమట్ల ఎలీజా, అరిగెల అరుణకుమారి, కొవ్వూరు శ్రీనివాస్, జ్యేష్ఠ సతీష్‌బాబు, పట్నాల శ్రీనివాస్, పెదబాబు తదితరులు పాల్గొన్నారు.

★ గ్రామీణ ఉపాధి హామీ పథకానికి మహాత్మాగాంధీ పేరు తొలగించడం దారుణమని కాంగ్రెస్ నాయకులు విమర్శించారు. శుక్రవారం పేపరుమిల్లు ఎదురుగా ఉన్న కల్యాణమండపంలో నగర కాంగ్రెస్ అధ్యక్షుడు బాలేపల్లి మురళీధర్ అధ్యక్షతన జిల్లా పార్టీ నాయకులు, కార్యకర్తలతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా బాలేపల్లి మురళీధర్, పార్లమెంట్ సమన్వయకర్త టీకే విశ్వేశ్వరరెడ్డి మాట్లాడారు. షర్మిల యాత్ర సందర్భంగా దుద్దుకూరు, కడియపులంకలో బహిరంగ సభలు ఏర్పాటుచేయనున్నట్లు తెలిపారు


కాంగ్రెస్ నాయకులతో పీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షుడు జేడీ శీలం

ప్రమాదకరంగా మ్యాన్‌హోల్

నిత్యం రద్దీగా ఉండే ప్రాంతమైన మెయిన్ రోడ్డులో విజయ టాకీస్ వద్ద నడక మార్గంపై మ్యాన్‌హోల్ గ్రిల్ పూర్తిగా దెబ్బతింది. చట్రం పూర్తిగా ఊడిపోవడంతో ప్రయాణికులకు ఇబ్బందులు తప్పడం లేదు. ఎవరైనా అప్రమత్తంగా లేకుంటే ప్రమాదం బారిన పడే అవకాశం ఉంది. సంబంధిత అధికారులు స్పందించి దీనికి మరమ్మతులు చేయించాలని స్థానికులు కోరుతున్నారు. –న్యూస్‌టుడే, ఏవీఏ రోడ్డు

అంధకారంలో ఆనంద్‌నగర్

నగరంలో ప్రధాన నివాస ప్రాంతాల్లో ఒకటైన ఆనంద్‌నగర్ వీధుల్లో వీధి దీపాలు వెలగడం లేదు. ఈ ప్రాంతంలోనే పేపరుమిల్లు ఉంది. దీంతో నిత్యం రద్దీ ఉంటుంది. ఆనంద్‌నగర్ నుంచి మల్లయ్యపేటకు వెళ్లే మార్గం అంధకారంగా ఉంటోంది. సంబంధిత అధికారులు స్పందించి సమస్య పరిష్కరించాలని స్థానికులు కోరుతున్నారు. –న్యూస్‌టుడే, ఏవీఏ రోడ్డు

ఆదమరిస్తే అంతే

స్థానిక ఐ.ఎల్.టి.డి ప్రాంతంలోని వీధిలో రహదారి పూర్తిగా కుంగి ప్రమాదకరంగా మారింది. ఇతర జిల్లాల నుంచి నగరానికి చేరుకునే ప్రధాన మార్గం ఇదే. ఎవరైనా ఏమరపాటుగా ఉంటే ప్రమాదాలు జరిగే అవకాశం ఉంది. సంబంధిత అధికారులు స్పందించి రహదారికి మరమ్మతులు చేపట్టాలని స్థానికులు కోరుతున్నారు. –న్యూస్‌టుడే, ఏవీఏ రోడ్డు

చెత్తకు నిప్పుతో ముప్పు

మురమండ ఉపవిద్యుత్తు కార్యాలయం సమీపంలో వ్యర్థాలను డంపింగ్ చేసి, నిప్పు పెడుతున్నారు. దీనిపై విద్యుత్తు ఉద్యోగులతో పాటు సిబ్బంది ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కార్యాలయంలోకి పొగ వ్యాపించి తీవ్ర దుర్వాసన వస్తోందన్నారు. శ్వాసకోశ ఇబ్బందులు పడుతున్నామని వాపోయారు. పంచాయతీ అధికారులు స్పందించి ఇక్కడి నుంచి చెత్తను ఇతర ప్రాంతాలకు తరలించాలని కోరుతున్నారు. దీనిపై ఎంపీడీవో రమేశ్‌ను వివరణ కోరగా సమస్య పరిష్కారానికి కృషి చేస్తామన్నారు. – న్యూస్‌టుడే, కడియం

తాగునీటి వృథాకు చెక్..

కొంతమూరు అఫిషియల్ కాలనీ గాంధీ బొమ్మ వీధిలో మంచినీటి కుళాయి ట్యాప్ విరిగి తాగునీరు వృథాగా మురుగు కాలువలోకి వెళ్లింది. మూడు రోజులుగా వృథాగా పోతుండటంతో స్థానికులు పంచాయతీ సిబ్బందికి ఫిర్యాదు చేశారు. సమస్య 'న్యూస్‌టుడే' దృష్టికి తీసుకు రావడంతో పంచాయతీ కార్యదర్శి డి.శ్రీనివాసరావుకు చెప్పారు. ఆయన స్పందించి కొళాయికి మరమ్మతులు చేయించారు. దీనిపై స్థానికులు హర్షం వ్యక్తం చేశారు. – న్యూస్‌టుడే, కొంతమూరు

సమస్యలు పరిష్కరించాలంటూ నిరసన

కలెక్టరేట్ వద్ద ధర్నా చేస్తున్న నాయకులు, ఉపాధ్యాయులు

వి.ఎల్.పురం, న్యూస్‌టుడే: ఉద్యోగ, ఉపాధ్యాయ, పింఛనుదారుల న్యాయమైన డిమాండ్లను తక్షణం పరిష్కరించాలని రాష్ట్ర ఉపాధ్యాయ సంఘం(ఎస్టీయూ) జిల్లా కమిటీ డిమాండ్ చేసింది. రాష్ట్రవ్యాప్తంగా ఎస్టీయూ చేపడుతున్న దశలవారీ పోరాటంలో భాగంగా శుక్రవారం కలెక్టరేట్ వద్ద మహాధర్నా నిర్వహించారు. 12వ పీఆర్సీ కమిటీ ఏర్పాటు చేయాలని, 30 శాతం మధ్యంతర భృతి, పెండింగ్ డీఏలు మంజూరు చేయాలని డిమాండ్ చేశారు. అనంతరం కలెక్టరేట్‌లో ఇన్‌ఛార్జి డీఆర్వో భాస్కర్‌రెడ్డికి వినతిపత్రం అందజేశారు. ఎస్టీయూ జిల్లా అధ్యక్షుడు లక్ష్మణ్, ప్రధాన కార్యదర్శి డానియేల్‌బాబు, ఆర్థిక కార్యదర్శి అర్జునుడు, కార్యవర్గ సభ్యులు జాకబ్, అంజూరీ సూరిబాబు, సంఘ రాజమహేంద్రవరం కమిటీ అధ్యక్షుడు విశ్వేశ్వరరావు, ప్రధాన కార్యదర్శి వి.శాంతిలక్ష్మి, సీతారామయ్య, సుబ్రహ్మణ్యం, లోవబాబు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.

ఉద్యోగులకు అనుకూల మార్పులు చేయాలి: ఏపీజీఈఏ

వి.ఎల్.పురం, న్యూస్‌టుడే : ఏపీ సివిల్ సర్వీసెస్ పింఛను నిబంధనలకు సంబంధించి ఉద్యోగులకు అనుకూల మార్పులు చేయాలని ప్రభుత్వాన్ని కోరుతూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం(ఏపీజీఈఏ) జిల్లా శాఖ సమావేశం ఏకగ్రీవంగా తీర్మానించింది. రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల ప్రతిపాదించిన ఏపీ సివిల్ సర్వీసెస్ పెన్షన్ రూల్స్-2026పై ఏపీజీఈఏ జిల్లా శాఖ ఆధ్వర్యంలో విస్తృతస్థాయి సమావేశం శుక్రవారం రాజమహేంద్రవరం ఆర్అండ్‌బీ అతిథిగృహ సమావేశమందిరంలో నిర్వహించారు. ఏపీజీఈఏ జిల్లా అధ్యక్షుడు పి.గిరిప్రసాద్‌వర్మ మాట్లాడుతూ కొత్త నిబంధనల్లో కొన్ని అంశాలు ఉద్యోగులకు ఆమోదయోగం కావన్నారు. శనివారం విజయవాడలో జరిగే అత్యవసర రాష్ట్ర కార్యవర్గ సమావేశం, ఐక్యవేదిక సంఘాల సమావేశంలో ఈ ప్రతిపాదనలపై లోతుగా చర్చించి ఉద్యోగులకు అనుకూలంగా ప్రభుత్వానికి సూచనలు సమర్పించనున్నట్లు తెలిపారు. సంఘ జిల్లా కార్యదర్శి విల్సన్‌పాల్, ఉపాధ్యక్షుడు వెంకటేశ్వరరావు పాల్గొన్నారు.

ఐసోలేషన్ వార్డులో ఉపకరణాల అందజేత

రాజమహేంద్రవరం సాంస్కృతికం: అనాథలు, వృద్ధులైన రోగులకు ప్రత్యేక సేవలందిస్తున్న ప్రభుత్వాసుపత్రి సిబ్బందిని ఇన్నర్‌వీల్ క్లబ్ పూర్వపు అధ్యక్షురాలు కె.లక్ష్మీశ్రీనివాస్, స్వర్ణాంధ్రా నిర్వాహకుడు గుబ్బల రాంబాబు అభినందించారు. శుక్రవారం ప్రభుత్వాసుపత్రిలో అనాథ వృద్ధుల కోసం ఏర్పాటు చేసిన ప్రత్యేక వార్డులో అవసరమైన ఉపకరణాలు అందించారు.

నకిలీ ఔషధాల నియంత్రణకు పోరాటం

వి.ఎల్.పురం, న్యూస్‌టుడే: నాణ్యత లేని, నకిలీ ఔషధాలను మార్కెట్‌లోకి వదిలి ప్రజల ఆరోగ్యంతో చెలగాటమాడుతున్న మెడికల్ మాఫియాపై సీపీఐ పోరాటం సాగిస్తుందని ఆ పార్టీ జిల్లా సహాయ కార్యదర్శి కె.రాంబాబు అన్నారు. ఈ నెల 14న రాష్ట్రవ్యాప్తంగా సీపీఐ చేపట్టే ఉద్యమానికి సంబంధించిన ప్రచార గోడపత్రాలను శుక్రవారం స్థానిక సీపీఐ కార్యాలయంలో ఆవిష్కరించారు. సీపీఐ నగర కార్యదర్శి కొండలరావు, సంయుక్త కార్యదర్శులు రమణ, లావణ్య, జిల్లా కార్యవర్గ సభ్యులు శ్రీనివాస్, త్రిమూర్తులు, దేవుడు బాబు, తదితరులు పాల్గొన్నారు.

ఉద్యమ ప్రచార గోడపత్రాలు ఆవిష్కరిస్తున్న సీపీఐ నాయకులు

నాలుగు టన్నుల ప్లాస్టిక్ స్వాధీనం

రాజమహేంద్రవరం నగరపాలక సంస్థ, న్యూస్‌టుడే: శివరాత్రి నేపథ్యంలో అన్నదాన కార్యక్రమంలో విరివిగా ప్లాస్టిక్ వినియోగించే అవకాశం ఉన్నందున మున్సిపల్ ఆరోగ్య విభాగం ఆధ్వర్యంలో ఎస్‌వీజీ మార్కెట్‌పై సిబ్బంది దాడులు నిర్వహించారు. ఎంహెచ్‌వో వినూత్న ఆధ్వర్యంలో జరిగిన దాడుల్లో 4 టన్నుల ప్లాస్టిక్ సీజ్ చేశారు. వీటితో పాటు ప్లాస్టిక్ విక్రయాలు చేస్తున్న దుకాణాలను నోటీసులు జారీ చేశారు. మరి కొన్ని దుకాణాలకు అపరాధ రుసుం విధించారు. ఒక్క రోజులో 1.4 లక్షల అపరాధ రుసుం వసూలు చేసినట్లు అధికారులు తెలిపారు.

స్వాధీనం చేసుకున్న ప్లాస్టిక్ వద్ద సిబ్బంది

కళ్లజోళ్లు పంపిణీ

శ్యామలా సెంటర్: జాతీయ అంధత్వ నివారణ సంస్థ ఆధ్వర్యంలో స్థానిక సిటీ మున్సిపల్ ఉన్నత పాఠశాలలో 74 మంది విద్యార్థులకు కళ్లజోళ్లు పంపిణీ చేశారు. ప్రధానోపాధ్యాయుడు దుర్గాప్రసాద్ మాట్లాడుతూ అంధత్వాన్ని నిర్లక్ష్యం చేయరాదని ఎప్పటికప్పుడు కళ్లను పరీక్షించుకోవాలన్నారు. డాక్టర్ డి.స్వప్న, నవీన, ఎ.రేఖ, కె.భవాని, పాఠశాల ఉపాధ్యాయులు పాల్గొన్నారు.

నూరు శాతం అక్షరాస్యత సాధనే లక్ష్యం : పీడీ

వి.ఎల్.పురం, న్యూస్‌టుడే: నిరక్షరాస్యులైన వయోజనుల్లో సామాజిక, డిజిటల్ ఆర్థిక అక్షరాస్యతను పెంపొందించేందుకు ప్రభుత్వం అమలు చేస్తున్న అక్షర ఆంధ్ర కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకోవాలని టూరిజం రీజనల్ డైరెక్టర్ మూర్తి, మెప్మా పీడీ కనకరాజు సూచించారు. శుక్రవారం నగర పరిధిలోని మెప్మా సిబ్బంది, ఆర్పీలకు అక్షర ఆంధ్ర కార్యక్రమంపై సమావేశం నిర్వహించారు. మూర్తి మాట్లాడుతూ అక్షర ఆంధ్ర ద్వారా వంద శాతం అక్షరాస్యత సాధించడమే లక్ష్యంగా పని చేస్తున్నట్లు చెప్పారు. నిరక్షరాస్యులైన స్వయం సహాయక సంఘాల్లోని మహిళలు, ఉపాధి శ్రామికులు ప్రతి ఒక్కరూ చదవడం, రాయడం నేరుకోవాలన్నారు. నగరంలో సర్వే చేసి వచ్చే వారంలోగా 500 హోమ్‌స్టేలను గుర్తించాలని మాస్టర్ ఆర్పీలకు ఆదేశాలు ఇచ్చినట్లు తెలిపారు. ఎస్‌హెచ్‌జీ మహిళల జీవనోపాధుల మెరుగుదల కార్యక్రమంపై పలు సూచనలు చేశారు.

భాజపా కార్యాలయంలో జనతా వారధి

దేవీచౌక్, న్యూస్‌టుడే: 'మీ సమస్య.. మా బాధ్యత' నినాదంతో రాజమహేంద్రవరంలోని భాజపా జిల్లా కార్యాలయంలో శుక్రవారం ప్రజా వారధి కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా మాజీ కార్పొరేటర్ కురగంటి సతీష్, ఇతర భాజపా నాయకులు ప్రజల నుంచి వినతులు స్వీకరించారు. గ్రామాల్లో మంచినీటి సమస్య, ఫీజు రీయింబర్స్‌మెంట్, దివ్యాంగుల పింఛన్లు తదితర సమస్యలపై ఎక్కువ వినతులు వచ్చినట్లు సతీష్ తెలిపారు. జనతా వారధి జిల్లా కన్వీనర్ శివరామరాజు, బండి సత్యప్రసాద్, యానాపు ఏసు, పడాల హతీరామ్, స్వామి సూర్యకిరణ్, మీనాక్షి తదితరులు పాల్గొన్నారు.

వినతులు స్వీకరిస్తున్న భాజపా నాయకులు

ఇంధన పొదుపుపై ప్రతిజ్ఞ చేస్తున్న విద్యార్థులు

ఇంధన పొదుపుపై అవగాహన

దేవీచౌక్, న్యూస్‌టుడే: రాజమహేంద్రవరం ప్రభుత్వ అటానమస్ కళాశాల ఎన్ఎస్ఎస్, జంతుశాస్త్ర విభాగం ఆధ్వర్యంలో ఇంధనం పొదుపుపై విద్యార్థులకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థులకు పర్యావరణ పరిరక్షణ, కాలుష్య నివారణ, అడవుల పరిరక్షణపై విద్యార్థులకు అవగాహన కల్పించారు. వైస్ ప్రిన్సిపల్ డాక్టర్ శ్రీరామ్మూర్తి, సహాయ ప్రిన్సిపల్ చంద్రశేఖర్, డాక్టర్ శ్రీనివాస్, డాక్టర్ బి.నాగేశ్వరి, కె.దుర్గారావు, రవితేజ, ఎన్ఎస్ఎస్ అధికారులు డాక్టర్ బి.భవానీ, హెచ్.శ్రీరామ్‌పవన్, కె.సుభాషిణిదేవీ, వాలంటీర్లు, విద్యార్థినీ విద్యార్థులు పాల్గొన్నారు.

ప్రణాళికాబద్ధంగా చదివితే ఉత్తమ ఫలితాలు

వి.ఎల్.పురం, న్యూస్‌టుడే: ఒత్తిడికి లోనుకాకుండా ప్రణాళికాబద్ధంగా చదివితే పదో తరగతి పబ్లిక్ పరీక్షల్లో విద్యార్థులు ఉత్తమ ఫలితాలు సాధించవచ్చని హౌసింగ్ పీడీ నాతి బుజ్జి అన్నారు. శుక్రవారం కలెక్టరేట్ సమీపంలోని గిరిజన సంక్షేమ బాలిక ఆశ్రమ పాఠశాలలోని 60 మంది పదో తరగతి విద్యార్థినులకు విద్యాసామగ్రి అందజేశారు. విద్యార్థినులు ఆత్మవిశ్వాసంతో కష్టపడి చదివి పరీక్షల్లో విజయం సాధించాలని, భవిష్యత్తులో ఉన్నత స్థానాలకు చేరుకోవాలని ఆకాంక్షించారు. జిల్లా గిరిజన సంక్షేమాధికారిణి జ్యోతి, ఆశ్రమ పాఠశాల సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

విద్యాసామగ్రి అందిస్తున్న హౌసింగ్ పీడీ బుజ్జి

కలెక్టరేట్‌లో నేడు

వి.ఎల్.పురం, న్యూస్‌టుడే: కలెక్టరేట్‌లోని సమావేశ మందిరంలో శనివారం ఉదయం 10.30 గంటలకు దివంగత దామోదరం సంజీవయ్య జయంతి వేడుకలు నిర్వహించనున్నట్లు జిల్లా సాంఘిక సంక్షేమ, సాధికారత అధికారి ఎం.డి.గయాజుద్దీన్ ఒక ప్రకటనలో తెలిపారు.

దస్తావేజు పడిపోయినది

బసా శ్రీనివాసరావు పేరున స్థిరాస్తి దానపట్టా దస్తావేజు నెంబర్ 10484/2015 గల బ్యాగ్ 3 రోజుల క్రితం రాజమండ్రి - స్టేడియం రోడ్డు నుండి మెయిన్‌రోడ్డుకు బైక్ మీద వెళ్తు వుంటే పడిపోయినది. దొరికిన వారు దయ చేసి ఈ సెల్ నెంబర్‌కు తెలియచేయగలరు.

బి.సతీష్‌కుమార్
మంగళవారపుపేట, రాజమండ్రి,
సెల్: 99663 35937

(c) eenadu

రాజమహేంద్రవరం గ్రామీణం

• రాజమహేంద్రవరం గ్రామీణం • రాజానగరం

నకిలీ ఔషధాల నియంత్రణకు పోరాటం

వి.ఎల్.పురం, న్యూస్‌టుడే: నాణ్యతలేని, నకిలీ ఔషధాలను మార్కెట్‌లోకి వదిలి ప్రజల ఆరోగ్యంతో చెలగాటమాడుతున్న మెడికల్ మాఫియాపై సీపీఎం పోరాటం సాగిస్తుందని ఆ పార్టీ జిల్లా సహాయ కార్యదర్శి కె.రాంబాబు అన్నారు. ఈ నెల 14న రాష్ట్ర వ్యాప్తంగా సీపీఎం చేపట్టే ఉద్యమానికి సంబంధించిన ప్రచార గోడపత్రాలను శుక్రవారం స్థానిక సీపీఎం కార్యాలయంలో ఆవిష్కరించారు. సీపీఎం నగర కార్యదర్శి కొండలరావు, సంయుక్త కార్యదర్శులు రమణ, లావణ్య, జిల్లా కార్యవర్గ సభ్యులు శ్రీనివాస్, త్రిమూర్తులు, దేవుడుబాబు, తదితరులు పాల్గొన్నారు.

నిధుల దుర్వినియోగం.. కార్యదర్శిపై క్రమశిక్షణ చర్యలు

బొమ్మూరు: విధి నిర్వహణలో అవినీతికి పాల్పడిన బొమ్మూరు పూర్వ పంచాయతీ కార్యదర్శి డి.విజయరాజుపై క్రమశిక్షణ చర్యలకు ఆదేశించారు. ఈ మేరకు పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి కమిషనర్ శశిభూషణ్ కుమార్ శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు. బొమ్మూరు కార్యదర్శిగా పనిచేసే సమయంలో నకిలీ బిల్లులతో పంచాయతీకి చెందిన రూ.3.18 లక్షలు దుర్వినియోగం చేసినట్లు విచారణలో తేలిందని అందులో పేర్కొన్నారు. నిబంధనల ఉల్లంఘనతో పాటు బొమ్మూరులోని అనధికార లేఅవుట్లు, భవన నిర్మాణాలకు అనుమతులకు సంబంధించి ఈ చర్యలు తీసుకుంటున్నట్లు చెప్పారు. సదరు ఉద్యోగి నిర్బంధ పదవి విరమణతోపాటు జరిమానా విధిస్తున్నట్లు ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.

మేమున్నాం.. మీకు తోడుగా

ఉ. 10 - మ. 1 మీరు సంప్రదించాల్సిన ఫోన్ నంబర్లు

ధవళేశ్వరం: 91212 29057 కడియం: 91212 29062
బొమ్మూరు: 91549 78039 మోరంపూడి: 94935 92696
రాజానగరం: 98492 36167 కోరుకొండ: 80085 74213

పూడిక తీశారు..

స్పందనకు వందనం

బొమ్మూరు ఏపీబీ కాలనీ సమీపంలోని కాలువ పూడికలతో నిండిపోయింది. మురుగు పారక దోమల బెడద ఎక్కువగా ఉంది. పందులు కాలువ వద్ద సంచరిస్తున్నాయి. సమస్యను గ్రామ కార్యదర్శి దృష్టికి తీసుకెళ్లగా పూడికలు తీయించారు. సమస్య పరిష్కారమైనందుకు కాలనీవాసులు హర్షం వ్యక్తం చేశారు.

చెత్తబుట్ట అవసరం..

సమస్య: హుకుంపేట బాలాజీపేట కాలనీ సమీపంలో నివాసాల వద్ద చెత్త పేరుకుపోతుంది. చెత్త కుండీ లేకపోవడంతో వ్యర్థాలు రోడ్డు పక్కనే వేస్తున్నారు.
– కరుణ, స్థానికురాలు

సమాధానం: అవసరమైన ప్రాంతంలో ఏర్పాటు చేసి, సమస్య పరిష్కరిస్తాం.
– కాశీ, గ్రామకార్యదర్శి, బొమ్మూరు
– న్యూస్‌టుడే, బొమ్మూరు

మురుగు తీయట్లేదు..

సమస్య: అఫిషియల్ కాలనీలోని కాలువల్లో పేరుకుపోయిన సిల్ట్, వ్యర్థాలను నెలల తరబడి తొలగించట్లేదు. మురుగు పేరుకు పోయి, స్థానికులు ఇబ్బందులు పడుతున్నారు. అధికారులు స్పందించి చర్యలు తీసుకోవాలి.
– కావ్యశ్రీ స్వప్న, స్థానికురాలు

సమాధానం: కొంతమూరులోని ప్రతి కాలనీలోని కాలువల్లో పేరుకుపోయిన వ్యర్థాలను తొలగిస్తున్నాం. శుక్రవారం ప్రత్యేక డ్రైవ్ నిర్వహించాం. ప్రతి వీధిలో చెత్త తొలగిస్తాం.
– డి. శ్రీనివాసరావు, కోలమూరు, పంచాయతీ కార్యదర్శి

ప్రేమలో గెలిచి.. జీవితంలో సాధించి..

నేడు ప్రేమికుల దినోత్సవం

ప్రేమంటే.. ఒకరినొకరు అర్థం చేసుకుంటూ.. కలిసి జీవించడమేనా.. అవుననే అందరూ చెప్తారు.. కానీ ఆ జంటలను అడిగితే.. కాదు కాదు.. చూస్తే ఇంకా గొప్ప అర్థమే స్ఫురిస్తుంది. ప్రేమ ప్రయాణంలో కలిసి అడుగులేశారు. సవాళ్లను దాటారు. జీవితంలో ఉన్నత లక్ష్యాలను నిర్దేశించుకుని విజయతీరాలు చేరుకున్నారు. మరికొంతమందికి స్ఫూర్తిగా నిలిచారు.

భర్త ప్రోత్సాహం.. భార్యకు ప్రభుత్వ ఉద్యోగం..

రాజానగరానికి చెందిన ఫొటోగ్రాఫర్ మేడా అచ్యుత రావు(అచ్యుత్), రాజమహేంద్రవరం గ్రామీణం పరిధి తొర్రేడుకు చెందిన షేక్ అందీ మునీషా(హారిక)లు ప్రేమించుకున్నారు. వేర్వేరు మతాలు అవ్వడంతో పెద్దలు ఒప్పుకోలేదు. వారిని ఎదిరించి వివాహం చేసుకున్నారు. ఆయనకు వచ్చే ఆదాయంతోనే జీవనం సాగించారు. అందరి నిరాదరణకు గురవ్వడం, అవమానాలతో వారిలో పట్టుదల పెరిగింది. భార్యను పీజీ చదివించారు. హిందీ పండిట్ కోర్సు పూర్తి చేయించారు. ఆమె కూడా కుటుంబ బాధ్యతలను చూసుకుంటూనే కష్టపడి చదివారు. 2025 డీఎస్సీలో స్కూల్ అసిస్టెంట్ హిందీ పండిట్‌గా ఉద్యోగం సాధించారు. ప్రస్తుతం ఆమె జగ్గంపేట మండలం నరేంద్రపట్నం పాఠశాలలో విధులు నిర్వహిస్తున్నారు. మరిన్ని విజయాలు సాధించాలని లక్ష్యంతో ఆమె ఏపీ సెట్‌కు సిద్ధమవుతున్నారు. వారి అన్యోన్య దాంపత్యానికి గుర్తుగా ఇద్దరు పిల్లలు పుట్టారు. ఎక్కడైతే విమర్శలకు గురయ్యారో, అక్కడే ఆదరాభిమానాలు చూరగొని, ఆదర్శంగా నిలిచారు.

ఆదర్శ జంట..

కడియం గ్రామానికి చెందిన దూది లక్ష్మీలహరిక, కడియపుసావరానికి చెందిన తొగర నాగులకు పాఠశాల స్థాయిలోనే అభిప్రాయాలు కలిశాయి. ఆపై అది ప్రేమగా మారింది. వారి ఎనిమిదేళ్లను ప్రేమను పెద్దలు అంగీకరించలేదు. దీంతో వారు ద్రాక్షారామలో వివాహం చేసుకున్నారు. ఎవరి నుంచి సాయం లేకపోవడంతో తొలుత ఇబ్బందులు ఎదురయ్యాయి. నాగు సొంతంగా డెకరేషన్స్ వ్యాపారం ప్రారంభించారు. ఎంతో కష్టపడి దాన్ని అభివృద్ధి చేసి, మరి కొంతమందికి ఉపాధి చూపిస్తున్నారు. లహరిక సైతం ఆయనకు అండగా నిలిచారు. వారి అన్యోన్యమైన జంటను చూసి పెద్దలు సైతం అంగీకరించడంతో వారి జీవితం సంతోషాల పూదోటగా మారింది.

ఆయన అధ్యాపకుడు... ఆమె ఉపాధ్యాయురాలు

రావులపాలెంకు చెందిన గుబ్బాల గోవిందరాజులు ఒప్పంద అధ్యాపకుడిగా చేస్తున్నారు. కోరుకొండ మండలం ఇటికాయలపల్లికి చెందిన దుర్గా విజ్ఞేశ్వరి ఉద్యోగ ప్రయత్నాల్లో ఉన్నారు. అప్పటికే వీరిద్దరూ ప్రేమలో ఉండగా జీవితంలో స్థిరపడిన తర్వాతే వివాహం చేసుకోవాలని నిర్ణయించుకున్నారు. ప్రభుత్వ ఉద్యోగం సాధించేందుకు రేయింబవళ్లు శ్రమించారు. అవి సాధిస్తామనే నమ్మకం వచ్చిన తర్వాత పెద్దలను ఒప్పించి 2016లో పెళ్లి చేసుకున్నారు. అదే ఏడాది విజ్ఞేశ్వరి ప్రభుత్వ ఉపాధ్యాయురాలిగా ఎంపికయ్యారు. ప్రస్తుతం వీరు కోరుకొండలో ఉంటున్నారు. గోవిందరాజులు ప్రభుత్వ జూనియర్ కళాశాలలో భౌతికశాస్త్ర అధ్యాపకుడిగా చేస్తున్నారు. వీరి ప్రేమకు ప్రతిరూపంగా ఒక బాబు ఉన్నాడు.

రంగనాథస్వామి ఆలయాన్ని పునర్నిర్మించాలి

- ఎమ్మెల్సీ వంకా రవీంద్రనాథ్

కోరుకొండ, న్యూస్‌టుడే: కోరుకొండలోని పురాతన రంగనాథస్వామివారి దేవాలయ పునర్నిర్మాణ పనులు వెంటనే చేపట్టాలని ఎమ్మెల్సీ వంకా రవీంద్రనాథ్ కోరారు. శాసనమండలి సమావేశంలో శుక్రవారం ఆయన మాట్లాడారు. ఆలయ పునర్నిర్మాణం, ఆలయ భూముల అన్యాక్రాంతంపై సభ దృష్టికి తీసుకొచ్చారు. ఈ ఆలయం శిలాశాసనాల ఆధారంగా 14వ శతాబ్దానికి చెందిన కట్టడంగా గుర్తించారన్నారు. ఆలయం శిథిలావస్థకు రావడంతో గత ప్రభుత్వం నూతన గోపురం నిర్మాణానికి మూర్తిని బయట పెట్టారన్నారు. అప్పటి నుంచి రేకులషెడ్డులో ఉంచి పూజలు చేస్తున్నారన్నారు. పనులు మాత్రం మొదలు కాలేదన్నారు. అన్నవరం దేవస్థానం ఆధ్వర్యంలో ఉన్న ఈ ఆలయ పనులను వెంటనే ప్రారంభించాలని విజ్ఞప్తి చేశారు.

రైతుల ఖాతాలకు వడ్డీ జమ

హుకుంపేట, న్యూస్‌టుడే: హుకుంపేటలోని ప్రాథమిక వ్యవసాయ పరపతి సంఘంలో 2024-25 సంవత్సరంలో 701 మంది రైతులు తీసుకున్న వ్యవసాయ పెట్టుబడి రుణాలకు 3 శాతం వడ్డీ వచ్చిందని సొసైటీ అధ్యక్షుడు బొప్పన శ్రీనివాస్ ఓ ప్రకటనలో శుక్రవారం తెలిపారు. రూ. 21.13 లక్షల వడ్డీని జిల్లా సహకార కేంద్ర బ్యాంకులోని రైతుల సేవా ఖాతాలకు రాయితీ జమచేస్తామని పేర్కొన్నారు.

నిర్వహణ శూన్యం.. ఇదేం చోద్యం..

హుకుంపేటలో 90 లీటర్ల సామర్థ్యం ఉన్న తాగునీటి ట్యాంకు మెట్లు దారుణంగా ఉన్నాయి. రంగులు పూర్తిగా వెలిశాయి. దాని చుట్టూ పాదులు పెరిగాయి. రాజవోలులోని ట్యాంకుదీ అదే పరిస్థితి.

హుకుంపేట, న్యూస్‌టుడే: రాజమహేంద్రవరం గ్రామీణం పరిధిలో సుమారు 10 తాగునీటి ట్యాంకులు ఏడేళ్లుగా కనీస మరమ్మతులకు నోచుకోక అధ్వాన పరిస్థితుల్లో ఉన్నాయి. ఆయా గ్రామాల్లో వచ్చే ఇంటి పన్నులతో అప్పుడప్పుడు చిన్న చిన్న పనులు చేయిస్తున్నా సరైన నిర్వహణ లేక ట్యాంకుల పరిస్థితి దయనీయంగా ఉంది. ఆర్థిక సంఘం నిధులు రాకపోవడంతో పంచాయతీ ఆదాయంతో పనులు చేయాలని నిర్ణయించారు. ప్రత్యేక డ్రైవ్‌లతో పన్నుల వసూలు వేగవంతం చేస్తున్నట్లు అధికారులు చెబుతున్నారు.

గ్రామీణంలో 10 తాగునీటి ట్యాంకులు..

బొమ్మూరు, శాటిలైట్‌సిటీ, వెంకటనగరం, కోలమూరు, కాతేరు, ధవళేశ్వరం తదితర ప్రాంతాల్లో సుమారు 10 ట్యాంకులు ఉన్నాయి. వీటిని 15 ఏళ్ల క్రితం నిర్మించారు. ప్రస్తుతం ఇవన్నీ మెట్లు విరిగి, లీకవుతున్నాయి. రెయిలింగ్ లేవు. మరమ్మతులు చేసేందుకు ఒక్కోదానికి సుమారు రూ.3 లక్ష నుంచి రూ.5 లక్షలు ఖర్చు అవుతుందని అధికారులు చెబుతున్నారు.

ప్రణాళికలు వేశాం..

ట్యాంకుల మరమ్మతులకు ప్రణాళికలు వేశాం. హుకుంపేటలోని దానికి పనులు వచ్చే వారంలో ప్రారంభమవుతాయి. దాంతో పాటు మిగిలిన వాటి పనులు వేగంగా పూర్తి చేసేందుకు చర్యలు తీసుకుంటున్నాం.
– ప్రకాష్, ఆర్‌డబ్ల్యూఎస్ ఏఈ

శైవక్షేత్రాల్లో మహాశివరాత్రి ఉత్సవాలు ప్రారంభం

కడియం శివాలయంలో స్వామివారి కల్యాణం

కడియం, న్యూస్‌టుడే: శివోహం అంటూ శివ నామస్మరణతో శైవక్షేత్రాలు మార్మోగాయి. శివరాత్రి మహోత్సవాలను పురస్కరించుకుని కడియపులంకలో కొలువైన శ్రీఅభయాంజనేయ స్వామి 76వ ఆలయ మహోత్సవాలు వైభవంగా ప్రారంభమయ్యాయి. ఆలయ కమిటీ ఛైర్మన్ పల్ల సుబ్రహ్మణ్యం ఆధ్వర్యంలో 108 కలశాలతో భక్తులు మాలధారణ చేశారు. పుణ్యనదుల జలలాతో స్వామికి అభిషేకాలు జరిపారు. ఆలయ ఆవరణలో భారీ సెట్టింగులు ఆకట్టుకున్నాయి. ఏర్పాట్లను కమిటీ సభ్యులు, డీఎస్పీ భవ్యకిశోర్ పర్యవేక్షిస్తున్నారు. ✶ పురాతన ప్రాశస్త్య విశిష్టత కలిగిన ఆలయంగా పేరొందిన శ్రీభ్రమరాంబ సమేత మల్లేశ్వరస్వామి ఆలయంలో స్వామికి పంచామృత అభిషేకాలు నిర్వహించారు. స్వామివారి కల్యాణం జరిగింది. స్వామికి ఆలయ అర్చకులు అప్పిలి శ్రీమన్నారాయణ, మల్లేశ్వరరావు ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు చేశారు.

కడియపులంకలో గ్రామోత్సవం

17న నులిపురుగుల మాత్రల పంపిణీ

ధవళేశ్వరం, శ్యామలాసెంటర్: జిల్లా వైద్యారోగ్య శాఖ ఆధ్వర్యంలో జాతీయ డీ-వార్మింగ్‌డే కార్యక్రమం జిల్లాలోని అన్ని అంగన్‌వాడీ కేంద్రాలు, పాఠశాలల్లో, కళాశాలల్లో 17న నిర్వహించనున్నట్లు డీఎంహెచ్‌వో వెంకటేశ్వరావు తెలిపారు. శుక్రవారం క్షేత్రస్థాయి అధికారులతో దూరదృశ్య సమావేశం నిర్వహించారు. కార్యక్రమం విజయవంతంగా చేసేలా మండల స్థాయి కమిటీలు ఏర్పాటు చేస్తున్నామని, ఇందులో వైద్యాధికారి, ఎంఈవో, ఎంపీడీవో, తహసీల్దారులు ఉంటారన్నారు. జిల్లాస్థాయిలో పర్యవేక్షణ అధికారులుగా జిల్లా వైద్యారోగ్య అధికారి, డీఈవో, ఐసీడీఎస్ పీడీ ప్రోగ్రాం అధికారిగా వ్యవహరిస్తారన్నారు. ఈ సందర్భంగా విద్యార్థులు ఆహారం తిన్న తర్వాత మాత్రలు ఇవ్వాలన్నారు. శివరాత్రి సందర్భంగా ఆలయాలకు భారీ సంఖ్యలో భక్తులు వచ్చే అవకాశం ఉన్నందున ప్రత్యేక వైద్య శిబిరాలు ఏర్పాటు చేయాలని ఆదేశించారు. అత్యవసర సేవలకు 108 అంబులెన్స్ సేవలతో సమన్వయం చేయనున్నట్లు వివరించారు. పారామెడికల్ సిబ్బంది అందుబాటులో ఉండాలన్నారు.

ఉపాధ్యాయుల సమస్యలు పరిష్కరించాలని నిరసన

వి.ఎల్.పురం, న్యూస్‌టుడే: ఉద్యోగ, ఉపాధ్యాయ, పింఛనుదారుల న్యాయమైన డిమాండ్లను తక్షణం పరిష్కరించాలని రాష్ట్ర ఉపాధ్యాయ సంఘం(ఎస్టీయూ) జిల్లా కమిటీ డిమాండ్ చేసింది. రాష్ట్రవ్యాప్తంగా ఎస్టీయూ చేపడుతున్న దశలవారీ పోరాటంలో భాగంగా శుక్రవారం కలెక్టరేట్ వద్ద మహాధర్నా నిర్వహించారు. 12వ పీఆర్సీ కమిటీ ఏర్పాటు చేయాలని, 30 శాతం మధ్యంతర భృతి, పెండింగ్ డీఏలు మంజూరు చేయాలని డిమాండ్ చేశారు. అనంతరం కలెక్టరేట్‌లో ఇన్‌ఛార్జి డీఆర్వో భాస్కర్‌రెడ్డికి వినతిపత్రం అందజేశారు. ఎస్టీయూ జిల్లా అధ్యక్షుడు లక్ష్మణ్, ప్రధాన కార్యదర్శి డానియేల్‌బాబు, ఆర్థిక కార్యదర్శి అర్జునుడు, కార్యవర్గ సభ్యులు జాకబ్, అంజూరీ సూరిబాబు, సంఘ రాజమహేంద్రవరం కమిటీ అధ్యక్షుడు విశ్వేశ్వరరావు, ప్రధాన కార్యదర్శి వి. శాంతిలక్ష్మి, సీతారామయ్య, సుబ్రహ్మణ్యం, లోవబాబు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.

దుర్వాసనతో ఇక్కట్లు..

బొమ్మూరు టిడ్కో గృహాల వద్ద పందుల సంచారంతో ఇబ్బందిగా ఉంటుంది. ఇళ్ల నుంచి పారే మురుగు గుంతల వద్ద నిలిచిపోతుంది. గృహ సముదాయాల వద్ద చెత్త పేరుకు పోయి దుర్వాసన వస్తుందని స్థానికులు వాపోతున్నారు. సచివాలయాల్లో ఫిర్యాదు చేసినా సమస్య పరిష్కారం కావట్లేదని అసహనం వ్యక్తం చేస్తున్నారు. అధికారులు స్పందించి చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.
– న్యూస్‌టుడే, బొమ్మూరు

పేరుకుపోయిన వ్యర్థాలు..

కోలమూరు, కొంతమూరు పరిధిలో ప్రధాన రహదారి పక్కన చెత్త కుప్పలుగా పేరుకుపోతోంది. ప్రధాన కాలువల్లో తీసిన వ్యర్థాలను రోడ్డుపైనే వేసి వదిలేస్తున్నారు. రోజుల తరబడి నిలిచిపోయి, వ్యాధులకు ఆవాసంగా మారుతోంది. దోమల సమస్య తీవ్రంగా పెరిగిందని, ఎప్పటికప్పుడు తొలగించేలా చర్యలు తీసుకోవాలని ఆయా గ్రామాల ప్రజలు విజ్ఞప్తి చేస్తున్నారు.
– న్యూస్‌టుడే, కొంతమూరు

తాగునీటి వృథాకు చెక్..

కొంతమూరు అఫిషియల్ కాలనీ గాంధీ బొమ్మ వీధిలో మంచి నీటి కుళాయి ట్యాపు విరిగి తాగునీరు వృథాగా మురుగు కాలువలోకి వెళ్తోంది. మూడు రోజులుగా వృథాగా పోతుండటంతో స్థానికులు పంచాయతీ సిబ్బందికి ఫిర్యాదు చేశారు. సమస్య 'న్యూస్‌టుడే' దృష్టికి తీసుకురావడంతో పంచాయతీ కార్యదర్శి డి.శ్రీనివాసరావుకు చెప్పారు. ఆయన స్పందించి కుళాయికి మరమ్మతులు చేయించారు. దీనిపై స్థానికులు హర్షం వ్యక్తం చేశారు.
– న్యూస్‌టుడే, కొంతమూరు

చెత్తకు నిప్పుతో ముప్పు

మురమండ ఉపవిద్యుత్తు కార్యాలయం సమీపంలో వ్యర్థాలను డంపింగ్ చేసి, నిప్పు పెడుతున్నారు. దీనిపై విద్యుత్తు ఉద్యోగులతో పాటు సిబ్బంది ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కార్యాలయంలోకి పొగ వ్యాపించి తీవ్ర దుర్వాసన వస్తోందన్నారు. శ్వాసకోశ ఇబ్బందులు పడుతున్నామని వాపోయారు. పంచాయతీ అధికారులు స్పందించి ఇక్కడి నుంచి చెత్తను ఇతర ప్రాంతాలకు తరలించాలని కోరుతున్నారు. దీనిపై ఎంపీడీవో రమేశ్‌ను వివరణ కోరగా సమస్య పరిష్కారానికి కృషి చేస్తామన్నారు.
– న్యూస్‌టుడే, కడియం

ఆదమరిస్తే అంతే

స్థానిక ఐ.ఎల్.టి.డి ప్రాంతంలోని వీధిలో రహదారి పూర్తిగా కుంగి ప్రమాదకరంగా మారింది. ఇతర జిల్లాల నుంచి నగరానికి చేరుకునే ప్రధాన మార్గం ఇదే. ఎవరైనా ఏమరపాటుగా ఉంటే ప్రమాదాలు జరిగే అవకాశం ఉంది. సంబంధిత అధికారులు స్పందించి రహదారికి మరమ్మతులు చేపట్టాలని స్థానికులు కోరుతున్నారు.
–న్యూస్‌టుడే, ఏవీఏ రోడ్డు

థాంక్యూ సీఎం సార్.. 108 సిబ్బంది ఆనందం

కడియం, న్యూస్‌టుడే: థాంక్యూ సీఎం సార్.. అంటూ 108 అంబులెన్సుల సిబ్బంది ఫ్లకార్డులతో సంతోషాన్ని వెల్లడించారు. రాష్ట్రంలో పనిచేస్తున్న 108 ఉద్యోగుల్లో ఈఎంటీ, పైలట్‌లకు రూ.2వేల జీతంతో పాటు గౌరవ వేతనం అందించడం, పదేళ్ల సర్వీసు పూర్తిచేసిన సిబ్బందికి పదోన్నతులు కల్పించడంతో సంబరాలు చేసుకున్నారు. కడియం పంచాయతీ ఆవరణలోని 108 అంబులెన్సుల సిబ్బంది ఈనెల పెంచిన జీతాలు అందుకోవడంతో ఫ్లకార్డులతో హర్షాతిరేకాలు తెలిపారు. సీఎం చంద్రబాబుకు రాష్ట్ర యూనియన్ తరఫున ధన్యవాదాలు తెలియజేశారు.

పర్యావరణ రక్షణకు 'వనసేవ'

కడియం, న్యూస్‌టుడే: గ్రామాల్లో పేరుకుపోతున్న ప్లాస్టిక్ భూతాన్ని తరిమికొట్టేందుకు వనసేవ సమితి స్థాపించినట్లు కార్యవర్గ సభ్యుడు అడ్డగళ్ల లక్ష్మణ్ పేర్కొన్నారు. దుళ్లలో గ్రామపెద్దలు, వనసేవ సమితి సభ్యుల ఆధ్వర్యంలో ప్లాస్టిక్ నివారిద్దాం... పర్యావరణాన్ని కాపాడుదాం అంటూ నినాదాలు చేశారు. భావితరాల ఉనికి ప్రశ్నార్థకం కాకుండా ఆరోగ్యకరమైన వాతావరణం అందించడమే లక్ష్యంగా ప్రతిఒక్కరూ పనిచేయాలని తీర్మానించారు. పార్టీలకు అతీతంగా గ్రామాభివృద్ధిలో తోడ్పాటు అందిస్తామన్నారు. కార్యక్రమంలో సర్పంచి కొండపల్లి పట్టియ్య, ఉపసర్పంచి తోకల శ్రీను, మాజీ సర్పంచి గుర్రపు సత్యనారాయణ, సూరపురెడ్డి భరత్, ముమ్మిడి దేవి, తూము శ్రీను, చిట్టూరి వెంకన్న, ఈదర నందబ్బు, యన్నమని లక్ష్మీపతి తదితరులు పాల్గొన్నారు.

చరవాణి పోతే వెంటనే ఫిర్యాదు చేయాలి

గోకవరం, న్యూస్‌టుడే: చరవాణి పోగొట్టుకున్న వారు తమకు వెంటనే ఫిర్యాదు చేస్తే తిరిగి పొందే అవకాశం ఉందని ఎస్సై పవన్‌కుమార్ సూచించారు. ఈ విధంగా పోయిన 12 చరవాణులను సాంకేతిక పరిజ్ఞానం సహాయంతో గుర్తించి స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. శుక్రవారం ఎస్సై చేతుల మీదుగా వాటిని సంబంధిత యజమానులకు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విలువైన చరవాణులను చోరీ చేసేందుకు రద్దీ ప్రాంతాల్లో దొంగలు జనాల చుట్టూనే తిరుగుతారన్నారు. అప్రమత్తంగా ఉండాలని, ఆగంతకులను నమ్మవద్దని సూచించారు.

ప్రోత్సాహంతోనే యువ ఆవిష్కరణలు

హ్యాక్‌థాన్‌లో భాగస్వాములైన విద్యార్థులు

రాజానగరం: యువ ఆవిష్కరణలను ప్రోత్సహించే లక్ష్యంతో జీజీయూ నిర్వహించిన హ్యాక్ ఫెస్ట్ 2026 జాతీయస్థాయి కార్యక్రమంలో భాగంగా శుక్రవారం హ్యాక్‌థాన్ నిర్వహించారు. విశ్వవిద్యాలయంలోని స్కూల్ ఆఫ్ కంప్యూటింగ్ ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొన్నారు. వీసీ చంద్రశేఖర్ పాల్గొని మాట్లాడుతూ పరిశోధన, సృజనాత్మకత, వ్యాపారాత్మకతను ప్రోత్సహించే వాతావరణాన్ని విద్యార్థులకు కల్పించడమే విశ్వవిద్యాలయ ప్రధాన ధ్యేయమన్నారు. ఇలాంటి కార్యక్రమాలు యువతలో సాంకేతిక నైపుణ్యాలను పెంచుతాయన్నారు. సమస్యలను సృజనాత్మకంగా పరిష్కరించే సామర్థ్యాన్ని అభివృద్ధి చేస్తాయన్నారు. వివిధ అంశాలపై రూపొందించిన ప్రాజెక్టులను నిపుణుల బృందం సమీక్షించి ఉత్తమ బృందాలను ఎంపిక చేసింది. విజేతలకు బహుమతులు, ప్రశంసా పత్రాలు అందజేశారు. విశ్వవిద్యాలయ రిజిస్ట్రార్ పి.ఎం.ఎం.ఎస్.శర్మ, కన్వీనర్లు బి.సుజాత, ఆర్.తమిళ్‌కోడి, శ్రీజ మధు, డీన్ ఎన్.లీలావతి, కె.వల్లీమాధవి తదితరులు పాల్గొన్నారు.

యువత క్రీడల్లో రాణించాలి

గోకవరం, న్యూస్‌టుడే: యువత క్రీడల్లో రాణించాలని కాకినాడ జిల్లా భాజపా అధ్యక్షుడు బిక్కిన విశ్వేశ్వరావు పేర్కొన్నారు. విశ్వహిందూ ధర్మ పరిరక్షణ రామసేన అధ్యక్షుడు, భాజపా నాయకుడు కంబాల శ్రీనివాస్ ఆధ్వర్యంలో చేపట్టిన ఛత్రపతి శివాజీ మహారాజ్ మెమోరియల్ కబడ్డీ టోర్నీను ప్రారంభించి, క్రీడాకారులకు దుస్తులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ గ్రామాల్లో ఆటలను ప్రోత్సహించాలన్నారు. కంబాల సేవలను కొనియాడారు. కంబాల శ్రీనివాసరావు మాట్లాడుతూ టోర్నీలో ప్రథమస్థానంలో నిలిచిన వారికి రూ.50వేలు, తర్వాత స్థానాల వారికి రూ.40వేలు, రూ30వేలు, రూ.20వేలు బహుమతిగా ఇస్తామన్నారు. భాజపా జిల్లా కార్యదర్శి దాట్ల కృష్ణవర్మ, నాయకులు దాసరి ధర్మరాజు, బత్తుల నానాజీ, పెద్దాడ వెంకన్నదొర, ఉంగరాల మణిరత్నం తదితరులు పాల్గొన్నారు.

దుస్తులు అందిస్తున్న బిక్కిన

సారా తయారీపై ఆందోళన

గోకవరం: వెదురుపాక గ్రామంలో ఇటీవల సారా తయారీ, విక్రయాలు ఎక్కువగా ఉంటున్నాయని గ్రామస్థులు ఆరోపిస్తున్నారు. గ్రామ శివారున తోటల్లో రహస్యంగా బట్టీలను ఏర్పాటు చేసి తయారు చేస్తున్నారని అంటున్నారు. అక్కడి నుంచి బావాజీపేటకు, ఇతర ప్రాంతాలకు తరలించి విక్రయాలు చేస్తున్నట్లు స్థానికులు చెబుతున్నారు. సంబంధిత అధికారులు దీనిపై దృష్టి పెట్టి, చర్యలు తీసుకోవాలని గ్రామస్థులు కోరుతున్నారు.

ఉద్యోగులకు అనుకూల మార్పులు చేయాలి: ఏపీజీఈఏ

వి.ఎల్.పురం, న్యూస్‌టుడే : ఏపీ సివిల్ సర్వీసెస్ పింఛను నిబంధనలకు సంబంధించి ఉద్యోగులకు అనుకూల మార్పులు చేయాలని ప్రభుత్వాన్ని కోరుతూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం(ఏపీజీఈఏ) జిల్లా శాఖ సమావేశం ఏకగ్రీవంగా తీర్మానించింది. రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల ప్రతిపాదించిన ఏపీ సివిల్ సర్వీసెస్ పెన్షన్ రూల్స్-2026పై ఏపీజీఈఏ జిల్లా శాఖ ఆధ్వర్యంలో విస్తృతస్థాయి సమావేశం శుక్రవారం రాజమహేంద్రవరం ఆర్‌అండ్‌బీ అతిథిగృహ సమావేశమందిరంలో నిర్వహించారు. ఏపీజీఈఏ జిల్లా అధ్యక్షుడు పి.గిరిప్రసాద్‌వర్మ మాట్లాడుతూ కొత్త నిబంధనల్లో కొన్ని అంశాలు ఉద్యోగులకు ఆమోదయోగ్యం కావన్నారు. శనివారం విజయవాడలో జరిగే అత్యవసర రాష్ట్ర కార్యవర్గ సమావేశం, ఐక్యవేదిక సంఘాల సమావేశంలో ఈ ప్రతిపాదనలపై లోతుగా చర్చించి ఉద్యోగులకు అనుకూలంగా ప్రభుత్వానికి సూచనలు సమర్పించనున్నట్లు తెలిపారు. సంఘ జిల్లా కార్యదర్శి విల్సన్‌పాల్, ఉపాధ్యక్షుడు వెంకటేశ్వరరావు, సంయుక్త కార్యదర్శి దినేష్, నగర శాఖ అధ్యక్షుడు విజయ్‌కుమార్, మహిళా విభాగం రాష్ట్ర ఉపాధ్యక్షురాలు సీతారాఘవులు, ఇతర నాయకులు పాల్గొన్నారు.

సాంకేతికతపై నైపుణ్యాభివృద్ధి సదస్సు

రాజానగరం: ఏపీ స్టేట్ స్కిల్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ సహకారంతో జీజీయూలో ఈసీఈ విభాగం ఆధ్వర్యంలో ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్‌పై నైపుణ్యాభివృద్ధి సదస్సు నిర్వహించారు. ఐవోటీ సాంకేతికతలు, సెన్సార్ ఇంటర్ ఫేసింగ్, ఎంబెడెడ్ సిస్టమ్స్, పరిశ్రమల అవసరాలపై అవగాహన కల్పించారు.

ట్రాఫిక్ పద్మవ్యూహం

దివాన్‌చెరువు కూడలిలో రద్దీ ఇలా..

రాజానగరం, న్యూస్‌టుడే: దివాన్‌చెరువులో ప్రధాన కూడలిలో జాతీయ రహదారిపై ట్రాఫిక్ పద్మవ్యూహాన్ని తలపిస్తోంది. ప్రస్తుతం దివాన్‌చెరువు వద్ద పైవంతెన నిర్మాణానికి చర్యలు చేపట్టారు. ఇందుకోసం జాతీయ రహదారికి ఇరువైపులా సర్వీసు రోడ్డు నిమిత్తం ప్రభుత్వం సేకరించిన స్థలంలోని కట్టడాలు, భవనాలు తొలగించి మేజర్ డ్రెయిన్లు నిర్మిస్తున్నారు. దానిని అనుసరించి సర్వీసు రోడ్డు నిర్మించారు. ఈ కారణంగా ఇప్పటికే వాహనాల రద్దీతో ఇరుకుగా మారింది. ఈ కూడలికి ఓవైపు నుంచి ఆరు గ్రామాలకు చెందిన ప్రజలు, మరోవైపు నుంచి నాలుగైదు గ్రామాలకు చెందిన వారు వస్తారు. ఉదయం, సాయంత్రం వేళల్లో విద్యార్థులు, ఉద్యోగులు, వ్యాపారులు అధిక సంఖ్యలో ఇటు రాజమహేంద్రవరం వైపు, అటు కాకినాడ, తుని వైపునకు ఈ కూడలి మీదుగానే రాకపోకలు సాగిస్తారు. దీంతో విపరీతమైన రద్దీ నెలకొంటోంది. రోడ్డు దాటి అవతల వైపునకు వెళ్లాలంటే ప్రాణాలు అరచేత పట్టుకోవాల్సి వస్తోందని వృద్ధులు, మహిళలు ఆందోళన చెందుతున్నారు. ట్రాఫిక్ కానిస్టేబుల్ కూడా ఉండకపోవడంతో పరిస్థితి మరీ దయనీయంగా ఉంటోంది. రద్దీ సమయాల్లో వాహనాలను క్రమబద్ధీకరించేందుకు పోలీసులు చర్యలు తీసుకోవాలని గ్రామస్థులు కోరుతున్నారు.

ముఖ్యమంత్రి సహాయనిధి పంపిణీ

కోరుకొండ, న్యూస్‌టుడే: ముఖ్యమంత్రి సహాయనిధి చెక్కులను ఆయా బాధిత కుటుంబాలకు ఎమ్మెల్యే సతీమణి బత్తుల వెంకటలక్ష్మి శుక్రవారం అందజేశారు. గాడాల, మధురపూడి, బూరుగుపూడి, బుచ్చెంపేట, కాపవరం, కోరుకొండ గ్రామాల్లో ఆమె పర్యటించారు. ఈ సందర్భంగా ఆయా గ్రామాల్లోని బాధిత కుటుబాల ఇళ్లకు వెళ్లి సంబంధిత చెక్కులను పంపిణీ చేశారు.

CHANGE OF NAME

I VEERABOINA HASINI SUBRAHMANYESWARI D/o Ramakrishna, D.No. 77-4-12, Gandhipuram-3, Rajahmundry, E.G.Dt., A.P.533101. I have changed my Name from VEERABOINA HASINI SUBRAHAMANYESWARY (Old Name) to VEERABOINA HASINI SUBRAHMANYESWARI (New Name). Henceforth I am being called as VEERABOINA HASINI SUBRAHMANYESWARI D/o Ramakrishna, for all purposes.

ప్రేమికుల రోజు శుభాకాంక్షలు
ప్రపంచానికి ప్రేమికుల రోజు నాకు నీ పుట్టినరోజు
ప్రేమతో...
రాజ్ ♥ సత్య
సెల్: 94402 89171, 93460 81666

(c) eenadu

కొవ్వూరు

• కొవ్వూరు • నిడదవోలు • గోపాలపురం

జీతభత్యాల పెంపుపై హర్షం

చాగల్లు : జీత, భత్యాల పెంపుపై 108 అంబులెన్స్ సర్వీస్ ఉద్యోగులు హర్షం వ్యక్తం చేశారు. చాగల్లు 108 కార్యాలయం ఎదుట 'థాంక్యూ సీఎం సార్' అంటూ శుక్రవారం ప్లకార్డులు ప్రదర్శిస్తూ కృతజ్ఞతలు తెలిపారు. తాళ్లపూడి : ప్లకార్డులతో 108 ఉద్యోగులు ముఖ్యమంత్రి చంద్రబాబుకు ధన్యవాదాలు తెలిపారు. కార్యక్రమంలో భీమరాజు, నానాజీ, నందిరాజు, జగన తికుమార్ తదితరులు పాల్గొన్నారు.

నియోజకవర్గానికి గోదావరి శుద్ధి నీరందించాలి

శాసనసభలో ఎమ్మెల్యే ముప్పిడి

కొవ్వూరు పట్టణం, న్యూస్‌టుడే: వాటర్ గ్రిడ్ పథకంలో కొవ్వూరు నియోజకవర్గం ప్రజలకు గోదావరి శుద్ధి జలాలు అందించే బృహత్తర కార్యక్రమాన్ని చేపట్టాలని ఎమ్మెల్యే ముప్పిడి వెంకటేశ్వరరావు ప్రభుత్వాన్ని కోరారు. శుక్రవారం శాసనసభ సమావేశాల్లో ఈ అంశాన్ని ప్రధానంగా ప్రస్తావించారు. కొవ్వూరు మండలం బంగారుపేట వద్ద 16 ఎకరాలు సేకరించి ఉమ్మడి పశ్చిమలోని పలు నియోజకవర్గాలకు గోదావరి శుద్ధి జలాలు అందించే పథకానికి పెరవలి మండలంలో ఉప ముఖ్యమంత్రి పవన్‌కల్యాణ్ ఇటీవల శంకుస్థాపన చేశారన్నారు. జలజీవన్ మిషన్ ద్వారా రూ.1400 కోట్లతో చేపట్టే ఈ పథకంలో కొవ్వూరు నియోజకవర్గం లేదని, వచ్చే వేసవి దృష్ట్యా ఈ పథకంలో కలపాలన్నారు. గోదావరి చెంతనే ఉన్న నియోజకవర్గానికి ఆ నీరు తాగే అవకాశాన్ని కల్పించేలా ప్రభుత్వం శ్రద్ధ చూపాలని కోరారు. సానుకూలంగా ముఖ్యమంత్రి చంద్రబాబును కలిసి వినతిపత్రం అందించారు.

ఉపాధి హామీ పథకంతో గ్రామాల అభివృద్ధి

ఉండ్రాజవరం, న్యూస్‌టుడే: ఉపాధి హామీ పథకాన్ని పూర్తి స్థాయిలో వినియోగించుకోవడంతో గ్రామాల అభివృద్ధి సాధ్యమవుతుందని డ్వామా పీడీ ఎ. నాగమహేశ్వరరావు అన్నారు. శుక్రవారం ఉండ్రాజవరంలోని ఎంపీడీవో కార్యాలయంలో సామాజిక తనిఖీ మండల స్థాయి ప్రజావేదిక నిర్వహించారు. 15 గ్రామాల్లో చేపట్టిన 1170 పనులకు వెచ్చించిన రూ 3.58 కోట్ల నిధులకు తనిఖీ చేపట్టి రూ.22 వేలు రికవరీ చేయించారు. ఎంపీపీ పాలాటి యల్లారీశ్వరి, ఎంపీడీవో మడిపల్లి శ్రీనివాసరావు, ఏపీడీ రాంప్రసాదు, ఎస్‌ఆర్‌పీ రామారావు, క్షేత్ర సహాయకులు పాల్గొన్నారు.

వివరాలు తెలుసుకుంటున్న పీడీ నాగమహేశ్వరరావు

దివ్యాంగుల భవితకు వారధి 'ప్రేమాన్విత'

ఉండ్రాజవరం, న్యూస్‌టుడే: ఉండ్రాజవరం మండలం పాలంగిలోని 'ప్రేమాన్విత' మానసిక వికలాంగుల పాఠశాల మాటలు రాని, కదలలేని దివ్యాంగ చిన్నారులకు ఆశ్రయం కల్పిస్తోంది. చిన్నారుల భవితకు వారధిగా నిలిచి వారి అభ్యున్నతికి దోహదపడుతోంది. రెండు దశాబ్దాలు సేవలు అందిస్తూ చిన్నారులకు అండగా నిలుస్తోంది.

రెండు దశాబ్దాలుగా..

తల్లిదండ్రులు లేని దివ్యాంగులకు, అనాథలకు ఆశ్రమం కల్పించేందుకు కొడమంచిలి జితేంద్రకుమార్ 2006వ సంవత్సరంలో కె.సావరంలో పాఠశాలను ఏర్పాటు చేశారు. తరవాత పాలంగికి తరలించారు. ఉండ్రాజవరం, తణుకు పరిసర ప్రాంతాలకు చెందిన దివ్యాంగులు ఇక్కడ ఆశ్రయం పొందుతున్నారు. ఇప్పటి వరకు అనేక మంది దివ్యాంగులను తీర్చిదిద్దారు. ప్రస్తుతం 60 మంది ప్రత్యేక అవసరాలు కలిగిన చిన్నారులు ఆశ్రమం పొందుతున్నారు.

ప్రత్యేక తర్ఫీదు

దివ్యాంగులకు, ప్రత్యేక అవసరాలు కలిగిన వారికి యంత్రాల సాయంతో వ్యాయామం చేయిస్తున్నారు. చెవుడు, మూగ విద్యార్థులకు అవసరమైన శిక్షణ ఇస్తున్నారు. నిపుణులతో ఫిజియో, స్పీచ్ థెరపీలు అందిస్తున్నారు. మెరుగుపడిన చిన్నారులను ప్రభుత్వ పాఠశాలల్లో చేర్పిస్తున్నారు. విద్యతో పాటు కుట్టు మిషన్, టైప్ వంటి అంశాల్లో తర్ఫీదునిస్తున్నారు.

ఫిజియోథెరపీ చేస్తూ...

సేవ చేయాలనే లక్ష్యంతో

ఉన్నత చదువులు చదవినప్పటికీ దివ్యాంగులకు సేవ చేయాలనే లక్ష్యంతో పాఠశాలను ఏర్పాటు చేశాను. 8 మందితో ప్రారంభమైంది. తల్లిదండ్రులు లేని పిల్లలే ఎక్కువగా ఉన్నారు. ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పటికీ ఎవరికీ ఏ లోటు లేకుండా సేవలు అందిస్తున్నాను. కొందరు పుట్టిన రోజులు, శుభ కార్యాల సందర్భంగా పాఠశాలకు భోజన సదుపాయం కల్పిస్తున్నారు.– కొడమంచిలి జితేంద్రకుమార్, నిర్వాహకులు, పాలంగి

ప్రత్యేక కార్యాచరణతో ఆదర్శ ఫలితాలు

కొవ్వూరు పట్టణం, న్యూస్‌టుడే: పదో తరగతి ఫలితాల్లో డివిజన్ ఆదర్శంగా నిలవాలని.. ప్రత్యేక కార్యాచరణతో ఫలితాలను రాబట్టాలని కొవ్వూరు డిప్యూటీ డీఈవో బి.దిలీప్‌కుమార్ సూచించారు. డివిజన్ పరిధిలోని ప్రధానోపాధ్యాయులు, అధికారులతో స్థానిక బాలికోన్నత పాఠశాలలో శుక్రవారం ప్రత్యేక సమావేశం నిర్వహించారు. పదో తరగతి ప్రత్యేక తరగతుల నిర్వహణ, విద్యార్థుల సన్నద్ధతపై ఆరా తీశారు. అనంతరం మాట్లాడుతూ పదో తరగతి పరీక్షలకు నెల రోజులే సమయం ఉందని, ప్రత్యేక తరగతులు, రోజు వారీ పరీక్షలు, ప్రగతిని సమీక్షించుకుని తదనుగుణంగా చర్యలు తీసుకోవాలన్నారు. శాప్ డైరెక్టర్ రవీంద్రనాథ్, ఎంఈవో-2 రామకిషోర్ తదితరులు పాల్గొన్నారు.

మేమున్నాం.. మీకు తోడుగా

మీరు సంప్రదించాల్సిన ఫోన్ నంబర్లు: కొవ్వూరు: 80085 74497
నిడదవోలు: 80085 74501, గోపాలపురం: 91212 29084

సమస్య: సగ్గొండలోని పలు వీధుల్లోని చేతి పంపులు మరమ్మతులకు గురయ్యాయి. వేసవి దృష్టిలో ఉంచుకుని ప్రజలకు తాగునీటికి ఇబ్బంది లేకుండా చూడాలి. - వి.రమణ, సగ్గొండ

సమాధానం: ప్రతిపాదనలు పంపించాం. నిధులు విడుదలైన వెంటనే మరమ్మతులు చేయిస్తాం. సమస్య పరిష్కారానికి చర్యలు తీసుకుంటాం. - బంగారయ్య, ఏఈ ఆర్‌డబ్ల్యూఎస్. – న్యూస్‌టుడే, గోపాలపురం

పూడిక తొలగింపు

స్పందనకు వందనం

దేవరపల్లి పంచాయతీ పరిధి ఎస్సీ కాలనీలోని కాలువలో పూడిక పేరుకుపోయి మురుగు ముందుకు కదలక దుర్వాసనతో ఇబ్బంది పడుతున్నామని స్థానికులు 'ఈనాడు మేమున్నాం మీకుతోడుగా' దృష్టికి తీసుకురావడంతో ప్రచురితమైన వార్తకు డిప్యూటీ ఎంపీడీవో వై. రాజారావు స్పందించారు. పారిశుద్ధ్య కార్మికులతో సమస్య పరిష్కారానికి కృషి చేశారు. – న్యూస్‌టుడే, దేవరపల్లి

మనసు దోచే ప్రేమిక..

విపణిలో ఆకర్షణీయ ప్రేమ చిహ్నాలు..

నువ్వుంటే జతగా.. నేనుంటా నీ ఊపిరిగా.. అంటూ ఒక్కొక్కరు తోచిన విధంగా ప్రేమ వ్యక్తపరుస్తుంటారు. మనస్సుకు నచ్చిన వారికి తన ప్రేమను తెలిపే రోజు ప్రేమికుల రోజు. వాలంటైన్స్‌డేగా పిలిచే ఫిబ్రవరి 14న ప్రేమికులు ఇచ్చి పుచ్చుకునే కానుకలు విపణిలో ఆకర్షణీయంగా దర్శనమిస్తున్నాయి. ఆధునిక పరిజ్ఞానం పెరిగినా ప్రేమికుల రోజు ప్రేమను తెలిపే బహుమతి ఇచ్చే ప్రక్రియ పరిపాటిగా వస్తోంది. ఫైబర్, క్రిస్టల్, గాజు, షరాత్, పలు రకాల మెటల్స్‌తో అందంగా తయారు చేసిన ప్రేమ కానుకలు, హృదయ స్పందన, ప్రేమ చిహ్నాలు, వివాహ నిశ్చితారం, వివిధ సంప్రదాయాల్లో ప్రేమికుల బొమ్మలు కనిపిస్తున్నాయి.– న్యూస్‌టుడే, కొవ్వూరు పట్టణం

ప్రేమ మాధుర్యాన్ని తెలిపే బహుమతులు

స్నేహితులే పెళ్లి పెద్దలు...

తమ ప్రేమ పెళ్లికి కులం అడ్డురావడంతో స్నేహితులే పెద్దలుగా వివాహం జరిపించారని నిడదవోలుకు చెందిన హీరాలాల్, రాజేశ్వరి తెలిపారు. ప్రేమికుల దినోత్సవం నేపథ్యంలో వారు 'న్యూస్‌టుడే'తో తమ ప్రేమ ప్రయాణంపై మాట్లాడారు. హీరాలాల్ ఎలక్ట్రీషియన్ గాను, రాజేశ్వరి ప్రైవేటు పాఠశాలలో హిందీ ఉపాధ్యాయినిగా పని చేస్తున్నారు. వీరికి 1994-95లో ఇంటర్ చదువుతున్న సమయంలో పరిచయం ఏర్పడింది. ఆది కాస్త ప్రేమగా మారింది. ఈ వ్యవహారాన్ని కుటుంబ సభ్యులకు తెలియజేశారు. కులాలు వేరు కావడంతో ఆమె కుటుంబసభ్యులు తొలుత అంగీకరించలేదు. మూడేళ్లపాటు ప్రేమను బతికించుకునేందుకు పోరాటం చేశారు. పెళ్లంటూ చేసుకుంటే మేమిద్దరమే చేసుకుంటామంటూ భీష్మించుకు కూర్చున్నారు. చివరకు 1998లో స్నేహితుల సాయంతో భీమడోలు మండలం పూళ్ల వెంకటేశ్వర స్వామి ఆలయంలో వివాహం చేసుకున్నారు. అనంతరం ఆమెను బంధువులు తీసుకువెళ్లిపోయారు. బొబ్బర్లంకలో ఉంచినట్లు తెలుసుకున్న హీరాలాల్ స్నేహితులతో కలిసి వెళ్లి భార్యను తీసుకొచ్చారు.. అప్పటి నుంచి మా కాపురం సజావుగా సాగుతుంది. కుమారుడు, కుమార్తె ఇంజినీరింగ్ పూర్తి చేశారని, . ఇద్దరి కష్టంతో ఏ అరమరికలు లేకుండా కుటుంబాన్ని పోషించుకుంటున్నామని చెబుతున్నారు.

– న్యూస్‌టుడే, నిడదవోలు

బాలల సంరక్షణపై శిక్షణ

దేవరపల్లి : జిల్లాలో 5శాతం మాత్రమే యువత ఉన్నారని.. బాల్య వివాహాల నిర్మూలనకు కృషి చేయాలని ఐసీడీఎస్ పీడీ శ్రీదేవి అన్నారు. దేవరపల్లి మండల పరిషత్తు కార్యాలయంలో బాలల సంరక్షణ, పర్యవేక్షణ, చట్టాలపై నిర్వహించిన శిక్షణ కార్యక్రమంలో ఆమె మాట్లాడారు. పేద, మధ్య తరగతి కుటుంబాలు ఎక్కువగా బాల్య వివాహాలు చేస్తున్నాయని.. పర్యవేక్షించాలని ఎంపీపీ దుర్గారావు సూచించారు. జిల్లా బాల్య వివాహాల నిర్మూలన సంస్థ సభ్యులు ప్రదీప్, అభిషాలోమ్ మాట్లాడుతూ సమాజంలో బాల్య వివాహాల ప్రభావంతో జరిగే అనర్థాలను వివరించారు. తహసీల్దార్ ఎం.శ్రీనివాసరావు, ఎంపీడీవో సీహెచ్. నాగార్జునరావు, సీడీపీవో డి.మమ్మీ, సూపర్‌వైజర్లు విజయలక్ష్మీ, విజయశాంతి, శశికళ పాల్గొన్నారు.

డాక్టర్ తాతారావు మృతికి సంతాపం

మాట్లాడుతున్న అధ్యక్షుడు గొన్నాబత్తుల రామారావు

నిడదవోలు, న్యూస్‌టుడే: సీనియర్ సిటిజన్స్ సంక్షేమ సంఘ సమావేశాన్ని అధ్యక్షుడు గొన్నాబత్తుల రామారావు అధ్యక్షతన శుక్రవారం నిడదవోలులో నిర్వహించారు. ఇటీవల మృతి చెందిన డాక్టర్ తాతారావు మృతికి ముందుగా సంతాపం తెలియజేశారు. అనంతరం పురపాలక సంఘ గ్రంథాలయాన్ని సీనియర్ సిటిజన్స్ సంఘం నిర్వాహణకు అనుమతించిన మంత్రి దుర్గేష్, పురపాలక సంఘ ఛైర్మన్ భూపతి ఆదినారాయణలను అభినందిస్తూ తీర్మానం చేశారు. సమావేశంలో ప్రధాన కార్యదర్శి కీర్తి ఆంజనేయులు, పొన్నా సుబ్రహ్మణ్యశర్మ, అడపా సూర్యచంద్రరావు, బలగం అప్పారావు, కొత్తపల్లి నాగేశ్వరరావు, ముంగండ చిట్టిబాబు తదితరులు పాల్గొన్నారు.

'వాసవి సురక్ష' చెక్కు అందజేత

నిడదవోలు, న్యూస్‌టుడే: తాడేపల్లిగూడెం మండలం మాధవరానికి చెందిన వాసవి క్లబ్ సభ్యుడు కామిశెట్టి శ్రీరామచంద్రమూర్తి ఇటీవల మరణించడంతో వాసవి సురక్ష పథకం ద్వారా మంజూరైన నగదు రూ.4,68,900ను అతని భార్య శారదకు చెక్కు రూపంలో క్లబ్ గవర్నర్ కేదారిశెట్టి రవికుమార్, క్లబ్ అంతర్జాతీయ అడ్మినిస్ట్రేటివ్ ఉపాధ్యక్షుడు మడిపల్లి భాస్కరం శుక్రవారం నిడదవోలులో అందజేశారు. కార్యక్రమంలో జిల్లా క్యాబినెట్ కోశాధికారి చిలకల మల్లికార్జునరావు, అంతర్జాతీయ ప్రోగ్రాం కోఆర్డినేటర్ మానేపల్లి నాగేశ్వరరావు, జిల్లా కోఆర్డినేటర్స్ కామిశెట్టి కాశీవిశ్వనాథం, ముత్తా శ్రీరామచంద్రమూర్తి, క్లబ్ సభ్యులు పాల్గొన్నారు.

చెక్కు అందజేస్తున్న మడిపల్లి భాస్కరం, రవికుమార్

సూర్యచంద్రరావు కృషి ఎనలేనిది

నివాళులర్పిస్తున్న పూర్వ విద్యార్థులు

తాళ్లపూడి, న్యూస్‌టుడే: విద్యాదాత కైగాల సూర్యచంద్రరావు జయంతి పురస్కరించుకొని వేగేశ్వరపురం కేవీఆర్ ప్రభుత్వ పాఠశాలలో పూర్వవిద్యార్థుల సంఘం ఆధ్వర్యంలో శుక్రవారం ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. విద్యాభివృద్ధికి ఆయన కృషిని కొనియాడారు. పాఠశాల, కళాశాల విద్యార్థులకు వ్యక్తత్వ పోటీలు నిర్వహించి ఆరుగురు విజేతలకు నగదు బహుమతులు అందజేశారు. కార్యక్రమంలో విశ్రాంత అధ్యాపకుడు కైగాల సుబ్బారావు, పూర్వ విద్యార్థులు మార్నిన రామ్మూర్తి, కైగాల రాంబాబు, శ్రీనువాసు, ఎంఈవో బాలామణి, కళాశాల ప్రిన్సిపల్ శ్రీనువాస్ తదితరులు పాల్గొన్నారు.

సైబర్ మోసాలతో జాగ్రత్త

కొవ్వూరు, న్యూస్‌టుడే: ఖాతాదారులంతా కేవైసీ ప్రక్రియ పూర్తి చేసుకోవాలని, సైబర్ మోసాలపై ప్రతి ఒక్కరూ అవగాహన పెంచుకోవాలని బ్యాంకు అధికారులు సూచించారు. రిజర్వు బ్యాంక్ ఆర్థిక వారోత్సవాల్లో భాగంగా వేములూరులో శుక్రవారం అవగాహన కార్యక్రమం నిర్వహించారు. కొవ్వూరు విభాగం కౌన్సిలర్ డి.శ్రావణి అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో ఆర్థిక అక్షరాస్యత-2026, రిజర్వు బ్యాంకు వారోత్సవాల గోడపత్రికను ఆవిష్కరించారు. యూనియన్ బ్యాంక్, బ్యాంక్ ఆఫ్ ఇండియా అధికారులు, సీఏలు మంగ, మేరీకుమారి, ఎ.దేవి, స్వయం సహాయక సంఘాల మహిళలు, స్థానికులు పాల్గొన్నారు

గోడపత్రికలను ఆవిష్కరిస్తున్న బ్యాంకు సిబ్బంది

గాయపర్చిన ఘటనపై కేసు

కొవ్వూరు పట్టణం : పాత గొడవ కారణంగా వ్యక్తిని గాయపర్చిన ఘటనపై పట్టణ పోలీసులకు ఫిర్యాదు అందింది. వివరాల ప్రకారం దొమ్మేరుకు చెందిన కట్టా సతీష్‌తో అదే గ్రామానికి చెందిన ఆనెపు స్వామి ఈనెల 9న గొడవ పడి బెదిరించాడు. దీనిపై సతీష్ తల్లి మంగ ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఎస్సై వంశీ అలెగ్జాండర్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

కుర్చీల వితరణ

నిడదవోలు : మండలంలోని కాటకోటేశ్వరంలో అంగన్‌వాడీ కేంద్రానికి చౌటుపల్లి త్రిమూర్తులు జ్ఞాపకార్థం వారి కుటుంబసభ్యులు శుక్రవారం కుర్చీలు అందజేశారు.

NAME CHANGE

I, ISUKAPUDI DHANA LAKSHMI, W/o Srinivas, D.No.6-68, Mortha, Undrajavaram Mandal, E.G.Dt., A.P. Have changed my name from D LAKSHMI SUNDARAPALLI (Old Name) to ISUKAPUDI DHANA LAKSHMI (New Name) hence after called as ISUKAPUDI DHANA LAKSHMI for all purposes.

ఆమె ఆశయాన్ని నెరవేర్చారు..

సత్యవతి (పాత చిత్రం)

కొవ్వూరు పట్టణం, న్యూస్‌టుడే : తాను లేకున్నా తన కళ్లు లోకాన్ని చూడాలని.. అంధుల జీవితాల్లో వెలుగు నింపాలని ఆమె సంకల్పించారు. కొవ్వూరు మండలం ధర్మవరానికి చెందిన వెంపాటి సత్యవతి (97) శుక్రవారం మృతి చెందారు. బతికుండగా చెప్పిన ప్రకారం కుటుంబ సభ్యులు ఆమె నేత్రాలను దానం చేశారు. నిడదవోలులోని రాజేశ్వరి రామకృష్ణన్ నేత్రాలయానికి సమాచారం ఇవ్వగా అక్కడి నిపుణులు వచ్చి సత్యవతి కార్నియాలను సేకరించారు. కంటి చూపు ప్రసాదించాలన్న ఆమె సంకల్పం నెరవేర్చిన కుటుంబ సభ్యులను గ్రామస్థులు అభినందించారు.

ఘనంగా కల్యాణోత్సవాలు

ఉండ్రాజవరం, న్యూస్‌టుడే: మహాశివరాత్రి ఉత్సవాలను పురస్కరించుకుని తాడిపర్రులో నూతనంగా నిర్మించిన పార్వతీ సమేత సోమేశ్వరస్వామి ఆలయంలో స్వామి వార్ల కల్యాణోత్సవాన్ని శాస్త్రోక్తంగా వేదమంత్రాలతో శుక్రవారం ఘనంగా నిర్వహించారు. వెలగదుర్రులో విశ్వేశ్వర, మల్లేశ్వరస్వామి, ఉండ్రాజవరంలో గోకర్ణేశ్వరస్వామి వార్ల కల్యాణోత్సవాలను చేపట్టారు.

కొవ్వూరు పట్టణం : గోష్పద క్షేత్రంలో బాలాత్రిపుర సుందరి సమేత సుందరేశ్వరుడి కల్యాణం, శివరాత్రి మహోత్సవాలు శాస్త్రోక్తంగా ప్రారంభమయ్యాయి. పాంచాహ్నిక దీక్షల్లో భాగంగా ఉదయం పండితులు విఘ్నేశ్వర పూజ, పంచగవ్య ప్రాశన, త్రిశూలపూజ, అంకురారోహణ, వాస్తుపూజ, ధ్వజారోహణాది, పూజా క్రతువులు చేశారు. దేవతా మూర్తులను వధూవరులుగా అలంకరించి ప్రాంగణంలోని మండపంలో కల్యాణోత్సవాన్ని జరిపించారు.

గోష్పద క్షేత్రంలో...

నిడదవోలు : పట్టణంలోని రాజరాజేశ్వరీ సహిత శ్రీగోలింగేశ్వరస్వామి ఆలయంలో స్వామివారికి మహాన్యాసపూర్వక రుద్రాభిషేకాలు, అమ్మవారికి కుంకుమపూజలు నిర్వహించారు. కార్యక్రమంలో ధర్మకర్తల మండలి ఛైర్మన్ బచ్చు వీరవెంకట లక్ష్మణరావు, ఆలయ కార్యనిర్వహణాధికారి నామా సూర్యప్రకాశరావు, ఆలయ ప్రధానార్చకుడు శ్రీకాకుళపు వెంకటేశ్వరరావు, ధర్మకర్తల మండలి సభ్యులు పాల్గొన్నారు.

పెరవలి, న్యూస్‌టుడే: మండలంలోని ఖండవల్లిలో, తీపర్రులో, మల్లేశ్వరంలో ఘనంగా స్వామివారి కల్యాణాలు జరిగాయి. శివరాత్రి సందర్భంగా ఈ నెల 15న తీపర్రు, మల్లేశ్వరంలో రథోత్సవం నిర్వహించనున్నారు.

23వ వర్ధంతి

అన్నపూర్ణగా పేరుగాంచి, వర్ధిల్లి, దానశీలవతిగా పేరు ప్రఖ్యాతులతో ప్రేమానురాగాలను, ఆప్యాయతానురాగాలను సర్వావస్థలలో పంచియిస్తూ, మా మంచి మార్గానికి మార్గదర్శియై, దేదీప్యమానంగా మా అందరి మనస్సులలో జ్యోతి అయి వెలిగి 'అమ్మ' అను పదమునకే అర్థము, పరమార్థము ఆచరణ పూర్వకముగా బోధించిన మా మాతృమూర్తి శ్రీమతి వల్లభని రామలక్ష్మి గారి 23వ వర్ధంతి సందర్భంగా వారి దివ్యస్మృతికి బాధాతప్త హృదయాలతో అంజలి ఘటిస్తూ...

కీ.శే. శ్రీమతి వల్లభని రామలక్ష్మి గారు
బల్లిపాడు, తాళ్లపూడి మండలం
మరణం: 14-2-2003

కోడళ్లు, కుమారులు, కుమార్తెలు, అల్లుళ్లు, మనుమలు, మనుమరాండ్రు, మునిమనుమలు, ఫోన్: 78936 96777

నాలుగు టన్నుల ప్లాస్టిక్ స్వాధీనం

స్వాధీనం చేసుకున్న ప్లాస్టిక్ వద్ద సిబ్బంది

రాజమహేంద్రవరం నగరపాలక సంస్థ, న్యూస్‌టుడే: శివరాత్రి నేపథ్యంలో అన్నదాన కార్యక్రమంలో విరివిగా ప్లాస్టిక్ వినియోగించే అవకాశం ఉన్నందున మున్సిపల్ ఆరోగ్య విభాగం ఆధ్వర్యంలో ఎస్‌వీజీ మార్కెట్‌పై సిబ్బంది దాడులు నిర్వహించారు. ఎంహెచ్‌వో వినూత్న ఆధ్వర్యంలో జరిగిన దాడుల్లో 4 టన్నుల ప్లాస్టిక్ సీజ్ చేశారు. వీటితోపాటు ప్లాస్టిక్ విక్రయాలు చేస్తున్న దుకాణాలను నోటీసులు జారీ చేశారు. మరి కొన్ని దుకాణాలకు అపరాధ రుసుం విధించారు. ఒక్క రోజులో 1.4 లక్షల అపరాధ రుసుం వసూలు చేసినట్లు అధికారులు తెలిపారు.

పంట నమోదుతో ప్రయోజనాలు

ఉండ్రాజవరం, న్యూస్‌టుడే: ఈ పంట నమోదుతో రైతులకు బహుళ ప్రయోజనాలు చేకూరుతాయని మండల వ్యవసాయాధికారి బి.రాజారావు అన్నారు. శుక్రవారం మండలంలోని చిలకపాడులో నిర్వహించిన ఈకేవైసీ కార్యక్రమాన్ని ఆయన పరిశీలించారు. క్షేత్ర స్థాయిలో వరి పొలాలకు వెళ్లి పంట నమోదు చేశారు. రైతులకు ఉపయోగపడే యాప్‌లపై అవగాహన కల్పించారు. సిబ్బంది, రైతులు పాల్గొన్నారు.

ఈకేవైసీ చేస్తున్న అధికారులు

ఉద్యోగ మేళాలను సద్వినియోగం చేసుకోవాలి

గోపాలపురం, న్యూస్‌టుడే: గ్రామీణ ప్రాంతాల్లో ఏర్పాటు చేస్తున్న జాబ్‌మేళాలను నిరుద్యోగ యువత సద్వినియోగం చేసుకోవాలని మానవత జిల్లా అధ్యక్షుడు కె. సూర్యనారాయణ అన్నారు. గోపాలపురం మండల మానవత సంస్థ, వికాస వారి ఆధ్వర్యంలో శుక్రవారం స్థానిక శర్వాణి ప్రైవేటు పాఠశాల ఆవరణలో జాబ్‌మేళా నిర్వహించారు. 246 మంది యువతీయువకులు హాజరయ్యారు. 21 కంపెనీలకు చెందిన ప్రతినిధులు ఇంటర్వ్యూలు చేసి 103 మందిని ఎంపిక చేశారు. ఎంపికైన అభ్యర్థులకు మానవత, వికాస సంస్థ సభ్యులు, ఎంపీపీ ఉండవల్లి సత్యనారాయణ, ఎంపీడీవో జి.రాజ్‌మనోహర్‌లు నియామకపత్రాలు అందజేశారు. ఆయా కంపెనీల ప్రతినిధులను మానవత సంస్థ సభ్యులు సత్కరించారు. కార్యక్రమంలో మానవత సభ్యులు రాపాక ఫణి కిశోర్, జొన్నలగడ్డ రాంబాబు, గడా జోగేంద్రప్రసాద్, నాగరాజు, రాధాకృష్ణ, కృపావరంరెడ్డి, జె.వెంకటేశ్వరరావు, లక్ష్మణరావు, బాబు తదితరులు ఉన్నారు.

ప్రారంభిస్తున్న మానవత సభ్యులు, ప్రజాప్రతినిధులు



శ్రద్ధాంజలి

మంచికి, మానవత్వానికి మారుపేరుగా నిలిచి, మా కుటుంబ శ్రేయస్సుకై అహర్నిశలు శ్రమించిన మా తల్లి గారు శ్రీమతి పులుమంతుల నాగరత్నం గారి మరణానికి చింతిస్తూ, వారి పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుని ప్రార్థిస్తూ...

శ్రీమతి పులుమంతుల నాగరత్నం గారు
W/o పులుమంతుల మారియ్య గారు
మరణం: 03-02-2026, పందలపర్రు

కుమారులు - కోడళ్లు
రామారావు - నాగదుర్గ, సర్పంచ్
వీరభద్రరావు - బేబి కుమారి

కుమార్తె: కుదుళ్ళ రామలక్ష్మి
అల్లుడు: సోమేశ్వరరావు (పోలీస్)
మరియు మనుమలు, మనుమరాండ్రు

పెద్దకార్యం: ది.14-02-2026న శనివారం, నిడదవోలు మండలం, పందలపర్రు గ్రామంలో మా స్వగృహమునందు జరుగును.

శ్రీమతి పులుమంతుల నాగరత్నం గారి కుటుంబసభ్యులకు మా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తూ...

సత్యసాయి రైస్‌మిల్
ముళ్ళపూడి మణీంద్ర, N.సుబ్బారావు, పురుషోత్తపల్లి

సుంకవల్లి శ్రీహరి
YSRCP నాయకులు, పురుషోత్తపల్లి

ముళ్ళపూడి శ్రీనివాసకుమార్ చౌదరి
YSRCP నాయకులు, పురుషోత్తపల్లి

ముళ్ళపూడి సుబ్బారావు
కాంట్రాక్టర్, పురుషోత్తపల్లి

జుజ్జవరపు గోపాలకృష్ణ (గోపి)
సొసైటీ అధ్యక్షులు, పురుషోత్తపల్లి

నాగిరెడ్డి నాగదేవి, సర్పంచ్
W/o సత్తిపండు, డి.ముప్పవరం

మొక్కరాల వెంకటరంగ శ్రీనివాసరావు
సర్పంచ్, జీడిగుంట

వెలగన నరేష్
సర్పంచ్, మునిపల్లి

కాల్దారి సూర్యకుమారి
సర్పంచ్, W/o శ్రీను
జీడిగుంట

ముళ్ళపూడి పెద సుబ్బారావు
మాజీ సర్పంచ్, పురుషోత్తపల్లి

అందరూ ఆరోగ్యానికి ప్రాధాన్యమివ్వాలి

కొవ్వూరు పట్టణం, న్యూస్‌టుడే : ఆరోగ్యానికి ప్రతి ఒక్కరూ ప్రాధాన్యమిచ్చి ఆరోగ్యాంధ్రప్రదేశ్ సంకల్పాన్ని నెరవేర్చాలని ఎస్సీ కమిషన్ ఛైర్మన్ కేఎస్ జవహర్ అన్నారు. కొవ్వూరు పట్టణంలోని ఆయన కార్యాలయం వద్ద శుక్రవారం 40 మందికి ఉచితంగా కళ్లజోళ్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా జవహర్ మాట్లాడుతూ గత నెలలో తన జన్మదినం సందర్భంగా నిడదవోలు రాజేశ్వరి రామకృష్ణన్ నేత్రాలయం నిపుణులు కంటి వైద్య శిబిరాన్ని నిర్వహించి 200 మంది పరీక్షలు చేశారన్నారు. వారిలో 40 మందికి కళ్లజోళ్లు అవసరం కాగా వాటిని అందించామన్నారు. కొందరికి శస్త్రచికిత్సలు చేయాల్సి ఉందన్నారు. పుట్టిన రోజు, పెళ్లి రోజు వంటి శుభకార్యాల వేళ సామాజిక సేవా కార్యాచరణ చేపట్టి ఆదర్శంగా నిలవాలన్నారు. నాయకులు బూరుగుపల్లి వీరరాఘవులు, కొత్తపల్లి ఆశిష్‌లాల్, వేగి చిన్నా, కోడూరి ప్రసాద్, పరిమి రాధాకృష్ణ, నందమూరు భద్రం, బోడపాటి కాశీవిశ్వనాథ్ పాల్గొన్నారు.

కళ్లజోడు అందిస్తున్న ఎస్సీ కమిషన్ ఛైర్మన్ కేఎస్ జవహర్

● కళ్లజోళ్ల పంపిణీ

నిడదవోలు ప్రభుత్వ బాలుర జూనియర్ కళాశాలలో జిల్లా అంధత్వ నివారణ సంస్థ ఆధ్వర్యంలో 42 మంది విద్యార్థులకు ఉచితంగా కళ్లజోళ్లను పంపిణీ చేశారు. డాక్టర్ ఎన్.ప్రసన్నకుమార్ సమక్షంలో విద్యార్థులకు నేత్ర పరీక్షలు చేశారు. త్వరలో ఇంటర్ పరీక్షలు ప్రారంభం కానున్న నేపథ్యంలో దృష్టి లోపం ఉన్న విద్యార్థులకు ఇబ్బంది లేకుండా ఈ కార్యక్రమం చేపట్టడం హర్షనీయమని కళాశాల ప్రధానాచార్యురాలు బి. మేరీ సుజాత అన్నారు. కార్యక్రమంలో ఇన్‌ఛార్జి ప్రిన్సిపల్ పి.రాజ్‌కుమార్, ఎన్ఎస్ఎస్ ప్రోగ్రాం అధికారి బి.యేసురత్నం, సతీష్‌కుమార్, రాకేష్ తదితరులు పాల్గొన్నారు.

రిబ్బన్ కత్తిరిస్తున్న ఛైర్మన్ ఆదినారాయణ

ఉచిత నేత్ర వైద్య శిబిరం

నిడదవోలు : నిడదవోలు రోటరీ సెంట్రల్ ఆధ్వర్యంలో పట్టణంలోని లింగంపల్లిలో బండి సూర్యనారాయణ, లక్ష్మీకాంతమ్మ రోటరీ వృద్ధాశ్రమంలో బూరుగుపల్లి సత్యనారాయణ ఆర్థిక సహకారంతో ఉచిత కంటి వైద్య శిబిరాన్ని నిర్వహించారు. పురపాలక సంఘ ఛైర్మన్ భూపతి ఆదినారాయణ ప్రారంభించారు. వేమగిరి పరమహంస యోగానంద కంటి ఆసుపత్రి వైద్య సిబ్బంది 150 మందికి నేత్ర పరీక్షలు నిర్వహించి 60 మందికి ఉచితంగా కళ్లజోళ్లను అందించారు. 10 మందికి శుక్లం ఆపరేషన్‌లు చేయాలని నిర్ణయించి ఈ నెల 16న ఆసుపత్రికి రావాలని సూచించారు. కార్యక్రమంలో క్లబ్ అధ్యక్షుడు పైడి సురేష్, కోశాధికారి జీవీవీ సత్యనారాయణ, రోటరీ సభ్యులు పాల్గొన్నారు.

వ్యవసాయ రుణాల అందజేత

వివరిస్తున్న డిప్యూటీ జనరల్ మేనేజర్ రమణమూర్తి

నిడదవోలు, న్యూస్‌టుడే: సెంట్రల్ బ్యాంకు ఆఫ్ ఇండియా చేపట్టిన మెగా వ్యవసాయ రుణ ప్రోత్సాహక కార్యక్రమంలో భాగంగా విశాఖపట్నం రీజియన్ పరిధిలోని బ్యాంక్ శాఖల్లో నెల రోజుల్లో రూ.39 కోట్ల రుణాలు ఇవ్వాల్సి ఉండగా.. రూ.55 కోట్ల వరకు రుణాలు అందించినట్లు విశాఖపట్నం రీజియన్ సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా డిప్యూటీ జనరల్ మేనేజర్ ఏవీ రమణమూర్తి తెలిపారు. నిడదవోలు కొత్తపల్లి శ్రీరాములు, కనకమ్మ లయన్స్ ఆడిటోరియంలో శుక్రవారం మెగా వ్యవసాయ రుణ ప్రోత్సాహక కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా పలు శాఖల పరిధిలోని ఖాతాదారులకు భారీగా రుణాలు అందించారు. కార్యక్రమంలో వ్యవసాయశాఖ ఏడీ సీహెచ్ శ్రీనివాసరావు, జిల్లా రైస్‌మిల్లర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు ఉండవల్లి సత్యనారాయణ, కొవ్వూరు రైస్‌మిల్లర్స్ అసోసియేషన్ అధ్యక్షులు సుంకవల్లి రమేష్, చీఫ్ మేనేజర్ గోపాలకృష్ణ గోఖలే, సత్యవాడ శాఖ మేనేజర్ జి. మనోహర్, మార్కెటింగ్ ఆఫీసర్ బాల మురళీకృష్ణ, ఆర్డీ డిపార్ట్‌మెంట్ మాధవి, పలువురు మేనేజర్లు, రైతులు పాల్గొన్నారు.

(c) eenadu

మండపేట
• మండపేట • అనపర్తి

ఉద్యోగులకు అనుకూల మార్పులు చేయాలి: ఏపీజీఈఏ

వి.ఎల్.పురం, న్యూస్‌టుడే : ఏపీ సివిల్ సర్వీసెస్ పింఛన్ నిబంధనలకు సంబంధించి ఉద్యోగులకు అనుకూల మార్పులు చేయాలని ప్రభుత్వాన్ని కోరుతూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం (ఏపీజీఈఏ) జిల్లా శాఖ సమావేశంలో ఏకగ్రీవంగా తీర్మానించారు. రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల ప్రతిపాదించిన ఏపీ సివిల్ సర్వీసెస్ పెన్షన్ రూల్స్-2026పై ఏపీజీఈఏ జిల్లా శాఖ ఆధ్వర్యంలో శుక్రవారం రాజమహేంద్రవరం ఆర్అండ్‌బీ అతిథిగృహంలో సమావేశం నిర్వహించారు. ఏపీజీఈఏ జిల్లా అధ్యక్షుడు పి.గిరిప్రసాద్‌వర్మ మాట్లాడుతూ కొత్త నిబంధనల్లో కొన్ని అంశాలు ఉద్యోగులకు ఆమోదయోగ్యం కావన్నారు. శనివారం విజయవాడలో జరిగే సమావేశంలో ఉద్యోగులకు అనుకూలంగా ప్రభుత్వానికి సూచనలు సమర్పించనున్నట్లు తెలిపారు. సంఘం జిల్లా కార్యదర్శి విల్సన్‌పాల్, ఉపాధ్యక్షుడు వెంకటేశ్వరరావు, సంయుక్త కార్యదర్శి దినేష్ పాల్గొన్నారు.

వ్యవసాయ రుణాల అందజేత

నిడదవోలు: సెంట్రల్ బ్యాంకు ఆఫ్ ఇండియా చేపట్టిన మెగా వ్యవసాయ రుణ ప్రోత్సాహక కార్యక్రమంలో భాగంగా విశాఖపట్నం రీజియన్ పరిధిలోని బ్యాంక్ శాఖల్లో నెల రోజుల్లో రూ.39 కోట్ల రుణాలు ఇవ్వాల్సి ఉండగా.. రూ.55 కోట్ల వరకు రుణాలు అందించినట్లు విశాఖపట్నం రీజియన్ సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా డిప్యూటీ జనరల్ మేనేజర్ ఏవీ రమణమూర్తి తెలిపారు. నిడదవోలు కొత్తపల్లి శ్రీరాములు, కనకమ్మ లయన్స్ ఆడిటోరియంలో శుక్రవారం మెగా వ్యవసాయ రుణ ప్రోత్సాహక కార్యక్రమాన్ని నిర్వహించారు. వ్యవసాయశాఖ ఏడీ సీహెచ్ శ్రీనివాసరావు, జిల్లా రైస్‌మిల్లర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు ఉండవల్లి సత్యనారాయణ, కొవ్వూరు రైస్‌మిల్లర్స్ అసోసియేషన్ అధ్యక్షులు సుంకవల్లి రమేష్, చీఫ్ మేనేజర్ గోపాలకృష్ణ గోఖలే, పలువురు మేనేజర్లు, రైతులు పాల్గొన్నారు.

మేమున్నాం.. మీకు తోడుగా

ఉ॥ 10 - మ॥ 1 మీరు సంప్రదించాల్సిన ఫోన్ నంబర్లు
మండపేట: 80085 74183 ద్వారపూడి: 98490 93850
అనపర్తి: 95333 66637 అంగర: 97044 16418
రాయవరం: 80085 74185

దోమలతో ఇబ్బందులు

సమస్య: మండపేట మండలం ద్వారపూడి ఇందిరమ్మకాలనీలో దోమల బెడద తీవ్రంగా ఉంది. దోమకాట్లతో రోగాల పాలవుతున్నాం. - బి.అర్జున్, ద్వారపూడి

సమాధానం: సమస్యను పంచాయతీ కార్యదర్శి ఆకుల రమణకు తెలియజేయగా వెంటనే స్పందించారు. కాలనీలో దోమల మందు పిచికారీ చేయించారు. - న్యూస్‌టుడే, ద్వారపూడి

మురుగు సమస్యకు పరిష్కారం

సమస్య: మండపేట మండలం అర్తమూరు పెద్దనూతివీధి మురుగు కాలువలో వ్యర్థాలు పేరుకుపోయాయి. - సీహెచ్.సూర్య, అర్తమూరు

పరిష్కారం: సమస్యను ఇన్‌ఛార్జి పంచాయతీ కార్యదర్శి ఎం.శ్రీనివాస్‌కు తెలియజేయగా స్పందించారు. సిబ్బందిని పంపించి వ్యర్థాలు తొలగించే పనులు చేయించారు. - న్యూస్‌టుడే, ద్వారపూడి

శివుని వైభవం చూడాల్సిందే..

ప్రసిద్ధ ఆలయాల్లో ప్రత్యేక ఏర్పాట్లు

మండపేట గ్రామీణం, న్యూస్‌టుడే: మహాశివరాత్రి ఉత్సవాలకు మండపేట మండలంలోని శైవక్షేత్రాలు ముస్తాబయ్యాయి. ఆదివారం మహాశివరాత్రి సందర్భంగా భక్తులకు దర్శన ఏర్పాట్లు చేస్తున్నారు. ఏడిద గ్రామంలోని సంగమేశ్వరస్వామి దేవస్థానం, తాపేశ్వరంలోని ఉమాఅగస్త్యేశ్వరస్వామి దేవస్థానం, అర్తమూరులోని ఉమా సమేత అగస్త్యేశ్వరస్వామి దేవస్థానం శివరాత్రి పర్వదినానికి సిద్ధమయ్యాయి.

ఏడిద గ్రామంలో..

మండలంలోని ఏడిద గ్రామంలో సంగమేశ్వర స్వామి ఆలయానికి 1100 ఏళ్ల చరిత్ర ఉంది. శివలింగాన్ని ఇంద్రుడు ప్రతిష్ఠించాడని ప్రతీతి. 1913 సంవత్సరంలో స్వామివారికి భట్రాజులు సమర్పించిన పురాతన కంచు లోహ గంటను మహాశివరాత్రి రోజున భక్తుల దర్శనార్థం ఉంచుతారు. ఆలయంలో సుబ్రహ్మణ్యేశ్వర స్వామి, విశ్వేశ్వరస్వామి, వేణుగోపాలస్వామి ఉప ఆలయాలు ఉన్నాయి. మహాశివరాత్రి రోజున తీర్థము, నిత్యాగ్ని హోత్రం, బలిహరణ తదితర పూజలు నిర్వహిస్తారు.

తాపేశ్వరంలో..

అగస్త్య మహర్షి ప్రతిష్ఠించిన పంచ అగస్త్యేశ్వర ఆలయాల్లో తాపేశ్వరంలోని అగస్త్యేశ్వర దేవస్థానం ఒకటి. ఇక్కడ స్వామివారు పశ్చిమ ముఖంగా భక్తులకు దర్శనమిస్తారు. స్వామివారికి ఉత్తరంగా తుల్యభాగ నది ప్రవహించడం ఇక్కడ ప్రత్యేకత. కాశీలో శివుడు ఏ విధంగా ఉంటారో ఇక్కడ అలాగే స్వామి కనిపిస్తారని భక్తుల నమ్మకం. గర్భగుడిలో శివుని విగ్రహం పక్కనే పార్వతీదేవి అమ్మవారి విగ్రహం ఉంటుంది. స్వామివారి కల్యాణోత్సవాలు ఆరు రోజులు పాటు జరుగతాయి.

ఏడిదలోని శ్రీసంగమేశ్వరస్వామి

అర్తమూరులో..

అగస్త్య మహర్షి ప్రతిష్ఠించిన పంచ అగస్త్యేశ్వర ఆలయాల్లో అర్తమూరు క్షేత్రం ఒకటి. ఇక్కడ శివాలయంతో పాటు రుక్మిణీ సత్యభామ సమేత వేణుగోపాలస్వామి ఆలయం, సిద్ధి బుద్ధి సమేత విఘ్నేశ్వరాలయం, వేంకటేశ్వరస్వామి ఆలయం, ఆంజనేయస్వామి దేవస్థానం ఉప ఆలయాలు దర్శనమిస్తాయి. ఈ శివాలయం చాలా ప్రాచీనమైనది. అగస్త్యేశ్వరస్వామికి నిత్య అర్చనలు, అభిషేకాలు నిర్వహిస్తారు. మహాశివరాత్రికి ప్రత్యేక పూజలు జరుగుతాయి.

శైవక్షేత్రాల్లో సమీక్ష

రాయవరం: మండలంలోని అష్ట సోమేశ్వరాలయాలైన సోమేశ్వరం, వెంటూరు శైవక్షేత్రాల్లో ఆదివారం మహాశివరాత్రి వేడుకల్లో భద్రత, దర్శన ఏర్పాట్లపై అధికారులు శుక్రవారం సమీక్ష నిర్వహించారు. సోమేశ్వరంలోని బాలాత్రిపురసుందరీ సమేత సోమేశ్వరస్వామి ఆలయ ప్రాంగణంలో తహసీల్దార్ బీవీభాస్కర్ అధ్యక్షతన జరిగిన సమావేశంలో పలు అంశాలపై చర్చించారు. భక్తుల దర్శనాలకు ఆలయంలో ఏర్పాట్లు, తాగునీరు, మాచవరం పంట కాల్వ స్నానఘట్టాల వద్ద దుస్తులు మార్చుకునేందుకు తాత్కాలిక ఏర్పాట్లు, వైద్య శిబిరం ఏర్పాటుపై అభిప్రాయాలు సేకరించారు. ఎస్సై డి. సురేష్‌బాబు మాట్లాడుతూ సోమేశ్వరం వంతెన కూడలి నుంచి ఆదివారం భారీ వాహనాల రాకపోకలను మళ్లించి ట్రాఫిక్‌ను నియంత్రించేందుకు ప్రత్యేక సిబ్బందిని ఏర్పాటు చేస్తున్నామని వివరించారు. కార్యక్రమంలో సర్పంచి ఆరీఫ్, అమలాపురం పార్లమెంటరీ తెదేపా ఉపాధ్యక్షుడు వైఆర్కే పరమహంస, వివిధ శాఖల అధికారులు, ఉత్సవ కమిటీ సభ్యులు పాల్గొన్నారు.

ఏకాదశ రుద్రులుగా..

మండపేట: మహాశివరాత్రి సందర్భంగా నియోజకవర్గంలోని పలు శివాలయాల్లో దర్శన ఏర్పాట్లు పూర్తిచేశారు. కపిలేశ్వరపురం మండలంలోని వల్లూరు, రాయవరం మండలంలోని చెల్లూరు గ్రామాల్లోని పంచ అగస్త్యేశ్వరాలయాల్లో భక్తుల దర్శనానికి ఏర్పాట్లు పూర్తిచేశారు. శివరాత్రి సందర్భంగా సాధారణ భక్తులతో పాటు అయ్యప్పదీక్ష చేపట్టినవారు, శివదీక్ష భక్తులు తప్పనిసరిగా పంచ అగస్త్యేశ్వరాలయాలు దర్శనం చేసుకుంటారు. మండపేట పట్టణం పరిధిలోని పెదకాలువ వద్ద ఏకాదశ రుద్రులు ఆలయం వద్ద దర్శనాలు, పుణ్యస్నానాలకు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. స్నానాలు ఆచరించే సమయంలో ప్రమాదాలు జరగకుండా రెవెన్యూ, పోలీసు సిబ్బంది గస్తీ ఏర్పాటు చేయనున్నారు.

పది విద్యార్థుల సామర్థ్యాల పరిశీలన

రాయవరం, న్యూస్‌టుడే: రాయవరం మండలం సోమేశ్వరంలోని జడ్పీ ఉన్నత పాఠశాలను డా.బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా సమగ్ర శిక్ష అకడమిక్ మానిటరింగ్ అధికారి (ఏఎంవో) పి.రాంబాబు శుక్రవారం సందర్శించారు. పాఠశాల బాధ్య ప్రధానోపాధ్యాయురాలు పి.మాధవి ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న పదో తరగతి ప్రత్యేక తరగతులు పరిశీలించారు. ఈ సందర్భంగా విద్యార్థులనుద్దేశించి ఆయన మాట్లాడుతూ క్లిష్టమైన పాఠ్యాంశాలపై సందేహాలను సంబంధిత ఉపాధ్యాయులను సంప్రదించి నివృత్తి చేసుకోవాలన్నారు. పరీక్షలపై భయాన్ని వీడి స్వేచ్ఛగా సమాధానాలు రాసేలా సన్నద్ధం కావాలని సూచించారు. వంద రోజుల ప్రణాళికలో భాగంగా సీ, డీ గ్రేడ్ విద్యార్థులను మెరుగ్గా తీర్చిదిద్దాలని, అందుకు ప్రత్యేకంగా తర్ఫీదునివ్వాలని ఉపాధ్యాయులకు సూచించారు.

పరీక్షల సన్నద్ధతపై ఉపాధ్యాయులకు సూచనలిస్తున్న ఏఎంవో రాంబాబు

జాతీయస్థాయిలో స్వర్ణ పతకాలు

రంగంపేట, న్యూస్‌టుడే: సైన్స్ ఒలింపియాడ్ ఫౌండేషన్ ఇటీవల నిర్వహించిన వైజ్ఞానిక ప్రదర్శనలో రంగంపేటలోని శ్రీవుండవిల్లి సత్యనారాయణ మెమోరియల్ జడ్పీ ఉన్నత పాఠశాల విద్యార్థులు సత్తా చాటారు. పాఠశాలకు చెందిన 12 మంది జాతీయ స్థాయిలో బంగారు పతకాలు సాధించడంతో వారిని ప్రధానోపాధ్యాయుడు వి.పార్థసారథి శుక్రవారం అభినందించారు. విద్యార్థులు అన్ని రంగాల్లోనూ ప్రావీణ్యం సాధించాలని సూచించారు. వీరికి శిక్షణనిచ్చిన ఉపాధ్యాయులు రమ్యసుధ, భారతిని అభినందించారు.

పందలపాకలో గౌరీశంకరుల వేడుక

కల్యాణం నిర్వహిస్తున్న అర్చకులు

బిక్కవోలు: పందలపాకలోని తుల్యభాగ నదీతీరంలోని శ్రీగౌరీ శంకరుల ఆలయం వద్ద స్వామివారి కల్యాణం శుక్రవారం రాత్రి ఘనంగా నిర్వహించారు. అర్చకులు గరిమెళ్ల గాంధీ ఆధ్వర్యంలో గ్రామానికి చెందిన పెనుగంటి త్రిమూర్తులు, వరలక్ష్మి దంపతులు కల్యాణకర్తలుగా వ్యవహరించారు. కొంకుదురు రహదారిలోని కాశీఅన్నపూర్ణా సమేత శ్రీవిశ్వేశ్వరస్వామి కల్యాణం శుక్రవారం రాత్రి జరిపించారు. కర్రి వీరవెంకట సత్యనారాయణరెడ్డి, మహాలక్ష్మి దంపతులు కల్యాణకర్తలుగా వేడుక నిర్వహించారు. వేదపండితులు రమణశర్మ ఆధ్వర్యంలో స్వామివారి కల్యాణం వైభవంగా సాగింది.

వేడుకగా వీరభద్రస్వామి కల్యాణం

పెదపూడి: పెదపూడిలోని భద్రకాళీ సమేత వీరభద్రేశ్వరస్వామి కల్యాణం శుక్రవారం వైభవంగా నిర్వహించారు. అర్చకులు కె.వెంకట్రావు ఆధ్వర్యంలో స్వామివారికి పంచామృతాభిషేకాలు జరిపించారు. అనంతరం గ్రామోత్సవం కనులపండువగా సాగింది. గణపతిపూజ, రక్షాబంధనం, కన్యాదానం, సుముహూర్తం, మాంగళ్యపూజ, మాంగళ్యధారణ, తలంబ్రాల ఘట్టాలను భక్తులకు వివరిస్తూ కల్యాణక్రతువును ముగించారు.

వీరబ్రహ్మేంద్రస్వామి ఆలయంలో..

అంగర: కపిలేశ్వరపురం గాంధీసెంటర్‌లోని గోవిందమాంబ సమేత వీరబ్రహ్మేంద్రస్వామివారి కల్యాణోత్సవాల్లో శుక్రవారం ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ అర్చకులు కాలదరి కృష్ణభగవాన్ ఆధ్వర్యంలో కాగిత సూరిబాబు, పద్మావతి దంపతులు కల్యాణోత్సవాన్ని శాస్త్రోక్తంగా నిర్వహించారు.

ప్రత్యేక అలంకరణలో వీరభద్రస్వామి

పెద్దమ్మతల్లికి ప్రత్యేక పూజలు

మండపేట గ్రామీణం: మండపేట ఏడిదరోడ్డులో ప్రసిద్ధిచెందిన పెద్దమ్మతల్లికి శుక్రవారం విజయ ఏకాదశి సందర్భంగా ప్రత్యేకపూజలు నిర్వహించారు. మహిళలు కుంకుమపూజలు చేసి మొక్కులు చెల్లించుకున్నారు. దేవస్థానం ఛైర్మన్ వాలిన వీరబాబు ఆధ్వర్యంలో అన్న సమారాధన ఏర్పాటుచేశారు. మండిపూడి చంద్రశేఖర్, కేతిన శ్రీనివాస్, అడ్డాల సత్తిబాబు పాల్గొన్నారు.

సమైక్యంగా సమస్యలకు పరిష్కారం

రంగంపేట, న్యూస్‌టుడే: దళిత, బీసీ, గిరిజన, మైనార్టీల సమస్యలను సమైక్యంగా కృషిచేసి పరిష్కరించుకుందామని రంగంపేట మండల దళిత, బీసీ, ఎస్టీ, మైనార్టీల సంఘం నాయకులు తెలిపారు. శుక్రవారం రంగంపేటలోని శ్రీప్రియ రాయల్ ఫంక్షన్ హాలు సత్రంలో నిర్వహించిన సమావేశంలో ఈ మేరకు తీర్మానించారు. దళిత, బీసీ, గిరిజనులు ఎదుర్కొంటున్న సమస్యలపై నాయకులు గంగాధర్, వేము చిరంజీవి, మట్టపర్తి రమేష్‌కృష్ణ మాట్లాడారు. ఈ సందర్భంగా కేక్ కోసి పరస్పరం తినిపించుకున్నారు. జయహో నినాదాలు చేశారు.

రంగంపేటలో నినాదాలు చేస్తున్న సంఘం ప్రతినిధులు

నేడు విశ్రాంత ఉద్యోగుల సమావేశం

మండపేట, న్యూస్‌టుడే: విశ్రాంత ఉద్యోగుల సమావేశాన్ని శనివారం మధ్యాహ్నం 3 గంటలకు జిల్లా పరిషత్ బాలికోన్నత పాఠశాలలో నిర్వహిస్తామని సంఘం అధ్యక్షుడు దేవళ్ల సత్యనారాయణ, కార్యదర్శి పెంకే గోవిందరావు తెలిపారు. ఆర్థిక ప్రయోజనాల బకాయిలు, నూతన ఆదాయపన్ను వివరాలపై చర్చించనున్నట్లు వివరించారు. అనంతరం నూతన కార్యవర్గ ఎన్నిక నిర్వహిస్తామని సభ్యులంతా హాజరుకావాలని కోరారు.

వైకాపా జిల్లా ఉపాధ్యక్షుడిగా వీరబాబు

మండపేట గ్రామీణం, న్యూస్‌టుడే: మండపేట మండలం పాలతోడు గ్రామానికి చెందిన పిల్లా వీరబాబును వైకాపా కోనసీమ జిల్లా ఉపాధ్యక్షుడిగా నియమించారు. గతంలో మండల అధ్యక్షుడిగా ఆయన పనిచేశారు. మండల ఉపాధ్యక్షులుగా గండుమేను శ్రీనివాస్, ఎడ్ల రవికుమార్, ప్రధాన కార్యదర్శులుగా తిరుమల శ్రీను, తాతపూడి రాజేష్, గుండి సూర్యవెంకట ప్రకాశరావు, నల్లమిల్లి రామచంద్రారెడ్డి నియమితులయ్యారు. కార్యదర్శులుగా సనగన శ్రీను, ముత్యాల కోటేశ్వరరావు, పిల్లా సూర్యనారాయణ, వేగిరాజు సురేష్, గండి స్వతంత్ర రాజ్‌కుమార్ నియమితులయ్యారు.

త్వరితగతిన ఈకేవైసీ పూర్తిచేయాలి

కాజులూరు, న్యూస్‌టుడే: ఈకేవైసీ నమోదు త్వరితగతిన పూర్తిచేయాలని వ్యవసాయ శాఖ కాకినాడ జిల్లా జాయింట్ డైరెక్టర్ ఎస్.విజయ్‌కుమార్ ఆదేశించారు. శుక్రవారం మండలంలోని గొల్లపాలెంలో వరి పొలాలను ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ రైతుల కోసం రూపొందించిన యాప్‌ను రైతులు ఉపయోగించుకునేలా అవగాహన కల్పించాలన్నారు. ఎవరి పంటను వారే నమోదు చేసుకోవడమే కాకుండా వ్యవసాయ శాఖ అందించే సమాచారాన్ని ముందుగా తెలుసుకోవచ్చన్నారు. రైతు సేవా కేంద్రాల సిబ్బందిని సంప్రదించి వెంటనే వివరాలు నమోదు చేయించుకోవాలన్నారు. కార్యక్రమంలో కరప ఏడీ కె.బాబూరావు, మండల వ్యవసాయాధికారి వి.అశోక్, వ్యవసాయ విస్తరణ అధికారులు, గ్రామ వ్యవసాయ సహాయకులు, రైతులు పాల్గొన్నారు.

రైతులకు సూచనలు చేస్తున్న వ్యవసాయాధికారులు

పర్యావరణ పరిరక్షణకు 'వనసేవ'

కడియం, న్యూస్‌టుడే: గ్రామాల్లో పేరుకుపోతున్న ప్లాస్టిక్ భూతాన్ని తరిమికొట్టేందుకు వనసేవ సమితి స్థాపించినట్లు కార్యవర్గ సభ్యుడు అడ్డగళ్ల లక్ష్మణ్ పేర్కొన్నారు. దుళ్లలో గ్రామపెద్దలు, వనసేవ సమితి సభ్యుల ఆధ్వర్యంలో ప్లాస్టిక్ నివారిద్దాం... పర్యావరణాన్ని కాపాడుదాం అంటూ నినాదాలు చేశారు. భావితరాల ఉనికి ప్రశ్నార్థకం కాకుండా ఆరోగ్యకరమైన వాతావరణం అందించడమే లక్ష్యంగా ప్రతిఒక్కరూ పనిచేయాలని తీర్మానించారు. పార్టీలకు అతీతంగా గ్రామాభివృద్ధిలో తోడ్పాటు అందిస్తామన్నారు. కార్యక్రమంలో సర్పంచి కొండపల్లి పట్టియ్య, ఉపసర్పంచి తోకల శ్రీను, మాజీ సర్పంచి గుఱ్రపు సత్యనారాయణ, సూరపురెడ్డి భరత్, ముమ్మిడి దేవి, తూము శ్రీను, చిట్టూరి వెంకన్న, ఈదర నందబ్బు, యన్నమని లక్ష్మీపతి పాల్గొన్నారు.

పూత బాగుందే..!

మామిడి దిగుబడిపై కోటి ఆశలు

బిక్కవోలు, న్యూస్‌టుడే: మామిడి, జీడిమామిడి పంటలు ఇటీవల కాలంలో రైతులకు పెద్దగా ఆశాజనకంగా లాభాలివ్వడం లేదు. తెగుళ్లు, పురుగు పట్టి రైతులను ఆర్థికంగా ఇబ్బందులకు గురిచేస్తున్నాయి. దీనికి తగ్గట్టు ధరల్లో వ్యత్యాసం కూడా రైతు ఆశలపై నీళ్లు జల్లుతోంది. రాజమహేంద్రవరం రెవెన్యూ డివిజన్‌లో 4,370 హెక్టార్లలో మామిడి, 6,376 హెక్టార్లలో జీడిమామిడి పంటలు సాగులో ఉన్నాయి. ఏటా పూత విరగబూస్తున్నా కాపు ఆశాజనకంగా ఉండటం లేదు. గతేడాది పూత బాగున్నా దిగుబడికి వచ్చేసరికి అంతంత మాత్రంగానే ఉందని రైతులు చెబుతున్నారు. మామిడి సరాసరి దిగుబడి 54,630 టన్నులు రావాల్సి ఉండగా అంతకన్నా తక్కువ వచ్చిందని ఆవేదన చెందుతున్నారు. మామిడిని పట్టి పీడించే వాటిలో పండుఈగ, బొడ్డుకింద మచ్చమామిడి దెబ్బతీస్తున్నాయి. జీడిమామిడి విషయంలో టీదోమతో పూల దశలోనే రాలిపోయి దిగుబడి తగ్గిపోతోంది. ధరల విషయంలో గతేడాది ప్రారంభంలో టన్ను రూ.12,000 పలికిన పంట చేతికివచ్చేసరికి రూ.7,500 పడిపోయిందని అన్నదాతలు పేర్కొన్నారు. కల్వటరు కాయలుగా పిలిచే మామిడి టన్ను ప్రారంభంలో రూ.8000 పలికినా క్రమంగా తగ్గి రూ.4000 చేరింది. జీడిమామిడి పంట కూడా దీనికి భిన్నంగా లేదు. టీదోమ ఇతర తెగుళ్లతో దిగుబడి గణనీయంగా తగ్గిపోయింది. ఎకరాకు 200 కిలోల దిగుబడి కూడా రాలేదని అన్నదాతలు ఆవేదన చెందుతున్నారు.

జిల్లాలో మామిడి, జీడిమామిడి పంటల విస్తీర్ణం (హెక్టార్లలో), దిగుబడి (టన్నుల్లో)

మండలం	మామిడి	దిగుబడి	జీడిమామిడి	దిగుబడి
అనపర్తి	52.01	650.14	49.92	62.40
బిక్కవోలు	79.45	993.03	169.81	212.26
రంగంపేట	356.33	4454.13	1516.00	1895.00
రాజానగరం	402.22	5027.75	2913.87	3642.34
కోరుకొండ	1825.34	22815.75	710.79	888.49
గోకవరం	1438.15	17976.88	940.83	1176.04

విరగబూసిన పూత

ఈ ఏడాదిలో ఆశాజనకం..

గత ఏడాదిలో ఎలా ఉన్నా ఈ ఏడాది పూత బాగుందని రైతులు సంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే చాలా తోటల్లో పూత విరగబూసింది. జీడిమామిడి కూడా ఆశాజనకంగా ఉంది. ఈపూత పిందెగా మారి కాయలు ఎదిగి పంటగా చేతికి రావాలని రైతులు ఆశిస్తున్నారు. ఒకవేళ నష్టం ఎదురైతే మండలాన్ని యూనిట్‌గా తీసుకుని బీమా చెల్లిస్తారని దీనివల్ల అంతగా ఉపయోగం ఉండటం లేదని రైతులు అభిప్రాయపడుతున్నారు.

బాబా మాలధారుల భిక్షాటన దీక్ష

బిక్కవోలు: ఆంధ్రా శిర్డీగా ప్రసిద్ధిచెందిన బలభద్రపురం సాయిబాబా దేవాలయం వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని మాలధారణ చేసిన బాబా భక్తులు మూడు రోజులుగా గ్రామంలో భిక్షాటన చేస్తున్నారు. బాబా తన జీవితకాలమంతా ఇలా భిక్షతోనే జీవించడంతో బాబా మాలధారణ సమయంలో భక్తులు గ్రామంలో భిక్షాటన చేస్తారు. శుక్రవారంతో ఈ కార్యక్రమం ముగిసింది. ఇలా కొంత మొత్తంలో నగదు, 7.5 క్వింటాళ్ల బియ్యం వచ్చాయని ఆలయ కమిటీ సభ్యులు సత్తి సుబ్బారెడ్డి తెలిపారు. ఈనెల 17వ తేదీన నిర్వహించే అన్న సమారాధనలో ఈ బియ్యం వాడతామని, నగదు వార్షికోత్సవానికి ఖర్చు చేస్తామని ఆయన తెలిపారు.

భిక్షాటన చేస్తున్న బాబా మాలధారులు

రైతుల ఖాతాలకు వడ్డీ జమ

హుకుంపేట: హుకుంపేటలోని ప్రాథమిక వ్యవసాయ పరపతి సంఘంలో 2024-25 సంవత్సరంలో 701 మంది రైతులు తీసుకున్న వ్యవసాయ పెట్టుబడి రుణాలకు 3 శాతం వడ్డీ వచ్చిందని సొసైటీ అధ్యక్షుడు బొప్పన శ్రీనివాస్ ఓ ప్రకటనలో శుక్రవారం తెలిపారు. రూ.21.13 లక్షల వడ్డీని జిల్లా సహకార కేంద్ర బ్యాంకులోని రైతుల సేవా ఖాతాలకు రాయితీ జమచేస్తామని పేర్కొన్నారు

ట్రాఫిక్ పద్మవ్యూహం

రాజానగరం, న్యూస్‌టుడే: దివాన్ చెరువులో ప్రధాన కూడలిలో జాతీయ రహదారిపై ట్రాఫిక్ పద్మవ్యూహాన్ని తలపిస్తోంది. ప్రస్తుతం దివాన్‌చెరువు వద్ద పైవంతెన నిర్మాణానికి చర్యలు చేపట్టారు. ఇందుకోసం జాతీయ రహదారికి ఇరువైపులా సర్వీసు రోడ్డు నిమిత్తం ప్రభుత్వం సేకరించిన స్థలంలోని కట్టడాలు, భవనాలు తొలగించి మేజర్ డ్రెయిన్లు నిర్మిస్తున్నారు. దానిని అనుసరించి సర్వీసు రోడ్డు నిర్మించారు. ఈ కారణంగా ఇప్పటికే వాహనాల రద్దీతో ఇరుకుగా మారింది. ఈ కూడలికి ఓవైపు నుంచి ఆరు గ్రామాలకు చెందిన ప్రజలు, మరోవైపు నుంచి నాలుగైదు గ్రామాలకు చెందిన వారు వస్తారు. ఉదయం, సాయంత్రం వేళల్లో విద్యార్థులు, ఉద్యోగులు, వ్యాపారులు అధిక సంఖ్యలో ఇటు రాజమహేంద్రవరం వైపు, అటు కాకినాడ, తుని వైపునకు ఈ కూడలి మీదుగానే రాకపోకలు సాగిస్తారు. దీంతో విపరీతమైన రద్దీ నెలకొంటోంది. రోడ్డు దాటి అవతల వైపునకు వెళ్లాలంటే ప్రాణాలు అరచేత పట్టుకోవాల్సి వస్తోందని వృద్ధులు, మహిళలు ఆందోళన చెందుతున్నారు. ట్రాఫిక్ కానిస్టేబుల్ కూడా ఉండకపోవడంతో పరిస్థితి మరీ దయనీయంగా ఉంటోంది. రద్దీ సమయాల్లో వాహనాలను క్రమబద్ధీకరించేందుకు పోలీసులు చర్యలు తీసుకోవాలని గ్రామస్థులు కోరుతున్నారు.

దివాన్‌చెరువు కూడలిలో అడ్డదిడ్డంగా వాహనాలు

విద్యుత్తు స్తంభాలపై కేబుళ్లు తొలగించాలి

మండపేట, న్యూస్‌టుడే: మండపేట పట్టణంలోని కేబుల్ ఆపరేటర్లు ఇష్టానుసారంగా విద్యుత్తు స్తంభాలపై ఏర్పాటు చేసిన తీగలను వెంటనే తొలగించాలని మున్సిపల్ కమిషనర్ టి.వి.రంగారావు ఆదేశించారు. శుక్రవారం తన ఛాంబర్‌లో మున్సిపల్ అధికారులతో పాటు కేబుల్ ఆపరేటర్లతో ఆయన సమావేశం నిర్వహించారు. ఇటీవల ప్రకాశం జిల్లాలో కేబుల్ ఆపరేటర్ల నిర్లక్ష్యం కారణంగా తీగలు తగిలి ఓ ఉపాధ్యాయుడు మృతి చెందారని పేర్కొన్నారు. అలాంటి ఘటనలు స్థానికంగా జరగకుండా తగిన చర్యలు చేపట్టాలని సూచించారు. వారం రోజుల్లో తొలగించకపోతే మున్సిపల్ సిబ్బంది వాటిని తొలగించి ఆయా సంస్థలకు జరిమానా విధిస్తారని హెచ్చరించారు. ప్రమాదకరంగా వదిలేసిన కేబుళ్లను గుర్తిస్తే సమీప సచివాలయాల్లో ఫిర్యాదు చేయాలని కోరారు. కార్యక్రమంలో డీఈ కె.శ్రీనివాస్, ఏఈలు పవన్, అలేఖ్య, పట్టణ ప్రణాళిక అధికారి శ్రీరమ్య, శానిటరీ ఇన్‌స్పెక్టర్ ఎం.సత్తిరాజు తదితరులు పాల్గొన్నారు.

అధికారులతో మాట్లాడుతున్న కమిషనర్ రంగారావు

శ్రీకాళహస్తీశ్వర, భీమేశ్వరస్వాములకు కల్యాణ కొబ్బరిబొండాలు

పెదపూడి, న్యూస్‌టుడే: పెదపూడి మండలం జి.మామిడాడకి చెందిన సూక్ష్మ కళాకారుడు, వ్యాయామోపాధ్యాయుడు ద్వారంపూడి యువరాజారెడ్డి మహాశివరాత్రి మహోత్సవాలను పురస్కరించుకుని స్వామివారి కల్యాణోత్సవాలకు అలంకృత కొబ్బరిబొండాలను సమర్పించారు. శ్రీకాళహస్తిలోని జ్ఞానప్రసూనాంబ సమేత కాళహస్తీశ్వరుని ఆలయానికి, పెదపూడి మండలం జి.మామిడాడ శివారు లక్ష్మీనరసాపురం మాణిక్యాంబ సమేత భీమేశ్వరస్వామి కల్యాణ మహోత్సవాలకు వీటిని అందించారు. శ్రీకాళహస్తీశ్వరునికి స్థానికులు మేడపాటి వెంకటకృష్ణారెడ్డి, ఆధ్వర్యంలో అక్కడి కార్యదర్శి టి.బాపిరెడ్డి, అర్చకులు ప్రభాకరశర్మలకు అందిస్తామన్నారు. జి.మామిడాడలో అర్చకులకు సమర్పిస్తానని పేర్కొన్నారు. మహాశివరాత్రి అనంతరం ఈనెల 17వ తేదీన నిర్వహించే కల్యాణ మహోత్సవంలో వీటిని వినియోగిస్తారన్నారు.

జి.మామిడాడకు చెందిన యువరాజారెడ్డి తయారుచేసిన కల్యాణ కొబ్బరిబొండాలు

దండు మారెమ్మతల్లికి వెండి ఆభరణాలు

రాయవరం: కోరిన కోర్కెలు తీర్చే కల్పవల్లిగా భక్తుల నీరాజనాలందుకుంటున్న వెంటూరు గ్రామదేవత దండు మారెమ్మతల్లికి శుక్రవారం దాతలు 5 కేజీల వెండి ఆభరణాలు అందించారు. వేదపండితుల ఆధ్వర్యంలో దాతలు విప్పర్తి సత్యనారాయణ, కమలారత్నం దంపతులు బహూకరించిన రజిత ఆభరణాలకు సంప్రోక్షణ పూజలు నిర్వహించిన అనంతరం అమ్మవారికి అలంకరించారు. ఆలయానికి రూ.15 లక్షల విలువైన ఆభరణాలు అందించిన దాతలు, కాకినాడ సీపోర్ట్ జనరల్ మేనేజర్ మెర్ల మురళీధర్‌ను పాలకవర్గ సభ్యులు సత్కరించారు. ముత్యాల దొరన్న స్మృత్యర్థం జోగి వరప్రసాద్ నేతృత్వంలో అన్న సమారాధన ఏర్పాటుచేశారు. కమిటీ సభ్యులు రిమ్మలపూడి వేణుగోపాలదొర, గొడితి సత్యం, ముత్యాల వీరబాబు, చెల్లూరు సహకార సంఘం అధ్యక్షుడు దేవళ్ల వెంకట్రావు పాల్గొన్నారు.

మారెమ్మతల్లి సన్నిధిలో వెండి ఆభరణాలతో దాతలు, పాలకవర్గ సభ్యులు

ఏడిదలో వైభవంగా రథోత్సవం

మండపేట గ్రామీణం, న్యూస్‌టుడే: మండపేట మండలం ఏడిద గ్రామంలోని స్వయంవర పార్వతీ సంగమేశ్వరస్వామి రథోత్సవం శుక్రవారం వైభవంగా సాగింది. వేదపండితుల మంత్రోచ్చారణల నడుమ రథానికి ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం రథోత్సవాన్ని ప్రారంభించారు. రథచక్రాలను లాగేందుకు భక్తులు పోటీపడ్డారు. భక్తుల కోలాహలం, జయజయధ్వానాల మధ్య రథయాత్ర ఏడిద గ్రామం నుంచి సంగమేశ్వరస్వామి ఆలయం వరకు సాగింది. తెదేపా గ్రామ అధ్యక్షుడు పర్వతిన వీర్రాజు ప్రత్యేకపూజలతో రథోత్సవాన్ని ప్రారంభించారు. ఆలయ అర్చకులు అయినవిల్లి నాగభూషణశర్మ మాట్లాడుతూ సంగమేశ్వరస్వామి రథానికి 108 సంవత్సరాల సుదీర్ఘ చరిత్ర ఉందని, అప్పటి నుంచి అత్యంత వైభవంగా వేడుక నిర్వహిస్తున్నామన్నారు. మంగళవారం స్వామివారికి త్రిశూల స్నానం అనంతరం రథంపై ఏడిద గ్రామానికి తీసుకువస్తామన్నారు. ఆలయ ఈఓ శోభారాణి ఏర్పాట్లను పర్యవేక్షించారు. గ్రామీణ సీఐ పి.దొరరాజు, ఎస్సై వి.కిషోర్ ఆధ్వర్యంలో బందోబస్తు నిర్వహించారు.

(c) eenadu

కనులారా దర్శించి.. కడుపారా భుజించి..

పులిహోర కుంభానికి పూజలు చేస్తున్న జనసేన జిల్లా అధ్యక్షుడు గోవిందరావు, కమిటీ సభ్యులు

భీమవరం ఆధ్యాత్మికం, న్యూస్‌టుడే: భీమవరం ఇలవేల్పు మావుళ్లమ్మ ఆలయ 62వ వార్షిక మహోత్సవాల ముగింపు సందర్భంగా శుక్రవారం అమ్మవారి సన్నిధిలో పులిహోర, వివిధ రకాల మిఠాయిలతో కుంభం పోసి మహానివేదన సమర్పించారు. ప్రధానార్చకుడు మద్దిరాల మల్లికార్జునశర్మ.. జనసేన ఉమ్మడి జిల్లా అధ్యక్షుడు కొటికలపూడి గోవిందరావు, కమిటీ సభ్యులతో ప్రత్యేక పూజలు చేయించి అమ్మవారికి నివేదన సమర్పించిన అనంతరం అన్నసమారాధన ప్రారంభించారు. చివరి రోజు అమ్మవారు అన్నపూర్ణాదేవిగా భక్తులకు దర్శనం ఇచ్చారు. నీరుల్లి కూరగాయ పండ్ల వర్తక సంఘం, ఉత్సవ కమిటీ, దేవస్థానం సంయుక్త ఆధ్వర్యంలో 32 రోజులు ఉత్సవాలు నిర్వహించారు. వివిధ ప్రాంతాల నుంచి అధిక సంఖ్యలో మహిళ భక్తులు తరలివచ్చి క్యూలో బారులు తీరి అన్నప్రసాదం స్వీకరించారు.

అన్నపూర్ణాదేవిగా మావుళ్లమ్మ

249 కేసులు.. రూ.24 కోట్ల బకాయిలు

ఏలూరు కలెక్టరేట్, న్యూస్‌టుడే: జిల్లాలో వివిధ శాఖలకు పన్నుల ద్వారా రావాల్సిన బకాయిలను ఖజానాకు వెంటనే జమ చేయాలని కలెక్టర్ వెట్రిసెల్వి ఆదేశించారు. స్థానిక కలెక్టరేట్‌లో వాణిజ్య పన్నుల సమన్వయ సమావేశం శుక్రవారం నిర్వహించారు. కలెక్టర్ అధ్యక్షత వహించి మాట్లాడారు. వాణిజ్య పన్నులు, పౌర సరఫరాల సంస్థ, గనులు, పోలీసు శాఖలతో సంయుక్త టాస్క్‌ఫోర్స్ ఏర్పాటు చేయాలని, రెవెన్యూ వసూళ్లను ఎప్పటికప్పుడు అధ్యయనం చేస్తూ పురోగతి సాధించాలన్నారు. దీనిపై కలెక్టరేట్‌లో ప్రతి నెలా రెండో వారం సమావేశం నిర్వహించనున్నట్లు చెప్పారు. జిల్లాలో జీఎస్టీ బకాయిలకు సంబంధించి 249 కేసుల ద్వారా రూ.24 కోట్లు రావాల్సి ఉందన్నారు. సరకు ఎగుమతి రవాణా వాహనాల వేబిల్లులు పరిశీలించాలన్నారు. పోలవరం ప్రాజెక్టు పనులు, ఆర్‌అండ్‌ఆర్ ప్యాకేజీ, భారీ, చిన్నతరహా పనులకు గుత్తేదారులకు చెల్లించిన సొమ్ముల తదితరాలను పరిశీలించాలని ఆదేశించారు. ఏఎస్పీ సూర్యచంద్రరావు, డీఆర్వో విశ్వేశ్వరరావు, వాణిజ్య పన్నుల శాఖ కమిషనరు బి.నాగార్జునరావు పాల్గొన్నారు.

వస్తున్నాం ఇవతల.. ఎవరొస్తున్నారో అవతల

- ఆ మలుపుల్లో మృత్యువు తిష్ఠ
- రెండేళ్లలో 10 మంది మృతి

ఈనాడు-ఏలూరు

ఒకటి.. రెండు కాదు.. జిల్లాలో 62 ప్రమాదకర మలుపులు వాహనదారుల ప్రాణాలను హరిస్తున్నాయి. అక్కడ వాహనాలు కనిపించక జరిగిన సంఘటనలు ఎన్నో. 2024, 2025లో 10 నిండు ప్రాణాలు గాల్లో కలవగా 350 మంది క్షతగాత్రులైనట్లు పోలీసు రికార్డులు చెబుతున్నాయి. వాటిలోకి ఎక్కనివి వందల సంఖ్యలో ఉంటాయి.

మండవల్లి- ముదినేపల్లి (తరుగుమూల)

ఇక్కడకు రాగానే వాహనదారులకు ముచ్చెమటలు పడతాయి. ఎదురుగా వచ్చే వాహనం కనిపించదు. సుమారు వంద మీటర్లకు పైగా ఉంటుంది. ఇది సరిచేయాలని మండవల్లికి చెందిన ఓ వ్యక్తి కోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం వేశారు.

జీలుగుమిల్లి మండలం లక్ష్మీపురం

జాతీయ రహదారిపై ప్రమాదకరంగా ఉన్న మలుపులో ఈ మధ్య లారీ ఒకటి పక్కనే ఉన్న రెయిలింగ్‌ను ఢీకొట్టింది. దాని వెనుక వస్తున్న స్కూటరిస్టు ఢీకొని గాయాల పాలయ్యాడు. ఇక్కడ వేగ నిరోధకాలు లేవు. దీనికి సమీపంలో రమణక్కపేట వద్ద మరో మలుపు ఉంది. ఈ రెండు చోట్లా డ్రైవర్లకు తెలిసేలా ఎలాంటి హెచ్చరిక బోర్డులు పెట్టలేదు.

దొరసానిపాడు- రావికంపాడు

- దొరసానిపాడు, యడవల్లి వద్ద మలుపులు దారుణంగా ఉన్నాయి. ఇక్కడ వాహనం ఒక వైపు వంగినట్లు ఉంటుంది. లైటింగ్ లేక రాత్రి వేళ ఎదురుగా వచ్చే వాహనాలు కనిపించక పది రోజులకు ఒకటి, రెండు ప్రమాదాలు జరుగుతున్నాయి. రెండు మాసాల క్రితం యడవల్లి వద్ద భక్తుడి వాహనం అదుపు తప్పి పడి తీవ్ర గాయాలపాలయ్యారు.

చింతలపూడి-ఏలూరు

లింగపాలెం మండలం వెలగలపల్లి వద్ద 100 మీటర్లకు పైగా మలుపు ఉంది. రెండు మాసాల క్రితం లింగపాలెం నుంచి హైదరాబాద్ వెళ్తున్న ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు ఇక్కడ బోల్తా కొట్టగా సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ చనిపోగా ఎనిమిది మందికి తీవ్ర గాయాలయ్యాయి. అదే ప్రదేశంలో నెల క్రితం ఆర్టీసీ బస్సు పక్కనే ఉన్న తుప్పల్లోకి దూసుకెళ్లింది. ఎవరికీ ఏం కాకపోవటంతో ఊపిరి పీల్చుకున్నారు.

వాహనదారులకు సూచనలు

- ఓవర్ టేక్ చేయకూడదు.
- చాలా నెమ్మదిగా వెళ్లాలి.
- సిగ్నల్ లైట్ వేయాలి.
- హారన్ మోగించాలి.

యంత్రాంగం ఇవి చేయాలి

- 300 మీటర్ల ముందు హెచ్చరిక బోర్డులు పెట్టాలి.
- అవసరమైన చోట్ల బారికేడ్లు ఏర్పాటు చేయాలి.
- వేగ నిరోధకాలు, స్ట్రిప్స్ వంటివి నిర్మించాలి
- రహదారిపై వేగ సూచికలు పెట్టాలి.
- లైటింగ్ సౌకర్యం కల్పించాలి.

రెండు మాసాల క్రితం అన్ని రహదారుల్లో రవాణా, పోలీసు, ఎన్‌హెచ్, ఆర్‌అండ్‌బీ అధికారులు బృందంగా ఏర్పాటై ప్రమాదాలపై అధ్యయనం చేశాం. మలుపుల వద్ద హెచ్చరిక బోర్డులు, వేగ నిరోధకాలు, బారికేడ్లు పెట్టాలని నిర్ణయించాం. త్వరలో వాటిని ఏర్పాటు చేస్తాం.

- కరీం, జిల్లా రవాణా అధికారి

జంగమ కుల అవివాహితులకు సువర్ణావకాశం

నేడు, రేపు జంగమ కుల వధూవరులకు ఈనాడు పెళ్లిపందిరి ఉచిత ప్రొఫైల్ రిజిస్ట్రేషన్ కార్యక్రమం

తెలుగింటి వివాహ పరిచయాలకు ఆత్మీయ వేదిక అయిన ఈనాడు పెళ్లిపందిరి, **జంగమ** కుల అవివాహిత వధూవరులకు ఉచిత ప్రొఫైల్ రిజిస్ట్రేషన్ కార్యక్రమం నిర్వహిస్తోంది. వివాహం కోసం ఎదురుచూస్తున్న వారు, సంబంధిత కుటుంబీకులు **నేడు (14 ఫిబ్రవరి 2026, శనివారం), రేపు (15 ఫిబ్రవరి 2026, ఆదివారం) ఉదయం 9 గం. నుంచి సాయంత్రం 5.30 గం. వరకు** తమ ప్రొఫైల్‌ను ఉచితంగా రిజిస్టర్ చేసుకోవచ్చు.

మరిన్ని వివరాలకు **9247528829 & 9550128306** ఫోన్ నంబర్లను సంప్రదించవచ్చు.

ఉచిత ప్రొఫైల్ రిజిస్ట్రేషన్ ఫోన్ మరియు యాప్ ద్వారా కూడా చేసుకోవచ్చు. రిజిస్ట్రేషన్ చేయదలచిన వధూవరుల బయోడేటా, ఫోటోలు పైన తెలిపిన ఫోన్ నంబర్లకు సంప్రదించి వాట్సాప్ ద్వారా పంపవచ్చు.

చిరునామా: ఈనాడు లోకల్ ఆఫీస్, హోటల్ గ్రాండ్ ఆర్య & మార్గదర్శి రోడ్డు, నరసింహారావు పేట, ఏలూరు

17న ఉద్యోగ మేళా

ఏలూరు అర్బన్, న్యూస్‌టుడే: స్థానిక ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో జవహర్ నాలెడ్జి కేంద్రం ఆధ్వర్యాన 17న ఉదయం 10 గంటలకు ఉద్యోగమేళా నిర్వహిస్తున్నట్లు ప్రధానాచార్యుడు గిరిబాబు తెలిపారు. వివిధ ప్రైవేటు సంస్థల్లో ఖాళీల భర్తీకి మేళా నిర్వహిస్తున్నామని, ఇంటర్, ఐటీఐ, డిగ్రీ, ఇంజినీరింగ్ విద్యార్థులు రావొచ్చన్నారు.

తులసిమాలలకు.. కొబ్బరికాయకి ఎమ్మార్పీనా?

- శ్రీవారి కొండపై భక్తుల నిలువు దోపిడీ
- అధిక ధరలకు విక్రయిస్తున్నా పట్టించుకోని అధికారులు

ద్వారకాతిరుమల, న్యూస్‌టుడే: ద్వారకాతిరుమల శ్రీవారి ఆలయంతో పాటు ఉపాలయాల్లో భక్తులు నిలువు దోపిడీకి గురవుతున్నారు. క్షేత్రంలో అడుగుపెట్టిన దగ్గర నుంచి తిరిగి వెళ్లే వరకు వ్యాపారులు ఎక్కువ ధరలతో వారిని దోచుకుంటున్నారు. అయినా అధికారులు చోద్యం చూస్తున్నారు. ఇదేంటని ప్రశ్నించిన భక్తులపై వ్యాపారులు విరుచుకుపడుతున్నారు. దాడులు చేస్తున్నారు.

పూజా సామగ్రి విక్రయించే దుకాణాలు

గతంలో పూజా సామగ్రికి సంబంధించి ప్రతి వస్తువుకు దేవస్థానమే ధర నిర్ణయించేది. గుత్తేదారులు పాట దక్కించుకున్నాక ఆయా దుకాణాల ముందు దేవస్థానం ధరల పట్టికను ఏర్పాటు చేసేది. వాటి మేరకే భక్తులకు విక్రయించేవారు. ప్రస్తుతం పూజా సామగ్రిని ఎమ్మార్పీకి విక్రయించాలన్న నిబంధనతో పాటు నిర్వహించారు. దీంతో వ్యాపారులు తమకు నచ్చినట్లు ధరలను పెంచి పూజా సామగ్రిని విక్రయిస్తున్నారు. అసలు కొబ్బరికాయలు, అరటి పండ్లు, తులసి మాలలు, ప్రమిదలకు ఎమ్మార్పీ ఏంటని భక్తులు నివ్వెరపోతున్నారు. వ్యాపారులకు లబ్ధి చేకూరేలా అధికారులు ఇలాంటి నిబంధనలు పెట్టడంపై విమర్శలు వస్తున్నాయి.

వ్యాపారులకు అనుకూలంగా నిబంధనలు

- బయట మార్కెట్లో పెద్ద సైజు కొబ్బరి కాయ రూ.30కు విక్రయిస్తుండగా.. శ్రీవారి కొండపైన రూ.50కి అమ్ముతున్నారు.
- శివాలయంలో దీపారాధన నిమిత్తం రూ.30కు అమ్మాల్సిన నూనె, ఒత్తులతో కూడిన ప్రమిదను రూ.50కి అమ్ముతున్నారు.
- బయట మార్కెట్లో రూ.60 విలువైన తులసి మాలను శ్రీవారి కొండపైన రూ.100 తీసుకుంటున్నారు.
- బయట మార్కెట్లో డజను అరటి పండ్లు రూ.40 కాగా.. రూ.50 నుంచి రూ.60 వరకు అమ్ముతున్నారు.

విచారణ చేపట్టి చర్యలు

'టెండర్‌లో ఎందుకు ఈ నిబంధన పెట్టారన్న దానిపై విచారిస్తున్నాం. ఇక మీదట అలా జరగకుండా చర్యలు తీసుకుంటాం.' అని ఆలయ సూపరింటెండెంట్ నగేశ్ పేర్కొన్నారు. 'ఈ టెండర్ నిబంధనలు ఎలా ఉన్నాయి. ఎందుకు ఇలా పాటను నిర్వహించాల్సి వచ్చిందన్న విషయంపై, పూజా సామగ్రిని అధిక ధరలకు విక్రయించడంపై పూర్తి స్థాయిలో విచారించి చర్యలు తీసుకుంటాం.' అని ఈవో వై.భద్రాజీ తెలిపారు.

రేపే జాగారం.. ఇంకా తాత్సారం

- కొనసాగుతున్న ఉత్సవాల పనులు
- గోదావరి ప్రవాహం హెచ్చుతగ్గులతో ఇబ్బంది

గోదావరిపై భక్తుల రాకపోకలకు వీలుగా దారి ఏర్పాటు

పోలవరం, న్యూస్‌టుడే: పట్టిసీమ వద్ద గోదావరి మధ్యలోని భద్రకాళీ సమేత వీరేశ్వరస్వామి ఆలయంలో జరిగే మహాశివరాత్రి ఉత్సవాలకు ఏటా మాదిరిగానే ఈసారీ సుమారు మూడు లక్షల మంది వస్తారని అధికారులు ముందుగానే అంచనా వేశారు. అందుకు తగ్గట్లుగా ఏర్పాట్లు చేయాలని కలెక్టర్ సైతం దిశానిర్దేశం చేశారు. కానీ నేటికీ పనులు పూర్తికాలేదు. శనివారం అర్ధరాత్రి నుంచి ఉత్సవాలు ప్రారంభం కానున్నాయి. అప్పటికీ పూర్తవుతాయో లేదో తెలియడం లేదు. గోదావరిలో నీటిమట్టం పెరిగి తగ్గడం కారణంగా తెలుస్తోంది.

అప్పటికి కొలిక్కి వస్తాయో లేదో..

గతంలో ఆరు పంటులు తీసుకొచ్చి కొంత మేర ఇసుకతో గట్టు వేసి దానికి నాలుగు పంటులు అనుసంధానం చేసి మిగిలిన వాటిని అటు, ఇటు అడ్డంగా ఏర్పాటు చేసేవారు. ఈ ఏడు అయిదు పంటులు పెట్టి అడ్డంగా ఒక పంటు పెట్టాల్సిన పరిస్థితి. దీంతో శుక్రవారం సాయంత్రం వరకు ఇసుక డ్రెడ్జింగ్ చేసి గట్టు వేసే పనులు ఒక పక్క, పంటులకు ఇరువైపులా క్యాలైన్ల కోసం ఇనుప గ్రిల్స్‌కు వెల్డింగ్ చేసే పనులు మరో పక్క జరుగుతున్నాయి. తెల్లవారే సరికి పనులు కొలిక్కి వచ్చే అవకాశం ఉందని అధికారులు భావిస్తున్నారు.

గతానికి భిన్నంగా..

తొక్కిసలాటలు, పోలీసుల లాఠీఛార్జీ దృష్టిలో ఉంచుకుని ఆలయం ముందు భాగంలో ఇసుక తిన్నెలపైనే భక్తులను నిరోధించేందుకు వీలుగా గతంలో కంపార్టుమెంట్ల పద్ధతిని తీసుకొచ్చారు. కానీ ఈసారి దాని స్థానంలో క్యూలైన్లు ఏర్పాటు చేయడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. నేరుగా క్యూలైన్‌లోకి భక్తులు వెళ్లడంతో తోపులాటకు ఆస్కారం ఉంటుందని పలువురు అభిప్రాయపడుతున్నారు.

మరుగుదొడ్లపై బరకాలు ఎప్పుడేస్తారో..

మరికొన్ని గంటల్లో ఉత్సవాలు ప్రారంభమవుతుండగా.. మహిళలు దుస్తులు మార్చుకునే గదులపై బరకాలు వేసే పనులు ఇంకా చేపట్టలేదు. గోదావరిపై భక్తులు కాలినడకన వచ్చి ఇసుక తిన్నెలపై ప్రవేశించే వరకు ఎక్కడా నదిలో దిగేందుకు వీలు లేకుండా కొన్ని చోట్ల గ్రీన్ క్లాత్, మరికొన్ని చోట్ల ఐరన్ మెస్‌లతో ఏర్పాటు చేశారు.

భక్తుల కోసం వేసిన గోనె సంచులు

పరిష్కరించకుంటే.. వదిలేది లేదు..

పుర అధికారులకు ఆర్డీ హెచ్చరిక

ఈనాడు మీతోడు

భీమవరం పట్టణం, న్యూస్‌టుడే: ప్రజా సమస్యలను తక్షణం పరిష్కరించాలని పురపాలక రాజమహేంద్రవరం ప్రాంతీయ సంచాలకుడు సీహెచ్.నాగనరసింహారావు ఆదేశించారు. గంటలో భారీ ఎత్తున ఫిర్యాదులు వచ్చాయంటే క్షేత్రస్థాయిలో పనితీరు అర్థమవుతుందంటూ అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఫోన్ ఇన్ ఉన్నా ఆలస్యంగా వచ్చారంటే.. విధుల్లో ఎంత చురుగ్గా వ్యవహరిస్తున్నారో ప్రజల ఫిర్యాదులే తేటతెల్లం చేస్తున్నాయని అసహనం వ్యక్తం చేశారు. గంటల్లో చేయాల్సిన పనులను సైతం నెలల తరబడి పరిష్కరించలేకపోతే ఎలాగని ప్రశ్నించారు. ఇకపై ప్రతి పట్టణంలో తాను ఆకస్మికంగా పర్యటిస్తానని, ప్రజా ఫిర్యాదుల్లో స్థానిక ఉద్యోగుల అలసత్వం ఉంటే చర్యలు తీసుకుంటానని హెచ్చరించారు.

'ఈనాడు' ఆధ్వర్యంలో డయల్ యువర్ పురపాలక ఆర్డీ కార్యక్రమాన్ని శుక్రవారం భీమవరం పురపాలక సంఘంలో నిర్వహించారు. ఉమ్మడి జిల్లాలోని పట్టణాల ప్రజలు తమ సమస్యలను విన్నవించారు. స్థానిక అధికారులకు గతంలో చెప్పినా పరిష్కారం కాలేదని ఫిర్యాదుదారులు చెబుతున్నారంటే, సమస్య విన్నవించుకుని ఏ ఫలితం ఉందని దాని అర్థమన్నారు. ఇప్పుడు తన దృష్టికి తెచ్చారని, అప్పటికీ పరిష్కరించకపోతే డి.ఎం.ఎ వరకూ వెళ్తారన్నారు. ప్రజలు నేరుగా వచ్చినా, పురమిత్ర యాప్ ద్వారా విన్నవించినా పరిష్కరించి ఫిర్యాదుదారులకు తెలియజేయాలని సూచించారు. ప్రతి ఫిర్యాదుదారుడి చరవాణి నంబరు నమోదు చేసుకున్నానని, సమస్య పరిష్కారమయ్యే వరకు వదిలేది లేదని చెప్పారు.

ఫిర్యాదులను నమోదు చేసుకుంటున్న అధికారులు | సమస్యలు వింటున్న ఆర్డీ నాగనరసింహారావు

? డ్రెయిన్లలో ప్లాస్టిక్ డబ్బాలు వేయడంతో మురుగు కదలడం లేదు. **- అత్తులూరి సూర్యకుమారి, 11వ డివిజన్, ఏలూరు**

? తాగునీరు సరిగ్గా రావడం లేదు. ట్యాంకరు కనిపించదు. నీటి కోసం ఇబ్బంది పడుతున్నాం. **- ఎం.విద్య, మంచెం అప్పారావునగర్, లక్ష్మీ, 3వ డివిజన్**

? పురపాలక సంఘాల్లో విలీనమైన పంచాయతీల వార్డులు పురమిత్ర యాప్‌లో కనిపించడం లేదు. దొండపాడులో కొంతమేర రహదారి నిర్మించి వదిలేశారు. పారిశుద్ధ్య నిర్వహణ సక్రమంగా లేదు. **- జి.వి.వి సత్యనారాయణ, దొండపాడు శ్రీనగర్**

? మా ప్రాంతంలో మురుగు నిలిచిపోయింది. దోమలతో ఇబ్బంది పడుతున్నాం. చెత్త తొలగించాలి. ఫాగింగ్ చేయించాలి. **- కడలి కృష్ణ కిశోర్, కె.కె రాజు గ్రీన్ సిటీ, సాంబశివరావు, ఆర్.ఆర్.పేట**

? ఖాళీ స్థలాల్లో మొక్కలు పెరిగిపోయాయి. దోమలతో ఇబ్బంది పడుతున్నాం. రహదారులు, డ్రెయిన్లు నిర్మించాలి. **- సమ్మెట సత్యనారాయణ, 29వ వార్డు, కంద్రిగూడెం**

? ఎల్ఆర్ఎస్‌కు నగదు చెల్లించాం. ఇప్పటి వరకు ఏ విధమైన అప్రూవల్ ఇవ్వలేదు. **- కోటేశ్వరరావు, ఎస్.ఎమ్.ఆర్ నగర్**

? ఆస్తి పన్ను నోటీసులు సకాలంలో ఇవ్వడం లేదు. దాంతో సకాలంలో చెల్లించలేకపోతున్నాం. అసిస్టెంట్ ఇంజినీర్ పోస్టులు మంజూరు చేయాలి. **- కేసురాజు రమణారావు, జంగారెడ్డిగూడెం**

ప్రశాంతంగా రాష్ట్ర బార్ కౌన్సిల్ ఎన్నికలు

ఏలూరు గ్రామీణ, న్యూస్‌టుడే: రాష్ట్ర వ్యాప్తంగా శుక్రవారం నిర్వహించిన స్టేట్ బార్ కౌన్సిల్ ఎన్నికలు జిల్లాలో ప్రశాంతంగా ముగిశాయి. స్థానిక జిల్లా న్యాయస్థానం ప్రాంగణంలో పోలింగ్ ప్రక్రియ నిర్వహించారు. ఏలూరు బార్ అసోసియేషన్‌లో 749 మంది సభ్యులుండగా.. 649 మంది ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఏలూరు నుంచి న్యాయవాది బి.వి.కృష్ణారెడ్డి కౌన్సిల్ సభ్యుడిగా పోటీలో ఉన్నారు.

ఓటు వేసేందుకు వరుసలో నిల్చొన్న న్యాయవాదులు

ఆ రోజుతో.. ఊరుకున్నారు

చిట్టడవిని తలపిస్తున్న కాలనీ

పేదల కోసం కాలనీలు కాదు.. ఊళ్లు నిర్మిస్తామని గొప్పలు చెప్పారు నాటి వైకాపా పాలకులు. తీరా చూస్తే అక్కడ కనీస సౌకర్యాలైన రహదారులు, డ్రైనేజీ వ్యవస్థ, తాగునీరు ఏర్పాటు చేయలేదు. గత అయిదేళ్లు ఊరుకోవడంతో పెదవేగి మండలం లక్ష్మీపురంలోని కాలనీ చిట్టడవిలా తయారైంది. అప్పులు చేసుకుని ఇళ్లు నిర్మించుకున్న వారు ఉండలేకపోతుండగా.. పునాదుల దశలోనే ఆపేసిన చోట్ల మొక్కలు మొలిచాయి. తాత్కాలిక తాగునీటి గొట్టాలకు మూతలు లేకపోవడంతో నీరు వృథాగా పోతోంది. - ఈనాడు, ఏలూరు

పైపుల నుంచి వృథాగా పోతున్న నీరు

అనుమతుల్లేని మట్టి తవ్వకాలపై కొరడా

- భూ యజమాని, పొక్లెయిన్లు పెట్టిన వారికీ ఝలక్
- ఆరుగొలనులో 15 మందిపై విజిలెన్స్ కేసు

ఈనాడు-ఏలూరు: పట్టా భూమే కదా? అనుమతులు లేకుండా మట్టి తవ్వినా పట్టించుకోరని నిర్లక్ష్యం వహిస్తే మూల్యం చెల్లించుకోవాల్సిందే. అందుకు తాడేపల్లిగూడెం మండలం ఆరుగొలనులో జరిగిన వ్యవహారమే నిదర్శనం. తాజాగా ఆ భూయజమానికి నిఘా (విజిలెన్స్) విభాగం గట్టి ఝలక్ ఇచ్చింది. అంతేకాదు ఈ అనధికార మట్టి తవ్వకాల్లో భాగస్వాములైన ప్రతి ఒక్కరిపై క్రిమినల్ కేసులు నమోదుకు ఆదేశించి ఉమ్మడి పశ్చిమలో తొలిసారిగా మట్టి మాఫియా ఆగడాలపై కొరడా ఝుళిపించింది.

ఆరుగొలనులో ఓ పట్టా భూమిలో అనుమతులు లేకుండా విచ్చలవిడిగా మట్టి తవ్వుతున్నట్లు ఎస్పీ నాగేశ్వరావుకు ఫిర్యాదు అందింది. దానిపై విచారణకు వెళ్లగా భారీగా జరిగినట్లు తేలింది. రాయల్టీ, సీనరేజీ రూపేణా రూ.4 కోట్ల మేర ప్రభుత్వానికి నష్టం వాటిల్లిందని గుర్తించి ఆ మొత్తాన్ని బాధ్యులైన వారి నుంచే వసూలు చేయాలని గనుల శాఖకు సూచించి ప్రభుత్వానికి నివేదిక పంపటంతో మాఫియా వర్గాల్లో అలజడి నెలకొంది.

కేసు అయితే ఇబ్బందే..

విజిలెన్స్ కేసుల్లో రెవెన్యూ ఆఫ్ రికవరీ చట్టం(ఆర్‌వోఆర్) కింద భూములు, ఇళ్లు వేలం వేసి ప్రభుత్వం నష్టపోయిన ఆదాయాన్ని రాబట్టుకునే నిబంధన ఉందని ఎస్పీ నాగేశ్వరరావు తెలిపారు. అనధికార మట్టి తవ్వకాలకు ఎవరూ వాహనాలు సమకూర్చకూడదన్నారు. అనధికారికంగా మట్టి తవ్వి, విక్రయించటం నేరమని, అనుమతులు తీసుకునే చేయాలని స్పష్టం చేశారు.

వాహనాలు సమకూర్చిన వారిపై..

మట్టి తరలింపునకు టిప్పర్లు, తవ్వకాలకు పొక్లెయిన్ పెట్టాలంటే ప్రభుత్వ అనుమతి ఉందా? లేదా అనేది తెలుసుకోవాలి. అవేం పట్టించుకోకుండా వాహనాలు పెడితే వారు అక్రమాల్లో బాధ్యులవుతారని విజిలెన్స్ వర్గాలు తెలిపాయి. ఆరుగొలను తవ్వకాల్లో భూమి యజమాని మొదలు పొక్లెయిను, టిప్పరు యజమానులు, ఆ మట్టిని విక్రయించిన వ్యక్తులు దాకా ఏ ఒక్కర్నీ వదలకుండా అందరి పాత్రపై ఆధారాలు సేకరించి 15 మందిపై పకడ్బందీగా కేసులు నమోదుకు గనుల శాఖకు సిఫార్సు చేసింది. ఆ భూమిలో నెలన్నర నుంచి 1.11 లక్షల క్యూబిక్ మీటర్ల మట్టి తవ్వి తరలించారు. తనిఖీలకు వెళ్లిన సమయంలో ఐదు లారీలు, రెండు ఎస్కలేటర్లు గుర్తించి స్వాధీనం చేసుకున్నారు.

యువతరం.. నైపుణ్య పథం

పాలకొల్లు, న్యూస్‌టుడే

- ఆచంట మండలం వల్లూరుకు చెందిన యువతి పాలకొల్లు ఏఎస్ఎన్ఎం ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో చదువుతున్నారు. డ్రోన్ నిర్వహణపై కళాశాలలో అయిదు రోజుల శిక్షణ ఇస్తున్నట్లు తెలుసుకుని వెంటనే పేరు నమోదు చేయించుకుని మెలకువలు నేర్చుకున్నారు. దీని ద్వారా కిసాన్ డ్రోన్ తీసుకుని స్వయం ఉపాధి పొందవచ్చునేది ఆమె యోచన.
- ఆకివీడు ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో బ్యూటీషియన్, డేటా ఎంట్రీ, పైథాన్, సోలార్ ప్యానల్ ఇన్‌స్టలేషన్, సీఫుడ్ ప్రాసెసింగ్ తదితర కోర్సుల్లో ఈ ఏడాది 264 మంది శిక్షణ పొందారు. వీరంతా ఈ నైపుణ్య శిక్షణతో ఎప్పుడైనా.. ఎక్కడైనా ఉపాధి పొందే అవకాశం దక్కించుకున్నారు.

యువత పంథా మారింది. కళాశాలలకు వెళ్లి చదువుకుంటే సరిపోదని.. భవిష్యత్తు అవసరాలకు తగ్గట్టుగా అదనపు నైపుణ్యాలు పెంపొందించుకుంటే వేగంగా ఉపాధి అవకాశాలు పొందవచ్చని భావిస్తున్నారు. ప్రభుత్వ కళాశాలల్లోనూ పీఎం ఉష పథకం, స్వచ్ఛంద సంస్థల ద్వారా ఇస్తున్న నైపుణ్య శిక్షణలను సద్వినియోగం చేసుకుంటూ ఉపాధికి అవకాశమున్న రంగాలపై దృష్టి సారిస్తున్నారు.

విద్యార్థినులకు డ్రోన్‌పై శిక్షణ

ఉమ్మడి జిల్లాలో ఇలా..

- ప్రభుత్వ డిగ్రీ కళాశాలలు- 14
- ఇంజినీరింగ్ కళాశాలలు- 15
- ఏటా డిగ్రీ పూర్తి చేస్తున్న విద్యార్థులు- 20 వేలు (సుమారుగా)

సాంకేతికతతో..

వివిధ రంగాల్లో డ్రోన్ వినియోగం పెరుగుతుండటంతో యువత సంబంధిత కోర్సులపై ఆసక్తి చూపుతున్నారు. డ్రోన్లను పంటలకు మందుల పిచికారీ, ఫొటోగ్రఫీ, సర్వేలు, భద్రతా అవసరాలు, నేరాల కట్టడికి విస్తృతంగా ఉపయోగిస్తున్నారు. వీటి నిర్వహణ, సాంకేతిక అంశాల్లో శిక్షణ పొందితే ఉపాధికి ఢోకా ఉండదని డ్రోన్ టెక్నాలజీ నిపుణుడు వినయ్ తెలిపారు.

గ్రూపును బట్టి

డిగ్రీ చదువుతున్న యువతలో కొందరు వారు ఎంచుకున్న గ్రూపులను బట్టి అనుబంధ కోర్సుల్లో శిక్షణ పొందుతున్నారు. బీఎస్సీ కెమిస్ట్రీ విద్యార్థులు భూసార పరీక్షలు, బైపీసీ విద్యార్థులు రక్త పరీక్షలకు సంబంధించిన కోర్సులు ఎంచుకుంటున్నారు. బీఏ, బీకాం చదువుతున్న యువతులు ఖాళీ సమయాల్లో టైలరింగ్, బ్యూటీషియన్ కోర్సులు అభ్యసిస్తున్నారు. డిగ్రీ విద్యార్థులంతా అందుబాటులో ఉన్న నైపుణ్య కోర్సులను సద్వినియోగం చేసుకోవాలని జిల్లా నైపుణ్యాభివృద్ధి అధికారి లోక్‌మాన్‌బాబు సూచించారు.

కలిసిరాని కాలంలో.. కాడెడ్లుగా మారి

ఏరు ఎండింది.. నీరు ఇంకింది.. సాగు చేస్తున్న పంటలకు నీటి తడులు అందడం లేదు. చుక్క నీరుంటే.. అక్కడ ఆయిల్ ఇంజిన్లు, మోటార్లు బిగించి పంటలకు తోడాల్సిన పరిస్థితి. కుక్కునూరు మండలం గుండేటివాగు నుంచి మిరప, పత్తి, కూరగాయలు పండించేందుకు రైతులు నీరు తోడుతుంటారు. ఈ ఏడాది వాగు ముందే ఎండిపోయింది. దీంతో నీటి ఊట ఎక్కడ లభిస్తే.. అక్కడ ఇంజిన్లు బిగిస్తున్నారు. ఇందుకోసం తరచూ ఇంజిన్లను ఒకచోట నుంచి మరో చోటికి మార్చాల్సి వస్తోంది. వాగు పూర్తిగా ఎండిపోయి, ఇసుక ఆరిపోవడంతో, ట్రాక్టర్లు, ఎడ్లబండ్లు వస్తే దిగబడిపోతున్నాయి. దీంతో ఇంజిన్లను కొందరు రైతులు ఇలా కాడెడ్లుగా మారి తీసుకెళ్తున్నారు. -న్యూస్‌టుడే, కుక్కునూరు

(c) eenadu

ఆయుధ డిపో నిర్మాణం ఆపాలని ఆందోళన

కలెక్టరేట్ ఎదుట ధర్నా చేస్తున్న నాయకులు, ప్రజలు

ఏలూరు కలెక్టరేట్, న్యూస్‌టుడే: నేవీ ఆయుధ డిపో నిర్మాణాన్ని ఆపాలని సీపీఎం జాతీయ కార్యదర్శి వర్గ సభ్యురాలు ఆర్కేనేని వనజ డిమాండ్ చేశారు. స్థానిక కలెక్టరేట్ ఎదుట సీపీఎం ఆధ్వర్యంలో భీమడోలు, మంగపతిదేవి పేట, దుగులకుంట, ఊట్ల గూడెం, బర్కినగర్ గ్రామాల ప్రజలు శుక్రవారం ఆందోళన చేపట్టారు. వనజ మాట్లాడుతూ.. జీలుగుమిల్లి మండలం వంకావారిగూడెంలో ఆయుధాగార నిర్మించాలన్న ఆలోచనను ప్రభుత్వం విరమించుకోవాలన్నారు. ప్రజాభిప్రాయానికి వ్యతిరేకంగా డిపో నిర్మాణానికి పూనుకోవడం పాలకుల నిరంకుశత్వానికి నిదర్శనమన్నారు. సీపీఎం జిల్లా కార్యదర్శి ఎం.కృష్ణచైతన్య మాట్లాడుతూ.. ప్రజల పక్షాన పోరాతామని నాడు కూటమి నాయకులు వాగ్దానం చేశారని, అధికారంలోకి వచ్చాక మాట మార్చారన్నారు. అనంతరం కలెక్టర్ వెట్రిసెల్వికి వినతిపత్రం అందజేశారు. సీపీఎం జిల్లా కార్యదర్శి ఎ.రవి, రైతు సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి కె.శ్రీనివాస్, నాయకులు హేమశంకర్, బి.వెంకటేశ్వరరావు, డి.కృష్ణ, టి.అంజనేయులు, పి.రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు.

మధ్యంతర భృతి ప్రకటించండి: ఎస్టీయూ

నినాదాలు చేస్తున్న ఉపాధ్యాయులు

ఏలూరు కలెక్టరేట్, న్యూస్‌టుడే: రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగ, ఉపాధ్యాయులకు 30 శాతం మధ్యంతర భృతి ప్రకటించాలని ఎస్టీయూ జిల్లా అధ్యక్షుడు నారాయణ డిమాండ్ చేశారు. సంఘ రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు స్థానిక కలెక్టరేట్ ఎదుట శుక్రవారం ధర్నా చేశారు. నారాయణ మాట్లాడుతూ.. 12వ పీఆర్సీని వెంటనే నియమించాలన్నారు. ఉద్యోగ, ఉపాధ్యాయులకు రావాల్సిన ఆర్థిక బకాయిలను తక్షణమే విడుదల చేయాలన్నారు. సంఘ జిల్లా ప్రధాన కార్యదర్శి పవన్ కుమార్ మాట్లాడుతూ.. సీపీఎస్ రద్దు చేసి పాత పింఛను విధానాన్ని అమలు చేయాలన్నారు. ఉద్యోగ, ఉపాధ్యాయుల, పింఛనర్లకు బకాయి పడిన నాలుగు డీఏలు వెంటనే మంజూరు చేయాలని విజ్ఞప్తి చేశారు. సీపీఐ జిల్లా ప్రధాన కార్యదర్శి ఎం.కృష్ణచైతన్య, ఏఐటీయూసీ జిల్లా ఉపాధ్యక్షుడు వెంకటేశ్వరరావు తదితరులు శిబిరాన్ని సందర్శించి మద్దతు ప్రకటించారు. సంఘం రాష్ట్ర అదనపు ప్రధాన కార్యదర్శి బి.మహేశ్, నాయకులు ఎండీ షఫీయుద్దీన్, జి.రామ, జి.రావులు, టి.నరసింహారావు, ఎ.నాగరాజు పాల్గొన్నారు.

విజిలెన్స్ తనిఖీల్లో..
భారీగా ఎరువులు, పురుగు మందుల స్వాధీనం

తణుకు, న్యూస్‌టుడే: విజిలెన్స్ అధికారులు నిర్వహించిన దాడుల్లో ఇరగవరం మండలం కంతేరులోని దీవెన ఆగ్రో కెమికల్స్ నిర్వాహకుడు గంట సుబ్రహ్మణ్యం కి చెందిన గోదాములో క్రిమిసంహారక మందులు పట్టుబడ్డాయి. విజిలెన్స్ ఎస్పీ కె.నాగేశ్వరరావు ఆదేశాల మేరకు విజిలెన్స్ డీఎస్పీ వెంకటేశ్వరరావు ఆధ్వర్యంలో గురువారం ఇరగవరం మండలం కంతేరులోని దీవెన ఆగ్రో కెమికల్స్ దుకాణంపై దాడి చేశారు. మధ్యాహ్నం ప్రారంభించి గురువారం అర్ధరాత్రి వరకు సాగిన తనిఖీల్లో ఎరువులకు సంబంధించిన రూ.14.34 లక్షలు విలువైన నిల్వలో వ్యత్యాసం ఉన్నట్లు గుర్తించారు. పురుగు మందులకు సంబంధించి నిల్వలకు రశీదులు ఉన్నప్పటికీ అనధికారిక గోదాములో నిల్వ ఉంచిన కారణంగా రూ. 80.01లక్షలు విలువ చేసే 22.89 టన్నుల పురుగు మందులు జప్తు చేసి మండల వ్యవసాయాధికారి రాఘవేంద్రరావుకు అప్పగించినట్లు తెలిపారు. విజిలెన్స్ దాడుల్లో ఇంతటి పెద్ద మొత్తంలో పట్టుబడిన ఘటన రాష్ట్రంలో ఇదే మొదటిసారి అని విజిలెన్స్ ఎస్సై సీతారాము పేర్కొన్నారు. ఈ దాడుల్లో విజిలెన్స్ తహసీల్దార్ బి.కన్యాకుమారి, రెవెన్యూ సిబ్బంది పాల్గొన్నారు.

శ్రీ వేంకటేశ్వర స్వామి వారి దేవస్థానము
ద్వారకా తిరుమల (చిన్న తిరుపతి), ఏలూరు జిల్లా-534426, ఫోన్: 08829 - 271427
Website: www.dwarakatirumala.org, e-mail: endow-eodtiru-ap

ఇ-ప్రొక్యూర్‌మెంట్ / సీల్డ్ టెండర్ / బహిరంగ వేలం ప్రకటన
కంప్యూటర్ ఇన్ నెం.90990, REV65/24/2025-C2, Dt.13/02/2026

శ్రీ వెంకటేశ్వర స్వామి వారి దేవస్థానము, ద్వారకాతిరుమల, ఏలూరు జిల్లాకు చెందిన ఈ క్రింది తెలియపరచిన వివిధ లైసెన్స్ హక్కులకు గాను తేది: 27-02-2026 న ఉదయం 11.00 గం॥లకు దేవస్థానము నందు ఇ-ప్రొక్యూర్‌మెంట్ / సీల్డు టెండర్ / బహిరంగ వేలము నిర్వహించబడును.

వ.నెం.	లైసెన్స్ వివరములు	లైసెన్స్ కాలపరిమితి	డిపాజిట్
1	శ్రీస్వామి వారి కొండపైన తూర్పు వైపున గల షాపింగ్ కాంప్లెక్స్ నందు నెం.4,9,19,20,21 సందు ఫ్యాన్సీ / ఇత్తడి సామగ్రి / జనరల్ ఐటమ్స్ మరియు 25 నందు కూల్‌డ్రింక్స్ / వాటర్ బాటిల్స్ / బిస్కెట్స్ విక్రయించుకొను లైసెన్సు హక్కునకు	అప్పగించిన తేది నుండి 2 సం॥లు	రూ. 3,00,000/-
2	శ్రీస్వామి వారి కొండపైన పద్మావతి భవనము నందు టిఫిన్, టీ, కాఫీ, స్నాక్స్ మరియు భోజనం తయారుచేసుకొని దేవస్థానము వారు సూచించిన ప్రదేశములలో విక్రయించుకొను లైసెన్స్ హక్కునకు గాను	అప్పగించిన తేది నుండి 5 సం॥లు	రూ. 5,00,000/-
3	శ్రీ స్వామి వారికి వినియోగించిన పూలు, పూలదండలు మరియు తులసి మాలలతో అగరబత్తిలను మరియు ధూప్ స్టిక్ లను దేవస్థానము వారు సూచించిన ప్రదేశములలో తయారు చేసుకొని భక్తులకు విక్రయించుకొను లైసెన్సు హక్కునకు గాను (4వ పర్యాయం)	అప్పగించిన తేది నుండి 2 సం॥లు	రూ. 3,00,000/-
4	కొండ దిగువున సమాచార కేంద్రము ఎదురుగా కొబ్బరికాయలు / తులసి మాలలు / పూజాసామగ్రి విక్రయించుకొను లైసెన్సు హక్కునకు (7వ పర్యాయం)	అప్పగించిన తేది నుండి 2 సం॥లు	రూ. 50,000/-
5	కొండ దిగువ బాలాజీ మండపము నందు షాపు నెం.1 మరియు 2 నందు ఫ్యాన్సీ మరియు జనరల్ ఐటమ్స్ విక్రయించుకొను లైసెన్స్ హక్కునకు	అప్పగించిన తేది నుండి 2 సం॥లు	రూ. 25,000/-
6	భీమడోలు బస్‌స్టాప్ లోపల షాపు నెం.2 సందు వ్యాపారం చేసుకొను లైసెన్స్ హక్కునకు గాను	అప్పగించిన తేది నుండి 3 సం॥లు	రూ. 10,000/-
7	భీమడోలు నుండి ద్వారకాతిరుమల వైపు వెళ్లు షాపింగ్ కాంప్లెక్స్ నందు షాపు నెం.2, 5 మరియు షాపు నెం.03 (25వ పర్యాయము) నందు వ్యాపారము చేసుకొను లైసెన్స్ హక్కునకు గాను	అప్పగించిన తేది నుండి 3 సం॥లు	రూ. 25,000/-
8	కొండ దిగువ గల పద్మరాజా భవనం సందలి షాపింగ్ కాంప్లెక్స్ సందలి షాపు నెం.1 నందు వ్యాపారం చేసుకొను లైసెన్స్ హక్కునకు గాను (17వ పర్యాయం)	అప్పగించిన తేది నుండి 3 సం॥లు	రూ. 25,000/-
9	శ్రీ స్వామి వారి కొండపైన మరియు వివిధ ప్రదేశము నందుగల జీడిమామిడి చెట్లు ద్వారా వచ్చు ఫలసాయం అనుభవించు లైసెన్స్ హక్కునకు గాను	అప్పగించిన తేది నుండి 1 సం॥	రూ. 50,000/-
10	శ్రీ స్వామి వారి చెందిన సత్తెనగూడెం గ్రామ సర్వే నెం.38/1 య 4.32 సెంట్లు నందుగల మామిడి చెట్లు / కొబ్బరి చెట్లు / కోకో / చెట్ల ద్వారా వచ్చు ఫలసాయం అనుభవించు లైసెన్స్ హక్కునకు గాను	అప్పగించిన తేది నుండి 3 సం॥లు	రూ. 50,000/-

1. పాటదారులు ఆధార్ కార్డు మరియు పాన్ కార్డు సమర్పించి మాత్రమే బహిరంగ వేలములో పాల్గొనవలెను. 2. టెండర్ షెడ్యూల్ జారీ చేయు తేదీలు ది:15-02-2026 నుండి ది:26-02-2026 ఉ॥ 10.00 గం॥ల నుండి సా॥ 5.00 గం॥ల వరకు దేవస్థానం కార్యాలయము పని వేళల యందు కార్యాలయము నందు పొందవచ్చును. 3. టెండర్ షెడ్యూల్ బాక్స్ నందు వేయు తేది:27-02-2026 ఉ॥ గం॥ 10-00 ల నుండి 11-00 ల వరకు. 4. ఇ-ప్రొక్యూర్‌మెంట్ నందు పాల్గొనువారు ది:15-02-2026 నుండి ది:26-02-2026 సా॥ 5.00 గం॥ల వరకు www.apeprocurement.gov.in బిడ్ దాఖలు చేయవచ్చును. గమనిక: ఇతర వివరముల కొరకు ఈ కార్యాలయం పనిచేయు వేళలో లీజెస్ విభాగము వారిని సంప్రదించగలరు. సెల్: 63003 88355, 99593 86888.

శ్రీ యస్.వి. సుధాకరరావు
అధ్యక్షులు మరియు వ్యవస్థాపక ధర్మకర్త

సం/- వై. భద్రాజీ
కార్యనిర్వహణాధికారి (FAC)

యాక్సిస్ బ్యాంక్ లిమిటెడ్ రిటెయిల్ లెండింగ్ అండ్ పేమెంట్ గ్రూప్ (సౌత్ జోనల్ కార్యాలయం/బ్రాంచి): యాక్సిస్ బ్యాంక్ లిమిటెడ్ డోర్ నం. 30-22-79, శ్రీ టవర్స్, 1వ అంతస్తు, ఏలూరు రోడ్డు, సీతారామపురం సర్కిల్, విజయవాడ-520002.
యాక్సిస్ బ్యాంక్ లిమిటెడ్, 3వ అంతస్తు, గిగాప్లెక్స్, ఎన్‌పిసి-I, టిటిసి ఇండస్ట్రియల్ ఏరియా, ముగల్సాన్ రోడ్, ఏరోలి, నవీ ముంబాయి- 400708.
నమోదిత కార్యాలయం: 'త్రిశూల్', 3వ అంతస్తు, సమర్థేశ్వర్ టెంపుల్ లా గార్డెన్ ఎదుట, ఎల్లిస్‌బ్రిడ్జి, అహ్మదాబాద్-380006.

స్థిరాస్తి అమ్మకం కొరకు ఇ-వేలం అమ్మకం ప్రకటన

సెక్యూరిటీ ఇంటరెస్ట్ (ఎన్‌ఫోర్స్‌మెంట్) రూల్స్, 2002 యొక్క రూల్ 8 (6) లోని నిబంధనలతో చదువుకోవల్సిన సెక్యూరిటైజేషన్ అండ్ రీకన్‌స్ట్రక్షన్ ఆఫ్ ఫైనాన్షియల్ ఎసెట్స్ అండ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ ఆఫ్ సెక్యూరిటీ ఇంటరెస్ట్ యాక్ట్, 2002 క్రింద స్థిరాస్తుల అమ్మకం కొరకు ఇ-వేలం అమ్మకం ప్రకటన.

సాధారణ ప్రజానీకానికి మరియు ముఖ్యంగా రుణగ్రహీతలు మరియు గ్యారంటర్లకు ఇందుమూలముగా తెలియజేయునది ఏమనగా సెక్యూర్డ్ క్రెడిటార్‌కు తనఖా పెట్టబడిన/ ఛార్జిచేయబడిన మరియు సెక్యూర్డ్ క్రెడిటార్ యొక్క అధీకృత అధికారిచే భౌతిక స్వాధీనత చేపట్టబడిన దిగువవర్ణించబడిన స్థిరాస్తి, శ్రీ వేగేశ్న నాగ వెంకట క్రిష్ణం రాజు మరియు శ్రీమతి వేగేశ్న రాధికల నుంచి లోన్ నం.9373 మరియు 9357లో సెక్యూర్డ్ క్రెడిటార్‌కు రావల్సిన 16.03.2024 నాటికి గల బకాయిలు రూ.28,43,047/- (రూపాయలు ఇరవై ఎనిమిది లక్షల నలభైమూడు వేల నలభై ఏడు మాత్రమే) (16.03.2024 వరకు వడ్డీ ఈ మొత్తంలో కలిపి ఉంది) లను భవిష్యత్ వడ్డీ మరియు వ్యయాలతో అదనంగా రాబట్టు కొనుటకు "ఎక్కడ ఏది ఎలా ఉన్నది అక్కడ అది అలానే ప్రాతిపదిక" 17.03.2026 న విక్రయించబడుతుంది. అవసరమైన వివరాలను జతపరిచిన వేలం షెడ్యూలులో చూడండి.

తెలిసిన ఎంకంబరెన్సులు (ఏవైనా)	లేవు
రిజర్వు ధర (రూ.లలో)	రూ.38,50,000/- (రూపాయలు ముప్పై ఎనిమిది లక్షల యాభై వేలు మాత్రమే)
ధరావతు: (రూ.లలో)	రూ.3,85,000/- (రూపాయలు మూడు లక్షల ఎనభై ఐదువేలు మాత్రమే)లను బెంగళూరులో చెల్లుబాటగునట్లుగా డిడి/పిఓ ద్వారా 'యాక్సిస్ బ్యాంక్ లిమిటెడ్' పేరిట చెల్లించాలి.
బిడ్ హెచ్చింపు మొత్తము:	రూ.25,000/- (రూపాయలు ఇరవైఐదువేలు మాత్రమే)
బిడ్స్/టెండరును ధరావతుతో దాఖలు చేయు ఆఖరి తేది, సమయం మరియు స్థలం:	16.03.2026 సా.5.00 గం.లోగా యాక్సిస్ బ్యాంక్ లిమిటెడ్ డి.సం. 30-22-79, శ్రీ టవర్స్, 1వ అంతస్తు, ఏలూరు రోడ్డు, సీతారామపురం సర్కిల్, విజయవాడ-520002 వద్ద. శ్రీ షేక్ అజురుద్దీన్‌కు పంపాలి.
బహిరంగ ఇ-వేలం తేది, సమయం మరియు స్థలం:	17.03.2026న ఉ.11.00 గం నుంచి మ.12.00 గం. ప్రతిదీ 5 నిమిషాల అపరిమిత పొడిగింపుతో. వెబ్ పోర్టల్ https://www.bankeauctions.com వద్ద. ఇ-వేలం బిడ్ ఫారం, డిక్లరేషన్ మొదలగునవి గల ఇ-వేలం టెండరు డాక్యుమెంట్లు, పైన తెలిపిన సర్వీసు ప్రొవైడర్ యొక్క వెబ్‌సైట్‌లో అందుబాటులో గలవు.

స్థిరాస్తి షెడ్యూలు:
భీమవరం మునిసిపల్ ఏరియా, భీమవరం మండలం, భీమవరం సబ్ జిల్లా రిజిస్ట్రేషన్, పశ్చిమగోదావరి జిల్లాలో 622.26 చ.గజాలలో 25 చ.గజాల విస్తీర్ణం మేర ఆర్.ఎస్.నం.65/3, ఎల్.పి.నం.145/94, వార్డు నం.35, ప్లాటు నం.1 మరియు 2లలో గల ఆస్తి. **హద్దులు: తూర్పు:** జె.సునీల, కె.సునిత మొదలగు వారికి చెందిన స్థలం - 23 మీటర్లు. **దక్షిణం:** 40' అడుగుల వెడల్పు లే అవుట్ రోడ్ - 24 మీటర్లు. **పడమర:** మునిసిపల్ పార్క్ కొరకు వదిలిన స్థలం - 22.5 మీటర్లు. **ఉత్తరం:** ఎం.రజినికి చెందిన స్థలం. - 24 మీటర్లు.
పై హద్దులలో అవిభాజ్య మరియు అనిర్దేశిత వాటా 25 చ.గజాలు స్థలం (622.26 చ.గజాల స్థలంలో) **ఫ్లాట్ నం.సి-2 వివరణ గల తాకట్టుపెట్టబడిన ఆస్తి.** ఆర్.ఎస్.నం.65/3, ఎల్.పి.నం.145/94, 35వ వార్డులో 622.26 చ.గజాల విస్తీర్ణంలో జి+4 పై అంతస్తులతో బహుళ అంతస్తుల సముదాయంగా నిర్మించబడిన "సత్యం టవర్స్" లో 1000 చ.అడుగుల కామన్ ఏరియా సహా ప్లింత్ ఏరియా మరియు అన్ని సదుపాయాలు మరియు కామన్ మరియు ఉమ్మడి హక్కులు, ఈజ్‌మెంట్ మరియు అప్పర్‌టినెన్స్ సహా 25 చ.గజాల అవిభాజ్య మరియు అనిర్దేశిత వాటా ఉన్న 3వ అంతస్తులోని సి-2 ఫ్లాటు. ఎస్ఆర్‌ఓ భీమవరం వద్ద డాక్యుమెంట్ నం.5237/2014 తేది 28.07.2014 ద్వారా శ్రీ విఎన్‌వి క్రిష్ణం రాజు మరియు శ్రీమతి వి.రాధిక పేరిట గలది. **3వ అంతస్తు సి-2 ఫ్లాటు హద్దులు: తూర్పు:** జె.సునీల మరియు కె.సునీతకు చెందిన స్థలం. **దక్షిణం:** 40 అడుగుల లే అవుట్ రోడ్, **పడమర:** ఫ్లాట్ సి-2 మరియు సి-4 మధ్య డక్ట్. **ఉత్తరం:** 7 అడుగుల వెడల్పు ఉమ్మడి నడవా.

అమ్మకం యొక్క వివరమైన నియమనిబంధనల కొరకు సెక్యూర్డ్ క్రెడిటార్స్ వెబ్‌సైట్ అనగా https://www.axisbank.com/auction-retail నందు ఇవ్వబడిన లింకును మరియు బ్యాంక్ ఆమోదిత సర్వీస్ ప్రొవైడర్ M/s సి1 ఇండియా ప్రైవేట్ లిమిటెడ్‌వారి వెబ్‌పోర్టల్ https://www.bankeauctions.com ను చూడండి.
వేలం బ్యాంక్ ఆమోదిత సర్వీస్ ప్రొవైడర్ M/s సి1 ఇండియా ప్రైవేట్ లిమిటెడ్‌వారి వెబ్‌పోర్టల్ https://www.bankeauctions.com ద్వారా ఆన్‌లైన్‌లో జరుగును. ఏదేని ఇతర సహాయం కొరకు, ఔత్సాహిక బిడ్డర్లు శ్రీ షేక్ అజురుద్దీన్ ఫోన్ 7330999018 మరియు శ్రీకార్తిక్ 9080589635ను కార్యాలయ వేళల్లో ఉ. 9.30 గం. నుండి సా. 4.00 గం. మధ్య సంప్రదించవచ్చును.
ఈ ప్రకటనను సెక్యూరిటీ ఇంటరెస్ట్ (ఎన్‌ఫోర్స్‌మెంట్) (అమెండ్‌మెంట్)రూల్స్, 2002 యొక్క రూల్ 8(6) క్రింద రుణగ్రహీతలకు ఇస్తున్న 30 రోజుల నోటీసుగా పరిగణించవలెను.

తేది: 14.02.2026
ప్రదేశం: పశ్చిమగోదావరి.

సం/- అధీకృత అధికారి
యాక్సిస్ బ్యాంక్ లిమిటెడ్

భరోసా.. ధీమా..
భవన నిర్మాణ కార్మికులకు సంక్షేమ ఫలాల పునరుద్ధరణకు సీఎం ఆదేశం

చింతలపూడి, న్యూస్‌టుడే: భవన నిర్మాణ కార్మికుల సంక్షేమాన్ని వైకాపా ప్రభుత్వం గాలికొదిలేసింది. సంక్షేమ బోర్డు ద్వారా గతంలో అమలు చేసిన పథకాలను రద్దు చేసింది. కార్మిక శాఖతో తాజాగా నిర్వహించిన సమీక్షలో ముఖ్యమంత్రి చంద్రబాబు గత తెదేపా ప్రభుత్వ హయాంలో అమలైన సంక్షేమ ప్రోత్సాహకాల్ని పునరుద్ధరించాలని ఉన్నతాధికారులను ఆదేశించారు. ఈ మేరకు కార్మిక శాఖ కసరత్తు చేస్తోంది.

గృహ నిర్మాణ పనుల్లో శ్రామికులు

ఈ-శ్రమ్‌లో నమోదు తప్పనిసరి
భవన నిర్మాణ కార్మికులకు ప్రసూతి సాయం కింద రూ.20 వేలు, వివాహానికి రూ.40 వేలు, సహజ మరణానికి మట్టి ఖర్చులతో కలిపి రూ.80 వేలు, పిల్లల చదువుకు ఏడాదికి రూ.3 వేల చొప్పున గతంలో అందజేసేవారు. ప్రసూతి, వివాహాలు, సహజ మరణాలకు అందించే సాయాన్ని పునరుద్ధరించాలని సీఎం ఆదేశించిన ఆదేశాలు జారీ చేస్తున్నారు. దీంతో కార్మికుల హర్షం వ్యక్తం చేస్తున్నారు.

కార్డులు పొందాలి..
కార్మికశాఖ చింతలపూడి డివిజన్ పరిధిలో దాదాపు 80 వేల మందికి పైగా అసంఘటిత కార్మికులు ఉన్నారు. వీరిలో సుమారు 15 వేల మంది ఈ-శ్రమ్‌లో నమోదయ్యారు. కార్మికుల సంక్షేమ పథకాలకు అర్హులు కావాలంటే తప్పనిసరిగా ఈ-శ్రమ్ కార్డులు పొందాలని అధికారులు చెబుతున్నారు.

జీవో రావాల్సి ఉంది. 'భవన నిర్మాణ కార్మికులకు సంక్షేమ ప్రోత్సాహకాల్ని పునరుద్ధరించేందుకు మౌఖిక ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది. దీనిపై పూర్తి స్థాయిలో మార్గదర్శకాలు, జీవో రావాల్సి ఉంది.' **- పి.శాంతిరాజ్, లేబర్ ఆఫీసర్, చింతలపూడి**

అవాంఛనీయ ఘటనలకు తావీయొద్దు: మంత్రి

మాట్లాడుతున్న పార్థసారథి, పక్కన వెట్రిసెల్వి

ముసునూరు, న్యూస్‌టుడే: బలివే రామలింగేశ్వరస్వామి దేవస్థానంలో మహాశివరాత్రి ఉత్సవాలకు వచ్చే భక్తులకు ఎటువంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా కట్టుదిట్టంగా ఏర్పాట్లు చేయాలని మంత్రి కొలుసు పార్థసారథి అధికారులను ఆదేశించారు. శుక్రవారం ముసునూరు మండలం బలివే రామలింగేశ్వరస్వామి దేవస్థానంలో మహాశివరాత్రి ఉత్సవాల ఏర్పాట్లపై కలెక్టర్ వెట్రిసెల్వితో కలిసి పరిశీలించారు. అనంతరం అన్నిశాఖల అధికారులతో ఆయన సమావేశం నిర్వహించారు. శివరాత్రి రోజు భక్తులు అధిక సంఖ్యలో వస్తారని, వారికి శాంతి భద్రతలు, తాగునీరు, విద్యుత్తు, వైద్య సదుపాయాలు కల్పించాలన్నారు. నూజివీడు నుంచి బలివేకు వెళ్లే రహదారిపై అధికారులు తాత్కాలిక మరమ్మతుల నిమిత్తం కంకర పోశారని, రాకపోకలు సాగించే క్రమంలో పలు వాహనాల అదుపు తప్పి కొందరు గాయాలపాలయ్యారని ప్రజలు మంత్రి దృష్టికి తీసుకురాగా.. ఆర్అండ్‌బీ డీఈపై ఆగ్రహం వ్యక్తం చేశారు. వెంటనే రహదారికి మరమ్మతులు చేసేందుకు చర్యలు చేపట్టాలన్నారు. కలెక్టర్ మాట్లాడుతూ.. గత ఉత్సవాల అనుభవాలను దృష్టిలో ఉంచుకుని తమ్మిలేరులో భక్తులు పుణ్యస్నానాలు ఆచరించే ప్రదేశంలో లోతుగా ఉన్న చోట్ల, సుడిగుండాలు ఉన్న చోట్ల హెచ్చరిక బోర్డులు ఏర్పాటుచేయాలన్నారు. గజ ఈతగాళ్లు, పోలీసులు అప్రమత్తంగా ఉండాలన్నారు. తమ్మిలేరులో మహిళలు దుస్తులు మార్చుకునేందుకు అవసరమైన మరుగుదొడ్లు ఏర్పాటు చేయాలన్నారు. గర్భిణులు, వృద్ధులు, దివ్యాంగులకు వెంటనే స్వామిదర్శనం జరిగేలా చూడాలన్నారు. సబ్‌కలెక్టర్ వినూత్న, డీఎస్పీ కేవీవీఎన్వీ ప్రసాద్, ఈవో సీతారామయ్య, ఛైర్మన్ బొమ్మకంటి శ్యామలరావు పాల్గొన్నారు.

నృసింహ ధన్వంతరి మహాయజ్ఞం ప్రారంభం

ద్వారకాతిరుమల, న్యూస్‌టుడే: ద్వారకాతిరుమల మండలం ఐఎస్ జగన్నాథపురం సుందరగిరిపై ఉన్న లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో అతిరుద్ర సహిత శ్రీసుదర్శన నృసింహ ధన్వంతరి మహాయజ్ఞం శుక్రవారం ప్రారంభమైంది. హైదరాబాద్‌కు చెందిన కంచర్లకోట నరసింహా గురూజీ ఆధ్వర్యంలో పండితులు, రుత్విక్కులు అంకురార్పణ, ధ్వజారోహణ, కలశ స్థాపన వంటి పూజాదికాలను శాస్త్రోక్తంగా నిర్వహించారు.

ఏకపక్ష నిర్ణయాలు సరికాదు: ఫ్యాప్టో

ఏలూరు విద్యా విభాగం, న్యూస్‌టుడే: రెండో శనివారాలను కాంపెన్సేటరీ పని దినాలుగా నిర్వహించాలని పాఠశాల విద్యాశాఖ డీఈవోలపై ఒత్తిడి తేవడం అన్యాయమని ఉపాధ్యాయ సంఘాల సమాఖ్య (ఫ్యాప్టో) జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు జి.మోహన్, ఎం. ఆదినారాయణ పేర్కొన్నారు. ఉపాధ్యాయుల సేవా నిబంధనలు, శ్రామిక హక్కులను విస్మరించి ఏకపక్ష నిర్ణయాలు తీసుకోవడం తగదని.. ఈ నిర్ణయాన్ని ప్రభుత్వం ఉపసంహరించుకోవాలని వారు శుక్రవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు.

విధిగా స్కౌట్ యూనిట్ల ఏర్పాటు: డీఈవో

ఏలూరు విద్యా విభాగం, న్యూస్‌టుడే: జిల్లాలోని అన్ని ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలల్లో విధిగా స్కౌట్ యూనిట్లు ఏర్పాటు చేయాలని డీఈవో వెంకట లక్ష్మమ్మ ఆదేశించారు. స్థానిక సుబ్బమ్మదేవి పాఠశాలలో పీఎంశ్రీ పాఠశాలల్లో శిక్షణ పొందిన భారత స్కౌట్, గైడ్స్ మాస్టర్లు, గైడ్ సారథులతో శుక్రవారం సమావేశమై మాట్లాడారు. స్కౌట్‌తో విద్యార్థుల్లో క్రమశిక్షణ, సేవాభావం అలవడుతాయని తెలిపారు. సమగ్ర శిక్షా ఏపీసీ పంకజ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.

ఉత్సవాలకు సిద్ధం

తాడువాయి శివాలయంలో ఏర్పాట్లు

తాడువాయి (జంగారెడ్డిగూడెం గ్రామీణ), న్యూస్‌టుడే: దక్షిణ కాశీగా పేరుగాంచిన జంగారెడ్డిగూడెం మండలం తాడువాయిలో ఎర్రకాలువ ఒడ్డున కొలువైన భద్రకాళీ సమేత వీరేశ్వరస్వామి ఆలయం మహాశివరాత్రి మహోత్సవాలకు ముస్తాబవుతోంది. ఏటా అయిదు రోజుల పాటు జరిగే ఉత్సవాలకు రెండు తెలుగు రాష్ట్రాల నుంచి భక్తులు లక్షకు పైగా తండోపతండాలుగా తరలివచ్చి ఉత్సవాల్లో మమేకమవుతారు.

15 నుంచి .. ఈనెల 15 నుంచి 19 వరకు నిర్వహించనున్న ఉత్సవాల్లో 15వ తేదీ మహాశివరాత్రి సందర్భంగా ప్రత్యేక పూజలు, 16న భద్రకాళీ సమేత వీరేశ్వరుని గ్రామోత్సవం, 17 భద్రకాళీ సమేత వీరేశ్వరుని దివ్య కల్యాణం, అఖండ అన్నసమారాధన, 18న ఆలయ ఆవరణలోని అపర్ణా సమేత అనంతేశ్వరస్వామి కల్యాణం, 19న స్వామి, అమ్మవార్లకు పుష్పయాగం వంటి పూజాదికాలను ఆలయ అర్చకులు కాళ్లకూరి రవికుమార్ శర్మ ఆధ్వర్యంలో వైభవంగా జరుగనున్నాయి.

సాంస్కృతిక కార్యక్రమాలు.. వీటితో పాటు పలు సాంస్కృతిక కార్యక్రమాలకు ఉత్సవ కమిటీ కమిటీ ఛైర్మన్ ఉప్పునూతల పుల్లారావు ఆధ్వర్యంలో ఏర్పాట్లు చేసింది. మహాశివరాత్రి రోజు ఆలయ పుష్కరిణిలో పెద్దలకు పితృ కార్యాలు సమర్పించేందుకు సుమారు 5 వేల మందికి పైగా భక్తులు వస్తారు. అసాంఘిక కార్యకలాపాలకు తావు లేకుండా ఏఎస్పీ సుస్మిత ఆధ్వర్యంలో సీఐ సుభాష్, ఎస్సై వీరప్రసాద్ ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు.

అత్త వేధింపులు తాళలేక.. గర్భిణి ఆత్మహత్య

ముదినేపల్లి, న్యూస్‌టుడే: అత్త వేధింపులు తట్టుకోలేక అయిదు నెలల గర్భిణి అయిన కోడలు ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడిన వైనమిది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఏలూరు జిల్లా ముదినేపల్లి మండలం దేవపూడికి చెందిన చేడి మహేశ్ శ్రీకాకుళం జిల్లా పాతపట్నం మండలం గురిండికి చెందిన సింగుపురం సంతోషి(27)ని 2023లో ప్రేమ వివాహం చేసుకున్నారు. వీరికి రెండేళ్ల కుమార్తె హెప్సిబా ఉంది. ఆ చిన్నారి తలసీమియా వ్యాధి బారిన పడటంతో వైద్యసేవలు అందిస్తున్నారు. ఈ తరుణంలో అత్త అప్పలనర్సమ్మ నాకు ఇష్టంలేకుండా పెళ్లి చేసుకున్నావు, జబ్బుతో ఉన్న కూతురిని కన్నావు, ఇంటిలో కూర్చుని తింటున్నావంటూ ఆమెను మానసికంగా వేధిస్తోంది. తట్టుకోలేక సంతోషి గురువారం రాత్రి ఇంటిలోని ఫ్యాన్‌కు ఉరి వేసుకుంది. అది గమనించిన భర్త, చుట్టుపక్కల వారు ఆమెను వెంటనే గుడివాడ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అప్పటికే మృతిచెందినట్లు వైద్యులు ధ్రువీకరించారు. మృతురాలి తమ్ముడు శేఖర్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఎస్సై వీరభద్రరావు శుక్రవారం కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. పోస్టుమార్టం అనంతరం మృతదేహన్ని బంధువులకు అప్పగించారు.

హత్య కేసులో నిందితుడికి జీవిత ఖైదు

ఏలూరు అర్బన్, న్యూస్‌టుడే: హత్య కేసులో నిందితుడికి జీవిత ఖైదు విధిస్తూ న్యాయమూర్తి తీర్పునిచ్చారు. కోర్టు మానిటరింగ్ సెల్ ఇన్‌ఛార్జి సీఐ ఎం.సుబ్బారావు కథనం మేరకు.. దెందులూరు మండలం గాలాయగూడేనికి చెందిన పాలడుగుల దుర్గాప్రసాద్ తమ్ముడు అనిల్‌కు, అదే గ్రామానికి చెందిన ఉదయ్ కిరణ్‌కు ఆర్థిక లావాదేవీలున్నాయి. 2022 సెప్టెంబరు 2న తనకు రావాల్సిన డబ్బులు ఇవ్వాలంటూ ఉదయ్ కిరణ్‌ను అనిల్ అడగడంతో.. ఇరువురికి వాగ్వాదం చోటుచేసుకుంది. విషయాన్ని అనిల్ తన అన్న దుర్గాప్రసాద్‌కు చెప్పడంతో.. అదే రోజు రాత్రి ఉదయ్‌కిరణ్ ఇంటికి దుర్గాప్రసాద్ వెళ్లాడు. తన వెంట తెచ్చుకున్న కత్తితో ఉదయ్ కిరణ్‌పై దాడి చేయడంతో తీవ్రంగా గాయపడి ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందారు. అప్పటి ఎస్సై వీర్రాజు కేసు నమోదు చేసి.. నిందితుడిని అరెస్టు చేశారు. జిల్లా అయిదో అదనపు జిల్లా, సెషన్స్ జడ్జి ఆర్‌వీవీఎస్ మురళీకృష్ణ శుక్రవారం తుది విచారణ చేపట్టారు. నిందితుడికి జీవిత ఖైదు విధించి, రూ.వెయ్యి జరిమానా విధిస్తూ తీర్పు వెల్లడించారు.

వృత్తివిద్య ట్రేడ్ పరీక్షకు 8 మంది గైర్హాజరు

ఏలూరు విద్యా విభాగం, న్యూస్‌టుడే: జిల్లాలో శుక్రవారం నిర్వహించిన ఇంటర్మీడియట్ సమగ్ర శిక్షా వృత్తివిద్య ట్రేడ్ పరీక్షకు 8 మంది విద్యార్థులు గైర్హాజరయ్యారు. మొత్తం 109కి 101 మంది పరీక్ష రాశారు. ఎక్కడా చూచిరాత కేసు నమోదు కాలేదని ఆర్ఐవో కె.యోహాన్ తెలిపారు.

ప్రతిభా పాఠశాలలు, కళాశాలల్లో ప్రవేశానికి దరఖాస్తులు

బుట్టాయగూడెం, న్యూస్‌టుడే: రాష్ట్రంలోని వివిధ చోట్ల ఉన్న ప్రతిభా పాఠశాలలు, కళాశాలల్లో 2026-27 విద్యా సంవత్సరంలో 8వ తరగతి, ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం ఎంపీసీ, బైపీసీ కోర్సుల్లో చేరేందుకు జిల్లాలోని అర్హులైన గిరిజన విద్యార్థుల నుంచి దరఖాస్తులు కోరుతున్నట్లు ఐటీడీఏ పీవో రాములు నాయక్ తెలిపారు. విసన్నపేట కళాశాలలో బాలికలు, శ్రీకాకుళం జిల్లా మల్లి కళాశాలలో బాలురకు 40 చొప్పున సీట్లు, విశాఖపట్నం పాఠశాలలో బాలికలు, పార్వతీపురం సమీపాన జోగింపేట పాఠశాలలో బాలురకు 45 చొప్పున సీట్లు ఖాళీలు ఉన్నాయన్నారు. వచ్చే నెల 4 వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలని, అదే నెల 8న ఉదయం 11 గంటలకు ప్రవేశ పరీక్ష ఉంటుందన్నారు.

బ్రాయిలర్ ధరలు (కృష్ణాజిల్లా)
(కిలో 1 కి రూ.లలో)
వెన్‌కాబ్: బ్రాయిలర్ ఫారం లిఫ్టింగ్ ధర -120 రిటైల్ ధర 147 చికెన్ విత్ స్కిన్ - 213 చికెన్ స్కిన్‌లెస్ - 243.
అమరావతి పౌల్ట్రీ ఫార్మర్స్ & ట్రేడర్స్ వెల్ఫేర్ అసోసియేషన్: బ్రాయిలర్ ఫారం లిఫ్టింగ్ ధర - 133, 142, 153 చికెన్ విత్ స్కిన్ - 250 చికెన్ స్కిన్‌లెస్ - 260.

పరీక్షల నిర్వహణపై సమీక్ష

ఏలూరు కలెక్టరేట్, న్యూస్‌టుడే: పదో తరగతి, ఇంటర్మీడియట్ వార్షిక పరీక్షల నిర్వహణకు పటిష్ఠ ఏర్పాట్లు చేస్తున్నట్లు కలెక్టర్ వెట్రిసెల్వి తెలిపారు. రాష్ట్ర సచివాలయం నుంచి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె.విజయానంద్ శుక్రవారం అన్ని జిల్లాల కలెక్టర్లతో దూర దృశ్య సమావేశం నిర్వహించారు. పది, ఇంటర్ పరీక్షలు, ప్రభుత్వ సేవలపై ప్రజల సంతృప్తి తదితరాలపై సమీక్షించారు. ఏలూరు కలెక్టరేట్ నుంచి కలెక్టర్, డీఆర్వో విశ్వేశ్వరరావు, డీఈవో వెంకట లక్ష్మమ్మ, ఆర్ఐవో కె.యోహాన్, డీవీఈవో శేఖర్ బాబు హాజరయ్యారు. వెట్రిసెల్వి మాట్లాడుతూ.. పరీక్షల నిర్వహణలో చూచిరాతల నిరోధానికి చర్యలు తీసుకుంటున్నట్లు చెప్పారు.

92.7 FM Rajamahendravaram ఈ FM 92.7 Mee FM
ఈఎఫ్ఎమ్ కార్యక్రమాలు
శనివారం

కార్యక్రమము	ప్రసార వేళలు
ఉషోదయం	ఉ॥ 5 - ఉ॥ 7
ఈ-మార్నింగ్స్	ఉ॥ 7 - ఉ॥ 11
నువ్వా నేనా	ఉ॥ 11 - మ॥ 2
సత్యభామ	మ॥ 2 - సా॥ 5
కాలేజ్ స్టైల్	సా॥ 5 - రా॥ 9
EFM సరాగాలు	రా॥ 9 - రా॥ 11
బ్యాక్ టు బ్యాక్ సాంగ్స్	రా॥ 11 - ఉ॥ 5

/Eenadufm
For Advertising on Eenadu FM Contact
9000180626, 9989993175

EENADU Classifieds

BUSINESS SERVICES
బంగారం బ్యాంకులలో / ఏ ఇతర ప్రైవేటు సంస్థలలో తాకట్టులో ఉన్నవి విడిపించి ఈ రోజు మార్కెట్ ధర ప్రకారం కొనబడును. (స్పాట్‌క్యాష్). Ph.81422 92071.

FINANCIAL SERVICES
ప్రభుత్వ ఉద్యోగులకు పర్సనల్ లోన్స్ ఇళ్ల స్థలాలు, పొలాలు, ఫ్యాక్టరీలు, స్థిరాస్తులు, కాలేజీలపై తక్కువ వడ్డీతో ఫైనాన్స్ చేయబడును. బ్యాంకు లోన్స్‌లో ఉన్నా ఇవ్వబడును. *నో సిబిల్/ నో బ్రోకర్స్ *MSR గ్రూప్, వైజాగ్. Ph.:9121314141.

PERSONAL CLASSIFIEDS

CONGRATULATORY MESSAGES
★**ప్రపంచ ప్రేమికులారా!** మీరు ఈరోజు మీ ప్రేమకు గుర్తుగా 1 మొక్కను నాటండి ★పచ్చదనాల ప్రపంచాన్ని సృష్టించండి ★ప్రేమతో మీ రాజ్. ✆ 94432 89171

REAL ESTATE

COMMERCIAL SPACE FOR SALE
AP NTR జిల్లా పెనుగంచిప్రోలు 6 ఎ॥ మామిడి తోటతో మంచి ఆదాయం కలిగిన కళ్యాణ మండపాలు -2 (A/C, Non A/C) అన్నివసతులతో 12.5 Cr కే అమ్మకం. ✆ 77997 95599

LEASE
తెలంగాణ, ఖమ్మంలో 3021 చ॥గ॥లు ట్విన్ థియేటర్/ కమర్షియల్ లీజుకు సం॥ 9848531544. bit.ly/4rMldEv

TO LET

COMMERCIAL
భీమవరంలో రన్నింగ్‌లో ఉన్న అన్ని వసతులు కలిగి మెయిన్ రోడ్‌లో ఉన్న లాడ్జి అద్దెకు ఇవ్వబడును. ✆ 89853 11167.

JOBS

NARAYANA ENGINEERING COLLEGES (AUTONOMOUS) : NELLORE | GUDUR
we are HIRING
Applications are invited from eligible candidates for the position of ASSISTANT PROFESSOR, PLACEMENT TRAINER in the following disciplines. Interested candidates may e-mail their resumes.
TRAINING & PLACEMENT
CORPORATE RELATIONS EXTERNAL
APTITUDE | REASONING | VERBAL
SOFT SKILLS
ENGLISH LANGUAGE LAB TRAINER
TECHNICAL TRAINER (C | JAVA | PYTHON DATA STRUCTURES | AI TOOLS | FULL STACK DATA BASE | AWS | BI TOOLS DIGITAL MARKETING TOOLS).
ENGINEERING
CSE (AIML, DATA SCIENCE) | ECE | CIVIL
MECHANICAL | MATHS | ENGLISH
CHEMISTRY | PHYSICS
GENERAL INFORMATION
- Qualifications and experience must be as per AICTE norms.
- Salary is not a constraint for deserving candidates.
- Industrial experience will be considered as an added advantage.
For Enquiries Contact - HR : 87903 50096
Mail your resume to: careers.nec@narayanagroup.com

భీమవరం ఇఖ రెడీమేడ్ షోరూమ్ నందు పనిచేయుటకు లేడీ రిసెప్షనిస్ట్, క్యాషియర్, ఫ్లోర్ మేనేజర్ కావలెను. ✆ 92466 77388, 99089 91239.

భీమవరంలో బేకరీ స్వీట్ షాపులో జ్యూస్, ఫ్రైడ్ చికెన్, చైనీస్ చేయుటకు మాస్టర్స్ కావలెను. వెంటనే సంప్రదించండి. సెల్: 89853 11167.

త్రివేణి హోంకేర్‌లో వృద్ధులను/ పేషెంట్స్‌ని చూసుకొనుటకు వర్కర్స్/ నర్సులు కావలెను. ఫ్రీ వసతి, భోజనం.జీ:18K to 20K. ✆96404 00073, 98485 71888.

గమనిక
క్లాసిఫైడ్ ప్రకటనలకు ప్రతి స్పందించే ముందు తగిన రీతిలో క్షుణ్ణంగా విచారించుకోవలసిందిగా పాఠకులకు సూచించడమైనది. ప్రకటనదారు చెబుతున్న లేదా చేసుకుంటున్న క్లెయిములతో ఈ వార్తా పత్రికకు ఏవిధమైన సంబంధం లేదు. ప్రకటనదారులు సరుకుల అమ్మకం లేదా అందించిన సేవల విషయంలో తప్ప, ప్రకటనలద్వారా ప్రజల నుండి ఎట్టి డబ్బును వసూలు చేయరాదు. డబ్బును వసూలు చేసే ప్రకటన కర్తను బ్లాక్-లిస్టులో ఉంచే మరియు/ లేదా అతనిపై చట్టపరమైన చర్య తీసుకునే హక్కు యాజమాన్యానికి కలదు.

నెక్ సూచించిన కోడిగ్రుడ్ల ధర
★ For the Information of Trade & Industry
★ గోదావరి జోన్ ప్లాస్టిక్ ట్రేలో సరఫరా చేసే ఫారం గేటు గ్రుడ్డు ధర రూ. 5.05 పై॥
తణుకు ఆఫీసు: 08819-224254

ఏలూరు

• ఏలూరు • దెందులూరు • ఉంగుటూరు

హోంగార్డు కుటుంబాలను ఆదుకుంటాం: ఎస్పీ

ఏలూరు గ్రామీణ, న్యూస్‌టుడే: విధి నిర్వహణలో ప్రాణాలు కోల్పోయిన హోంగార్డు కుటుంబాలను అన్నివిధాలా ఆదుకుంటామని ఎస్పీ ప్రతాప్ శివకిశోర్ అన్నారు. తాడేపల్లిగూడెం, ఏలూరు యూనిట్లలో పని చేస్తూ ఇటీవల మృతి చెందిన హోంగార్డులు పి.రాజేంద్ర కుమార్, సత్తిరాజు కుటుంబ సభ్యులకు జిల్లా పోలీసు ప్రధాన కార్యాలయంలో రూ.5.20 లక్షల చొప్పున శుక్రవారం ఎస్పీ చెక్కులు పంపిణీ చేశారు. ఏఆర్ ఆర్ఐ పవన్ కుమార్, ఎస్సై వెంకటేశ్ తదితరులున్నారు.

చెక్కు అందజేస్తున్న ప్రతాప్ శివకిశోర్

చదరంగం విజేతలకు అభినందన

ఏలూరు గ్రామీణ, న్యూస్‌టుడే: జంగారెడ్డిగూడెంలో ఇటీవల నిర్వహించిన చదరంగం పోటీల్లో నగరానికి చెందిన విద్యార్థులు అగ్రహమ్, అనురూప్ ప్రతిభ కనబరిచారు. అగ్రహమ్ ఏకంగా 717 పాయింట్లు సాధించి ప్రథమ స్థానం సొంతం చేసుకున్నాడు. విద్యార్థులను పాఠశాల యాజమాన్యం శుక్రవారం అభినందించి ట్రోఫీలు ప్రదానం చేసింది. మరిన్ని పతకాలు సాధించాలని వారు ఆకాంక్షించారు.

రీ సర్వేతో ఆస్తులకు రక్షణ: మేయర్

ఏలూరు గ్రామీణ, న్యూస్‌టుడే: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా నిర్వహిస్తున్న రీ సర్వేతో ప్రజల ఆస్తులకు రక్షణ కల్పిస్తున్నట్లు నగర మేయర్ షేక్ నూర్జహాన్ తెలిపారు. స్థానిక నగరపాలక సంస్థ కార్యాలయంలో వార్డు సచివాలయ సిబ్బందికి శుక్రవారం ప్రింటర్లు, ల్యాప్‌టాప్‌లు పంపిణీ చేశారు. ఆమె మాట్లాడుతూ.. నగరంలోని 40 సచివాలయాలకు ప్రభుత్వం ప్రింటర్లు అందజేసిందని చెప్పారు. నగరపాలక సంస్థ నిధులు రూ.10 లక్షలతో 29 ల్యాప్‌టాప్‌లు కొనుగోలు చేశామన్నారు. కమిషనర్ భానుప్రతాప్, కో-ఆప్షన్ సభ్యుడు పెదబాబు, కార్పొరేటర్లు, సిబ్బంది పాల్గొన్నారు.

సిబ్బందికి ప్రింటర్లు ఇస్తున్న నూర్జహాన్

జిల్లాను అవినీతి రహితంగా మారుద్దాం

ఏలూరు గ్రామీణ: జిల్లాను అవినీతి రహితంగా మార్చేందుకు ప్రతి ఒక్కరూ సహకరించాలని అనిశా డీఎస్పీ కృష్ణారావు సూచించారు. అవినీతిని అంతమొందించే క్రతువులో ప్రజలు భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. ప్రభుత్వ ఉద్యోగి లంచం అడిగితే 1064, 94404 46157 నంబర్లకు ఫిర్యాదు చేయాలని శుక్రవారం ప్రకటనలో కోరారు.

తడందని చేలు.. తడారని కళ్లు!

శివారు ఆయకట్టుకు చేరని సాగునీరు

దెందులూరు, ఏలూరు గ్రామీణ- న్యూస్‌టుడే

రబీలో గోదావరి కాలువ శివారు ప్రాంత పొలాలకు సాగునీరందక అన్నదాతలు అవస్థలు పడుతున్నారు. కనిష్ఠ స్థాయిలో ప్రవాహం సాగుతుండటంతో.. డీజిల్ ఇంజిన్లపై ఆధారపడుతున్నారు. ఏటా ఇంజిన్ల సాయంతో నీటిని తోడి పంటలకు అందిస్తుండటం తలకు మించిన భారంగా మారిందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఏలూరు కాలువ కింద సుమారు 25 వేల ఎకరాల విస్తీర్ణంలో రబీలో సాగవుతోంది. శివారులో 4.4 అడుగులకు 2.5 అడుగుల మేర నీరు ప్రవహిస్తోంది.

ఇంజిన్ల సాయంతో.. భీమడోలు మండలం గుండుగొలను నుంచి ఏలూరు గ్రామీణ మండలం మల్కాపురం వరకున్న శివారు ప్రాంత పొలాలకు తూముల నుంచి పూర్తిస్థాయిలో సాగునీరందడం లేదు. తప్పనిసరి పరిస్థితుల్లో రైతులు ఆయిల్ ఇంజిన్లు అమర్చి నీటిని తోడుతున్నారు. దీంతో సాగు భారం పెరుగుతోంది. ప్రస్తుతం వరి కణుపు దశలో ఉండగా. నీరు, ఎరువులు సమృద్ధిగా అందితేనే పంట దిగుబడులు బాగుంటాయి. సాగునీరందకుంటే ఆ ప్రభావం దిగుబడులపై చూపుతుంది. వేసవి ముందే పరిస్థితి జటిలంగా ఉందని. మున్ముందు ఎలా ఉంటుందోనని రైతులు ఆందోళన చెందుతున్నారు.

చెరువులు నింపుతుండటంతో.. వేసవి దృష్టిలో ఉంచుకొని.. ఏలూరు కాలువ జలాలను మంచినీటి చెరువులకు మళ్లిస్తున్నారు. ఏలూరు నగరానికి తాగునీరందించే ఆశ్రం ఆసుపత్రి సమీప జలాశయాన్ని 20 క్యూసెక్కులతో నింపుతున్నారు. ఈ కారణంగా శివారు ఆయకట్టుకు సాగునీటి సమస్య ఉత్పన్నమవుతోంది. అధికారులు ప్రణాళికాబద్ధంగా వ్యవహరించి, శివారు ప్రాంత పొలాలకూ సాగునీరందేలా చర్యలు తీసుకోవాలని రైతులు కోరుతున్నారు. 'భీమడోలు మండలం ఆగడాలలంక, చెట్టున్నపాడు, మల్లవరం తదితర గ్రామాల్లోని మంచి నీటి చెరువులకు జలాలు నింపుతున్నారు. ఈ కారణంగా కొంత మేర సరఫరా తగ్గింది. సాగునీటి సమస్య తలెత్తకుండా చర్యలు తీసుకుంటాం' అని జలవనరుల శాఖ ఏఈ సుబ్రహ్మణ్యం తెలిపారు.

సాగు విస్తీర్ణమిలా..	
మండలం	ఎకరాలు
భీమడోలు	11,708
దెందులూరు	9,118
ఏలూరు	4,174

కాలువలో తగ్గిన నీటి మట్టం

మేమున్నాం.. మీకు తోడుగా.. 10 AM to 1 PM

ఏలూరు అర్బన్:	80085 74486	ఏలూరు టూటౌన్:	80085 74487
దెందులూరు:	80085 74535	పెదపాడు, పెదవేగి:	80085 74483
భీమడోలు:	80085 74527	నిడమర్రు గ్రామీణం:	97040 21765
ఉంగుటూరు:	94939 90333	గణపవరం:	99480 66777

ఏలూరు గ్రామీణ, న్యూస్‌టుడే: ? మల్కాపురం రోడ్డులో రైసు మిల్లు దాటాక వీధి దీపాలు వెలగడం లేదు. చీకట్లో రాకపోకలు సాగించేందుకు అవస్థలు పడుతున్నాం. **- రామనారాయణ**

✔ దీపాలకు మరమ్మతులు చేయిస్తాం. **- పవన్, విద్యుత్తు ఏఈ**

పెదపాడు, న్యూస్‌టుడే: ? పెదపాడు నుంచి గండిచెరువుగట్టు వరకు సీసీ రోడ్డు నిర్మించారు. వినాయక ఆలయం వద్దనున్న మలుపులో.. పంట బోదె ఉండటంతో అంచుల్లో మట్టి పోయకుండా వదిలేశారు. **- విజయ్, వాహనదారుడు**

✔ మలుపులోని సీసీ రహదారి అంచుల్లో మట్టి పోసేందుకు చర్యలు తీసుకుంటాం. **- శేషుకుమార్, ర.భ.శా. ఏఈ**

దెందులూరు, న్యూస్‌టుడే: ? స్థానిక గ్రంథాలయ కూడలిలో చెత్తాచెదారం పడేస్తున్నారు. రోజుల తరబడి తీయకపోవడంతో దుర్వాసన వస్తోంది. **- రామకృష్ణ, పాఠకుడు**

✔ చెత్త వేయకుండా చర్యలు తీసుకుంటాం. పాఠకులకు ఇబ్బందుల్లేకుండా చూస్తాం. **- కల్పన, పంచాయతీ కార్యదర్శి**

16 నుంచి ఆధార్ నమోదు శిబిరాలు

భీమడోలు, న్యూస్‌టుడే: మండలంలో ఈ నెల 16 నుంచి 20 వరకు ప్రత్యేక ఆధార్ నమోదు శిబిరాలు నిర్వహిస్తున్నట్లు ఎంపీడీవో చాగంటి పద్మావతిదేవి అన్నారు. పాఠశాల, కళాశాలల విద్యార్థుల ఆధార్ బయోమెట్రిక్‌ను నవీకరించుకోవాలని చెప్పారు. భీమడోలు ఉన్నత పాఠశాలలో 16 నుంచి 18 వరకు, పూళ్లలో 19 నుంచి 20 వరకు శిబిరాలు కొనసాగుతాయని చెప్పారు. భీమడోలు శ్రీవేంకటేశ్వర కళాశాలలో మాత్రం అయిదు రోజులపాటు ఉదయం 9 నుంచి సాయంత్రం 4 గంటల వరకు శిబిరం ఉంటుందని ఆమె శుక్రవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు.

గ్రామీణాభివృద్ధికి పెద్దపీట: చింతమనేని

పెదవేగి(పెదపాడు), న్యూస్‌టుడే: గ్రామీణాభివృద్ధికి కూటమి ప్రభుత్వం పెద్దపీట వేస్తోందని ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ అన్నారు. పెదవేగి మండలం దుగ్గిరాలలోని విడిది కార్యాలయంలో శుక్రవారం ఆయన్ను పలువురు మర్యాదపూర్వకంగా కలిశారు. తమ సమస్యలు పరిష్కరించాలంటూ అర్జీలు అందజేశారు. చింతమనేని మాట్లాడుతూ.. ఆయా సమస్యలన్నింటికీ అధికారులు దశలవారీగా పరిష్కార మార్గం చూపాలన్నారు. విద్య, వైద్యం, మంచినీటి సరఫరా, పారిశుద్ధ్యం మెరుగు తదితరాలకు అధికార యంత్రాంగం ప్రాధాన్యమివ్వాలని దిశానిర్దేశం చేశారు. గ్రామాల్లో మౌలిక సదుపాయాల కల్పనకు తోడ్పాటునందిస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు.

సమస్యలు ఆలకిస్తున్న ప్రభాకర్

జనసేనాని సంకల్పంతో ముందుకు: పత్సమట్ల

ఉంగుటూరు, న్యూస్‌టుడే: జనసేనాని, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ సంకల్పానికి అనుగుణంగా పార్టీ శ్రేణులు ముందుకు సాగాలని ఎమ్మెల్యే పత్సమట్ల ధర్మరాజు సూచించారు. స్థానిక విడిది కార్యాలయంలో పార్టీ నియోజకవర్గ స్థాయి సమావేశం శుక్రవారం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ.. తెదేపా, భాజపా నాయకులను సమన్వయం చేసుకుంటూ గ్రామ స్థాయిలో ప్రజా సమస్యలు పరిష్కరించేందుకు కృషి చేయాలన్నారు. నియోజకవర్గంలో పార్టీ బలోపేతానికి మరింత కృషి చేయాలన్నారు. స్థానికంగా ఏవైనా ఇబ్బందులుంటే తన దృష్టికి తేవాలని ఆయన దిశా నిర్దేశం చేశారు. నాయకులు సూరత్తుల అయ్యప్ప, పొత్తూరి వాసు, వంగా రఘు, తోట శ్రీను తదితరులు పాల్గొన్నారు.

మాట్లాడుతున్న ధర్మరాజు

కొత్త పింఛన్లకు ఎదురుచూపులు: ఎమ్మెల్యే

ఉంగుటూరు, న్యూస్‌టుడే: ఉంగుటూరు నియోజకవర్గంలో వితంతువులు, వృద్ధులు పింఛన్లకు ఎదురు చూస్తున్నారని ఎమ్మెల్యే పత్సమట్ల ధర్మరాజు అన్నారు. శాసనసభ సమావేశాల్లో భాగంగా శుక్రవారం ప్రశ్నోత్తరాల సమయంలో ఎమ్మెల్యే మాట్లాడారు. నియోజకవర్గంలో 34,752 మందికి ప్రతినెలా ఒకటో తేదీన పింఛను అందుతోందన్నారు. 1న సెలవు దినమైతే ముందు రోజే నగదు అందజేస్తున్నట్లు చెప్పారు. నియోజకవర్గంలో ఇంకా 4,284 మంది అర్హులు ఉన్నారని.. వారిలో 1,140 మంది వితంతువులున్నట్లు చెప్పారు. వారికి త్వరితగతిన పింఛన్లు మంజూరు చేయాలని విజ్ఞప్తి చేశారు. పింఛన్ సొమ్మును ఒకే విడతలో రూ.వెయ్యి పెంచి పేద ప్రజల పక్షాన నిలిచిన ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్‌లకు ధర్మరాజు కృతజ్ఞతలు తెలిపారు.

తమిళనాడు దంపతులకు బాలల దత్తత

ఏలూరు కలెక్టరేట్, న్యూస్‌టుడే: జిల్లా శిశు గృహంలో ఆశ్రయం పొందుతున్న ఇద్దరు బాలలను శుక్రవారం కలెక్టర్ వెట్రిసెల్వి దత్తత ఇచ్చారు. తమిళనాడు రాష్ట్రానికి చెందిన దివ్యారంగం, పద్మావతి దంపతులకు చిన్నారి తేజశ్రీ, సెంథిల్, భానుప్రియ దంపతులకు మోక్షజ్ఞ మీనాక్షిని నిబంధనల ప్రకారం అందజేశారు. కలెక్టర్ మాట్లాడుతూ.. దత్తత పొందిన తల్లిదండ్రులు బాలల ఆలనాపాలనా చూసే విధానాలను నిర్దిష్ట ఫార్మాట్‌లో మిషన్ వాత్సల్య పోర్టల్‌లో అప్‌లోడ్ చేయాలని సూచించారు. జిల్లా బాలల సంరక్షణాధికారి సూర్యచక్రవేణి, శిశు గృహ మేనేజరు పి.భార్గవి పాల్గొన్నారు.

మురుగు.. కాదాయె కనుమరుగు

ఏలూరు నగరం పుష్పలీల నగర్‌లో డ్రైనేజీ వ్యవస్థ అస్తవ్యస్తంగా ఉంటోంది. కాలువలను శుభ్రం చేయకపోవడంతో మురుగు నీరంతా రోడ్డుపైకి చేరుతోంది. ప్రజలు, వాహనదారులు మురుగులోనే రాకపోకలు సాగించాల్సిన దుస్థితి. **- న్యూస్‌టుడే, ఏలూరు**

మట్టి మేట.. రాకపోకలెట్టా!

పెదవేగి మండలం కొప్పులవారిగూడెం సమీప పోలవరం కుడి కాలువ వంతెనపై, రహదారి మలుపులో మట్టి మేట వేసింది. రాత్రివేళ ద్విచక్ర వాహనదారులు మలుపులో వేగాన్ని నియంత్రించలేక జారి పడిపోతున్నారు. **- న్యూస్‌టుడే, పెదవేగి**

శిథిలమై.. నిర్లక్ష్య భరితమై!

నిడమర్రు జడ్పీ ఉన్నత పాఠశాల సమీపాన సుమారు 30 ఏళ్ల కిందట నిర్మించిన భవనం శిథిలావస్థకు చేరింది. పైకప్పు పూర్తిగా దెబ్బతిని నిరుపయోగంగా మారింది. భవనం చుట్టూ పిచ్చి మొక్కలు పెరిగి ప్రమాదకరంగా దర్శనమిస్తోంది. **-న్యూస్‌టుడే, నిడమర్రు గ్రామీణం**

చెత్త నిండిపోయి.. దుర్గంధం పెరిగిపోయి

ఏలూరు- చింతలపూడి మార్గంలోని ఎస్సీఎస్ గోదాం సమీపాన రహదారికి ఇరువైపులా చెత్తాచెదారం, భవన నిర్మాణ వ్యర్థాలు గుట్టలుగా పేరుస్తున్నారు. వాటిని తొలగించకపోవడంతో డంపింగ్ యార్డును తలపిస్తోంది. **- న్యూస్‌టుడే, ఏలూరు నగరం**

మూలకు చేరి.. అలంకారమే మరి

భీమడోలు రైతు సేవా కేంద్రంలో రూ.లక్షలు విలువైన కియోస్క్ యంత్రం మూలకు చేరింది. దీన్ని గత ప్రభుత్వం సమకూర్చగా.. నిర్వహణను మాత్రం గాలికి వదిలేసింది. ఫలితంగా చిన్నపాటి మరమ్మతుకు గురై నిరుపయోగంగా మారింది. **- న్యూస్‌టుడే, భీమడోలు**

మూగజీవాలు.. ప్రమాద హేతువులు

గణపవరం నుంచి భీమవరం, పిప్పర, చేబ్రోలు వెళ్లే రహదారులపై మూగజీవాల సంచారం ఎక్కువ ఉంటోంది. ముఖ్యంగా ఆవులు ఇష్టానుసారంగా వదిలేస్తున్నారు. రాత్రివేళ చోదకులు ఆవులను గుర్తించక ప్రమాదాల బారిన పడుతున్నారు. **- న్యూస్‌టుడే, గణపవరం**

ఏలూరు సినిమా

అంబిక డీలక్స్	మన శంకర వరప్రసాద్ గారు
అంబిక మినీ	జగన్నాథ్
సాయి బాలాజీ	హాని
బాలాజీ	ఆపరేషన్ పద్మ
సత్యనారాయణ 1	అనగనగా ఒక రాజు
సత్యనారాయణ 2	యుఫోరియా
సత్యనారాయణ 3	విత్ లవ్
విజయలక్ష్మి వీమ్యాక్స్ 1	మన శంకర వరప్రసాద్ గారు
విజయలక్ష్మి వీమ్యాక్స్ 2	సుమతీ శతకం
విజయలక్ష్మి వీమ్యాక్స్ 3	నారీ నారీ నడుమ మురారి
ఎస్వీసీ మల్టీప్లెక్స్ స్క్రీన్ 1	భర్త మహాశయులకు విజ్ఞప్తి
ఎస్వీసీ మల్టీప్లెక్స్ స్క్రీన్ 2	మన శంకర వరప్రసాద్ గారు
ఎస్వీసీ మల్టీప్లెక్స్ స్క్రీన్ 3	అనగనగా ఒక రాజు

గతి మారి.. ప్రగతి దరిచేరి!

వేగంగా రహదారుల నిర్మాణం

ఏలూరు గ్రామీణ మండలం వంగాయగూడెం నుంచి పెదపాడు మీదుగా పెరికీడుకు ర.భ.శా. రోడ్డు పనులు ఊపందుకున్నాయి. దాదాపు 17.5 కిలోమీటర్ల దూరమున్న రహదారి నిర్మాణం సుమారు 90 శాతం మేర పూర్తయింది. రామచంద్రపురంలో తారు వేయడం పూర్తి కాగా.. అందెఖానిచెరువు వద్ద పనులు చురుగ్గా సాగుతున్నాయి.

పెదపాడు, పెదవేగి- న్యూస్‌టుడే: గత వైకాపా ప్రభుత్వ హయాంలో.. అయిదేళ్లపాటు గ్రామీణ రహదారులు అభివృద్ధికి నోచుకోలేదు. కంకర తేలి, గుంతలు పడిన రోడ్లను పట్టించుకున్న నాథుడే లేకపోయాడు. గోతుల్లో తట్టెడు మట్టి పోసిన దాఖలాలు లేవు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక.. దారుల గతి మారుతోంది. దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ చొరవతో నియోజకవర్గంలోని గ్రామీణ రోడ్లు గాడిన పడుతున్నాయి. కొన్ని చోట్ల కొత్త రహదారులు నిర్మిస్తుండగా.. మరికొన్నిచోట్ల యుద్ధప్రాతిపదికన మరమ్మతులు చేస్తున్నారు. దాంతో ఇన్నాళ్లు పడుతూ లేస్తూ రాకపోకలు సాగించిన వాహనదారులు, ప్రయాణికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

పాతపెదపాడు నుంచి రాజుపేట వరకు ర.భ.శా. రహదారి దాదాపు 3 కి.మీ. మేర దెబ్బతింది. మరమ్మతులకు రూ.30 లక్షలు మంజూరు కాగా, పనులు ప్రారంభమయ్యాయి. వీలైనంత త్వరగా మరమ్మతులు పూర్తి చేసేందుకు అధికారులు చర్యలు చేపట్టారు.

బాలలతో భిక్షాటన నేరం

ఏలూరు గ్రామీణ, న్యూస్‌టుడే: బాలలతో భిక్షాటన చేయడం చట్టరీత్యా నేరమని జిల్లా బాలల సంరక్షణాధికారిణి సూర్యచక్రవేణి అన్నారు. నగరంలోని చిన్నారులతో భిక్షాటన చేస్తున్న వారిని గుర్తించేందుకు శుక్రవారం ప్రత్యేక కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా పలువురు తల్లులకు కౌన్సెలింగ్ ఇచ్చారు. మహిళల కుటుంబ పరిస్థితిని పర్యవేక్షించాలని, పిల్లలతో మరో మారు భిక్షాటన చేయించకుండా చర్యలు తీసుకోవాలని అంగన్‌వాడీ కార్యకర్త, గ్రామ సచివాలయ మహిళా కార్యదర్శిని ఆదేశించారు.

శిరస్త్రాణధారణ తప్పనిసరి

వేగివాడ(పెదవేగి), న్యూస్‌టుడే: వేగివాడలో ఎస్సై హరిగోపాల్ ఆధ్వర్యాన పోలీసులు శుక్రవారం వాహన తనిఖీలు చేపట్టారు. శిరస్త్రాణం ధరించని చోదకులకు కౌన్సెలింగ్ ఇచ్చారు. ద్విచక్ర వాహనదారులు తప్పనిసరిగా శిరస్త్రాణం ధరించాలని, కార్లలో ప్రయాణించేవారు సీటు బెల్టు పెట్టుకోవాలని సూచించారు. ప్రమాద సమయాల్లో అవే ప్రాణాలు కాపాడుతాయని ఆయన పేర్కొన్నారు. అనంతరం చోదకులతో శిరస్త్రాణం కొనుగోలు చేయించారు.

పెదవేగి: చోదకులకు కౌన్సెలింగ్ ఇస్తున్న హరిగోపాల్

ఏలూరు గ్రామీణ: తమపై ఆధారపడిన కుటుంబ సభ్యుల కోసం ద్విచక్ర వాహనదారులు శిరస్త్రాణం ధరించాలని ఒకటో పట్టణ సీఐ సత్యనారాయణ అన్నారు. మాదేపల్లి రోడ్డులోని ప్రేమాలయం కూడలిలో శుక్రవారం వాహన తనిఖీలు చేపట్టారు. శిరస్త్రాణం ధరించని సుమారు 30 మంది ద్విచక్ర వాహనదారులతో అక్కడికక్కడే హెల్మెట్లు కొనుగోలు చేయించారు.

నేడు విద్యుత్తు సరఫరా నిలిపివేత

పెదపాడు, న్యూస్‌టుడే: ఆర్‌డీఎస్‌ఎస్ పనుల్లో భాగంగా పాతముప్పర్రు విద్యుత్తు ఉపకేంద్రం పరిధిలో శనివారం ఉదయం 8 నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు సరఫరా నిలిపివేస్తున్నట్లు ఈఈ కేవీఎం అంబేడ్కర్ తెలిపారు. ఉపకేంద్రం పరిధిలోని వినియోగదారులు, రైతులు గమనించి సహకరించాలని శుక్రవారం ఒక ప్రకటనలో కోరారు.

నేత్ర వైద్య శిబిరానికి స్పందన

దెందులూరు, న్యూస్‌టుడే: దెందులూరులో తెదేపా నాయకుడు పెనుబోయిన మహేశ్ యాదవ్ ఆధ్వర్యాన ఏలూరు రవికిరణ్ కంటి ఆసుపత్రి సౌజన్యంతో శుక్రవారం ఉచిత నేత్ర వైద్య శిబిరం నిర్వహించారు. వైద్యురాలు హేమలత తన బృందంతో కలిసి పలువురికి పరీక్షలు చేశారు. కంటి సంరక్షణకు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అవగాహన కల్పించారు. అనంతరం రాయితీపై కళ్లద్దాలు పంపిణీ చేశారు.

బాలుడి మృతిపై 19న విచారణ

ఏలూరు కలెక్టరేట్, న్యూస్‌టుడే: భీమడోలు మండలం పూళ్లకు చెందిన ఈపిచెర్ల రమేశ్ కుమారుడు విద్యార్థి అజిత్ పెదవేగి డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ గురుకుల పాఠశాల వసతి గృహంలో ఇటీవల ఉరేసుకొని అనుమానాస్పద స్థితిలో మృతి చెందిన విషయం విదితమే. ఈ ఘటనపై 19న ఉదయం 11 గంటలకు ఏలూరు రెవెన్యూ డివిజన్ కార్యాలయంలో న్యాయ విచారణ చేపట్టనున్నట్లు ఆర్డీవో అచ్యుత అంబరీశ్ తెలిపారు. ఈ విషయం తెలిసిన, ఘటనను చూసినవారు, మృతుడి రక్త సంబంధీకులు విచారణకు హాజరై వాంగ్మూలం ఇవ్వొచ్చని ఆయన శుక్రవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు.

పాఠశాలకు వితరణ

ఉప్పాకపాడు(ఉంగుటూరు), న్యూస్‌టుడే: ఉప్పాకపాడు ఎంపీపీ పాఠశాలకు ప్రధానోపాధ్యాయిని శ్రీదేవి రూ.15 వేలు విలువైన ప్రింటర్ వితరణ చేశారు. దీన్ని ఎంఈవో-2 సాయిబాబు చేతులమీదుగా శుక్రవారం పాఠశాలకు అందజేశారు.

50 వసంతాల వేడుక

ఏలూరు నగరం, న్యూస్‌టుడే: వారంతా 50 ఏళ్ల కిందట ఒకే తరగతి గదిలో చదువుకున్నారు. వేర్వేరు చోట్ల ఉన్నత విద్య అభ్యసించారు. ఉద్యోగులు, వ్యాపారులు చేసుకుంటూ ఎక్కడెక్కడో స్థిరపడ్డారు. తిరిగి ఓచోట కలిశారు. అందుకు ఆదివారపుపేట ఆంధ్రరత్న దుగ్గిరాల గోపాలకృష్ణయ్య నగరపాలక ఉన్నత పాఠశాల వేదికైంది. 1975-76లో పదో తరగతి చదివిన విద్యార్థులు శుక్రవారం ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు. బాల్యపు మధుర స్మృతులను గుర్తుచేసుకుంటూ రోజంతా ఆనందంగా గడిపారు. అనంతరం నాటి గురువులను సత్కరించారు.

సొమ్ములడిగితే క్రిమినల్ కేసులు

ఏలూరు గ్రామీణ, న్యూస్‌టుడే: ప్రధానమంత్రి ఆవాస యోజనలో పేదలు నిర్మించుకున్న గృహాలకు సొమ్ములడిగే వారిపై క్రిమినల్ కేసులు నమోదు చేస్తామని జిల్లా గృహ నిర్మాణ శాఖాధికారి జి.సత్యనారాయణ హెచ్చరించారు. నిబంధనల ప్రకారం అర్హులందరికీ ఇళ్లు మంజూరు చేస్తామన్నారు. లబ్ధిదారులు ఎవరికీ లంచం ఇవ్వాల్సిన అవసరం లేదని స్పష్టం చేశారు. ఎవరైనా సొమ్ము డిమాండ్ చేస్తే 70939 30105 నంబరుకు ఫోన్ చేయాలని, వివరాలు గోప్యంగా ఉంచుతామని ఆయన శుక్రవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు.

పరిశుభ్రతతో వ్యాధులు దూరం

ఏలూరు గ్రామీణ, న్యూస్‌టుడే: వ్యక్తిగత, పరిసరాల శుభ్రతతో వ్యాధులకు దూరంగా ఉండొచ్చని మలేరియా నివారణ సహాయాధికారి గోవిందరావు అన్నారు. స్థానిక అరుంధతీపేటలో శుక్రవారం డ్రై డే కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా శుభ్రతపై కాలనీలో అవగాహన ప్రదర్శన చేపట్టారు. ఇంటి పరిసరాల్లో దోమలు వృద్ధి చెందకుండా గృహిణులు జాగ్రత్తలు తీసుకోవాలని ఆయన దిశానిర్దేశం చేశారు.

సువర్ణ ధనుస్సుకు పూజలు

ఏలూరు ఆధ్యాత్మికం, న్యూస్‌టుడే: స్థానిక రామకృష్ణాపురంలోని సత్య సేవా కేంద్రంలో సువర్ణ ధనుస్సుకు శుక్రవారం ప్రత్యేక పూజలు చేశారు. తొలుత ధనుస్సు, విల్లును అలంకరించారు. భక్తులు తరలివచ్చి.. ధనుస్సును దర్శించుకున్నారు. ఏర్పాట్లను సత్యసాయి సమితి జిల్లా అధ్యక్షుడు శశిశేఖరరావు, కన్వీనర్ రామారావు, ఇన్‌ఛార్జి శాంతకుమార్ పర్యవేక్షించారు.

కొనసాగుతున్న రామకోటి ఉత్సవాలు

ఏలూరు ఆధ్యాత్మికం: స్థానిక అగ్రహారంలోని రామకోటి ఉత్సవాలు కొనసాగుతున్నాయి. ఏకాదశి సందర్భంగా శుక్రవారం స్వామివారికి ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం సత్యనారాయణస్వామి వ్రతాన్ని భక్తిశ్రద్ధలతో ఆచరించారు. కళా వేదికపై నెల్లూరుకు చెందిన పరాయతం నారాయణాచార్యులు భగవత సప్తాహం ప్రవచనమిచ్చారు. ఆయన్ను ఉత్సవ కమిటీ అధ్యక్షుడు గాదంశెట్టి రమేశ్‌కుమార్, సభ్యులు సత్కరించారు.

మహా శివరాత్రికి ఏర్పాట్లు

నిడమర్రు: పెదనింద్రకొలనులోని స్వయంభూ పార్వతీ సమేత భీమేశ్వరస్వామి, మందలపర్రులో ఉమానీలకంఠేశ్వరస్వామి పంచాయతన క్షేత్రంలో మహా శివరాత్రికి పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేస్తున్నారు.

వంతెన.. నిలిచేనా..!

రక్షణ గోడల్లేని కాజ్‌వేపై ప్రమాదకరంగా రాకపోకలు

ఏలూరు నుంచి శనివారపుపేట కెళ్లే మార్గంలో తమ్మిలేరుపై నిర్మించిన కాజ్‌వే శిథిలావస్థకు చేరింది. వరదల సమయంలో పలుచోట్ల సిమెంట్ దిమ్మెలు కొట్టుకుపోయాయి. విద్యుత్తు స్తంభాలు ఒరిగిపోయాయి. వాటికి మరమ్మతులు చేయకుండా తాత్కాలికంగా కర్రలు కట్టి వదిలేశారు. అవికాస్త అక్కడక్కడా జారిపోయాయి. నిత్యం వందలాది వాహనాలు రాకపోకలు సాగించే కాజ్‌వేపై ఏమాత్రం తడబడినా తమ్మిలేరులో పడిపోయే ప్రమాదముంది. **- ఈనాడు, ఏలూరు**

ఒరిగిన విద్యుత్తు స్తంభం

ఇచ్చుకో.. గ్యాస్‌బండ పుచ్చుకో!

అదనపు సొమ్ముకు సిబ్బంది డిమాండ్

ఏలూరు గ్రామీణ, దెందులూరు- న్యూస్‌టుడే: గ్యాస్ సిలిండరు వినియోగదారులకు ఏజెన్సీ సిబ్బంది చుక్కలు చూపుతున్నారు. గ్యాస్ బండ తెచ్చినందుకు రూ.30-50 మధ్య వసూలు చేస్తున్నారు. గ్యాస్ ఏజెన్సీ నుంచి 5 కిలోమీటర్ల లోపున్న ఇళ్లకు ఉచితంగా రవాణా చేయాల్సి ఉన్నా.. కొందరు నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తున్నారు. ఏలూరు నగరంలోని ఓ గ్యాస్ ఏజెన్సీ సిబ్బంది రెండు కి.మీ. లోపున్న వినియోగదారుల నుంచి రూ.50-60 వసూలు చేస్తుండటం గమనార్హం. దెందులూరు, ఉంగుటూరు నియోజకవర్గాల్లోనూ ఇదే పరిస్థితి.

అదనపు దోపిడీ: జిల్లాలో 10.22 లక్షల గ్యాస్ కనెక్షన్లు ఉన్నాయి. అందులో దీపం 4.02 లక్షలుండగా.. సాధారణ కనెక్షన్లు 6.20 లక్షలు. ప్రజల అవసరాన్ని ఆసరాగా చేసుకొని.. కొందరు సిబ్బంది దోపిడీకి పాల్పడుతున్నారు. మారుమూల లంక, ఏజెన్సీ గ్రామాలకు సిలిండర్ తీసుకొస్తే.. నిర్ణీత ధర కంటే రూ.50-80 అదనంగా వసూలు చేస్తున్నారు. గ్యాస్ ఏజెన్సీ నుంచి 5 కి.మీ. దూరం దాటితే మాత్రం రూ.30 అదనంగా తీసుకోవాలని నిబంధనలు చెబుతున్నా.. ఆ మొత్తానికి రెండు, మూడు రెట్లు అధికంగా రాబడుతున్నారు.

బిల్లు ఇవ్వరు: గ్యాస్ బుకింగ్ చేసుకున్న వినియోగదారులకు నిర్ణీత సమయంలోపు సిలిండర్ అందజేయాల్సి ఉండగా.. వివిధ కారణాలను సాకుగా చూపుతూ ఆలస్యం చేస్తున్నారు. పైగా బిల్లులు ఇవ్వకుండా నగదు తీసుకెళ్తున్నారు. 'గ్యాస్ ఏజెన్సీ నుంచి వినియోగదారు ఇల్లు 5 కి.మీ. లోపు ఉంటే అదనపు రవాణా రుసుం తీసుకోకూడదు. దీన్ని క్షేత్రస్థాయిలో ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నాం. గ్యాస్ ఏజెన్సీ సిబ్బంది నిబంధనలు పాటించాలి. లేనిపక్షంలో చర్యలు తప్పవు' అని జిల్లా పౌరసరఫరాల అధికారి విలియమ్స్ తెలిపారు.

విద్యార్థులతో మాత్రలు మింగిద్దాం

గణపవరం, న్యూస్‌టుడే: జాతీయ నులిపురుగుల నిర్మూలన దినోత్సవం సందర్భంగా జిల్లా వ్యాప్తంగా ఈ నెల 17న పిల్లలతో మాత్రలు మింగిద్దామని తహసీల్దారు అప్పారావు సూచించారు. స్థానిక తహసీల్దారు కార్యాలయంలో శుక్రవారం మండలస్థాయి టాస్క్‌ఫోర్స్ సమావేశం నిర్వహించారు. ఇన్‌ఛార్జి ఎంపీడీవో రంగనాయకులు, ఎంఈవో బాలయ్య, సీహెచ్‌వో విల్సన్‌బాబు పాల్గొని నులిపురుగుల నిర్మూలన దినోత్సవ కరపత్రాలు ఆవిష్కరించారు.

భీమడోలు: సూచనలిస్తున్న శరణ్య

భీమడోలు: పిల్లల్లో రక్తహీనతకు నులి పురుగులే కారణమని వైద్యురాలు శరణ్య అన్నారు. గుండుగొలను పీహెచ్‌సీలో శుక్రవారం ఆశా కార్యకర్తలతో సమావేశమయ్యారు. 17న నిర్వహిస్తున్న జాతీయ నులి పురుగుల నిర్మూలన దినోత్సవాన్ని విజయవంతం చేయాలని కోరారు.

(c) eenadu

చింతలపూడి
•చింతలపూడి • పోలవరం

కామవరపుకోట విద్యార్థిని సత్తా

సత్కరిస్తున్న ఉపాధ్యాయులు

కామవరపుకోట, న్యూస్‌టుడే: కామవరపుకోట ఉన్నత పాఠశాలలో 9వ తరగతి విద్యార్థిని బొల్లిబోయిన నాగశ్రావణి జాతీయ స్థాయి సాఫ్ట్‌బాల్ పోటీల్లో సత్తా చాటింది. ఈ నెల 4 నుంచి 8వ తేదీ వరకు ఛత్తీస్‌గఢ్ బిలాస్‌పూర్‌లో జరిగిన స్కూల్ గేమ్స్‌లో అండర్-17 విభాగంలో రాష్ట్ర జట్టు తరఫున విశేష ప్రతిభ కనబరిచినట్లు మండల విద్యాశాఖాధికారి ప్రశాంత్ కుమార్ తెలిపారు. ఈ సందర్భంగా శుక్రవారం పాఠశాలలో జరిగిన కార్యక్రమంలో విద్యార్థినిని సత్కరించారు. తర్ఫీదు ఇచ్చిన పీఈటీ శ్యామలను ఉపాధ్యాయులు, సిబ్బంది అభినందించారు.

బహుమతుల ప్రదానం

విజేతలకు బహుమతి అందిస్తున్న నవీన్‌కుమార్

వేలేరుపాడు (గ్రామీణ), న్యూస్‌టుడే: ప్రగతిశీల యువజన సంఘం ఆధ్వర్యంలో రెండ్రోజులుగా రామవరంలో జరుగుతున్న వాలీబాల్ పోటీల్లో మల్లారం జట్టు విజయం సాధించింది. విజేతలకు ఎస్సై నవీన్ కుమార్ బహుమతి అందించారు. కార్యక్రమంలో ప్రజాపంథా జిల్లా నాయకులు గద్దల ముత్యాలరావు, సిరికొండ రామారావు, ఉపాధ్యాయుడు మడకం వాసు తదితరులు పాల్గొన్నారు.

కమనీయం దుర్గామల్లేశ్వరస్వామి కల్యాణం

కామవరపుకోట, న్యూస్‌టుడే: తడికలపూడి దుర్గామల్లేశ్వరస్వామి ఆలయంలో శుక్రవారం రాత్రి స్వామివారి కల్యాణం వైభవంగా జరిగింది. అర్చకస్వాములు అభ్యయ్య శర్మ, రేణు శర్మ, అశ్విని శర్మ స్వామి, అమ్మవారిని కల్యాణ మండపానికి తోడ్కొని వచ్చారు. ఎదుర్కోలు వేడుక అనంతరం కల్యాణ క్రతువు జరిపించారు.

ఉత్సవాలు ప్రారంభం

టి.నరసాపురం, న్యూస్‌టుడే: టి.నరసాపురంలోని శ్రీఅన్నపూర్ణ విశాలాక్షి సమేత కాశీవిశ్వేశ్వరస్వామి ఆలయంలో శివరాత్రి మహోత్సవాలు శుక్రవారం నుంచి ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా ఆలయం వద్ద హోమాలు, మహాశివునికి అభిషేకాలు, అమ్మవారికి కుంకుమ పూజలు చేశారు. సాయంత్రం ఏర్పాటు చేసిన సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి.

ద్వారకాతిరుమల, న్యూస్‌టుడే: ద్వారకాతిరుమల శ్రీభ్రమరాంబమల్లేశ్వరస్వామి ఆలయంలో మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. రెండో రోజు శుక్రవారం ఉదయం వేదపారాయణ, స్వామికి అభిషేకాలు, అమ్మవారికి కుంకుమార్చన నిర్వహించారు. సాయంత్రం విష్వక్సేనపూజ, శైవ పుణ్యాహవచన, పంచగవ్య ప్రాశన, రక్షాధారణ, యాగశాల ప్రవేశం, శివ అగ్ని ప్రతిష్ఠాపన, అంకురార్పణ, మండపారాధన, ధ్వజారోహణ వంటి కార్యక్రమాలను శాస్త్రోక్తంగా జరిపించారు.

శ్రీవారి నిత్యాన్నదాన పథకానికి వితరణ

ద్వారకాతిరుమల, న్యూస్‌టుడే: ద్వారకాతిరుమల శ్రీవారి ఆలయానికి రూ.లక్ష విరాళం సమకూరింది. గన్నవరానికి చెందిన అబ్బూరి గౌతమ్ కిరణ్ శ్రీవారి నిత్యాన్నదాన పథకానికి ఆలయ కార్యాలయంలో శుక్రవారం జమ చేశారు. ఏఈవో నటరాజారావు దాతను ప్రత్యేకంగా అభినందించి స్వామి వారి ప్రసాదాలు, చిత్రపటాన్ని అందజేశారు.

ఆలయ నిర్మాణానికి విరాళం

కొయ్యలగూడెం, న్యూస్‌టుడే: కొయ్యలగూడెంలో నూతనంగా నిర్మిస్తున్న వల్లీదేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వరస్వామివారి ఆలయ పునర్నిర్మాణానికి స్థానిక మేధా పాఠశాల కరస్పాండెంట్లు మధు, వీరేంద్ర రూ.20,116 విరాళాన్ని శుక్రవారం ఆలయ కమిటీ సభ్యులకు అందజేశారు. తమ తండ్రి నల్లూరి నాగపరమాత్మ సుబ్బారావు జ్ఞాపకార్థం విరాళాన్ని ఇచ్చినట్లు తెలిపారు.

సర్వర్ల విఘ్నం

నెమ్మదిగా సాగుతున్న ఏకీకృత సర్వే

చింతలపూడి, న్యూస్‌టుడే: గత వైకాపా ప్రభుత్వంలో కుటుంబ గణన (హౌస్ హోల్డ్ సర్వే) అనంతరం మ్యాపింగ్ చేశారు. గ్రామ, వార్డు వాలంటీర్లతో హడావుడిగా సర్వే చేయించడంతో మ్యాపింగ్‌లో తప్పిదాలు చోటుచేసుకున్నాయి. దీంతో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల సంక్షేమ పథకాలు కొందరికి అందని పరిస్థితి. సమస్య పరిష్కారానికి కూటమి ప్రభుత్వం ఏకీకృత కుటుంబ (యూనిఫైడ్ ఫ్యామిలీ) సర్వే చేపట్టింది. కుటుంబ యజమానులు సహకరించకపోవడం, సర్వర్ కష్టాలు, ఉన్నతాధికారుల ఒత్తిడి.. నియోజకవర్గంలో ఇలా సర్వేలో సిబ్బంది సమస్యలు ఎదుర్కొంటున్నారు.

ఇళ్ల వద్ద ఉండకపోవడంతో..

తొలుత రోజుకు ఐదు కుటుంబాల వంతున సమగ్రంగా సర్వే చేయాలని చెప్పిన అధికారులు.. ప్రస్తుతం వెంటనే పూర్తి చేయాలని ఆదేశిస్తున్నారు. దీంతో ఉదయం ఏడు నుంచి రాత్రి తొమ్మిది గంటల వరకు గ్రామాల్లోనే ఉంటూ సర్వే చేయాలని, లేదంటే ఆకస్మిక తనిఖీలు చేస్తామని, మెమోలు ఇస్తామని చెబుతున్నారు. ఇళ్ల దగ్గరకు వెళ్తే.. వ్యవసాయ, ఇతర పనులకు వెళ్లడంతో కుటుంబ సభ్యులు అందుబాటులో ఉండటం లేదు. అధికారుల ఒత్తిడితో రాత్రి వేళల్లోనూ సిబ్బంది సర్వే చేస్తున్నారు. ఆదివారం కూడా చేయమనడంతో ఆవేదనకు గురవుతున్నారు.

చింతలపూడిలో సర్వే చేస్తున్న సచివాలయ ఉద్యోగులు

నియోజకవర్గంలో ఇలా..

మండలం	సచివాలయాలు	కుటుంబాలు	సర్వే పూర్తయినవి
జంగారెడ్డిగూడెం	29	39,342	26,133
లింగపాలెం	19	19,989	12,436
చింతలపూడి	26	31,357	17,989
కామవరపుకోట	16	26,255	16,378

అన్నీ సమస్యలే

యాప్‌ఎస్ యాప్‌లో తరచూ సాంకేతిక సమస్యలు తలెత్తుతాయి. యాప్ వెర్షన్ 1.0 నుంచి 1.11 వరకు నవీకరించారు. ఇంటి పనులు, స్వామిత్వ, రీసర్వేలు, ఈ-పంట నమోదు చేయాలంటూ వీఆర్వోలు, పంచాయతీ కార్యదర్శులు, సర్వేయర్లు, వీపీఏలు పూర్తిస్థాయిలో సర్వేకు దూరంగా ఉండటంతో ఎక్కువ భాగం పూర్తి కాలేదు. వివరాలను యాప్‌లో నమోదు చేసేటప్పుడు బయోమెట్రిక్, ఓటీపీ, ముఖ ఆధారిత గుర్తింపుల్లో ఏదో ఒకదానితో ప్రతి ఒక్కరి సమాచారం ధ్రువీకరించాలి. చాలా మందికి ఓటీపీలు రావట్లేదు. వృద్ధులకు వేలిముద్రలు పడటం లేదు. సర్వర్, నెట్‌వర్క్ సమస్యలతో ముఖ ఆధారిత గుర్తింపు తీసుకోవడం లేదు. ఎన్ని సమస్యలు ఎదురైనా సర్వేను వీలైనంత త్వరగా పూర్తిచేస్తున్నామని ఆయా మండలాల డిప్యూటీ ఎంపీడీవోలు చెబుతున్నారు.

10 AM to 1 PM
మేమున్నాం.. మీకు తోడుగా..
జంగారెడ్డిగూడెం: 80085 74478
కొయ్యలగూడెం: 80085 74947
చింతలపూడి: 76759 19086

బుట్టాయగూడెం, న్యూస్‌టుడే: ? బూసరాజుపల్లి నుంచి జంగారెడ్డిగూడెనికి కొత్తగా నిర్మించిన రహదారికి ఇరువైపులా అంచుల్లో గ్రావెల్ వేసి పూడ్చకపోవడంతో పలు చోట్ల కోతకు గురై ఉన్న ప్రయాణికుల రాకపోకలకు ప్రమాదకరంగా ఉన్నాయి. - పలువురు వాహన చోదకులు
✔ చర్యలు తీసుకుంటాం. - సత్యప్రకాశ్, పీఆర్ ఇన్‌ఛార్జి ఏఈ

చింతలపూడి పట్టణం, న్యూస్‌టుడే: ? చింతలపూడి పట్టణంలోని గణేష్‌నగర్ కాలనీలో డ్రైనేజీ లేదు. ఫలితంగా ఇబ్బంది పడుతున్నాం. దుర్వాసన, దోమల బెడద ఎక్కువగా ఉంది. -రాజ్యం, గృహిణి
✔ మురుగునీరు నిల్వ ఉండకుండా చర్యలు తీసుకుంటాం. త్వరలో డ్రైనేజీ నిర్మాణ పనులు చేపడతాం. -రాంబాబు, నగర పంచాయతీ కమిషనర్

చింతలపూడి, న్యూస్‌టుడే: ? సుప్రియాపేటలో పలు చోట్ల పైప్‌లైన్ లీకేజీలు అవుతున్నాయి. - సురేంద్ర, సుప్రియాపేట
✔ పైపులైన్ లీకేజీలను గుర్తించి మరమ్మతులు చేయిస్తాం. -రాంబాబు, కమిషనర్
? ఫాతిమాపురంలో డ్రైనేజీల నిర్మాణం చేపట్టలేదు. దీంతో ఇళ్లలో వాడిన నీరు ఎక్కడికక్కడ నిల్వ ఉంటున్నాయి. - స్వప్న, ఫాతిమాపురం
✔ డ్రైనేజీల నిర్మాణానికి ప్రతిపాదనలు పంపించాం. -ఇంజినీర్, కర్నల్

కూటమి హయాంలోనే రోడ్లకు మరమ్మతులు

పరిశీలిస్తున్న నాయకులు

జంగారెడ్డిగూడెం (గ్రామీణ), న్యూస్‌టుడే: కూటమి ప్రభుత్వ హయాంలోనే శ్రీనివాసపురం-ములగలంపల్లి రహదారి నిర్మాణం జరిగిందని తెదేపా రాష్ట్ర అధికార ప్రతినిధి దా. దాసరి శ్యాంచంద్రశేషు, జడ్పీటీసీ సభ్యుడు పోల్నాటి బాబ్జి అన్నారు. శ్రీనివాసపురంలో తెదేపా మండలాధ్యక్షుడు కస్సే మాదవరావు ఆధ్వర్యంలో రోడ్డు నిర్మాణ నాణ్యతను కూటమి నాయకులు శుక్రవారం పరిశీలించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. దశాబ్దాల నాటి ఈ ప్రాంతవాసుల కలను కూటమి సర్కారు నెరవేర్చిందన్నారు. రహదారి నిర్మాణానికి సహకరించిన ఎమ్మెల్యే, ఎంపీలకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.

శైవ క్షేత్రాలకు ప్రత్యేక బస్సులు

కరపత్రాలు ఆవిష్కరిస్తున్న గంగాధరరావు

జంగారెడ్డిగూడెం పట్టణం, న్యూస్‌టుడే: మహాశివరాత్రి సందర్భంగా జంగారెడ్డిగూడెం ఆర్టీసీ డిపో నుంచి 35 నుంచి 40 బస్సులను వివిధ శైవ క్షేత్రాలకు నడుపుతున్నట్లు డిపో మేనేజర్ గంగాధరరావు తెలిపారు. స్థానిక డిపోలో శుక్రవారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన వివరాలు వెల్లడించారు. ఈ నెల 14వ తేదీ మధ్యాహ్నం నుంచి పట్టిసీమకు 35 ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేశామన్నారు. జంగారెడ్డిగూడెం మండలంలోని తాడువాయి భద్రకాళి సమేత వీరేశ్వరస్వామి ఆలయానికి 14వ తేదీ నుంచి మూడు ప్రత్యేక బస్సులు తిప్పనున్నట్లు చెప్పారు. ఈ బస్సులకు ప్రీ బుకింగ్ అవకాశం ఉంటుందని, ప్రయాణికుల రద్దీ దృష్ట్యా బస్సు సర్వీసులను పెంచుతామన్నారు. అనంతరం కరపత్రాలను ఆవిష్కరించారు.

హెచ్ఐవీ నిర్ధారణ పరీక్షలు

ధర్మాజీగూడెం(చింతలపూడి), న్యూస్‌టుడే: లింగపాలెం మండలం ధర్మాజీగూడెం ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ఆధ్వర్యంలో ప్రజలకు శుక్రవారం హెచ్ఐవీ నిర్ధారణ పరీక్షలు నిర్వహించారు. మొబైల్ ఐసీటీసీ వ్యాన్ ద్వారా హెచ్ఐవీ వైద్య పరీక్షలతో పాటు రక్తపోటు, మధుమేహం తదితర వైద్య పరీక్షలు నిర్వహించి మందులు అందజేశారు. కార్యక్రమంలో వైద్యురాలు ప్రియాంక, రామ్మోహన్ తదితరులు పాల్గొన్నారు.

శివరాత్రి ఏర్పాట్ల పరిశీలన

స్నాన ఘాటును పరిశీలిస్తున్న డీఎస్పీ వెంకటేశ్వరరావు

పోలవరం, న్యూస్‌టుడే: పట్టిసీమ వద్ద గోదావరి మధ్యలో జరిగే మహాశివరాత్రి ఉత్సవాల ఏర్పాట్లను అధికారులు పరిశీలించారు. గోదావరిలో లోతు ఎక్కువగా ఉన్న దృష్ట్యా ఈ ఏడాది పోలీసులు స్నాన ఘాట్ల వద్ద జనపనార మెస్‌లు కట్టించి ప్రమాదకర గుర్తుగా బొమ్మలు ఏర్పాటు చేయించారు. కొన్ని స్టేషన్ల నుంచి ముందుగానే సిబ్బందిని రప్పించి ఇసుక తిన్నెల్లో ఎక్కడ పడవ ఆపి ఉన్నా తొలగించేలా చర్యలు తీసుకుంటున్నారు. దుకాణాలు వేయకుండా క్రమ పద్ధతిలో వేసేలా బాధ్యతలు అప్పగించారు. పోలవరం డీఎస్పీ ఎం.వెంకటేశ్వరరావు సీఐ బాలసురేష్‌బాబు, ఎస్సై పవన్‌కుమార్‌లు ఏర్పాట్లను పరిశీలించారు. పక్కన నది ఒడ్డు నుంచి ఆలయం వరకు చేసిన ఏర్పాట్లను పరిశీలించారు. స్నాన ఘాట్ వద్ద పోలీసులు వాచ్ టవర్లు ఏర్పాటు చేశారు. తహసీల్దార్ సాయిరాజు, ఎంపీడీవో శ్రీనివాసబాబు సిబ్బందితో రేవులో పనులు పర్యవేక్షిస్తున్నారు.

'నిబంధనల ప్రకారమే నెయ్యి కొనుగోళ్లు'

ద్వారకాతిరుమల, న్యూస్‌టుడే: గతంలో ద్వారకాతిరుమల దేవస్థానంలో ప్రభుత్వ ఆమోదం పొందిన కో-ఆపరేటివ్ డెయిరీల నుంచి మాత్రమే నెయ్యిని కొటేషన్ పద్ధతిన కొనుగోలు చేసేవాళ్లమని దేవస్థానం ఛైర్మన్ ఎస్వీ సుధాకరరావు శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. టెండర్ పద్ధతిన డీలర్లు, రిటైల్ సప్లయర్లు డెయిరీల ద్వారా తక్కువ టెండర్‌దారుని నుంచి నెయ్యి కొనుగోలు చేసుకోమని 2022 ఏప్రిల్ 25న దేవాదాయశాఖ కమిషనర్ ఉత్తర్వులు జారీ చేశారన్నారు. ఈ క్రమంలో టెండర్ నిబంధనల ప్రకారం తక్కువకు కొటేషన్ ఇచ్చిన వారికే అవకాశం ఇవ్వాల్సిన పరిస్థితి ఏర్పడిందన్నారు.

చిత్రలేఖనం పోటీల్లో పతకాలు

గెలుపొందిన కామవరపుకోట విద్యార్థులు

కామవరపుకోట, న్యూస్‌టుడే: డ్రీమ్ యంగ్ అండ్ చిల్డ్రన్ ఆర్ట్ అకాడమీ విజయవాడ వారు ఇటీవల నిర్వహించిన రాష్ట్ర స్థాయి చిత్రలేఖన పోటీల్లో కామవరపుకోట జడ్పీ ఉన్నత పాఠశాల విద్యార్థులు పాల్గొని పలు పతకాలను సాధించినట్లు మండల విద్యాశాఖాధికారి సీహెచ్ ప్రశాంత్ కుమార్ తెలిపారు. 8వ తరగతికి చెందిన సంకీర్తన, జోస్నా దేవి, 9వ తరగతి విద్యార్థి యశ్వంత్ రామిరెడ్డి, 8వ తరగతి చదివే చాందిని బంగారు పతకాలు సాధించారు. 6వ తరగతి చదివే రాణి, వైష్ణవి రజతం గెలిచారని పేర్కొన్నారు. వీరికి ఈ నెల 28న విజయవాడ తుమ్మలపల్లి కళాక్షేత్రంలో బహుమతులను అందజేస్తారన్నారు. ఈ సందర్భంగా విద్యార్థులను, వీరికి తర్ఫీదు ఇచ్చిన డ్రాయింగ్ మాస్టారు ఎండి ఇర్షాద్ అహ్మద్‌ను ఉపాధ్యాయులు, గ్రామస్థులు అభినందించారు.

స్థానిక సంస్థల ఎన్నికలకు సమష్టిగా కృషి

జంగారెడ్డిగూడెం పట్టణం, న్యూస్‌టుడే: తెదేపా బలోపేతానికి బూత్ స్థాయిలో ప్రతి ఒక్కరూ పనిచేయాలని క్షత్రియ ఏఎంసీ ఛైర్మన్ పెన్మెత్స త్రినాథరాజు అన్నారు. జంగారెడ్డిగూడెం పట్టణంలోని తెదేపా విస్తృత స్థాయి సమావేశంలో శుక్రవారం ఆయన పాల్గొని మాట్లాడారు. రానున్న స్థానిక సంస్థల ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని సమష్టిగా కృషి చేయాలన్నారు. పార్టీ పట్టణ అధ్యక్షుడు కొండ్రెడ్డి కిశోర్, రాష్ట్ర క్షత్రియ కార్పొరేషన్ డైరెక్టర్ నంబూరి రామచంద్రరాజు, కోనేటి చంటి, మహంకాళి రాంబాబు, కంపా రాజేంద్ర, రామాంజనేయులు తదితరులు పాల్గొన్నారు.

మార్చి 20 నుంచి ఆవుల అందాలు, పాల పోటీలు

ద్వారకాతిరుమల, న్యూస్‌టుడే: ద్వారకాతిరుమల వ్యవసాయ మార్కెట్ యార్డులో రాష్ట్ర స్థాయి ఆవుల అందాలు, పాల పోటీలు నిర్వహించేందుకు గోపాలపురం ఏఎంసీ ఛైర్మన్ యద్దనపూడి బ్రహ్మరాజు శుక్రవారం స్థలాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పశుసంవర్ధక, ప్రకృతి వ్యవసాయ శాఖలు, పాడి రైతుల సహకారంతో మార్చి 20, 21, 22 తేదీల్లో పోటీలు నిర్వహిస్తున్నామన్నారు. పాడి పంటలను పెంపొందించడానికి రైతులను ప్రోత్సహిస్తున్నామన్నారు. తెదేపా మండలాధ్యక్షుడు లంకా సత్యనారాయణ, ఒంగోలు, పుంగనూరు గోజాతి సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు ఉప్పలపాటి చక్రపాణి, అద్దంకి శేఖర్, తూంపాటి సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.

స్థలాన్ని పరిశీలిస్తున్న బ్రహ్మరాజు తదితరులు

తుప్పు పడుతున్న లక్ష్యం!

నిర్వహణ లేక.. నిరుపయోగంగా పాలశీతలీకరణ కేంద్రాలు

బుట్టాయగూడెం, పోలవరం, న్యూస్‌టుడే: గ్రామాల్లో పశు పోషకుల నుంచి పాలు సేకరించి, శీతలీకరణ చేసి విక్రయించడంతో ఆదాయం పొందాలనే ఉద్దేశంతో నెలకొల్పిన పాలశీతలీకరణ కేంద్రాలు నిర్వహణ కొరవడి నిరుపయోగంగా మారాయి. వీటి కోసం వెచ్చించిన నిధులు లక్ష్య సాధనకు దూరమయ్యాయి. గత ప్రభుత్వం వీటిని తీవ్ర నిర్లక్ష్యం చేసింది.

ఒకే ఒక్క భవనం.. 2022-23లో జిల్లాలో ఇరవై వరకు పాలశీతలీకరణ కేంద్రాలను మంజూరు చేశారు. కేవలం మన్యంలోని బుట్టాయగూడెం మండలం రెడ్డిగణపవరంలో మాత్రమే భవనాన్ని నిర్మించారు. ఐటీడీఏలోని గిరిజన సంక్షేమ ఇంజినీరింగ్ విభాగం పర్యవేక్షణలో పనులు చేశారు. ఇందు కోసం రూ.15.64 లక్షలు వెచ్చించారు. 2024లో పశు సంవర్ధక శాఖకు అప్పగించారు. భవనాన్ని నిర్మించి మిన్నకున్నారు. యంత్రాలు సమకూర్చి నిర్వహణలోకి తీసుకువచ్చేందుకు పట్టించుకున్న నాథులు కొరవడ్డారు. మిగిలిన చోట్లా భవనాలు నిర్మాణానికి పట్టించుకునే ఊసే లేదు.

పోలవరంలో ఇలా..

తుప్పు పడుతున్న పాల ట్యాంకర్, జనరేటర్

పోలవరంలో 25 వేల లీటర్ల సామర్థ్యం కలిగిన పాలశీతలీకరణ ట్యాంకుతో పాటు విద్యుత్తు సరఫరాకు అవాంతరం ఏర్పడితే అందుకు అవసరమైన జనరేటర్‌ను సమకూర్చారు. సేకరించిన పాలను తూర్పుగోదావరి జిల్లా పరిధిలోని చిట్యాలకు ఆటోలో తీసుకెళ్లి అప్పగించే వారు. అక్కడి నుంచి భీమడోలు వద్ద విజయ డెయిరీకి ట్యాంకర్ల ద్వారా వెళ్లేవి. పాలలో వెన్న శాతం తక్కువగా ఉందన్న కారణంగా ధర తగ్గించడం, సక్రమంగా నగదు చెల్లించకపోవడంతో రైతులు పాల సరఫరా నిలిపివేయడంతో కేంద్రం మూతపడింది. ఆపై కేంద్రం గురించి పట్టించుకునే నాథుడే లేరు. ప్రస్తుతం పోలవరంలో ట్యాంకర్‌తో పాటు జనరేటర్, మినీ మోటారు మరికొన్ని సామాన్లు ఉన్నాయి. అవి తుప్పు పడుతున్నాయి.

అప్రోచ్ నిర్మాణంతో మార్గం సుగమం

కొయ్యలగూడెం గ్రామీణ, న్యూస్‌టుడే: కొయ్యలగూడెం యూనియన్ బ్యాంకుకు వెళ్లే మార్గంలో జాతీయ రహదారిని ఆనుకుని సీసీ రోడ్డు నిర్మించడంతో వాహన చోదకులకు మార్గం సుగమమైంది. నిత్యం పలువురు ఇదే మార్గంలో రాకపోకలు సాగిస్తుండటంతో రద్దీగా ఉంటుంది. ఇదే రీతిన మరో నిర్మాణంతో కలిపి మండల పరిషత్తు నిధులు సుమారు రూ.1.50లక్షల వరకు వెచ్చించారు. జాతీయ రహదారిని కలిపే అంతర్గత రహదారుల వద్ద మరో మూడు అప్రోచ్ రహదారులను నిర్మించనున్నట్లు ఎంపీపీ గంజిమాల రామారావు తెలిపారు.

వైకాపా నాయీ బ్రాహ్మణ సాధికార కమిటీ జిల్లా అధ్యక్షుడిగా వెంకన్న

జంగారెడ్డిగూడెం పట్టణం, న్యూస్‌టుడే: వైకాపా నాయీ బ్రాహ్మణ సాధికార కమిటీ జిల్లా అధ్యక్షుడిగా చిప్పాడ నరసింహారావు వెంకన్న నియమితులయ్యారు. ఈ మేరకు జంగారెడ్డిగూడెం పట్టణంలో మచిలీపట్నం పార్లమెంట్ పరిశీలకుడు జెట్టి గురునాథరావు, పురపాలక ఛైర్‌పర్సన్ బత్తిన నాగలక్ష్మిని వెంకన్న శుక్రవారం మర్యాదపూర్వకంగా కలిశారు.

ఆర్థిక అక్షరాస్యత అవసరం

కొయ్యలగూడెం, న్యూస్‌టుడే: ప్రతి ఒక్కరికి ఆర్థిక అక్షరాస్యత అవసరమని జిల్లా లీడ్ బ్యాంకు మేనేజరు నీలాద్రి అన్నారు. ఆర్థిక అక్షరాస్యత వారోత్సవంలో భాగంగా కొయ్యలగూడెంలోని వెలుగు కార్యాలయం వద్ద బ్యాంకర్ల కరస్పాండెంట్లతో అవగాహన కార్యక్రమం శుక్రవారం నిర్వహించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సురక్షిత బ్యాంకింగ్ విధానాలు, సైబర్ మోసాలు, డిజిటల్ లావాదేవీలు, పొదుపు అలవాట్లు, ఆర్థిక మోసాల నుంచి రక్షణ వంటివాటిపై అవగాహన కల్పించారు. యూనియన్ బ్యాంకు చీఫ్ మేనేజరు వినోద్‌కుమార్ తదితరులు పాల్గొన్నారు.

దాడి చేసి కొట్టారని ఫిర్యాదు

ద్వారకాతిరుమల, న్యూస్‌టుడే: ఓ వ్యక్తి తన విధులకు ఆటంకం కలిగించడమే కాకుండా కొట్టిగాయపర్చాడని ద్వారకాతిరుమల మండలం నారాయణపురం పంచాయతీ కార్యదర్శి ఈడ్పుగంటి రత్న శ్రీనివాస్ స్థానిక పోలీస్ స్టేషన్‌లో శుక్రవారం ఫిర్యాదు చేశారు. ఫిర్యాదులోని వివరాల ప్రకారం.. పంచాయతీ కార్యదర్శి విధి నిర్వహణలో భాగంగా శుక్రవారం ఉదయం నారాయణపురంలోని కొత్త కాలనీలో ఇంటి పన్నులు వసూలు, పారిశుద్ధ్య నిర్వహణ, తాగునీటి నిర్వహణపై ఇంటింటికి వెళ్లారు. ఇందులో భాగంగా స్థానిక మల్లుల గంగాధరరావు ఇంటికి వెళ్లి తాగునీరు సరఫరాను పరిశీలిస్తుండగా.. 'మా ఇంట్లో ఎటువంటి మోటార్ లేదు. నీకు ఎటువంటి సమాధానం చెప్పాల్సిన అవసరం లేదు.' అని గంగాధరరావు దుర్భాషలాడాడు. దీంతో పంచాయతీ కార్యదర్శి తిరిగి సచివాలయానికి వెళ్లిపోయారు. తరువాత గంగాధరరావు సచివాలయానికి వచ్చి సిబ్బంది అందరి ముందే కార్యదర్శిని అసభ్యంగా తిట్టి, అతనిపై దాడి చేసి కొట్టాడు. దీంతో బాధితుడు మండలంలోని పలు పంచాయతీల కార్యదర్శుల మద్దతుతో పోలీసులకు ఫిర్యాదు చేశారు. వెంటనే అతన్ని అరెస్టు చేసి న్యాయం చేయాలని కోరారు.

పోలీసులకు ఫిర్యాదు చేస్తున్న పంచాయతీ కార్యదర్శులు

వాహన పత్రాలు విధిగా ఉండాలి

జంగారెడ్డిగూడెం పట్టణం, న్యూస్‌టుడే: వాహనాలు నడిపే ప్రతి ఒక్కరూ సంబంధిత పత్రాలు కలిగి ఉండాలని లక్కవరం ఎస్సై జబీర్, జంగారెడ్డిగూడెం ట్రాఫిక్ ఎస్సై కుటుంబరావు అన్నారు. జంగారెడ్డిగూడెం పట్టణం, మండలంలోని పలు ప్రాంతాల్లో శుక్రవారం వాహన తనిఖీలు నిర్వహించి నిబంధనలకు విరుద్ధంగా ఉన్న వాహనదారులకు కౌన్సెలింగ్ ఇచ్చారు. శిరస్త్రాణం ధరించడంతో ప్రమాదాల్లో ప్రాణ నష్టం తగ్గుతుందన్నారు.

అవగాహన కల్పిస్తున్న జబీర్, కుటుంబరావు

టి.నరసాపురం, న్యూస్‌టుడే: ద్విచక్ర వాహనం నడిపే ప్రతి ఒక్కరూ శిరస్త్రాణం తప్పక ధరించాలని ఎస్సై ఎం.జయబాబు సూచించారు. టి.నరసాపురంలో శుక్రవారం ద్విచక్ర వాహనదారులకు శిరస్త్రాణ ధరణపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ప్రమాణ సమయంలో శిరస్త్రాణం ఉంటే ప్రమాదం జరిగినా, ప్రాణాపాయం తప్పుతుందన్నారు. మితిమీరిన వేగం, మద్యం మత్తులో వాహనం నడపడం చేస్తే చట్టపరమైన చర్యలు తప్పవన్నారు.

గోదావరి తీరం.. శివోహం

కుక్కునూరు, న్యూస్‌టుడే: గోదావరి తీరం శివనామస్మరణతో మారుమోగనుంది. ఆదివారం మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా, అన్ని ఆలయాల్లోనూ ఉత్సవాలకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. గోదావరి నది కుక్కునూరు మండలం శ్రీధర వద్ద రాష్ట్రంలో ప్రవేశించింది మొదలు అనేక శివాలయాలు నది వెంబడి ఉన్నాయి.

కటుకూరులోని ఉమామహేశ్వర స్వామి ఆలయంలో ఏర్పాట్లు

రెండు చోట్ల ఒకే తరహాలో.. కుక్కునూరు మండలంలో ఎగువన మోతిగడ్డ వీరభద్రస్వామి ఆలయం ఉంది. తెలంగాణలో ఉన్నా, ఆంధ్రాకు అత్యంత చేరువలో ఉంటుంది. ఈ ఆలయం పట్టిసీమను పోలి ఉండటం గమనార్హం. రెండు క్షేత్రాల్లోనూ వీరభద్రుడే ప్రధాన దేవుడు కాగా, రెండు చోట్ల కూడా ఆలయాలు గోదావరి నది మధ్యలో ఎత్తయిన గుట్టపై ఉంటాయి. ఇక్కడకు చేరుకోవాలంటే నది దాటి వెళ్లాలి.

ఎక్కడెక్కడ ఆలయాలు ఉన్నాయంటే..

గోదావరి ప్రవేశం తర్వాత కుక్కునూరు మండలం పెదరావిగూడెంలోని పార్వతీసమేత కేదారేశ్వరస్వామి ఆలయం దర్శనమిస్తుంది. శివ రాత్రికి ఇక్కడకు వేల సంఖ్యలో భక్తులు వస్తారు. ఎక్కువగా తెలంగాణ జిల్లాల నుంచి భక్తులు రావడం గమనార్హం. ప్రభలతో స్వామి దర్శనానికి వస్తుంటారు. ఆ తర్వాత కొద్దిదూరంలో శ్రీకౌండిన్యముక్తీశ్వరస్వామి ఆలయం ఉంటుంది. కౌండిన్యముక్తి గ్రామంలో గోదావరి ఒడ్డున గల ఈ ఆలయంలో శివరాత్రి పర్వదినాన గిరిప్రదక్షిణ ప్రధాన ఆకర్షణ. అక్కడ నుంచి ముందుకు రాగానే కుక్కునూరులోని శ్రీకాశీ అన్నపూర్ణసమేత విశ్వేశ్వరస్వామి ఆలయం ఉంది. అక్కడి నుంచి కొద్దిదూరం రాగానే దాచారం రేవుకు ఎదురు ఒడ్డున శ్రీవల్లీసమేత కుమారస్వామి ఆలయం.. అక్కడకు కొద్ది దూరంలో రుద్రంకోట గ్రామంలోని రుద్రకోటేశ్వరుని ఆలయం దర్శనమిస్తుంది. అక్కడకు కొద్దిదూరంలో కటుకూరులోని శ్రీఉమామహేశ్వరస్వామి దేవస్థానం. అక్కడ నుంచి ముందుకు వస్తే పేరంటాలపల్లిలోని మునివాటం కనిపిస్తుంది. అక్కడి నుంచి లాంచీపై పోలవరం సమీపానికి చేరుకుంటే పట్టిసీమ పుణ్యక్షేత్రం కనిపిస్తుంది. ఇలా అడుగడుగున ఓ ఆలయంతో తీరం వెంబడి శివనామస్మరణ మారుమోగుతుంది.

భాజపా బలోపేతానికి కృషి

బుట్టాయగూడెం, న్యూస్‌టుడే: మన్యం గ్రామాల్లో భాజపాను బలోపేతం చేసేందుకు మరింత కృషి చేస్తున్నట్లు గిరిజన మోర్చా రాష్ట్ర కార్యదర్శి వంకా కాంచనమాల తెలిపారు. బుట్టాయగూడెం మండలం సింగన్నపల్లి కాలనీకి చెందిన విశ్రాంత పోలీసు ఉద్యోగి నాగేశ్వరరావు, తదితరులు శుక్రవారం పార్టీలో చేరినట్లు ఆమె తెలిపారు. వారికి పార్టీ కండువా కప్పి ఆహ్వానించారు. పార్టీ నియోజకవర్గ కన్వీనర్, ఏఎంసీ వైస్ ఛైర్మన్ కొండేపాటి రామకృష్ణ, మండలాధ్యక్షుడు కోసూరి నరేశ్, ఎస్సీ మోర్చా జిల్లా కార్యదర్శి గుట్ల ధర్మరాజు తదితరులు పాల్గొన్నారు.

పార్టీలోకి ఆహ్వానిస్తున్న కాంచనమాల, నాయకులు

హోంగార్డు కుటుంబాలను ఆదుకుంటాం: ఎస్పీ

ఏలూరు గ్రామీణ, న్యూస్‌టుడే: విధి నిర్వహణలో ప్రాణాలు కోల్పోయిన హోంగార్డు కుటుంబాలను అన్నివిధాలా ఆదుకుంటామని ఎస్పీ ప్రతాప్ శివకిశోర్ అన్నారు. తాడేపల్లిగూడెం, ఏలూరు యూనిట్లలో పని చేస్తూ ఇటీవల మృతి చెందిన హోంగార్డులు పి.రాజేంద్ర కుమార్, సత్తిరాజు కుటుంబ సభ్యులకు జిల్లా పోలీసు ప్రధాన కార్యాలయంలో రూ.5.20 లక్షల చొప్పున శుక్రవారం ఎస్పీ చెక్కులు పంపిణీ చేశారు. ఏఆర్ ఆర్ఐ పవన్ కుమార్, ఎస్సై వెంకటేశ్ తదితరులున్నారు.

బాధిత కుటుంబ సభ్యులకు చెక్కు ఇస్తున్న ప్రతాప్‌శివకిశోర్

నాణ్యమైన విద్య అందించాలి

కామవరపుకోట, న్యూస్‌టుడే: విద్యార్థులకు ప్రత్యేక శ్రద్ధతో నాణ్యమైన విద్యాబోధన చేయాలని కళాశాల విద్యాజోన్-2 రీజనల్ జాయింట్ డైరెక్టర్ పి.వి.కృష్ణాజీ అన్నారు. శుక్రవారం కామవరపుకోట ప్రభుత్వ డిగ్రీ కళాశాలను ఆయన ఆకస్మికంగా సందర్శించారు. అధ్యాపకులతో మాట్లాడారు. వచ్చే విద్యా సంవత్సరానికి విద్యార్థుల సంఖ్య మరింత పెరిగేలా కృషి చేయాలని సూచించారు. రికార్డులను పరిశీలించారు. ప్రిన్సిపల్ మల్లేశ్వరరావు, అధ్యాపకులు పాల్గొన్నారు.

సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపండి: మంత్రి

ముసునూరు, న్యూస్‌టుడే: ప్రజాదర్బార్‌లో వచ్చిన సమస్యలను అధికారులు క్షేత్రస్థాయిలో పరిశీలించి శాశ్వత పరిష్కారం చూపాలని మంత్రి కొలుసు పార్థసారథి సూచించారు. శుక్రవారం ముసునూరు మండలం బలివేలో నిర్వహించిన ప్రజాదర్బార్ కార్యక్రమంలో ప్రజల నుంచి వినతులను స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజా సమస్యల పరిష్కారానికి కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. అనంతరం అనారోగ్య సమస్యలతో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న 12 మంది బాధిత కుటుంబ సభ్యులకు రూ.6.35 లక్షల విలువైన ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కులు అందజేశారు. తెదేపా మండలాధ్యక్షుడు గద్దె రఘు కూటమి నాయకులు పాల్గొన్నారు.

తమిళనాడు దంపతులకు బాలల దత్తత

ఏలూరు కలెక్టరేట్, న్యూస్‌టుడే: జిల్లా శిశు గృహలో ఆశ్రయం పొందుతున్న ఇద్దరు బాలలను శుక్రవారం కలెక్టర్ వెట్రిసెల్వి దత్తత ఇచ్చారు. తమిళనాడు రాష్ట్రానికి చెందిన దివ్యానంగం, పద్మావతి దంపతులకు చిన్నారి తేజశ్రీ; సెంథిల్, భానుప్రియ దంపతులకు మోక్షజ్ఞ మీనాక్షిని నిబంధనల ప్రకారం అందజేశారు. కలెక్టర్ మాట్లాడుతూ.. . దత్తత పొందిన తర్వాత బాలల ఆలనాపాలనా చూసే విధానాలను నిర్దిష్ట ఫార్మాట్‌లో మిషన్ వాత్సల్య పోర్టల్‌లో అప్‌లోడ్ చేయాలని సూచించారు. జిల్లా బాలల సంరక్షణాధికారిణి సూర్యచక్రవేణి, శిశు గృహ మేనేజరు పి.భార్గవి పాల్గొన్నారు.

జిల్లాను అవినీతి రహితంగా మారుద్దాం

ఏలూరు గ్రామీణ, న్యూస్‌టుడే: జిల్లాను అవినీతి రహితంగా మార్చేందుకు ప్రతి ఒక్కరూ సహకరించాలని అనిశా డీఎస్పీ జి.వి.కృష్ణారావు సూచించారు. అవినీతిని అంతమొందించే క్రతువులో ప్రజలు భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. ప్రభుత్వ ఉద్యోగి లంచం అడిగితే 1064, 94404 46157 నంబర్లకు ఫిర్యాదు చేయాలని ఆయన శుక్రవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు.

(c) eenadu

నూజివీడు

• నూజివీడు • కైకలూరు

దిగవల్లి సొసైటీ ఛైర్‌పర్సన్‌గా నాగేంద్రప్రసాద్

అభినందిస్తున్న తెదేపా నాయకులు, కార్యకర్తలు

నూజివీడు రూరల్, న్యూస్‌టుడే: దిగవల్లి సొసైటీ త్రిసభ్య కమిటీ ఛైర్‌పర్సన్‌గా ఎంపీటీసీ మాజీ సభ్యుడు, తెదేపా నాయకుడు యలమంచిలి నాగేంద్రప్రసాద్‌ను నియమిస్తూ శుక్రవారం ఉత్తర్వులు వెలువడ్డాయి. కమిటీ సభ్యులుగా జనసేనకు చెందిన మొలుగుమాటి రాజేశ్, తెదేపాకు చెందిన కెత్తే హరికిశోర్‌లను నియమించారు. ఈ మేరకు వారు మంత్రి కొలుసు పార్థసారథికి కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా తెదేపా గ్రామ కమిటీ అధ్యక్షుడు వేమూరి సత్యనారాయణ, ఇతర పార్టీల నాయకులు వారిని అభినందించారు.

ప్రభుత్వ పాఠశాలల్లో నాణ్యమైన విద్య

అవగాహన కల్పిస్తున్న ఉపాధ్యాయులు

కైకలూరు, న్యూస్‌టుడే: ప్రభుత్వ పాఠశాలల్లో నాణ్యమైన విద్య అందిస్తారని లోకుమూడి జడ్పీ ఉన్నత పాఠశాల హెచ్‌ఎం వెంకటేశ్వరరావు, యూటీఎఫ్ రాష్ట్ర కౌన్సిలర్ పిచ్చోడు మాస్టారు తెలిపారు. లోకుమూడిలో ప్రభుత్వ బడిని కాపాడుకుందాం అనే నినాదంతో ఇంటింటికీ వెళ్లి అవగాహన కల్పించారు. పాఠ్య, రాత పుస్తకాలతోపాటు, మధ్యాహ్న భోజనం, అల్పాహారం అందించడంతో పాటు ఎంతో ప్రతిభ కలిగిన ఉపాధ్యాయులు బోధిస్తున్నారని తెలిపారు. యూటీఎఫ్ సభ్యులు మేడా శ్రీనివాసరావు, ఆనంద్ కుమార్, డీవీ.సుబ్రహ్మణ్యం, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.

మేమున్నాం.. మీకు తోడుగా.. 10 AM to 1 PM

నూజివీడు	:80085 74698	ఆగిరిపల్లి:	9121229090
ముసునూరు	:93983 81268	చాట్రాయి:	8008574700
కైకలూరు	:73060 88555	మండవల్లి:	8106099008
కలిదిండి	:90594 84862	ముదినేపల్లి:	8008574693

పైపులైనుకు మరమ్మతులు.. కైకలూరు, న్యూస్‌టుడే: కైకలూరు సంతమార్కెట్ సమీపంలో తాగునీటి పైపులైను లీకై నీరు సిమెంటు రోడ్డుపై నిలవడంతో స్థానికులు అవస్థలు పడుతున్నారు. దీనిపై స్థానికుడు రాజేశ్ 'మేమున్నాం మీకు తోడుగా' ద్వారా సమస్యను పంచాయతీ ఈవో ఫణిరాజకుమారి దృష్టికి తీసుకువచ్చారు. ఆమె స్పందించి పైపులైను మరమ్మతులు నిర్వహించి సమస్యను పరిష్కరించారు.

చెత్త తరలింపు.. మండవల్లి, న్యూస్‌టుడే: మండవల్లి మండలం లోకుమూడి సంపద కేంద్రం వద్ద చెత్తను అధికారులు శుక్రవారం తొలగింపజేశారు. 'చిత్తశుద్ధి లేక చెత్త శుద్ధికాక' అనే శీర్షికన శుక్రవారం 'ఈనాడు'లో ప్రచురితమైన కథనానికి ఎంపీడీవో రమణబాబు స్పందించారు. సంపద కేంద్రం వద్ద ఉన్న చెత్తను కైకలూరు డంపింగ్ యార్డుకు తరలింపజేశారు. సంపద కేంద్రంలో ఎరువు తయారు చేయాలని సిబ్బందిని ఆదేశించారు.

తలకెక్కించుకుంటే బతుకు భద్రం

కైకలూరు, న్యూస్‌టుడే: ఇటీవల కాలంలో వాహన ప్రమాదాలు ఎక్కువగా జరుగుతున్నాయి. వందల సంఖ్యలో ద్విచక్ర వాహనదారులే మృత్యువాత పడుతున్నారు. అనేక మంది క్షతగాత్రులై మంచానికి పరిమిత మవుతున్నారు. దీంతో అప్పటి వరకు సంతోషంగా ఉన్న కుటుంబాలు ఒక్కసారిగా రోడ్డున పడుతున్నాయి. వీటికి ముగింపు పలకాలనే సంకల్పంతో పోలీసుశాఖ రోడ్డు భద్రతా నియమాలపై విస్తృత ప్రచారం నిర్వహిస్తోంది. ఉన్నతాధికారులే స్వయంగా వాహన చోదకులకు అవగాహన కల్పిస్తున్నారు. సుమారు నెల రోజులుగా కైకలూరు, కలిదిండి, మండవల్లి, ముదినేపల్లి మండలాల్లో ప్రధాన రహదారులు, ప్రభుత్వ, ప్రైవేటు కార్యాలయాలు, విద్యా సంస్థల వద్ద ప్రత్యేక కార్యక్రమాలు చేపట్టి ప్రమాదాలతో వచ్చే అనర్థాలను వివరిస్తున్నారు.

అవగాహన కల్పిస్తున్న సీఐ రవికుమార్

వేగం కన్నా ప్రాణం విలువైంది..

ద్విచక్ర వాహనదారులకు శిరస్త్రాణమే ఆయుధమని తలకెక్కించుకుంటే బతుకు భద్రంగా ఉంటుందని పోలీసుల సూచన. ప్రత్యేక డ్రైవ్‌లో అపరాధ రసుము వేయకుండా శిరస్త్రాణాలు కొనుగోలు చేయిస్తున్నారు. వారితోనే ప్లకార్డులు ప్రదర్శించి వేగం కన్నా ప్రాణం విలువైనదని, సురక్షితంగా గమ్యానికి చేరుకోవాలని ఇతరులకు అవగాహన కల్పిస్తున్నారు.

జరిమానాలు విధించకుండా..

గ్రామీణ, పట్టణ సీఐలు రవికుమార్, రామకృష్ణ ఆధ్వర్యంలో గడిచిన 15 రోజుల్లో నియోజకవర్గ వ్యాప్తంగా 5 పోలీస్ స్టేషన్ల పరిధిలో 250కి పైగా ద్విచక్ర వాహనదారులకు జరిమానాలు విధించకుండా శిరస్త్రాణాలు కొనుగోలు చేయించడం విశేషం. భారీ శబ్దాలు, అతివేగం, పరిమితికి మించి వెళ్తున్న ఆటోరిక్షాలు, ట్రాక్టర్ల చోదకులపై కేసులు నమోదు చేస్తున్నారు. అనుకోని విధంగా ప్రమాదం జరిగితే లైసెన్సు, బీమా వంటి ధ్రువ పత్రాలు సక్రమంగా ఉంటే పొందే ప్రయోజనాలను తెలియజేస్తున్నారు. సరైన పత్రాలు, నంబర్లు లేని వాహనాలపై కొరడా ఝుళిపిస్తున్నారు. మైనర్లను గుర్తిస్తే వారికి భవిష్యత్తులో ఎదురయ్యే సమస్యలు, విధించే చట్టాలను తల్లిదండ్రులకు వివరిస్తూ మార్పునకు పునాది వేస్తున్నారు.

సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపండి: మంత్రి

అర్జీలు స్వీకరిస్తున్న పార్థసారథి

ముసునూరు, న్యూస్‌టుడే: ప్రజాదర్బార్‌లో వచ్చిన సమస్యలను అధికారులు క్షేత్రస్థాయిలో పరిశీలించి శాశ్వత పరిష్కారం చూపాలని మంత్రి కొలుసు పార్థసారథి సూచించారు. శుక్రవారం ముసునూరు మండలం బలివేలో నిర్వహించిన ప్రజాదర్బార్ కార్యక్రమంలో ప్రజల నుంచి వినతులను స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజా సమస్యల పరిష్కారానికి కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. అనంతరం అనారోగ్య సమస్యలతో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న 12 మంది బాధిత కుటుంబ సభ్యులకు రూ.6.35 లక్షల విలువైన ముఖ్యమంత్రి సహాయనిధి చెక్కులు అందజేశారు. తెదేపా మండలాధ్యక్షుడు గద్దె రఘు, గ్రామ అధ్యక్షుడు కాట్రు రామస్వామి, కూటమి నాయకులు పాల్గొన్నారు.

శివరాత్రి వేడుకలకు ముస్తాబు

ఉమారామలింగేశ్వరస్వామి ఆలయం

చాట్రాయి, న్యూస్‌టుడే: కాకతీయుల కాలం నాటి చరిత్ర ఉన్న చాట్రాయి ఉమా రామలింగేశ్వరస్వామి ఆలయంలో మహా శివరాత్రి ఉత్సవాలను ఆదివారం నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఇక్కడి వేడుకలకు తెలంగాణ, సమీప గ్రామాలకు చెందిన భక్తులు వచ్చి పితృ తర్పణాలు అర్పిస్తారు. ఆదివారం వేకువజామునే ఆలయంలో స్వామివారికి అభిషేకాలు నిర్వహించి భక్తులకు దర్శన భాగ్యం కల్పిస్తారు.

భోగేశ్వరాలయంలో ఉత్సవాలు ప్రారంభం.. కలిదిండి, న్యూస్‌టుడే: భోగేశ్వరంలో దక్షిణ కాశీగా ప్రసిద్ధి చెందిన పార్వతీ సమేత పాతాళ భోగేశ్వరాలయంలో మహా శివరాత్రి ఉత్సవాలు శుక్రవారం వైభవంగా ప్రారంభమయ్యాయి. ఎమ్మెల్యే కామినేని శ్రీనివాస్ స్వామి, అమ్మవార్లకు పట్టు వస్త్రాలు సమర్పించి వేడుకలు ప్రారంభించారు. పాతాళ భోగేశ్వరుని కల్యాణం 14న రాత్రి 1.20 గంటలకు నిర్వహించనున్నారు. 15న ఉదయం తీర్థం, రాత్రి హంస వాహనంపై స్వామివారి తెప్పోత్సవం నిర్వహిస్తామని ఆలయ ఈవో శింగనపల్లి శ్రీనివాసరావు తెలిపారు. కల్యాణం తిలకించడానికి ఉమ్మడి కృష్ణా, పశ్చిమ గోదావరి జిల్లాల నుంచి సుమారు 2 లక్షల మంది భక్తులు హాజరవుతారని అంచనా వేస్తున్నట్లు చెప్పారు. ట్రాఫిక్ అంతరాయం కలగకుండా 200 మంది పోలీసులతో బందోబస్తు ఏర్పాటు చేస్తున్నామని సీఐ రవికుమార్ తెలిపారు.

కనకలింగేశ్వరునికి విశేష పూజలు.. ఆటపాక(కైకలూరు), న్యూస్‌టుడే: మహా శివరాత్రి వేడుకలను పురస్కరించుకొని మండలంలోని ఆటపాకలో పార్వతీ సమేత కనకలింగేశ్వర స్వామి దేవస్థానంలో శుక్రవారం స్వామికి విశేష పూజలు నిర్వహించారు. గుడూరు రామకృష్ణ ఆధ్వర్యంలో ఆది దంపతులను పెండ్లి కుమారుడు, పెండ్లి కుమార్తెగా అలంకరించి ఏకాదశ అభిషేకం నిర్వహించారు. అనంతరం భక్తులు స్వామివారిని దర్శించుకున్నారు. ఈవో వీఎన్‌కే.శేఖర్ ఏర్పాట్లను పర్యవేక్షించారు.

ఐక్యతతో సమస్యల పరిష్కారం

సమావేశంలో భాజపా నాయకులు

మండవల్లి, న్యూస్‌టుడే: భాజపా శ్రేణులంతా ఐక్యతతో గ్రామ సమస్యలు పరిష్కరించాలని భాజపా జిల్లా మాజీ ప్రధాన కార్యదర్శి కోటప్రోలు కృష్ణ అన్నారు. మండల అధ్యక్షుడు బోయిడి సురేశ్ ఆధ్వర్యంలో శుక్రవారం మండలంలోని లింగాలలో పోలింగ్ బూత్ అధ్యక్షులతో సమావేశం నిర్వహించారు. స్థానిక సంస్థల ఎన్నికలు రానున్న తరుణంలో అధిష్ఠానం ఆదేశాలతో గ్రామాల సందర్శన చేస్తూ పార్టీని బలోపేతం చేసేలా కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ సందర్భంగా పలు సమస్యలను గ్రామస్థులు నాయకులకు విన్నవించగా ఎమ్మెల్యే కామినేని శ్రీనివాస్ దృష్టికి తీసుకువెళ్లి పరిష్కరిస్తామని పేర్కొన్నారు. భాజపా జిల్లా ఉపాధ్యక్షుడు సమయం ఏసుబాబు, నాయకులు కె.నాగరాజు, వీరభద్రరావు, రవికుమార్, సుబ్రమణ్యం పాల్గొన్నారు.

విద్యుత్తు చౌర్యానికి పాల్పడితే చర్యలు

వివరాలు వెల్లడిస్తున్న విజిలెన్స్ ఈఈ సత్యనారాయణ

అడవినెక్కలం (ఆగిరిపల్లి), న్యూస్‌టుడే: విద్యుత్తు చౌర్యం చట్టరీత్యా నేరమని, పాల్పడేవారిపై చర్యలు తీసుకుంటామని విద్యుత్తు విజిలెన్స్ ఎగ్జిక్యూటివ్ ఇంజినీరు ఎ.సత్యనారాయణ తెలిపారు. ఆగిరిపల్లి మండలం అడవినెక్కలం ఉపకేంద్రం పరిధిలోని అడవినెక్కలం, నెక్కలం గొల్లగూడెం, ఎస్.ఎ.పేట, రాజవరం, పిన్నమరెడ్డిపల్లి, నూగొండపల్లి, శోభనాపురం, బొద్దనపల్లి, ఈదర గ్రామాల్లో విద్యుత్తు విజిలెన్స్ అధికారులు 35 బృందాలుగా ఏర్పడి శుక్రవారం ఆకస్మిక తనిఖీలు చేశారు. 2,160 గృహ, 263 వాణిజ్య సర్వీసులు తనిఖీలు చేయగా నిబంధనలు పాటించని 134 సర్వీసులకు రూ.3.94 లక్షల జరిమానా విధించారు. కార్యక్రమంలో 14 మంది ఏఈలు, నలుగురు డీఈఈలు, జేఈలు, లైన్ ఇన్‌స్పెక్టర్లు, లైన్‌మెన్లు పాల్గొన్నారు.

శిరస్త్రాణం ధరించు.. క్షేమంగా గమ్యం చేరు

ఆగిరిపల్లి, న్యూస్‌టుడే: శిరస్త్రాణం ధరించడంతో క్షేమకర ప్రయాణం సాధ్యపడుతుందని ఎస్సై కె.శుభశేఖర్ తెలిపారు. నూజివీడు-విజయవాడ ప్రధాన రహదారిలో ఆగిరిపల్లి వద్ద శుక్రవారం ఆయన ఆధ్వర్యంలో సిబ్బంది వాహన తనిఖీలు చేశారు. శిరస్త్రాణం ధరించడం వలన కలిగే ప్రయోజనాలను వాహనదారులకు వివరించారు. సందర్భంగా ఎస్సై మాట్లాడుతూ మైనర్లకు వాహనాలు ఇచ్చిన యజమానులపై, మద్యం తాగి వాహనాలు నడిపేవారిపై కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు.

నిబంధనలు తుంగలోకి.. ప్రాణాలు గాల్లోకి

కొర్రగుంటపాలెంలో చెరువు గట్టుపై ట్రాన్స్‌ఫార్మర్

ముదినేపల్లి, న్యూస్‌టుడే: ఇటీవల బొమ్మినంపాడులో రొయ్యల చెరువు వద్ద జరిగిన ప్రమాదంలో యువకుడు విద్యుదాఘాతంతో మృతిచెందాడు. ఇలా ఏడాదికి మండలంలో ఏడుగురు నుంచి పది మంది చెరువుల వద్ద విద్యుదాఘాతానికి గురై మృతిచెందుతున్నారు. అయినా చెరువు తవ్వేటప్పుడు మాత్రం నిబంధనలు పాటించడం లేదు. ఇటీవల కొర్రగుంటపాలెం, బొమ్మినంపాడు, అల్లూరులో నూతనంగా చెరువులు తవ్వారు. కొరగుంటపాలెంలో ట్రాన్స్‌ఫార్మర్, విద్యుత్తు స్తంభాలు ఉన్నచోటే గట్లు వేశారు. దీంతో చేతికందే ఎత్తులోకి వచ్చాయి. ప్రమాదం జరగకముందే చర్యలు చేపట్టాలని పలువురు కోరుతున్నారు. దీనిపై విద్యుత్తు ఏఈ బి.పూర్ణచంద్రరావును సంప్రదించగా ఈ విషయం తన దృష్టికి వచ్చిందని, వెంటనే పరిశీలించి వారికి నోటీసులు జారీ చేస్తామని తెలిపారు.

విద్యాలయాల వద్ద సెప్టిక్ ట్యాంకులు

ప్రభుత్వ జూనియర్ కళాశాల వద్ద నిలిపిన వాహనం

కలిదిండి, న్యూస్‌టుడే : ప్రభుత్వ విద్యాలయాలు, ఆసుపత్రుల వద్ద సెప్టిక్ ట్యాంకులు నిలపడం పరిపాటిగా మారింది. కలిదిండిలోని పీహెచ్‌సీ, జడ్పీ ఉన్నత పాఠశాల, ప్రభుత్వ జూనియర్ కళాశాలల సమీప ప్రదేశాలను పార్కింగ్‌గా వినియోగించుకుంటున్నారు. వీటి నుంచి వచ్చే దుర్వాసనతో విద్యార్థులు, రోగులు అవస్థలు పడుతున్నారు. ప్రజారోగ్యానికి ప్రాధాన్యం ఇచ్చి వీటిని జన సంచారానికి దూరంగా నిలిపే విధంగా పంచాయతీ అధికారులు చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు.

చెత్త తొలగించకుండా.. పొగ పెట్టారు!

ఆగిరిపల్లి, న్యూస్‌టుడే: ఆగిరిపల్లి- నూగొండపల్లి ప్రధాన రహదారిలో వరాహ పుష్కరిణి సమీపంలోని నివాస ప్రాంతాల వద్ద చెత్త, వ్యర్థాలను తొలగించకుండా అక్కడే నిప్పు పెట్టారు. దీంతో పొగ రోడ్డంతా కమ్మేసి ప్రజలు రాకపోకలకు ఇబ్బందులు పడుతున్నారు. చెత్త, వ్యర్థాలను తొలగించి ప్రజలకు ఇబ్బంది లేకుండా చర్యలు చేపడతామని డిప్యూటీ ఎంపీడీవో బి.ఆనంద్‌బాబు వివరించారు.

నేడు విద్యుత్తు సరఫరా నిలిపివేత

కైకలూరు, న్యూస్‌టుడే: విద్యుత్తు లైన్ల మరమ్మతుల నేపథ్యంలో కైకలూరు, పల్లెవాడ విద్యుత్తు కేంద్రాల పరిధిలో శనివారం విద్యుత్తు సరఫరాకు అంతరాయం కలుగుతుందని ఈఈ జీవీ.శ్రీనివాస్ శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. కైకలూరు విద్యుత్తు కేంద్రం పరిధిలోని కైకలూరు, గ్రీన్ విలేజ్, ఆచవరం, వింజరం, శ్యామలాంబపురం, గోపవరం, రాచపట్నం, ఆటపాక, అప్పాపురం గ్రామాల్లో, పల్లెవాడ పరిధి గోనెపాడు ఫీడరులోని అన్ని గ్రామాలకు ఉదయం 8 నుంచి మధ్యాహ్నం ఒంటిగంట వరకు విద్యుత్తు సరఫరా నిలిపివేస్తామని చెప్పారు.

ముదినేపల్లి, న్యూస్‌టుడే: ముదినేపల్లి మండలంలోని కొత్తపల్లె, నారాయణపురం, వైవాక, ఊటుకూరు, ప్రొద్దువాక, వడాలి, అల్లూరు, దిగురుకోట, చినకామనపూడి, పెదకామనపూడి, గంగాపురం గ్రామాల్లో శనివారం ఉదయం 9 నుంచి 12 గంటల వరకు సరఫరా నిలిపివేస్తామని డీఈ శ్రీనివాసరావు తెలిపారు.

నూజివీడు రూరల్, న్యూస్‌టుడే: నూజివీడులో విద్యుత్తు సబ్‌స్టేషన్‌లో మరమ్మతుల నిమిత్తం శనివారం ఉదయం 8.30 నుంచి 10.30 గంటల వరకు విద్యుత్తు సరఫరా నిలిపి వేస్తున్నట్లు ఈఈ ఎ.సత్యనారాయణ తెలిపారు. అమ్మవారితోట, ఎంప్లాయిస్ కాలనీ, ఆర్.ఆర్.పేట, చిన్న గాంధీ బొమ్మ సెంటరు నుంచి హనుమాన్ జంక్షన్ రోడ్, కోనేరుపేట, పాతపేట, కొప్పులవెలమపేట, బాపునగర్, రైతు బజారు, ఆటోనగర్, భువనగిరిపేట, మైలవరం రోడ్, సబ్‌కలెక్టరు ఆఫీస్, యానాదికాలనీ, ఉషాబాల నగర్, కుమ్మరి పేట ఢంఢం గార్డెన్స్, జగనన్న కాలనీలు, గొడుగువారిగూడెం, ప్రభుత్వ ఆస్పత్రి ఏరియా, స్టేషన్‌తోట తదితర ప్రాంతాల్లో కరెంటు ఉండదని వివరించారు.

'హత్యాచార బాధితులకు న్యాయం శూన్యం'

చాట్రాయి, న్యూస్‌టుడే: హత్యాచార బాధితులకు సత్వర న్యాయం అందించడంలో కేంద్రంలోని భాజపా విఫలమైనట్లు అఖిలభారత ప్రగతిశీల సంఘం రాష్ట్ర కార్యదర్శి ఆర్.నాగమణి విమర్శించారు. జనార్దనవరంలో ఉమ్మడి కృష్ణా జిల్లా కమిటీ సమావేశాన్ని శుక్రవారం బంటు పూజిత అధ్యక్షతన నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ దోషులను శిక్షించాల్సి ఉండగా ఆరెస్సెస్- మోదీ పాలనలో వారిని పూలదండలతో సత్కరిస్తున్నారని ఆరోపించారు. రాష్ట్రంలో మహిళలకు ప్రతి నెలా ఇస్తామన్న రూ.1500 నగదు హామీ, నిరుద్యోగ నిర్మూలన సాధ్యం కాలేదన్నారు. ఈ నెల 20న తెనాలిలో ఐప్వా ఆధ్వర్యంలో రాష్ట్ర సదస్సు నిర్వహిస్తున్నట్లు నాగమణి తెలిపారు. సమావేశంలో జిల్లా నాయకులు బంటు పూజిత, పరిశారం కావలి, నందిపాము భవాని, వేముల మహాలక్ష్మి, పుల్లారావు, చాట్ల బాబూరావు పాల్గొన్నారు.

కోడిపందేల శిబిరంపై దాడి

నూజివీడు రూరల్, న్యూస్‌టుడే: మండలంలోని రావిచర్లలో శుక్రవారం నిర్వహించిన కోడిపందేల శిబిరంపై రూరల్ ఎస్సైలు లక్ష్మణబాబు, జ్యోతిబాసు మఫ్టీలో తమ సిబ్బందితో కలిసి మెరుపుదాడి నిర్వహించారు. మొత్తం 11 మందిని అదుపులోకి తీసుకుని వారి నుంచి రూ.63,680 నగదు, రెండు కోడి పుంజులు, రెండు కత్తులు స్వాధీనం చేసుకున్నారు. కేసు నమోదు చేసినట్లు ఎస్సైలు తెలిపారు. మహిళలు కోడి పందేల సమాచారం ఫోన్ నంబరు 112కు అందించి జూదగాళ్లను నియంత్రించాలని కోరారు.

ఆర్థిక అక్షరాస్యత అవసరం

కొయ్యలగూడెం, న్యూస్‌టుడే: ప్రతి ఒక్కరికి ఆర్థిక అక్షరాస్యత అవసరమని జిల్లా లీడ్ బ్యాంకు మేనేజరు నీలాద్రి అన్నారు. ఆర్థిక అక్షరాస్యత వారోత్సవంలో భాగంగా కొయ్యలగూడెంలోని వెలుగు కార్యాలయం వద్ద బ్యాంకర్ల కరస్పాండెంట్లతో అవగాహన కార్యక్రమం శుక్రవారం నిర్వహించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సురక్షిత బ్యాంకింగ్ విధానాలు, సైబర్ మోసాలు, పొదుపు అలవాట్లు, ఆర్థిక మోసాల నుంచి రక్షణ అవగాహన కల్పించారు.

బస్టాండ్ పరిశీలన

ముదినేపల్లి, న్యూస్‌టుడే: ముదినేపల్లి బస్టాండులోని మురుగు, తాగునీటి సమస్యలు పరిష్కరించాలని ఎంపీడీవో యద్దనపూడి రామకృష్ణ సూచించారు. ముదినేపల్లి బస్టాండులోని సెప్టిక్ ట్యాంకులు నిండి స్థానిక ఊరచెరువులోకి వెళ్లిపోతున్నాయని అందిన ఫిర్యాదు మేరకు ఆయన ఆర్టీసీ అధికారులతో కలిసి శుక్రవారం పరిశీలించారు. పాత ట్యాంక్ తొలగించి, నూతన ట్యాంక్ నిర్మాణ పనులు ప్రారంభిస్తామని ఆర్టీసీ ఇంజినీరింగ్ అధికారులు తెలిపారు. పంచాయతీ అధికారులు అందుబాటులో ఉండి ట్యాంక్ నిర్మాణానికి, కుళాయి ఏర్పాటుకు ఆర్టీసీ అధికారులకు సహకరించాలని సిబ్బందికి ఎంపీడీవో సూచించారు. పంచాయతీ కార్యదర్శి రమేశ్ పాల్గొన్నారు.

రహదారుల వెంబడి చెత్త తగులబెడితే చర్యలు

ముసునూరు, న్యూస్‌టుడే: ముసునూరు మండలం చింతలవల్లి శివారులో రహదారి పక్కన చెత్తను పారబోసి నిప్పంటిస్తున్నారు. 'చెత్తకు నిప్పు.. స్వచ్ఛతకు ముప్పు' శీర్షికన శుక్రవారం 'ఈనాడు'లో ప్రచురితమైన కథనానికి ఎంపీడీవో ఏసుబాబు స్పందించారు. రహదారి పక్కన ఉన్న చెత్తను సంపద కేంద్రాలకు తరలించారు. రహదారుల వెంట తగులబెడితే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

33 ఏళ్ల సర్వీసుకు ఉద్యోగ విరమణ సరికాదు: ఏపీటీఎఫ్

మాట్లాడుతున్న నాయకులు

ముదినేపల్లి, న్యూస్‌టుడే: 33 ఏళ్ల సర్వీసు పూర్తి చేసుకుంటే ఉద్యోగ విరమణ చేయాలనే నిబంధన సరికాదని ఏపీటీఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి టి.నారాయణబాబు అన్నారు. ముదినేపల్లిలో శుక్రవారం ఏపీటీఎఫ్ మండల సమావేశం కన్వీనర్ రామరాజు, ప్రధాన కార్యదర్శి బి.వెంకటరత్నం అధ్యక్షతన నిర్వహించారు. పింఛను నిబంధనలు-2026 ముసాయిదాను ఆర్థికశాఖ విడుదల చేయడం బాధాకరమని, దానిని ఏపీటీఎఫ్ తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాలు అనేక పోరాటాలు, త్యాగాలు చేసి సాధించిన పింఛను సదుపాయాలను మార్చడం తగదన్నారు. ఈ విధానం వల్ల సీపీఎస్ ఉద్యోగులకు మరింత నష్టదాయకమని, 21 ఏళ్లకు విధుల్లో చేరిన వారు 54 ఏళ్లకే ఉద్యోగ విరమణ చేయాల్సి ఉంటుందని ఆవేదన వ్యక్తం చేశారు. నాయకులు సీవీఎల్.నరసింహారావు, చక్రధర్, రెడ్డి శ్రీనివాస్, రవికుమార్, రమేశ్ పాల్గొన్నారు.

అవి ఇవి అన్నీ

లైంగిక వేధింపుల నిరోధంపై అవగాహన..

నూజివీడు రూరల్, న్యూస్‌టుడే: పిల్లలపై జరుగుతున్న అకృత్యాలు, లైంగిక వేధింపుల నిరోధంపై అంగన్‌వాడీ కార్యకర్తలు, వర్కర్లు ప్రజలకు అవగాహన కల్పించాలని ఐసీడీఎస్ సూపర్‌వైజర్ కె.ధనలక్ష్మి తెలిపారు. శుక్రవారం నూజివీడులోని మండల పరిషత్తు కార్యాలయ ఆవరణలో అంగన్‌వాడీ కార్యకర్తలకు 'పిల్లలపై లైంగిక వేధింపులు- చట్టాలు' అనే అంశంపై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ధనలక్ష్మి మాట్లాడుతూ పోక్సో, జువైనల్ చట్టాల గురించి తెలియజెప్పాలన్నారు.

17న నులిపురుగుల నివారణ దినం

మండవల్లి, న్యూస్‌టుడే: ప్రతి విద్యార్థికి నులిపురుగుల నివారణ మాత్రలు అందేలా చూడాల్సిన బాధ్యత ఆరోగ్యశాఖ, అంగన్‌వాడీ సిబ్బంది, ఉపాధ్యాయులపై ఉందని ఎంపీడీవో రమణబాబు, ఇన్‌ఛార్జి తహసీల్దారు గోపాల్ తెలిపారు. ఈనెల 17న నులిపురుగుల దినోత్సవాన్ని పురస్కరించుకుని శుక్రవారం మండవల్లి మండల పరిషత్తు కార్యాలయంలో కరపత్రాలను విడుదల చేశారు. చిన్నారుల్లో రక్తహీనతను తగ్గించి వారు ఆరోగ్యంగా ఎదిగేందుకు ఈ మాత్రలు ఎంతో అవసరమని తెలిపారు. హెల్త్ సూపర్‌వైజరు ఎంపీ రెడ్డి పాల్గొన్నారు.

మైనర్లకు ట్రాక్టర్లు ఇస్తే సీజ్ చేస్తాం

చాట్రాయి, న్యూస్‌టుడే: మైనర్లకు ట్రాక్టర్లు ఇస్తే యజమానులపై కేసు నమోదు చేసి వాహనాన్ని సీజ్ చేస్తామని ఎస్సై రామకృష్ణ హెచ్చరించారు. పోలవరంలోని చింతలపూడి రోడ్డులో ఆయన శుక్రవారం యజమానులు, డ్రైవర్లతో సమావేశాన్ని నిర్వహించారు. ప్రతి వాహనానికి ఆర్సీ, బీమా, లైసెన్స్ తప్పనిసరిగా ఉండాలన్నారు. మట్టి, ఇసుక అక్రమ రవాణాకు ట్రాక్టర్లను కిరాయికి పెట్టవద్దని, అనుమతి ఉన్న వాటికే వెళ్లాలని సూచించారు.

సరోజినీ నాయుడు జయంతి.. నూజివీడు రూరల్, న్యూస్‌టుడే: మండలంలోని మద్దాయికుంట జడ్పీ ఉన్నత పాఠశాలలో భారత గాన కోకిల సరోజినీ నాయుడు 148వ జయంతి వేడుకలు ప్రధానోపాధ్యాయుడు దారపురెడ్డి భాస్కరరావు ఆధ్వర్యంలో శుక్రవారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె చిత్ర పటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. విద్యార్థులకు గానకోకిల జీవిత చరిత్ర గురించి వివరించారు. కార్యక్రమంలో ఉపాధ్యాయులు పాల్గొన్నారు.

నివాళులర్పిస్తున్న విద్యార్థులు, ఉపాధ్యాయులు

మోటార్ల దొంగలను పట్టుకున్న రైతులు

ముసునూరు, న్యూస్‌టుడే: ముసునూరు మండలం సూరేపల్లిలో వ్యవసాయ మోటార్ల కేబుళ్లు, మోటార్లను దొంగతనం చేస్తున్న ఇద్దరు వ్యక్తులను రైతులు పట్టుకుని పోలీసులకు అప్పగించిన ఘటన ఇది. సూరేపల్లిలోని తమ పొలాల్లో మోటార్ల వైర్లను నూజివీడు పట్టణానికి చెందిన నక్కా వెంకన్నబాబు, వేముల రాంబాబు శుక్రవారం కత్తిరించి దొంగిలిస్తుండగా పట్టుకుని పోలీసులకు సమాచారం అందించామని రైతులు గుండ్రు సత్యనారాయణ, నల్లిబోయిన రమేశ్ తెలిపారు. గ్రామంలో గత కొన్నిరోజులుగా పొలాల్లో మోటార్ల కేబుళ్లు, స్టార్టర్ల పెట్టెలు, రాగి వైర్లు చోరీకి గురవుతున్నాయని రైతులు తెలిపారు. ఈ మేరకు నిందితులను అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేశామని పోలీసులు తెలిపారు.

గ్రామ గుమస్తా ఆత్మహత్యా యత్నం

కైకలూరు, న్యూస్‌టుడే: కొల్లేరులంక గ్రామమైన పందిరిపల్లెగూడెం గ్రామ గుమస్తాగా పనిచేస్తున్న బలే సత్యనారాయణ శుక్రవారం ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు. స్థానికులు తెలిపిన వివరాల మేరకు.. గ్రామ ఆదాయ వనరులకు సంబంధించిన నగదును గ్రామస్థులు ఏర్పాటు చేసుకున్న గుమస్తా ఆధీనంలో ఉంచుతారు. గడిచిన రెండేళ్లకు సంబంధించిన లెక్కల్లో సుమారు రూ.2 కోట్లు అవకతవకలు జరినట్లు ఆరోపణలు రావడంతో గ్రామస్థులు సత్యనారాయణను ఇటీవల ప్రశ్నించారు. దీంతో మనస్తాపానికి గురై పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నం చేశారని చెబుతున్నారు. గమనించిన కుటుంబ సభ్యులు ఏలూరులోని ఓ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ప్రస్తుతం ప్రాణాపాయం లేదని తెలుస్తోంది. గ్రామ పెద్దల జోక్యంతో ఆ నగదును తిరిగి చెల్లించేందుకు గుమాస్తా అంగీకరించినట్లు సమాచారం. దీనిపై కైకలూరు గ్రామీణ ఎస్సై రాంబాబును సంప్రదించగా దీనిపై తమకు ఎటువంటి ఫిర్యాదు అందలేదని తెలిపారు.

స్థాయిని పెంచారు.. ఆటస్థలం మరిచారు

క్రీడలకు దూరమవుతున్న విద్యార్థులు

ఆటస్థలం లేని పెరికెగూడెం ఉన్నత పాఠశాల

మండవల్లి, న్యూస్‌టుడే: విద్యార్థుల శారీరక దృఢత్వానికి..మానసిక ఉల్లాసానికి విద్యతోపాటు క్రీడలు ఎంతో దోహదపడతాయి. కానీ ఈ విద్యా సంవత్సరం ఎంపీయూపీ నుంచి జడ్పీ ఉన్నత పాఠశాలకు స్థాయి పెంచిన పాఠశాలల్లో క్రీడా మైదానాలు లేవు. దీంతో ప్రతిభ ఉన్న విద్యార్థులు సైతం ఆటలకు దూరమవుతున్నారు.

నిబంధనలు ఇలా.. విద్యాహక్కు చట్టం ప్రకారం ప్రభుత్వ, ప్రైవేటు ప్రాథమిక పాఠశాలలకు సుమారు 1.5 ఎకరాలు, ప్రాథమికోన్నత పాఠశాలలకు 2 ఎకరాలు, ఉన్నత పాఠశాలలకు 4 ఎకరాల విస్తీర్ణంలో ఆటస్థలం ఉండాలి. మండవల్లి మండలం భైరవపట్నం, పెరికెగూడెం, కైకలూరు మండలం ఆలపాడు, పెంచికలమర్రు, ముదినేపల్లి వైవాక, సింగరాయపాలెం, కలిదిండి మండలం చినతాడినాడ పాఠశాలలు ఉన్నత పాఠశాలలుగా మారాయి. వీటిలో 1400 వందల మంది విద్యార్థులు విద్యనభ్యసిస్తున్నారు. ఆయా పాఠశాలల స్థలం తరగతి భవనాలు, మరుగుదొడ్ల నిర్మాణాలకే సరిపోవడం లేదు.

ఆసక్తి ఉన్నా.. క్రీడల్లో మెరికల్లాంటి విద్యార్థులు ఎంతో మంది ఉన్నారు. వారికి ఆసక్తి ఉన్నా మౌలిక వసతులు లేకపోవడంతో రాణించలేపోతున్నారు. ఎంతో ప్రతిభ కలిగిన విద్యార్థుల ప్రతిభ వెలుగుచూడడం లేదు. విద్యార్థుల్లో సత్తా ఉన్నా సాధన చేయలేపోతున్నారు. విద్యా సంవత్సరం ప్రారంభం నుంచి చివరి వరకు విద్యార్థులకు పాఠ్యాంశాలు తప్ప ఆటల ప్రసక్తే లేకుండా చేస్తున్నారు.

దాతల సహకారం అవసరం.. 'స్థాయి పెంచిన పాఠశాలలకు క్రీడా మైదానాల కొరత ఉండటం వాస్తవం. ఈ విషయాన్ని ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లాం. గ్రామాల్లో దాతల సహకారం లేదా ఖాళీ ప్రభుత్వ స్థలాలను క్రీడామైదానాలుగా సిద్ధం చేసేందుకు కృషి చేస్తాం' అని ఉపవిద్యాశాఖాధికారి రవీంద్రభారతి తెలిపారు.

ఇటుక బట్టీ.. నిబంధనలు పక్కన పెట్టి..!

ఆగిరిపల్లి, న్యూస్‌టుడే: ఇటుక బట్టీల నిర్వాహకులు నిబంధనలకు పొగ పెడుతున్నారు. జనావాసాల సమీపంలో నెలకొల్పి ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడుతున్నారు. మట్టి తవ్వాలన్నా.. బట్టీలు నిర్వహించాలంటే పలు శాఖల అనుమతులు కావాలి. అవేవీ తీసుకోకుండా నూజివీడు నియోజకవర్గంలో పెద్ద ఎత్తున వ్యాపారం చేస్తున్నారు. 'నిబంధనలు పాటించని ఇటుక బట్టీల నిర్వాహకులపై చర్యలు తీసుకుంటాం' అని ఆగిరిపల్లి తహసీల్దార్ పీఎన్వీ ప్రసాద్ తెలిపారు.

రహదారుల పక్కనే.. బట్టీలు రహదారి పక్కనే ఏర్పాటు చేయడంతో ఆయా ప్రాంతాల్లో నివాసితులు, ప్రయాణికులు విపరీతమైన కాలుష్యంతో ఇబ్బందులు పడుతున్నారు. ఇటుకలు కాల్చే సమయంలో వెలువడే పొగ, కాల్చిన తర్వాత రేగుతున్న బూడిదతో రోగాలబారిన పడుతున్నామని వాపోతున్నారు. బట్టీ ఏర్పాటుకు కనీసం అయిదెకరాల స్థలం ఉండాలి. కానీ అటువంటివి ఎక్కడా కనిపించడం లేదు.

శోభనాపురంలో...

మార్గదర్శకాలు ఇవీ.. ఇటుక బట్టీల నిర్వహణపై కేంద్ర పర్యావరణ శాఖ కొన్ని మార్గదర్శకాలు జారీ చేసింది. జనావాసాలు, పండ్ల తోటలకు 800 మీటర్ల దూరంలో ఉండాలి. రెండు బట్టీల మధ్య కచ్చితంగా కి.మీ దూరం ఉండాలి. బట్టీలన్నీ ఒకే చోట ఏర్పాటు చేస్తే క్లస్టర్లుగా మారి ఆ ప్రాంతంలో వాయు కాలుష్యం పెరిగే ప్రమాదం ఉందన్న కారణంతో ఈ నిబంధన కచ్చితంగా అమలు చేయాలని పేర్కొంది.

- వ్యవసాయ భూములను వ్యవసాయేతర పనులకు ఉపయోగించాలంటే రెవెన్యూ అధికారులకు నాలా రుసుం చెల్లించాలి. అనంతరం గ్రామ పంచాయతీ, కాలుష్య నియంత్రణ మండలి అనుమతి పొందాలి. ఆ తర్వాతే ఇటుకల బట్టీని ఏర్పాటు చేసుకోవాలి. ఇందులో ఏ ఒక్క నిబంధన పాటిస్తున్న దాఖలాల్లేవు.
- కొంత మంది వ్యాపారులు వ్యవసాయ భూములను కౌలుకు తీసుకుని బట్టీలు నిర్వహిస్తున్నారు. అక్కడున్న బోర్ల నుంచి నీటిని ఇటుకల తయారీకి వాడుకుంటున్నారు. వ్యవసాయానికి ఇచ్చే ఉచిత విద్యుత్తును వినియోగిస్తున్నారు.
- పలు బట్టీలలో బాలకార్మికులు సైతం పనులు చేస్తున్నారు.

ఎక్కడెక్కడ ఉన్నాయంటే... ఆగిరిపల్లి మండలం శోభనాపురం, ఈదర, రాజవరం, ఎస్.ఎ.పేట, నూగొండపల్లి, సింగన్నగూడెం, కనసానపల్లి, అడవినెక్కలం తదితర ప్రాంతాలు.

(c) eenadu

ఈనాడు
కాకినాడ
శనివారం ఫిబ్రవరి 14, 2026

కల్యాణం.. కనినంత భాగ్యం

అటు కుక్కుటేశ్వరుడు

పిఠాపురం పాదగయ క్షేత్రంలో రాజరాజేశ్వరి సమేత ఉమాకుక్కుటేశ్వరస్వామి కల్యాణం శుక్రవారం రాత్రి కనులపండువగా జరిగింది. పురప్రజలు, ఉత్సవ కమిటీ సభ్యులు పెద్దఎత్తున హాజరయ్యారు. రాత్రి 8.32 గంటలకు ఉత్సవమూర్తులను అలంకరించి కల్యాణ వేదికపై ఆశీనులను చేశారు. ఈవో జగన్మోహన్ శ్రీనివాస్ పట్టువస్త్రాలు, మంగళ సూత్రాలు సమర్పించారు. వేద పండితులు సుబ్రహ్మణ్యంశర్మ, వెంకటేశ్వర్లు శాస్త్రోక్తంగా కల్యాణం జరిపించారు. రామస్వామి, ఓదూరి కిషోర్ దంపతులు కల్యాణం వీక్షించారు.

యజ్ఞోపవీతాలు చూపుతున్న అర్చకులు

– న్యూస్‌టుడే, పిఠాపురం

ఇటు భీమేశ్వరుడు

సామర్లకోట కుమారారామ భీమేశ్వరాలయంలో స్వామి, అమ్మవార్ల కల్యాణం శుక్రవారం రాత్రి వైభవోపేతంగా జరిగింది. ఆలయ ఈవో నీలకంఠం, ట్రస్టుబోర్డు ఛైర్మన్ జగదీష్‌మోహన్ ఆధ్వర్యంలో ప్రత్యేక మండపం ఏర్పాటు చేశారు. మధ్యాహ్నం ఇత్తడి నంది వాహనంపై గ్రామోత్సవం నిర్వహించారు. రాత్రి ఆలయానికి చేరుకున్న ఉత్సవమూర్తులకు మండపంలో వేదపండితులు, అర్చకులు కల్యాణం జరిపించారు. ఈ నెల 16న నిర్వహించనున్న భారీ ఊరేగింపులో వినియోగించే రథానికి హైడ్రాలిక్ బ్రేకులు ఏర్పాటు చేయించారు.

– న్యూస్‌టుడే, సామర్లకోట

స్వామి అమ్మవార్ల కల్యాణానికి హాజరైన భక్తులు

గుర్తించావా.. గుటుక్కుమన్నావా

కోనసీమ జిల్లా బోడసకుర్రు వైనతేయ గోదావరి నదీ తీరంలో నీటిమట్టం తగ్గడంతో నత్తలు, చిన్నచిన్న జలచరాలు పెద్ద సంఖ్యలో బయటకొస్తున్నాయి. వీటిని ఆహారంగా తీసుకునేందుకు నీటిపక్షులు గుంపులుగా చేరుతున్నాయి. వీటిల్లో ప్రధానంగా నీలిరంగు రెక్కల నీటి కొంగలు ఉదయం, సాయంత్రం వేళల్లో కనిపిస్తూ ఆ ప్రాంతాన్ని ఆహ్లాదంగా మారుస్తున్నాయి. నీటిలో ఓ పక్షి ఆహారాన్వేషణ చూడొచ్చు.

– న్యూస్‌టుడే, కోనసీమ

పద్దు మెరవాలి.. ప్రగతి విరియాలి

రంగాలవారీ బడ్జెట్ కేటాయింపులపై జిల్లా వాసుల ఆసక్తి

రాష్ట్ర ప్రభుత్వం శనివారం ప్రవేశపెట్టనున్న పద్దుపై ఆసక్తి నెలకొంది. వివిధ కీలక రంగాలకు ఊతమిస్తారని, సమున్నత కేటాయింపులు దక్కుతాయన్న చర్చ నడుస్తోంది. పంచాయతీరాజ్, పర్యాటకశాఖ, వ్యవసాయం, వైద్యారోగ్యశాఖ వరకు భారీగానే ప్రతిపాదనలు వెళ్లాయి.

-ఈనాడు, కాకినాడ

రహదారులు.. కావాలి రూ.200 కోట్లు

ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా రోడ్లు భవనాల శాఖ పరిధిలో రూ. 290 కోట్ల అంచనా విలువతో రహదారి పనులు మంజూరయ్యాయి. వాటిలో చాలావరకు మొదలుపెట్టారు. ఈ ఏడాది బడ్జెట్‌లో సుమారు రూ.200 కోట్ల వరకు రోడ్ల అభివృద్ధికి కేటాయించాలని అధికారులు ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లారు. గతంలో చేసిన పనుల బిల్లులు బకాయిలు ఉన్నాయి

'అమృత్' వాటాకు రూ.100 కోట్లు ఇస్తే..

జిల్లాలో పట్టణ స్థానిక సంస్థల్లో తాగునీరు, మురుగునీటి శుద్ధి వంటి పనులను అమృత్ 2.0 పథకంలో చేపట్టనున్నారు. కాకినాడ నగర పాలక సంస్థతో పాటు 4 పురపాలక సంఘాలు, రెండు నగర పంచాయతీల్లో సుమారు రూ. 500 కోట్లతో అమృత్ పనులు చేపట్టాల్సిఉంది. ఈ ఏడాది అంచనా విలువలో 20 శాతం నిధులు రూ. 100 కోట్లు రాష్ట్ర వాటా కింద ఖర్చుచేయాల్సి ఉన్నందున ప్రతిపాదించారు.

కాలువలు.. రూ.40 కోట్లు ఇస్తే బాగు

జలవనరుల శాఖకు చెందిన వివిధ డివిజన్లు జిల్లాలో ఆరు ఉన్నాయి. డ్రెయిన్స్, పోలవరం, ఏలేరు, మైనర్, మేజర్ కాలువలు, ఇతర సాగునీటి వనరుల నిర్వహణకు ఒక్కో డివిజన్‌కు ఏడాదికి రూ. 5 కోట్ల నుంచి రూ. 6 కోట్లు కావాలి. వీటితో చిన్నచిన్న గండ్లు పూడ్చడం, పూడికల తొలగింపు చేస్తారు. మొత్తం సాగునీటి కాలువల నిర్వహణకు రూ. 40 కోట్లు కావాలని ప్రభుత్వానికి నివేదించారు.

ఏలేరు.. ఆధునికీకరణ చేపడితే..

జిల్లాలో ప్రధాన సాగునీటి వనరు ఏలేరు కాలువ. 53 వేల ఎకరాల సాగుకు ఈ నీరే ఆధారం. ఆధునికీకరణకు పుష్కర కాలం క్రితం సుమారు రూ. 180 కోట్లతో అంచనాలు తయారుచేశారు. నిధులు మంజూరు కాక పనులు మొదలుకాలేదు. తాజాగా గతేడాది ఎస్ఎస్ఆర్ రేట్లతో కొత్త అంచనాలు తయారుచేయగా రూ. 850 కోట్లు అవుతుందని లెక్కతేల్చారు. ఈ ఏడాది ఎంతోకొంత కేటాయిస్తారని అధికారులు, రైతులు ఆశపడుతున్నారు.

పర్యాటకం.. మురిపిస్తున్న ప్రాజెక్టులు

హోప్ ఐలాండ్ అభివృద్ధికి రూ. 8 కోట్లతో అంచనాలు తయారుచేశారు. అన్నవరం వద్ద రోప్ వే, తొండంగి మండలం దానవాయిపేట బీచ్ అభివృద్ధి ఇతర ప్రాజెక్టులు కలిపి రూ. 18 కోట్లతో ప్రతిపాదనలు పంపించారు. ఏ మేరకు కేటాయిస్తారో చూడాలి.

ఉద్యోగులకు ఆటవిడుపు

ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ ఉద్యోగుల క్రీడాపోటీలు కాకినాడ డీఎస్ఏ మైదానంలో శుక్రవారం ప్రారంభమయ్యాయి. సుమారు 100 మంది ఎక్సైజ్ పోలీసు అధికారులు, సిబ్బంది హాజరయ్యారు. తొలి రోజు పురుషుల కబడ్డీలో ఉద్యోగులు నువ్వా..నేనా అన్నట్లు తలపడ్డారు. క్రికెట్, లెమన్ అండ్ స్పూన్, స్లో వాక్, షాట్‌పుట్, చెస్, క్యారమ్స్ పోటీలు నిర్వహించారు. మహిళల విభాగంలోనూ ఉత్సాహంగా పాల్గొన్నారు. డిప్యూటీ కమిషనర్ వై. చైతన్య మురళి, తదితరులు హాజరయ్యారు.

– న్యూస్‌టుడే, మసీదు సెంటర్ (కాకినాడ)

సెలవుపై అయోమయం

పామర్రు: పాఠశాలలకు రెండో శనివారం సెలవు ప్రకటించే విషయంలో అయోమయం నెలకొంది. మొంథా తుపాను సమయంలో గత ఏడాది ప్రభుత్వం నాలుగు రోజులు సెలవు ప్రకటించింది. వీటిని సర్దుబాటు చేయడానికి రెండో శనివారాలు పనిచేయాలని ఉత్తర్వులు జారీచేశారు. తర్వాత 220 రోజులు పనిదినాలుంటే అక్కర్లేదని పేర్కొన్నారు. దీంతో ఈ శనివారం సెలవు ప్రకటించేశారు. శుక్రవారం సాయంత్రం విద్యాశాఖ రెండో శనివారం సెలవులేదని ప్రకటించింది. దీంతో గందరగోళం ఏర్పడింది.

ఆకర్షణీయ నగరికి ఊపిరి

రూ.105 కోట్ల అదనపు నిధులు మంజూరు

ఈనాడు, కాకినాడ: బడ్జెట్‌కు ముందుగానే కాకినాడ స్మార్ట్ సిటీ కార్పొరేషన్ లిమిటెడ్‌కు ప్రభుత్వం తీపి కబురు చెప్పింది. ఏళ్ల తరబడి నిలిచిపోయిన ప్రాజెక్టులకు ఊపిరి పోసేలా రూ. 105 కోట్ల అదనపు నిధులను మంజూరుచేస్తూ పురపాలకశాఖ ముఖ్యకార్యదర్శి సురేశ్‌కుమార్ శుక్రవారం ఉత్తర్వులు జారీచేశారు. వీటితో గతంలో చేపట్టిన పనుల బకాయిలు చెల్లించడానికి, అసంపూర్తిగా నిలిచిపోయినవాటిని పట్టాలెక్కించడానికి అవకాశం దక్కనుంది.

స్మార్ట్ సిటీ ప్రధాన కార్యాలయం

అసంపూర్తి మయం

రాష్ట్ర విభజన తర్వాత కేంద్రం సహకారంతో స్మార్ట్ సిటీగా అభివృద్ధి చేసేందుకు కాకినాడను ఎంపిక చేశారు. ఆహ్లాద వాతావరణం, ఆనంద జీవన విధానాన్ని పరిచయం చేయడం, మౌలిక సదుపాయాల కల్పనకు చర్యలు తీసుకున్నారు. వైకాపా ప్రభుత్వం వచ్చాక పనులు మందగించాయి. తాజాగా పాత బకాయిలను తీర్చడంతో పాటు మిగిలిపోయినవి మొదలుపెట్టేందుకు రూ. 105 కోట్లను కూటమి ప్రభుత్వం మంజూరు చేసింది.

ప్రాజెక్టు : ఆకర్షణీయ నగరం- కాకినాడ	
ఎంపిక : జూన్ 25, 2016	
అంచనా విలువ : రూ.1,005 కోట్లు	
ఇప్పటివరకు ఖర్చయిన నిధులు	విడుదలైన నిధులు
సుమారు రూ.884 కోట్లు	సుమారు రూ.780 కోట్లు

వీటిని పూర్తిచేస్తే మేలు..

● నగరపాలక సంస్థ భవనం నాలుగు అంతస్తులు నిర్మించేశారు. కొద్దిపాటి నిధులు వెచ్చిస్తే పూర్తిస్థాయిలో సిద్ధమైపోతుంది. ● సురేశ్‌నగర్‌లో కన్వర్టబుల్ ఇండోర్ స్టేడియం పనులు అసంపూర్తిగా ఉన్నాయి. తాజా నిధులతో దీనినీ పూర్తిచేయొచ్చు. ● గోదావరి కళాక్షేత్రం వెనుక సైన్స్ సిటీ నిర్మించారు. 80 శాతంపైనే పనులు పూర్తిచేశారు. మిగిలినవీ పూర్తిచేస్తే విద్యార్థులకు విద్య, వైజ్ఞానిక ప్రదర్శనలు, ప్రయోగాలు చేయడానికి అవకాశం ఉంటుంది. పీపీపీ విధానంలో ఆదాయం సమకూర్చుకోవచ్చు. ● స్మార్ట్ పాఠశాలలంటూ కొన్ని చోట్ల అదనపు భవనాలు నిర్మించడానికి గుర్తించారు. సుమారు 17 భవనాలు అసంపూర్తిగా వదిలేశారు. వీటిని పూర్తిచేస్తే విద్యార్థులకు ఉపయుక్తం.

జనగణనకు సన్నద్ధం

కాకినాడ కలెక్టరేట్, న్యూస్‌టుడే: జిల్లాలో త్వరలో జనగణన తొలిదశ చేపట్టనున్న నేపథ్యంలో పట్టణాలు, నగరాలు, గ్రామాల్లో కొత్తగా విస్తరించిన కాలనీల్లో ఇంటి నంబర్లు కేటాయించాలని డీఆర్వో, జిల్లా జనగణన అధికారి టి. తిప్పేనాయక్ సూచించారు. కలెక్టరేట్‌లో తహసీల్దార్లు, మున్సిపల్ కమిషనర్లు, ఎంపీడీవోలతో జనగణన సన్నాహక సమావేశాన్ని నిర్వహించారు. మొదటి దశ కింద గృహాల గణనను ఏప్రిల్ నుంచి సెప్టెంబరు మధ్య నిర్దేశించిన 30 రోజుల వ్యవధిలో పూర్తి చేయాల్సి ఉంటుందన్నారు.

ఉప ప్రణాళిక ప్రాంతంలో రీసర్వే

20 గ్రామాల్లో ప్రైవేటు ఏజెన్సీ ద్వారా కొలతలు

న్యూస్‌టుడే, కాకినాడ కలెక్టరేట్

గత ప్రభుత్వంలో హడావుడిగా చేపట్టిన భూముల రీసర్వేతో రైతులు తీవ్రంగా నష్టపోయారు. వనరులు సమకూర్చకుండా.. సరిపడా సిబ్బందిని నియమించకుండా.. రైతులకు సమాచారం ఇవ్వకుండా.. జాయింట్ ఎల్‌పీఎం అంటగట్టడం ద్వారా గందరగోళం సృష్టించారు. కేవలం ప్రచార ఆర్భాటంతో పట్టాదారు పాసుపుస్తకాలు, సర్వే రాళ్లపై జగన్ బొమ్మలు వేసి పైశాచిక ఆనందం పొందారు. రైతుల వెతలను అర్థం చేసుకున్న కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే పక్కా ప్రణాళికతో భూముల రీసర్వేను చేపట్టింది. ఇప్పటికి మూడు దశలు పూర్తికాగా, ప్రస్తుతం నాలుగో దశలో 24 గ్రామాల్లో రీసర్వే జరుగుతోంది.

రీసర్వే చేస్తున్న ప్రత్యేక బృందం

అక్కడ డీజీపీఎస్ విధానం

జిల్లాలో 65 గ్రామాల్లో రీసర్వే మిగిలి ఉంది. వీటిలో 20 గ్రామాలు ప్రత్తిపాడు, శంఖవరం మండలాల్లోని ఉప ప్రణాళిక ప్రాంతంలో ఉన్నాయి. ఇక్కడి సిగ్నలింగ్ వ్యవస్థ అందుబాటులో లేదు. దీంతో ఇక్కడ డిఫెరెన్షియల్ గ్లోబల్ పొజిషనల్ సిస్టం(డీజీపీఎస్) వినియోగించనున్నారు. ఈ బాధ్యతలను విశాఖపట్నానికి చెందిన ఒక ప్రైవేటు ఏజెన్సీకి అప్పగించారు.

జిల్లాలో ఇలా..

జిల్లాలో తొలి విడతలో గత ప్రభుత్వంలో 291 గ్రామాల్లో రీసర్వే పూర్తి చేశారు. ప్రస్తుత ప్రభుత్వంలో 15 గ్రామాల్లో పైలట్ ప్రాజెక్టు కింద రీసర్వే చేశారు. రెండో విడతలో 14, మూడో విడతలో 8 గ్రామాల్లో రీసర్వే పూర్తి చేశారు. ఇప్పటికి 4,04,929 ఎల్‌పీఎం(ల్యాండ్‌పార్సిల్ మ్యాప్)లు జారీ చేశారు. నాలుగో విడత కింద 24 గ్రామాల్లో ప్రస్తుతం రీ-సర్వే చేస్తున్నారు.

పీఎంశ్రీ పాఠశాలల్లో కేంద్ర బృందం తనిఖీలు

పామర్రు, న్యూస్‌టుడే: ఉమ్మడి జిల్లాలోని పీఎంశ్రీ ఉన్నత పాఠశాలల్లో ఈనెల 16 నుంచి 25 వరకు కేంద్ర బృందం తనిఖీలు చేస్తుందని సమగ్రశిక్ష ఏఎంవో పిల్లి రాంబాబు వెల్లడించారు. మొత్తం 84 పాఠశాలల్లో ర్యాండమ్‌గా ఎంపిక చేసుకున్న పాఠశాలల్లో ప్రత్యేకాధికారిగా నియమితులైన ఐఏఎస్ క్యాడర్ అధికారి దీపాంకర్ ఆరోన్ నాయకత్వంలో బృందం పర్యటిస్తుందని పేర్కొన్నారు. ఆయా పాఠశాలలు సక్రమంగా నడవడానికి కేంద్ర ప్రభుత్వం ప్రత్యేకంగా రూ.కోటి విడుదల చేస్తోంది. క్షేత్రస్థాయిలో నిధుల వినియోగం, చేస్తున్న పనులు, విద్యలో నాణ్యత, ఉపాధ్యాయుల పనితీరు, గ్రామస్థుల అభిప్రాయాలు తదితర అంశాలు ఆయా తనిఖీల్లో చోటుచేసుకునేలా రూపకల్పన చేశారు. ఆయా పాఠశాలల ప్రధానోపాధ్యాయులు అన్ని వివరాలతో సిద్ధంగా ఉండాలని ఆయన సూచించారు.

మళ్లీ వస్తోంది.. ఆనందవారం

● పునరుద్ధరించిన కూటమి ప్రభుత్వం

న్యూస్‌టుడే, కాకినాడ నగరం

నగర, పట్టణ ప్రాంతాల్లోని ప్రజలకు ఆరోగ్యం..ఆహ్లాదాన్ని అందించే ఉద్దేశంతో 2014-19 మధ్య కాలంలో తెదేపా ప్రభుత్వం 'హ్యాపీ సండే' కార్యక్రమాన్ని అమలు చేసింది. రాష్ట్ర పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమం ప్రజల ఆదరాభిమానాలను చూరగొంది. అప్పట్లో ప్రతి ఆదివారం ఈ కార్యక్రమాన్ని నిర్వహించేవారు. సమాజానికి మంచి సందేశాన్నిచ్చే బుర్రకథలు, ఇతర సాంస్కృతిక కార్యక్రమాలను కళాకారుల ద్వారా ప్రభుత్వమే నిర్వహించేది. 2019లో వైకాపా ప్రభుత్వం రాగానే ఈ కార్యక్రమాన్ని నిలుపుదల చేసింది. ప్రస్తుతం కూటమి ప్రభుత్వం మరలా ఈ కార్యక్రమాన్ని పునరుద్ధరించేందుకు చర్యలు తీసుకుంది. ఈ నెల 22న ప్రారంభించనున్నారు.

హ్యాపీ సండే కార్యక్రమాల్లో పాల్గొనేందుకు ఎటువంటి ప్రవేశ రుసుము ఉండదు. అనువైన సదుపాయాలున్న పార్కులు, కూడళ్లు, కళావేదికల వద్ద ఈ కార్యక్రమాలను ఏర్పాటు చేసుకోవాలి.

ప్రతి నెలా 2, 4 ఆదివారాల్లో..

● ప్రతి నెలా 2, 4వ ఆదివారాల్లో ఉదయం 6 గంటల నుంచి 10 గంటల మధ్య కార్యక్రమాలు నిర్వహించుకోవాలి. స్థానిక పరిస్థితులను బట్టి నిర్వహణ వేళలను మార్చుకోవచ్చు.

● చిన్నారులు, యువత, మహిళలు, వయోవృద్ధులకు ఉపయుక్తంగా ఉండే కార్యక్రమాలను నిర్వహించాలి.

జిల్లాలో నిర్వహించే ప్రాంతాలు..

నగరపాలక సంస్థ: **కాకినాడ**

పురపాలక సంఘాలు: **పెద్దాపురం, సామర్లకోట, తుని, పిఠాపురం**

నగర పంచాయితీలు: **గొల్లప్రోలు, ఏలేశ్వరం**

● ప్రధానంగా ఆహ్లాదానికి, ఆనందానికి, ఆరోగ్యానికి కార్యక్రమాల్లో చోటుండాలి. యోగా, ధ్యానం, నడక, సైక్లింగ్ కార్యక్రమాలకు ప్రాధాన్యం ఇవ్వాలి. వీటిపై అవగాహన సదస్సులను నిర్వహించవచ్చు.

● ఆటలు, కథలు, చిత్రలేఖనం వంటి పోటీలు నిర్వహించి ప్రోత్సహించాలి. మొక్కలు నాటడం, వీధులను శుభ్రం చేయటం, పర్యావరణ పరిరక్షణ కార్యక్రమాలు చేపట్టాలి.

● సంగీతం, నృత్యం, కళా ప్రదర్శనలకు అవకాశం కల్పించాలి. తేలిక పాటి వ్యాయామాలతో వృద్ధులకు అవకాశం కల్పించాలి.

మంచి కార్యక్రమం

నగర, పట్టణ ప్రజలకు ఆహ్లాదాన్ని, ఆనందాన్ని, ఆరోగ్యాన్ని పంచే 'హ్యాపీ సండే' మంచి కార్యక్రమం. కళాకారులు, కళా ప్రియులు, దాతలు, ఈ కార్యక్రమంలో పాలుపంచుకోవాలి. కాకినాడ నగరపాలక సంస్థ పరిధిలో కార్యక్రమ నిర్వహణకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నాం.

- ఎన్‌వీవీ సత్యనారాయణ, ఇన్‌ఛార్జి కమిషనర్, నగరపాలక సంస్థ, కాకినాడ

ఈనాడు
దినపత్రికలో అన్ని రకాల ప్రకటనల (అడ్వర్టైజ్‌మెంట్స్) కొరకు సంప్రదించండి
Cell: 80085 97607
ఈనాడు పత్రిక కోసం సంప్రదించండి
Cell: 80082 34669

చెప్పిన మాట వింటుంది...

కాకినాడ జిల్లా తాళ్లరేవులో మిఠాయి దుకాణ యాజమాని సాధనాల గంగ మహేష్ భుజంపై చక్కగా కూర్చుని ఓ పక్షి మాటలు వింటోంది. ఆస్ట్రేలియాకు చెందిన సన్ కోనూర్ పక్షి తాళ్లరేవులో సందడి చేస్తోంది. 4 నెలల వయస్సు కలిగిన ఈ పక్షి మనిషి మాటలను అర్థం చేసుకుని, వారితో చెలిమి పెంచుకునేందుకు తర్ఫీదు పొందిందని, దీనికి చెర్రీ అని నామకరణం చేసినట్లు ఆయన తెలిపారు. పొద్దుతిరుగుడు పువ్వుల గింజలు, పండ్లను ఆహారంగా తీసుకుంటుందన్నారు. -న్యూస్‌టుడే, తాళ్లరేవు

(c) eenadu

క్రికెట్ స్టేడియానికి భూకేటాయింపుపై స్టే..?

సర్పవరం జంక్షన్: సర్పవరంలోని రాజ్యలక్ష్మి సమేత భావనారాయణస్వామి ఆలయ భూములు సుమారు 16.55 ఎకరాలు క్రికెట్ స్టేడియం నిర్మాణానికి కేటాయించిన సంగతి తెలిసిందే. దీనిపై స్టే వచ్చినట్లుగా తెలుస్తోంది. దాతలు దేవాదాయశాఖకు ఇచ్చిన భూములను భక్తుల అవసరాలకు మాత్రమే వినియోగించాలని కొందరు భక్తులు కోర్టుకు వెళ్లినట్లు సమాచారం. దీనిపై ఎలాంటి ఉత్తర్వులు తమకు శుక్రవారం నాటికి అందలేదని అధికారులు పేర్కొన్నారు.

LIC హౌసింగ్ ఫైనాన్స్ లిమిటెడ్

LIC HFL LIC HOUSING FINANCE LTD

#36-10-25/1, మొదటి అంతస్తు, సూర్య ప్రైమ్, ఇన్నిస్‌పేట, రాజమండ్రి

ఇ-వేలం అమ్మకం ప్రకటన

సెక్యూరిటైజేషన్ & రీకన్‌స్ట్రక్షన్ ఆఫ్ ఫైనాన్షియల్ ఎస్సెట్స్ & ఎన్‌ఫోర్స్‌మెంట్ ఆఫ్ సెక్యూరిటీ ఇంటరెస్ట్ చట్టం, 2002 క్రింద తనఖా చేసిన స్థిరాస్తి అమ్మకము

LIC హౌసింగ్ ఫైనాన్స్ లిమిటెడ్ (LIC HFL) యొక్క అధీకృత అధికారిగా క్రింద సంతకందారు ఆర్థిక ఆస్తులు యొక్క సెక్యూరిటైజేషన్ & రీకన్‌స్ట్రక్షన్ మరియు సెక్యూరిటీ ఇంటరెస్ట్ యాక్ట్, 2002లోని సెక్షన్ 13(12) క్రింద అందించబడిన అధికారములను అమలు చేయుటకు రూల్ 3 ని చదవండి. సెక్యూరిటీ ఇంటరెస్ట్ (ఎన్‌ఫోర్స్‌మెంట్) రూల్స్ 2002 ప్రకారం నోటీసులో పేర్కొన్న బకాయి మొత్తాన్ని తిరిగి చెల్లించమని క్రింది ఋణగ్రహీతలు / తనఖాదారులకు డిమాండ్ నోటీసు జారీ చేయడమైనది. కావున ఋణగ్రహీతలు / తనఖాదారులు తెలియజేసిన బకాయి మొత్తాన్ని తిరిగి చెల్లించడంలో విఫలమైనందున క్రింది సంతకందారుడు పేర్కొన్న చట్టంలోని సెక్షన్ 13(4) క్రింద అందించబడిన అధికారాలను ఉపయోగించి ఈ క్రింది ఆస్తిని **లాంఛనంగా స్వాధీనం** చేసుకున్నారు.

1 ఋణగ్రహీత పేరు : శ్రీ కరపు చిన్నా రావు
లోన్ ఖాతా నెం.: **711200006866** ఏరియా ఆఫీస్: రాజమండ్రి
ఆస్తి చిరునామా మరియు వివరములు : ఏలేశ్వరం, షిరిడి నగర్ వద్ద, కొత్త డి.నెం. 2-2-5, సమీప డి.నెం. 2-2/2, ఎస్.నెం. 393/3, 396/1, రివిజన్ సర్వే నెం. 396/1ఎ, 396/2, 396/3, 396/4 లోని 214.50 చ॥గ॥ల విస్తీర్ణంతో గల ప్లాట్ నెం.27 యావత్తు ఆస్తి. **హద్దులు: తూర్పు :** ఎస్. జగదేశ్వరరావు మరియు ఇతరుల భూమి, **దక్షిణం :** ఇదే లే అవుట్ లోని ప్లాట్ నెం. 28, **పడమర :** 40 అ॥ల వెడల్పు గల లే అవుట్ రోడ్డు, **ఉత్తరం :** ఇదే లే అవుట్ లోని ప్లాట్ నెం. 26.

బ్యాంక్ వివరములు (ధరావత్తు బదిలీ చేయవలసిన): Account Number : LHFLVK711200006866, IFSC Code : HDFC0004011 Bank : HDFC Bank, Seethammadhara, VSP, Beneficiary Name : LIC Housing Finance Ltd, Visakhapatnam

రిజర్వు ధర : రూ.65,00,000/- **ధరావత్తు (రిజర్వు ధరలో 10%) రూ..6,50,000/-**

ఇ-వేలం యొక్క వెబ్‌సైట్	https://www.bankeauctions.com
ఆస్తి తనిఖీ కొరకు తేదీ & సమయం	07.03.2026 ఉ॥11.00 గం॥ల నుండి మ॥ 02.00 గం॥ల మధ్యన
టెండరు / బిడ్ సమర్పించుటకు చివరి తేది	13.03.2026 సా॥ 04.00 గం॥ల లోపు (ఆన్‌లైన్ విధానం ద్వారా మాత్రమే)
ఇ-వేలం తేది మరియు సమయం	16.03.2026 ఉ॥11.00 గం॥ల నుండి మ॥ 2.00 గం॥ల వరకు

ఇ-వేలం ద్వారా విక్రయం చేయు పైన చెప్పబడిన అసెట్స్ / ఆస్తి (SARFAESI, ACT 2002 నందు నియమములు మరియు నిబంధనలకు లోబడి మరియు తదుపరి చెప్పిన నిబంధనలు) కొరకు జారీ చేసిన ఈ బహిరంగ ప్రకటనతో పాటుగా, ఎల్.ఐ.సి. హెచ్.ఎఫ్.ఎల్ వారు ఆన్‌లైన్ విధానం ద్వారా పైన చెప్పబడిన ఆస్తిని "ఎక్కడ ఏమి ఉన్నదో అలాగే" మరియు "అక్కడ ఏమి ఉన్నదో అదే" ప్రాతిపదిక పై కొనుగోలు చేయుటకు ఆసక్తి గల బిడ్డర్ల నుండి ఆఫర్లను ఆహ్వానించుచున్నారు.

వేలం ద్వారా విక్రయం యొక్క నియమములు & నిబంధనలు ఈ దిగువ చెప్పబడినవి

1) "ఎక్కడ ఏమి ఉన్నదో అలాగే", "అక్కడ ఏమి ఉన్నదో అదే", "ఏదైతే ఉన్నదో అదే" మరియు "ప్రశ్నించ వీలులేని", ప్రాతిపదిక పై మాత్రమే ఇ-వేలం నిర్వహించబడును మరియు "ఆన్‌లైన్" విధానము ద్వారా ఇ-వేలం ఎల్.ఐ.సి. హౌసింగ్ ఫైనాన్స్ లి., వారిచే ఆమోదిత ఇ-వేలం సర్వీస్ ప్రొవైడర్ మెస్సర్స్ సి1 ఇండియా ప్రై లి., వారిచే నిర్వహించబడును.
2) ఆసక్తి గల బిడ్డర్లు తమ పేర్లను దయచేసి మా పోర్టల్ **https://www.bankeauctions.com** నందు నమోదు చేసుకొనవలెను మరియు వారి యొక్క యూజర్ ఐడి మరియు పాస్‌వర్డ్‌లను ఉచితముగా పొందవచ్చును. ఇ-వేలం విధానం ద్వారా పాల్గొనుటకు ఆన్‌లైన్ శిక్షణ కొరకు ఆసక్తి గల అర్హత కలిగిన బిడ్డర్లు మా సర్వీసు ప్రొవైడరు మెస్సర్స్ సి1 ఇండియా ప్రై లి., ప్లాట్ నెం.68, 3వ అంతస్తు, సెక్టార్-44, గురుగ్రాం 122003, హెల్ప్‌లైన్ సపోర్ట్ టీమ్ : 91-7191981124/25/26, శ్రీ ధరణి కృష్ణ, ఫోన్ నెం. 99481 82222, ఇ-మెయిల్ : andhra@c1india.com సంప్రదించగలరు.
3) బిడ్ పెంపుదల కొరకు ఒక్కొక్క బిడ్‌కు రూ. 10,000/- పొడిగింపబడును.
4) పైన పేర్కొన్న తేదీలలో ముందస్తు అపాయింట్‌మెంట్ కొరకు పైన పేర్కొన్న ఆస్తుల తనిఖీని చేసుకోవచ్చు. ఇతర వివరములకు కొరకు సంప్రదించుటకు ఫోన్ నెం. : **9000056563 / 9348222077.**

* వేలం యొక్క అన్ని ఇతర నిబంధనలు మరియు షరతులు అధికారిక వెబ్‌సైట్‌లో అనుబంధం -2 గా పేర్కొనబడ్డాయి - **https://online.lichousing.com/eauction/**

ఆమోదిత ఇ-వేలం సర్వీస్ ప్రొవైడర్ "మెస్సర్స్ సి1 ఇండియా ప్రై లి"., at https://www.bankeauctions.com వారి వెబ్‌సైట్ దర్శించి వేలం ద్వారా విక్రయం చేయు ఆస్తి యొక్క పూర్తి వివరములు మరియు అందలి పూర్తి నియమములు మరియు నిబంధనలు తెలుసుకొనవచ్చును.

తేది : 12.02.2026, ప్రదేశం : రాజమండ్రి సం/- అధీకృత అధికారి, LIC హౌసింగ్ ఫైనాన్స్ లిమిటెడ్

SBI స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా

SME బ్రాంచ్, రాజమహేంద్రవరం, తూర్పు గోదావరి జిల్లా

ఇ-వేలం అమ్మకం ప్రకటన

సెక్యూరిటైజేషన్ అండ్ రీకన్‌స్ట్రక్షన్ ఆఫ్ ఫైనాన్షియల్ అస్సెట్స్ అండ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ ఆఫ్ సెక్యూరిటీ చట్టం, 2002 ప్రకారం బ్యాంకు బకాయిలు రాబట్టుకొనుటకు దిగువ తెలిపిన తనఖా పెట్టిన ఆస్తి ఇ-వేలం "ఎక్కడ ఉన్నది అక్కడ అలాగే" మరియు "ఏది ఉంటే అక్కడ అది" పద్ధతిపై నిర్వహించబడుతుందని సాధారణ ప్రజలకు ఇందుమూలముగా తెలియజేయడమైనది మరియు నియమ నిబంధనలు దిగువ తెలుపబడినవి.

[illegible]

రిజర్వు ధర : రూ. 2,64,00,000/-	ధరావత్తు : రూ. 26,40,000/-	బిడ్ పెంపుదల : రూ. 25,000/-
రిజర్వు ధర : రూ. 13,00,00,000/-	ధరావత్తు : రూ. 1,30,00,000/-	బిడ్ పెంపుదల : రూ. 25,000/-
రిజర్వు ధర : రూ. 76,00,000/-	ధరావత్తు : రూ. 7,60,000/-	బిడ్ పెంపుదల : రూ. 25,000/-
రిజర్వు ధర : రూ. 3,03,00,000/-	ధరావత్తు : రూ. 30,30,000/-	బిడ్ పెంపుదల : రూ. 25,000/-
రిజర్వు ధర : రూ. 29,00,000/-	ధరావత్తు : రూ. 2,90,000/-	బిడ్ పెంపుదల : రూ. 10,000/-

ఇ-వేలం తేదీ : 05-03-2026, సమయం : ఉ॥ 11.00 గం॥ల నుండి సా॥ 05.00 గం॥ల వరకు

[illegible]

తేదీ : 13-02-2026 ప్రదేశం : రాజమహేంద్రవరం సం/- అధీకృత అధికారి, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా

ఉపాధ్యాయుల నిరసన

ధర్నా శిబిరంలో నిరసన తెలుపుతున్న ఉపాధ్యాయులు

కాకినాడ కలెక్టరేట్, న్యూస్‌టుడే: రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు 12వ వేతన సవరణ కమిషన్‌ను ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తూ ఉపాధ్యాయులు ఆందోళన నిర్వహించారు. శుక్రవారం కలెక్టరేట్ వద్ద రాష్ట్రోపాధ్యాయ సంఘం(ఎస్టీయూ) జిల్లా శాఖ ఆధ్వర్యంలో దశలవారీ పోరాటాల్లో భాగంగా ధర్నా శిబిరాన్ని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఎస్టీయూ జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు శేశెట్టి సత్యనారాయణ, పోతు రామకృష్ణ, రాష్ట్ర ప్రతినిధులు కేవీ శేఖర్, మోర్త శ్రీనివాస్ మాట్లాడుతూ 11వ వేతన సవరణ కమిషన్ కాలపరిమితి ముగిసి 30 నెలలు గడుస్తున్నా.. ఇప్పటికీ 12వ వేతన సవరణ కమిషన్‌ను ఏర్పాటు చేయలేదన్నారు. ప్రస్తుత పరిస్థితులుకు అనుగుణంగా 30 శాతం మధ్యంతర భృతి చెల్లించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. రూ.34 వేల కోట్ల ఆర్థిక బకాయిలను విడుదల చేయాలని, నాలుగు డీఏలు చెల్లించాలని, పాత పింఛను విధానం అమలు చేయాలని కోరారు. ఏపీ ఎన్జీజీవో జిల్లా అధ్యక్షుడు జి.రామ్మోహనరావు, సీపీఐ నాయకులు తాటిపాక మధు, తోకల ప్రసాద్ సందర్శించి సంఘీభావం తెలిపారు. అనంతరం జేసీ అపూర్వభరత్‌కు వినతి పత్రం అందజేశారు. ఎస్టీయూ ప్రతినిధులు జి.రామ్‌తేజ, కె.కాశీవిశ్వనాథ్, ఎన్.వెంకటేశ్వరరావు, ఎన్.అర్జున్‌కుమార్, సంపత్‌కుమార్, పి.సుబ్బరాజు తదితరులు పాల్గొన్నారు.

బసివిరెడ్డి పేరిట స్మారక చిహ్నం ఏర్పాటుచేయండి: నల్లమిల్లి

ఎమ్మెల్యే రామకృష్ణారెడ్డి

పెదపూడి, అనపర్తి, న్యూస్‌టుడే: సామాజికవేత్త కొవ్వూరి బసివిరెడ్డి పేరిట స్మారక చిహ్నం ప్రభుత్వం ఏర్పాటుచేయాలని అనపర్తి ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి శాసనసభలో కోరారు. శుక్రవారం అసెంబ్లీలో ఆయన మాట్లాడుతూ పెదపూడి మండలం జి.మామిడాడ గ్రామానికి చెందిన బసివిరెడ్డి సామాన్య కుటుంబంలో జన్మించి దేశ విదేశాలకు పత్తి, ధాన్యం ఎగుమతి చేసే స్థాయికి ఎదిగారని, ఉభయగోదావరి జిల్లాల్లో సుమారు 42 కాలనీలు ఆయన పేరిట ఏర్పాటయ్యాయని గుర్తుచేశారు. ఆకలితో అలమటించే పేదల కోసం సత్రాలు ఏర్పాటు చేశారన్నారు. సామర్లకోట రైల్వే స్టేషన్ ఎదురుగా బసివిరెడ్డి పేరిట సత్రం ఇంకా కొనసాగుతోందన్నారు. అప్పట్లో సామర్లకోట జంక్షన్‌లో గంట సమయం పాటు రైళ్ల ఆగేవని, దీంతో ఆ సత్రంలో ప్రయాణికులకు భోజనాలు వడ్డించేవారని పేర్కొన్నారు. ఈ విషయం తెలుసుకున్న అప్పటి విక్టోరియా మహారాణి 1895 సెప్టెంబరు 7వ తేదీన మహా అన్నదాత అని ప్రశంసాపత్రాన్ని అందించారన్నారు. జి.మామిడాడలో 1902లో సూర్య దేవాలయాన్ని నిర్మించారని గుర్తుచేశారు. ఈ విషయాన్ని సంబంధిత మంత్రి ద్వారా ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్తానని ఉపసభాపతి రఘురామకృష్ణరాజు హామీ ఇచ్చారని ఎమ్మెల్యే తెలిపారు.

తుదిపోరులో రైల్వేస్, నేవీ జట్లు

ఉత్కంఠగా హాకీ సెమీస్

పురుషుల సెమీఫైనల్స్ హాకీ మ్యాచ్ ఆడుతున్న క్రీడాకారులు

మసీదు సెంటర్ (కాకినాడ), న్యూస్‌టుడే: కాకినాడ డీఎస్ఏలో ఈ నెల 4న ప్రారంభమైన మొదటి కోకనాడ గోల్డ్ కప్ హాకీ టోర్నమెంట్-2026లో పురుషుల విభాగంలో శుక్రవారం సెమీఫైనల్ మ్యాచ్‌లు ఉత్కంఠభరితంగా జరిగాయి. ఇండియన్ నేవీ, ఒడిశా నేవల్ టాటా హాకీ జట్ల మధ్య జరిగిన మ్యాచ్ హోరాహోరీగా సాగింది. ఇరుజట్లు చెరోగోల్ చేయడంతో డ్రా అయింది. అనంతరం షూట్ అవుట్‌లో 4-2తో ఇండియన్ నేవీ జట్టు విజయ కేతనం ఎగురవేసింది. తొలిసెమీస్‌లో పంజాబ్ నేషనల్ బ్యాంక్ జట్టుపై 4-1తో సౌత్ సెంట్రల్ రైల్వేస్ జట్టు విజయం సాధించింది. ఫైనల్స్ శనివారం జరగనుంది. మూడోస్థానం కోసం పంజాబ్ నేషనల్ బ్యాంక్, ఒడిశా నేవల్ టాటా హాకీ జట్లు తలపడనున్నాయి. సెమీస్ మ్యాచ్‌లకు ముఖ్యఅతిథులుగా ట్రిపుల్ ఒలింపియన్, మాజీ హాకీ క్రీడాకారుడు మహమ్మద్ రియాజ్, రాష్ట్ర హాకీ సంఘ సభ్యుడు జానకిరామయ్య, పీడీ బీవీ ప్రసాద్, మాజీ నేవీ ఆఫీసర్ రామచంద్ర తదితరులు హాజరై ప్రతిభ కనబరిచి క్రీడాకారులకు బహుమతులు అందజేశారు. కోకనాడ కోస్టల్ స్పోర్ట్స్ క్లబ్ ఫౌండర్ కె.రవిచంద్ర ప్రసాద్, కోకనాడ క్లబ్ అధ్యక్షుడు బాబ్జి, కోశాధికారి వినయ్‌కుమార్, క్లబ్ సభ్యులు అవినాష్, కన్నా, నాగరాజు, జోష్‌బాబు, స్వామి పీడీలు సుధారాణి, సూరిబాబు, హరిబాబు తదితరులు పాల్గొన్నారు.

తపోవనం.. శోకతప్తం

సచ్చిదానంద సరస్వతి మృతితో విషాదంలో భక్తులు

నివాళులర్పిస్తున్న మాజీ మంత్రి యనమల రామకృష్ణుడు

తుని గ్రామీణం, న్యూస్‌టుడే: కాకినాడ జిల్లా తుని సమీపంలోని కాశీ తపోవనం పీఠాధిపతి స్వామి సచ్చిదానంద సరస్వతి మృతితో భక్తులు విషాదంలో మునిగిపోయారు. శుక్రవారం ఆయన గుండెపోటుతో కన్నుమూశారన్న సమాచారం తెలిసి వివిధ ప్రాంతాల నుంచి భక్తులు, శిష్యులు తరలివచ్చి నివాళులర్పించారు. శృంగేరి పీఠం వేదపండితుల ఆధ్వర్యంలో స్వామి అంతిమ సంస్కారాలు సాయంత్రం ముగిశాయి.

● స్వామీజీ స్వస్థలం విజయనగరంలోని దుడ్డివారి వీధి. విశాఖలో విద్యాభ్యాసం పూర్తిచేసిన ఆయన తన పదహారోయేట సన్యాసాశ్రమం స్వీకరించారు. శృంగేరి పీఠానికి అనుబంధంగా ఉమ్మడి కరీంనగర్‌లోని ధర్మపురిలో ఆశ్రమం ఏర్పాటుచేశారు. గత రెండు దశాబ్దాలుగా తుని కుమ్మరిలోవలోనూ ఆశ్రమం, ఆలయాలు ఏర్పాటుచేసి ఆధ్యాత్మిక కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఇక్కడి వేద పాఠశాలలో రుగ్వేదం, యజుర్వేదం బోధన చేసి వందలాది మంది విద్యార్థులను తీర్చిదిద్దారు. గోవుల పరిరక్షణకు పాటుపడేవారు. తపోవనం వద్ద మాజీ మంత్రి యనమల రామకృష్ణుడు మాట్లాడుతూ.. సనాతన ధర్మపరిక్షణకు సచ్చిదానంద సరస్వతి ఎంతో కృషిచేశారన్నారు. నివాళులర్పించేందుకు వచ్చిన తెలంగాణ రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ మాట్లాడుతూ..తమ కుటుంబం ఆధ్యాత్మిక గురువును కోల్పోయిందని విచారం వ్యక్తంచేశారు. స్వామీజీ మృతి తీరని లోటని. ఆయన నిజమైన ధర్మ పరిరక్షకుడంటూ కన్నీటిపర్యంతమయ్యారు.

చిన్నారి జీవన్మృతి

అవయవదానానికి ముందుకొచ్చిన కుటుంబ సభ్యులు

బడుగు భరత్ (పాత చిత్రం)

అమలాపురం పట్టణం, న్యూస్‌టుడే: ఇటీవల అమలాపురం పేరూరు వై.జంక్షన్ వద్ద ద్విచక్ర వాహనం ఢీకొని తీవ్రంగా గాయపడిన విద్యార్థి బడుగు భరత్(11)ను జీవన్మృతిగా(బ్రెయిన్ డెడ్) వైద్యులు ప్రకటించారు. అతడి అవయవాలను అవసరమైన వారికి దానం చేసేందుకు తల్లిదండ్రులు వెంకరమణ, బేబీ ముందుకు వచ్చారు. ఈ నేపథ్యంలో ఆ చిన్నారిని శుక్రవారం రాత్రి కాకినాడలోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. అక్కడి అవయవదాన ప్రక్రియ ముగిసిన అనంతరం మృతదేహాన్ని బంధువులకు అప్పగించారు. పేరూరు ఇందిరా కాలనీకి చెందిన భరత్ స్థానిక ప్రైవేట్ పాఠశాలలో అయిదో తరగతి విద్యార్థి. మంగళవారం పాఠశాలకు వెళ్తుండగా ద్విచక్ర వాహనంపై వెళ్తున్న వ్యక్తి ఢీకొనడంతో తీవ్రంగా గాయపడి అపస్మారక స్థితికి చేరుకున్నాడు.

ధరవరలు

అంబాజీపేట కొబ్బరి మార్కెట్

కొబ్బరి (క్వింటాళ్లలో)		ధర (రూ॥లలో)
కొత్తకొబ్బరి		18,500
కురిడీ (వెయ్యింటికి):		
పాతకాయ:	గండేరా	30,500
	గటగట	29,000
కొత్తకాయ:	గండేరా	30,000
	గటగట	29,000
నీటి కాయ (వెయ్యింటికి):		
పాత (ముక్కుడు) కాయ		20,000-21,000
కొత్త (పచ్చి) కాయ		16,000-17,000
కొబ్బరినూనె మార్కెట్:		
15 కిలోలు		5,000
కిలో		350

గమనిక: అంబాజీపేట కొబ్బరి మార్కెట్ ధరలు ప్రతి బుధ, శనివారాల్లో మాత్రమే మారుతాయి.

వెన్‌కాబ్ చికెన్ ధర కిలోకు రూ॥లో

ఫారంరేటు	120-00
రిటైల్ లైవ్	147-00
డ్రెస్డ్	213-00
స్కిన్‌లెస్	243-00

సైబర్ మోసం.. రూ.5 లక్షలు మాయం

మసీదు సెంటర్ (కాకినాడ): సైబర్ మోసగాళ్లు ఓ విశ్రాంత ప్రభుత్వ ఉద్యోగి బ్యాంక్ ఖాతా నుంచి సుమారు రూ.5 లక్షలు కాజేసిన సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. కాకినాడ రామారావుపేటలో ఉంటున్న తోక హనుమంతరావు(76) గత నెల 29న ఓ ఆన్‌లైన్ యాప్‌లో పెసరపప్పు ఆర్డర్ చేశారు. డెలివరీ బాయ్ ఇంటికి తీసుకెళ్లి ఇవ్వగా, దాని ధర రూ.53 కాగా బిల్లులో రూ.111 ఉంది. ఈ విషయంపై ప్రశ్నించగా డెలివరీ బాయ్ తనకు తెలియదని చెప్పాడు. మీ మేనేజర్ నెంబర్ ఇవ్వాలని అడగగా కస్టమర్ కేర్‌తో మాట్లాడాలని ఓ నెంబర్ ఇచ్చి వెళ్లిపోయాడు. హనుమంతరావు కాల్ చేయగా అవతలి వ్యక్తి హిందీలో మాట్లాడాడు. ఈయనకు హిందీ రాకపోవడంతో ఆ వ్యక్తి కట్ చేశాడు. అదే నంబర్‌ను మళ్లీ అనేకసార్లు ఫోన్ చేసినా ఎత్తలేదు. ఈ నెల 5, 6 తేదీల్లో బాధితుని రెండు ఖాతాల నుంచి సుమారు రూ.5 లక్షల నగదు విత్‌డ్రా అయినట్లు మెసేజ్‌లు వచ్చాయి. దీంతో ఆయన బ్యాంక్‌కు వెళ్లి వివరాలు సేకరించగా సైబర్ మోసం జరిగినట్లు తేలింది. వెంటనే టోల్‌ఫ్రీ నెంబర్ 1930కు ఫిర్యాదు చేశారు. ఈ నెల 8న కాకినాడ రెండో పట్టణ పోలీసులను ఆశ్రయించి వివరించారు. తనకు న్యాయం చేయాలని శుక్రవారం కలెక్టర్, ఎస్పీ కార్యాలయాలకు వెళ్లి ఫిర్యాదు చేశారు.

శ్రీ వీర వేంకట సత్యనారాయణ స్వామివారి దేవస్థానం

అన్నవరం, కాకినాడ జిల్లా

ఈ ప్రొక్యూర్ మెంట్ మరియు సీల్డు టెండరు ప్రకటన

ఆర్.సి.నెం.**E1/65821/2026** తేది.**05-02-2026**

శ్రీ స్వామి వారి దేవస్థానం నందు ఈ దిగువ పేర్కొన్న ఐటమ్స్‌నకు ది.01-04-2026 నుండి ది.31-03-2027 వరకు ఒక సంవత్సర కాలపరిమితికి షరతుల యందు తెలిపిన ప్రకారం ఆలయ విభాగమునకు పువ్వులు మరియు పూలదండలు సరఫరా చేయుటకు ఈ ప్రొక్యూర్ మెంట్ మరియు సీల్డు టెండర్లు కోరబడుచున్నవి.

టెండర్లు పూర్తి వివరములు కొరకు 1) 9908411777 2) 7207335477 నెంబర్లలో లేదా ఈ కార్యాలయములో స్వయముగా కార్యాలయ పనివేళలో (09.00 AM నుండి 05.00 PM) వరకు సంప్రదించగలరు.

ఈ ప్రొక్యూర్‌మెంట్ మరియు సీల్డు టెండర్లు కొరకు ది.14-02-2026 నుండి ది.28-02-2026 వరకు ఉదయం 10.00 గంటల నుండి సాయంత్రం 05.00 గంటల వరకు ఆలయ విభాగము నందు టెండర్ షెడ్యూల్ రూ.1180/-లు (-జి.ఎస్.టి.తో కలిపి) చెల్లించి టెండర్ షెడ్యూల్ పొందవచ్చును. టెండర్ షెడ్యూల్‌ను నిర్దేశించిన ప్రథమ ధరావత్తు సొమ్ము డిమాండ్ డ్రాఫ్ట్‌తో పాటుగా ది.02-03-2026వ తేదిన ఉదయం 09.00 గంటల నుండి 11.00 గంటల వరకు ఆలయ విభాగము వద్ద ఉన్న టెండర్ బాక్సు నందు దాఖలు చేయవచ్చును. మరియు ఈ ప్రొక్యూర్‌మెంట్ కొరకు www.eprocurement.gov.inలో వెబ్ సైట్ నందు చూడగలరు.

VENDRA TRINADHARAO, JOINT COMMISSIONER & EXECUTIVE OFFICER

కన్వర్టెడ్ క్రిస్టియన్ అన్ని కులాల అవివాహితులకు సువర్ణావకాశం



నేడు, రేపు కన్వర్టెడ్ క్రిస్టియన్ అన్నికులాల వధూవరులకు ఈనాడు పెళ్లిపందిరి ఉచిత ప్రొఫైల్ రిజిస్ట్రేషన్ కార్యక్రమం

తెలుగింటి వివాహ పరిచయాలకు ఆత్మీయ వేదిక అయిన ఈనాడు పెళ్లిపందిరి, కన్వర్టెడ్ క్రిస్టియన్ అన్ని కులాల అవివాహిత వధూవరులకు ఉచిత ప్రొఫైల్ రిజిస్ట్రేషన్ కార్యక్రమం నిర్వహిస్తుంది. **రాజమండ్రి ఈనాడు కార్యాలయంలో (1వ అంతస్తు, భాను టవర్స్, శ్యామల థియేటర్ ఎదురు)** ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. వివాహం కోసం ఎదురుచూస్తున్న వారు, సంబంధిత కుటుంబీకులు **నేడు (14 ఫిబ్రవరి 2026, శనివారం), రేపు (15 ఫిబ్రవరి 2026, ఆదివారం)** ఉదయం 9 గం. నుంచి సాయంత్రం 5.30 గం. వరకు ఈ కార్యక్రమంలో పాల్గొని తమ ప్రొఫైల్‌ను ఉచితంగా రిజిస్టర్ చేసుకోవచ్చు.

● మరిన్ని వివరాలకు **8008621414 & 9154918858** ఫోన్ నంబర్లను సంప్రదించవచ్చు.

● ఉచిత ప్రొఫైల్ రిజిస్ట్రేషన్ ఫోన్ మరియు యాప్ ద్వారా కూడా చేసుకోవచ్చు. రిజిస్ట్రేషన్ చేయదలచిన వధూవరుల బయోడేటా, ఫోటోలు పైన తెలిపిన ఫోన్ నంబర్లకు సంప్రదించి వాట్సాప్ ద్వారా పంపవచ్చు.

జీసీడీవో నియామకానికి దరఖాస్తులు

కాకినాడ నగరం, న్యూస్‌టుడే: జిల్లా సమగ్రశిక్షా ఆధ్వర్యంలో జిల్లా బాలికాభివృద్ధి అధికారిణి (జీసీడీవో)గా పనిచేసేందుకు మహిళా ఉపాధ్యాయుల నుంచి దరఖాస్తులు కోరుతున్నట్లు డీఈవో, సమగ్రశిక్షా ఇన్‌ఛార్జి ఏపీసీ పిల్లి రమేష్ తెలిపారు. ప్రభుత్వ, జిల్లా పరిషత్, పురపాలక యాజమాన్య పాఠశాలల్లో స్కూల్ అసిస్టెంట్ (ఎస్ఏ)గా పనిచేస్తూ కనీసం 8 ఏళ్ల అనుభవం కలిగిన ఉపాధ్యాయినుల నుంచి దరఖాస్తులు కోరుతున్నట్లు ఆయన తెలిపారు. ఈ పోస్టుకు కంప్యూటర్ పరిజ్ఞానం అవసరమన్నారు. నోటిఫికేషన్ నాటికి 55 ఏళ్లు నిండి, ఫారిన్ సర్వీసెస్ నిబంధనల కింద పనిచేయడానికి ఆసక్తి కలిగి ఉండాలని పేర్కొన్నారు. ఈ నెల 19వ తేదీ సాయంత్రం లోపు దరఖాస్తులను సంబంధిత సమగ్ర శిక్షా కార్యాలయంలో అందజేయాలని రమేష్ ఒక ప్రకటనలో సూచించారు.

EENADU e Classifieds

BUSINESS SERVICES

బంగారం బ్యాంకులలో / ఏ ఇతర ప్రైవేటు సంస్థలలో తాకట్టులో ఉన్నవి విడిపించి ఈ రోజు మార్కెట్ ధర ప్రకారం కొనబడును. (స్పాట్‌క్యాష్). Ph.81422 92071.

FINANCIAL SERVICES

స్థిరాస్తులపై ఆంధ్రప్రదేశ్ అంతటా మార్టిగేజ్ లోన్స్ మరియు స్థిరాస్తి ఎక్కడ ఉన్నా ఏసంస్థలో ఉన్నా Xerox పేపర్స్‌పై 2nd మార్టిగేజ్ లోన్ ఇవ్వబడును. 50లక్షలు లోపు, అయోధ్య కోఆపరేటివ్ బ్యాంక్. ✆ 93969 99669.

ప్రభుత్వ ఉద్యోగులకు పర్సనల్ లోన్స్ ఇళ్ల స్థలాలు, పొలాలు, ఫ్యాక్టరీలు, స్థిరాస్తులు, కాలేజీలపై తక్కువ వడ్డీతో ఫైనాన్స్ చేయబడును. బ్యాంకు లోన్స్‌లో ఉన్నా ఇవ్వబడును. * నో సిబిల్/ నో బ్రోకర్స్ * MSR గ్రూప్, వైజాగ్. Ph.:9121314141.

HEALTH & CARE

RHEUMATOLOGY

మహాశివరాత్రి శుభాకాంక్షలు
రుమటాలజిస్ట్
డా॥ ఎ.రామకృష్ణంనాయుడు
MD, DM (Rheumatology, NIMS, HYD)
21-02-2026న (శనివారం) 02 PM to 07 PMవరకు
రాజమండ్రిలో ప్రైమ్ పాత్ ల్యాబ్స్, సిసిసి ఛానెల్ ఎదురుగా, దానవాయిపేట వద్ద
ఫోన్: 94929 41177
మరియు
22-02-2026న (ఆదివారం) కాకినాడలో సేఫ్ హాస్పిటల్ నందు 11 AM to 6 PM వరకు అందుబాటులో ఉంటారు.
ఫోన్: 0884 2383366

PERSONAL CLASSIFIEDS

CONGRATULATORY MESSAGES

★ **ప్రపంచ ప్రేమికులారా!** మీరు ఈరోజు మీ ప్రేమకు గుర్తుగా 1 మొక్కను నాటండి ★ పచ్చదనాల ప్రపంచాన్ని సృష్టించండి ★ ప్రేమతో మీ రాజ్. ✆ 94402 89171.

REAL ESTATE

PLOT FOR SALE

RAJAMAHENDRAVARAM CITY

రాజమండ్రి, J.N.రోడ్, వెంకటేశ్వరనగర్‌లో DTCP అప్రూవ్డ్, W/F, 245 చ॥గ॥లు స్థలం అమ్మకం. ✆ 73308 71509, 98487 30306.

RAJANAGARAM

ఓనర్ డైరెక్ట్‌గా అమ్మే, రెసిడెన్షియల్ ప్లాట్లు రాజానగరం మండల ఆఫీసువెనుక, డిటిసిపి అప్రూవ్డ్ లేఅవుట్‌లో స్థలాలు అమ్మబడును. ✆ 9666894019, 9398083034

COMMERCIAL SPACE FOR SALE

GENERAL

AP NTR జిల్లా పెనుగంచిప్రోలు 6 ఎ॥ మామిడి తోటతో మంచి ఆదాయం కలిగిన కళ్యాణ మండపాలు -2 (A/C, Non A/C) అన్నివసతులతో 12.5 Cr కే అమ్మకం. ✆ 77997 95599

LEASE

GENERAL

తెలంగాణ, ఖమ్మంలో 3021 చ॥గ॥లు ట్విన్ థియేటర్/ కమర్షియల్ లీజుకు సం॥ 98485 31544. bit.ly/4rMldEv

JOBS

WANTED SEO & DIGITAL MARKETING PERSON at Rajahmundry. Cont: 7674 99 99 06.

శ్రీవెంకట్రామ రైస్‌మిల్‌లో పనిచేయుటకు పబ్లిక్ అకౌంటెంట్ & అకౌంటెంట్ కావలెను.మంచిజీతం. గుమ్మరేగుల, రౌతులపూడి మం. 9866091891, 9256565256

NARAYANA ENGINEERING COLLEGES (AUTONOMOUS) : NELLORE | GUDUR

we are HIRING

Applications are invited from eligible candidates for the position of ASSISTANT PROFESSOR, PLACEMENT TRAINER in the following disciplines. Interested candidates may e-mail their resumes.

TRAINING & PLACEMENT: CORPORATE RELATIONS EXTERNAL, APTITUDE | REASONING | VERBAL, SOFT SKILLS, ENGLISH LANGUAGE LAB TRAINER, TECHNICAL TRAINER (C | JAVA | PYTHON DATA STRUCTURES | AI TOOLS | FULL STACK, DATA BASE | AWS | BI TOOLS, DIGITAL MARKETING TOOLS).

ENGINEERING: CSE (AIML, DATA SCIENCE) | ECE | CIVIL, MECHANICAL | MATHS | ENGLISH, CHEMISTRY | PHYSICS

GENERAL INFORMATION
• Qualifications and experience must be as per AICTE norms.
• Salary is not a constraint for deserving candidates.
• Industrial experience will be considered as an added advantage.

For Enquiries Contact - HR : 87903 50096
Mail your resume to: careers.nec@narayanagroup.com

స్త్రీ అభ్యర్థిని (40 సం॥లోపు) హిందువు మాత్రమే. విజయవాడలో ఇంటిలోనే ఉంటూ ఇంట్లోపని, 1 వెజిటేరియన్‌కు వంట చేయుటకు కావలెను. ✆ 92472 88381.

త్రివేణి హోంకేర్‌లో వృద్ధులను/ పేషెంట్స్‌ను చూసుకొనుటకు వర్కర్స్/ నర్సులు కావలెను. ఫ్రీ వసతి, భోజనం. జీ: 18K to 20K. ✆96404 00073, 98485 71888.

నెక్ సూచించిన కోడిగుడ్డ ధర
★ For the Information of Trade & Industry
★ తూర్పుగోదావరి జోన్ ప్లాస్టిక్ ట్రేలో సరఫరా చేసే ఫారం గేటు ధర రూ. **5-05** పై॥
అనపర్తి ఆఫీసు: 08857-226908

EENADU for Advertisement Contact: **8008597607**

గమనిక

క్లాసిఫైడ్ ప్రకటనలకు ప్రతిస్పందించే ముందు తగిన రీతిలో క్షుణ్ణంగా విచారించుకోవలసిందిగా పాఠకులకు సూచించడమైనది. ప్రకటనదారు చెబుతున్న లేదా చేసుకుంటున్న క్లెయిములతో ఈ వార్తాపత్రికకు ఏవిధమైన సంబంధం లేదు. ప్రకటనదారులు సరుకుల అమ్మకం లేదా అందించిన సేవల విషయంలో తప్పు ప్రకటనల ద్వారా ప్రజల నుండి ఎట్టి డబ్బును వసూలు చేయరాదు. డబ్బును వసూలుచేసే ప్రకటనకర్తను బ్లాక్-లిస్టులో ఉంచే మరియు/ లేదా అతనిపై చట్టపరమైన చర్య తీసుకునే హక్కు యాజమాన్యానికి కలదు.

యాక్సిస్ బ్యాంక్ లిమిటెడ్

రిటైల్ లెండింగ్ అండ్ పేమెంట్ గ్రూప్ (సౌత్ జోనల్ కార్యాలయం/బ్రాంచి): యాక్సిస్ బ్యాంక్ లిమిటెడ్ డోర్ నం. 30-22-79, శ్రీ టవర్స్, 1వ అంతస్తు, ఏలూరు రోడ్డు, సీతారామపురం సర్కిల్, విజయవాడ-520002.

యాక్సిస్ బ్యాంక్ లిమిటెడ్, 3వ అంతస్తు, గిగాప్లెక్స్, ఎన్ఎసి-1, టిటిసి ఇండస్ట్రియల్ ఏరియా, ముగల్సన్ రోడ్, ఏరోలి, నవీ ముంబాయి- 400708. నమోదిత కార్యాలయం: 'త్రిషూల్', 3వ అంతస్తు, సమర్థేశ్వర్ టెంపుల్ లా గార్డెన్ ఎదుట, ఎల్లిస్‌బ్రిడ్జి, అహ్మదాబాద్-380006.

స్థిరాస్తి అమ్మకం కొరకు ఇ-వేలం అమ్మకం ప్రకటన

సెక్యూరిటీ ఇంటరెస్ట్ (ఎన్‌ఫోర్స్‌మెంట్) రూల్స్, 2002 యొక్క రూల్ 8 (6) లోని నిబంధనలతో చదువుకోవలసిన సెక్యూరిటైజేషన్ అండ్ రీకన్‌స్ట్రక్షన్ ఆఫ్ ఫైనాన్షియల్ ఎస్సెట్స్ అండ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ ఆఫ్ సెక్యూరిటీ ఇంటరెస్ట్ యాక్ట్, 2002 క్రింద [illegible]

[illegible]

తేది: 14.02.2026 సం/- అధీకృత అధికారి యాక్సిస్ బ్యాంక్ లిమిటెడ్

కాకినాడ

రైతుబజార్‌లో కూరగాయల ధరలు(కిలోకు)

గాంధీనగర్, న్యూస్‌టుడే: టమాట- 11, 13, వంకాయలు- 26, 34, 36, బెండకాయలు- 46, పచ్చిమిర్చి- 58, 60, 64, కాకరకాయ- 54, బీర- 36, 42, క్యాలీఫ్లవర్- 20, 25, క్యాబేజీ- 16, క్యారెట్- 26, దొండకాయలు- 42, 46, బంగాళాదుంపలు- 16, 20, ఉల్లి- 18, 24, దోసకాయలు- 36, చిక్కుళ్లు- 26, చేమదుంపలు- 30, బీట్‌రూట్- 20, కీరదోస- 30, బీన్స్‌కాయలు- 70, అల్లం- 70, క్యాప్సికం- 66, బొబ్బర్లు- 30, చిలకడదుంపలు- 38, ఒకటి చొప్పున ఆనపకాయ- 15, 20, పొట్లకాయ- 25, 28, అరటికాయ- 6, 8, మునగకాడ- 13, 15, మామిడికాయ- 15, 20, నిమ్మకాయలు(డజన్) - 30, 36.

నగరంలో సినిమాలు

గాంధీనగర్, న్యూస్‌టుడే: ఆనంద్ సినిమాస్ 4 స్క్రీన్- మన శంకర్ వరప్రసాద్ గారు, ఫంకీ, సైక్, విత్ లవ్, కపుల్ ఫ్రెండ్లీ, దేవీ మల్టీప్లెక్స్ - కపుల్ ఫ్రెండ్లీ, చేతపచ్చ, విత్ లవ్, ఫంకీ, లక్ష్మి - ఫంకీ, సత్యగౌరి - కపుల్ ఫ్రెండ్లీ, తిరుమల - మన శంకర్ వరప్రసాద్ గారు, సీఅండ్‌సీ 1 - ఫంకీ, శ్రీప్రియ - ఫంకీ, పద్మప్రియ కాంప్లెక్స్ - ఆరెంజ్(ఉ, మ), అనగనగా ఒక రాజు, సూర్య-1(వాకలపూడి) - ఫంకీ, సూర్య 2 - సీతా పయనం

మేమున్నాం.. మీకు తోడుగా

ఉ॥ 10 - మ॥ 1

మీరు సంప్రదించాల్సిన ఫోన్ నంబర్లు:
కాకినాడ నగరం: 80085 74157
సాంబమూర్తినగర్: 91548 46719, మసీదుసెంటర్: 91541 18210
గాంధీనగర్: 80085 74159, బాలాజీచెరువు: 80085 74154

రహదారి బాగైంది..

స్పందనకు వందనం

మసీదుసెంటర్: కాకినాడ, మెయిన్‌రోడ్డు జెమినీప్లాజా నుంచి సినిమారోడ్డుకు వెళ్లే ప్రధాన రహదారి గుంతలతో అధ్వానంగా ఉందని 'ఈనాడు'లో ప్రచురితమైన కథనంపై అధికారులు స్పందించారు. గుంతను పూడ్చి రహదారి వేయడంతో సమస్య పరిష్కారమైంది.

వీధిదీపం వెలిగింది..

మసీదుసెంటర్, న్యూస్‌టుడే: కాకినాడ శాంతినగర్ ప్రధాన రహదారిపై వీధిదీపం వెలగడం లేదని 'ఈనాడు'లో ప్రచురితమైన చిత్రవార్తకు సంబంధిత అధికారులు స్పందించి సమస్యను పరిష్కరించారు.

ఇళ్ల చెంత.. సమస్యల చింత

న్యూస్‌టుడే, సాంబమూర్తినగర్(కాకినాడ)

కాకినాడ నగర శివారు పర్లోవేట వద్ద టిడ్కో గృహాల చెంత సమస్యలు తిష్ఠ వేశాయి. ఇక్కడ 36 బ్లాకులు ఉండగా.. ఒక్కో దానిలో 32 చొప్పున 1152 ఫ్లాట్లు ఉన్నాయి. ప్రస్తుతం వీటిలో సుమారు 900 కుటుంబాలకు పైగా నివాసం ఉంటున్నాయి. పైన చూడటానికి ఈ సముదాయాలు అందంగా కనబడుతున్నా.. లోపలకు ప్రవేశిస్తే అన్నీ సమస్యలే. నిర్వహణ కొరవడంతో ఇక్కడి ప్రజలు నిత్యం ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. బ్లాకుల మధ్య చెత్త పేరుకుపోతోంది. నీరు వెళ్లే మార్గం లేక నెలల తరబడి మురుగు పేరుకుపోతోందని, కాలువలు సరిగా శుభ్రం చేయడం లేదని, దుర్వాసన, దోమలతో ఇబ్బందులు పడుతున్నామని అక్కడి ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

మ్యాన్‌హోల్‌పై మూత లేక ప్రమాదకరంగా ఉన్న దృశ్యం

పిచ్చిమొక్కలతో మూసుకుపోయిన కాలువ

ప్రమాదకరంగా మ్యాన్‌హోల్స్

ఇక రహదారుల మధ్య, నాలుగు రోడ్ల కూడళ్ల వద్ద మురుగు తొలగించేందుకు మ్యాన్‌హోల్స్‌ను ఏర్పాటు చేశారు. వాటిపై మూతలు లేక ప్రమాదకరంగా దర్శనమిస్తున్నాయి. రాత్రి సమయంలో వాహన చోదకులు మలుపు తిరిగే క్రమంలో అదుపుతప్పి పడిపోతున్నారు. దీంతో ప్రమాదాలు జరగకుండా రెండు, మూడు చోట్ల స్థానికులు రాళ్లు, కర్రలు అడ్డుగా ఉంచారు. ఇక వీధి దీపాలు ఉన్నా రాత్రి సరిగా వెలగక అక్కడి నివాసితులు చీకటిలో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఇదే అదునుగా దొంగలు చొరబడుతున్నారని, ఇటీవల మూడు ద్విచక్ర వాహనాలు చోరీకి గురైనట్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఆకతాయిలు గంజాయి తాగి వాహనాలు వేగంగా నడపడం, అరుపులతో ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారని స్థానికులు భయాందోళన వ్యక్తం చేస్తున్నారు. అధికారులు స్పందించి కనీస సౌకర్యాలు కల్పించాలని వారు వేడుకుంటున్నారు.

తాగునీరు వృథాగా పోతోంది..

భవనం పైభాగాన ఉన్న ట్యాంకుల ద్వారా తాగునీరు వృథాగా పోతోంది. కొన్నిచోట్ల పైపులకు ఏర్పాటుచేసిన వాల్వ్‌లు పనిచేయకపోవడంతో ఈ దుస్థితి నెలకొంది. దొంగతనాలు, గంజాయి బెడద అధికంగా ఉంది. వీధి దీపాలు వెలగడం లేదు. అధికారులు సమస్యలు పరిష్కరించాలి. రాత్రి పూట పోలీస్‌గస్తీ ఏర్పాటుచేయాలి.

- టిడ్కో గృహ నివాసితులు

బిల్లులు నివేదించేందుకు అనుమతించాలని వినతి

కాకినాడ నగరం, న్యూస్‌టుడే: వివిధ కారణాల వల్ల ఆగిపోయిన కరవు భత్యం (డీఏ) బకాయిలను నివేదించటానికి (సబ్‌మిట్) అనుమతి ఇవ్వాలని తెలుగు నాడు ఉపాధ్యాయ సంఘం (టీఎన్ఎస్‌యూ) ఖజానా శాఖ అధికారులను కోరింది. ఆ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె.జయరాజు నేతృత్వంలో శుక్రవారం ఖజానా శాఖ సంచాలకులు కె.పద్మజ, అదనపు సంచాలకులు శ్రీనివాస నాయక్, ఉప సంచాలకులు డి.సత్యనారాయణను కలిసి వినతిపత్రాన్ని అందించారు. జయరాజు మాట్లాడుతూ పాత కరవు భత్యం బకాయిలను తక్షణం చెల్లించాలని కోరారు. సంఘ జిల్లా నాయకులు జగదీష్‌కుమార్, బాలస్వామి, కోరుకొండ సత్యనారాయమణ, జి.గోవింద్, తదితరులు పాల్గొన్నారు.

సరోజినీనాయుడుకు నివాళి

సర్పవరం: కవయిత్రి, స్వాతంత్ర్య సమరయోధురాలు సరోజినీనాయుడు జయంతిని పురస్కరించుకుని శుక్రవారం తిమ్మాపురంలోని అక్కా కాకినాడ ఎంఎస్ఎన్ పీజీ క్యాంపస్‌లో నివాళి అర్పించారు. ప్రిన్సిపల్ ప్రశాంతిశ్రీ ఆధ్వర్యంలో అధ్యాపకులు, సిబ్బంది ఆమె చిత్రపటానికి పూలమాలలు వేసి, సేవలు గుర్తు చేసుకున్నారు.

మరిడమ్మకు ప్రత్యేక పూజలు

పెద్దాపురం: పెద్దాపురం మరిడమ్మను శుక్రవారం కాకినాడ జిల్లా ఖజానాశాఖ డిప్యూటీ డైరెక్టర్ గణేష్ కుటుంబ సభ్యులతో దర్శించుకున్నారు. వారికి ఆలయ ఏసీ విజయలక్ష్మి, వేదపండితులు నాగదేవర వెంకటశాస్త్రి, ఇంద్రగంటి ప్రసాదశర్మ స్వాగతం పలికారు. అనంతరం అర్చకులు విజయ్, నానిల ఆధ్వర్యంలో తీర్థప్రసాదం అందించారు.

పార్కుల అభివృద్ధికి చర్యలు

కాకినాడ నగరం, న్యూస్‌టుడే: నగరంలో అన్ని ఉద్యానాల్లో (పార్కులు) అభివృద్ధికి చర్యలు తీసుకుంటామని నగర పాలక సంస్థ ఇన్‌ఛార్జి కమిషనర్ ఎంవీవీ సత్యనారాయణ పేర్కొన్నారు. శుక్రవారం ఆయన శశికాంత్ నగర్, సురేష్ నగర్, అర్బన్ నగర ప్రాంతాల్లో పార్కులను పరిశీలించారు. పచ్చదనం కొరవడటం, దీపాలు వెలగకపోవటం, మరుగుదొడ్లు, తాగునీటి వంటి సమస్యలను గుర్తించారు. పరిష్కారానికి సంబంధించి ప్రణాళికలు రూపొందించనున్నట్లు వెల్లడించారు.

భోజన నాణ్యతను ఆరా తీస్తున్న కమిషనర్ సత్యనారాయణ

అన్న క్యాంటీన్ల తనిఖీ

రామయ్యపేటలో అన్నక్యాంటీన్‌ను కమిషనర్ తనిఖీ చేశారు. అల్పాహార పదార్థాలను పరిశీలించారు. రుచి, శుచిపై ప్రజలను ఆరా తీశారు. ఎటువంటి ఇబ్బందులున్నా తన దృష్టికి తేవాలన్నారు.

పార్ట్‌టైం ఇన్‌స్ట్రక్టర్లను క్రమబద్ధీకరించాలి

కాకినాడ నగరం, న్యూస్‌టుడే: సమగ్ర శిక్షలో దీర్ఘకాలంగా పనిచేస్తోన్న పార్ట్‌టైం ఇన్‌స్ట్రక్టర్లను క్రమబద్ధీకరించాలని ఆ సంఘ నాయకులు కోరారు. అందులో భాగంగా సుప్రీంకోర్టు తీర్పును అమలు చేయాలని సంఘ జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు వి.సత్యం, బుజ్జిబాబు ఒక ప్రకటనలో పేర్కొన్నారు. సమగ్ర శిక్షాలో ఆర్ట్ అండ్ క్రాఫ్ట్, హెల్త్ ఉపాధ్యాయులుగా 2012 నుంచి పనిచేస్తున్నామన్నారు. ఇటీవల ఓ రాష్ట్రానికి సంబంధించిన కేసులో సమగ్రశిక్షాలో పనిచేస్తోన్న పార్ట్‌టైం ఉద్యోగులను పూర్తిస్థాయిలో పనిచేస్తున్నట్లుగా గుర్తించాలంటూ సుప్రీంకోర్టు తీర్పునిచ్చిందన్నారు. దీనిని పరిగణనలోకి తీసుకోవాలని కోరారు.

విద్యార్థులు క్రీడల్లో రాణించాలి

సాంబమూర్తి నగర్, గాంధీనగర్, న్యూస్‌టుడే: విద్యార్థులు చదువుతో పాటు క్రీడల్లో రాణిస్తే భవిష్యత్తులో గొప్ప అవకాశాలు లభిస్తాయని ఆదిత్య డిగ్రీ, పీజీ కళాశాల అకడమిక్ డైరెక్టర్ డా.బీఈవీఎల్ నాయుడు అన్నారు. అంతర్ కళాశాల పురుషుల చెస్ ఛాంపియన్‌షిప్ పోటీలు, ఆదికవి నన్నయ్య విశ్వవిద్యాలయ బృందం ఎంపిక శుక్రవారం జరిగాయి. యూనివర్సిటీ స్పోర్ట్స్ బోర్డు అసిస్టెంట్ సెక్రటరీ డా.ఎంపీఎస్ఎస్ఎస్ఎన్ మూర్తి విజేతలను అభినందించారు. డా.జీవీ పవన్‌కుమార్ రాజు, జీవీ కుమార్, వైస్ ప్రిన్సిపల్ సత్యనారాయణ, పి.సత్యవతి తదితరులు పాల్గొన్నారు.

విజేతలకు ట్రోఫీ అందజేస్తున్న బీఈవీఎల్ నాయుడు తదితరులు

సీఎంకు ధన్యవాదాలు తెలిపిన 108 ఉద్యోగులు

మసీదు సెంటర్ (కాకినాడ), న్యూస్‌టుడే: 108 ఉద్యోగులకు రూ.2 వేలు జీతం పెంచి, 5 నుంచి 10 ఏళ్ల సర్వీస్ పూర్తయిన పైలట్లకు ఆటోమేటిక్ స్లాబ్ అప్‌డేషన్‌తో లబ్ధి చేకూర్చినందుకు జిల్లా వ్యాప్తంగా ఉద్యోగులు హర్షం వ్యక్తం చేశారు. 'థ్యాంకూ సీఎం సర్' అంటూ ప్లకార్డులు చేతపట్టి శుక్రవారం కాకినాడ జగన్నాథపురం, జిల్లాలోని ఇతర ప్రాంతాల్లో కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో ఎస్.శ్రీనివాస్, పి.శ్రీనివాస్, కుమారి తదితరులు పాల్గొన్నారు.

ఘనంగా ఆలయ వార్షికోత్సవం

సాంబమూర్తినగర్, గాంధీనగర్, న్యూస్‌టుడే: స్థానిక 36వ డివిజన్ దుగ్గిరాల వారి వీధిలోని విఘ్నేశ్వర స్వామి వారి ఆలయంలో లలితా సమేత చంద్రమౌళేశ్వర స్వామి, సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వార్ల మొదటి ప్రతిష్ఠ వార్షికోత్సవం శుక్రవారం ఘనంగా నిర్వహించారు. ఉదయం 108 కలశాలతో అభిషేకం, అనంతరం హోమం, సాయంత్రం కుంకుమ పూజ చేశారు. ఆలయ కమిటీ సభ్యులు పాల్గొన్నారు.

హోమం నిర్వహిస్తున్న ఆలయ కమిటీ సభ్యులు

విద్యార్థుల చదువుకు ఆర్థిక సాయం

సాంబమూర్తినగర్, గాంధీనగర్, న్యూస్‌టుడే: 'సేవ కార్యక్రమాల్లో భాగంగా అంబికా ఆక్వా రెస్టారెంట్ నిర్వాహకులు ఏపీఎస్పీ ప్రాంతానికి చెందిన ఈగల కిరణ్ అనే 8వ తరగతి విద్యార్థి చదువు నిమిత్తం రూ.20 వేలు ఆర్థిక సాయాన్ని శుక్రవారం అందించారు. సోము స్వాతి, రాజ్‌కుమార్, శ్రీయువసేన అధ్యక్షుడు బొల్లం సతీష్, కడిమిశెట్టి శేషారెడ్డి తదితరులు పాల్గొన్నారు.

లిఫ్ట్‌లో చిక్కుకున్న దంపతులు

సామర్లకోట, న్యూస్‌టుడే: సామర్లకోట రైల్వేస్టేషన్‌లోని ప్లాట్‌ఫాంపై ఉన్న లిఫ్ట్‌లో కాకినాడకు చెందిన దంపతులు చిక్కుకుపోయిన సంఘటన శుక్రవారం చోటు చేసుకుంది. కాకినాడకు చెందిన దంపతులు ఇద్దరూ శ్రీశైలం వెళ్లి తిరుగు ప్రయాణంలో సామర్లకోట రైల్వేస్టేషన్‌కు చేరుకున్నారు. వీరు ప్రయాణించిన రైలు రెండో ప్లాట్‌ఫాంపైకి రావడంతో మొదటి ప్లాట్‌ఫాంపై ఉన్న లిఫ్ట్‌లో ఎక్కారు. లిఫ్ట్ మధ్యలో మరమ్మతులకు గురైపోయి 20 నిమిషాల పాటు ఆగిపోయింది. తోటి ప్రయాణికులు వెంటనే అప్రమత్తమై స్టేషన్ మాస్టర్ దాస్‌కు సమాచారం ఇవ్వడంతో ఆయన జీఆర్పీ పోలీసులకు సమాచారం అందజేశారు. అప్రమత్తమైన పోలీసులు మెకానిక్ సహాయంతో లిఫ్ట్‌ను తెరిపించి దంపతులను రక్షించారు.

బడ్జెట్‌లో ఎస్సీ, ఎస్టీలకు నిధులు కేటాయించాలి

కాకినాడ నగరం, న్యూస్‌టుడే: రాష్ట్ర బడ్జెట్‌లో ఎస్సీ, ఎస్టీలకు రాజ్యాంగ బద్ధంగా దక్కాల్సిన నిధులను కేటాయించాలని భారత రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా (ఆర్పీఐ-ఎ) రాష్ట్ర అధ్యక్షుడు పిట్టా వరప్రసాద్ శుక్రవారం ఒక ప్రకటనలో కోరారు. సామాజిక న్యాయం, సమాన అవకాశాలు, ఎస్సీ, ఎస్టీ కార్పొరేషన్లకు తగిన మూలధన నిధులు కేటాయించి ఆయా వర్గాల స్వయం ఉపాధి రాయితీతో కూడిన రుణాల మంజూరుకు అవకాశం కల్పించాలన్నారు. న్యాయ విభాగ సహాయరాలుగా సత్యనారాయణ రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా (ఆర్పీఐ-ఎ) న్యాయ విభాగ సహాయరాలుగా కాకినాడకు చెందిన దండుబోయిన కట సత్యనారాయణమూర్తిని నియమించినట్లు పిట్టా వరప్రసాద్ తెలిపారు.

జిల్లా ప్రగతిపై ప్రధాన కార్యదర్శి సమీక్ష

కాకినాడ కలెక్టరేట్, న్యూస్‌టుడే: రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి విజయానంద్ శుక్రవారం అమరావతి నుంచి జిల్లా కలెక్టర్లు, అధికారులతో వీడియోకాన్ఫరెన్స్ నిర్వహించారు. కలెక్టర్ షాన్‌మోహన్, జేసీ అపూర్వభరత్, జిల్లాస్థాయి అధికారులు హాజరయ్యారు. రాష్ట్ర ప్రభుత్వ ప్రాధాన్య అంశాల్లో జిల్లా ప్రగతిపై ఆయన సమీక్షించారు. వివిధ అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల వివరాలను అధికారులు నివేదించారు.

శివయ్యా.. దారి చూడయ్యా!

పంచారామ క్షేత్రాల్లో సామర్లకోట భీమేశ్వర స్వామి దేవస్థానానికి వెళ్లే సీసీ రోడ్డు పరిస్థితి ఇది.. మార్గం పూర్తిగా ధ్వంసమైన ఇలా ఎగుడుదిగుడుగా మారింది. మహాశివరాత్రికి పెద్దసంఖ్యలో వచ్చే భక్తులకు ఇక్కట్లు తప్పేలా లేవు. కొంతమంది వాహనదారులు అదుపుతప్పి పడిపోతున్నారు. అధికారులు తాత్కాలిక మరమ్మతులైనా చేపట్టాలని ప్రయాణికులు విజ్ఞప్తి చేస్తున్నారు. – ఈనాడు, కాకినాడ

వ్యర్థాలు.. తప్పని అవస్థలు

కాకినాడ పల్లంరాజునగర్‌లోని సెవెన్‌హిల్స్ రోడ్డు నెంబర్-1లో రహదారి పక్కన చెత్తాచెదారం పేరుకుపోయి అధ్వానంగా దర్శనమిస్తోంది. గత కొన్ని రోజులుగా చెత్తను తొలగించకపోవడంతో దుర్వాసన వెదజల్లుతోందని స్థానికులు, వాహనదారులు వాపోతున్నారు. సంబంధిత అధికారులు స్పందించి చెత్తను తొలగించాలని కోరుతున్నారు. – న్యూస్‌టుడే, మసీదు సెంటర్ (కాకినాడ)

వీధి దీపాలు వెలిగించరూ..!

స్థానిక గాంధీనగర్‌లోని చామర్తివారివీధిలో వీధి దీపాలు వెలగక ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. ఎస్.అచ్యుతాపురం రైల్వే గేటు నుంచి ఈ వీధి గుండా వాహనదారులు, పాదచారులు పయనిస్తుంటారు. రాత్రిళ్లు చీకట్లు అలుముకోవడంతో ఇక్కట్లు పడుతున్నారు. ఈ వీధి నుంచి గాంధీనగర్ మున్సిపల్ ఉన్నత పాఠశాలకు వెళ్లే మార్గంలో రెండు వీధి దీపాలు వెలగడం లేదు. ఒకచోట దీపం చోరీకి గురైంది. అధికారులు చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు.
– న్యూస్‌టుడే, కాకినాడ కలెక్టరేట్

పొంచి ఉన్న ప్రమాదం..

కాకినాడ పర్లోవపేటకు వెళ్లే ప్రధాన రహదారిలో ఏఎంజీ పాఠశాల సమీపంలో ఓ విద్యుత్తు ట్రాన్స్‌ఫార్మర్ వద్ద ఫ్యూజు బాక్సు ప్రమాదకరంగా దర్శనమిస్తోంది. అది చేతికి అందేంత తక్కువ ఎత్తులో ఉండటం, వాటికి తలుపులు లేకపోవడంతో పాఠశాలకు వెళ్లే చిన్నారుల పొరపాటున తాకే అవకాశముందని తల్లిదండ్రులు భయాందోళన వ్యక్తం చేస్తున్నారు. సంబంధిత అధికారులు స్పందించి రక్షణ చర్యలు తీసుకోవాలని విన్నవిస్తున్నారు. – న్యూస్‌టుడే, భానుగుడి సెంటర్

భవనంపై నుంచి పడి నర్సింగ్ విద్యార్థినికి తీవ్రగాయాలు

మసీదుసెంటర్, న్యూస్‌టుడే: భవనంపై నుంచి పడి ఓ నర్సింగ్ విద్యార్థినికి తీవ్రగాయాలయ్యాయి. కాజులూరు మండలం శీలలంక గ్రామానికి చెందిన అలేఖ్య కాకినాడలోని ఓ ప్రైవేటు నర్సింగ్ కళాశాలలో జీఎన్ఎం మొదటి ఏడాది చదువుతోంది. శుక్రవారం ఉదయం కళాశాల మొదటి అంతస్తులో పిట్ట గోడ వద్ద నుంచుని ఉండగా ప్రమాదశాత్తూ కింద పడిపోయింది. ఆమెకు తీవ్రగాయాలు కావడంతో చికిత్సనిమిత్తం జీజీహెచ్‌లో చేర్చారు.

ప్రశాంతంగా రాష్ట్ర బార్ కౌన్సిల్ ఎన్నికలు

మసీదు సెంటర్(కాకినాడ), న్యూస్‌టుడే: నగరంలో రాష్ట్ర బార్ కౌన్సిల్ ఎన్నికలు శుక్రవారం ప్రశాంతంగా జరిగాయి. ఎన్నికల అధికారిగా కాకినాడ బార్ అసోసియేషన్ అధ్యక్షుడు ఏలూరి సుబ్రహ్మణ్యం వ్యవహరించారు. ఈ ఎన్నికల్లో కౌన్సిల్ మెంబర్లుగా కాకినాడ నుంచి నరహరిశెట్టి రవికృష్ణ, సూదిన శ్రీనివాస్, వసంత కుమారి పోటీలో ఉన్నారు. ఇక్కడి బార్ అసోసియేషన్‌లో 1357 మందికిగాను 1073 మంది తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. పోలీసుల బందోబస్తు నడుమ ఎన్నికలు ప్రశాంతంగా జరిగాయని ఎన్నికల అధికారి తెలిపారు.

ఓటు వేసేందుకు వచ్చిన న్యాయవాదులు

వాహనదారులకు అవగాహన కల్పిస్తున్న ట్రాఫిక్-I సీఐ ఎన్.రమేష్

నిబంధనలు ఉల్లంఘిస్తే చర్యలు

మసీదు సెంటర్ (కాకినాడ), న్యూస్‌టుడే: పాఠశాల పిల్లలను అధికంగా తరలిస్తున్న ఆటోలపై ప్రత్యే తనిఖీలు నిర్వహించి చర్యలు చేపడుతున్నామని కాకినాడ ట్రాఫిక్-1 సీఐ ఎన్.రమేష్ అన్నారు. శుక్రవారం స్థానిక మెయిన్‌రోడ్డు టౌన్ హాల్ కూడలి వద్ద వాహనదారులకు, మైనర్లు వాహనాలు నడపకుండా కట్టడి చేసేందుకు ప్రత్యేక తనిఖీలు నిర్వహించి, తల్లిదండ్రులకు, వాహన యజమానులకు చట్టపరమైన శిక్షలపై, ట్రాఫిక్ నిబంధనలపై అవగాహన కల్పించారు. ఉల్లంఘిస్తే కఠినచర్యలు తప్పవని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ట్రాఫిక్ ఎస్సైలు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

బంగారం, నగదు చోరీపై కేసు

మసీదుసెంటర్, న్యూస్‌టుడే: బంగారం, నగదు చోరీపై కాకినాడ మూడో పట్టణ పోలీసులు శుక్రవారం కేసు నమోదు చేశారు. పిఠాపురం, తారకరామనగర్‌కి చెందిన జి.వెంకట రామలక్ష్మి కాకినాడ కలెక్టరేట్‌లోని జీఎస్‌డబ్ల్యూఎస్ ఏవోగా పనిచేస్తున్నారు. ఈ నెల 9న ఉదయం పిఠాపురంలో ఆటో ఎక్కి కాకినాడ కలెక్టరేట్ వద్ద దిగి లోపలకి వెళ్లారు. అనంతరం బ్యాగ్‌ను చూడగా అందులో ఉన్న రూ.80వేలు, మూడున్నర గ్రాముల బంగారం కనిపించలేదు. గుర్తుతెలియని వ్యక్తులు చోరీకి పాల్పడినట్లు పోలీసులకు ఫిర్యాదు చేశారు.

ఆధునిక సమాచార విప్లవానికి మాతృక రేడియో

మాట్లాడుతున్న వక్కలంక రామకృష్ణ

సాంబమూర్తినగర్, గాంధీనగర్, న్యూస్‌టుడే: ఒకప్పటి సంప్రదాయ రేడియో ప్రస్తుత ఆధునిక సమాచార విప్లవానికి మాతృక అని సామాజిక వేత్త వక్కలంక రామకృష్ణ అన్నారు. ప్రపంచ రేడియో దినోత్సం శుక్రవారం కాకినాడలోని మహర్షి బులుసు సాంబమూర్తి జిల్లా పరిషత్ ఓరియంటల్ ఉన్నత పాఠశాలలో నిర్వహించారు. ప్రధానోపాధ్యాయుడు పి.సాయిబాబా అధ్యక్షతన జరిగిన కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా రామకృష్ణ పాల్గొన్నారు.

మత్తులో వాహనం నడిపిన వారికి జైలు, జరిమానా

మసీదుసెంటర్, న్యూస్‌టుడే: ఒకటో పట్టణ పీఎస్ పరిధిలో మద్యం తాగి వాహనాలు నడుపుతున్న ఏడుగురిపై కేసులు నమోదు చేసి న్యాయమూర్తి ఎదుట హాజరుపరచగా ఇద్దరికి 2 రోజులు, ఒకరికి 3 రోజుల జైలు శిక్ష, నలుగురికి రూ.10 వేల చొప్పున జరిమానా విధిస్తూ తీర్పుచెప్పినట్లు కాకినాడ ఒకటో పట్టణ సీఐ ఎం.నాగదుర్గారావు తెలిపారు.

కాంపాక్టర్ వాహనానికి ఎట్టకేలకు మరమ్మతులు

కాకినాడ సంజయ్‌నగర్ డంపింగ్ యార్డుకు వెళ్లే మార్గంలో గత నెల సంక్రాంతి సమయంలో చెత్తను తరలించే కాంపాక్టర్ ట్రక్ వాహనం విభాగినిని తాకి రహదారి మధ్యలో నిలిచిపోయింది. మరమ్మతులు చేయాల్సిన అధికారులు అక్కడే వదిలేయడంతో ట్రాఫిక్ ఇక్కట్లు ఏర్పడుతున్నాయి. దీనిపై 'ఈనాడు'లో ప్రచురితమైన చిత్ర కథనానికి అధికారులు ఎట్టకేలకు స్పందించారు. వాహనానికి శుక్రవారం మరమ్మతులు చేపట్టారు. – ఈనాడు, కాకినాడ

కరపలో అగ్నిప్రమాదం

కరప: కరపలోని అగ్నికుల క్షత్రియ పేటకు చెందిన పట్టా విష్ణు కుటుంబసభ్యులు శుక్రవారం సాయంత్రం వంటకు గ్యాస్ స్టౌ వెలిగించగా ఒక్కసారిగా మంటలు ఎగసిపడటంతో ఇల్లు కాలిపోయింది. అంతా బయటకు పరుగుతీయడంతో ప్రాణనష్టం తప్పింది. సుమారు రూ.5 లక్షలు నష్టం వాటిల్లిందని లబోదిబోమంటున్నారు. వీఆర్వో వెంకటరమణ వివరాలు సేకరించారు.

बैंक ऑफ़ बड़ौदा Bank of Baroda బ్యాంక్ ఆఫ్ బరోడా GGH బ్రాంచి కాకినాడ, కాకినాడ జిల్లా.

స్థిరాస్తుల విక్రయం కొరకు అమ్మకం నోటీసు అనుబంధం-IV-A (రూల్ 6(2) & 8(6) చూడవలెను)
(సెక్యూరిటీ ఇంటరెస్ట్ (ఎన్‌ఫోర్స్‌మెంట్ రూల్స్, 2002 యొక్క రూల్ 6(2) & 8(6)లోని నిబంధనలతో చదువుతూ సెక్యూరిటైజేషన్ & రీకన్‌స్ట్రక్షన్ ఆఫ్ ఫైనాన్షియల్ అస్సెట్స్ & ఎన్‌ఫోర్స్‌మెంట్ ఆఫ్ సెక్యూరిటీ ఇంటరెస్ట్ చట్టం, 2002 క్రింద స్థిరాస్తుల అమ్మకము కొరకు ఈ-వేలం అమ్మకం ప్రకటన)

ఇందుమూలముగా సాధారణ ప్రజానీకానికి మరియు ప్రత్యేకంగా ఋణగ్రహీత(లు), తనఖాదారు(లు) మరియు హామీదారు(లు) కు తెలియజేయునది ఏమనగా ఈ దిగువ వివరించబడిన స్థిరాస్తి సెక్యూర్డ్ క్రెడిటార్ గారికి తనఖా / ఛార్జ్ చేయబడి బ్యాంక్ ఆఫ్ బరోడా యొక్క అధీకృత అధికారిచే (సెక్యూర్డ్ క్రెడిటార్) స్వాధీనము చేసుకొనబడి ఈ దిగువ చెప్పబడిన ఖాతా(లు) యొక్క మొత్తములు తిరిగి వసూలు ... [illegible]

ఋణగ్రహీత/తనఖాదారు/హామీదారు పేరు & చిరునామా	స్థిరాస్తుల వివరములు	బకాయిమొత్తం	రిజర్వుధర, ధరావత్తు & బిడ్ పెంపుదల	స్వాధీనం యొక్క స్వభావము / ఈ-వేలం తేదీ & సమయం
[illegible]	[illegible]	రూ. 51,81,108.96 [illegible] 30.09.2025 [illegible]	రూ.53,24,000/- ధరావత్తు: రూ.5,32,400/- బిడ్ పెంపుదల మొత్తం రూ.20,000/-	భౌతికంగా ... తేది: 16-03-2026, సమయం: ఉ.11:00 గం. నుండి మ. 04.00 గం. వరకు

ఈ-వేలం తేది & సమయం: 18-03-2026 ఉ. 02:00 గం. నుండి సా. 06.00 గం. వరకు ... 10 నిమిషాల ...
https://baanknet.com ... 7569961199, email ID: support.BAANKNET@psballiance.com ... https://bankofbaroda.bank.in/e-auction ...

తేది: 12-02-2026, ప్రదేశము: కాకినాడ సం/- అధీకృత అధికారి, బ్యాంక్ ఆఫ్ బరోడా

కాకినాడ గ్రామీణం

• కాకినాడ గ్రామీణం • పెద్దాపురం • పిఠాపురం

కల్యాణ కొబ్బరిబొండాలు

పెదపూడి: జి.మామిడాడకు చెందిన సూక్ష్మ కళాకారుడు, వ్యాయామోపాధ్యాయుడు ద్వారంపూడి యువరాజారెడ్డి మహాశివరాత్రి మహోత్సవాలను పురస్కరించుకుని స్వామివారి కల్యాణోత్సవాలకు అలంకృత కొబ్బరిబొండాలను సమర్పించారు. శ్రీకాళహస్తి ఆలయానికి, జి.మామిడాడ లక్ష్మీనరసాపురం భీమేశ్వరస్వామి కల్యాణ మహోత్సవాలకు కల్యాణ కొబ్బరిబొండాలను అందించారు.

మహిళలకు ఉపాధి మార్గాలు

పిఠాపురం, న్యూస్‌టుడే: మహిళలకు ఉపాధి మార్గాలు చూపించి, ఆర్థిక తోడ్పాటుకు కూటమి ప్రభుత్వం కృషి చేస్తోందని డీసీసీబీ ఛైర్మన్ తుమ్మల రామస్వామి అన్నారు. శుక్రవారం పిఠాపురం మున్సిపల్ కార్యాలయంలో వాసవ్య మహిళా మండలి ఆధ్వర్యంలో మున్సిపల్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన సోలార్ టెక్నీషియన్ శిక్షణ కార్యక్రమం ప్రారంభం సందర్భంగా సమావేశం జరిగింది. రామస్వామి మాట్లాడుతూ 14 రోజులపాటు శిక్షణ ఇచ్చి, వృత్తికి సంబంధించి ధ్రువపత్రాలు అందిస్తారన్నారు. నాయకులు ఓదూరి కిషోర్, డా.వరలక్ష్మి, కమిషనర్ కనకారావు, మెప్మా సీఎంఎం వెంకటలక్ష్మి, కోఆర్డినేటర్ సునీత తదితరులు పాల్గొన్నారు.

సీఎం సారూ...మా పోస్టు కార్డును అందుకోండి

తాళ్లరేవు: ఉపాధ్యాయుల సమస్యలను పరిష్కరించాలని యూటీఎఫ్ మండల శాఖ చేపట్టిన పోస్టు కార్డు ఉద్యమానికి తాళ్లరేవు జడ్పీ ఉన్నత పాఠశాల ఉపాధ్యాయులు శుక్రవారం సంఘీభావం తెలిపారు. సీఎం సారూ..మా పోస్టు కార్డును అందుకుని మాకు రావాల్సిన పీఆర్సీ, ఐఆర్, పెన్షనర్ల ఆర్థిక బకాయిల చెల్లింపులు ఇవ్వాలంటూ ఉపాధ్యాయులంతా కోరారు.

పార్వతీపరమేశ్వరం

గొల్లప్రోలు: దుర్గాడ శివాలయంలో పార్వతీపరమేశ్వరుల కల్యాణోత్సవం శుక్రవారం వైభవంగా నిర్వహించారు. మాఘ బహుళ ఏకాదశి సందర్భంగా వార్షిక కల్యాణ మహోత్సవాలు ప్రారంభమయ్యాయి. అర్చకులు వీరబాబు, దత్తు ఉత్సవమూర్తులను వధూవరులుగా కొలువుదీర్చారు. మహిళలు పసుపు దంచి లలితా సహస్రనామ పూజలు చేశారు. అయిదు రోజులపాటు కల్యాణోత్సవాలు, ముగింపు రోజున అన్నసమారాధన ఏర్పాటుచేశారు.

రక్తదాతలకు ధ్రువపత్రాలు

గొల్లప్రోలు: చేబ్రోలు ఆదర్శ్ ఇంజినీరింగ్ కళాశాలలో శుక్రవారం నిర్వహించిన శిబిరంలో 84 మంది విద్యార్థులు స్వచ్ఛందంగా రక్తదానం చేశారు. శిబిరాన్ని జడ్పీ వైస్ ఛైర్మన్ బుర్రా అనుబాబు ప్రారంభించారు. ఇండియన్ రెడ్‌క్రాస్ సొసైటీ సిబ్బంది వారికి ధ్రువపత్రాలిచ్చారు. అనురాధ, డాక్టర్ శ్రీనివాసరావు, డాక్టర్ రాజశేఖర్, అధ్యాపకులు పాల్గొన్నారు.

ఉత్సవమూర్తులకు పట్టువస్త్రాలు

పిఠాపురం: పిఠాపురం పాదగయ క్షేత్రంలో మహాశివరాత్రి ఉత్సవాలు మొదలయ్యాయి. శుక్రవారం కుక్కుటేశ్వరస్వామి, రాజరాజేశ్వరి అమ్మవార్లకు ఉత్సవ కమిటీ సభ్యులు రామస్వామి, పెండెం దొరబాబు, ఓదూరి కిషోర్ జనసేన నేతలతో కలిసి పట్టువస్త్రాలు సమర్పించారు. ఆర్యవైశ్య భక్త బృందం ఎదుర్కోలు సన్నాహం జరిపారు.

స్వచ్ఛ రథం.. 'నిత్యావసరం'

కరప: ప్లాస్టిక్ వ్యర్థాలు, అట్టపెట్టెలు తదితరాలకు బదులుగా ప్రభుత్వం స్వచ్ఛ రథం ద్వారా ప్రజలకు నిత్యావసర వస్తువులు అందజేస్తోందని, సేవలను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని ఎంపీడీవో శ్రీనివాస్ కోరారు. పాతర్లగడ్డలో శుక్రవారం ఆయన సర్పంచి ఏసుబాబు ఆధ్వర్యంలో స్వచ్ఛరథం ప్రారంభించారు. డిప్యూటీ ఎంపీడీవో శ్రీనివాసరావు, సింహాద్రి, సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.

శివయ్య సన్నిధి.. ఇంకా ఇక్కట్లేమది..!

మహాశివరాత్రి సందర్భంగా శివాలయాలకు భక్తులు ఎక్కువగా వెళ్తుంటారు. రోజంతా దర్శనాలకు భక్తులు పోటెత్తుతుంటారు. ఈ నేపథ్యంలో మెరుగైన సౌకర్యాలు కల్పించాల్సిన అవసరం ఉంది. ముఖ్యంగా స్నానఘట్టాల వద్ద ప్రమాదాలు జరిగే ఆస్కారం ఉంది. ఇబ్బందులపై 'న్యూస్‌టుడే' పరిశీలన చేయగా కనిపించిన సమస్యలపై కథనం.

– న్యూస్‌టుడే, పిఠాపురం, సామర్లకోట, కొత్తపల్లి

✦ పిఠాపురం, పెద్దాపురం, కాకినాడ గ్రామీణ నియోజకవర్గాల్లో ఆదివారం మహాశివరాత్రి వేడుకలకు ఆలయాలను సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దారు. కలెక్టర్ షాన్‌మోహన్ ఆలయాలను సందర్శించి ఇబ్బందులు గుర్తించి, వాటిని పరిష్కరించే బాధ్యతలు అధికారులకు అప్పగించారు. కానీ నేటికీ చాలాచోట్ల ఇంకా అసౌకర్యాలు కనిపిస్తున్నాయి. అధికారులు సమస్యలపై దృష్టి సారించాల్సిన అవసరం ఉంది.

సమస్యలు ఇవీ..

✦ పిఠాపురం పాదగయ పుష్కరిణికి కొత్తనీరు మళ్లించారు. ఇక్కడి మెట్లపై నీరు ఉండడంతో నాచుపట్టి భక్తులు ప్రమాదాలకు గురయ్యేలా ఉంది. మరోపక్క మహిళలు స్నానాలు చేసి, దుస్తులు మార్చుకునేందుకు ప్రత్యేక ఏర్పాట్లు చేయాల్సిన అవసరం ఉంది. జల్లు స్నానం వద్ద రద్దీ లేకుండా ఉంటే వృద్ధులు, దివ్యాంగులకు ఇబ్బందులు తొలగుతాయి. ట్రాఫిక్ సమస్యలు తొలగించాలి. ✦ సామర్లకోట భీమేశ్వరాలయానికి వచ్చే భక్తులు పుష్కర ఘాట్ వద్ద కాలువలోకి దిగే సమయంలో జనం జారిపడే అవకాశం ఉంది. గర్భాలయం వద్ద రాళ్లు ఎత్తుపల్లాలుగా ఉన్నాయి. రూ.కోటితో చేపట్టిన డార్మిటరీ పూర్తికాలేదు. ✦ గొల్లప్రోలు శివాలయంలో భక్తులు స్నానాలు చేసి దుస్తులు మార్చుకునేందుకు రేకుల షెడ్డు మాత్రమేఉంది. ఇది సరిపోక ఇబ్బందులు తప్పని పరిస్థితి. నాలుగు గదులు నిర్మించాల్సిఉంది. వాహనాలకు సరైన పార్కింగ్ ప్రదేశం లేదు. చేబ్రోలు శివాలయం వద్ద పార్కింగ్ వల్ల ట్రాఫిక్ సమస్యలు నెలకొన్నాయి. ✦ కరప, కాకినాడ గ్రామీణం, పెద్దాపురం పరిధిలో పుష్కరిణిల వద్ద భక్తులకు మెరుగైన సౌకర్యాలు కల్పించాల్సిఉంది. ✦ కొత్తపల్లి శివాలయం వద్ద కల్వర్టు ప్రమాదకరంగా ఉండడంతో రాకపోకలకు భక్తులు ఇబ్బందులు పడుతున్నారు.

భీమేశ్వరస్వామి ఆలయం వద్ద ఎత్తుపల్లాలుగా రాళ్లు

దృష్టి సారించాం

ఆలయాలకు వచ్చే భక్తులకు మెరుగైన సౌకర్యాలు కల్పించేందుకు పది రోజులుగా పనులు చేపట్టాం. పుష్కరిణి వద్ద ప్రమాదాలు జరక్కుండా ఏర్పాట్లు చేశాం. మిగిలిన సమస్యలు కూడా పరిష్కరించి, ఇబ్బందులు లేకుండా చూస్తున్నాం.

– జగన్మోహన్ శ్రీనివాస్, నీలకంఠం, ఈవోలు, పిఠాపురం, సామర్లకోట

మరిడమ్మ దర్శనం

పెద్దాపురం: పెద్దాపురం మరిడమ్మను శుక్రవారం కాకినాడ జిల్లా ఖజనాశాఖ డిప్యూటీ డైరెక్టర్ గణేష్ కుటుంబ సభ్యులతో దర్శించుకున్నారు. వారికి ఆలయ ఏసీ విజయలక్ష్మి, వేదపండితులు నాగదేవర వెంకటశాస్త్రి, ఇంద్రగంటి ప్రసాదశర్మ స్వాగతం పలికారు. అనంతరం అర్చకులు విజయ్, నానిల ఆధ్వర్యంలో తీర్థప్రసాదం అందించారు.

ఫిర్యాదుల స్వీకరణ

పెద్దాపురం: తెదేపా ఆధ్వర్యంలో శుక్రవారం ప్రజల నుంచి ఫిర్యాదులు స్వీకరించారు. వీటిని తెదేపా రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి రాజాసూరిబాబురాజు స్వీకరించారు. శ్రీకాంత్, సత్యనారాయణ, రామారావు తదితరులు పాల్గొన్నారు.

శుద్ధజలం సరఫరాకు చర్యలు

గొల్లప్రోలు: కుళాయిల ద్వారా శుద్ధజలం ఇంటింటికీ సరఫరా అయ్యేలా పర్యవేక్షిస్తున్నట్లు నగర పంచాయతీ ఏఈ అలీషా తెలిపారు. గొల్లప్రోలు ఒకటో వార్డు ఎస్సీపేటలో శుక్రవారం సిబ్బందితో కలిసి పర్యటించారు.

కళ్లజోళ్ల పంపిణీ

తాళ్లరేవు: ప్రతి విద్యార్థి సక్రమంగా చదువుకుని కంటి సమస్యలను అధిగమించేందుకు నిరంతరం కంటి పరీక్షలు చేయడం జరుగుతుందని జిల్లా అంధత్వ నివారణ కార్యక్రమం మేనేజర్ శ్రీవిద్య అన్నారు. పి.మల్లవరం జడ్పీ ఉన్నత పాఠశాల విద్యార్థులకు ప్రధానోపాధ్యాయుడు వీరబాబు ఆధ్వర్యంలో శుక్రవారం కళ్లజోళ్లు పంపిణీ చేశారు.

ఈకేవైసీ పూర్తిచేయాలి

కాజులూరు: ఈకేవైసీ నమోదు త్వరితగతిన పూర్తిచేయాలని వ్యవసాయ శాఖ కాకినాడ జిల్లా జేడీ విజయ్‌కుమార్ ఆదేశించారు. శుక్రవారం గొల్లపాలెంలో వరి పొలాలను ఆయన పరిశీలించారు.

విద్యార్థులకు క్రీడా కిట్లు

సామర్లకోట: బీబీఆర్ ఉన్నత పాఠశాలలో ప్రధానోపాధ్యాయురాలు లలితామాణిక్యాంబ శుక్రవారం రూ.10 వేలతో విద్యార్థులకు స్పోర్ట్స్ కిట్లు, బ్యాడ్మింటన్ రాకెట్‌లు అందజేశారు. ఆమె మాట్లాడుతూ విద్యార్థులు చదువుతోపాటు క్రీడల్లో రాణించాలన్నారు. పీడీ వెంకటేశ్వర్లు, సత్యనారాయణ, నాగదేవి, త్రిమూర్తులు పాల్గొన్నారు.

విపత్తులపై అవగాహన

సామర్లకోట: ప్రకృతి విపత్తులపై అవగాహనతో సేవలందించాలని తహసీల్దార్ చంద్రశేఖర్ రెడ్డి అన్నారు. శుక్రవారం సామర్లకోటలో సచివాలయ సిబ్బంది, అంగన్‌వాడీలకు కార్యక్రమం నిర్వహించారు. సుశాంత్‌కుమార్ బెహరా, హిమమహేశ్వరి, సీడీపీవో ఉష తదితరులు పాల్గొన్నారు.

భీమేశ్వరుడికి పూజలు

సామర్లకోట: సామర్లకోట భీమేశ్వరస్వామిని తెలంగాణ విశ్రాంత డీజీపీ జితేందర్ కుటుంబ సభ్యులతో కలిసి శుక్రవారం దర్శించుకున్నారు. ఆయనకు అధికారులు, ట్రస్టు బోర్డు సభ్యులు, పోలీసులు స్వాగతం పలికారు. ఈవో నీలకంఠం ప్రసాదం అందజేశారు. వెంట పెద్దాపురం డీఎస్పీ శ్రీహరి రాజు, సీఐ కృష్ణభగవాన్ ఉన్నారు.

నంది మండపంలో ఆశీర్వచనం పొందుతున్న జితేందర్

రూ.5.60 కోట్లతో పనులు

సర్పవరం: ఎమ్మెల్యే పంతం నానాజీ తిమ్మాపురంలో ఇబ్బందులు తెలుసుకుని మౌలిక సదుపాయాలు కల్పించడానికి ప్రత్యేక శ్రద్ధతో ఉపాధి హామీ నిధులు రూ.5.60 కోట్లు కేటాయించారని, గ్రామస్థుల తరఫున ఎమ్మెల్యేకు కృతజ్ఞతలు తెలుపుతున్నామని జనసేన నేత మాదారపు తాతాజీ పేర్కొన్నారు. శుక్రవారం ఆయన మాట్లాడుతూ సమస్యలు ఎమ్మెల్యే తెలిపిన వెంటనే కలెక్టర్ షాన్‌మోహన్ నిధులు మంజూరు చేశారన్నారు.

'కన్నబాబు వాస్తవాలు తెలుసుకోవాలి'

సర్పవరం: వైకాపా నాయకుడు, మాజీ మంత్రి కన్నబాబు వాస్తవాలు తెలుసుకుని మాట్లాడాలని రాష్ట్ర పౌరసరఫరాలశాఖ డైరెక్టర్ కడలి ఈశ్వరి అన్నారు. వైకాపా సర్పంచి, అనుచరులు జనసేన నాయకులపై దాడి చేస్తే ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేసి వారిని కోర్టుకు తరలించారని, దానిని అక్రమ అరెస్టుగా ప్రచారం చేయడం విడ్డూరంగా ఉందన్నారు. కూటమి ప్రభుత్వంలో అక్రమ అరెస్టులు లేవని, వారి తప్పులకు చట్టప్రకారమే చర్యలు తీసుకుంటున్నారన్నారు. శివరామకృష్ణ, సాయిబాబా, దొరబాబు వెంట ఉన్నారు.

దోషులను కఠినంగా శిక్షించాలి

సర్పవరం: గోహత్య మహాపాపమని, రాజకీయ కక్షలతో పశువులపై విషప్రయోగం చేసి చంపడం మానవత్వానికి మాయని మచ్చని భాజపా పార్లమెంటరీ కన్వీనర్ వెంకటేశ్వరరావు పేర్కొన్నారు. కాకినాడ గ్రామీణం తిమ్మాపురంలో మృతి చెందిన పశువుల యజమాని శివరామకృష్ణతో కలిసి ఘటనాస్థలాన్ని భాజపా నాయకులు పరిశీలించారు. పోలీసులు దర్యాప్తుచేసి దోషులను కఠినంగా శిక్షించాలని, లేకుంటే గోసంరక్షణ సంస్థలతో కలిసి ఆందోళనలు చేపడతామన్నారు. భాజపా అసెంబ్లీ కన్వీనర్ లీలావతి, నాయకులు సత్యనారాయణ, రామకృష్ణ, సత్తిబాబు తదితరులు పాల్గొన్నారు.

మాట్లాడుతున్న భాజపా నాయకులు

ఉత్తీర్ణతే కాదు.. ఉత్తమ మార్కులే లక్ష్యం

ఈనాడు మీతోడు

గొల్లప్రోలు: ప్రణాళికతో అన్ని సబ్జెక్టులు చదివితే పదో తరగతి పరీక్షల్లో ఉత్తీర్ణత సాధించడమే కాకుండా అధిక మార్కులు పొందవచ్చని ఎంఈవో-2 శివప్రసాద్ పేర్కొన్నారు. గొల్లప్రోలు జడ్పీ బాలికోన్నత పాఠశాల విద్యార్థుల కోసం 'ఈనాడు' ఆధ్వర్యంలో శుక్రవారం నిర్వహించిన సదస్సులో ఆయన మాట్లాడారు. పదో తరగతి పరీక్షలకు ఇంకా నెల రోజులే ఉంది. ఈ కాలాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు. సందేహాలుంటే వెంటనే ఉపాధ్యాయులను అడిగి నివృత్తి చేసుకోవాలని సూచించారు. చక్కనైన చేతి రాతతో అధికంగా మార్కులు లభిస్తాయని చెప్పారు. ఉత్తీర్ణతతోపాటు అధిక మార్కులు సాధిస్తే భవిష్యత్తులో ఉన్నత విద్యావకాశాలు, అవార్డులు లభిస్తాయన్నారు. నిర్ణీత సమయంకన్నా ముందుగానే పరీక్ష కేంద్రానికి చేరుకుని మానసిక ఒత్తిడికి గురి కాకుండా ప్రశాంతంగా పరీక్షలు రాయాలని సూచించారు. హెచ్‌ఎం సూర్యప్రకాశరెడ్డి, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.

పదో తరగతి విద్యార్థులతో మాట్లాడుతున్న ఎంఈవో-2 శివప్రసాద్

ఇరుకు దారి.. ఇక్కట్ల సవారీ

సీతారామపురం సుబ్బారాయుని దిమ్మె నుంచి పోలేకుర్రు జైభీమ్‌పేట వరకు ఆర్‌అండ్‌బీ రహదారి ఇరుకుగా మారింది. చెంతన ఆక్రమణలు పెరిగాయి. దీనికితోడు వ్యాపార కూడళ్లలో దుకాణాలకు అడ్డుగా సామగ్రి, వాహనాలు నిలిపివేయడంతో కాకినాడ, అమలాపురం వెళ్లే ఆర్టీసీ బస్సులు, లారీలు, ట్రాక్టర్ల రాకపోకలకు ఇబ్బందికరంగా ఉంది.

– న్యూస్‌టుడే, తాళ్లరేవు

ఇదేం తీరు.. జనం ఇబ్బందిపడరూ..

పిఠాపురంలోని ఉప్పాడ సెంటర్ కూడలి వద్ద రోడ్లపై విచ్చలవిడిగా ఆటోలు నిలుపుదల చేస్తున్నారు. దాంతో బస్సులు, ఇతర వాహనాల రాకపోకలకు జనం అవస్థలు పడుతున్నారు. ఈ నేపథ్యంలో అక్కడ తీవ్ర ట్రాఫిక్ సమస్య నెలకొంటోంది. సీఐ శ్రీనివాస్‌కు చెప్పగా ప్రజలు ఇబ్బందిపడకుండా ఆటో డ్రైవర్లకు అవగాహన కల్పిస్తామన్నారు.

– న్యూస్‌టుడే, పిఠాపురం

ప్రధాన రహదారిపై మురుగుతో ఇక్కట్లు

గొల్లప్రోలులోని ప్రధాన రహదారిపై మురుగు నీరు ప్రవహిస్తుండడంతో వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు. స్థానిక ఎస్‌బీఐ శాఖ ఎదురుగా వ్యర్థాలతో డ్రెయిన్ మూసుకుపోయి మురుగు నీరు తరచూ రోడ్డుపై ప్రవహిస్తోంది. వ్యర్థాలను తొలగింపజేసి మురుగు రాకుండా చేస్తామని పారిశుద్ధ్య పర్యవేక్షణాధికారి రఘుప్రసాద్ తెలిపారు.

– న్యూస్‌టుడే, గొల్లప్రోలు

గుంతలు పూడ్చండి.. చింతలు తీర్చండి

పెద్దాపురం పట్టణం వక్కలంకవారి వీధిలో ప్రధాన రహదారికి రెండు చోట్ల గుంతలు పడ్డాయి. దర్గాసెంటర్ నుంచి ఈ రహదారిపై వాహనాలు రాకపోకలు సాగిస్తాయి. ద్విచక్ర వాహనదారుల చక్రాలు గుంతల్లో పడి ప్రమాదాలకు గురవుతున్నారు. అధికారులు పూడ్పించాలని జనం కోరుతున్నారు. కమిషనర్ శ్రీకాంత్‌రెడ్డి చర్యలు చేపడతామన్నారు.

– న్యూస్‌టుడే, పెద్దాపురం

వ్యర్థాలు తొలగించరూ..

ఉప్పలంక శివారు మొండిలోని మంచినీటి ట్యాంకు వద్ద డ్రెయినేజీ వ్యర్థాలతో మూసుకుపోయింది. మురుగు పారక దుర్వాసనతో ప్రజలు ఇబ్బందిపడుతున్నారు. దోమలు పెరిగిపోయి అనారోగ్యాల బారిన పడాల్సివస్తోందని స్థానికులు వాపోతున్నారు. డిప్యూటీ ఎంపీడీవో శ్రీనివాసరావుకు చెప్పగా డ్రెయినేజీలో వ్యర్థాలు తొలగింపజేస్తామని తెలిపారు.

– న్యూస్‌టుడే, కరప

కరపలో అగ్నిప్రమాదం

కరప: కరపలోని అగ్నికుల క్షత్రియ పేటకు చెందిన పట్టా విష్ణు కుటుంబసభ్యులు శుక్రవారం సాయంత్రం వంటకు గ్యాస్ స్టౌ వెలిగించగా ఒక్కసారిగా మంటలు ఎగిసిపడటంతో ఇల్లు కాలిపోయింది. అంతా బయటకు పరుగుతీయడంతో ప్రాణనష్టం తప్పింది. సుమారు రూ.5 లక్షలు నష్టం వాటిల్లిందని లబోదిబోమంటున్నారు. వీఆర్వో వెంకటరమణ వివరాలు సేకరించారు.

పశువుల స్వాధీనం

గొల్లప్రోలు: చెందుర్తి కూడలి దగ్గర హైవే-16పై శుక్రవారం అక్రమంగా వ్యానులో రవాణా చేస్తున్న 10 ఎద్దులను స్వాధీనం చేసుకున్నామని ఎస్సై రామకృష్ణ తెలిపారు. డ్రైవర్ ఓబులేష్‌ను అరెస్టు చేశామన్నారు.

వ్యక్తి మృతిపై కేసు

కొత్తపల్లి: మూలపేటకు చెందిన జుత్తుక లక్ష్మణ్(43) అనుమానాస్పదంగా మృతి చెందాడు. ఈ నెల 12న సాయంత్రం బహిర్భూమికోసం బయటకు వచ్చి తిరిగి ఇంటికి చేరలేదు. కుటుంబ సభ్యులు రాత్రంతా గాలించినా ఆచూకీ లభ్యం కాలేదు. శుక్రవారం ఉదయం ఉప్పాడ చేపలరేవు ప్రాంతంలో రాళ్లగట్టుపై విగతజీవిగా ఉండగా స్థానికులు పోలీసులకు తెలిపారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం పిఠాపురం ప్రభుత్వాసుపత్రికి తరలించి కేసు నమోదు చేశారు.

మేమున్నాం.. మీకు తోడుగా

మీరు సంప్రదించాల్సిన ఫోన్ నంబర్లు: కాకినాడ గ్రామీణం: 80085 74325
ఉ॥ 10 - మ॥ 1 పెద్దాపురం: 80085 74198, పిఠాపురం: 80085 65544

సమస్య: వాకతిప్ప పంచాయతీ దళితపేటలో కాలువలు పూడికతో మూసుకుపోయాయి. **- స్థానికులు**

పరిష్కారం: డిప్యూటీ ఎంపీడీవో గోవిందరాజు సిబ్బందిని కేటాయించి పూడిక తీయించారు.

– న్యూస్‌టుడే, కొత్తపల్లి

సమస్య: పిఠాపురంలోని బొజ్జవారితోటలో చెత్త ప్రతి రోజూ తొలగించక వీధులు అధ్వానంగా ఉన్నాయి. **- శ్రీనివాస్**

పరిష్కారం: పారిశుద్ధ్య అధికారి ప్రభాకర్‌కు చెప్పగా కార్మికులతో వీధులు శుభ్రం చేయించారు.

– న్యూస్‌టుడే, పిఠాపురం

సమస్య: గొల్లప్రోలు మార్కండేయపురంలో రోడ్డు పక్కన చెత్త పేరుకుపోయి ప్రజలు ఇబ్బందిపడుతున్నారు. **- స్థానికులు**

పరిష్కారం: పారిశుద్ధ్య పర్యవేక్షణాధికారి రఘుప్రసాద్ సిబ్బందితో చెత్తను తొలగింపజేశారు.

– న్యూస్‌టుడే, గొల్లప్రోలు

సమస్య: స్థానిక వ్యాపారపుంత జంక్షన్‌లో రహదారిపై చెత్తపోగులున్నాయి. తొలగించడానికి చర్యలు తీసుకోవాలి. **- రాంబాబు**

పరిష్కారం: పారిశుద్ధ్య అధికారి ఆదినారాయణకు తెలుపగా కార్మికులను పంపి శుభ్రం చేయించారు.

– న్యూస్‌టుడే, పెద్దాపురం

సమస్య: రమణయ్యపేట పంచాయతీ ఏపీఐఐసీకాలనీలో కాలువలు శుభ్రం చేయడం లేదు. **- సత్యవతి**

పరిష్కారం: పంచాయతీ కార్యదర్శి పాండురంగారావు సిబ్బందితో పూడిక తీయించారు.

– న్యూస్‌టుడే, రమణయ్యపేట

సహజ వనరులు సంరక్షిద్దాం

సర్పవరం: అంతరించిపోతున్న సహజ వనరులను సంరక్షించేందుకు ప్రతిఒక్కరూ ప్రత్యామ్నాయ ఇంధన వనరులను వినియోగించుకోవాలని ఓఎన్‌జీసీ ఈస్టర్న్ ఆఫ్‌షోర్ అసెట్ మేనేజర్ ప్రభల్‌సేన్‌గుప్తా కోరారు. శుక్రవారం రమణయ్యపేటలోని ఓఎన్‌జీసీ హెచ్‌టీసీ కార్యాలయం వద్ద 'సాక్ష్యం' కార్యక్రమంలో భాగంగా వాక్‌థాన్‌ను ఆయన ఫైనాన్స్ హెడ్ కిరణ్‌వశిష్ఠతో కలిసి ప్రారంభించారు. సర్పవరం జంక్షన్, నాగమల్లితోట, జేఎన్‌టీయూకే మీదుగా తిరిగి కార్యాలయానికి చేరుకున్నారు. ఓఎన్‌జీసీ ఉద్యోగులు, కుటుంబ సభ్యులు, చిన్నారులు పాల్గొన్నారు.

వాక్‌థాన్‌ను ప్రారంభిస్తున్న ప్రభల్‌సేన్ గుప్తా, కిరణ్ వశిష్ఠ

మాట్లాడుతున్న జిల్లా విద్యాశాఖాధికారి రమేష్

'పది'లో చక్కటి ఫలితాలు సాధించాలి

పెద్దాపురం, న్యూస్‌టుడే: పదో తరగతిలో చక్కటి ఫలితాలు సాధించడానికి ప్రధానోపాధ్యాయులు కృషి చేయాలని జిల్లా విద్యాశాఖాధికారి రమేష్ సూచించారు. శుక్రవారం ఇక్కడి ఎంపీడీవో కార్యాలయంలో పెద్దాపురం, ప్రత్తిపాడు, కిర్లంపూడి మండలాలకు చెందిన మండల విద్యాశాఖాధికారులు, పాఠశాలల ప్రధానోపాధ్యాయులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ 100 రోజుల కార్యాచరణ ప్రణాళిక ప్రకారం బోధన అందించి మెరుగైన ఫలితాలు సాధించాలన్నారు.

సరోజినీనాయుడుకు నివాళి

సర్పవరం: కవయిత్రి, స్వాతంత్ర్య సమరయోధురాలు సరోజినీనాయుడు జయంతిని పురస్కరించుకుని శుక్రవారం తిమ్మాపురంలోని అక్నూ కాకినాడ ఎంఎస్‌ఎన్ పీజీ క్యాంపస్‌లో నివాళి అర్పించారు. ప్రిన్సిపల్ ప్రశాంతిశ్రీ ఆధ్వర్యంలో అధ్యాపకులు, సిబ్బంది ఆమె చిత్రపటానికి పూలమాలలు వేసి, సేవలు గుర్తు చేసుకున్నారు.

ప్రశాంతంగా బార్‌కౌన్సిల్ ఎన్నిక

పిఠాపురం: రాష్ట్ర బార్ అసోసియేషన్ ఎన్నికల ప్రక్రియ ప్రశాంతంగా పూర్తయ్యింది. శుక్రవారం పిఠాపురం 12వ అదనపు జిల్లా కోర్టు హాలులో పోలింగ్ బూత్ ఏర్పాటు చేశారు. ఉదయం 7గంటల నుంచే న్యాయవాదులు ఓటు హక్కు వినియోగించుకునేందుకు బారులుదీరారు. రాష్ట్రవ్యాప్తంగా 143 మంది అభ్యర్థులు పోటీ చేయగా ఇక్కడి 156 మంది న్యాయవాదులు వారికి నచ్చిన అయిదుగురికి తక్కువకాకుండా ఓటు వేశారు. ఎన్నికల అధికారిగా రాజేంద్రప్రసాద్ వ్యవహరించారు.

ప్రజాదర్బార్‌కు 23 అర్జీలు

సామర్లకోట గ్రామీణం: ప్రజా సమస్యల పరిష్కారంకోసం కొప్పవరంలోని ఎంపీ సానా సతీష్‌బాబు కార్యాలయంలో శుక్రవారం ప్రజాదర్బార్ నిర్వహించారు. పింఛన్లు, విద్య, ఇళ్ల స్థలాలు, ముఖ్యమంత్రి సహాయనిధి తదితర సమస్యలకు చెందిన 23 అర్జీలు అందినట్లు కార్యాలయ సిబ్బంది లక్ష్మణమూర్తి తెలిపారు. కార్యక్రమంలో సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

ముఖ్యమంత్రికి 108 సిబ్బంది ధన్యవాదాలు

పిఠాపురం: పిఠాపురం 108 సిబ్బంది ముఖ్యమంత్రి చంద్రబాబుకు కృతజ్ఞతలు తెలిపారు. శుక్రవారం స్థానిక సీహెచ్‌సీ వద్ద థ్యాంక్యూ సీఎం సర్ అంటూ ప్లకార్డులు ప్రదర్శించారు. ఉద్యోగులకు జీతాలు పెంచుతూ ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడంపై హర్షం వ్యక్తం చేశారు. నాగేశ్వరరావు, శ్రీనివాసు, గోపు ధనలక్ష్మి పాల్గొన్నారు. ✦ **తాళ్లరేవు:** తాళ్లరేవు మండల 108 ఉద్యోగులు గౌసయ్, అన్నవరం, కాశీ ఈశ్వరరావు, ఆర్.వి.వి. సత్యనారాయణ శుక్రవారం హర్షం వ్యక్తం చేశారు.

నిలిచారు.. ప్రేమలో గెలిచారు

ప్రేమ అంటే.. అనంత అనుభూతిని ఆస్వాదించే భావన. కలకాలం కొనసాగిస్తూ.. ప్రేరణగా నిలవాల్సిన ఆనందం. జీవన గమనంలో వృత్తులు, ఉద్యోగవ్యాపారాల్లో క్షణం తీరిక లేకుండా గడుపుతున్నా.. కొంత సమయం సమాజ సేవకు వినియోగిస్తూ కొందరు తమ ప్రేమ పెళ్లికి అర్థం చెబుతున్నారు. మరి కొందరు అన్యోన్య దాంపత్యంలో ఒకరికొకరు తోడుగా నిలిచి తమ జీవన గతినే మార్చుకున్నారు. నేడు ప్రేమికుల దినోత్సవం రోజున రెండు జంటల పరిచయం ఈ కథనం.

రమణయ్యపేట, న్యూస్‌టుడే: వైద్య విద్యలో చేరడానికి వెళ్లిన వీరిద్దరికీ ఏర్పడిన పరిచయం ప్రేమగా మారింది. కానీ పెద్దల్ని ఒప్పించే పెళ్లి చేసుకోవాలనుకుని చివరికి సఫలం అయ్యారు డా.హరిణి, డా.చైతన్య. తమ గురించి చెబుతూ.. చదువులో ఇద్దరం టాప్‌లోనే ఉండేవాళ్లం. హరిణి తమది విజయనగరమని, చైతన్య తమది నర్సీపట్నం అని చెప్పారు. 2007లో విజయవాడ పరిధిలోని సిద్ధార్థ వైద్యకళాశాలలో కౌన్సెలింగ్‌కు వెళ్లినప్పుడే తామిద్దరం ఇష్టపడ్డామని చెబుతున్నారు. ప్రస్తుతం కాకినాడలో వైద్యసేవలు అందిస్తున్నారు. గ్రామాల్లో ఉచిత దంతవైద్య శిబిరాలు నిర్వహిస్తూ పేదలకు సాంత్వన కల్పించడం సంతోషంగా ఉందని చెబుతున్నారు.

డా.హరిణి, డా.చైతన్య

దాడిశెట్టి సూరిబాబు, అరుణ

గొల్లప్రోలు: తమది అందరిలాంటి ప్రేమ కాదని నిరూపించారు గొల్లప్రోలుకు చెందిన దాడిశెట్టి సూరిబాబు, పడాల అరుణ దంపతులు. పదో తరగతితో చదువు ఆపేసి తాపీ పనిచేసే భర్త సూరిబాబును పదో తరగతి అర్హతతో హైకోర్టులో ఆఫీస్ సబార్డినేట్ ఉద్యోగం సాధించేలా సహకారం అందించారు. ఉద్యోగం రీత్యా భర్త విజయవాడలో ఉండాల్సివచ్చినా.. తాను మాత్రం చదువుకోసం గొల్లప్రోలులోనే ఉండిపోయారు. పేదరికంతో ఇంటర్‌తో చదువు ఆపేసిన ఆమె విద్యావాలంటీరుగా పనిచేస్తూ ప్రైవేట్‌గా డిగ్రీ, బీఈడీ పూర్తిచేశారు. వివాహమైన తరువాత డీఎస్సీకి శిక్షణ పొంది అరుణ గతేడాదిలో నిర్వహించిన డీఎస్సీలో స్కూల్ అసిస్టెంట్‌గా ఎంపికై కిర్లంపూడి మండలం వీరవరం ఉన్నత పాఠశాలలో అయిదు నెలలుగా పనిచేస్తున్నారు. వీరిద్దరి పరస్పర సహకారం.. వారి కుటుంబాన్ని పేదరికం నుంచి ఉద్యోగుల ఇల్లుగా మార్చింది.

పన్నుఆదాయంతో పల్లె ప్రగతి

గొల్లప్రోలు: ఇంటి పన్నుల ద్వారా లభించే ఆదాయంతో గ్రామాల్లో సమస్యలు పరిష్కరించి, అభివృద్ధిపనులు చేపట్టేందుకు అవకాశం ఉంటుందని గొల్లప్రోలు ఎంపీడీవో సలాట్‌రాజు తెలిపారు. ఎ.కె.మల్లవరంలో అధికారులు, సిబ్బందితో కలిసి శుక్రవారం ఇంటింటా పర్యటించి, కూడళ్లలో ప్రజలకు అవగాహన కల్పించారు. * కరప: చెత్త నుంచి సంపద తయారీ కేంద్రాలను సక్రమంగా వినియోగిస్తే పంచాయతీలకు అదనపు ఆదాయం సమకూరుతుందని ఎంపీడీవో శ్రీనివాస్ సూచించారు. సిరిపురంలో శుక్రవారం ఆయన డిప్యూటీ ఎంపీడీవో శ్రీనివాసరావుతో కలిసి తడి, పొడి చెత్త సేకరణపై గ్రామస్థులకు అవగాహన కల్పించి సంపద తయారీ కేంద్రాన్ని పరిశీలించారు.

(c) eenadu

తుని

•తుని •ప్రత్తిపాడు •జగ్గంపేట

విద్యుత్తు సరఫరాలో అంతరాయం నేడు

తుని పట్టణం, న్యూస్‌టుడే: విద్యుత్తు లైన్ మరమ్మతుల కారణంగా తునిలో శనివారం ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు విద్యుత్తు సరఫరాలో అంతరాయం ఉంటుందని జగ్గంపేట ఈఈ బి.వీరభద్రరావు తెలిపారు. పాత బజార్, బాపనతోట, కొత్తపేట, బ్యాంకుకాలనీ చుట్టు పక్కల ప్రాంతాల్లో సరఫరా ఉండదన్నారు.

వనదుర్గమ్మ ఆలయంలో చండీహోమం

అన్నవరం, న్యూస్‌టుడే: అన్నవరం సత్యదేవుని క్షేత్ర రక్షకురాలిగా కొలిచే వనదుర్గమ్మ అమ్మవారి ఆలయంలో చండీహోమం శుక్రవారం శాస్త్రోక్తంగా నిర్వహించారు. కృష్ణాజిల్లా గన్నవరానికి చెందిన ఎ.గౌతమ్ కిరణ్, నవ్యశ్రీ దంపతులు సత్యదేవుని సన్నిధిలో జరిగే నిత్యాన్నదానానికి రూ.లక్ష విరాళం ఇచ్చారు.

బడిఈడు పిల్లలను బడిలో చేర్పిద్దాం

గండేపల్లి, న్యూస్‌టుడే: బడిఈడు పిల్లలందరినీ బడిలో చేర్పించి చదివిద్దాం అని మల్లేపల్లి ఉన్నత పాఠశాల హెచ్ఎం అన్నపూర్ణ అన్నారు. గండేపల్లి మండలం మల్లేపల్లి ఉన్నత పాఠశాలలో ప్రభుత్వ బడిలో విద్యార్థులను చేర్పిద్దాం- ఊరి బడిని కాపాడదాం పోస్టర్‌ను ఆవిష్కరించారు. నేటి నుంచి పాఠశాలకు రాని చిన్నారులను గుర్తించి తల్లిదండ్రులకు అవగాహన కల్పిస్తామన్నారు.

విద్యార్థులను చేర్పిద్దాం పోస్టర్ ఆవిష్కరించిన ఉపాధ్యాయులు

మహిళలు చీదరించుకునేలా అంబటి వ్యవహారశైలి: ఎమ్మెల్యే

ప్రత్తిపాడు, న్యూస్‌టుడే: మాజీ మంత్రి అంబటి రాంబాబు జైలు నుంచి వస్తూ వ్యవహరించిన తీరును ఎమ్మెల్యే వరుపుల సత్యప్రభ తప్పుపట్టారు. ఈమేరకు అమరావతిలో ఉన్న ఎమ్మెల్యే ఓ వీడియో విడుదల చేశారు. అధికారంలో ఉన్నా లేకున్నా రాజకీయాల్లో హుందాగా ఉండాల్సినదిపోయి దిగజారుడు మాటలు, చేష్టలతో ప్రజలకు ఏరకమైన సందేశం ఇస్తున్నారని మండిపడ్డారు. ముఖ్యమంత్రిని రోత మాటలతో తిట్టినందుకు జైలుకెళ్లి వచ్చిన వ్యక్తి.. స్వతంత్ర్య పోరాటం చేసినవాడిలా విర్రవీగడం సిగ్గుచేటన్నారు. రాజకీయాల్లో ప్రత్యర్థుల ఎదుర్కోలేక రెచ్చగొట్టే మాటలతో కూటమి నాయకులను రెచ్చగొట్టేలా దూషించడం వైకాపా నాయకులకు అలవాటైనదన్నారు. అసెంబ్లీకి వచ్చి ప్రజాసమస్యలు చర్చించే దమ్ము లేకపోగా మాటలతో విషం చిమ్ముతూ తిరుగుతున్నారు. కక్షసాధింపు ప్రజల దృష్టి మళ్లించడానికి వైకాపా నాయకులు ఎంతకైనా దిగజారుతున్నారు.

మాట్లాడుతున్న ఎమ్మెల్యే సత్యప్రభ

ఓటేసిన న్యాయవాదులు

ప్రత్తిపాడు, న్యూస్‌టుడే: బార్ కౌన్సిల్ ఎన్నికల పోలింగ్ ప్రత్తిపాడులో శుక్రవారం ప్రశాంతంగా ముగిసింది. కోర్టు ఆవరణలో పోలింగ్ కేంద్రాన్ని ఏర్పాటు చేయగా 80 మంది న్యాయవాదులు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారని ఎన్నికల అధికారి బార్ అసోసియేషన్ అధ్యక్షుడు బరిలో రాజాల చిట్టిబాబు తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా 143 మంది అభ్యర్థులు బరిలో ఉండగా ఒక్కో న్యాయవాది ప్రాధాన్యతా క్రమంలో ఓటు నమోదు చేశారన్నారు. సహాయ ఎన్నికల అధికారులుగా కాపి శెట్టి శ్రీనివాసరావు, పలివెల నాగేంద్రరాజు, మంజూష వ్యవహరించారు.

ప్రత్తిపాడులో ఓటు వేస్తున్న అధ్యక్షుడు చిట్టిబాబు

సత్యదేవుడిని దర్శించుకున్న రమణదీక్షితులు

అన్నవరం, న్యూస్‌టుడే: తిరుమల తిరుపతి వేంకటేశ్వరస్వామి ఆలయ విశ్రాంత ప్రధాన అర్చకులు రమణదీక్షితులు కుటుంబ సభ్యులతో కలిసి శుక్రవారం అన్నవరం సత్యదేవున్ని దర్శించుకున్నారు. అధికారులు వీరికి ఆలయ మర్యాదలతో స్వాగతం పలికారు. స్వామివారి సన్నిధిలో జరిగిన కోటి తులసి పూజలో పాల్గొన్నారు.

నైపుణ్యాభివృద్ధి శిక్షణ సద్వినియోగం చేసుకోవాలి

ఏలేశ్వరం, న్యూస్‌టుడే: ఆంధ్రప్రదేశ్ నైపుణ్యాభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో ఏలేశ్వరం ప్రభుత్వ జూనియర్ కళాశాలలో నిరుద్యోగ యువతకు శిక్షణ శిబిరం ఏర్పాటు చేస్తున్నట్లు ప్రిన్సిపల్ కేఎస్ఎస్ రాజశేఖర్ తెలిపారు. అప్లికేషన్ డెవలపర్ వెబ్ అండ్ మొబైల్ కోర్సులో నాలుగు నెలలపాటు ఇచ్చే ఈశిక్షణకు ఆసక్తి ఉన్న ఇంటరు, డిగ్రీ, బీటెక్ అభ్యర్థులు ఈనెల 20లోపు కళాశాలలో రిజిస్ట్రేషన్ చేసుకోవాలని తెలిపారు. సమాచారం తెలుసుకునేందుకు 82477 88247కు సంప్రదించవచ్చన్నారు.

వేసవి వస్తోంది.. మూగజీవాలకు దప్పిక తీరేదెలా

గండేపల్లి, న్యూస్‌టుడే: మూగజీవాల దాహార్తిని తీర్చాలన్న లక్ష్యంతో కూటమి ప్రభుత్వం నీటి తొట్టెల నిర్మాణానికి శ్రీకారం చుట్టింది. వీటి నిర్మాణాలు ఎన్ఆర్ఈజీఎస్‌లో చేపట్టేందుకు నిర్ణయించినా కొంతమంది అధికారుల పర్యవేక్షణ లోపంతో అడుగులు ముందుకు పడటంలేదు. కొన్ని ప్రాంతాల్లో నిర్మించినప్పటికీ నిధులు మంజూరుకాకపోవడంతో అసంపూర్తిగానే నిలిచిపోయాయి. వేసవి కాలం వస్తుండడంతో పశువులు ఇబ్బందులు పడే అవకాశం ఉందని రైతులు వాపోతున్నారు.

నియోజకవర్గాల వారీగా నీటి తొట్టెలు ఇలా:

నియోజకవర్గం	పంచాయతీలు	మంజూరైనవి	నిర్మించినవి
జగ్గంపేట	53	102	39
ప్రత్తిపాడు	61	133	35
తుని	62	137	21

బిల్లులు రాక- లక్ష్యం పూర్తికాక

2025-26 మార్చినాటికి ఉపాధిహామీ పథకంలో నీటితొట్టెలు పూర్తికావల్సి ఉంది. ఒక్కో నీటి తొట్టెకు రూ.సుమారు 30వేల పైనే నిధులు కేటాయించారు. దీంతో జగ్గంపేట, ప్రత్తిపాడు, తుని నియోజకవర్గాల్లో నిర్మాణాలు చేపట్టినప్పటికీ.. నిర్మించిన వాటికి నేటికీ బిల్లులు రాకపోవడంతో మిగిలిన వాటి నిర్మాణాలు ముందుకు సాగలేదని పలువురు చెబుతున్నారు. జగ్గంపేట నియోజకవర్గంలో మొత్తం 102 నీటి తొట్టెలు మంజూరవ్వగా, 39మాత్రమే పూర్తయ్యాయి. ప్రత్తిపాడు, తుని నియోజకవర్గాల్లోనూ ఇదే పరిస్థితి నెలకొంది.

ఉప్పలపాడులో మరమ్మతులకు గురైన నీటి తొట్టె

చర్యలు తీసుకుంటాం..

నిర్మించిన వాటికి నిధులు రాలేదు. అందుకే పశువుల తొట్టెలు నిర్మించేందుకు గుత్తేదారులు ముందుకు రావడం లేదు. నిర్మించిన వాటికి పంచాయతీలు కూడా నీటి కనెక్షన్ ఇవ్వాలి. మార్చినాటికి మిగిలిన నీటితొట్టెలు నిర్మిస్తాం. మరమ్మతులకు గురైన వాటిని పరిశీలించి మళ్లీ నిర్మించేందుకు చర్యలు తీసుకుంటాం. - ఏపీవో కృష్ణంరాజు గండేపల్లి

నులిపురుగుల నివారణపై అవగాహన

గండేపల్లి, న్యూస్‌టుడే: ఆల్బెండజోల్ మాత్రతో చిన్నారులను నులిపురుగులు నుంచి కాపాడవచ్చని ఎంపీడీవో హరికృష్ణసత్యరెడ్డి తెలిపారు. మండల ఎంపీడీవో కార్యాలయంలో నులిపురుగుల నివారణ దినోత్సవ పోస్టర్లను వైద్య సిబ్బంది, ఎంపీవో ఆవిష్కరించారు. మండలంలోని 41 ప్రభుత్వ, 12ప్రైవేట్, 2 కళాశాలల్లో ఈనెల 17వ తేదీన 1 నుంచి 19సంవత్సరాల పిల్లలకి ఆల్బెండజోల్ 400ఎంజీ మాత్రలు పంపిణీ చేయనున్నట్లు తెలిపారు. వైద్య అధికారి సురేంద్ర, ఎంఈవో నాయక్, సిబ్బంది పాల్గొన్నారు.

ఆదిత్యలో ముగిసిన ఐవోటీ శిక్షణ

గండేపల్లి, న్యూస్‌టుడే: గండేపల్లి మండలం సూరంపాలెం ఆదిత్య విశ్వవిద్యాలయంలో గత కొన్ని రోజులుగా నిర్వహిస్తున్న ఐవోటీ శిక్షణ శిబిరం శుక్రవారంతో ముగిసినట్లు డిప్యూటీ ప్రోచాన్సలర్ శ్రీనివాసరెడ్డి తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఏపీ నైపుణ్యాభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో కంప్యూటర్ సైన్స్ విద్యార్థులకు ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్‌పై అవగాహన కల్పించినట్లు తెలిపారు.

సాంకేతిక సమస్యలు పరిష్కరించాలి

తుని, న్యూస్‌టుడే: భవన నిర్మాణ ప్లాన్లకు సంబంధించి ప్రభుత్వం కొత్తగా ప్రవేశపెట్టిన డీపీఎంఎస్ 2.0 నివిట్ సాఫ్ట్‌వేర్‌లోని సాంకేతిక సమస్యలను త్వరగా పరిష్కరించాలని తుని ఇంజినీర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు కె.రామకృష్ణ విజ్ఞప్తి చేశారు. గత రెండు, మూడు నెలలుగా పెద్ద సంఖ్యలో ప్లాన్‌లు పెండింగులో ఉండిపోవడంతో భవన నిర్మాణదార్లు ఇబ్బందులు పడుతున్నారన్నారు. కొంత మంది ఇంజినీర్లకు లాగిన్‌లో సమస్యలు వస్తున్నాయన్నారు. ఈ విషయమై పురపాలక ఉన్నతాధికారులు, ప్రభుత్వం స్పందించి చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు.

రమణయ్యపేట-జె.అన్నవరం రోడ్డుకు మోక్షం

ఏలేశ్వరం, న్యూస్‌టుడే: ఎదురుచూపులు, ఆందోళనలకు తెరదించుతూ రమణయ్యపేట నుంచి జెన్నవరం అన్నవరం రోడ్డు పనులు ముమ్మరంగా జరుగుతున్నాయి. కాకినాడ, పోలవరం జిల్లాలను కలిపే 10 కి.మీ పొడవున ఉండే ఈ రోడ్డు నిర్మాణానికి రూ. 12కోట్లు ఎన్‌డీబీ నిధులు విడుదలయ్యాయి. ఏళ్ల తరబడి అధ్వానంగా, రాకపోకలకు నరకంగా ఉన్న ఈ రహదారి అభివృద్ధికి ఐదేళ్ల ప్రజలు ఆందోళన చేశారు. సాంకేతిక కారణాల వల్ల పనుల్లో జాప్యం జరిగా.. అన్నింటినీ సరిచేసి పనులు చేపట్టారు. కూటమి ప్రభుత్వం వచ్చాక ప్రతి రహదారి బాగుపడుతోందని ఎంపీపీ గొల్లపల్లి బుజ్జి అన్నారు. రోడ్డు పనులు నాణ్యతను గ్రామస్థులతో కలిసి శుక్రవారం పరిశీలించారు.

రహదారి పనులు పరిశీలిస్తున్న నాయకులు

అభివృద్ధి పనులకు శంకుస్థాపన

గండేపల్లి: కూటమి ప్రభుత్వంలో ప్రతి గ్రామంలో సీసీ రోడ్లు వేస్తామని రాష్ట్ర కమ్మకార్పొరేషన్ డైరెక్టర్ పోతుల మోహనరావు అన్నారు. గండేపల్లిలో రూ.30లక్షల నిధులతో సీసీ రోడ్డు శంకుస్థాపన చేశారు. ఈ గ్రామపార్టీ అధ్యక్షుడు బొల్లంరెడ్డి రామకృష్ణ, వీర్ల సుబ్బరాజు పాల్గొన్నారు.

శంకుస్థాపనలో కమ్మకార్పొరేషన్ డైరెక్టర్ మోహనరావు, నాయకులు

ఎన్నికైన సభ్యులు

యునైటెడ్ పాస్టర్స్ నూతన కార్యవర్గం

తుని పట్టణం, న్యూస్‌టుడే: యునైటెడ్ పాస్టర్స్ ఫెలోషిప్ కొత్త కార్యవర్గం ఎన్నిక శుక్రవారం జరిగింది. 2026-28కి అధ్యక్షుడిగా కె.రాజబాబు, ఉపాధ్యక్షుడిగా బి.దానియేల్, కార్యదర్శిగా కె.జేమ్స్, కోశాధికారిగా కె.కిషోర్, సహకోశాధికారిగా ఎం.శ్యామ్‌కుమార్‌లను సభ్యులు ఎన్నుకున్నారు. సంఘ పెద్దలు రాజ్ భూషణ్ కిషోర్, ఎస్.జాన్ ఆనంద్, వి.ప్రసాద్‌బాబు తదితరుల ఆధ్వర్యంలో ఈ ఎన్నిక ప్రక్రియ నిర్వహించారు.

సగర సంఘీయులను ఆదుకోవాలని వినతి

కిర్లంపూడి: సగర సంఘీయులను గుర్తించి ప్రభుత్వం ఆదుకోవాలని రాష్ట్ర సగర సంఘం మాజీ అధ్యక్షుడు మలికే సత్యనారాయణ కోరారు. వేలంకలో సంఘ నాయకులు శుక్రవారం సమావేశమయ్యారు. గ్రామంలోని భగీరథుని విగ్రహానికి పూలమాలలు వేశారు. నాయకులు మలికే సత్యనారాయణ, ఉమ్మడి జిల్లా సంఘం అధ్యక్షుడు గుర్రం మహాలక్ష్మి, జిల్లా సంఘం రాజకీయ వ్యవహారాల కమిటీ ఛైర్మన్ ఏపూరి శ్రీనివాసరావు తదితరులు మాట్లాడారు.

ట్రామా కేర్ కేంద్రం ఏర్పాటు చేయాలి: ఎమ్మెల్యే నెహ్రూ

జగ్గంపేట గ్రామీణం, కిర్లంపూడి, న్యూస్‌టుడే: జాతీయ రహదారిపై జరుగుతున్న ప్రమాదాల్లో గాయపడుతున్న బాధితులకు తక్షణ వైద్య సేవలు అందుబాటులో ఉండేలా ట్రామా సెంటర్ ఏర్పాటుకు చర్యలు తీసుకోవాలని జగ్గంపేట ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ అసెంబ్లీలో శుక్రవారం మాట్లాడారు. ఈ అసెంబ్లీ శీతాకాల సమావేశాల్లో పాల్గొన్న ఆయన రెండు అంశాలను ప్రస్తావించారు. జాతీయ రహదారిపై కనీసం యాభై కిలో మీటర్లలో ఒక్కటైనా ట్రామా సెంటరు ఉండేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని కోరారు. తుని, రాజమహేంద్రవరంలలో తప్ప మధ్యలో మరెక్కడా ట్రామా కేర్ లేదన్నారు. జగ్గంపేటలో ఏర్పాటుచేసిన ఐటీఐ కేంద్రానికి సొంత భవనం నిర్మించేందుకు నిధులు మంజూరు చేయాలని ఎమ్మెల్యే నెహ్రూ ముఖ్యమంత్రి చంద్రబాబుకు వినతి అందించారు.

సీఎంతో మాట్లాడుతున్న ఎమ్మెల్యే నెహ్రూ

కె.ఎ.మల్లవరంలో వైద్యశిబిరం

కోటనందూరు, న్యూస్‌టుడే: కె.ఎ.మల్లవరంలో పీహెచ్‌సీ వైద్యుల ఆధ్వర్యంలో శుక్రవారం వైద్య శిబిరం నిర్వహించారు. వృద్ధులు, మహిళలకు వైద్య పరీక్షలు నిర్వహించి మందులు అందించారు. సీజనల్ వ్యాధుల పట్ల తీసుకోవాల్సిన జాగ్రత్తలను సూచించారు. ఆరోగ్య సహాయకుడు అప్పలనాయుడు ఏర్పాట్లు పర్యవేక్షించారు. ఎంఎల్‌హెచ్‌పీలు, ఆశా కార్యకర్తలు పాల్గొన్నారు.

గుంతల దారితో ఇక్కట్లు

అన్నవరం-తొండంగి ప్రధాన రహదారి గుంతలతో ప్రమాదకరంగా ఉంది. ప్రధాన రోడ్డుకావడంతో నిత్యం వేలల్లో వాహనాలు, పాఠశాల బస్సులు రాకపోకలు సాగిస్తాయి. రాత్రి సమయాల్లో గుంతలు కనిపించక ద్విచక్రవాహనదారులు ప్రమాదాల బారిన పడుతున్నారు. అధికారులు స్పందించి రోడ్డుకు మరమ్మతులు చేపట్టాలని కోరుతున్నారు. – న్యూస్‌టుడే, తొండంగి

దోమలు రాకుండా చర్యలు

దోమల నుంచి ప్రజలకు ఇబ్బందులు రాకుండా చర్యలు తీసుకుంటున్నట్లు పంచాయతీ కార్యదర్శి తరంగణి అన్నారు. గండేపల్లి మండలం జడ్.రాగంపేట గ్రామంలో సర్పంచి కందుల చిట్టిబాబు, కార్యదర్శి తరంగణి దోమల మందు పిచికారి నిర్వహించారు. గ్రామంలో అన్ని మురుగు కాలువల్లోనూ మందు పిచికారి చేసినట్లు తెలిపారు. – న్యూస్‌టుడే, గండేపల్లి

మట్టిదిబ్బలతో అవస్థలు

తుని పురవీధుల్లో ఎక్కడ పడితే అక్కడ మట్టి దిబ్బలు దర్శనమిస్తున్నాయి. పెంటకోట రోడ్డు, జీఎన్‌టీ రోడ్డు, సీతారాంపురం తదితర ప్రాంతాల్లో రోడ్లకు ఇరువైపులా భవన శిథిలాలు, మట్టి, ఇసుక వంటివి వేసి వదిలేశారు. దీంతో పాదచారులు, వాహనదారులు రాకపోకలు సాగించేందుకు ఇబ్బందులు పడుతున్నారు. తక్షణం పురపాలక అధికారులు చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు. –న్యూస్‌టుడే, తుని

ప్రమాదకరంగా విద్యుత్తు నియంత్రిక

గండేపల్లి మండలం మల్లేపల్లిలో ఏర్పాటు చేసిన ఫ్యూజ్ బాక్సులు, విద్యుత్తు నియంత్రిక ప్రమాదకరంగా ఉన్నాయి. చేతికందే ఎత్తులో ఉండడంతో చిన్నారులు ప్రమాదాల బారిన పడే అవకాశముందని గ్రామస్థులు చెబుతున్నారు. కొత్తూరు, పాతూరు సెంటర్లలో సైతం ఇదే పరిస్థితి నెలకొనడంతో స్థానికులు అసహనం వ్యక్తం చేస్తున్నారు. విద్యుత్తు నియంత్రిక చుట్టూ రక్షణ గోడలు ఏర్పాటు చేయాలని వారంతా కోరుతున్నారు. –న్యూస్‌టుడే, గండేపల్లి

పొగతో ఉక్కిరిబిక్కిరి

చామవరం నుంచి హంసవరం వెళ్లే రోడ్డు పక్కన చెత్త కుప్పలుగా దర్శనమిస్తుంది. దాన్ని తొలగించకుండా నిత్యం నిప్పు పెడుతుండడంతో వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు. పెద్దఎత్తున పొగ కమ్మేయడంతో ఎదురుగా వచ్చే వాహనాలు కనిపించక ప్రమాదాల బారిన పడుతున్నారు. ఇప్పటికైనా అధికారులు చొత్తను తొలగించే ఏర్పాటు చేయాలని ప్రయాణికులు కోరుతున్నారు. – న్యూస్‌టుడే, తునిగ్రామీణం

19న ఏవీనగరం

ఆలయాన్ని స్వీకరించనున్న తితిదే

తొండంగి, న్యూస్‌టుడే: ఏవీనగరంలో కొలువైన శ్రీదేవి, భూదేవి సమేత కల్యాణ వేంకటేశ్వరస్వామి ఆలయాన్ని మాజీ ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు 2016లో నిర్మించారు. ఆనాటి నుంచి ఇప్పటి వరకు ఆలయంలో నిత్యం పూజలు, కల్యాణాలు, వార్షిక మహోత్సవాలు వారి ఆధ్వర్యంలో నిర్వహించారు. నిర్మాణదాతల విన్నపం మేరకు ఈ ఆలయాన్ని తితిదే స్వీకరించనుందని ఇటీవల ప్రకటించింది. ఈ నెల 19 న ఆలయ నిర్మాతలు యనమల రామకృష్ణుడు, విజయలక్ష్మి దంపతుల ఆధ్వర్యంలో తిరుమల తిరుపతి దేవస్థానం స్వీకరించనున్నట్లు నిర్వాహకులు తెలిపారు

ప్రతిభావంతులకు ఆర్థిక సహాయం

శంఖవరం, న్యూస్‌టుడే: మండలంలోని పదో తరగతి ఫలితాల్లో ఉత్తమ ప్రతిభ కనపరిచిన విద్యార్థులకు ఆర్థిక సహాయం అందజేస్తామని రైల్వేడివిజన్ మెంబర్, జనసేన నాయకుడు గొర్లి నాగేశ్వరరావు శుక్రవారం ఓ ప్రకటన విడుదల చేశారు. మండలంలో మొదటి ముగ్గురికి రూ.10,000, 7,500, 5,000లు చొప్పున అందిస్తామన్నారు.

పరిశుభ్రతతోనే ఆరోగ్యం

కోటనందూరు: మండలలోని పలు గ్రామాల్లో ఫ్రైడే - డ్రైడే సందర్భంగా వైద్య సిబ్బంది శుక్రవారం ప్రదర్శనలు నిర్వహించారు. వ్యక్తిగత శుభ్రతతో పాటు పరిసరాలు శుభ్రంగా ఉంటేనే ఆరోగ్యంగా ఉంటారని ప్రజలకు వివరించారు. పరిసరాల్లో నీరు నిలిచిపోకుండా చర్యలు తీసుకోవాలని సూచించారు. హెల్త్ అసిస్టెంట్లు, ఏఎన్ఎంలు, ఆశా కార్యకర్తలు పాల్గొన్నారు.

విద్యార్థులకు క్రీడా కిట్లు

సామర్లకోట: బీబీఆర్ ఉన్నత పాఠశాలలో ప్రధానోపాధ్యాయురాలు లలితామాణిక్యాంబ శుక్రవారం రూ.10 వేలతో విద్యార్థులకు స్పోర్ట్స్ కిట్లు, బ్యాడ్మింటన్ రాకెట్లు అందజేశారు. ఆమె మాట్లాడుతూ విద్యార్థులు చదువుతో పాటు క్రీడల్లో రాణిస్తే శారీరక, మానసిక ఆరోగ్యం బాగుంటుందన్నారు. పీడీ వెంకటేశ్వర్లు, సత్యనారాయణ, నాగదేవి, త్రిమూర్తులు తదితరులు పాల్గొన్నారు.

‘ధన్యవాదాలు సీఎం సార్’

తుని పట్టణం, న్యూస్‌టుడే: తమ ఇబ్బందులు గుర్తించి ముఖ్యమంత్రి చంద్రబాబు గౌరవేతనం పెంచడం, ఆటోమెటిక్ స్లాబ్ అప్‌గ్రేడేషన్ చేయాలని నిర్ణయించడం శుభ పరిణామమని 108 సిబ్బంది హర్షం వ్యక్తం చేశారు. తునిలో సిబ్బంది కె. నాగేంద్ర, టి.గణేష్, ఈఎంటీలు పి. రమణబాబు, ఎ.అరుణ ప్లకార్డులు చేతపట్టి ‘థ్యాంక్యూ సీఎం సార్’ అంటూ నినాదాలు చేశారు.

తునిలో 108 సిబ్బంది ఇలా..

ప్రత్తిపాడు, ఏలేశ్వరం : వేతనాలు పెంపుపై 108 వాహన సిబ్బంది ముఖ్యమంత్రికి కృతజ్ఞతలు తెలుపుతూ ప్రత్తిపాడు, ఏలేశ్వరంలో శుక్రవారం ప్రదర్శన నిర్వహించారు. రూ. రెండు వేలు పెంచడంతో పాటు ఐదు, పది సంవత్సరాల సర్వీసు ఉన్నవారికి ఆటోమేటిక్ స్లాబ్ అప్‌గ్రేడేషన్ చేయాడం వల్ల తమకు ఆర్థికంగా మరింత వెసులుబాటు అవుతుందని పేర్కొన్నారు. ఏపీ 108 సర్వీసెస్ కాంట్రాక్ట్ ఎంప్లాయిస్ యూనియన్ పిలుపు మేరకు ఈఎంటీ, పైలెట్‌లు ‘థాంక్యూ సీఎం’ అంటూ ప్రదర్శన చేశారు. ఈఎంటీ విద్యాసాగర్, నవ్యమాధవి, పైలెట్లు సత్యనారాయణ, ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.

ప్రత్తిపాడులో ధన్యవాదాలు తెలుపుతూ ప్రదర్శన

సమస్యల పరిష్కారానికే ప్రజావేదిక

జగ్గంపేట గ్రామీణం, న్యూస్‌టుడే: గ్రామాలలో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను తెలుసుకొని పరిష్కరించేందుకు ప్రజావేదిక ఉపయోగపడుతుందని మండల తెదేపా అధ్యక్షుడు జీను మణిబాబు అన్నారు. గుర్రంపాలెం గ్రామంలో సచివాలయం వద్ద శుక్రవారం ప్రజావేదిక నిర్వహించి ప్రజల నుంచి అర్జీలను స్వీకరించారు. గ్రామాలలో ప్రజలు తమ సమస్యలను అధికారుల దృష్టికి తీసుకువస్తే పరిశీలించి పరిష్కారానికి చర్యలు తీసుకుంటామన్నారు. తెదేపా రాష్ట్ర కార్యదర్శి ఎస్‌వీఎస్ అప్పలరాజు, దేవరపల్లి మూర్తి, దాట్ల సూరిబాబురాజు, పడాల రాంబాబు, బాలాజీ, రాంబాబు తదితరులు పాల్గొన్నారు.

ప్రజల నుంచి అర్జీలు స్వీకరిస్తున్న జీను మణిబాబు

క్వారీ లారీలతో బేజారు

ప్రత్తిపాడు, న్యూస్‌టుడే: ప్రత్తిపాడు లంపకలోవ మధ్య క్వారీలారీల రవాణా జనాన్ని కంగారుపెట్టిస్తోంది. మితిమీరిన వేగంతో మట్టి, లాటరైట్, రాయి తరలించే లారీలు రేయింబవళ్లు తిరుగుతున్నాయి. మండలంలోని లంపకలోవ, పెదశంకర్లపూడి తదితర గ్రామాల ప్రజలు రాత్రివేళల్లో లంపకలోవ రోడ్డులో వెళ్లడానికి తీవ్ర ఇబ్బంది పడుతున్నారు. ఎదురుగా, వెనుక నుండి వచ్చే టిప్పర్లను తప్పించే క్రమంలో ద్విచక్రవాహన చోదకులు తడబడుతున్నారు. ఈ దారిలో వెళ్తున్న ఓ జంట క్వారీలారీల దీపాల వెలుగుకు తడబడి అదుపుతప్పి పడిపోయిన ఘటన శుక్రవారం రాత్రి జరిగింది. దీంతో క్వారీ లారీలను నిలిపివేసి గ్రామస్థులు కాసేపు ఆందోళన చేశారు.

సత్యదేవునికి లక్ష పుష్పార్చన

ఏలేశ్వరం, న్యూస్‌టుడే: అన్నవరం దేవస్థానం దత్తత దేవాలయంలోని సత్యనారాయణస్వామికి శుక్రవారం జన్మనక్షత్ర పూజలు వైభవంగా నిర్వహించారు. స్వామి వారికి అభిషేకాలు అనంతరం లక్ష పుష్పాలతో అర్చన జరిగింది. ఎం.సత్తిరెడ్డి, ఆనందరెడ్డి, వెంకటరమణ, ఎం.శ్రీను దంపతులచే అర్చకులు ఈ విశేషపూజ చేయించారు.

ఏలేశ్వరంలోని సత్యదేవునికి పుష్పార్చన

వైభవంగా స్వామివారి దివ్యకల్యాణం

ప్రత్తిపాడు : శివరాత్రి ఉత్సవాల్లో భాగంగా ప్రత్తిపాడులో వేంచేసి ఉన్న శ్రీఅన్నపూర్ణ సమేత విశ్వేశ్వరపంచాయతన దేవస్థానంలో స్వామివారి దివ్యకల్యాణం శుక్రవారం రాత్రి వైభవంగా జరిగింది.

కె.ఎ.మల్లవరంలో ఊరేగింపు మహోత్సవంలో భక్తజనం

అడవి రాజులబాబు జాతర

కోటనందూరు, ప్రత్తిపాడు, రౌతులపూడి : కోటనందూరు మండలంలోని కె.ఎ.మల్లవరంలో అడవి రాజులబాబు జాతర శుక్రవారం వైభవంగా నిర్వహించారు. చుట్టుపక్కల ప్రాంతాల నుంచి భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చి ఊరేగింపుల మహోత్సవంలో పాల్గొన్నారు. కాకినాడ పార్లమెంట్ తెదేపా అధికారి ప్రతినిధి గాడి రాజుబాబు స్వామివారిని దర్శించుకున్నారు.

● పెద్దిపాలెం గ్రామంలో కొండ రాజులబాబు పండగ జరిగింది.

● రౌతులపూడి మండలంలోని బీబీపట్నంలో శుక్రవారం రాజులబాబు పండగ సందడి నెలకొంది. గ్రామశివారున గ్రామ పెద్దలు, ప్రజల ఆధ్వర్యంలో పండగ నిర్వహించారు.

పరిశ్రమలో దారాలు పరిశీలిస్తున్న పిల్లలు, ఉపాధ్యాయులు

విద్యార్థుల వైజ్ఞానిక యాత్ర

శంఖవరం, న్యూస్‌టుడే: పీఎంశ్రీ క్షేత్రస్థాయి పర్యటనలో భాగంగా శంఖవరంలోని ఉన్నత పాఠశాల విద్యార్థులు, ఉపాధ్యాయులు శుక్రవారం విద్య, వైజ్ఞానిక యాత్రకు వెళ్లారు. రావికంపాడులోని టెక్స్‌టైల్ కార్మాగారం, చేబ్రోలులోని పట్టుపురుగుల పరిశ్రమ కేంద్రాలను సందర్శించారు. ముడిసరకు, తయారీవిధానం, పట్టుపురుగుల పెంపకం, పట్టుగూళ్లపై పరిశీలన వివరాలు తెలిపారు. ప్రధానోపాధ్యాయుడు జగ్గారావు, ఉపాధ్యాయులు మణికంఠ, పార్వతి, మాధురి తదితరులు పాల్గొన్నారు.

కరపలో అగ్నిప్రమాదం

కరప: కరపలోని అగ్నికుల క్షత్రియపేటకు చెందిన పట్టా విష్ణు కుటుంబసభ్యులు శుక్రవారం సాయంత్రం వంటకు గ్యాస్ స్టౌ వెలిగించగా ఒక్కసారిగా మంటలు ఎగసిపడటంతో ఇల్లు కాలిపోయింది. అంతా బయటకు పరుగుతీయడంతో ప్రాణనష్టం తప్పింది. సుమారు రూ.5 లక్షలు నష్టం వాటిల్లిందని లబోదిబోమంటున్నారు. వీఆర్వో వెంకటరమణ వివరాలు సేకరించారు.

చమురు లారీ స్వాధీనం

ప్రత్తిపాడు, న్యూస్‌టుడే: జాతీయ రహదారిపై ఎటువంటి అనుమతులు లేకుండా చమురు రవాణా చేస్తున్న లారీని ప్రత్తిపాడు పోలీసులు శుక్రవారం రాత్రి స్వాధీనం చేసుకున్నట్లు తెలిసింది. యానాం నుంచి రవాణా అవుతున్నట్లు అందిన సమాచారంతో పోలీసులు తనిఖీ చేసి పట్టుకున్నట్లు చెబుతున్నారు. వాహనాన్ని వదిలిపెట్టి చోదకుడు పరారయ్యాడని.. 1000 లీటర్ల పైనే చమురు ఉంటుందని సమాచారం.

ముద్రగడను కలిసిన మాజీ స్పీకర్

కిర్లంపూడి, న్యూస్‌టుడే : రాష్ట్ర మాజీ స్పీకర్ తమ్మినేని సీతారామ్, జైభీమ్ పార్టీ అధ్యక్షుడు జడ శ్రావణ్ కుమార్ కిర్లంపూడిలో మాజీమంత్రి ముద్రగడ పద్మనాభరెడ్డిని శుక్రవారం మర్యాదపూర్వకంగా కలిశారు. అల్పాహారం అనంతరం రాజమహేంద్రవరంలో మాజీమంత్రి అంబటి రాంబాబును కలిసేందుకు వెళ్లారు. ఈసందర్భంగా తమ్మినేని మాట్లాడారు. వైకాపా కోఆర్డినేటరు ముద్రగడ గిరిబాబు ఇతర నాయకులు పాల్గొన్నారు.

(c) eenadu

మోగింది విజయనగారా



హంపీ ఉత్సవాలను ఢంకా మోగించి ప్రారంభిస్తున్న ముఖ్యమంత్రి సిద్ధరామయ్య, మంత్రులు జమీర్ అహ్మద్, హెచ్‌కే పాటిల్, శివరాజ్ తంగడగి, భైరతి సురేశ్, ఎంపీ తుకారామ్, నటుడు శివరాజ్‌కుమార్

హొసపేటె, న్యూస్‌టుడే: ప్రపంచ ప్రఖ్యాత హంపీ ఉత్సవాలకు శుక్రవారం తెరలేచింది.. ముఖ్యమంత్రి సిద్ధరామయ్య నటుడు శివరాజ్‌కుమార్, మంత్రులతో కలిసి నగారా మోగించి లాంఛనంగా ఉత్సవాలకు శ్రీకారం చుట్టారు.. ఈ సందర్భంగా జరిగిన బహిరంగ సభలో సిద్ధరామయ్య ప్రసంగిస్తూ నవంబరు 3 నుంచి మూడు రోజుల పాటు మళ్లీ హంపీ ఉత్సవాలను ఆచరిస్తామని ప్రకటించారు. అన్ని విధాలుగా అనుకూలంగా ఉంటుందని మాజీ మంత్రి ఎం.పి. ప్రకాశ్ ఏటా నవంబరులో ఉత్సవాలను ఆచరించేవారు. కొన్ని కారణాలతో తేదీలు మారాయి. ఈసారి నవంబరులో ఉత్సవాలను ఆచరించి ఆ సంప్రదాయాన్ని కొనసాగిస్తామని తెలిపారు. మన కళలు, సంప్రదాయ, సంస్కృతులను ప్రపంచానికి పరిచయం చేయటానికి రాష్ట్రంలో ప్రతీ జిల్లాలోనూ ఆ జిల్లా ప్రాధాన్యతను చాటే ఉత్సవాలను ఆచరిస్తున్నామని చెప్పారు. రాష్ట్ర ప్రజలు సుఖశాంతులతో ఉండాలంటే ఇలాంటి కార్యక్రమాలు చాలా అవసరమన్నారు. బసవణ్ణ, అంబేడ్కర్ ఆశయాల ప్రకారం సమసమాజం నిర్మాణానికి పెద్దపీట వేస్తున్నామని సిద్ధు తెలిపారు. కార్యక్రమంలో మంత్రులు హెచ్.కె. పాటిల్, జమీర్ అహ్మద్‌ఖాన్, భైరతి సురేశ్, శివరాజ్ తంగడగి, ఎంపీలు ఇ.తుకారామ్, రాజేశేఖర్ హిట్నాళ్, ఎమ్మెల్యేలు గవియప్ప, శ్రీనివాస్, లతా మల్లికార్జున, కృష్ణానాయక్, నేమరాజ్ నాయక్, నాగేంద్ర, భరత్‌రెడ్డి, నాగరాజ్ ఐజీపీ డాక్టర్ హర్ష, జిల్లా పాలనాధికారి కవితా మన్నికేరి, నటుడు శివరాజ్‌కుమార్, అశ్విని పునీత్‌రాజ్‌కుమార్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు.

ఆనకట్టల భద్రత కట్టుదిట్టం

- అంతర్జాతీయ సదస్సులో ముఖ్యమంత్రి పిలుపు

ఈనాడు, బెంగళూరు : ఆనకట్టల భద్రత, నిర్వహణ ఏ ఒక్క శాఖ, ప్రభుత్వ బాధ్యతగా పరిగణించరాదు. జాతీయ భద్రతలో భాగంగానే ప్రతి రాష్ట్రంలోని జలాశయాలను పరిరక్షించాలని ముఖ్యమంత్రి సిద్ధరామయ్య ప్రతిపాదించారు. బెంగళూరులోని భారతీయ విజ్ఞానసంస్థలో ఆనకట్టల భద్రతపై శుక్రవారం నిర్వహించిన రెండు రోజుల అంతర్జాతీయ సదస్సును ప్రారంభించి మాట్లాడారు. నేడు జలాశయాలు రాష్ట్రాల మధ్య రాజకీయ సరిహద్దులుగా మారాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ ధోరణి జాతీయ భద్రతకు ముప్పు తెస్తుందని హెచ్చరించారు. ప్రజాస్వామ్య విధానంలో ఓ రాష్ట్రంలోని జలాశయాలను పరిరక్షించే బాధ్యత జాతీయ భద్రతలో భాగం కావాలని అభిప్రాయపడ్డారు. పరస్పర సహకారంతో నీటి సంరక్షణ విధానాలను అమలు చేయాలన్నారు. ఓ రాష్ట్రంలో ప్రత్యేక శాఖ మాత్రమే జలాశయాన్ని నిర్వహించాలన్న పరిమితులు చెరిగిపోవాలని సూచించారు.

జలాశయాల భద్రతపై బెంగళూరులో నిర్వహించిన కార్యక్రమంలో పాల్గొన్న కేంద్ర జలశక్తి శాఖ సహాయ మంత్రి రాజ్‌భూషణ్ చౌదరి, ముఖ్యమంత్రి సిద్ధరామయ్య, ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ తదితరులు

జాతీయ ప్రాధాన్యం..

ఆనకట్టల భద్రత జాతీయ ప్రాధాన్యం కావాలని ఉపముఖ్యమంత్రి డీకే శివకుమార్ ఇదే సందర్భంగా అన్నారు. ప్రపంచ బ్యాంకు సాయంతో 2012లోనే డ్యాముల పునరుద్ధరణ, అభివృద్ధి (డీఆర్‌ఐపీ) కార్యక్రమాలను కేంద్ర, రాష్ట్రాల భాగస్వామ్యంతో తయారు చేశారు. కర్ణాటక కూడా రెండు, మూడో డీఆర్‌ఐపీలను అమలు చేసి రూ.1,500 కోట్లతో 58 ఆనకట్టలను నిర్మించింది. క్రమంగా కేంద్రం..రాష్ట్రాల నీటి అవసరాలు తీర్చటంలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని ఆరోపించారు. కోటిన్నర జనసంఖ్య ఉన్న బెంగళూరుకు మేకెదాటుతో తాగునీరు, 400 మెగావాట్ల విద్యుత్తు తయారు చేసే వీలుందన్నారు. కృష్ణ ఎగువ ప్రాజెక్టు మూడో దశలో 1.72 లక్షల ఎకరాల భూమికి నీరు అందించటం రూ.1.7 లక్షల కోట్ల పరిహారాన్ని ప్రకటించినట్లు డీకే శివకుమార్ గుర్తు చేశారు. జాతీయ ఆనకట్టల భద్రత సంస్థ (ఎన్‌డీఎస్‌ఏ)తో ప్రతి జలాశయానికి 500 మీటర్లను సంరక్షిత వలయంగా గుర్తించాలి. భద్రత నియమాలతో పర్యాటకాన్ని అభివృద్ధి చేయాలని సూచించారు. కేంద్ర ప్రభుత్వం అనుమతిస్తే త్వరలో మేకెదాటు, ఎగువ కృష్ణ ప్రాజెక్టులు పూర్తి చేస్తామన్నారు. ఈ సదస్సులో కేంద్ర జల్‌శక్తి శాఖ సహాయ మంత్రి రాజ్ భూషణ్ చౌదరి, ప్రపంచ బ్యాంకు దక్షిణాసియా వలయ ఉపాధ్యక్షుడు జాన్స్ జట్ తదితరులు పాల్గొన్నారు.

పునర్నిర్మాణమే లక్ష్యం

మొత్తం 6,628 జలాశయాలున్న భారత్.. ప్రపంచంలో అతి ఎక్కువ జలాశయాలున్న మూడో దేశం. కన్నడనాట 231 జలాశయాలుండగా దేశంలో మనది ఆరో స్థానం. ఈ జలాశయాల్లో 70 శాతం కట్టడాలు నిర్మించి 25 ఏళ్లు దాటగా వీటిని పునరుద్ధరించాల్సిన సమయం వచ్చిందని ముఖ్యమంత్రి తెలిపారు. కాలం చెల్లిన ఆనకట్టలను ఆధునిక కట్టడాలుగా మార్చే వ్యవస్థలను వేగవంతం చేయాలన్నారు. భారత తొలి ప్రధాన మంత్రి జవహర్‌లాల్ నెహ్రూ ఈ జలాశయాలను ఆధునిక భారత దేవాలయాలుగా పిలిచారని గుర్తుచేశారు. దేశ వ్యవసాయ, పారిశ్రామిక రంగాల ప్రగతిలో జలాశయాల పాత్రను ప్రత్యేకంగా గుర్తించారన్నారు. నేడు జలాశయాల నిర్వహణ అంతా డిజిటలీకరణ కాగా జాతీయ మౌలిక సదుపాయాల భద్రత కోసం అమలు చేసే సైబర్ విధానాలు అనివార్యమన్నారు. తీవ్రవాదుల నుంచి ముప్పు పొంచి ఉన్న కారణంగా వీటి రక్షణకు కేంద్ర, రాష్ట్రాల సమన్వయం అవసరమన్నారు. జలాశయాలు, నదుల వాస్తవ స్థితిని జాతీయ స్థాయి డేటా షేరింగ్, దౌత్య విధానాల్లో భాగంగా రాష్ట్రాలతో పంచుకోవాలని కేంద్రానికి ప్రతిపాదించారు. సైన్స్, ఇంజినీరింగ్, ఆర్థిక వ్యవస్థలతో పాటు స్థానిక సంస్థలు, సమాజమంతా ఉమ్మడి కార్యాచరణతో ఆనకట్ట రక్షించుకోవాలన్నారు.

విలాసమా.. విషాదమా..

హొసకోటె సమీపాన ఏడుగురి ప్రాణాలు గాలిలో కలిసిన ప్రాంతమిదీ..

ప్రమాదంలో నుజ్జయిన కారు

బెంగళూరు (రాజాజీనగర), న్యూస్‌టుడే : తల్లిదండ్రులు నిద్రపోయాక ఆ 17 ఏళ్ల యువకుడు బైకు తీసుకుని బయటకు వచ్చాడు. తనతో చదువుతున్న విద్యార్థినికి సందేశాన్ని పంపించి ఇంటి నుంచి బయటకు పిలిపించుకున్నాడు. తన బైకుపై ఎక్కించుకుని ఇందిరానగర డబుల్ రోడ్డులో వీలింగ్ చేస్తూ వెళుతున్న సమయంలో వెనుక కూర్చున్న ఆ బాలిక కింద పడిపోయింది. తలకు శిరస్త్రాణం లేకపోవడం, వేగంగా కిందపడడంతో తలకు తీవ్ర గాయాలై అక్కడికక్కడే మరణించింది.

● ఇలా.. రహదారులపై ప్రమాదాలకు ప్రధాన కారణం అతివేగం. మరికొందరు మద్యం తాగి వాహనాలు నడపడం, ఇతరులతో పోటీ పడి వాహనాలు నడపడమే ప్రమాదాలకు కారణమవుతోంది. తాజా వివరాల్లోకి వస్తే.. బెంగళూరు నివాసి అశ్విన్ కూడా అర్ధరాత్రి దాటిన అనంతరం తమ ఖరీదైన కారును బయటకు తీసి, స్నేహితులను పోగేసుకుని హొసకోటె వరకు వెళ్లాడు. వెనక్కు తిరిగి వస్తున్న సమయంలో ఎదురుగా బైకును ఢీకొట్టి గగన్ (26) అనే యువకుడి ప్రాణాలు పోగొట్టాక.. కారుపై నియంత్రణ కోల్పోయాడు. వరుసగా వాహనాలను ఢీకొడుతూ మృత్యు గంట మోగించాడు. కారులో ఆరుగురు బాలలూ అక్కడికక్కడే విగతజీవులయ్యారు. బాలలకు వాహనాలు ఇస్తే వారి తల్లి లేదా తండ్రి కారాగారానికి వెళ్లేలా చట్టంలో సవరణ చేసినా ఎవరూ మాట వినడం లేదు. ఒక్కగానొక్క కొడుకు అడిగాడని, కొనివ్వకపోతే అఘాయిత్యానికి పాల్పడతాడన్న భయంతోనే ఎక్కువ మంది బైకులు కొనిస్తున్నామని ఇప్పటి వరకు దొరికిపోయిన బాలల కుటుంబ సభ్యులు న్యాయస్థానాల ముందు అంగీకరించారు. ఉన్న కుమారుడు చేతికి అందివస్తున్న సమయంలో కన్నుమూస్తే తల్లిదండ్రుల కడుపుకోత వర్ణనాతీతం. అర్ధరాత్రి దాటిన అనంతరం రహదారులపై వీలింగ్, డ్రాగ్ రేసులు, జాలీ రైడ్లకు వెళ్లేవారిని గుర్తించేందుకు నగర పరిధిలో కృత్రిమ మేధస్సుతో పని చేసే సీసీ కెమెరాలను ఏర్పాటు చేశారు. జాతీయ రహదారులపై పెట్రోలింగ్ వాహనాల సంఖ్యను పెంచారు. వారి కళ్లుగప్పి కొందరు ఇలా జాలీరైడ్లకు వెళ్లి ప్రాణాలు పోగొట్టుకుంటున్నారు.

● మరో యువకుడు షాహిద్ కథ భిన్నం. అమ్మానాన్నలను వేధించి, పోరు పెట్టి బైకు కొనుక్కున్నాడు. ఖరీదైన బైకులు కొనుక్కున్న యువకులతో స్నేహం కుదిరింది. రాత్రుళ్లు రహదారులు ఖాళీ అయిన అనంతరం డ్రాగ్ రేసులు, వీలింగ్ పోటీలు పెట్టుకునేవారు. నైస్ రోడ్డులో ఇలా వీలింగ్ చేస్తూ ప్రమాదం బారినపడి మరణించాడు.

గగన్‌కు చెందిన బైకు.. ఇదీ

అశ్విన్ నాయర్

ఆస్తులకు రక్షణ

బెంగళూరు నగరంలో వివిధ సందర్భాల్లో చోరీ, దోపిడీకి గురైన బంగారు నగలు, విలువైన వస్తువులను స్వాధీనం చేసుకున్న పోలీసులు.. వాటిని సొంతదార్లకు చేర్చడానికి మల్లేశ్వరం క్రీడామైదానంలో ప్రత్యేక కార్యక్రమాన్ని నిర్వహించారు. కనీసం రూ.2 కోట్ల విలువచేసే ఈ సొత్తును పోగొట్టుకున్న వారిలో ఓ బాధితుడికి అందిస్తున్న నగర కొత్వాల్ సీమంత్ కుమార్ సింగ్ తదితరులు

- న్యూస్‌టుడే, యలహంక

ఉద్యమ కెరటం

రైతు నాయకుడు ప్రొఫెసర్ ఎండీ నంజుండస్వామి జయంతి శుక్రవారం నిర్వహించారు. అన్నదాతలకు మద్దతుగా ఆయన సాగించిన పోరాటాలను పలువురు మననం చేసుకున్నారు. బెంగళూరులోని నంజుండస్వామి విగ్రహం వద్ద నివాళులర్పిస్తున్న వాటాళ్ పక్ష నేత వాటాళ్ నాగరాజు, ఇతర రైతు నాయకులను చిత్రంలో చూడొచ్చు.

- న్యూస్‌టుడే, బెంగళూరు

కళల తోరణం

బెంగళూరు నయన సభాభవనంలో శుక్రవారం వివిధ సాంస్కృతికోత్సవాలను డోలు మోగించి ప్రారంభిస్తున్న కన్నడ, సాంస్కృతిక శాఖ మంత్రి శివరాజ్ తంగడగి. రాష్ట్ర వ్యాప్తంగా కదలివచ్చిన కళాకారులు ఈ వేదికపై వివిధ నృత్యరూపకాలను ఆవిష్కరించారు.

- న్యూస్‌టుడే, బెంగళూరు

సిద్ధు, డీకే ప్రత్యక్ష పోరు

ఈనాడు, బెంగళూరు : కన్నడనాట ఆరు నెలలుగా నాయకత్వ మార్పుపై వదంతులు చెలరేగుతున్నా ముఖ్యమంత్రి సిద్ధరామయ్య, ఉపముఖ్యమంత్రి డీకే శివకుమార్ తమకేమీ పట్టనట్లే వ్యవహరించేవారు. ఓ వైపు వీరిద్దరి మద్దతుదారులు బహిరంగ వ్యాఖ్యలతో కలకలం రేపినా వారి నోళ్లు మూయించేలా మాట్లాడేవారు. మా మధ్య ఎలాంటి గందరగోళం లేదని విధానసభలోనూ ప్రకటించారు. ఇక వేదికలపై పరస్పరం కరచాలనం చేసుకుంటూ, సన్మానాలతో మర్యాద పాటించేవారు. శుక్రవారం వీరిద్దరి మధ్య భిన్నాభిప్రాయాలు ఐఐఎస్‌సీ వేదికపై ప్రస్ఫుటమయ్యాయి. ఆనకట్టల భద్రతపై అంతర్జాతీయ సదస్సు వేళ ముఖ్యమంత్రి, ఉపముఖ్యమంత్రులు దాదాపు అర్ధ గంటకు పైగా వేదికపై ఉన్నా పరస్పరం పలుకరించుకోలేదు. సభా నియమాల ప్రకారం పరస్పరం సన్మానించుకున్నా మిగిలిన సమయంలో ఇద్దరూ బిగుసుకుపోయినట్లే కనిపించారు. తాజాగా దిల్లీకి వెళ్లిన డీకే శివకుమార్ తన చివరి ప్రయత్నంగా రాహుల్‌గాంధీ, సోనియాగాంధీ, మల్లికార్జున ఖర్గే వంటి అగ్రనేతలతో చర్చించినా నాయకత్వ మార్పుపై స్పష్టత దొరకలేదని తెలుస్తోంది. ఆ కారణంగానే డీకే శివకుమార్ అసహనంగా ఉన్నారని పార్టీ వర్గాల సమాచారం. కేరళ, తమిళనాడు, అసోం ఎన్నికల నేపథ్యంలో రాష్ట్రంలో మార్పునకు అధిష్ఠానం సుముఖంగా లేదని స్పష్టమవుతోంది. ఈ కారణంగా డీకే తన కల నెరవేరేందుకు మరింత సమయం వేచి ఉండాల్సి వస్తోంది. మరో వైపు రాఘవేంద్ర హిత్నాళ్, అశోక్ పట్టణ్, కె.హరిష్ వంటి ఎమ్మెల్యేలు సిద్ధరామయ్య నాయకత్వంపై బహిరంగంగా మద్దతివ్వటం డీకే శిబిరాన్ని ఆందోళనలో పడేసే అంశం.

బెంగళూరులో శుక్రవారం నాటి ఓ వేదికపై సిద్ధు- డీకే ఎవరికి వారే

డబ్బు ఇవ్వలేదని తల్లిదండ్రుల హత్య

బెంగళూరు (రాజాజీనగర), న్యూస్‌టుడే : తనకు రూ.4 లక్షలు ఇవ్వలేదని నవీన్ చంద్రభట్ (60), డాక్టర్ శ్యామల భట్ (55)లను వారి కుమారుడు రోహన్ చంద్రభట్ (33) గురువారం రాత్రి హత్య చేయడం కలకలం రేపింది. నౌకాదళం నుంచి నవీన్ చంద్రభట్ పదవీ విరమణ చేయగా, శ్యామల వైద్యురాలిగా పని చేస్తోంది. రోహన్ చంద్రభట్ అమెరికాలో ఇంజినీరింగ్, పీజీ పూర్తి చేసి కొన్ని రోజులు అక్కడే ఉద్యోగం చేశాడు. అతని సోదరి అమెరికాలోనే స్థిరపడగా, రెండేళ్ల కిందట భారత్‌కు తిరిగి వచ్చాడు. హెచ్‌ఏఎల్ ఠాణా పరిధి విజ్ఞాననగరలోని ఆదర్శ విస్టా అపార్ట్‌మెంట్ ఫ్లాట్‌లో తల్లిదండ్రులతో కలిసి ఉంటున్నాడు. అవివాహితునిగా ఉన్న అతను కొత్తగా అంకుర పరిశ్రమను ప్రారంభించేందుకు సన్నాహాలు చేసుకుంటున్నాడు. చేతిలో ఉన్న పని వదిలి, కొత్త వ్యాపారం ఎందుకని తల్లిదండ్రులు ఇద్దరూ అతన్ని మందలించారు. ఇంటికి వచ్చిన బంధువులు, పని మనిషి ముందు కూడా తనను తల్లిదండ్రులు అవమానిస్తున్నారని ఆగ్రహించి, వారిపై కత్తితో దాడి చేసి హత్య చేశాడు. తనకు పాలలో నిద్రమాత్రలు కలిపి ఇస్తున్నారని, అందరి ముందు దూషిస్తున్నారని అందుకే హత్య చేశానని చెప్పడంతో అతన్ని చికిత్స కోసం నిమ్హాన్స్‌కు పంపించామని డీసీపీ సైదులు అడావత్ తెలిపారు. అతని సోదరి అమెరికా నుంచి వస్తోందని, నిమ్హాన్స్‌లో వైద్యుల నివేదిక వచ్చిన అనంతరం తదుపరి విచారణ చేస్తామని ఆయన చెప్పారు.

బన్నేరుఘట్టలో చెలరేగిన చిరుత

బెంగళూరు (గ్రామీణం), న్యూస్‌టుడే : బన్నేరుఘట్ట జాతీయ ఉద్యానవనంలో పని చేస్తున్న శాంతప్ప అనే ఉద్యోగిపై ఒక చిరుత శుక్రవారం ఉదయం దాడి చేసింది. ముఖం, గొంతుకు గాయాలైన బాధితుడ్ని చికిత్స కోసం జిగణిలోని ఒక ప్రైవేటు ఆసుపత్రిలో చేర్పించారు. బోను వెలుపల శుభ్రం చేస్తున్న సమయంలో చిరుత దాడి చేసిందని అధికారులు తెలిపారు. బన్నేరుఘట్ట ఠాణా పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

చామరాజనగర జిల్లాలో..

● చామరాజనగర జిల్లా హనూరు తాలూకా మహాలింగనకట్టె గ్రామ నివాసి సిద్దేగౌడకు చెందిన పశువుల కొట్టంపై శుక్రవారం ఉదయం ఒక చిరుత దాడి చేసింది. రెండు మేకలను చంపిన చిరుత, మరికొన్నింటిపై దాడి చేసేలోగా అక్కడివారు అప్రమత్తమయ్యారు. ఆ అలికిడికి అక్కడి నుంచి వెళ్లిపోయింది. ఒక్కో మేకను రూ.18 వేలు చొప్పున విక్రయించేందుకు ఇప్పటికే తాను బయానా తీసుకున్నానని, వాటిలో రెండింటిని చిరుత చంపిందని సిద్దేగౌడ ఆక్రోశించారు. గ్రామస్థుల ఫిర్యాదుతో చిరుతను బంధించేందుకు అటవీశాఖ అధికారులు కార్యాచరణ చేపట్టారు.

జన్మనిచ్చిన అమ్మను మట్టిపాలు చేసింది

బెంగళూరు (గ్రామీణం), న్యూస్‌టుడే : నీ ఆర్థిక సమస్యలు తొలగాలంటే.. మీ అమ్మ చనిపోవాలని ఆన్‌లైన్‌లో ఒక జ్యోతిషుడు చెప్పిన మాట విని సుచిత్ర (33) అనే గృహిణి దారుణానికి తెగించింది. అతడి మాటలే వేదవాక్కుగా తల్లి పుష్పవతి (55)ని కడతేర్చిన ఘటన తుమకూరులో భయాందోళన సృష్టించింది. తుమకూరు శ్రీనగరలో సుచిత్ర తన భర్తతో కలిసి నివసిస్తోంది. ఆమె తల్లి పుష్పవతి అక్కడికి సమీపంలోని అనుపనహళ్లిలో ఉంటోంది. పుష్పవతి భర్త ఏడాదిన్నర కిందట అనారోగ్యంతో మరణించారు. ఆన్‌లైన్‌లో ఒక జ్యోతిషుడిని సంప్రదించగా.. మీ తల్లి చేతబడి చేయడంతోనే మీ నాన్న చనిపోయాడని చెప్పాడట. ఆమె చనిపోతేనే నీ ఆర్థిక సమస్యలు తొలుగుతాయని తేల్చడంతో.. భర్తతో కలిసి తల్లిని హత్య చేసిందని పోలీసులు తెలిపారు. బుధవారం రాత్రి హత్య చేయగా.. గురువారం రాత్రి ఈ విషయం వెలుగులోకి వచ్చింది. శుక్రవారం సుచిత్రను అరెస్టు చేసి, ఆమె భర్తను అదుపులోనికి తీసుకుని పోలీసులు విచారణ చేపట్టారు.

ఉద్యాననగరిలో ప్రేమపూల వాన!

బెంగళూరు (రామమూర్తినగర), న్యూస్‌టుడే : చాక్లెట్ డే, వాగ్దాన దినం (ప్రామిస్ డే), ఆలింగన వేడుక (హగ్ డే), మురిపాల ముద్దుల సందడి (కిస్ డే).. అన్నీ ముగిశాక. . ప్రేమ సంబరాలు మొదలయ్యాయి! శనివారమే ప్రేమికుల దినోత్సవం! ఉద్యాననగరిగా వినుతికెక్కిన బెంగళూరులో ప్రేమ పూలకు కొదవేలేదు. ఒకప్పుడు గ్రీటింగ్ కార్డులు, ప్రేమ లేఖలు ఇచ్చి తమ ప్రేమను వ్యక్తం చేసుకునే వారు. మారిన కాలానికి అనుగుణంగా ఎర్ర గులాబీలు, చాక్లెట్లు ఇచ్చి నచ్చిన వారు మెచ్చుకునేలా ప్రేమను వ్యక్తం చేస్తున్నారు. ఆనేకల్, నెలమంగల, బిడది, హొసకోటె, దొడ్డబళ్లాపుర, హొసూరు తదితర ప్రాంతాల్లో ఎర్రగులాబీ సాగు ఎక్కువ. ఆ ప్రాంతాల నుంచి దిగుమతి చేసుకునే పూలకు దేశ, విదేశాల్లో ఉన్న ఖ్యాతి వర్ణనాతీతం.

'చిత్ర' ప్రేమికులు.. సుమలత- అంబరీశ్!

ఏడడుగుల సంబంధం..

ప్రేమికుల రోజుకు కన్నడనాట విపరీతమైన ఆదరణకు కొన్ని కారణాలున్నాయి. అందులో కీలకం.. చందనసీమలో పలువురు ప్రముఖులు ప్రేమ వివాహాలు చేసుకున్నారు. కేంద్ర మాజీ మంత్రి, నటుడు అంబరీశ్- నటి సుమలత ప్రాంతాలు, భాషలకు అతీతంగా ప్రేమించి వివాహం చేసుకున్నారు. ప్రస్తుత మంత్రి కృష్ణ భైరేగౌడ- మీనాక్షి కులాలకు అతీతంగా ఒక్కటయ్యారు. మరో మంత్రి దినేశ్ గుండూరావు- తబుసుం మతాలకు అతీతంగా వివాహాలు చేసుకున్నారు.

కేజీఎఫ్ ఫేం యశ్, దివంగత నటుడు పునీత్ రాజ్‌కుమార్, సీనియరు నటులు ప్రకాశ్ రాజ్, జగ్గేశ్ తదితరులదీ ప్రేమబాటే. ఇలా వివాహం చేసుకున్న వారంతా తమ ప్రేమను కాపాడుకుంటూ వస్తున్నారు. 'ప్రేమించే సమయంలో ఇచ్చిన హామీని కాపాడుకోవడంలో నేటి యువత విఫలమవుతున్నారు. ఆకర్షణే ప్రధానంగా మారింది. అందం, స్థితిగతులను చూసి వివాహం చేసుకుంటున్నారు. మరికొందరు సహజీవనం చేస్తూ అదే ప్రేమ అనుకుంటున్నారు. చిన్న విషయానికే మనోభావాలు దెబ్బతిన్నాయని విడిపోతున్నారు. ఆన్‌లైన్‌లో పరిచయాలు, డేటింగ్ యాప్‌లు, శారీరక వాంఛలు తీర్చుకునేందుకు యువతీయువకులు ఒకరిపై మరొకరు వాడుకుంటున్నారని' సీనియరు మానసిక వైద్య నిపుణుడు చంద్రశేఖర్ పేర్కొన్నారు.

గట్టి భద్రత..

ఒకప్పుడు ఉద్యానవనాల్లో యువతీ- యువకులు కనిపిస్తే బజరంగదళ్, వీహెచ్‌పీ, ఇతర హిందూ సంఘాల ప్రతినిధులు తాళిబొట్లు పట్టుకుని వెళ్లి వారికి వివాహాలు చేయించేందుకు ప్రయత్నించేవారు. వారికి రక్షణగా పోలీసులు, కన్నడ పోరాట నాయకుడు వాటాళ్ తదితరులు నిలిచేవారు. ఇప్పుడు ప్రేమికులకు ఉద్యానవనాలు బదులుగా రెస్టారెంట్లు, పబ్‌లు, స్నేహితుల ఇళ్లు, నగరానికి చేరువగా ఉన్న హిల్ స్టేషన్లు, దేవాలయాలు వేదికగా మారుతున్నాయి.

● ప్రేమికుల దినోత్సవాన్ని పురస్కరించుకుని ఎక్కువ మంది వస్తారన్న ఉద్దేశంతో నంది కొండపైకి పర్యాటకుల రాకపోకలపై శనివారం నిషేధాన్ని అమలు చేస్తారు. ప్రేమికులకు బలవంతంగా వివాహం చేయించేందుకు ప్రయత్నించినా, తమ ప్రేమను అంగీకరించాలని యువతులపై ఒత్తిడి చేసినా కఠిన చర్యలు తీసుకుంటామని నగర పోలీసు కమిషనర్ సీమంత్‌కుమార్ సింగ్ హెచ్చరించారు.

చందన్ మృతదేహం తీసుకొచ్చేందుకు ఏర్పాట్లు

బెంగళూరు (గ్రామీణం), : కెనడాలోని వుడ్‌బైన్ షాపింగ్ మాల్ పార్కింగ్ లాడ్‌లో ఈ నెల 7న దుండగుల కాల్పుల్లో కన్నుమూసిన నెలమంగల నివాసి చందన్ కుమార్ (36) మృతదేహం త్యామగుండ్లుకు సోమవారం రానుంది. కేంద్ర విదేశాంగ శాఖ చొరవ తీసుకుని మృతదేహాన్ని కెంపేగౌడ అంతర్జాతీయ విమానం వరకు తీసుకువస్తోందని చిక్కబళ్లాపుర ఎంపీ డాక్టర్ కె.సుధాకర్ ట్వీట్ చేశారు. తమ కుమారుడి మృతదేహాన్ని త్యామగుండ్లుకు తీసుకురావాలని అతని తల్లిదండ్రులు కోరడంతో కేంద్ర విదేశాంగ శాఖ స్పందించి, సహకారాన్ని అందించినట్లు పేర్కొన్నారు.

శివానందలహరి

శివరాత్రి వేడుకలకు రాష్ట్ర వ్యాప్తంగా శైవక్షేత్రాలన్నీ సింగారించుకుంటున్నాయి. కరావళి ప్రాంతంలో పేరెన్నికగన్న మంగళూరు సమీప కుద్రోళిలోని గోకర్ణనాథుడి ఆలయాన్ని స్వర్ణకాంతులను తలపించేలా దీపాలంకరణ ఇలా.. - న్యూస్‌టుడే, మంగళూరు

సినీరంగ తళుకులు!

బెంగళూరు (హలసూరు), న్యూస్‌టుడే : కర్ణాటక చలనచిత్ర వాణిజ్య మండలికి అధ్యక్షురాలిగా ఎన్నికైన జయమాల, ఉపాధ్యక్షులు ఎంకే సుందర్ రాజన్, ఎం.మంజు, ఇతర ప్రతినిధులు ముఖ్యమంత్రి సిద్ధరామయ్యను శుక్రవారం భేటీ అయ్యారు. తన ఎన్నికకు మద్దతు ఇచ్చిన ముఖ్యమంత్రికి జయమాల అభినందనలు తెలిపారు. కన్నడ చిత్రాలకు ప్రోత్సాహం, రాయితీలు, గత కొన్నేళ్లుగా ఇవ్వవలసిన చలన చిత్ర పురస్కారాలను ప్రదానం చేసేందుకు చర్యలు తీసుకోవాలని మండలి ప్రతినిధులు సీఎంకు వినతిపత్రాన్ని అందించారు.

చలనచిత్ర వాణిజ్య మండలికి కొత్తగా ఎన్నికైన ప్రతినిధులతో ముఖ్యమంత్రి

ఈనాడు
దినపత్రికలో అన్ని రకాల ప్రకటనల (అడ్వర్టైజ్‌మెంట్స్) కొరకు
Cell: 9121167525
ఈనాడు పత్రిక కోసం సంప్రదించండి
Cell: 9945050116

రాయల కీర్తి .. విజయనగర పెన్నిధి

హొసపేటె, న్యూస్‌టుడే: విజయనగర సామ్రాజ్యపు గతవైభవాన్ని చాటే, ఆంధ్రభోజ శ్రీకృష్ణదేవరాయల కీర్తిని అభివర్ణించే హంపీ ఉత్సవాలు శుక్రవారం ఘనంగా ప్రారంభమయ్యాయి. అలనాటి కళలు, సంప్రదాయం, సంస్కృతిని ప్రతిబింబించే కళాప్రదర్శనలతో విజయనగర వీధులు మెరిసిపోయాయి. ఐదు వేదికల్లో కళాకారులు అభూతపూర్వ కళలతో ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. ఉదయం నుంచి అర్ధరాత్రి వరకూ సాంస్కృతిక సౌరభం కొనసాగింది. ఉదయం దివ్యాంగుల కబడ్డీ పోటీలు, బెంచ్‌ప్రెస్ పోటీలు హొసమలపనగుడిలో ప్రారంభమయ్యాయి. రైతులను ప్రోత్సహించేందుకు ఎడ్ల ప్రదర్శన ఏర్పాటు చేయగా, చుట్టూ ప్రాంతాల నుంచి అన్నదాతలు ఎంతో ఆసక్తితో పాల్గొన్నారు. మహిళల కోసం విరూపాక్ష వీధిలో నిర్వహించిన ముగ్గుల పోటీలు ఆకట్టుకున్నాయి. హంపీ పంచాయతీ ఎదురుగా ఏర్పాటు చేసిన వస్తు ప్రదర్శనలు ప్రజలనుంచి మన్ననలు పొందాయి. వ్యవసాయశాఖ వినూత్నంగా చిరుధాన్యాలు, పల్లెవెలుగుల నేపథ్యంలో ఏర్పాటు చేసిన ప్రదర్శనలు భేష్ అనిపించుకున్నాయి. ఉద్యానవన, మత్స్యశాఖ ప్రదర్శనలు మెచ్చుతునకలుగా మిగిలాయి. ఉత్సవాల్లో చాలా ఏళ్ల తరువాత అటవీశాఖ వారు వస్తుప్రదర్శన ఏర్పాటుచేసి మెప్పించారు. ఐదు వేదికలపై సాంస్కృతిక కార్యక్రమాలు ఉత్సవాలకు వన్నె తీసుకొచ్చాయి.

ఆహ్వానితులతో కళకళలాడుతున్న ప్రధాన వేదిక

ప్రధాన వేదికపై శ్రీకృష్ణ నాట్యం

శ్రీకృష్ణదేవరాయలు డ్రోన్ చిత్రం

డ్రోన్‌లతో సీఎం సిద్ధరామయ్య

పునీత్‌రాజ్‌కుమార్ చిత్రం

నేడు జరిగే ప్రదర్శనలు

ఎం.పి.ప్రకాశ్ వేదిక

సాయంత్రం 4.15 గంటలకు.. బెంగళూరు కళాకారుల యక్షగాన ప్రదర్శన ● 4.30 గంటలకు.. బెంగళూరు రాజన్ ట్రస్టు కళాకారుల భరతనాట్య ప్రదర్శన ● 5.30 గంటలకు.. హుబ్బళ్లి కళాకారుల సాముహిక భరతనాట్య ప్రదర్శన

రాత్రి 7.30 గంటలకు.. బెంగళూరు కళాకారుల నుంచి మ్యూజిక్ ఫ్యూజన్ ● 8.30 గంటలకు.. బెంగళూరు కళాకారిణి సప్తమి గౌడ బృందం నృత్యరూపకం ● 9.30 గంటలకు.. బెంగళూరు గాయకుడు నవీన్ సజ్జు బృందం రసమంజరి ● 11.00 గంటలకు.. సంగీత దర్శకుడు అర్జున్ జన్య రసమంజరి కార్యక్రమం

కృష్ణదేవరాయ వేదిక

సాయంత్రం 4 గంటలకు.. బెంగళూరు కళాకారుల సాముహిక నృత్య ప్రదర్శన ● 4.45 గంటలకు.. బెంగళూరు డాక్టర్ జయసింహ బృందం ఆధ్వర్యంలో సుగమ సంగీత కార్యక్రమం ● 5.30 గంటలకు.. శివమొగ్గ కళాకారుల యక్షగాన ప్రదర్శన ● 6.30 గంటలకు.. ఉడుపి ప్రకాశ్ హెమ్మాడి జాదూ ప్రదర్శన

రాత్రి 7.45 గంటలకు.. కొప్పళ కళాకారుడు నారాయణరావు దేసాయి మిమిక్రీ ● 8.15 గంటలకు.. గీతగాయన కార్యక్రమం ● 9.00 గంటలకు.. నేపథ్య గాయని ఎం.డి. పల్లవి రసమంజరి కార్యక్రమం

సాసివేకాళు గణేశ వేదిక

సాయంత్రం 5.10 గంటలకు.. ధార్వాడ కళాకారుల సాముహిక నృత్య ప్రదర్శన ● 6.45 గంటలకు.. బృందా దీపక్ బృందం భరతనాట్య ప్రదర్శన

రాత్రి 8.00 గంటలకు.. కొప్పళ కళాకారులనుంచి హిందుస్తానీ శాస్త్రీయ సంగీతం ● 10.50 గంటలకు.. బణకార్ రేవణ్ణ బృందం నుంచి వచన గాయన కార్యక్రమం

ఆకట్టుకున్న వినాయకుని పూల విగ్రహం

ఉత్సవాల వేదికపై సామూహిక నృత్య ప్రదర్శన

ముగ్గుల వెలసిన శ్రీకృష్ణదేవరాయలు

భువనేశ్వరి దేవికి నమస్కరిస్తున్న సిద్ధరామయ్య

హంపీ ఉత్సవాలకు తరలి వచ్చిన జనసందోహం

వెయ్యి డ్రోన్లతో వినీలాకాశంలో విరూపాక్ష ఆలయ నమూనా

గవియప్ప..శాంతించాడప్ప

చొరవ చూపిన సీఎం

హొసపేటె, న్యూస్‌టుడే: జిల్లా బాధ్యమంత్రి జమీర్ అహ్మద్ ఖాన్, స్థానిక ఎమ్మెల్యే గవియప్ప నడుమ ఉన్న విభేదాన్ని దూరం చేయడానికి చివరికి సీఎం సిద్ధరామయ్య చొరవ చూపాల్సి వచ్చింది. సుమారు రెండు నెలల నుంచి వీరి కంగా హంపీ ఉత్సవాల ఏర్పాట్లు జరిగాయి. జిల్లా బాధ్యమంత్రి కూడా పలుమార్లు సన్నాహక సమావేశాల్లో పాల్గొన్నారు, అయినప్పటికీ స్థానిక ఎమ్మెల్యే గవియప్ప ఏ సమావేశాల్లో పాల్గొనలేదు. జనవరి 26న జరిగిన గణతంత్ర వేడుకలకూ ఆయన హాజరుకాలేదు. జిల్లా మంత్రి పాల్గొన్న వేదికలో తను రానని ఆయన సన్నిహితులతో చెప్పినట్లు సమాచారం. ఐదు రోజుల నుంచి మంత్రి స్వగ్రామం మకాంవేసి ఉత్సవ ఏర్పాట్లను పరిశీలించినా, ఎమ్మెల్యే అటువైపు కన్నెత్తి చూడలేదు. ఇలాగే వదిలితే కార్యక్రమాలు, ప్రజలకు తప్పుడు సందేశం వెళ్తుందని శుక్రవారం మంత్రి జమీర్ అహ్మద్ ఖాన్ స్వయాన ఎమ్మెల్యే ఇంటికి వెళ్లి కలిసి కొంతసేపు ఉత్సవాల విషయమై చర్చలు జరిపారు. తరువాత సీఎం ఉత్సవాలకు తనతో కలిసి గవియప్ప హంపీ ఉత్సవాల ఏర్పాట్లను పరిశీలించారు. ఉత్సవాల నుంచి దూరంగా ఉండటంతో స్వయాన ముఖ్యమంత్రి తనపై ఆగ్రహం వ్యక్తం చేయడంతో దిగివచ్చారని ఆయన మద్దతుదారులు తెలిపారు. అందరూ కలిసి మూడు రోజుల ఉత్సవాలను విజయవంతం చేస్తామని హామీ ఇచ్చారు.

గవియప్ప నివాసంలో కలిసి కరచాలనం చేస్తున్న జిల్లా బాధ్యమంత్రి జమీర్ అహ్మద్ ఖాన్

హత్తిగుడ్డ గ్రామంలో పోలీసుల కవాతు

సింధనూరు, న్యూస్‌టుడే: సింధనూరు తాలూకా తుర్విహాళ పోలీసు ఠాణా పరిధిలోని హత్తిగుడ్డ గ్రామంలో రాష్ట్ర హైకోర్టు ఆదేశాలతో జాతర మహోత్సవం సందర్భంగా ముందుజాగ్రత్తగా శుక్రవారం రెండు కేఎస్‌ఆర్‌పీ బెటాలియన్, పోలీసు అధికారులు కవాతు చేశారు. ప్రజల్లో నెలకొన్న భయాన్ని తొలగించి ధైర్యం నింపే ప్రయత్నం చేశారు. దీనికి తుర్విహాళ ఎస్సై సుజాత సారథ్యం వహించారు. హత్తిగుడ్డ గ్రామంలో బిల్లప్ప జాతర 16న జరుగనుంది. ఈ నేపథ్యంలో ఎలాంటి అల్లర్లు చోటుచేసుకోకుండా చర్యలు తీసుకున్నారు. 16న ఉత్సవం ముగిసే వరకు బెటాలియన్ ఉంటుంది.

తుర్విహాళ ఎస్సై సుజాత నేతృత్వంలో హత్తిగుడ్డలో సాగుతున్న కవాతు

టెండర్‌లో వైషమ్యం - బోటుకు నిప్పు

తుంగభద్ర నదీ తీరంలో పూర్తిగా కాలిపోయిన బోటు

హొసపేటె, న్యూస్‌టుడే: హంపీ తుంగభద్ర నదిలో ప్రయాణికులను తరలించేందుకు వాడే ఫైబర్ బోటును ప్రత్యర్థులు నిప్పంటించి తగులుపెట్టిన ఘటన శుక్రవారం ఉదయం వెలుగు చూసింది. తుంగభద్ర నదిలో హంపీ - విరుపాపుర గడ్డ నడుమ ప్రయాణికులను తరలించేందుకు హంపీ వాసి లక్ష్మణ అనేవారు గురువారమే రూ.1.68 లక్షలు పెట్టి కొత్తబోటు కొనుగోలు చేశారు. మరుసటి రోజు నుంచి దానిని నదిలో నడపాలని రాత్రి ఒడ్డున పెట్టి ఇంటికొచ్చారు. ఉదయం వెళ్లి చూసేలోగా బోటు పూర్తిగా కాలిపోయింది. తనకు టెండర్ దక్కినందుకు సహించని ప్రత్యర్థులైన పంపాపతి, హులుగప్ప అనే వ్యక్తులే తన బోటును తగులబెట్టారని బాధితుడు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నారు. హంపీ పోలీసులు దీనిపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

తెక్కలకోటకు విశ్వగుర్తింపు

డా.నమిత ఎస్.సుగంధికి సన్మానం

డాక్టర్ నమిత ఎస్.సుగంధి, ఇతర పరిశోధకులను సన్మానిస్తున్న మాజీ ఎమ్మెల్యే ఎం.ఎస్.సోమలింగప్ప

తెక్కలకోట(బళ్లారి), న్యూస్‌టుడే: నేను ఇక్కడ చారిత్రక పూర్వ కాలంపై పరిశోధించడానికి వచ్చినప్పటి నుంచి ఇది నా ఇల్లు అని భావిస్తున్నానని తవ్వకాల బృందం సహ డైరెక్టర్, న్యూయార్క్‌లోని హార్ట్ విక్ విశ్వవిద్యాలయ ఆచార్యులు డా. నమిత ఎస్.సుగంధి పేర్కొన్నారు. పట్టణంలోని చారిత్రాత్మక కోట ముందు శుక్రవారం తవ్వకాల బృందానికి ఏర్పాటు చేసిన సన్మాన కార్యక్రమంలో డా.నమిత ఎస్.సుగంధి మాట్లాడారు. 21 సంవత్సరాల్లో తెక్కలకోట కొండ ప్రాంతాల్లో రెండుసార్లు పరిశోధన, అధ్యయనాలు, తవ్వకాలు నిర్వహించినట్లు చెప్పారు. ప్రస్తుతం అస్థిపంజరం, పురావస్తు వస్తువులను కొనుగొన్నందుకు నిజంగా సంతోషంగా ఉన్నానని ఆమె ఆనందం వ్యక్తం చేశారు. ఇక్కడ లభించే అన్ని వస్తువులను శాస్త్రీయ అధ్యయనానికి సంబంధిత విభాగానికి అప్పగిస్తామన్నారు. కార్యక్రమంలో పాల్గొన్న మాజీ ఎమ్మెల్యే ఎం.ఎస్.సోమలింగప్ప మాట్లాడుతూ నమిత ఎస్.సుగంధి అమెరికా నుంచి అక్కడికి వచ్చి చారిత్రక ప్రదేశం ప్రాముఖ్యతను ప్రపంచానికి తెలియజేసి తెక్కలకోటకు చరిత్రలో నిలిపే విధంగా శ్రమించారని తెలిపారు. బృందం సభ్యుడు మోహలియ ఐ.ఐ.ఎస్.ఇ.ఆర్ విశ్వవిద్యాలయం పరిశోధన విద్యార్థి ప్రాంజల్ దుబె, పరిశోధకులు అశోక్, మధ్యప్రదేశ్ సాగర డా.హరిసింగ్ విశ్వవిద్యాలయానికి చెందిన విద్యార్థిని కావ్య, గుజరాత్ వడోదరాద మహరాజ సయ్యాజీరావ్ విశ్వవిద్యాలయం విద్యార్థి మధురా తదితరులను సత్కరించారు. పట్టణ పంచాయతీ మాజీ అధ్యక్షుడు ఎస్.ఆనంద్, నరేంద్ర సిన్హా, మద్దేరు సిద్ధయ్య, చంద్రశేఖర్, సిద్ధవేంద్ర బాలప్ప, మహమ్మద్ అజారుద్దీన్, దస్తగిరి సాబ్, శ్యాంసుందర, దొడ్డ పరమేష్, రంజాన్ సలాఫీ, ఖాదర్ వలి, అయ్యప్ప పాల్గొన్నారు.

చిత్రకళా సొబగులు

శివుని విగ్రహాన్ని ప్రదర్శిస్తున్న నటి మధుశ్రీ భైరప్ప

బెంగళూరు (గాంధీనగర), న్యూస్‌టుడే: దేశంలోని వేర్వేరు ప్రాంతాలకు చెందిన కళాకారులు, హస్తకళాకారులు, శిల్పులు, చేనేతలు ఒక్కతాటిపైకి వచ్చి 'ఇండియన్ ఆర్టిజన్స్ బజార్' పేరిట బెంగళూరులోని ప్రభుత్వ చిత్రకళాపరిషత్‌లో హస్తకళా ఉత్పత్తులను ప్రదర్శన, విక్రయాలకు సిద్ధం చేశారు. గ్రాండ్ ఫిలా మార్కెట్ సహకారంతో ఏర్పాటు చేసిన ప్రదర్శనను నటి, రూపదర్శి మధుశ్రీ భైరప్ప శుక్రవారం ప్రారంభించారు. అలంకారిక ఉత్పత్తులు, ఆయా ప్రాంతాలలో ప్రాచుర్యం పొందిన ఉత్పత్తుల కొనుగోలుకు ఇతర రాష్ట్రాలకు వెళ్లే అవసరం లేకుండా ఇక్కడే కొనుగోలు చేసుకునేందుకు అనువుగా ఏర్పాటు చేసిన ప్రదర్శన మార్చి ఒకటి వరకు కొనసాగుతుందని నిర్వాహకులు తెలిపారు.

వైభవంగా కంప్లి ఉత్సవాలు

కంప్లి, న్యూస్‌టుడే: కంప్లి ఉత్సవాలు వైభవంగా నిర్వహించారు. ముందు జరిగే కంప్లి ఉత్సవాలకు ముఖ్యమంత్రి సిద్ధరామయ్యను తీసుకొస్తామని జిల్లా బాధ్య మంత్రి జమీర్ అహ్మద్ ఖాన్ పేర్కొన్నారు. కంప్లి చక్కెర కర్మాగార ప్రాంతంలో వీర కంపలి రాయ వేదికపై గురువారం రాత్రి ఆయన కంప్లి ఉత్సవాలను ప్రారంభించి మాట్లాడారు. రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి.ఆర్.అంబేడ్కర్ వల్ల నేను మంత్రినయ్యానంటూ 'జై భీమ్' అంటూ తన ప్రసంగాన్ని ప్రారంభించారు. స్థానిక ఎమ్మెల్యే గణేశ్ ఓ గుమస్తా మాదిరిగా దస్తావేజులు చేత పట్టుకుని మంత్రులు, అధికారుల చుట్టూ తిరుగుతూ విధానసభ నియోజకవర్గ అభివృద్ధికి శ్రమిస్తున్నారు. రాబోయే రోజుల్లో కంప్లి క్షేత్రానికి మూడు వేల ఇళ్లు కేటాయిస్తామన్నారు. ఎమ్మెల్యే గణేశ్ మాట్లాడుతూ కంప్లికోటె వద్ద తుంగభద్ర నదిపై నూతన వంతెన నిర్మాణానికి రూ.120 కోట్లు మంజూరయ్యాయి. ప్రజల సేవ చేసేందుకు రాజకీయాల్లోకి వచ్చాను. క్షేత్ర ప్రజల ఆశీర్వాదం నాపై ఉంది. నా ఊపిరి ఉన్నంత వరకు కంప్లి, కురుగోడు తాలూకాల ప్రజల రుణం తీర్చలేనిదన్నారు. వివిధ రంగాల్లో సేవలందించిన పలువురిని సత్కరించారు. సాంస్కృతిక, ఫల - పుష్ప ప్రదర్శన జరిగాయి. ఎమ్మెల్యేలు నారా భరత్ రెడ్డి, బి. నాగేంద్ర, నాయకులు కె.శ్రీనివాస రావు, ముండరగి నాగరాజ్, చిదానందప్ప, హెచ్.లక్ష్మణ, హబీబ్ రహమాన్, తహసీల్దార్ మంజు నాయక్ తదితరులు పాల్గొన్నారు.

జ్యోతి వెలిగించి ఉత్సవాలను ప్రారంభిస్తున్న మంత్రి జమీర్ అహ్మద్. చిత్రంలో ఎమ్మెల్యేలు

కంప్లి ఉత్సవాలకు తరలివచ్చిన ప్రజలు

ముఖ్యమంత్రిని కలిసిన కుడతిని రైతులు

బళ్లారి, న్యూస్‌టుడే: కుడతిని భూపోరాట సమితి రైతులు శుక్రవారం తోరణగల్లు సమీపంలోని జిందాల్ విమానాశ్రయానికి విచ్చేసిన ముఖ్యమంత్రి సిద్ధరామయ్యను కలిసి వినతి పత్రం అందజేశారు. హంపీ ఉత్సవంలో పాల్గొనడానికి శుక్రవారం సాయంత్రం బెంగళూరు నుంచి హెలికాప్టర్‌లో జిందాల్ విమానాశ్రయానికి చేరుకున్నారు. ముఖ్యమంత్రితో పాటు మంత్రులు హెచ్.కె.పాటిల్, జమీర్ అహ్మద్ ఖాన్, భైరతి సురేష్ లోక్‌సభ సభ్యుడు ఇ.తుకారామ్, ఎమ్మెల్యేలు బి.నాగేంద్ర, నారా భరత్‌రెడ్డి కూడా ఉన్నారు. రైతులు విమానాశ్రయానికి వెళ్లి ముఖ్యమంత్రికి వినతిపత్రం అందజేసి మాట్లాడారు. 1,155 రోజులుగా కుడతిని భూ పోరాట సమితి రైతులు, వివిధ స్వచ్ఛంద సంస్థ సహకారంతో నిరవధిక సత్యాగ్రహం చేస్తున్నాం. నేటి వరకు రైతులకు న్యాయం చేయలేదన్నారు. నవంబరులో మీ అధ్యక్షతన సమావేశం నిర్వహించారు. మూడు నెలల్లో రైతుల డిమాండ్లును పరిష్కరిస్తామని భరోసా ఇచ్చారు. నేటి వరకు పరిష్కరించలేదని సీఎంకు వివరిస్తుండగా, మధ్యలో లోక్‌సభ సభ్యుడు ఇ.తుకారామ్ వచ్చి సీఎం మీ పనిమీదే ఉన్నారు. త్వరలో సమస్య పరిష్కరిస్తామన్నారు. బళ్లారి పోలీస్ విభాగం ఐజీపీ డా.పి.ఎస్.హర్ష, జిల్లా పాలనాధికారి కె.నాగేంద్రప్రసాద్, జిల్లా పోలీస్ అధికారి డా.డి.సుమన్ పెన్నేకర్, జడ్పీ సీఈవో మహమ్మద్ హ్యారీష్ సుమైర్, తదితర ప్రజాప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు.

జిందాల్ విమానాశ్రయంలో ముఖ్యమంత్రిని కలిసిన కుడతిని భూపోరాట సమితి సభ్యులు

నేటి నుంచి సఖీ మహిళా ఆటో సేవలు షురూ

సేవలకు సిద్ధమైన సఖీ ఆటో

బెంగళూరు (కెంగేరి), న్యూస్‌టుడే : ప్రస్తుత పోటీ ప్రపంచంలో పురుషులతో సమానంగా మహిళలు అన్ని రంగాల్లో రాణిస్తున్నారు. పురుషులపై ఆధారపడకుండా సొంతంగా జీవించే సామర్థ్యాన్ని పొందుతున్నారు. మహిళలు ధైర్యంగా ఆటో నడిపే సాహసానికి పూనుకున్నారు. నగరంలో శనివారం నుంచి సఖీ మహిళా ఆటో సేవలు ప్రారంభం కానున్నాయి. బెంగళూరులో ప్రయాణ సమయంలో మహిళలపై జరుగుతున్న దౌర్జన్యాలు, మోసాలను అడ్డుకట్టే ప్రయత్నంలో మహిళా ఉద్యమకర్త కృష్ణవీపరేక్ ఈ ఆటో సేవల వేదికకు సంస్థాపకురాలిగా బాధ్యతలకు చేపట్టారు. మహిళలకు భద్రతను కల్పించే దృష్టిలో ఈ సఖీ ఆటోసేవలకు నాంది పలికారు. ముంబయిలో ప్రయాణంలో జరిగిన చేదు సంఘటన అనుభవంతో ఈ సేవ చేసేందుకు ప్రేరణ కలిగిందని వైష్ణవీపరేక్ తెలిపారు. మహిళలకు ప్రత్యేక రవాణా వ్యవస్థను కల్పించే ఉద్దేశంలో సఖీ రైడింగ్ వేదికను ప్రారంభించామన్నారు. ఈ సేవలను జనవరిలోనే ప్రాయోగాత్మకంగా ప్రారంభించారు. మంచి ఫలితాలు కనిపిస్తుండడంతో నగరమంతా విస్తరించనున్నారు. ప్రస్తుతం 21 ఉంచి 40 ఏళ్ల వయసు మహిళలు 50 మంది డ్రైవర్లుగా కొనసాగుతున్నారు. ఇందుకు చక్కని స్పందన కల్గింది. తొలి రెండు కిలోమీటర్లకు రూ.50 ఛార్జి ఉంటుంది. ఆ తర్వాత ప్రతి కిలోమీటర్లకు రూ.20 పెరుగుతుందన్నారు. ఉదయం ఆరు నుంచి రాత్రి వరకు ఈ సేవలు ఉంటాయి. భవిష్యత్తుతో 24 గంటల పాటు ఈ ఆటోసేవలు చేయాలనే ఆలోచన ఉందన్నారు. సఖీ సేవలను రైడ్.సఖీఉమెన్.ఇన్ వెబ్‌సైట్‌లో బుక్ చేసుకోవచ్చు.

అంతర్‌రాష్ట్ర మాదక ద్రవ్యాల వ్యాపారి అరెస్టు

మొత్తం 21 కేసులు నమోదయ్యాయి

మాట్లాడుతున్న బళ్లారి పోలీస్ విభాగం ఐజీపీ డా.పి.ఎస్.హర్ష, జిల్లా పోలీస్ అధికారి డా.డి.సుమన్ పెన్నేకర్, డివిజనల్ సీనియర్ లీగల్ అధికారి బి.ఎస్.పాటిల్

బళ్లారి, న్యూస్‌టుడే: అంతర్ రాష్ట్ర మాదక ద్రవ్యాల వ్యాపారి మోహబూబ్ దౌలాను బళ్లారి పోలీసులు మాదక ద్రవ్యాల అక్రమ రవాణా నిరోధక చట్టం 1998 (పి.ఐ.టి. ఎన్‌డీపీఎస్) కింద జైలుకు పంపారు. శుక్రవారం బళ్లారి పోలీస్ విభాగం ఐజీపీ డా.పి.ఎస్.హర్ష, జిల్లా పోలీస్ అధికారి డా.డి.సుమన్ పెన్నేకర్, డివిజనల్ సీనియర్ లీగల్ అధికారి బి.ఎస్.పాటిల్ మొదట ఐజీపీ కార్యాలయంలో సమావేశం నిర్వహించి అనంతరం ఐజీపీ, ఎస్పీలు కలిసి వీడియో వాయిస్ రికార్డ్‌ను మీడియా గ్రూపులో విడుదల చేశారు. బళ్లారి నగరం ఏపీఎంసీ మార్కెట్ యార్డ్ పోలీస్ స్టేషన్ వ్యాప్తిలోకి వచ్చే రాణితోటలో మోహబూబ్ దౌలా నివాసముంటున్నాడు. 15 ఏళ్లుగా మాదకద్రవ్యాలైన గంజాయి ఇతర వస్తువులు విక్రయిస్తున్నాడు. పలుమార్లు అరెస్టు చేసినా... బెయిల్‌పై విడుదలైనా దౌలాలో మార్పు రాలేదు. బళ్లారి, విజయనగర, చిత్రదుర్గం, తుమకూరు, మైసూరు తదితర జిల్లాల్లో 21కిపైగా కేసులు నమోదయ్యాయి. కొన్ని కేసులు కోర్టులో ఉన్నాయి. వారెంట్ కూడా ఉన్నాయి. మోహబూబ్ దౌలా కొన్ని రోజులుగా పరారీలో ఉన్నాడు. దీనిపై ఎస్పీ డా.పి.ఎస్.హర్షతో చర్చించి ఎస్పీ డా.డి.సుమన్ పెన్నేకర్ నేతృత్వంలో ప్రత్యేక బృందం ఏర్పాటు చేసి పరారీలో ఉన్న అతన్ని అరెస్టు చేసినట్లు తెలిపారు. పలు మార్లు అరెస్టు చేసినా బెయిలుపై విడుదల కావడంపై చర్చించి మత్తు పదార్థాల అక్రమ రవాణా నిరోధక చట్టం 1998ను ఉపయోగించి విచారణ అనంతరం న్యాయస్థానం ముందు హాజరు పరిచి కేంద్ర కారాగారానికి తరలించినట్లు పేర్కొన్నారు. దౌలా బళ్లారితో పాటు కల్యాణ కర్ణాటకలో ఇష్టారాజ్యంగా మాదక ద్రవాలను రవాణా చేయడం, విక్రయించే వాడన్నారు. దౌలా నేరాలను గమనించిన జోనల్ ఐజీపీ డా.పి.ఎస్.హర్ష పిట్ ఎన్‌డీపీఎస్ సెక్షన్ 3 కింద తన అధికారాలను ఉపయోగించి దౌలాను అరెస్టు చేయాలని ఉత్తర్వులు జారీ చేసినట్లు వివరించారు. కల్యాణ కర్ణాటక ప్రాంతంలో పిట్ ఎన్‌డీపీఎస్ చట్టాన్ని ఉపయోగించడం ఇదే మొదటిసారి అని డివిజనల్ సీనియర్ లీగల్ అధికారి బి.ఎస్.పాటిల్ తెలిపారు.

మాదక ద్రవ్యాల వ్యాపారి మోహబూబ్ దౌలా

EENADU Classifieds
REAL ESTATE
LEASE
తెలంగాణ, ఖమ్మంలో 3021 చ॥గ॥లు ట్విన్ థియేటర్/ కమర్షియల్ లీజుకు సం॥ 9848531544. bit.ly/4rMldEv
JOBS
NARAYANA ENGINEERING COLLEGES (AUTONOMOUS) : NELLORE | GUDUR
we are HIRING
Applications are invited from eligible candidates for the position of ASSISTANT PROFESSOR, PLACEMENT TRAINER in the following disciplines. Interested candidates may e-mail their resumes.
TRAINING & PLACEMENT
CORPORATE RELATIONS EXTERNAL
APTITUDE | REASONING | VERBAL
SOFT SKILLS
ENGLISH LANGUAGE LAB TRAINER
TECHNICAL TRAINER (C | JAVA | PYTHON DATA STRUCTURES | AI TOOLS | FULL STACK DATA BASE | AWS | BI TOOLS DIGITAL MARKETING TOOLS).
ENGINEERING
CSE (AIML, DATA SCIENCE) | ECE | CIVIL
MECHANICAL | MATHS | ENGLISH
CHEMISTRY | PHYSICS
GENERAL INFORMATION
• Qualifications and experience must be as per AICTE norms.
• Salary is not a constraint for deserving candidates.
• Industrial experience will be considered as an added advantage.
For Enquiries Contact - HR : 87903 50096
Mail your resume to: careers.nec@narayanagroup.com
త్రివేణి హోంకేర్‌లో వృద్ధులను/ పేషెంట్స్ చూసుకొనుటకు వర్కర్స్/ నర్సులు కావలెను. ఫ్రీ వసతి, భోజనం. జీ: 18K to 20K. ✆ 96404 00073, 98485 71888.
గమనిక
క్లాసిఫైడ్ ప్రకటనలకు ప్రతిస్పందించే ముందు తగిన రీతిలో క్షుణ్ణంగా విచారించుకోవలసిందిగా పాఠకులకు సూచించడమైనది. ప్రకటనదారు చెబుతున్న లేదా చేసుకుంటున్న క్లెయిములతో ఈ వార్తాపత్రికకు ఏవిధమైన సంబంధం లేదు. ప్రకటనదారులు సరుకుల అమ్మకం లేదా అందించిన సేవల విషయంలో తప్ప, ప్రకటనల ద్వారా ప్రజల నుండి ఎటీ డబ్బును వసూలు చేయరాదు. డబ్బును వసూలుచేసే ప్రకటనకర్తను బ్లాక్- లిస్టులో ఉంచే మరియు/ లేదా అతనిపై చట్టపరమైన చర్య తీసుకునే హక్కు యాజమాన్యానికి కలదు.
గమనిక
క్లాసిఫైడ్ ప్రకటనలను ఇచ్చుటకు ఈ క్రింది నెంబర్లను సంప్రదించగలరు.
బళ్ళారి : 9121167525
బెంగుళూరు : 9121167527
ప్రకటనలపై జి.ఎస్.టి. 5% వర్తించబడును

(c) eenadu

బళ్లారి
● బళ్లారి ● రాయచూరు ● కొప్పళ ● విజయనగర ● చిత్రదుర్గ

నేడు నమ్మ స్వచ్ఛ బళ్లారి మారథాన్

బళ్లారి, న్యూస్‌టుడే: బళ్లారి నగర పాలికె ఆధ్వర్యంలో 2025-26 ఏడాది నమ్మ బళ్లారి- స్వచ్ఛ బళ్లారి పేరుతో శనివారం ఉదయం 6.30 గంటలకు స్థానిక డా.రాజ్‌కుమార్ రహదారిలోని ప్రభుత్వ మున్సిపల్ పదవీ పూర్వ కళాశాల క్రీడామైదానం నుంచి మారథాన్ ప్రారంభమవుతుంది. క్రీడామైదానం నుంచి ప్రారంభమవుతున్న మారాథాన్ గడిగి చెన్నప్ప కూడలి, హెచ్.ఆర్.గవియప్ప కూడలి, వాల్మీకి కూడలి, దుర్గమ్మ దేవస్థానం, భూగర్భ వంతెన, గడిగి చెన్నప్ప కూడలి నుంచి మున్సిపల్ పదవీ పూర్వ కళాశాల క్రీడామైదానం వరకు సాగుతుందన్ని తెలిపారు. బళ్లారి నగరానికి చెందిన పాఠశాల, కళాశాల విద్యార్థులు పెద్ద సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని కమిషనర్ మంజునాథ్ కోరారు.

సామూహిక వివాహాలు పేదలకు వరం

తెక్కెలకోట(సిరుగుప్ప), న్యూస్‌టుడే: సామూహిక వివాహాలతో పేదలకు ఆర్థిక భారం తగ్గుతుందని మాజీ శాసనసభ్యుడు ఎం.ఎస్.సోమలింగప్ప పేర్కొన్నారు. తెక్కెలకోట పట్టణంలో జ్ఞానలింగేశ్వర ఆలయ ట్రస్ట్, శివమాలధార స్వాములు సంయుక్తంగా 18 జంటలకు ఉచిత సామూహిక వివాహాలు నిర్వహించారు. ముఖ్య అతిథిగా పాల్గొని ఆయన మాట్లాడారు. కార్యక్రమంలో పట్టణ పంచాయతీ మాజీ అధ్యక్షుడు ఆనంద్, ఏపీఎంసీ మాజీ సభ్యుడు నరేంద్రసింహ, న్యాయవాది నీలకంఠ, హెచ్.కె.తిమ్మప్ప, సింగ్రి సిద్ధయ్య, శ్యామ్‌సుందర్ తదితరులు పాల్గొన్నారు.

సామూహిక వివాహాల్లో ఒక్కటైన నూతన దంపతులు

ఆరోగ్య పరీక్షలతో రోగాల నియంత్రణ

సిరుగుప్ప, న్యూస్‌టుడే: సామాన్య ఆరోగ్య పరీక్షలు చేయించుకుంటే దీర్ఘకాలిక రోగాల నివారణ సాధ్యపడుతుందని ప్రభుత్వ ఆసుపత్రి వైద్యుడు నాగరాజు పేర్కొన్నారు. స్థానిక ఆసుపత్రిలో ప్రభుత్వ ఆసుపత్రి, జిల్లా, తాలూకా పంచాయతీలు, జిల్లా ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ, సంయుక్తంగా ప్రపంచ క్యాన్సర్ దినోత్సవాన్ని పురస్కరించుకుని ఉచిత ఆరోగ్య చికిత్స శిబిరం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పట్టణ, గ్రామీణ ప్రాంతాల్లో నిర్వహించే ఉచిత ఆరోగ్య శిబిరాల్లో రోగులు పాల్గొని పరీక్షలు చేయించుకోవాలన్నారు. అనంతరం రక్తపోటు, మధుమేహం, కంటి, థైరాయిడ్, తదితర పరీక్షలు నిర్వహించారు. వైద్యులు మల్లికార్జున రెడ్డి, హర్షిత్, ఇతర వైద్యులు, ఆరోగ్య శాఖ సిబ్బంది పాల్గొన్నారు.

ఉల్లాసంగా .. ఉత్సాహంగా మహిళల క్రీడలు

కల్మఠ గారిగె జాతరలో భాగంగా శుక్రవారం మహిళలు, యువతులకు స్థానిక ధ్యానమందిరం క్రీడా పోటీలను ఏర్పాటు చేశారు. మహిళలు, యువతులు అధికంగా పాల్గొన్నారు. నీర్లు నింపిన బిందెలతో పరుగు పందెం, నిమ్మకాయ స్పూన్, తాడులాగే పోటీ, రంగోలి, నృత్యం తదితర పోటీలు నిర్వహించారు.

కల్మఠను సందర్శించిన మంత్రి బోసురాజు

మంత్రి బోసురాజు కాంగ్రెస్ ప్రముఖులతో కలిసి స్థానిక కల్మఠాన్ని సందర్శించారు. కల్మఠ ఆధ్వర్యంలో జరుగుతున్న గారిగె జాతర ఉత్సవాలపై చర్చించారు. ధార్మిక, సాంస్కృతిక కార్యక్రమాలను విజయవంతంగా నిర్వహిస్తున్నారని నిర్వాహకులను అభినందించారు. కల్మఠ విరూపాక్ష పండితారాధ్య స్వామీజీని మంత్రి సత్కరించారు. - **న్యూస్‌టుడే, మాన్వి**

కురుగోడు ఉత్సవాలకు వేళాయె

● 15,16 తేదీల్లో నిర్వహణకు ఏర్పాట్లు

కురుగోడు దొడ్డ బసవేశ్వర దేవస్థానం


అడుగుల ఎత్తైన బసవ విగ్రహం

కురుగోడు(బళ్లారి), న్యూస్‌టుడే: కురుగోడు పట్టణ సాంస్కృతిక వైభవాన్ని పరిచయం చేయడానికి మొదటిసారిగా నిర్వహిస్తున్న ఉత్సవానికి సర్వం ముస్తాబైంది. జిల్లా యంత్రాంగం, పంచాయతీ, కన్నడ సాంస్కృతిక శాఖ సంయుక్తంగా ఈ నెల 15 నుంచి రెండు రోజులపాటు కురుగోడు ఉత్సవాన్ని నిర్వహించనున్నాయి. ఈ ఉత్సవాల కోసం కురుగోడు తాలూకా పరిపాలన ఇప్పటికే పట్టణంలోని ప్రధాన రహదారులను విద్యుత్తు దీపాలతో అలంకరించడం, వివిధ ప్రదేశాల్లో పరిశుభ్రత చర్యలు, ప్రచార కార్యక్రమాలను చేపట్టింది. ఈ ఉత్సవాన్ని ప్రజలు ఉత్సాహంగా నిర్వహించడానికి తాలూకా పరిపాలన అధికారులు ప్రతి ఇంటికీ వెళ్లి ఆహ్వానిస్తున్నారు. దీంతో పాటు ప్రజలను ఆకర్షించడానికి పండగలో వివిధ పోటీ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు.

ఘన చరిత్రసొంతం

కురుగోడు ప్రాంత చరిత్ర రాతియుగం నుంచి ప్రారంభమైంది. పాతరాతియుగంలో మానవ నివాసాలు, గుహ చిత్రాలు, రాతి పరికరాలు కనుగొన్నారు. మహాభారత కాలంలో కుంతల రాజ్యానికి రాజధానిగా ఉన్న ప్రసిద్ధ రాజు చంద్రహాసుడు పాలించాడని నమ్ముతారు. తరువాత ఈ ప్రాంతాన్ని మౌర్యులు, శాతవాహనులు, బాదామి చాళుక్యులు, కల్యాణి చాళుక్యులు పాలించారు. కల్యాణి చాళుక్యులకు సామంతులైన సింధ రాజ వంశానికి చెందిన 11 మంది రాజులు క్రీ.శ. 905 నుంచి క్రీ.శ. 1,200 వరకు సుమారు 250 సంవత్సరాలు ఇక్కడ సుసంపన్నమైన పాలన అందించారు. ఈ సింధ రాజులు అరసురు ఈ రాజధానిని 'కురుగోడు'లో ఈ ఇంద్రుని అమరావతి మాదిరిగా సుందరమైన ప్రాంతంగా అభివృద్ధి చేశారు. కల్లేశ్వర, సంగమేశ్వర, ఉజ్జలేశ్వర్, త్రిపురేశ్వర్ వంటి అనేక కళాత్మక దేవాలయాలు నిర్మించారు.

దొడ్డ బసవేశ్వరుని ఏకశిలా విగ్రహం

క్రీ.శ 1,336లో హంపీలో విజయనగర సామ్రాజ్యాన్ని స్థాపించిన హరిహర బుక్క సోదరులు, తండ్రి సంగమన్ కురుగోడుకు చెందినవాడని పరిశోధన ద్వారా తెలుస్తోంది. ఇక్కడ అద్భుతమైన సంగమేశ్వర్ ఆలయాన్ని నిర్మించారు. తర్వాత విజయనగర సామ్రాజ్యంలో విలీనం అయిన కురుగోడులో దక్షిణ భారతదేశంలో రెండో అతిపెద్ద దొడ్డబసవేశ్వర భారీ ఏకశిలా విగ్రహమని చెప్పవచ్చు. 13 అడుగుల ఎత్తు ఉంది. అదే కాలంలో 10 అడుగులు, 20 అడుగుల ఎత్తు గల రెండు భారీ గణేశ విగ్రహాలను ప్రతిష్ఠించారు. ప్రపంచంలో మరెక్కడా కనిపించని ఐదు ముఖాలు, పన్నెండు చేతులు కలిగిన పంచముఖి వీరభద్ర దేవుని విగ్రహం ఈ పట్టణంలో ఉండటం చాలా గర్వకారణం. హంపీ, కురగోడు మధ్య సాంస్కృతిక సంబంధం ఉంది. ఈ ప్రదేశాన్ని 'దక్షిణ కాశీ' అని కూడా పిలుస్తారు.

ప్రధాన వేదిక ఏర్పాట్లను పరిశీలిస్తున్న అధికారులు

ప్రధాన వేదిక సిద్ధం

ఈ నెల 15, 16 తేదీల్లో జరగనున్న కురుగోడు ఉత్సవాల కోసం బాదర్ లింగ దర్గా సమీపంలో ప్రధాన వేదికను ఏర్పాటు చేస్తున్నారు. చారిత్రాత్మక ప్రాంతాలు, దేవస్థానాలు కొండలు, వాగులు తదితర ప్రకృతి అందాలను ప్రజలు తిలకించడానికి కురుగోడు [illegible] ఏర్పాటు చేశారు. ఇందుకోసం పట్టణంలోని నాడగౌడర మరిబసవన గౌడ స్మారక ప్రభుత్వ బాలుర పాఠశాల క్రీడామైదానంలో హెలిప్యాడ్‌ను సిద్ధం చేశారు. ఈ ప్రాంతాలను కురుగోడు పురసభ అధ్యక్షుడు శేఖణ్ణ, తహసీల్దార్ నరసప్ప, ఉప తహసీల్దార్ మల్లేశప్ప, సీఐ విశ్వనాథ హిరేగౌడర్, జెస్కాం అధికారి షేక్షావలి తదితరులు పరిశీలించారు. సిబ్బందికి తగిన సూచనలు చేశారు. త్వరగా పనులు పూర్తి చేయాలని ఆదేశించారు.

రోగులకు మెరుగైన సేవలు అందాలి

బీఎంసీఆర్‌సీ డైరెక్టర్ డా.గంగాధర గౌడకు వినతిపత్రం అందజేస్తున్న ఆర్.వెంకటరెడ్డి తదితరులు

బళ్లారి, న్యూస్‌టుడే: బళ్లారి వైద్య కళాశాల, పరిశోధన కేంద్రం (బీఎంసీ ఆర్‌సీ)కు వచ్చే రోగులకు మెరుగైన చికిత్స అందజేయాలని బళ్లారి అంద్రాళ్ సేవా సమితి అధ్యక్షుడు ఆర్.వెంకటరెడ్డి నేతృత్వంలో సంస్థ డైరెక్టర్ డా.గంగాధరగౌడకు వినతి పత్రం అందజేశారు. క్యాన్సర్ రోగులకు అందజేసే రేడియో థెరపీ యంత్రం మరమ్మతులకు నోచుకుని రెండేళ్లు గడిచింది. బయట రోగులకు మాత్రమే ఔషధాలు రాసి పంపుతున్నారు. చికిత్స చేయడం లేదు. తక్షణమే క్యాన్సర్ రోగులకు రేడియోథెరపీ యంత్రం అందుబాటులో ఉంచాలని కోరారు. ఆసుపత్రి, వైద్య కళాశాలలో వైద్యులు, అధ్యాపకులు, సాంకేతిక నిపుణల కొరత లేకుండా భర్తీ చేయాలి. ఆసుపత్రిలో అన్ని రక్తపరీక్షలు, స్కానింగ్‌లు చేయాలి. రోగులకు సరిపడే ఔషధాలు ఇవ్వాలి. క్యాన్సర్, కిడ్నీ, న్యూరాలజీ, యురాలజీ, ఆర్థోపెడిక్ వంటి శస్త్రచికిత్స చేయాలి. కాలేయం, మూత్రపిండాల శస్త్రచికిత్సలు కూడా ప్రారంభించాలని కోరారు.

'పది మంది కోసం వందమందిని ఇబ్బంది పెడతారా?'

సింధనూరు రైల్వే స్టేషను రహదారి నిర్మాణం పనులపై విమర్శలు ఎక్కుపెడుతున్న మాజీ ఎంపీ కె.విరుపాక్షప్ప

సింధనూరు, న్యూస్‌టుడే: పట్టణ పరిధిలో 40వ కాలువ గట్టుగా ఉన్న రైల్వే స్టేషను రహదారి నిర్మాణం పనులపై మాజీ ఎంపీ కె. విరుపాక్షప్ప ఆవేదన వ్యక్తం చేశారు. అంతేకాక ఈ విషయంలో ఎమ్మెల్యే బాదర్లిపై విమర్శలు గుప్పించారు. మొత్తం 66 అడుగుల కాలువ గట్టుపై నీటి పారుదల అధికారుల సూచనలతో గుత్తేదారులు కేవలం 36 అడుగుల మేరకే సీసీ దారి నిర్మిస్తున్నారు. ఇంకా 30 అడుగుల వెడల్పున ప్రభుత్వ స్థలం ఉన్నా అంతవరకే చివరన నిర్మించాల్సిన మురుగు కాలువ నిర్మించేస్తున్నారు. ఎమ్మెల్యేకు కావలసిన వాళ్ల ఆస్తులు ఈ దారిని అతిక్రమించి ఉన్నాయి. దారిని పూర్తిస్థాయిలో నిర్మిస్తే వాటిని తొలగించాల్సి వస్తుందనే ఆలోచనతో ఆయన మిన్నకుండి పోయారని మాజీ ఎంపీ కేవీ శుక్రవారం విలేకరుల వద్ద ఆరోపించారు. ఇంత వరకూ బైపాస్ సదుపాయం లేని సింధనూరుకు ఆ దారే బైపాస్‌గా ప్రజలకు అనుకూలంగా ఉంది. దీనిని మరింత విస్తరించాల్సింది పోయి కుదించేయడం ఏం న్యాయమని కేవీ ప్రశ్నించారు. ఆయన ఈ రహదారి పనులు సవ్యంగా చేయించకుంటే మేం న్యాయస్థానం మెట్లెక్కుతామని హెచ్చరించారు. ఆయన వెంట స్టేషను రహదారి పెద్దలు చిట్టూరి రాంబాబు, గారపాటి సాయిరామకృష్ణ, అనపర్తి సాయి తదితరులు ఉన్నారు.

అందరితో సఖ్యతగా మెలగాలి

సిరివార, (మాన్వి) : మాదిగ సముదాయం ప్రజలు తమ పిల్లలకు విద్యాబుద్ధులు నేర్పించి విద్యావంతులుగా తీర్చిదిద్దాలని రాష్ట్ర ఆదిజాంబవ అభివృద్ధి మండలి అధ్యక్షుడు జి.ఎస్.మంజునాథ్ పేర్కొన్నారు. ఓ కార్యక్రమంలో పాల్గొనేందుకు వచ్చిన ఆయన్ని స్థానిక మాదిగ సముదాయం ప్రముఖులు, యువకులు ఐబీలో ఘనంగా సత్కరించారు. ఆయన సముదాయం ప్రముఖులతో ఇష్టాగోష్ఠిగా మాట్లాడారు. మాదిగలు సమాజంలో అన్ని సముదాయాల ప్రజలను కలుపుకొనిపోవాలని, సఖ్యతతో వ్యవహరించాలని హితవుపలికారు. ప్రభుత్వ పథకాలను సద్వినియోగం చేసుకోవాలన్నారు. ప్రముఖులు అబ్రహాం హొన్నటగి, జయప్ప, యేసుమిత్రా, అజిత్ కుమార్, మార్క్, శరణప్ప, ముదుకప్ప, మత్తణ్ణ, హనుమేష్, నిరంజన్, బసవరాజ్ జంబలదిన్ని తదితరులు పాల్గొన్నారు.

మంజునాథ్‌ను సత్కరిస్తున్న యువకులు

ప్రధానిపై అనుచిత వ్యాఖ్యలు తగవు

కారటగిలో అధికారికి వినతిపత్రం సమర్పిస్తున్న భాజపా నాయకులు

కారటగి: ప్రధాన మంత్రి నరేంద్ర మోదీపై కాంగ్రెస్ నాయకులు అవమానకరంగా మాట్లాడటం పద్ధతి కాదని భాజపా మహిళా మోర్చా జిల్లా అధ్యక్షురాలు రత్న కుమారి ఖండించారు. జిల్లా పాలనాధికారికి రాసిన వినతిపత్రాన్ని కారటగిలో శుక్రవారం తహసీల్దార్‌కు సమర్పించారు.. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ దేశాన్ని అభివృద్ధి బాటలో పయనింపజేస్తున్న ప్రధాని మోదీపై రాహుల్ గాంధీ ఇతర కాంగ్రెస్ నాయకులు అవమానకరంగా మాట్లాడడం మానుకోవాలి. లేకపోతే పోరాటం చేస్తామన్నారు. మహిళా మోర్చా మండల అధ్యక్షురాలు శివలీల అయోధ్య, మండల అధ్యక్షుడు మంజునాథ మస్కి, యువ మోర్చా జిల్లా అధ్యక్షుడు మౌనేశ్ దడేసుగూరు, నాయకులు పార్వతి గురికార, గవిసిద్ధప్ప సోమనాళ, ఆంజనేయ బూదగుంప పాల్గొన్నారు.

నిరంతర పోరాటంతోనే సమస్యలు పరిష్కారం

కార్యక్రమంలో పాల్గొన్న రైతు సంఘం నాయకులు, రైతులు

కంప్లి, న్యూస్‌టుడే: దేశానికి అన్నం పెట్టే అన్నదాత ఎన్నో సమస్యలతో సతమతమవుతున్నాడు. నిరంతర పోరాటంతోనే సమస్యలు పరిష్కారమవుతాయని రైతు సంఘం, హసిరు సేన రాష్ట్ర కార్యాధ్యక్షుడు బి.వి.గౌడ తెలిపారు. తాలూకాలోని ఎమ్మిగనూరులో రైతు నాయకుడు ప్రొఫెసర్ నంజుండ స్వామి జన్మదినోత్సవ సందర్భంగా శుక్రవారం రైతు సంఘం కార్యాలయాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ ప్రభుత్వం తుంగభద్ర జలాశయ క్రస్ట్ గేట్ల పనులను త్వరితగతిన ముగించి వర్షాకాలం పంటకు నీరందించాలన్నారు. హంపీ సావిర దేవరమఠ వామదేవ స్వామీజీ సాన్నిధ్యం వహించిన ఈ కార్యక్రమంలో సంఘం తాలూకా అధ్యక్షుడు వి.వీరేశ్, మహిళా విభాగం జిల్లా అధ్యక్షురాలు ఎల్.పద్మావతి, నాయకులు ఖాసిం సాబ్, కాగి ఈరణ్ణ, రామప్ప, సదాశివప్ప, చల్లా వెంకటనాయుడు పాల్గొన్నారు.

నేటి నుంచి గాంధీనగర్‌లో మహాశివరాత్రి మహోత్సవాలు

గాంధీనగర్ గ్రామం అంతటా జెండాలతో పండగ కళ

గాంధీనగర్ (సింధనూరు), న్యూస్‌టుడే: సింధనూరు తాలూకా గాంధీనగర్ శ్రీ విశ్వేశ్వర పంచాయతన క్షేత్రంలో మూడు రోజులపాటు వైభవంగా జరగబోతున్న మహాశివరాత్రి మహోత్సవాలకు శనివారం తెరలేవబోతుంది. ఉదయం క్యాంపు అంతటా అష్టోత్తర శతకలశాలతో ఘనంగా గ్రామ ప్రదక్షిణ జరగబోతోంది. మేళ తాళాలతో సంప్రదాయ సిద్ధంగా జరిగే ఈ వేడుకలో గ్రామస్థులు అందరూ పాల్గొంటున్నారు. శివాలయం నిర్మించి 17 ఏళ్లు పూర్తయినందున ఈ ఏడాది ప్రత్యేకంగా శ్రీరుద్రయాగం సహిత మహా కుంభాభిషేకం జరుపుతున్నారు. ఈ వేడుక మహాశివరాత్రి రోజున జరుగుతుంది. ఆదివారం శివరాత్రి పర్వదినం సందర్భంగా ఆ ఒక్కరోజు లక్షలింగ సహిత స్ఫటిక లింగ మహాగిరి క్షేత్ర ప్రవేశం, ఆత్మలింగ దర్శనభాగ్యం కలిగిస్తామని ఆలయ అధ్యక్షుడు ముళ్లపూడి భాస్కరరావు వెల్లడించారు. ఆదివారం మహాశివరాత్రి రోజు రాత్రి ఎనిమిది గంటలకు కనులపండువగా శివపార్వతుల కల్యాణం జరుపుతామని తెలిపారు. సోమవారం దేవతా విగ్రహాల ఊరేగింపు ఉంటుందన్నారు.

ఆలయం ప్రాంగణం అంతటా చలువపందిళ్లు

కాంగ్రెస్ పార్టీలోకి చేరికలు

నాంచారయ్యకు కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానిస్తున్న శాసనసభ్యుడు బి.ఎం.నాగరాజు

సిరుగుప్ప, న్యూస్‌టుడే: నగర సభ మాజీ అధ్యక్షుడు తొట్టంపూడి నాంచారయ్య కాంగ్రెస్ పార్టీలో చేరికతో పార్టీకి మరింత బలం చేకూరుతుందని శాసనసభ్యుడు బి.ఎం.నాగరాజు పేర్కొన్నారు. నగరసభ మాజీ అధ్యక్షుడు, వి.ఎస్.ఎస్.ఎన్. సహకార సంఘం అధ్యక్షుడు టి.నాంచారయ్య ఆయన మద్దతుదారులు, నగర సభ మాజీ సభ్యుడు విశాఖ్ తదితరులు శుక్రవారం శాసనసభ్యుడు బి.ఎం. నాగరాజు ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ తన రాజకీయ గురువు మాజీ శాసనసభ్యుడు ఎం.శంకరరెడ్డి హయాంలో నాంచారయ్య యువజన కాంగ్రెస్ పార్టీ కార్యకర్తగా, నాయకుడిగా సుదీర్ఘ కాలం పార్టీ బలోపేతానికి కృషి చేశారు. తదుపరి నియోజకవర్గంలో ఏర్పడిన రాజకీయ పరిస్థితుల్లో నేపథ్యంలో ఇతర పార్టీలోకి చేరారు. తిరిగి సొంత గూటికి రావడం సంతోషంగా ఉందన్నారు. నాంచారయ్య మాట్లాడుతూ సహకార రంగంలో రైతుల సంక్షేమం, అభివృద్ధి కోసం ప్రభుత్వ సహకారం లభించడంతో తిరిగి తాను సొంత గూటికి చేరుకున్నానని చెప్పారు. పార్టీ తాలూకా అధ్యక్షుడు ఎన్.కరిబసప్ప, జడ్పీ మాజీ సభ్యుడు దమ్మూరు సోమప్ప, నగరసభ మాజీ అధ్యక్షుడు బి.ఎం.సతీష్ పాల్గొన్నారు.

రైతులు లాభదాయకమైన సేద్యం చేయాలి

తోరణగల్లు(బళ్లారి), న్యూస్‌టుడే: స్థిరమైన, లాభదాయకమైన సమగ్ర వ్యవసాయాన్ని ప్రోత్సహించే లక్ష్యంతో జేఎస్‌డబ్ల్యూ ఫౌండేషన్ తోరణగల్లు ఓపీజే కేంద్రంలో శుక్రవారం రైతులకు మొక్కలు, వ్యవసాయ పరికరాలను అందజేశారు. సండూరు తాలూకాలో ఎంపిక చేసిన గ్రామాల నుంచి 300 మంది ప్రగతిశీల రైతులుగా రూపొందించడానికి ఇంటిగ్రేటెడ్ అగ్రికల్చర్ (ఐ.ఎఫ్.ఎస్.) ప్రాజెక్టు కింద రైతులకు వ్యవసాయ పర్యటనలు, శిక్షణ కార్యక్రమాలు, మట్టి పరీక్షలు పూర్తి చేశారు. కూరగాయల విత్తనాలు, వర్మీకంపోస్ట్ బెడ్లు ఇప్పటికే అందించారు. శుక్రవారం జరిగిన కార్యక్రమంలో రైతులకు వ్యవసాయ పరికరాలు, వివిధ రకాల పండ్ల మొక్కలను పంపిణీ చేశారు. ఈ ప్రాజెక్ట్ కింద రైతులకు అందించడానికి మామిడి, జామ, సపోటా, కొబ్బరి, ఎర్రచందనం, నిమ్మ, తదితర 25 రకాలకు చెందిన 14,000 మొక్కలను ఫౌండేషన్ సీనియర్ ఉపాధ్యక్షుడు సునీల్ రాల్ఫ్ అందజేశారు. సమగ్ర వ్యవసాయ వ్యవస్థ రైతులకు నిరంతరం ఆదాయం వనరుగా ఉంటుంది. పండ్లు, అటవీ, పశుపోషణ ఆధారంగా కార్యకలాపాలు సరిగ్గా అమలు చేస్తే ఆర్థికంగా నిలదొక్కుకోవడానికి అనుకూలంగా ఉందన్నారు. రైతులకు పంపిణీ చేసిన మొక్కలను సరిగ్గా సంరక్షించుకోవాలన్నారు. కార్యక్రమంలో బిజు జార్జ్, నాగనగౌడ, రాజు, గంగాధర హరీశ్, ధనంజయ, కార్తీక్ పాల్గొన్నారు.

జిందాల్‌లో సిద్ధమైన కొబ్బరి మొక్కలు

రైతుకు పండ్ల మొక్కలు పంపిణీ చేస్తున్న సునీల్ రాల్ఫ్

తాగునీటి నాణ్యత, పరిశుభ్రతకు పెద్దపీట

మాట్లాడుతున్న డీహెచ్‌వో యల్లా రమేష్‌బాబు (కుడివైపు మొదటి వ్యక్తి)

బళ్లారి, న్యూస్‌టుడే: జిల్లాలో తాగునీటి నాణ్యత, పరిశుభ్రతకు ప్రాధాన్యం ఇవ్వాలని జిల్లా ఆరోగ్య, కుటుంబ సంక్షేమశాఖాధికారి డాక్టర్ యల్లా రమేష్‌బాబు సూచించారు. జిల్లా ఆరోగ్య కుటుంబ సంక్షేమశాఖ ఆధ్వర్యంలో శుక్రవారం స్థానిక అధికారులతో ఏర్పాటు చేసిన సమావేశంలో డీహెచ్‌వో మాట్లాడారు. వాంతులు, విరేచనాలు (డయేరియా), కలరా, అతిసార, కామెర్లు వంటి అంటు వ్యాధులు వ్యాప్తి చెందకుండా జాగ్రత్తలు తీసుకోవడం ద్వారా అంతర్ విభాగాల సహకారంతో నివారణ చర్యలు తీసుకోవాలన్నారు. పట్టణ ప్రాంతాల్లో నమోదయ్యే డెంగీ కేసుల నియంత్రణ చర్యలు తీసుకోవాలని జిల్లా సర్వేలెన్స్ అధికారి డా.మరియంబి తెలిపారు. పట్టణ ప్రాంతాల్లో, అంటువ్యాధులను నివారించడానికి నిలిచిపోయిన నీటి కేంద్రాలు, ఘన వ్యర్థాలను శుభ్రం చేయవచ్చు. జిల్లా క్షయ వ్యాధి నిర్మూలన కార్యక్రమం అధికారిణి డా.ఇంద్రాణి మాట్లాడుతూ 2025 గణాంకాల ప్రకారం, జిల్లాలోని పట్టణ ప్రాంతాల్లో అధిక సంఖ్యలో దుర్బల ప్రజలు ఉన్నారని, వారిలో క్షయవ్యాధి ఎక్కువగా ఉందన్నారు. దీనికి కారణమైన పోషకాహార లోపం, పరిశుభ్రత లేకపోవడం, స్వచ్ఛమైన గాలి, వెలుతురు లేని ఇళ్లలో నివాసం, మురికివాడల ప్రాంతాల కారణంగా పేర్కొన్నారు. కొత్త తాగునీటి నిర్వహణ, స్థలాల గురించి నగర పాలికె ముఖ్య ఇంజినీర్ మల్లన గౌడ వివరించారు. సమావేశంలో నగర వైద్య అధికారులు పనికిరాని నీటి వనరులపై తీసుకోవాల్సిన చర్యలను నగర పాలికె అధికారులు తెలిపారు. తాగునీటి క్లోరినేషన్ పద్ధతిపై నగర కౌన్సిల్ సిబ్బందికి వీడియో ద్వారా శిక్షణ ఇచ్చారు. నగర ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల వైద్య అధికారులు, నగర మండలి ఇంజినీర్లు, నగరపాలికె, నగరసభ, పట్టణ పంచాయతీ పురుసభ సిబ్బంది, కలరా నియంత్రణ, జిల్లా అంటు వ్యాధుల నియంత్రణాధికారి పాల్గొన్నారు.

తుంగభద్ర జలాశయం నీటిమట్టం

పూర్తిస్థాయి నీటిమట్టం 1633 అడుగులు

13-02-2026 (ఉ॥ 8 గంటలకు)	ప్రస్తుతం	గత సంవత్సరం
నీటిమట్టం (అడుగుల్లో)	1602.23	1613.29
ఇన్‌ఫ్లో (క్యూసెక్కుల్లో)	000	000
అవుట్‌ఫ్లో (క్యూసెక్కుల్లో)	427	7,732
నీటి నిల్వ (టి.ఎం.సి)	24.542	44.482

గరిష్ఠసామర్థ్యం (133 టీఎంసీలు) వాస్తవసామర్థ్యం 105.788 టీఎంసీలు

ప్రతి ఇంటికీ మరుగుదొడ్డి అవసరం

సిరుగుప్ప, న్యూస్‌టుడే: ప్రతి ఇంటికీ మరుగుదొడ్డి నిర్మించుకునేలా ధర్మస్థల గ్రామీణ అభివృద్ధి సంస్థ, బి.సి.ట్రస్ట్ సంయుక్తంగా ప్రజలకు అవగాహన కల్పించి తోడ్పాటు అందిస్తున్నామని సంస్థ జిల్లా నిర్దేశకుడు రోహితాక్ష పేర్కొన్నారు. పట్టణంలోని సంస్థ కార్యాలయంలో శుక్రవారం గ్రామీణ ప్రాంతాల్లో మరుగుదొడ్లు నిర్మించుకునే మహిళలకు రూ.500 నుంచి రూ.10వేల వరకు ఆర్థిక తోడ్పాటు అందించే మంజూరు పత్రాలను లబ్ధిదారులకు పంపిణీ చేశారు. లబ్ధిదారులు సాయాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు. సంస్థ తాలూకా యోజనాధికారి సుధీర్ హంగళూరు, జ్ఞానవికాస్ పర్యవేక్షకులు ప్రియా, రేణుకా, చంద్రకళ, వీరేశ్ పాల్గొన్నారు.

లబ్ధిదారులకు ప్రమాణ పత్రాలు అందిస్తున్న సంస్థ జిల్లా నిర్దేశకుడు రోహితాక్ష


శ్రీ విశ్వేశ్వర పంచాయతన మహాక్షేత్రం
గాంధీనగర్
17వ మహాశివరాత్రి శుభసందర్భంగా
శ్రీ రుద్రయాగ సహిత మహాకుంభాభిషేక మహోత్సవం
తేదీ: 14-02-2026 నుండి 16-02-2026 వరకు మహోత్సవాలు
స్ఫటికలింగ దర్శనం తేది: 15-02-2026 మహాశివరాత్రి రోజు ఉదయం 6 గంటల నుండి
"దక్షిణ భారతదేశంలో ఎక్కడా లేనటువంటి లక్షలింగ సహిత స్ఫటిక లింగ మహాగిరి క్షేత్రం"
ది. 14-02-2026 నుండి 16-2-2026 వరకు మహాశివరాత్రి సందర్భంగా జరుగుచున్న వేడుకల్లో భక్తజనం అధిక సంఖ్యలో పాల్గొనాలని మా విన్నపం.
14న శనివారం ఉ॥ 7.30 నుండి అష్టోత్తర శతకలశాలతో ఘనంగా గ్రామ ప్రదక్షిణ
15న ఆదివారం మహాశివరాత్రి పర్వదిన సందర్భంగా ఉదయం 6 నుండి రాత్రి 8 వరకు భక్తులకు స్ఫటికలింగ దర్శనం. రాత్రి 8 గం॥లకు శివపార్వతుల కళ్యాణం
16న సోమవారం రాత్రి 7 గం॥లకు గ్రామం అంతటా ఘనంగా దేవతా విగ్రహాల ఊరేగింపు
అందరికీ స్వాగతం - సుస్వాగతం

ముళ్లపూడి భాస్కరరావు, ధర్మకర్త
లక్షలింగ సహిత ఆత్మలింగ మహాక్షేత్రం
మరియు శ్రీ విశ్వేశ్వర సేవాసమితి, సమస్త భక్తజనం
గాంధీనగర్, (సింధనూరు తాలూకా)

abhivrudhi
సిల్క్ ఇండియా 2026
ON THE OCCASION OF WEDDING

Pure Silk Products Across the Country
EXHIBITION cum SALE
VISIT TODAY
HOTEL ROYAL FORT
NEW TRUNK ROAD, BALLARI
13 to 22 FEBRUARY 2026
Time : 10.30 am - 8.30 pm
Abhivrudhi Silk India | Silkindia_mysore_since2011 | Entry Free | Contact : 63641 65152, 98977 09954

మెట్రో.. మరో ముందడుగు

తావరకెరె డిపోకు వచ్చిన మెట్రో రైలు బోగీలు

బెంగళూరు (బాణసవాడి), న్యూస్‌టుడే: మెట్రో రైళ్ల ప్రగతి వేగం పుంజుకుంది. నాగవార నుంచి తావరకెరె వరకు గులాబీ కారిడార్ మార్గంలోని కాళేనా అగ్రహార- తావరకెరె మధ్య 7.5 కిలోమీటర్ల మార్గంలో మెట్రో సంచారం మే నుంచి ప్రారంభం కానుంది. ఈ వ్యవస్థ కోసం బెమల్ సంస్థ కొత్తగా పైలెట్ రహిత మెట్రో రైలు బోగీలను సమకూర్చింది. ఇప్పటికే రెండు రైళ్లను ఆ సంస్థ అందించిన విషయం తెలిసిందే. మే నెలలోగా ఆరు బోగీల రైళ్లను బీఎంఆర్‌సీఎల్‌కు అందించనుంది. ఏడాది ఆఖరిలో కాళేనా అగ్రహార- నాగవార మధ్య 13 కిలోమీటర్ల భూగర్భంలో రైలు సంచారం ప్రారంభిస్తారు. ప్రస్తుతం బెమల్ అందించిన యంత్రాలు, బోగీలు తావరకెరె డిపోకు తరలించారు.

నేరాల నియంత్రణకు కఠిన చర్యలు

సమావేశమైన ఈశాన్య విభాగం పోలీసు అధికారులు

బెంగళూరు (యలహంక), న్యూస్‌టుడే: రౌడీషీటర్ల కార్యకలాపాల నియంత్రణతో పాటు పాత నేరగాళ్లపై నిఘా పెంచాలని 'ఇంటింటికీ పోలీసు' కార్యక్రమాన్ని కట్టుదిట్టంగా చేపట్టాలని నగర ఈశాన్య పోలీసులు తీర్మానించారు. ఈశాన్య విభాగం పోలీసు ఉన్నతాధికారులు శుక్రవారం ప్రత్యేకంగా సమావేశమై కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ఆయా పోలీసుఠాణాల పరిధిలోనే రౌడీషీటర్ల కార్యకలాపాలను గుర్తించి చర్యలకు ఉపక్రమించాలని నిర్ణయించారు. దొంగతనాలు నిలువరించాలని, రాత్రింబగళ్లు గస్తీ తీవ్రతరం చేయాలని ఉన్నతాధికారులు ఆదేశించారు. సైబర్ నేరాల నియంత్రణకు నిపుణుల సహకారాన్ని పొందనున్నారు.

రాయల కీర్తి.. విజయనగర పెన్నిధి

మొదటి రోజు హంపీ ఉత్సవాల జోరు

ప్రదర్శనల వీక్షణకు కదలివచ్చిన జనం

వెయ్యి డ్రోన్లతో వినీలాకాశంలో విరూపాక్ష ఆలయ నమూనా

హొసపేటె, న్యూస్‌టుడే: విజయనగర సామ్రాజ్యపు గతవైభవాన్ని చాటే, ఆంధ్రభోజ శ్రీకృష్ణదేవరాయల కీర్తిని అభివర్ణించే హంపీ ఉత్సవాలు శుక్రవారం ఘనంగా ప్రారంభమయ్యాయి. అలనాటి కళలు, సంప్రదాయం, సంస్కృతిని ప్రతిబింబించే కళాప్రదర్శనలతో విజయనగర వీధులు మెరిసిపోయాయి. ఐదు వేదికల్లో కళాకారులు అభూతపూర్వ కళలతో ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. ఉదయం నుంచి అర్ధరాత్రి వరకూ సాంస్కృతిక సౌరభం కొనసాగింది. ఉదయం దివ్యాంగుల కబడ్డీ పోటీలు, బెంచ్‌ప్రెస్ పోటీలు హొసమలపనగుడిలో ప్రారంభమయ్యాయి. రైతులను ప్రోత్సహించేందుకు ఎద్దు ప్రదర్శన ఏర్పాటు చేయగా, చుట్టు ప్రాంతాల నుంచి అన్నదాతలు ఎంతో ఆసక్తితో పాల్గొన్నారు. మహిళల కోసం విరూపాక్ష వీధిలో నిర్వహించిన ముగ్గుల పోటీలు ఆకట్టుకున్నాయి. హంపీ పంచాయతీ ఎదురుగా ఏర్పాటు చేసిన వస్తు ప్రదర్శన ప్రజల నుంచి మన్ననలు పొందాయి. వ్యవసాయశాఖ వినూత్నంగా చిరుధాన్యాలు, పల్లెవెలుగుల నేపథ్యంలో ఏర్పాటు చేసిన ప్రదర్శనలు బేష్ అనిపించుకున్నాయి. ఉద్యానవన, మత్స్యశాఖ ప్రదర్శనలు మెచ్చుతునకలుగా మిగిలాయి. ఉత్సవాల్లో చాలా ఏళ్ల తరువాత అటవీశాఖ వారు వస్తుప్రదర్శన ఏర్పాటుచేసి మెప్పించారు. ఐదు వేదికలపై సాంస్కృతిక కార్యక్రమాలు ఉత్సవాలకు వన్నె తీసుకొచ్చాయి.

ఎద్దు ప్రదర్శనలో నెగ్గిన యువ రైతుకు మొదటి బహుమతి అందిస్తున్న మంత్రి జమీర్

ప్రధాన వేదికపైన శ్రీకృష్ణ నాట్యం

ప్రేమకు వేళాయెరా..!

♥ గులాబీలు మురిసే వేళ ♥ యువత మోమున కళ

మనసును హత్తుకునే గులాబీలకు ఒక్కసారిగా రెక్కలొచ్చాయి. ప్రేమికుల దినోత్సవమంటూనే అందరి కళ్లూ ఈ చక్కని పూబాలల కోసమే వెతుకుతాయి. ధర ఎంతైనా పరవాలేదు.. నచ్చిన వారికి ఇవ్వడానికి ఉబలాటపడుతుంటారు. ఆ ప్రేమికుల రోజు రానే వచ్చింది. గులాబీలకు ఎనలేని గిరాకీ తెచ్చింది!

విదేశాలకు సిద్ధమైన వివిధ రకాల గులాబీలు

ప్రేమికులు ఇష్టపడే తాజ్ గులాబీలు

బెంగళూరు (యశ్వంతపుర), న్యూస్‌టుడే: ప్రేమికుల దినోత్సవం సందర్భంగా ఎర్రగులాబీలకు డిమాండు ఎక్కువ. మునుపెన్నడూ లేనంతగా ఈసారి ప్రేమికుల దినోత్సవానికి ముందే విపరీతమైన గిరాకీ పెరిగిపోయింది. ఈ వేడుకల రోజుకు ముందు- వెనుక వారం రోజులు గులాబీల విక్రయాలతోనే వ్యాపారులు సంబరపడిపోతుంటారు. ఈసారి అదే పరిస్థితి నెలకొంది. గురువారం ఒక్కరోజే 10.08 లక్షల గులాబీలు విక్రయించామని హెబ్బాళలోని అంతర్జాతీయ పుష్పవేలం కేంద్రం (ఐఫ్యాబ్) ఎండీ డాక్టర్ ఎం.విశ్వనాథ్ వెల్లడించారు. గత ఏడాది అదే రోజు తొమ్మిది లక్షల పూవులను విక్రయించామని వివరించారు. ఈసారి వ్యాపారం విపరీతంగా పుంజుకుందన్నారు. శుక్రవారం మధ్యాహ్నం ఒంటి గంట వరకు ఎనిమిది లక్షల సుమ రెమ్మలను వినియోగదారులు కొనుగోలు చేశారు. ఒక్కో పువ్వు వారం కింద కేవలం రూ.10 ధర పలకగా.. శుక్రవారం రెట్టింపు సొమ్ము వెచ్చించాల్సి వచ్చింది. ఇక బహిరంగ విపణిలో శనివారం మరింత పెరిగిపోనుందని వ్యాపారులు అంచనా వేస్తున్నారు. ఆ లెక్కలను గుర్తించే ఎక్కడికక్కడ నిల్వలు పెంచారని సమాచారం. బెంగళూరు అంతర్జాతీయ పుష్ప వేలం కేంద్రం నుంచి దేశంలోని వివిధ నగరాలు, పట్టణాలతో పాటు విదేశాలకూ ఎగుమతి చేస్తున్నారు. వచ్చిన సరకును వచ్చినట్లు దిల్లీ, ముంబయి, హైదరాబాద్, విజయవాడ, చెన్నై, కోల్‌కతా, భువనేశ్వర్‌తో పాటు పంజాబ్, గుజరాత్, రాజస్థాన్ రాష్ట్రాలకు తరలిస్తున్నారు. విమానాల్లో మలేసియా, సింగపూర్, సౌదీ అరేబియా, కువైట్, న్యూజిలాండ్ దేశాలకు ఎగుమతి చేస్తున్నారు. సాధారణ రోజుల్లో హెబ్బాళ విపణికి ఐదు లక్షల గులాబీలు వస్తుంటాయి. ప్రేమికుల దినోత్సవం సందర్భంగా వివిధ రకాల 12 లక్షల పువ్వులు వచ్చాయని డాక్టర్ విశ్వనాథ్ తెలిపారు. వాటితో పాటు ఇతర అలంకార పూల సరఫరా పెరిగింది. తాజ్‌మహల్ రకం గులాబీలూ ఈసారి ప్రత్యేకంగా అందుబాటులోకి వచ్చాయి. నేరేడు రంగు పువ్వు రూ.40 ధర పలుకుతోంది. సేంద్రియ విధానంలో ఉత్పత్తి చేసిన సరకు వారం రోజులపాటు నిల్వ ఉంటుందని ఆయన తెలిపారు. బెంగళూరుకు చేరువలోని కోలారు, మాలూరు, హొసకోట, ఆనేకల్, చింతామణి తదితర ప్రాంతాల నుంచి రెండు వందల మంది రైతులు ఈ పూలను ప్రత్యేకంగా సాగుచేసి ఈసారి ఘనమైన లబ్ధి పొందనున్నారు. వారి సరకుకు వేలం కేంద్రంలో భలే డిమాండు ఏర్పడింది.

అమ్మకాలకు గులాబీలు సిద్ధం

గవియప్ప.. శాంతించాడప్ప

చొరవ చూపిన సీఎం

హొసపేటె, న్యూస్‌టుడే: జిల్లా బాధ్యమంత్రి జమీర్ అహ్మద్ ఖాన్, స్థానిక ఎమ్మెల్యే గవియప్పల నడుమ ఉన్న విభేదాన్ని దూరం చేయటానికి చివరికి సీఎం సిద్ధరామయ్య చొరవ చూపాల్సి వచ్చింది. సుమారు రెండు నెలల నుంచి స్థానికంగా హంపీ ఉత్సవాల ఏర్పాట్లు జరిగాయి. జిల్లా బాధ్యమంత్రి కూడా పలుమార్లు సన్నాహక సమావేశంలో పాల్గొన్నారు, అయినప్పటికీ స్థానిక ఎమ్మెల్యే గవియప్ప ఆ సమావేశాల్లో పాల్గొనలేదు. జనవరి 26న జరిగిన గణతంత్ర వేడుకలకూ ఆయన హాజరుకాలేదు. జిల్లా మంత్రి పాల్గొన్న వేదికలో తను రానని ఆయన సన్నిహితులతో చెప్పినట్లు సమాచారం. ఐదు రోజుల నుంచి మంత్రి స్థానికంగా మకాంవేసి ఉత్సవాల ఏర్పాట్లను పరిశీలించినా, ఎమ్మెల్యే అటువైపు కన్నెత్తి చూడలేదు. ఇలాగే వదిలితే కార్యకర్తలు, ప్రజలకు తప్పుడు సందేశం వెళ్తుందని శుక్రవారం మంత్రి జమీర్ అహ్మద్ ఖాన్ స్వయాన ఎమ్మెల్యే ఇంటికి వెళ్లి కలిసి కొంతసేపు చర్చలు జరిపారు. తరువాత ఎంపీ తుకారామ్‌తో కలిసి గవియప్ప హంపీ ఉత్సవాల ఏర్పాట్లను పరిశీలించారు. ఉత్సవాల నుంచి దూరంగా ఉండటంతో స్వయాన ముఖ్యమంత్రే తనపై ఆగ్రహం వ్యక్తం చేయడంతో దిగివచ్చానని ఆయన మాధ్యమాలకు తెలిపారు. అందరూ కలిసి మూడు రోజుల ఉత్సవాలను విజయవంతం చేస్తామని హామీ ఇచ్చారు.

గవియప్ప నివాసంలో కలిసి కరచాలనం చేస్తున్న జిల్లా బాధ్యమంత్రి జమీర్ అహ్మద్ ఖాన్

చికిత్సలకు మరింత ప్రాధాన్యం

దేశంలోని వివిధ ప్రాంతాలకు చెందిన సర్జన్లు, సంఘం ప్రతినిధులు

బెంగళూరు (జయనగర), న్యూస్‌టుడే: ఓరల్, మ్యాక్సిలోఫేషియల్ శస్త్రచికిత్సలకు ప్రాధాన్యం పెరుగుతోందని రాజీవ్‌గాంధీ ఆరోగ్య, వైద్య విశ్వవిద్యాలయం ఉప కులపతి డాక్టర్ బీసీ భగవాన్ పేర్కొన్నారు. ముఖంపై గాయాలు, నోటి క్యాన్సర్ శస్త్రచికిత్స తదితరాల అనంతరం మ్యాక్సిలోఫేషియల్ నిపుణులకు డిమాండ్ పెరుగుతోందని చెప్పారు. నోటి, మ్యాక్సిలోఫేషియల్ సర్జన్ల దినోత్సవాన్ని పురస్కరించుకుని అసోసియేషన్ ఆఫ్ ఓరల్ అండ్ మ్యాక్సిలోఫేషియల్ సర్జన్స్ ఆఫ్ ఇండియా కర్ణాటక శాఖ ఇక్కడి డీఏపీఎం ఆర్‌వీ డెంటల్ కళాశాలలో ఏర్పాటు చేసిన సదస్సులో ఆయన మాట్లాడారు. సౌందర్య పోటీల్లో పాల్గొనేందుకు ముందుకు వస్తున్న యువతులు కూడా ఈ తరహా శస్త్రచికిత్సలను చేయించుకునేందుకు ఆసక్తి చూపిస్తున్నారని వివరించారు. సంఘం అధ్యక్షుడు డాక్టర్ వెంకటేశ్ ఆనేహొసూరు, కార్యదర్శి డాక్టర్ గిరీశ్ గౌడ, సంఘం ప్రతినిధి డాక్టర్ ఎస్ దీపక్, ఆర్‌వీ డెంటల్ కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ ప్రశాంత్ తదితరులు సభ్యులను ఉద్దేశించి ప్రసంగించారు.

EENADU Classifieds
REAL ESTATE
LEASE
తెలంగాణ, ఖమ్మంలో 3021 చ॥గ॥లు ట్విన్ థియేటర్/ కమర్షియల్ లీజుకు సం॥ 9848531544. bit.ly/4rMldEv
JOBS
NARAYANA ENGINEERING COLLEGES (AUTONOMOUS): NELLORE | GUDUR
we are HIRING
Applications are invited from eligible candidates for the position of ASSISTANT PROFESSOR, PLACEMENT TRAINER in the following disciplines. Interested candidates may e-mail their resumes.
TRAINING & PLACEMENT
CORPORATE RELATIONS EXTERNAL
APTITUDE | REASONING | VERBAL
SOFT SKILLS
ENGLISH LANGUAGE LAB TRAINER
TECHNICAL TRAINER (C | JAVA | PYTHON DATA STRUCTURES | AI TOOLS | FULL STACK DATA BASE | AWS | BI TOOLS DIGITAL MARKETING TOOLS).
ENGINEERING
CSE (AIML, DATA SCIENCE) | ECE | CIVIL MECHANICAL | MATHS | ENGLISH CHEMISTRY | PHYSICS
GENERAL INFORMATION
• Qualifications and experience must be as per AICTE norms.
• Salary is not a constraint for deserving candidates
• Industrial experience will be considered as an added advantage.
For Enquiries Contact - HR : 87903 50096
Mail your resume to: careers.nec@narayanagroup.com
త్రివేణి హోంకేర్‌లో వృద్ధులను/ పేషెంట్స్‌ను చూసుకొనుటకు వర్కర్స్/ నర్సులు కావలెను. ఫ్రీ వసతి, భోజనం. జీ: 18K to 20K. ✆ 96404 00073, 98485 71888.
గమనిక
క్లాసిఫైడ్ ప్రకటనలకు ప్రతిస్పందించే ముందు తగిన రీతిలో క్షుణ్ణంగా విచారించుకోవలసిందిగా పాఠకులకు సూచించడమైనది. ప్రకటనదారు చెబుతున్న లేదా చేసుకుంటున్న క్లెయిములతో ఈ వార్తాపత్రికకు ఏవిధమైన సంబంధం లేదు. ప్రకటనదారులు సరుకుల అమ్మకం లేదా అందించిన సేవల విషయంలో తప్పు, ప్రకటనల ద్వారా ప్రజల నుండి ఎట్టి డబ్బును వసూలు చేయరాదు. డబ్బును వసూలుచేసే ప్రకటనకర్తను బ్లాక్- లిస్టులో ఉంచే మరియు/ లేదా అతనిపై చట్టపరమైన చర్య తీసుకునే హక్కు యాజమాన్యానికి కలదు.
గమనిక
క్లాసిఫైడ్ ప్రకటనలను ఇచ్చుటకు ఈ క్రింది నెంబర్లను సంప్రదించగలరు.
బళ్ళారి : 9121167525
బెంగుళూరు : 9121167527
ప్రకటనలపై జి.ఎస్.టి. 5% వర్తించబడును

ఆసుపత్రుల్లో ఔషధాల కొరత

బెంగళూరు (మల్లేశ్వరం), న్యూస్‌టుడే: ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఔషధాలు దొరకడం లేదని విపక్ష నేత ఆర్.అశోక్ ఆరోపించారు. పారాసిటమాల్ వంటి సాధారణ మాత్రలకూ కొరత ఉందన్నారు. ఆసుపత్రుల్లో జన ఔషధి కేంద్రాలను మూయించడంతో రోగులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఔషధాలను కొనుగోలు చేసేందుకు ప్రభుత్వం వద్ద నగదు లేకపోవడంతోనే ఈ పరిస్థితి నెలకొందన్నారు. పేద రోగులను ఆదుకునే దిశలో తక్షణమే ఔషధాలను కొనుగోలు చేయాలని డిమాండ్ చేస్తూ తన ఎక్స్ కార్ప్ ఖాతాలో అశోక్ ట్వీట్ చేశారు.

కిమ్స్ సిబ్బందిపై చర్యలు

హుబ్బళ్లి, న్యూస్‌టుడే: ప్రభుత్వ వైద్యశాల- కిమ్స్‌లో చికిత్సకు వచ్చే రోగులు, వారి కుటుంబ సభ్యుల నుంచి లంచాలు తీసుకుంటున్న ఆరోపణలపై ముగ్గురు సిబ్బందిని విధుల నుంచి తప్పించామని ఆసుపత్రి ఉన్నతాధికారులు ప్రకటించారు. నగదు లేదని చెబుతున్నా, తెలిసిన వారితో యూపీఐ ద్వారా నగదు బదిలీ చేయించాలని వీరు ఒత్తిడి చేసేవారు. మృతదేహాలను అప్పగించేందుకు, అంబులెన్సు సేవలను అందించేందుకూ లంచాలు తీసుకుంటున్నట్లు రుజువు కావడంతో వారిని విధుల నుంచి తప్పిస్తూ ఆదేశాలు జారీ చేశామని అధికారులు తెలిపారు.

'పాకిస్థాన్‌తో పొట్టి క్రికెట్ పోటీలొద్దు'

దావణగెరె, న్యూస్‌టుడే: టి.20 ప్రపంచ కప్ పోటీల్లో పాకిస్థాన్‌తో మ్యాచ్ ఆడవద్దని శ్రీరామసేన వ్యవస్థాపకుడు ప్రమోద్ ముతాలిక్ భారత జట్టుకు సూచించారు. భారత్‌లో అశాంతికి కారకులవుతున్న పాకిస్థాన్ సైన్యం, అక్కడి ప్రభుత్వం, ఉగ్రవాదుల తీరును ఖండిస్తూ వారితో ఏ రకమైన క్రీడలు ఆడకుండా కేంద్రం చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఆయన దావణగెరెలో విలేకరులతో మాట్లాడుతూ, ఆదాయం కోసమే క్రికెట్ మ్యాచ్‌లను ఆడించడం సరికాదని వ్యాఖ్యానించారు.

రామప్పపై కేసు నమోదు

శివమొగ్గ, న్యూస్‌టుడే: హొన్నావరలో నిర్వహించిన ఒక కార్యక్రమంలో ఓ సముదాయాన్ని ఉద్దేశించి అనుచిత వ్యాఖ్యలు చేసిన ఆరోపణలపై సిగందూరు చౌడేశ్వరి దేవాలయం పాలనాధికారి రామప్పపై కేసు నమోదైంది. హొన్నావర హనుమంతుని ఆలయంలో ఆయన చేసిన వ్యాఖ్యలు వైరల్‌గా మారాయి. ఆయనపై చర్యలు తీసుకోవాలని అఖిల కర్ణాటక బ్రాహ్మణ మహాసభ ప్రతినిధులు హొన్నావర, సింగదూరు ఠాణాలతో పాటు పోలీసు డైరెక్టర్ జనరల్ కార్యాలయంలోనూ ఫిర్యాదు చేశారు.

ప్రమాదకర కాల్స్ నియంత్రణ

బెంగళూరు (యలహంక): 'వికసిత్ భారత్'లో భాగంగా నేరగాళ్లు దొంగచాటుగా విదేశాలకు ఫోన్‌కాల్స్ చేస్తూ ఆర్థిక నేరాలకు పాల్పడుతున్న తీరును గుర్తించి నియంత్రిస్తున్నట్లు ట్రూకాలర్ సంస్థ సీఈఓ రిషిత్ జుంజున్వాలా వెల్లడించారు. నమ్మకం పేరుతో డిజిటల్ నేరాలను పాల్పడుతున్నారని, ఫోన్‌కాల్స్‌ను దుర్వినియోగం చేస్తున్నారని వివరించారు. ఏడాది కాలంలో 1,189 కోట్ల తప్పుడు (స్పామ్) కాల్స్‌ను నియంత్రించినట్లు తెలిపారు. ఈ కాల్స్‌తో పాటు సందేశాలపై నిత్యం నిఘా పెంచుతున్నామని, ప్రజలూ ఈ విషయంలో అప్రమత్తంగా ఉండటం ఎంతో కీలకమని ఆయన ఓ ప్రకటనలో స్పష్టం చేశారు.

నేటి నుంచి సఖీ మహిళా ఆటో సేవలు షురూ

రోడ్డెక్కనున్న సఖీ ఆటో

బెంగళూరు (కెంగేరి), న్యూస్‌టుడే : ప్రస్తుత పోటీ ప్రపంచంలో పురుషులతో సమానంగా మహిళలు అన్ని రంగాల్లో రాణిస్తున్నారు. పురుషులపై ఆధారపడకుండా సొంతంగా జీవించే సామర్థ్యాన్ని పొందుతున్నారు. మహిళలు ధైర్యంగా ఆటో నడిపే సాహసానికి పూనుకున్నారు. నగరంలో శనివారం నుంచి సఖీ మహిళా ఆటో సేవలు ప్రారంభం కానున్నాయి. బెంగళూరులో ప్రయాణ సమయంలో మహిళలపై జరుగుతున్న దౌర్జన్యాలు, మోసాలను అడ్డుకట్టే ప్రయత్నంలో మహిళా ఉద్యమకర్త కృష్ణవీ పరేక్ ఈ ఆటో సేవల వేదికకు సంస్థాపకురాలిగా బాధ్యతలకు చేపట్టారు. మహిళలకు భద్రతను కల్పించే దృష్టిలో ఈ సఖీ ఆటోసేవలకు నాంది పలికారు. ముంబయిలో ప్రయాణంలో జరిగిన చేదు సంఘటన అనుభవంతో ఈ సేవ చేసేందుకు ప్రేరణ కలిగిందని వైష్ణవీపరేక్ తెలిపారు. మహిళలకు ప్రత్యేక రవాణా వ్యవస్థను కల్పించే ఉద్దేశంలో సఖీ రైడింగ్ వేదికను ప్రారంభించామన్నారు. ఈ సేవలను జనవరిలోనే ప్రయోగాత్మకంగా ప్రారంభించారు. మంచి ఫలితాలు కనిపిస్తుండడంతో నగరమంతా విస్తరించనున్నారు. ప్రస్తుతం 21 ఉంచి 40 ఏళ్ల వయసు మహిళలు 50 మంది డ్రైవర్లుగా కొనసాగుతున్నారు. ఇందుకు చక్కని స్పందన కల్గింది. తొలి రెండు కిలోమీటర్లకు రూ.50 ఛార్జి ఉంటుంది. ఆ తర్వాత ప్రతి కిలోమీటర్లకు రూ.20 పెరుగుతుందన్నారు. ఉదయం ఆరు నుంచి రాత్రి వరకు ఈ సేవలు ఉంటాయి. భవిష్యత్తుతో 24 గంటల పాటు ఈ ఆటోసేవలు చేయాలనే ఆలోచన ఉందన్నారు. సఖీ సేవలను రైడ్.సఖీ ఉమెన్.ఇన్ వెబ్‌సైట్‌లో బుక్ చేసుకోవచ్చు.

శివమందిరంలో మహాయజ్ఞం

తీర్థ క్షేత్రం నుంచి తెచ్చిన జలాలతో పూజాధికాల్లో పాల్గొన్న మఠాధిపతులు

బెంగళూరు (మారతహళ్లి), న్యూస్‌టుడే: మహాశివరాత్రిని పురస్కరించుకుని మారతహళ్లి శివోహం శివ మందిరంలో సంతోషం, సంక్షేమం, దేశాభివృద్ధిని కోరుకుంటూ శుక్రవారం మహా యజ్ఞాన్ని నిర్వహించారు. 'మీ హృదయంలోని దేవుని ప్రేమను అన్వేషించండి' అనే నినాదంతో నిర్వహించిన మహాయజ్ఞంలో భాగంగా దేశంలోని వివిధ తీర్థ క్షేత్రాల నుంచి తీసుకువచ్చిన పవిత్ర జలాలు ఉంచిన కలశాలకు పూజలు చేశారు. శివరాత్రి వరకు శివుని భారీ విగ్రహం దిగువ ఉన్న గుహలో ప్రముఖ శివాలయాల నమూనా విగ్రహాల వద్ద భక్తులు పూజ చేసుకునేందుకు అవకాశం కల్పిస్తున్నామని హ్యాపీనెస్ అంబాసిడర్ ఏఐ రవి (ఆత్మన్ ఇన్ రవి) తెలిపారు. శివరాత్రి సమయంలో రద్దీతో భక్తులు ఇబ్బంది పడకుండా ఏర్పాటు చేస్తున్నామని నిర్వాహకులు వివరించారు.

శివరాత్రికి ప్రత్యేక ఏర్పాట్లు

శివుని చిత్రం వద్ద శివలింగం, నందీశ్వరుడు

బెంగళూరు (శివాజీనగర), న్యూస్‌టుడే : మహాశివరాత్రికి వన్నారపేట జయరాజ నగరలోని రుద్రప్ప గార్డెన్‌లో భక్తులు స్వయంగా అభిషేకం పూజ చేసుకునేందుకు ప్రత్యేక ఏర్పాట్లు చేశామని శ్రీజయసిద్ధి వాలంపురి వినాయగర్, శివమణి ఆలయం అధ్యక్షుడు ముపేశ్ తెలిపారు. ఆదివారం ఉదయం వినాయకునికి అభిషేకం, పది గంటలకు శివలింగానికి రుద్రాభిషేకం, మహా మంగళహారతి ఉంటాయన్నారు. ముగిల్‌వణ్ణన్ పవిత్ర దీపాన్ని వెలిగించి ప్రారంభిస్తారని, రాత్రి రూపశ్రీ అరవింద్ బృందం నృత్య పుష్పాంజలి, రితిక, ఆమె బృందం భరతనాట్యం, చెన్నైకు చెందిన శశి రిథమ్స్‌తో సంగీత కచేరీ ఉంటుందన్నారు. అర్ధరాత్రి 2 గంటల నుంచి 4 వరకు అభిషేకం, సోమవారం మధ్యాహ్నం 12 గంటలకు అన్నసంతర్పణ ఉంటుందని తెలిపారు. స్థానిక ఎమ్మెల్యే, బీడీఏ అధ్యక్షుడు ఎన్‌ఏ హ్యారిస్ సహకరిస్తున్నారని ముపేశ్ పేర్కొన్నారు.

బెంగళూరు విపణిలో కూరగాయల ధరలు

(హాప్‌కామ్స్-కిలో..రూ.లలో)

బీన్స్-	40
క్యారెట్-	55
బీరకాయలు-	55
క్యాబేజి-	35
క్యాలీఫ్లవర్(ఒక్కోటి)-	30
సొరకాయ-	55
దొండకాయలు-	45
పొట్లకాయ-	45
పచ్చి మిరపకాయలు-	85
కాకర కాయలు-	55
టమాటా(నాటు)-	35
టమాటా-	25
గుమ్మడి-	30
ఆలుగడ్డ-	35
ఉల్లి(మేలురకం)-	35
ఉల్లి(సాధారణ)-	25
వెల్లుల్లి-	160
సాంబారు ఉల్లి-	165
బీట్‌రూట్-	55
వంకాయలు-	55
బెండకాయలు-	55
ముల్లంగి-	55
నిమ్మకాయ-	120

పండ్లు, ఫలాలు ధరలు

వాషింగ్టన్ ఆపిల్-	395
సిమ్లా ఆపిల్-	285
గ్రీన్ ఆపిల్-	345
అరటి కాయలు-	35
సపోటా-	65
పైనాపిల్-	65
బొప్పాయి-	35
ఆరంజి-	95
బత్తాయి-	55

(న్యూస్‌టుడే, యశ్వంతపుర)

తెక్కలకోటకు విశ్వగుర్తింపు

నమిత ఎస్.సుగంధితో పాటు ఇతరులను సన్మానిస్తున్న సోమలింగప్ప

తెక్కలకోట(బళ్లారి), న్యూస్‌టుడే: నేను ఇక్కడ చారిత్రకపూర్వ కాలంపై పరిశోధించడానికి వచ్చినప్పటి నుంచి ఇది నా ఇల్లు అని భావిస్తున్నానని తవ్వకాల బృందం సహ డైరెక్టర్, న్యూయార్క్‌లోని హార్ట్ విక్ విశ్వవిద్యాలయ ఆచార్యులు డా.నమిత ఎస్.సుగంధి పేర్కొన్నారు. పట్టణంలోని చారిత్రాత్మక కోట ముందు శుక్రవారం తవ్వకాల బృందానికి ఏర్పాటు చేసిన కార్యక్రమంలో డా.నమిత ఎస్.సుగంధి మాట్లాడారు. 21 సంవత్సరాల్లో తెక్కలకోట కొండ ప్రాంతాల్లో రెండుసార్లు పరిశోధన, అధ్యయనాలు, తవ్వకాలు నిర్వహించినట్లు చెప్పారు. ప్రస్తుతం అస్థిపంజరం, పురావస్తు వస్తువులను కొనుగొన్నందుకు నిజంగా సంతోషంగా ఉన్నానని ఆమె ఆనందం వ్యక్తం చేశారు. మాజీ ఎమ్మెల్యే ఎం.ఎస్.సోమలింగప్ప మాట్లాడుతూ నమిత ఎస్.సుగంధి అమెరికా నుంచి అక్కడికి వచ్చి చారిత్రక ప్రదేశం ప్రాముఖ్యతను ప్రపంచానికి తెలియజేసి తెక్కలకోటకు చరిత్రలో నిలిపే విధంగా శ్రమించారని తెలిపారు. బృందం సభ్యుడు మోహలియ ఐ.ఐ.ఎస్.ఇ.ఆర్ విశ్వవిద్యాలయం పరిశోధన విద్యార్థి ప్రాంజల్ దుబె, పరిశోధకులు అశోక్, మధ్యప్రదేశ్ సాగర డా.హరిసింగ్ విశ్వవిద్యాలయానికి చెందిన విద్యార్థిని కావ్య, గుజరాత్ వడోదరాద మహరాజ సయ్యాజీరావ్ విశ్వవిద్యాలయం విద్యార్థి మధురా తదితరులను సత్కరించారు. పట్టణ పంచాయతీ మాజీ అధ్యక్షుడు ఎస్.ఆనంద్, నరేంద్ర సిన్హా, మద్దేరు సిద్ధయ్య, చంద్రశేఖర, సిద్ధవేంద్ర బాలప్ప, మహమ్మద్ అజారుద్దీన్, దస్తిగిరి సాబ్, శ్యాంసుందర, దొడ్డ పరమేష్, రంజాన్ సలాఫీ, ఖాదర్ వలి, అయ్యప్ప పాల్గొన్నారు.

చిత్రకళా సొబగులు

శివుని విగ్రహాన్ని ప్రదర్శిస్తున్న నటి మధుశ్రీ భైరప్ప

బెంగళూరు (గాంధీనగర), న్యూస్‌టుడే: దేశంలోని వేర్వేరు ప్రాంతాలకు చెందిన కళాకారులు, హస్తకళాకారులు, శిల్పులు, చేనేతలు ఒక్కతాటిపైకి వచ్చి 'ఇండియన్ ఆర్టిజన్స్ బజార్' పేరిట బెంగళూరులోని ప్రభుత్వ చిత్రకళాపరిషత్‌లో హస్తకళా ఉత్పత్తులను ప్రదర్శన, విక్రయాలకు సిద్ధం చేశారు. గ్రాండ్ ఫిలా మార్కెట్ సహకారంతో ఏర్పాటు చేసిన ప్రదర్శనను నటి, రూపదర్శి మధుశ్రీ భైరప్ప శుక్రవారం ప్రారంభించారు. అలంకారిక ఉత్పత్తులు, ఆయా ప్రాంతాల్లో ప్రాచుర్యం పొందిన ఉత్పత్తుల కొనుగోలుకు ఇతర రాష్ట్రాలకు వెళ్లే అవసరం లేకుండా ఇక్కడే కొనుగోలు చేసుకునేందుకు అనువుగా ఏర్పాటు చేసిన ప్రదర్శన మార్చి ఒకటి వరకు కొనసాగుతుందని నిర్వాహకులు తెలిపారు.

(c) eenadu

బెంగళూరు

● బెంగళూరు ● కోలారు ● మైసూరు ● హోసూరు ● చిక్కబళ్లాపుర ● తుమకూరు

వైభవంగా వీరబ్రహ్మేంద్రస్వామి ఉత్సవాలు

తాలూకాలోని నీలమ్మనహళ్లిలో గోవిందమాంబ, వీరబ్రహ్మేంద్రస్వామి ఆలయ వార్షికోత్సవం, కల్యాణోత్సవం వైభవంగా సాగింది. శుక్రవారం వీరబ్రహ్మేంద్రస్వామి, నవగ్రహాలు, నవనాగేంద్ర స్వాములకు ప్రత్యేక పూజలు చేశారు. కల్యాణోత్సవం అశేష భక్తుల మధ్య భక్తిశ్రద్ధలతో నిర్వహించినట్లు ప్రధాన అర్చకులు అశ్వత్థనారాయణశాస్త్రి, నరసింహశాస్త్రి, రాఘవేంద్రశర్మ, సుదీప్‌శర్మలు తెలిపారు. కందిమల్లయ్యపల్లి ఈశ్వరిదేవి మఠాధిపతి వీరకుమార్‌స్వామి, వీరబ్రహ్మేంద్రస్వామి మఠాధిపతి వెంకటాద్రిస్వామి, కంబదూరు మల్లికార్జునస్వామి, గ్రామస్తులు, భక్తులు పాల్గొన్నారు. - న్యూస్‌టుడే, పావగడ

అజ్జయ్యతాత జాతరలో శివకుమార్

బెంగళూరు (గ్రామీణం), న్యూస్‌టుడే : తాను ఎక్కువగా విశ్వసించే నొణవినకెరె సోమేకట్టె కాడసిద్ధేశ్వర మఠం అజ్జయ్యతాత ఆలయానికి ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ శుక్రవారం సాయంత్రం వెళ్లారు. జాతర మహోత్సవంలో పాల్గొని మఠాధిపతి డాక్టర్ కరివృషభ దేశికేంద్రస్వామి నుంచి ఆశీస్సులు, సత్కారాన్ని అందుకున్నారు. కనకపుర దేగుల మఠాధిపతి చెన్నబసవస్వామి, ధార్వాడ హిరేమఠం శాంతలింగ శివాచార్య స్వామి, ఎమ్మెల్యే తదితరులు పాల్గొన్నారు.

శివకుమార్‌ను సత్కరిస్తున్న మఠాధిపతి

హోసూరు కబుర్లు

ప్రభుత్వానికి వ్యతిరేకంగా మిత్రపక్షాల ఆందోళన

హోసూరు, న్యూస్‌టుడే : డీఎంకే ప్రభుత్వ ప్రజావ్యతిరేక విధానాలతో ప్రజలు సమస్యలు ఎదుర్కొంటున్నారని, వాటిని పరిష్కరించడంతో ప్రభుత్వం విఫలమైందని ఏఐఏడీఎంకే, భాజపా మిత్రపక్షాల నాయకులు విమర్శించారు. శుక్రవారం హోసూరు తాలూకా కార్యాలయం ఎదుట వేపనహళ్లి ఎమ్మెల్యే కె.పి.మునిస్వామి, మాజీ మంత్రి పి.బాలకృష్ణారెడ్డి నేతృత్వంలో ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఆందోళన చేశారు. మానవహారంగా ఏర్పడి ప్రభుత్వంపై విమర్శలు గుప్పిస్తూ నినాదాలు చేశారు. ఆందోళన కారణంగా ప్రధాన రహదారి స్తంభించిపోయింది. కార్యక్రమంలో నాయకులు అశోక, రాజీ, హరీష్ రెడ్డి, వాసుదేవన్, నంజేగౌడు, ఆనందకుమార్, బాలకృష్ణ, సీకనపల్లి బాబు వెంకటాచలం తదితరులు పాల్గొన్నారు.

ప్రదర్శనలో ఏఐఏడీఎంకే, భాజపా నాయకులు

డెంకణీకోటలో నిరసన

కెలమంగలం (డెంకణీకోట) న్యూస్‌టుడే : రాష్ట్రంలో డీఎంకే ప్రభుత్వం జాతీయ ఉపాధి పథకాన్ని దరిత ప్రస్తోంచిందని అన్నా డీఎంకే నాయకులు ఆరోపించారు. శుక్రవారం ప్రభుత్వానికి వ్యతిరేకంగా కెలమంగలం బీడీఓ కార్యాలయం ముందు ఆందోళన చేశారు. కార్యక్రమంలో నాయకులు జయపాల్, జయప్రకాశ్, పాల్ నారాయణ, నారాయణ, మునిరెడ్డి, నారాయణన్, మంజునాథ్, పళని, తదితరులు పాల్గొన్నారు.

నినాదాలు చేస్తున్న నాయకులు

ఉపాధ్యాయుడిని బెదిరించిన వ్యక్తిపై కేసు

డెంకణీకోట, న్యూస్‌టుడే : డెంకణీకోట తాలూకా తళి కొత్తనూరు గ్రామానికి చెందిన నారాయణప్ప డెంకణీకోట శివార బిక్కనపల్లి ప్రభుత్వ పాఠశాలలో ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్నారు. అదే గ్రామానికి చెందిన మల్లేశ్ అనే వ్యక్తి ఉపాధ్యాయుడితో ఆడెకర్మల విషయమై గొడవపడి గాయపరిచాడు. బాధితుడు డెంకణీకోట పోలీసులకు ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

భవన నిర్మాణ కార్మికుడి ఆత్మహత్య

డెంకణీకోట, న్యూస్‌టుడే : డెంకణీకోట పట్టణం ఎం.జి.ఆర్ నగర్‌కు చెందిన భవన నిర్మాణ కార్మికుడు ఆనంద్ (35) ఇంట్లో ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఇతని తమ్ముడికి వచ్చే 20వ తేదీన పెళ్లి నిశ్చయమైంది. ఈ పెళ్లికి తనను పిలవలేదని మనస్థాపం చెంది ఆత్మహత్య చేసుకున్నట్లు తెలిసింది. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.

15న పుట్టలింగేశ్వరస్వామి రథోత్సవం

యళచేపల్లి, (బేరికె), న్యూస్‌టుడే : శూలగిరి యూనియన్ యళచేపల్లిలో నాలుగు రోజుల పాటు పుట్టలింగేశ్వర స్వామి, శనీశ్వరస్వామి, ఆంజనేయస్వామి రథోత్సవం వైభవంగా నిర్వహిస్తామని ఆలయ ధర్మకర్త సాధుమాత వెంకటమ్మ తెలిపారు. శుక్రవారం సాయంత్రం దేవతామూర్తులకు పూజలు ప్రారంభించారు. శనివారం కళ్యాణోత్సవం, విగ్రహ ఊరేగింపు కొనసాగిస్తారు. గాయకులు నాగరాజు బృందంచే సుగమసంగీత కార్యక్రమాలు, ఆదివారం రథోత్సవం ఘనంగా జరగనుంది.

ముస్తాబైన పుట్టలింగేశ్వరస్వామి ఆలయం

పాదచారిమార్గాల ఆక్రమణల తొలగింపు

బెంగళూరు (యశ్వంతపుర), న్యూస్‌టుడే : బెంగళూరు నగరంలో పాదచారిమార్గాల ఆక్రమణలను గ్రేటర్ బెంగళూరు ప్రాధికార (జీబీఏ) అధికారులు తొలగించడానికి సిద్ధమయ్యారు. ఆర్‌ఆర్‌నగర, పులకేశినగర, యలహంక, విజయనగర, కృష్ణరాజపురం, మహదేవపుర తదితర ప్రాంతాల్లో పాదచారి మార్గాల ఆక్రమణలను తొలగిస్తున్నారు. పాదచారి మార్గంలో ఉన్న బోర్డులు, వ్యాపార వస్తువులు, టీ బంకులు, తోపుడుబండ్లను తొలగించి ట్రాక్టర్ల ద్వారా పాలికె కార్యాలయాల్లోకి తరలిస్తున్నారు. లింగరాజపుర పాదచారిమార్గాన్ని వ్యాపారులు ఆక్రమించి తమ దుకాణాల్లోకి వెళ్లేందుకు శాశ్వతంగా నిర్మించిన మెట్లను తొలగించారు. ఆర్‌ఆర్‌నగరలో పాదచారులు సంచరించకుండా వ్యాపారులు ఇనుప కమ్మీలను ఏర్పాటు చేశారు. ప్రోక్లెయిన్ యంత్రంతో వాటిని తీసివేసి పాదచారులు సంచరించేందుకు అవకాశం కల్పించారు. లింగరాజపుర, కమ్మనహళ్లి, బాణసవాడి ప్రాంతాల్లో పాదచారి మార్గాలపై ఉంచిన సామాన్లను తొలగించి వాటిని ట్రాక్టర్లలో తరలించారు. పాదచారులు సంచరించేందుకు నిర్మించిన మార్గాలను ఆక్రమించుకుని వ్యాపారం చేస్తున్నారు. పాదచారులు నడిచేందుకు ప్రత్యేక మార్గం లేక పోవడంతో రహదారులపై సంచరిస్తున్నారు. ఆ సమయంలో అనేక ప్రమాదాలకు గురవుతున్నారు. జరుగుతున్న ప్రమాదాలను గుర్తించిన పాలికె అధికారులు ఆయా ప్రాంతాల్లో పాదచారిమార్గాల ఆక్రమణలను తొలగిస్తున్నారు. ఆక్రమణలు తొలగింపు నిరంతర ప్రక్రియ అని అధికారులు వివరించారు.

తోపుడుబడ్లను ట్రాక్టర్‌లో తరలింపు

లింగరాజపురలో మెట్లను తొలగిస్తున్న సిబ్బంది

జడ్పీ సీఈవోగా బి.వి.అశ్విజ

తుమకూరు, న్యూస్‌టుడే : జిల్లా పంచాయతీ నూతన సీఈవోగా బి.వి.అశ్విజ శుక్రవారం బాధ్యతలు స్వీకరించారు. జిల్లా పంచాయతీ ఉప కార్యదర్శి ఈశ్వరప్ప, సీఓవో నరసింహమూర్తి సణ్ణ మసియప్ప తదితరులు నూతన సీఈవోకు పుష్పగుచ్ఛాలు అందించి శుభాకాంక్షలు తెలిపారు. తుమకూరు మహానగర పాలికె కమీషనర్‌గా పనిచేసి నిర్వహించి సెలవుపై వెళ్లిన అశ్విజను పదోన్నతిపై మళ్లీ తుమకూరు జడ్పీ సీఈవోగా ప్రభుత్వం నియమించింది. ఈమె ఎస్పీ కె.వి. అశోక్ సతీమణి.

అశ్విజకు శుభాకాంక్షలు చెపుతున్న అధికారులు, సిబ్బంది

పదో తరగతిలో మంచి ఫలితాలు సాధించాలి

తుమకూరు: పదో తరగతి పరీక్షలకు ముందస్తు ప్రీఫైనల్‌లో జీరో శాతం ఉత్తీర్ణత సాధించిన మౌలానా ఆజాద్ పాఠశాలను శుక్రవారం జిల్లాధికారి శుభకళ్యాణ్ తనిఖీ చేశారు. విద్యార్థులకు పరీక్షల్లో మంచి మార్కులు సాధించాలని సూచించారు. 42 మందిలో 28 మంది మాత్రమే హాజరుకావడంపై అగ్రహం వ్యక్తం చేశారు. 14 మంది పాఠశాలలకు రాకున్నా ఎందుకు పేర్లు నమోదు చేశారని ముఖ్యోపాధ్యాయుడు తిప్పేస్వామిని ప్రశ్నించారు. మార్చిలో జరిగే పదో తరగతి పరీక్షల్లో వందశాతం ఫలితాలు సాధించేలా విద్యార్థులను సన్నద్ధం చేయానలి ఉపాధ్యాయులకు సూచించారు. సంక్షేమశాఖ అధికారి శబ్బీర్ అహమ్మద్, రఘుచంద్ర పాల్గొన్నారు.

విద్యార్థినులకు సూచనలిస్తున్న జిల్లాధికారి శుభకళ్యాణ్

న్యాయదగుంట చెరువు అభివృద్ధి

పత్రాన్ని గ్రామస్తులకు అందచేస్తున్న ప్రముఖులు

పావగడ, న్యూస్‌టుడే : తాలూకాలోని న్యాయదగుంట గ్రామంలో చెరువును నమ్మ ఊరు నమ్మ కెరె (మన ఊరు మన చెరువు) పథకం కింద ధర్మస్థల ధర్మాధికారి డాక్టర్ వీరేంద్ర హెగ్గడే మార్గదర్శనంలో అభివృద్ధి చేసి శుక్రవారం గ్రామస్తులకు అప్పగించారు. ఈ సందర్భంగా తుమకూరు-2 జిల్లా డైరెక్టర్ ప్రవీణ్‌కుమార్ మాట్లాడుతూ భూగర్భ జలాలు పెంచడానికి రాష్ట్ర వ్యాప్తంగా ధర్మస్థల సంస్థ వెయ్యి చెరువులను అభివృద్ధి చేసిందన్నారు. తాలూకాలో ఏడు చెరువులు అభివృద్ధి చేశామన్నారు. కార్యక్రమంలో తాలూకా యోజనాధికారి హెచ్.మహేశ్, చెరువు కమిటీ అధ్యక్షుడు గోవిందప్ప, గ్రామ పంచాయతీ సభ్యుడు దుర్గప్ప, వైద్యాధికారి జితేశ్, పీడీవో మంజునాథ్, ఎన్.ఎ.తరణ్ణ, వసంత, రాధమ్మ, ఆశా పాలయ్య, అలివేలమ్మ గ్రామస్తులు పాల్గొన్నారు.

తెలుగు పాస్టర్ సేవలు అభినందనీయం

బెంగళూరు (జాలహళ్లి), న్యూస్‌టుడే : తెలుగు సమాజం కోసం అహర్నిశలూ కృషి చేస్తున్న బేతేల్ తెలుగు సంఘం పాస్టర్ డాక్టర్ ఎన్.ఎ.ఆనందరావు సేవలు అభినందనీయమని కర్ణాటక తెలుగు క్రిస్టియన్ మినిస్ట్రీ ఫెలోషిప్ అధ్యక్షుడు డాక్టర్ ఎం.బెంజిమన్ తెలిపారు. శుక్రవారం జాలహళ్లిలోని హెచ్ఎంటీలో ఏర్పాటు చేసిన 40 ఏళ్ల వార్షికోత్సవ వేడుకల్లో ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆనందరావును ఘనంగా సత్కరించారు. కార్యక్రమంలో తెలుగు సంఘాల ప్రముఖులు డేవిడ్, జి.సురేశ్, శ్యామ్‌సన్ పాల్గొన్నారు.

ఆనందరావును సత్కరిస్తున్న బెంజిమన్, డేవిడ్

రోడ్లు, కాలువల నిర్మాణ పనులకు శ్రీకారం

బెంగళూరు (కెంగేరి), న్యూస్‌టుడే : యశ్వంతపుర విధానసభా క్షేత్రం పరధిలోని చెన్నేనహళ్లి తదితర ప్రాంతాల్లో వివిధ అభివృద్ధి పనులకు స్థానిక ఎమ్మెల్యే సోమశేఖర్ భూమిపూజ చేశారు. శుక్రవారం చెన్నేనహళ్లి గ్రామ పంచాయతీ పరిధిలోని హొన్నగనగట్టి గ్రామంలో దారులను సిమెంట్ రోడ్లుగా మార్చేందుకు చేపట్టిన పనులు, మురుగునీటి కాల్వల నిర్మాణ పనులు ఎమ్మెల్యే ప్రారంభించారు. కార్యక్రమంలో వార్డు అధ్యక్షులు, పదాధికారులు, గ్రామపంచాయతీ మాజీ అధ్యక్షులు, జిల్లా పంచాయతీ మాజీ అధ్యక్షులు, తాలూకా పంచాయతీ సభ్యులు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

భూమిపూజ చేస్తున్న ఎమ్మెల్యే సోమశేఖర్, తదితరులు

మహాశివరాత్రికి ప్రత్యేక సేవా శిబిరాలు

బెంగళూరు (జాలహళ్లి), న్యూస్‌టుడే : మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా భక్తుల సౌకర్యార్థం దివ్య ఇంజినీరింగ్ కళాశాల ఆధ్వర్యంలో ప్రత్యేక సేవా శిబిరాలను ఏర్పాటు చేస్తున్నట్లు కళాశాల అధినేత కె.భాస్కర్ తెలిపారు. శుక్రవారం కె.జి.హళ్లిలో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడుతూ పండగ రోజు బస్టాండ్, చిన్న సర్కిల్, రైల్వే స్టేషన్లు, తదితర ప్రాంతాల్లో ఉదయం నుంచి భక్తులకు ఇబ్బంది లేకుండా తాగునీరు, మజ్జిగ, అన్నప్రసాదం ఏర్పాటు చేస్తున్నామన్నారు. నగరంలోని శివాలయాలు, దేవాలయాలు, యాత్రా స్థలాల్లో ప్రదేశాల్లో స్వచ్ఛంద సంస్థతో కలిసి తన సొంత నిధులతో సౌకర్యాలు కల్పిస్తున్నామన్నారు. భక్తులు సద్వినియోగం చేసుకోవాలని కె.భాస్కర్ కోరారు.

భాస్కర్

ఉద్యాననగరంలో టీసీఎస్ ప్రపంచ 10కే మారథాన్

గోడపత్రికలను విడుదల చేస్తున్న సునీల్‌దేశ్‌పాండే, వివేక్‌సింగ్

బెంగళూరు (క్రీడలు), న్యూస్‌టుడే : స్వచ్ఛంద సంస్థల సహాయార్థం టీసీఎస్ ప్రపంచ 10కే పరుగు పోటీలు ఏప్రిల్ 26న నిర్వహించనున్నట్లు ప్రోక్యామ్ ఇంటర్నేషనల్ ప్రతినిధులు తెలిపారు. గురువారం రాత్రి ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో సంస్థ సంయుక్త వ్యవస్థాపక డైరెక్టర్ వివేక్ సింగ్, టీసీఎస్ బెంగళూరు ప్రాంతీయ ముఖ్యుడు సునీల్‌దేశ్‌పాండే మాట్లాడారు. 15 ఏళ్ల నుంచి ఈ పోటీలు నిర్వహిస్తున్నామని, చక్కని మద్దతు లభిస్తోందన్నారు. ఈ పరుగు కబ్బన్ రోడ్డు నుంచి ప్రారంభమై ఫీల్డ్‌మార్షల్ మానెక్‌షా మైదానంలో ముగుస్తుందన్నారు. వేర్వేరు విభాగాల్లో పోటీలు ఉంటాయన్నారు. ఓపెన్ 10కే, సీనియర్ సిటిజన్లు, దివ్యాంగుల విభాగాల్లో పోటీలు జరగనున్నాయి. పాల్గొనే ఔత్సాహికులు పేర్ల నమోదు ప్రక్రియ ప్రారంభమైందన్నారు. సమావేశంలో అంతర్జాతీయ క్రీడాకారిణి అంజు బాబీ జార్జ్, పోలీస్ కమిషనర్ సీమంత కుమార్‌సింగ్, యువజనసేవా క్రీడాశాఖ ముఖ్యుడు డి.రందీప్ తదితరులు పాల్గొన్నారు.

తెలుగుతేజానికి శ్రీకృష్ణదేవరాయలు పురస్కారం

బెంగళూరు (యశ్వంతపుర), న్యూస్‌టుడే : కర్ణాటక తెలుగు రచయితల సంఘం ఛైర్మన్ డాక్టర్ మాల్యాద్రి బొగ్గవరపునకు శ్రీకృష్ణదేవరాయ సేవా రత్న జాతీయ పురస్కారం-2026 ప్రధానం చేయన్నట్లు రాయల భువనవిజయం సాహిత్య వేదిక ప్రకటించింది. ఈనెల 16న కడప జిల్లా బ్రహ్మంగారిమఠం శ్రీఅచలానంద ఆశ్రమంలో జరిగే కార్యక్రమంలో పురస్కారాన్ని ప్రదానం అందజేయనున్నట్లు వేదిక అధ్యక్షుడు బొల్లు రామమోహన్ తెలిపారు. తెలుగు భాషా సాహిత్య పరిరక్షణ అభివృద్ధి, ప్రచారం కోసం అహర్నిశలు మాల్యాద్రి కృషి చేస్తున్నారని, పరాయి రాష్ట్రంలో తెలుగు రచయితలను ప్రోత్సహిస్తున్నందుకు పురస్కారాన్ని అందిస్తున్నట్లు వివరించారు.

డాక్టర్ మాల్యాద్రి బొగ్గవరపు

ఎగువభద్రకు నిధులు విడుదల చేయాలి

చిత్రదుర్గ, న్యూస్‌టుడే : మధ్య కర్ణాటకలోని చిత్రదుర్గ, తుమకూరు, దావణగెర, చిక్కమగళూరు జిల్లాల్లోని బయలు సీమ ప్రాంతాలకు తాగునీరు, సాగునీరు అందించడానికి చేపట్టిన ఎగువభద్రా పథకానికి కేంద్ర ప్రభుత్వం గతంలో బడ్జెటులో ప్రకటించిన రూ.5,300 కోట్ల నిధులను వెంటనే విడుదల చేయాలని ప్రధాన మంత్రి నరేంద్ర మోదికి విజ్ఞప్తి చేసినట్లు చిత్రదుర్గం ఎంపీ గోవిందకారజోళ తెలిపారు. ఢిల్లీ పార్లమెంట్ భవనంలో ప్రధానమంత్రిని కలిసి వినతిపత్రం అందజేసినట్లు తెలిపారు.

ఢిల్లీలో మోదీని కలిసిన గోవిందకారజోళ

52 మందికి దత్తి పురస్కారాల ప్రదానం

ప్రశస్తులు ప్రదానం చేస్తున్న పురుషోత్తమ్ బిళిమలె

బెంగళూరు (సాంస్కృతికం), న్యూస్‌టుడే : నగరంలోని కన్నడ సాహిత్య పరిషత్ ఆధ్వర్యంలో 2004 ఏడాదికి 52 మంది రచయితలకు గురువారం సాయంత్రం దత్తి ప్రశస్తులను ప్రదానం చేశారు. కన్నడ సంస్కృతిక శాఖ డైరెక్టర్ కె.ఎం.గాయత్రి అధ్యక్షత వహించగా సీనియర్ రచయిత డాక్టర్ కె.మరుళ సిద్ధప్ప కార్యక్రమాన్ని ప్రారంభించారు. కర్ణాటక రచయిత్రుల సంఘం అధ్యక్షురాలు డాక్టర్ సునందమ్మ, కన్నడ అభివృద్ధి ప్రాధికార అధ్యక్షుడు డాక్టర్ పురుషోత్తమ్ బిళిమలె పురస్కారాలు అందజేసి రచయితలను అభినందించారు. ముఖ్య అతిథులుగా కన్నడ పుస్తక ప్రాధికార అధ్యక్షురాలు డాక్టర్ మానస, కర్ణాటక జానపద అకాడమీ అధ్యక్షుడు గొల్లహళ్లి శివప్రసాద్ పాల్గొన్నారు. ప్రముఖ కన్నడ వారపత్రిక సుధా మేగజైన్ ముఖ్య ఉప సంపాదకురాలు ఉమాఅనంత్ రాసిన ఆరోగ్య పుస్తక రచనకు ఈ దత్తి ప్రశస్తి లభించింది. సునితారాజు, ఎ.రఘురాం, గిరిజాపతి భవ్యకబ్బళి, అనసూయ యతీశ్, సుజాతా చలవాది, లతాహెగ్గడే, రేష్మాభట్, బసవరాజు కంబార తదితర ప్రముఖ రచయితలు దత్తి ప్రశస్తులు అందుకున్నారు.

నేడు ఆరు పుస్తకాల ఆవిష్కరణ

బెంగళూరు (సాంస్కృతికం), న్యూస్‌టుడే : శివమొగ్గకు చెందిన ప్రజ్ఞా బుక్ గ్యాలరీ శనివారం సాయంత్రం ఆరు పుస్తకాలను విడుదల చేయనుంది. శివమొగ్గలో ప్రభుత్వ ఉద్యోగుల భవనంలో జరిగే ఈ కార్యక్రమంలో ప్రముఖ కన్నడ కవయిత్రి ప్రతిభా నందకుమార్ రాసిన 'ప్రతిభా ఉవాచ, బెక్కేబెక్కే, ముద్దిన సొక్కే, శాపగ్రస్త కవి, కావ్యదాహ, ఒందు హెణ్ణు ఒంటెయ హత్యే, ఇళదు బరువుదిల్ల తాయి' పుస్తకాలు విడుదల కానున్నాయి. ఈ సందర్భంగా ప్రతిభానందకుమార్ కావ్యదల్లి తాత్విక దర్శన అనే అంశంపై ప్రముఖ కవి డాక్టర్ కేశవ శర్మ ప్రసంగిస్తారని నిర్వాహకులు తెలిపారు.

ప్రతిభా నందకుమార్

శివరాత్రి యాత్రికులకు స్వాగత సన్నాహాలు

బెంగళూరు (సాంస్కృతికం), న్యూస్‌టుడే : ధర్మస్థలలో జరిగే మహాశివరాత్రి ఆధ్యాత్మిక సంబరాల ఏర్పాట్లు భారీ ఎత్తున చేపట్టారు. పాదయాత్ర భక్తులకు స్వాగతం పలికేందుకు ధర్మస్థల ముఖ ద్వారం వద్ద ఏర్పాటు చేసిన ప్రత్యేక శిబిరాలను శుక్రవారం ధర్మాధికారి వ్యక్తిగత కార్యదర్శి ఎ.వి.శెట్టి తదితర అధికారులు ప్రారంభించారు. శివరాత్రికి ధర్మస్థలకు పాదయాత్ర ద్వారా సుమారు 50 వేల మందికి పైగా రానున్నట్లు శెట్టి వెల్లడించారు. భక్తుల సౌకర్యార్థం మంచినీరు, వసతి గృహాలు, వైద్యసేవలు, సమాచార కేంద్రం, భోజన వసతులు ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు. ఉజరేలోని ఎస్‌డీఎంవిద్యా సంస్థలు, వసతి గృహాల్లో యాత్రికులకు వసతి కల్పిస్తామన్నారు. శివరాత్రి మహాపర్వదినం రోజు మంజునాథుడికి జరిగే ప్రత్యేక పూజాకార్యక్రమాలు భక్తులు వీక్షించేందుకు అవకాశం కల్పించారు. సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తామన్నారు. శివరాత్రికి ధర్మస్థల పట్టణం సర్వాంగ సుందరంగా ముస్తాబైంది.

శిబిరాలను ప్రారంభిస్తున్న ఎ.వి.శెట్టి తదితరులు

ఇండియన్ రేసింగ్ ఫెస్టివల్‌లో కిచ్చాకింగ్స్ జట్టు

బెంగళూరు (క్రీడలు): ఇండియన్ రేసింగ్ ఫెస్టివల్ (ఐఆర్ఎఫ్) నేపథ్యంలో ఈనెల 14 నుంచి రెండు రోజుల పాటు గోవా రోడ్డులో జరగనున్న స్ట్రీట్ రేసింగ్ పోటీల్లో కన్నడ సినీనటుడు కిచ్చసుదీప్ యాజమాన్యంలోని 'కిచ్చాస్ కింగ్స్ బెంగళూరు' జట్టు బరిలోకి దిగనుంది. ఈ సందర్భంగా కిచ్చాసుదీప్ మాట్లాడుతూ స్ట్రీట్ రేసింగ్ కేవలం పోటీగా కాదని, ధైర్యానికి పరీక్ష అన్నారు. గోవా స్ట్రీట్ రేస్‌కు సిద్ధం కావడం తమ బెంగళూరు జట్టుకు కొత్త సవాలగా ఉంటుందన్నారు. తమ డ్రైవర్లు, వారి అనుభవంపై నమ్మకం ఉందన్నారు. ఈ రేస్‌లో ఫ్రెంచ్‌కు చెందిన రేసల్ సచేల్‌రోట్టే, ఇండియన్ రేసింగ్ లీగ్‌లో విజేత రుహాన్‌ఆళ్వా, ప్రపంచ ఛాంపియన్ కైల్‌కుమారన్ పాల్గొంటారు.

కిచ్చాసుదీప్

మహారాజశ్రీ డిప్యూటీ రిజిస్ట్రార్ ఆఫ్ చిట్స్/ ఆర్బిట్రేటర్ : అనంతపురము

DRA. No : 127/2025

Between :-
M/s Margadarsi Chit Fund Pvt. Ltd., Anantapuramu ....Disputant
V/s
M.Suresh Kumar & Others ...Opponents

అపోనెంట్ 01, 03 కి నోటీసు

Opponent No-01: M.Suresh Kumar, S/o M.Venkata Ramudu, Senior Tech Consultant, Kyndrul Solutions Pvt. Ltd., Bharatiya City, Block-1, Chokkanahalli (V), Bangalore Layout-560080, R/o. #213, Shivaprakruthi Apartments, Talacauvery Layout, Amruthahalli, Bangalore-560080.
Opponent No-03: N.Ravichandra Naidu, S/o N.Ramachandra, Prop. Real Estate & Constructions Works, Vasantha vihar Army Layout, Bangalore - 560080. R/o: Flat No: 36, Vsantha vihar pocket No-01 Army Layout, Uthanahalli, Vidyaranyapura Cross, Bangalore - 560080.

డిస్ప్యూటెంట్ డిస్ప్యూట్ బాకీ మొత్తము Rs. 15,40,787/-లు రాబట్టుకొనుటకు గాను, మీపై దాఖలు చేసిన డిస్ప్యూట్‌లో, 1, 3 అపోనెంట్ అయిన మీరు 18-02-2026 వ తేదీన హాజరు అగుటకు గాను వాయిదా ఉన్నది. పై దినం ఉదయం 11-00 గంటలకు డిప్యూటీ రిజిస్ట్రార్ ఆఫ్ చిట్స్ O/o ది జిల్లా రిజిస్ట్రార్, డి.నెం- 6/3/134, 1వ అంతస్తు, రాంనగర్, అనంతపురము వారి ఎదుట హాజరై మీ ఆక్షేపణలు తెలుపుకోనంతట డిస్ప్యూట్ మీ పరోక్షమున తీర్మానించబడును.

By order of Deputy Registrar of Chits O/o District Registrar, Registration and Stamps Dept, D.No: 6-3-134, 1st Floor, Ram Nagar, Anantapuramu.

మహారాజశ్రీ డిప్యూటీ రిజిస్ట్రార్ ఆఫ్ చిట్స్/ ఆర్బిట్రేటర్ : అనంతపురము

DRA. No : 125/2025

Between :-
M/s Margadarsi Chit Fund Pvt. Ltd., Anantapuramu ....Disputant
V/s
P.Dhanunjaya & Others ...Opponents

అపోనెంట్ 04 కి నోటీసు

Opponent No-04: P.Raja Gopal Naidu, S/o P.Raju W/as Senior Technology Operations Analyst Clarivate Analytics Ind Pvt. Ltd., Krishnarajapuram, Hobli Bangalore - 560090. R/o. D.No - 534, Suresh Buildings, 2nd Floor, Flat No. 03, Ayyappa Layout, 4th Cross, Marthanahalli, Bangalore - 560037.

డిస్ప్యూటెంట్ డిస్ప్యూట్ బాకీ మొత్తము Rs. 3,00,834/-లు రాబట్టుకొనుటకు గాను, మీపై దాఖలు చేసిన డిస్ప్యూట్‌లో, 04 వ అపోనెంట్ అయిన మీరు 25-02-2026 వ తేదీన హాజరు అగుటకు గాను వాయిదా ఉన్నది. పై దినం ఉదయం 11-00 గంటలకు డిప్యూటీ రిజిస్ట్రార్ ఆఫ్ చిట్స్ O/o ది జిల్లా రిజిస్ట్రార్, డి.నెం- 6/3/134, 1వ అంతస్తు, రాంనగర్, అనంతపురము వారి ఎదుట హాజరై మీ ఆక్షేపణలు తెలుపుకోనంతట డిస్ప్యూట్ మీ పరోక్షమున తీర్మానించబడును.

By order of Deputy Registrar of Chits O/o District Registrar, Registration and Stamps Dept, D.No: 6-3-134, 1st Floor, Ram Nagar, Anantapuramu.

మహారాజశ్రీ డిప్యూటీ రిజిస్ట్రార్ ఆఫ్ చిట్స్/ ఆర్బిట్రేటర్ : అనంతపురము

DRA. No : 133/2025

Between :-
M/s Margadarsi Chit Fund Pvt. Ltd., Anantapuramu ....Disputant
V/s
M.Suresh Kumar & Others ...Opponents

అపోనెంట్ 2, 6 కి నోటీసు

Opponent No. 02: N.Ravichandra Naidu, S/o N.Ramachandra, Prop: Real Estate Business & Villa 36, Vasantha Vihar, Vidya Nagar, Billamaranahalli, Bangalore - 560080, R/o Villa No. 36, Vasantha Vihar, Vidya Nagar, Billamaranahalli, Bangalore 560080.
Opponent No. 06: G.Kavitha, W/o N.Ravichandra Naidu, Prop: Real Estate Business & Property Holder Villa 36, Vasantha Vihar, Vidya Nagar, Billamaranahalli, Bangalore - 560080, R/o Villa No: 36, Vasantha Vihar, Vidya Nagar, Billamaranahalli, Bangalore - 560080.

డిస్ప్యూటెంట్ డిస్ప్యూట్ బాకీ మొత్తము Rs. 14,95,523/-లు రాబట్టుకొనుటకు గాను, మీపై దాఖలు చేసిన డిస్ప్యూట్‌లో, 2 & 6 అపోనెంట్ అయిన మీరు 18-02-2026 వ తేదీన హాజరు అగుటకు గాను వాయిదా ఉన్నది. పై దినం ఉదయం 11.00 గంటలకు డిప్యూటీ రిజిస్ట్రార్ ఆఫ్ చిట్స్, O/o ది జిల్లా రిజిస్ట్రార్, డి.నెం. 6/3/134, 1వ అంతస్తు, రాంనగర్, అనంతపురం వారి ఎదుట హాజరై మీ ఆక్షేపణలు తెలుపుకోనంతట డిస్ప్యూట్ మీ పరోక్షమున తీర్మానించబడును.

By order of Deputy Registrar of Chits O/o District Registrar, Registration and Stamps Dept, D.No. 6-3-134, 1st Floor, Ram Nagar, Anantapuramu.



బళ్ళారి

● బళ్ళారి ● రాయచూరు ● కొప్పళ ● విజయనగర ● చిత్రదుర్గ

మంజునాథ్‌ను సత్కరిస్తున్న యువకులు

అందరితో సఖ్యతగా మెలగాలి

సిరివార, (మాన్వి) : మాదిగ సముదాయం ప్రజలు తమ పిల్లలకు మంచి విద్యాబుద్ధులు నేర్పించి విద్యావంతులుగా తీర్చిదిద్దాలని రాష్ట్ర ఆదిజాంబవ అభివృద్ధి మండలి అధ్యక్షుడు జి.ఎస్.మంజునాథ్ పేర్కొన్నారు. ఆయన్ని స్థానిక మాదిగ సముదాయం ప్రముఖులు, యువకులు సత్కరించారు. సముదాయం ప్రముఖులతో ఇష్టాగోష్ఠిగా మాట్లాడారు. ప్రముఖులు అబ్రహాం హొన్నటగి, జయప్ప, యేసుమిత్రా, అజిత్‌కుమార్, మార్క్, శరణప్ప, ముదుకప్ప, మత్తణ్ణ, హనుమేష్, నిరంజన్, బసవరాజ్ జంబలదిన్ని తదితరులు పాల్గొన్నారు.

శివానందలహరి

శివరాత్రి వేడుకలకు రాష్ట్ర వ్యాప్తంగా శైవక్షేత్రాలన్నీ సింగారించుకుంటున్నాయి. కరావళి ప్రాంతంలో పేరెన్నికగన్న మంగళూరు సమీప కుద్రోళిలోని గోకర్ణనాథుడి ఆలయాన్ని స్వర్ణకాంతులను తలపించేలా దీపాలంకరణ ఇలా. - **న్యూస్‌టుడే, మంగళూరు**

ప్రేమకు వేళాయెరా..!

♥ గులాబీలు మురిసే వేళ
♥ యువత మోమున కళ

మనసును హత్తుకునే గులాబీలకు ఒక్కసారిగా రెక్కలొచ్చాయి. ప్రేమికుల దినోత్సవమంటూనే అందరి కళ్లూ ఈ చక్కని పూబాలల కోసమే వెతుకుతాయి. ధర ఎంతైనా పరవాలేదు.. నచ్చిన వారికి ఇవ్వడానికి ఉబలాటపడుతుంటారు. ఆ ప్రేమికుల రోజు రానే వచ్చింది. గులాబీలకు ఎనలేని గిరాకీ తెచ్చింది!

విదేశాలకు సిద్ధమైన వివిధ రకాల గులాబీలు

ప్రేమికులు ఇష్టపడే తాజ్ గులాబీలు

బెంగళూరు (యశ్వంతపుర), న్యూస్‌టుడే: ప్రేమికుల దినోత్సవం సందర్భంగా ఎర్రగులాబీలకు డిమాండు ఎక్కువ! మునుపెన్నడూ లేనంతగా ఈసారి ప్రేమికుల దినోత్సవానికి ముందే విపరీతమైన గిరాకీ పెరిగిపోయింది. ఈ వేడుకల రోజుకు ముందు- వెనుక వారం రోజులు గులాబీల విక్రయాలతోనే వ్యాపారులు సంబరపడిపోతుంటారు. ఈసారీ అదే పరిస్థితి నెలకొంది. గురువారం ఒక్కరోజే 10.08 లక్షలు గులాబీలు విక్రయించామని హెబ్బాళలోని అంతర్జాతీయ పుష్పవేలం కేంద్రం (ఐప్యాబ్) ఎండీ డాక్టర్ ఎం.విశ్వనాథ్ వెల్లడించారు. గత ఏడాది అదే రోజు తొమ్మిది లక్షల పూబాలలను విక్రయించామని వివరించారు. ఈసారి వ్యాపారం విపరీతంగా పుంజుకుందన్నారు. శుక్రవారం మధ్యాహ్నం ఒంటి గంట వరకు ఎనిమిది లక్షల సుమ రెమ్మలను వినియోగదారులు కొనుగోలు చేశారు. ఒక్కో పువ్వు వారం కింద కేవలం రూ.10 ధర పలకగా.. శుక్రవారం రెట్టింపు సొమ్ము వెచ్చించాల్సి వచ్చింది. ఇక.. బహిరంగ విపణిలో శనివారం మరింత పెరిగిపోనుందని వ్యాపారులు అంచనా వేస్తున్నారు. ఆ లెక్కలను గుర్తించే ఎక్కడికక్కడ నిల్వలు పెంచారని సమాచారం. బెంగళూరు అంతర్జాతీయ పుష్ప వేలం కేంద్రం నుంచి దేశంలోని వివిధ నగరాలు, పట్టణాలతో పాటు విదేశాలకూ ఎగుమతి చేస్తున్నారు. వచ్చిన సరకును వచ్చినట్లు దిల్లీ, ముంబయి, హైదరాబాద్, విజయవాడ, చెన్నై, కోల్‌కతా, భువనేశ్వర్‌తో పాటు పంజాబ్, గుజరాత్, రాజస్థాన్ రాష్ట్రాలకు తరలిస్తున్నారు. విమానాల్లో మలేసియా, సింగపూర్, సౌదీ అరేబియా, కువైట్, న్యూజిలాండ్ దేశాలకు ఎగుమతి చేస్తున్నారు. సాధారణ రోజుల్లో హుబ్బాళ విపణికి ఐదు లక్షల గులాబీలు వస్తుంటాయి. ప్రేమికుల దినోత్సవం సందర్భంగా వివిధ రకాల 12 లక్షల పువ్వులు వచ్చాయని డాక్టర్ విశ్వనాథ్ తెలిపారు. తాజ్‌మహల్ రకం గులాబీలూ ఈసారి ప్రత్యేకంగా అందుబాటులోకి వచ్చాయి. నేరేడు రంగు పువ్వు రూ.40 ధర పలుకుతోంది. సేంద్రియ విధానంలో ఉత్పత్తి చేసిన సరకు వారం నిల్వ ఉంటుందని ఆయన తెలిపారు.

నేటి నుంచి జ్యోతిర్లింగాల దర్శనం

విలేకరులకు వివరిస్తున్న స్మితా, తదితరులు

రాయచూరు, న్యూస్‌టుడే : శివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని స్థానిక వాల్కాట్ మైదానంలో ఈ నెల 14 నుంచి 16 వరకు సాయంత్రం వేళ ద్వాదశ జ్యోతిర్లింగాల దర్శనకు అవకాశం కల్పించామని బ్రహ్మకుమారీస్ విశ్వవిద్యాలయం సంచాలకురాలు స్మిత వెల్లడించారు. ఆమె శుక్రవారం విశ్వవిద్యాలయం సభా భవనంలో పాత్రికేయుల సమావేశంలో మాట్లాడారు. శనివారం సాయంత్రం 4 గంటలకు బ్రహ్మకుమారీస్ ఆవరణలో ప్రారంభమయ్యే శాంతియాత్ర అంబేడ్కర్ కూడలి, తీనకందిల్, మహావీర, చంద్రమౌళేశ్వర, బసవేశ్వర కూడళ్ల మీదుగా సంచరిస్తూ సాయంత్రం 6 గంటలకు వాల్కాట్ మైదానానికి చేరుకుంటుందని వివరించారు. ఆదివారం సాయంత్రం విశ్వవిద్యాలయంలో సాంస్కృతిక, నృత్య వైభవ కార్యక్రమాలు జరుగుతాయన్నారు. శ్రమతోనే కైలాసం (కాయకవే కైలాస)పై ఉపన్యాసం సోమవారం సాయంత్రం ఉంటుందని, తర్వాత పోలీస్ అధికారులకు సన్మానిస్తామని వెల్లడించారు. 18 నుంచి 22వ తేదీ వరకు ఉదయం, సాయంత్రం బ్రహ్మకుమారీస్ భవనంలో, సాయంత్రం వాసవీనగర్‌లోని బస్‌స్టాప్ వద్ద శివయోగి శిబిరాన్ని ఏర్పాటు చేసినట్లు తెలిపారు. భక్తులు మూడు రోజుల కార్యక్రమాలకు హాజరై శివయ్య కృపకు పాత్రులు కావాలని విజ్ఞప్తి చేశారు. సమావేశంలో సహ సంచాలకురాలు శారద, సేవకులు శరణబసప్ప, రేఖా, దానమ్మ పాల్గొన్నారు.

సినీరంగ తళుకులు!

చలనచిత్ర వాణిజ్య మండలికి కొత్తగా ఎన్నికైన ప్రతినిధులతో ముఖ్యమంత్రి

బెంగళూరు (హలసూరు), న్యూస్‌టుడే : కర్ణాటక చలనచిత్ర వాణిజ్య మండలికి అధ్యక్షురాలిగా ఎన్నికైన జయమాల, ఉపాధ్యక్షులు ఎంకే సుందర్ రాజన్, ఎం.మంజు, ఇతర ప్రతినిధులు ముఖ్యమంత్రి సిద్ధరామయ్యను శుక్రవారం భేటీ అయ్యారు. తన ఎన్నికకు మద్దతు ఇచ్చిన ముఖ్యమంత్రికి జయమాల అభినందనలు తెలిపారు. కన్నడ చిత్రాలకు ప్రోత్సాహం, రాయితీలు, గత కొన్నేళ్లుగా ఇవ్వవలసిన చలన చిత్ర పురస్కారాలను ప్రదానం చేసేందుకు చర్యలు తీసుకోవాలని మండలి ప్రతినిధులు సీఎంకు వినతిపత్రాన్ని అందించారు.

ఏడాదిన్నరలోపు విమానాశ్రయం సిద్ధం

పనుల ప్రగతిని వివరిస్తున్న అధికారి

రాయచూరు, న్యూస్‌టుడే : రాయచూరు తాలూకాలో ఏర్పాటు చేయనున్న విమానాశ్రయాన్ని ఏడాదిన్నరలోపు పూర్తి చేయాలన్న సంకల్పంతో ఉన్నామని రాష్ట్ర పరిశ్రమలు, మౌలిక వసతుల అభివృద్ధి నిగమ అధ్యక్షుడు ఎస్.జి.నంజయ్య మఠ వెల్లడించారు. యరమరాస్‌కు దగ్గర్లో జరుగుతున్న ఎయిర్‌పోర్టు పనులను ఆయన శుక్రవారం పరిశీలించారు. అధికారులతో మాట్లాడి ప్రగతిని తెలుసుకున్నారు. అనంతరం విలేకరులతో మాట్లాడుతూ 322 ఎకరాల విస్తీర్ణంలో పనులు జరుగుతున్నాయని చెబుతూ ఇంతవరకూ 31 శాతం పూర్తయ్యాయని తెలిపారు. రెండు మాసాల క్రితం 14 శాతం పనులు చేశారన్నారు. గతేడాది ఎడతెరిపిలేని వానల వల్ల రన్‌వేను నిర్మించడంలో కొంత జాప్యమైందని చెప్పారు. రెండున్నర మాసాల్లో 1.7 కిలో మీటర్ల రన్‌వే పనులు ముగిసిపోతాయన్న ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. మూడు మాసాల తర్వాత పర్యటనకు విచ్చేసి అభివృద్ధిని వీక్షిస్తానని తెలిపారు. విమానాశ్రయం నిర్మాణం కోసం గృహాలను కోల్పోయే ఏగనూరు, దండు గ్రామస్థులకు పునర్వసతి కల్పించేందుకు ఆరు ఎకరాల భూమిలో మొత్తం 138 ఇళ్లు కట్టే పనులు వేగంగా జరుగుతున్నాయని చెప్పారు. కొంత మందికి పరిహారాన్ని చెల్లించినట్లు తెలిపారు. విమానాశ్రయం నిర్మాణానికి రూ.219 కోట్ల వ్యయం కాగలదని ప్రణాళిక రూపొందించారని వెల్లడించారు. భూములను స్వాధీనం చేసిన రైతుల కుటుంబాలకు ఎయిర్‌పోర్టులో తగిన ఉద్యోగాలు ఇవ్వాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తానని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో ప్రజా పనులశాఖ ఇంజినీర్ మహేశ్, రాజు బండికేరి, రాజు హరిళయ్య మఠ తదితరులు పాల్గొన్నారు.

పదిలో ఉత్తమ ఫలితాలకు కృషి చేయాలి

సమావేశంలో మాట్లాడుతున్న డీసీ నితీశ్

రాయచూరు, న్యూస్‌టుడే : పదో తరగతి పరీక్షల్లో ఉత్తమ ఫలితాలు రాబట్టేందుకు, రాష్ట్రంలో రాయచూరు జిల్లాకు మెరుగైన స్థానం దక్కేందుకు శక్తికి మీరి శ్రమించాలని జిల్లా పాలనాధికారి నితీశ అధికారులు సూచించారు. ఫలితాలను సాధించే విషయమై చర్చించేందుకు జిల్లా పాలనాధికారి కార్యాలయం సభా భవనంలో జరిగిన సమావేశానికి నితీశ్ అధ్యక్షత వహించి మాట్లాడారు. ఉత్తీర్ణతా శాతం పెరగాలంటే ఉపాధ్యాయులదే ప్రధాన పాత్ర అయినందున వెనుకబడిన విద్యార్థులపై ప్రత్యేక శ్రద్ధ కనబరచాలని నిర్దేశించాలని కోరారు. బాలలు విద్యాపరంగా వెనుకబడ్డారని, కుటుంబంలో విద్యా వాతావరణం లేదన్న సాకులు వెతకవద్దన్నారు. విషయాల (సబ్జెక్ట్)పై రాణించని విద్యార్థులకు అదనపు తరగతులు తీసుకోవాలని సలహా ఇచ్చారు. గతేడాది 40 శాతం కంటే మార్కులు తక్కువ వచ్చిన పాఠశాలల్లో మెరుగైన బోధనలు చేసే చర్యలు తీసుకోవాలన్నారు. జడ్పీ సీఈవో ఈశ్వరకుమార్ కాందూ మాట్లాడుతూ పరీక్షలు దగ్గర పడుతున్నందున విద్యార్థులు సమయాన్ని వృథా చేయకుండా చూసుకోవాలన్నారు. వెనుకబడ్డ విద్యార్థులకు సరైన మార్గదర్శనం చేయాలని, ప్రాధాన్య ప్రశ్నలకు జవాబులను సాధన చేయించాలని సూచించారు. సమావేశంలో జిల్లా విద్యాశాఖ ఉప నిర్దేశకుడు బడిగేరా, తాలూకాల బీఈవోలు, సీఆర్‌పీ, బీఆర్‌పీ అధికారులు పాల్గొన్నారు.

ఉత్సాహంగా..ఉల్లాసంగా మహిళల క్రీడలు

కల్మర గారిగె జాతరలో భాగంగా శుక్రవారం మహిళలు, యువతులకు స్థానిక ధ్యానమందిరం క్రీడా పోటీలను ఏర్పాటు చేశారు. మహిళలు, యువతులు అధికంగా పాల్గొన్నారు. నీర్లు నింపిన బిందెలతో పరుగు పందెం, నిమ్మకాయ స్పూన్, తాడులాగే పోటీ, రంగోలి, నృత్యం తదితర పోటీలు నిర్వహించారు. - **న్యూస్‌టుడే, మాన్వి**

ఎన్‌జీవోల సహకారంతో బాల్య వివాహాల అదుపు

మొక్కకు నీళ్లు పోస్తున్న ఎస్పీ, తదితరులు

రాయచూరు, న్యూస్‌టుడే : ప్రభుత్వేతర సంస్థల సహకారంతో బాల్య వివాహాలను అరికట్టడం, బాలకార్మిక వ్యవస్థను నిర్మూలించడం సాధ్యమవుతుందని ఎస్పీ అరుణాంగ్షు గిరి అన్నారు. బాల్యంలో పెళ్లిళ్లు, బాల కార్మిక నివారణకు జిల్లా యంత్రాంగం, చైల్డ్ రైట్ అండ్ యూక్రై సంస్థ (బెంగళూరు) నగరంలోని ఒక ప్రైవేటు హోటల్ సభా భవనంలో జిల్లా స్థాయి సమాలోచన సమావేశాన్ని ఏర్పాటు చేసింది. ఎస్పీ మొక్కకు నీళ్లు పోసి కార్యక్రమాన్ని ప్రారంభించి మాట్లాడారు. గ్రామాల్లో 16 నుంచి 17 ఏళ్లకే వివాహాలు చేసేందుకు సిద్ధమవుతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. పాఠశాల విద్యను అభ్యసిస్తున్న ఆడపిల్లలు కొన్ని రోజులు స్కూల్‌కు గైర్హాజరవుతుంటే..బాలల రక్షణాధికారి ఆ కుటుంబాల ఇళ్లకు వెళ్లి పరిశీలించాలని కోరారు. విద్యాలయాల వద్ద విద్యార్థినులను వేధించే యువకుల భరతం పట్టేందుకు అక్క బృందం క్రియాశీలకంగా పనిచేస్తున్నట్లు తెలిపారు. 2023లో 75, 2024లో 96, 2025లో 82 పోక్సో కేసులు నమోదయ్యాయని వివరించారు. ఏఎస్పీ కుమారస్వామి, జిల్లా కార్మిక అధికారి ఆరతి, కార్మిక ఇన్‌స్పెక్టర్ ప్రియాంక, సంస్థ ప్రతినిధి అనిల్‌కుమార్, బాలల రక్షణాధికారి అమరేశ్ ప్రసంగించారు.

విద్యార్థుల్లో మేధాశక్తిని పెంపొందించాలి

మేళాను ఆసక్తిగా తిలకిస్తున్న మంత్రి బోసురాజు

మాన్వి, న్యూస్‌టుడే : విద్యార్థుల్లో ఆలోచనా ధోరణి, మేధాశక్తిని పెంపొందించేందుకు విజ్ఞాన ప్రదర్శనలు ఉపకరిస్తాయని మంత్రి ఎన్.ఎస్.బోసురాజు పేర్కొన్నారు. శుక్రవారం పట్టణంలోని అల్ హిరా పాఠశాలలో ఏర్పాటు చేసిన సైన్స్‌మేళాను ఆయన ప్రముఖులతో కలిసి పరిశీలించారు. 200లకు పైగా నమూనాలను మంత్రి ఆసక్తిగా తిలకించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విజ్ఞాన ప్రదర్శనలు విద్యార్థుల్లో ఆత్మవిశ్వాసాన్ని పెంచుతాయన్నారు. రాష్ట్రంలో సాంకేతిక పరిజ్ఞాన విభాగాన్ని బలోపేతం చేస్తున్నట్లు చెప్పారు. పాఠశాలలకు అవసరమైన విజ్ఞాన పరికరాలను సమకూర్చుతున్నామన్నారు. శిక్షణ సంస్థ అధ్యక్షుడు సయ్యద్ అక్బర్ పాషా, హుసేని సాహెబ్, కార్యదర్శి శేక్‌ఫరీ ఉమ్రి, ప్రముఖులు బసవరాజ్, రాజా సుభాశ్చంద్రనాయక్, గఫూర్‌సాబ్, శర్ఫుద్దీన్, ముఖీం, ఆంజనేయ, అహ్మద్, హారూన్‌అలీఖాన్, మత్వాలే, శరణబసవ, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.

కల్మరను సందర్శించిన మంత్రి

మంత్రి బోసురాజు కాంగ్రెస్ ప్రముఖులతో కలిసి స్థానిక కల్మతాన్ని సందర్శించారు. కల్మఠ ఆధ్వర్యంలో జరుగుతున్న గారిగె జాతర ఉత్సవాలపై చర్చించారు. ధార్మిక, సాంస్కృతిక కార్యక్రమాలను విజయవంతంగా నిర్వహిస్తున్నారని నిర్వాహకులను అభినందించారు. కల్మఠ విరూపాక్ష పండితారాధ్య స్వామీజీని మంత్రి సత్కరించారు.

రాయచూరు ఉత్సవం.. గోతులకు మోక్షం

రాయచూరు, న్యూస్‌టుడే : రాయచూరు ఉత్సవం పుణ్యమా అంటూ నగరం ప్రధాన రహదారుల్లో ఏర్పడిన గోతులకు దశ తిరిగింది. కొన్నేళ్లుగా కొత్తవి నిర్మించక, దెబ్బతిన్న వాటిలో కనీస మరమ్మతులు చేయక వాహన చోదకులు నానా ఇబ్బందులు పడ్డారు. ఉత్సవాన్ని పురస్కరించుకుని అనేక చోట్ల గుంతలను కప్పి వేయడంతో రోడ్లకు కళ వచ్చింది.

ప్రధానంగా ఆర్టీసీ బస్టాండ్‌కు వెళ్లే అంబేడ్కర్ కూడలి వద్ద రహదారికి మోక్షం కల్గడంతో పౌరుల్లో హర్షం వ్యక్తమవుతోంది. వాహనాలు రయ్‌రయ్ అంటూ వేగంగా దూసుకుని వెళ్తున్నాయి. రాయచూరు రహదారులు బాగు పడాలంటే ఏడాదికి ఒక ఉత్సవం జరపాలన్న చలోక్తులు విసురుతున్నారు.

ఉత్సవం తర్వాత అదే రహదారి

అత్యంత దారుణంగా ఉండేది

అంబేడ్కర్ కూడలి ముందు బస్టాండ్‌కు వెళ్లే తారు రోడ్డు కంకర తేలి, చీలిపోయి అత్యంత దారుణంగా ఉండేది. ముఖ్య మార్గమైనందున వాహనాల రద్దీతో సంచార సమస్య ఏర్పడేది. రాత్రి వేళ సమీపంలోకి వచ్చే వరకు గుంతలు కనపడక ద్విచక్రవాహన చోదకులు కింద పడ్డ సంఘటనలు జరిగాయి. వానాకాలంలో ప్రయాణం నరకాన్ని తలపించేంది. దళ్, కర్ణాటక రక్షణ వేదిక నాయకులు గంప మట్టినైనా వేయాలని గుంతల వద్ద ఆందోళన చేపట్టినా జిల్లా యంత్రాంగం, నగర పాలక సంస్థ చెవిలో కూడా వేసుకోలేదు. స్థానిక ఎమ్మెల్యే శివరాజ్ పాటిల్ గోతుల బాగుకు ప్రత్యేక ఫండ్ లేదని తేల్చేశారు. వినాయక నిమజ్జనమప్పుడు నగరమంతా తాత్కాలిక పనులు చేయాలని కమిషనర్ జుబిన్ ఆదేశించినా ఈ మార్గం బాగు పడలేదు. ప్యాచ్ పనులైనా చేయనందున ప్రజలు అధికారులకు శాపనార్థాలు పెట్టారు. మరమ్మతులపై అంతా ఆశలు వదులుకున్నారు. బెంగళూరు తదితర దూర ప్రాంతాల నుంచి వచ్చే ముఖ్యులు బస్టాండ్ సమీప హోటళ్లలోనే బస చేయడం వల్లనేమో తాత్కాలిక పనులకు ప్రాధాన్యమిచ్చారు.

అంబేడ్కర్ సర్కిల్ వద్ద అప్పటి దుస్థితి

16న రాయచూరుకు చీఫ్‌విప్

రాయచూరు, న్యూస్‌టుడే : కర్ణాటక శాసనమండలి (విధాన పరిషత్) చీఫ్‌విప్ సలీం అహ్మద్ ఈ నెల 16న రాయచూరు పర్యటన ఖరారైంది. ఆయన 15వ తేదీ రాత్రి బెంగళూరు నుంచి రైలులో బయలుదేరి మరుసటి రోజు ఉదయం రైల్వేస్టేషన్‌లో దిగుతారు. డీసీసీ కార్యాలయంలో 11.30 గంటలకు ప్రారంభమయ్యే కార్యకర్తల సమావేశంలో పాల్గొంటారు. మహిళా సమాజం ఆవరణలో రాత్రి 8 గంటలకు జరిగే ఉమ్రా యాత్రికుల కార్యక్రమానికి హాజరవుతారు.

హత్తిగుడ్డ గ్రామంలో పోలీసుల కవాతు

సింధనూరు : సింధనూరు తాలూకా తుర్విహాళ పోలీసు ఠాణా పరిధిలోని హత్తిగుడ్డలో రాష్ట్ర హైకోర్టు ఆదేశాలతో జాతర మహోత్సవం సందర్భంగా ముందుజాగ్రత్తగా శుక్రవారం రెండు కేఎస్‌ఆర్‌పీ బెటాలియన్, పోలీసు అధికారులు కవాతు చేశారు. దీనికి తుర్విహాళ ఎస్సై సుజాత సారథ్యం వహించారు. హత్తిగుడ్డ గ్రామంలో బిల్వపత్రి జాతర 16న జరుగనుంది. ఈ నేపథ్యంలో ఎలాంటి అల్లర్లు చోటు చేసుకోకుండా చర్యలు తీసుకున్నారు.

మణిపాల్‌లో క్యాన్సర్‌కు ఆధునిక చికిత్స

విలేకరులతో మాట్లాడుతున్న వైద్యులు

రాయచూరు: క్యాన్సర్ రోగులకు ఆధునిక చికిత్స అందించే ఎలక్టో ఈవో డిజిటల్ లీనియర్ ఆక్సిలరేటర్ విధానం దేశంలో తొలిసారిగా బెంగళూరు యలహంక మణిపాల్ ఆసుపత్రిలో అందుబాటులోకి తెచ్చారని వైద్యులు విక్రమ్ మయ్య, అరన్ ఫెర్నాండీస్ వెల్లడించారు. శుక్రవారం పత్రికాభవన్‌లో విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ఎలక్టో ఈవో కృత్రిమ మేధస్సు, ఆన్‌లైన్ అడాప్టివ్ రేడియేషన్ థెరపీ, నాన్ కోప్లానర్ విమ్యాట్ థెరపీ, 5 రింగ్ డిస్కవరీ ఐక్యూపెట్ సిటి వైశిష్ట్యతతో కూడుకున్నట్లు వివరించారు. ఆధునిక చికిత్సను రాష్ట్రంలోని రెండో, మూడో స్థాయి నగరాలకు విస్తరిస్తారని వెల్లడించారు. రోగులకు శస్త్ర చికిత్సలు సులభంగా చేస్తున్నారని, చికిత్సతో జీవన విధానం మెరుగుపడుతుందని, జీవితాంతం ఔషధాలు వాడాల్సిన అవసరం లేదని స్పష్టం చేశారు. 40 ఏళ్లు పైబడిన వారు క్యాన్సర్ నిర్ధరణ పరీక్షలు చేయించుకోవాలని సలహాలు ఇచ్చారు. రెండో స్టేజిలోకి వెళ్లినా చికిత్స చేస్తే కోలుకుంటారని తెలిపారు. రక్త క్యాన్సర్ సోకితే నయం కాదన్నది కేవలం అపోహ అని కొట్టి పారేశారు. దేశంలో క్యాన్సర్ రోగుల శాతం కర్ణాటక ఏడో స్థానంలో ఉందని, పరీక్షలు చేయించుకునే వారి సంఖ్య గణనీయంగా ఉన్నట్లు వైద్యులు వివరించారు.

తుంగభద్ర జలాశయం నీటిమట్టం

పూర్తిస్థాయి నీటిమట్టం 1633 అడుగులు

13-02-2026 (ఉ. 8 గంటలకు)	ప్రస్తుతం	గత సంవత్సరం
నీటిమట్టం (అడుగుల్లో)	1602.23	1613.29
ఇన్‌ఫ్లో (క్యూసెక్కుల్లో)	000	000
అవుట్‌ఫ్లో (క్యూసెక్కుల్లో)	427	7,732
నీటి నిల్వ (టి.ఎం.సి)	24.542	44.482

గరిష్ఠసామర్థ్యం (133 టీఎంసీలు) వాస్తవసామర్థ్యం 105.788 టీఎంసీలు

కేఎస్‌ఆర్‌పీ బెటాలియన్ అవసరం

పాత్రికేయులతో వెంకటేశ్‌నాయక్, ప్రతినిధులు

రాయచూరు: రాయచూరులో కేఎస్‌ఆర్‌పీ (కర్ణాటక స్టేట్ రిజర్వ్ పోలీస్) బెటాలియన్‌ను ఏర్పాటు చేస్తామని బడ్జెట్‌లో ప్రకటించాలని అఖిలాండ మహర్షి వాల్మీకి నాయక్ సమితి అధ్యక్షుడు వెంకటేశ్‌నాయక్ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. శుక్రవారం పత్రికాభవన్‌లో ఆయన విలేకరులతో మాట్లాడారు. రాయచూరుకు ఇరువైపులా తెలుగు రాష్ట్రాల సరిహద్దులు ఉన్నందున, జిల్లాలో హట్టి బంగారు గనుల కంపెనీ, రెండు థర్మల్ విద్యుత్తు కేంద్రాలు పనిచేస్తున్నందున బెటాలియన్ అవసరమని తెలిపారు. ఈ ప్రాంత ఎమ్మెల్యేలు సీఎంకు విజ్ఞప్తి చేసినందున బడ్జెట్‌లో చేర్పించాలని అధికారులను కోరారు. సమావేశంలో ప్రతినిధులు రాఘవేంద్ర, జనార్దన్, నరసింహులు, హొన్నప్ప, కాశీనాథ్, నాగరాజ్, ఈరేశ్, వెంకటేశ్ పాల్గొన్నారు.

నేడు ఈనాడు 50, ఈటీవీ 30 వసంతాల వేడుకలు

■ సిద్ధమైన ఏపీఎస్పీ రెండో బెటాలియన్ మైదానం

కర్నూలు కలెక్టరేట్, న్యూస్‌టుడే : రాయలసీమ ముఖ ద్వారంలో సంగీత సవ్వడులు హోరెత్తనున్నాయి. తెలుగు ప్రజల ఆత్మగౌరవానికి ప్రతీకగా నిలిచిన ఈనాడు దినపత్రిక 50 వసంతాలు పూర్తి చేసుకుంది. "ఈటీవీ.. ఈటీవీ" అంటూ మూడు దశాబ్దాలుగా తెలుగు ప్రజలు ఆదరిస్తున్నారు. ఈ సందర్భంగా ఈనాడు 50, ఈటీవీ 30 వసంతాల వేడుకలు కర్నూలులోని ఏపీఎస్పీ బెటాలియన్ మైదానంలో శనివారం సాయంత్రం 6 గంటల నుంచి జరగనున్నాయి. సినీ గీతాలు, డ్యాన్సులతోపాటు ప్రముఖ గాయనీగాయకులు తమ పాటలతో అలరించనున్నారు. వందేమాతరం శ్రీనివాస్ తన గానంతో ఉర్రూతలూగించనున్నారు. జబర్దస్త్ ఫేమ్ హైపర్ ఆది తన పంచ్ డైలాగులతో కడుపుబ్బ నవ్వించనున్నారు. ఢీ ఫేమ్ జాను లైరి, రాజు మాస్టర్, ఈటీవీ ఆర్టిస్టులు సీరియల్ నటీనటులు నృత్యాలతో హోరెత్తించనున్నారు. అద్భుతంగా వినోదభరితంగా సాగే ఈ కార్యక్రమం ఏర్పాట్లు పూర్తయ్యాయి. సభా వేదిక, సౌండ్ సిస్టమ్, లైటింగ్ ఏర్పాట్లు, సభా వేదిక ముందు ఆకుపచ్చ కార్యక్రమాలను వీక్షించేందుకు సీటింగ్.. వీవీఐపీ, వీఐపీలు, ఇతర బ్లాక్‌వారీగా సీటింగ్ ఏర్పాట్లు పూర్తి చేశారు. సభా వేదిక ముందు [illegible] ఎల్‌ఈడీ తెరలు, సౌండ్ సిస్టమ్ తదితర ఏర్పాట్లు చేశారు.

పద్మాల శోభ.. పరమేశ్వరుడి ప్రభ

శ్రీశైల క్షేత్రంలో దేవదేవుల పుష్పపల్లకి మహోత్సవం శుక్రవారం నేత్రశోభితంగా జరిగింది. దివ్యమనోహర రూపంలో తరలివచ్చిన స్వామిఅమ్మవార్లను తిలకించిన భక్తజనం ఆనందపరవశులయ్యారు. మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల ఆరో రోజు శుక్రవారం రాత్రి 7 గంటలకు శ్రీస్వామి అమ్మవార్ల ఉత్సవమూర్తులను ఆలయ ప్రాంగణంలో అర్చకులు, వేదపండితులు విశేష పూజలు నిర్వహించారు. మంగళవాయిద్యాల నడుమ స్వామిఅమ్మవార్ల ఉత్సవమూర్తులను ఊరేగింపుగా (గ్రామోత్సవానికి) తీసుకొచ్చారు. పుష్పపల్లకిలో భ్రమరాంబ సమేత మల్లికార్జున స్వామి ఆలయ వీధుల్లోకి తరలి రాగా, భక్తజనం పరవశం చెందారు. – న్యూస్‌టుడే, శ్రీశైలం ఆలయం

విరులపై విహారం

● గంగాధర మండపం వద్ద వివిధ వర్ణాలు కలిగిన 1.5 టన్నుల పుష్పాలతో పుష్పపల్లకిని ముస్తాబు చేశారు. సుమధుర శోభిత పుష్పాల మధ్య మల్లికార్జున స్వామి, జగన్మాత భ్రమరాంబదేవి రమ్యమైన శోభతో పుష్పపల్లకిలో కొలువుదీరారు. పుష్పపల్లకి పైభాగాన అమర్చిన పరమేశ్వరుని అలంకార మూర్తి భక్తులను విశేషంగా ఆకట్టుకుంది. ధర్మకర్తలమండలి అధ్యక్షులు రమేష్‌నాయుడు, సభ్యులు స్వామివార్లకు హారతులు సమర్పించారు.



భక్తజనంతో నిండిన శ్రీగిరి

శ్రీశైల మహాక్షేత్రం భక్తులతో నిండిపోయింది. శివదీక్షా భక్తులు జ్యోతిర్ముడితో వచ్చి శ్రీస్వామిఅమ్మవార్లను దర్శించుకుంటున్నారు. ఇరుముడులు సమర్పించి దీక్షలు విరమిస్తున్నారు. ఆదివారం వరకు పాదయాత్ర భక్తుల తాకిడి శ్రీశైలానికి ఉండనుంది. మరోవైపు ఆర్టీసీ, ప్రైవేటు బస్సుల్లో భక్తులు పెద్ద సంఖ్యలో శ్రీశైలానికి తరలివస్తున్నారు.

పన్ను వసూళ్లలో అక్రమాలకు అడ్డుకట్ట

కర్నూలు జడ్పీ, న్యూస్‌టుడే : పంచాయతీల పరిధిలో పన్ను వసూళ్లలో అక్రమాలకు అడ్డుకట్ట వేసేందుకు కూటమి ప్రభుత్వం చర్యలు చేపట్టింది. డిజిటల్ విధానానికి ప్రాధాన్యమిస్తోంది. గత ప్రభుత్వ హయాంలో పంచాయతీ సొమ్ము పెద్దఎత్తున పక్కదారి పట్టింది. పంచాయతీకి అందే ప్రతి పైసాను డిజిటల్ ద్వారా సేకరించాలని ప్రభుత్వం నిర్ణయించింది.

- ఈనెల 15వ తేదీనాటికి 50 శాతం పన్ను వసూలు చేయని పంచాయతీ కార్యదర్శులపై చర్యలు తీసుకునేందుకు ప్రభుత్వం రంగం సిద్ధం చేస్తోంది. 14, 15 తేదీలు సెలవు దినాలైనప్పటికీ.. ప్రతి కార్యదర్శి విధులకు హాజరై పన్ను వసూలు చేయాల్సిందేనని స్పష్టమైన ఆదేశాలు ఇచ్చారు.
- సంబంధిత ఈవోఆర్డీలు, డీఎల్‌పీవోలు క్షేత్రస్థాయిలో పర్యవేక్షించి నివేదికలు పంపాలని డీపీవో భాస్కర్ పేర్కొన్నారు. శుక్రవారం నిర్వహించిన జూమ్ కాన్ఫరెన్స్‌లో ఈ మేరకు ఆదేశాలు ఇచ్చారు.
- జిల్లాలో 484 గ్రామ పంచాయతీల పరిధిలో రూ.19.20 కోట్ల పన్నులు చేయాల్సి ఉండగా రూ.9.99 కోట్లు (52 శాతం) వసూలైంది.

ఆసుపత్రిలో అక్రమాల విందు

● డైట్ టెండర్లలో అనర్హులు

కర్నూలు ప్రభుత్వ సర్వజన ఆసుపత్రిలో డైట్ టెండరు దక్కించుకునేందుకు అక్రమార్కులు భారీగా పైరవీలకు పాల్పడ్డారు. అర్హత లేకపోయినా దరఖాస్తు చేసుకున్నారు. తమకున్న పలుకుబడితో దక్కించుకునేందుకు విశ్వప్రయత్నాలు చేస్తున్నారు. బ్లాక్‌లిస్ట్‌లో ఉన్నవారు సైతం దరఖాస్తులు అందజేశారు. ఈ విషయాలు కలెక్టర్ దృష్టికి వెళ్లడంతో డైట్ కాంట్రాక్టర్ ఎంపిక ప్రక్రియను తాత్కాలికంగా వాయిదా వేస్తూ నిర్ణయం తీసుకున్నారు.

ఈనాడు, కర్నూలు,
– న్యూస్‌టుడే, కర్నూలు వైద్యాలయం

ఏటా రూ.3.60 కోట్లు

- నగరంలోని ప్రభుత్వ సర్వజన ఆసుపత్రిలో చేరిన రోగులు, డ్యూటీ డాక్టర్లకు ప్రభుత్వ నిబంధనల ప్రకారం ఆహారం అందించే బాధ్యతను డైట్ కాంట్రాక్టర్‌కు ప్రభుత్వం అప్పగిస్తుంది.
- రోగులకు ఆహారం సరఫరా చేసినందుకుగాను నెలకు రూ.30 లక్షలు.. ఏటా రూ.3.60 కోట్ల వరకు గుత్తేదారుకు చెల్లిస్తారు. ఈ కాంట్రాక్టు దక్కించుకునే గుత్తేదారుకు భారీఎత్తున ఆదాయం ఒనగూరే అవకాశం ఉంటుంది.
- నిర్ణీత పరిమాణంలో రోగులకు ఆహారం సరఫరా చేయకపోవడం, నాణ్యత లోపించడం తదితర అక్రమాలకు పాల్పడి బాగా మిగుల్చుకుంటారన్న ఆరోపణలు తరచూ వినిపిస్తుంటాయి. కనకవర్షం కురిపించే ఆ కాంట్రాక్టు కోసం ఎవరికివారు తమ పలుకుబడి ఉపయోగించి అధికారులపై తీవ్ర ఒత్తిళ్లు తెస్తున్నారు.
- రాష్ట్రవ్యాప్తంగా వివిధ ప్రాంతాలకు చెందిన 11 మంది కాంట్రాక్టును దక్కించుకునేందుకు విశ్వప్రయత్నాలు చేస్తున్నారు.

కలెక్టర్ ఆగ్రహం

డైట్ కాంట్రాక్టును దక్కించుకొనేందుకు పలువురు నిబంధనలను అడ్డగోలుగా ఉల్లంఘించడం వివాదాస్పదంగా మారింది. ఈ విషయం జీజీహెచ్ అధికారులకు తెలిసినా కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లకుండా గోప్యంగా ఉంచారు. ఈ విషయం కలెక్టర్ డాక్టర్ ఎ.సిరి దృష్టికి వెళ్లడంతో ఆమె ఆగ్రహం వ్యక్తం చేసినట్లు సమాచారం. దరఖాస్తులను మరింత నిశితంగా పరిశీలించేందుకు.. అనర్హులను పక్కన పెట్టేందుకు వీలుగా టెండరు ఖరారు ప్రక్రియను తాత్కాలికంగా వాయిదా వేశారు.

నిబంధనలు ఉల్లంఘించి..

- డైట్ కాంట్రాక్టర్లపై ఆరోపణలొచ్చి వారిని ప్రభుత్వం బ్లాక్‌లిస్ట్‌లో పెడితే వారు మళ్లీ దరఖాస్తు చేసుకొనేందుకు అనర్హులు. అయినప్పటికీ కొందరు దరఖాస్తు చేశారన్న ఆరోపణలున్నాయి.
- రాష్ట్రంలోని వేరే ప్రభుత్వాసుపత్రుల్లో నిబంధనలకు విరుద్ధంగా డైట్ కాంట్రాక్టు దక్కించుకున్నారన్న ఆరోపణలు ఎదుర్కొంటున్న గుత్తేదారులు సైతం కర్నూలు జీజీహెచ్ కాంట్రాక్టు కోసం దరఖాస్తు చేశారు.
- తెలంగాణలోని ఓ ప్రభుత్వాసుపత్రిలో కలుషిత ఆహారం కారణంగా పలువురు రోగులు తీవ్ర అనారోగ్యం బారిన పడ్డారు. కలుషిత ఆహారం కారణంగా వాంతులు, విరోచనాలతో ఒకరు చనిపోవడంతోపాటు సుమారు 90 మంది ఆసుపత్రి పాలయ్యారన్న విమర్శలున్నాయి.
- ఆయా ఆరోపణలున్న గుత్తేదారులు కూడా కర్నూలు జీజీహెచ్‌లో డైట్ కాంట్రాక్టు దక్కించుకునేందుకు ప్రయత్నిస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది.
- ఓ డైట్ కాంట్రాక్టర్ ప్రభుత్వానికి తప్పుడు బిల్లులు పెట్టి రూ.కోటికి పైగా మొత్తం అదనంగా పొందేందుకు ప్రయత్నించారన్న ఆరోపణలతో తెలంగాణ పోలీసులు గతంలో అరెస్టు చేశారు. అలాంటివారికి సైతం కాంట్రాక్టును ఇప్పించేందుకు కొందరు ప్రయత్నిస్తున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి.
- కొందరు గుత్తేదారులు అక్రమాలకు పాల్పడి క్రిమినల్ కేసులు ఎదుర్కొంటున్నారు. వారికి సైతం ఇప్పించేలా మరికొందరు చక్రం తిప్పుతున్నారు.

సామాజిక స్పృహను తట్టిలేపేదే కళ

● నాలుగు అంశాల్లో 12 మంది విజేతలు
● ముగిసిన 'ఈనాడు-ఈటీవీ' ప్రతిభా పాటవ పోటీలు

మనలో ఉన్న సామాజిక స్పృహను తట్టిలేపేదే కళ అని డీఈవో సుధాకర్ పేర్కొన్నారు. 'ఈనాడు-ఈటీవీ' ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఉమ్మడి జిల్లా స్థాయి ప్రతిభా పాటవ పోటీలు కర్నూలు నగరంలోని క్లస్టర్ వర్సిటీలో శుక్రవారం జరిగాయి. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఉమ్మడి జిల్లాలో 'ఈనాడు-ఈటీవీ' నిర్వహించిన ప్రతిభా పాటవ పోటీల్లో పెద్దఎత్తున విద్యార్థులు పాల్గొనడం గొప్ప విషయమని చెప్పారు. అనంతరం జిల్లా స్థాయిలో చిత్రలేఖనం, వ్యాసరచన, క్విజ్, ఉపన్యాస పోటీలు నిర్వహించి.. ఇందులో రాణించిన 12 మంది విజేతలకు బహుమతులు అందజేశారు. 'ఈనాడు' కర్నూలు యూనిట్ ఇన్‌ఛార్జి అలి మాట్లాడుతూ.. కళాశాల స్థాయిలో నిర్వహించిన ప్రతిభా పాటవ పోటీల్లో ఉమ్మడి జిల్లా నుంచి 11 వేల మంది విద్యార్థులు పాల్గొన్నారన్నారు. ఈ కార్యక్రమంలో న్యాయ నిర్ణేతలుగా అధ్యాపకులు సవితాదేవి, మద్దిలేటి, మల్లయ్య, రాజశేఖర్ వ్యవహరించారు. – న్యూస్‌టుడే, కర్నూలు విద్య

మాట్లాడుతున్న డీఈవో సుధాకర్.. వేదికపై ఈనాడు కర్నూలు యూనిట్ ఇన్‌ఛార్జి అలి

పాదబాటలో పులి
జాగ్రత్తగా ఉండాలోయ్

● భక్తులకు సూచనలు జారీ

మహాశివరాత్రి పర్వదినం వచ్చేస్తోంది.. ఆదివారం అర్ధరాత్రి జరిగే శ్రీశైల మల్లన్న కల్యాణోత్సవాన్ని కనుల తిలకించడానికి భక్తులు వెళ్తున్నారు.. వెంకటాపురం గ్రామం నుంచి శ్రీగిరి వైపు దండులా కదులుతున్నారు.. ఈ దారిలో ఇటీవలి ఐదు రోజుల్లో రెండు సార్లు పులులు కనిపించాయి. భక్తులు అప్రమత్తంగా ఉండాలంటూ అటవీశాఖ అధికారులు సూచనలు జారీ చేశారు. – న్యూస్‌టుడే, ఆత్మకూరు

పెచ్చెర్వు దారిలో కనిపించిన పెద్దపులి

- పెద్దపులులు అడవి జంతువులనే ఆహారంగా తీసుకుంటాయి. అప్పుడప్పుడు గ్రామ పరిసర ప్రాంతాల్లో పశు సంపదపై దాడి చేస్తాయి. వాటి కళ్లముందు మనిషి సంచరిస్తున్నా పొదల్లోంచి గమనిస్తుంటాయి.. కానీ దాడి చేసిన సంఘటనలు అరుదు. ఒక్కసారి మనిషిపై దాడి మొదలుపెడితే వాటిని ఆపడం కష్టం.
- పులి కనిపిస్తే భయంతో పరిగెత్తకూడదు. పారిపోతే వెంటపడే అవకాశం ఉంది. ఎదురైతే కదలకుండా నిలబడాలి. దాన్ని గమనిస్తూనే ఉండాలి. వాటి కళ్లలోకి ఎక్కువసేపు చూడకూడదు. పులి సవాలుగా భావించే అవకాశం ఉంది.
- భయపడి దూరంగా వెళ్లే ప్రయత్నం చేస్తే అది బలహీన జంతువుగా భావించి దాడి చేసే అవకాశం ఉంది. శరీరం పెద్దగా కనిపించేలా చేతులు పైకెత్తాలి.
- పొదల మాటున దాక్కోకూడదు. చెట్లు ఎక్కే ప్రయత్నం చేయకూడదు. నేలపై పడుకోవద్దు. కూర్చోవద్దు. తనకంటే చిన్న జంతువని భావించి దాడి చేసే ప్రమాదం ఉంది.

● భక్తుల భద్రత దృష్ట్యా అటవీ అధికారులు శ్రీశైలానికి పాదయాత్రగా భక్తులు నడిచే దారులపై నిఘా పెట్టారు. పాదబాట వైపు వచ్చే పులులను అడవిలోకి తరిమివేసేలా చర్యలు తీసుకున్నారు. పరిస్థితిని పర్యవేక్షించడానికి ఆత్మకూరులో 24 గంటలు కమాండ్ కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేశారు.

హామీలు తక్షణమే అమలు చేయాలి

కర్నూలు బి.క్యాంపు, న్యూస్‌టుడే: ఉద్యోగులకు ఇచ్చిన హామీలను ప్రభుత్వం తక్షణమే అమలు చేయాలని ఎస్టీయూ జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు టీకే జనార్దన్, ఎంసీ సుంకన్న డిమాండ్ చేశారు. ఐఆర్ మంజూరు చేయాలని, సీపీఎస్ రద్దు చేయాలని, ఇచ్చిన హామీలు నెరవేర్చాలని కోరుతూ రాష్ట్రోపాధ్యాయ సంఘం ఇచ్చిన మూడు దశల పోరాట కార్యక్రమంలో భాగంగా కలెక్టరేట్ వద్ద శుక్రవారం ధర్నా నిర్వహించారు. వారు మాట్లాడుతూ 12వ వేతన సవరణ సంఘాన్ని తక్షణమే ఏర్పాటు చేయాలని.. 30 శాతం ఐఆర్ ప్రకటించాలన్నారు. సీపీఎస్ రద్దు చేసి పాత పింఛను విధానం అమలు చేయాలని కోరారు. ఫిబ్రవరి 25వ తేదీన జరిగే చలో విజయవాడ కార్యక్రమానికి ఎస్టీయూ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొనాలని.. అసెంబ్లీ ముట్టడికి సిద్ధమవ్వాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో నాయకులు తిమ్మన్న, ఎస్.గోకారి, రాష్ట్ర ఉపాధ్యక్షుడు అడివన్న, రాష్ట్ర ఆర్థిక కమిటీ సభ్యుడు మహదేవప్ప, జిల్లా ఆర్థిక కార్యదర్శి శ్రీధర్, జిల్లా ఉపాధ్యాయ వాణి కన్వీనర్ నరసింహుడు తదితరులు పాల్గొన్నారు.

ఆందోళన చేస్తున్న ఎస్టీయూ నేతలు

కమీషన్ల కక్కుర్తి..
మందులంతా ఉత్తుత్తి

● కాలం చెల్లిన ఔషధాలతో రూ.9.40 కోట్లు వృథా
● గత వైకాపా ప్రభుత్వ హయాంలో భారీగా కొనుగోలు

కేంద్రీయ ఔషధాల పంపిణీ కేంద్రంలో రూ.కోట్ల విలువైన కాలం చెల్లిన ఔషధాలు పోగుపడ్డాయి. రోగులకు అవసరమైన మందులు కొనుగోలు చేసి వివిధ ఆస్పత్రులకు సరఫరా చేయాలి. ఒకవేళ గడువు సమీపిస్తే వెంటనే రాష్ట్రంలోని ఇతర ప్రాంతాలకు సరఫరా చేయాలి. కానీ అధికారులు కక్కుర్తి పడ్డారు. తమ స్వార్థం కోసం భారీగా మందులు కొనుగోలు చేసి మూలన పడేశారు.

– న్యూస్‌టుడే, కర్నూలు వైద్యాలయం

ఉమ్మడి కర్నూలు జిల్లాలోని సర్వజన వైద్యశాల, జిల్లా ఆసుపత్రులు, సీహెచ్‌సీలు, పీహెచ్‌సీలకు ఏటా సుమారు రూ.40 కోట్ల వరకు సెంట్రల్ డ్రగ్ స్టోర్ (సీడీఎస్) నుంచి మందులు సరఫరా అవుతాయి. అందులో కర్నూలు సర్వజన ఆస్పత్రికి రూ.20 కోట్లు, నంద్యాల, ఆదోని వైద్యాలయాలకు రూ.4-5 కోట్లు, 18 సీహెచ్‌సీలు.. ఒక్కోదానికి రూ.5 లక్షలు, 89 పీహెచ్‌సీలు ఉండగా.. ఒక్కోదానికి రూ.1.5 లక్షలు, 28 సీహెచ్‌సీలలో ఒక్కోదానికి రూ.1.50 లక్షల విలువైన మందులకు నిధులు ఇస్తారు. ఏడాదిలో నాలుగు త్రైమాసికాలకు ముందస్తు ప్రణాళికతో మందులు సరఫరా చేస్తారు.

కర్నూలులోని సెంట్రల్ డ్రగ్ స్టోర్‌లో ఔషధాలు

అడుగడుగునా నిర్లక్ష్యమే

మందుల గడువు తీరిపోతుంటే.. ఏపీఎంఎస్ఐడీసీ రాష్ట్ర అధికారులకు ముందుగా తెలియజేస్తారు. వారి ఆదేశాల మేరకు అవసరమైన ప్రాంతాలకు పంపుతారు. కానీ కర్నూలు సీడీఎస్‌లో రూ.9.40 కోట్ల విలువైన మందులను ఎక్కడికీ పంపకుండా వృథాచేయడం గమనార్హం. కొన్నిచోట్ల మందులు దొరక్క రోగులు ఇబ్బంది పడినా.. వీటిని సరఫరా చేయకుండా మూలన పడేశారు.

2022 నుంచి విక్రయం

వైకాపా ప్రభుత్వహయాంలో జగనన్న ఆరోగ్యరక్ష, ఫ్యామిలీ హెల్త్ ప్రోగ్రామ్ తదితర కార్యక్రమాల కింద ఏపీఎంఎస్ఐడీసీ రాష్ట్ర అధికారులు కమీషన్ల కోసం కక్కుర్తి పడి రూ.కోట్ల మందులు కొనుగోలు చేసి సీడీఎస్‌కు పంపారు. 2022 నుంచి 2024 వరకు ఇలా కొనేసి మురగబెట్టారు.

అసలేం జరిగింది

కొవిడ్ సమయంలో జిల్లాకు చెందిన ఒకరు ఏపీఎంఎస్ఐడీసీ అధికారిగా నియమితులయ్యారు. ఆ సమయంలో ఎక్స్‌పైరీ తేదీ ఆరు నెలల్లోపు ఉన్న మందులను.. కమీషన్ల కక్కుర్తితో ఏజెన్సీల వద్ద కొనుగోలు చేసి వాటిని పలు సీడీఎస్‌లకు సరఫరా చేశారన్న ఆరోపణలున్నాయి. దీంతో అప్పుడే కాలం చెల్లిపోయిన మందులను ఇన్నాళ్లూ అలాగే మురగబెట్టారు. అయినా ఇన్నాళ్లపాటు ఈ విషయాన్ని ఎందుకు దాచిపెట్టారో కూడా తెలియాల్సి ఉంది.

టోల్‌ప్లాజాల్లో ఇక డిజిటల్ చెల్లింపులే

● ఏప్రిల్ నుంచి నగదు చెల్లింపు సేవల నిలిపివేత

జాతీయ రహదారులపై ఉండే టోల్‌ప్లాజాల వద్ద రద్దీని తగ్గించడం, ప్రయాణ సమయాన్ని ఆదాచేయడం, రుసుముల వసూళ్లలో పారదర్శకత కోసం కేంద్ర రోడ్డు రవాణా మంత్రిత్వశాఖ చర్యలు చేపట్టింది. టోల్‌ప్లాజాల వద్ద ఈ ఏడాది ఏప్రిల్ ఒకటో తేదీ నుంచి నగదు చెల్లింపుల్ని రద్దు చేయాలని నిర్ణయించింది. వాటిని ఫాస్టాగ్, యూపీఐ ద్వారా చేపట్టాలని స్పష్టం చేసింది.

- ఇప్పటి వరకు ఫాస్టాగ్ ద్వారా టోల్‌ప్లాజా నుంచి వాహనాలు వెళ్తున్నప్పటికీ కొన్ని వాహనాలు అప్పటికప్పుడు నగదు చెల్లించి వెళ్తున్నారు. అయితే కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో ఈ ఏడాది ఏప్రిల్ నుంచి పూర్తిస్థాయిలో నగదు రహిత చెల్లింపులతోనే టోల్‌ప్లాజాలు నడవనున్నాయి.
- ఉమ్మడి కర్నూలు జిల్లా పరిధిలో నాలుగు టోల్‌ప్లాజాలు ఉన్నాయి. కర్నూలు-కడప 40వ జాతీయ రహదారిపై మూడు టోల్‌ప్లాజాలు, హైదరాబాదు-బెంగళూరు హైవేపై అమకతాడు టోల్‌ప్లాజా ఉంది. ఆయా టోల్‌ప్లాజాల గుండా రోజుకు 33 వేల వాహనాలు రాకపోకలు సాగిస్తున్నాయి.

టోల్‌ప్లాజా	రోజూ వెళ్లే వాహనాలు (వేలల్లో)	రోజుకు ఆదాయం (రూ.లక్షల్లో)
నన్నూరు (కర్నూలు-కడప హైవే)	10	14
చాపిరేవుల (కర్నూలు-కడప హైవే)	6	17
చాగలమర్రి (కర్నూలు-కడప హైవే)	7	14
అమకతాడు (హైదరాబాద్-బెంగళూరు హైవే)	10	15

''ప్రస్తుతం నగదు రహిత ప్రయాణాలపై ట్రయల్ రన్ నడుస్తోందని, పూర్తిస్థాయిలో పనులు పూర్తైతే, ఎన్‌హెచ్‌ఏ ఆదేశాల ప్రకారం నిబంధనలు అమలు చేస్తామని'' చాగలమర్రి టోల్ ప్లాజా రూట్ ఆపరేషన్ మేనేజర్ కుతుబుద్దీన్ తెలిపారు. – న్యూస్‌టుడే, చాగలమర్రి

ప్రజా సంక్షేమానికి ప్రభుత్వం కృషి

కర్నూలు కలెక్టరేట్, న్యూస్‌టుడే : రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 20 నెలల్లోనే ప్రజలకు అనేక సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను అందించిందని, రాష్ట్ర పునర్నిర్మాణం కోసం అనునిత్యం పనిచేస్తోందని కర్నూలు పార్లమెంట్ నియోజకవర్గ తెదేపా అధ్యక్షురాలు గుడిసె కృష్ణమ్మ అన్నారు. ఆమె శుక్రవారం కర్నూలులో మాట్లాడారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్, మంత్రి లోకేశ్‌లు ప్రధాని మోదీ సహకారంతో రాష్ట్రాన్ని అభివృద్ధి పథం వైపు తీసుకెళ్తున్నారని చెప్పారు. రాష్ట్రం ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నప్పటికీ ఉద్యోగులకు వివిధ బకాయిలు చెల్లించిందని తెలిపారు.

మీ పంటను మీరే నమోదు చేసుకోవచ్చు

'ఈ.పంట'లో సాగు వివరాలను ఇప్పటి వరకు రైతు సేవాకేంద్రాల సహాయకులే నమోదు చేసేవారు. ఇకనుంచి రబీ సీజన్‌లో సాగు చేస్తున్న పంటల వివరాలను ఏపీఏఐఎంఎస్ ఫార్మర్ యాప్‌లో అన్నదాతలే స్వయంగా నమోదు చేసుకునేలా వ్యవసాయశాఖ ప్రయోగాత్మకంగా చర్యలు తీసుకుంది. మొబైల్ యాప్‌లో తమ పంటల వివరాలను నమోదు చేసుకునే ప్రక్రియను అందుబాటులోకి తీసుకొచ్చింది. రానున్న ఖరీఫ్ సీజన్‌లో రైతులే స్వయంగా నమోదు చేసుకునే వీలు కల్పించనున్నట్లు వ్యవసాయ శాఖ అధికారులు చెబుతున్నారు.

– న్యూస్‌టుడే, కర్నూలు వ్యవసాయం

ఎలా చేయాలి..

- రైతులు తమ స్మార్ట్ ఫోన్‌లో గూగుల్ ప్లేస్టోర్ నుంచి ఏపీఏఐఎంఎస్ 2.0 యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోవాలి.
- ఆధార్ నంబరు ద్వారా రిజిస్ట్రేషన్ చేసుకుని ఎంపిన్‌ను సెట్ చేసుకోవాలి.
- ఆధార్ నంబరు ఆధారంగా వెబ్‌ల్యాండ్‌తో అనుసంధానమైన రైతుకు చెందిన అన్ని భూకమతాలు ఆ యాప్‌లో కనిపిస్తాయి.
- ఇప్పటివరకు రైతు సేవా కేంద్రం సహాయకుడు పంట నమోదు చేయని వివరాలను సైతం రైతులే స్వయంగా నమోదు చేసుకోవచ్చు.
- పంట నమోదు సమయంలో 20 మీటర్ల జియో రిఫరెన్సు హద్దులతో కూడిన పొలంలో ఫొటో తీసుకోవాలి. ఇందుకు రైతు తప్పనిసరిగా తన పొలంలోనే ఉండాలి.
- ఇలా నమోదు చేసిన సమాచారం సంబంధిత రైతు సేవాకేంద్రం సహాయకుడి ధ్రువీకరణకు వెళ్తుంది.
- ఈ యాప్ సహకారంతో రైతు సేవా కేంద్రం సహాయకుడు నమోదు చేసిన పంట వివరాలు సరిగా ఉన్నాయో లేవో అని కూడా పరిశీలించుకోవచ్చు.
- సరిగా లేకుంటే ఫిర్యాదు చేసే అవకాశం సైతం రైతుకు కల్పించారు.
- రైతులే స్వయంగా ఈ.పంట నమోదు చేసుకునే క్రమంలో కొందరు పత్తి పంట వేసి కంది, ఉల్లి తదితర పంటల వివరాలు నమోదు చేసే వీలుంది. అలాంటి సమయంలో ఆ రైతు ఏ పంట వేశారో నిర్ధారించిన తర్వాతే రైతు సేవా కేంద్రం సహాయకుడు ధ్రువీకరించాల్సి ఉంది.

35,060 మంది డౌన్‌లోడ్

రబీ సీజన్‌లో పంట నమోదు ప్రక్రియలో భాగంగా ఏపీఏఐఎంఎస్ 2.0 ఫార్మర్ యాప్‌ను ఉమ్మడి జిల్లాలోని రైతులు డౌన్‌లోడ్ చేసుకునేలా రాష్ట్ర అధికారులు జిల్లా వ్యవసాయ శాఖకు ఆదేశాలిచ్చారు. కర్నూలులో 18,500, నంద్యాల జిల్లాలో 16,560 మంది రైతులు ఈ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకున్నారు. కర్నూలు జిల్లాలో 116 మంది రైతులు 193, నంద్యాల జిల్లాలో 113 మంది రైతులు 279 ఎల్‌పీఎం/ సర్వే నంబర్లలో తమ పంటల సాగు వివరాలను యాప్ ద్వారా నమోదు చేసుకున్నారు.

ఈనాడు
దినపత్రికలో అన్ని రకాల ప్రకటనల (అడ్వర్టైజ్‌మెంట్స్) కొరకు
Cell: 99899 97628
ఈనాడు పత్రిక కోసం సంప్రదించండి
Cell: 80085 13479

(c) eenadu

పెళ్లి సంబంధాల కోసం వెతుకుతున్నారా...

శాలివాహన (కుమ్మర) అవివాహితులకు సువర్ణావకాశం

నేడు రేపు శాలివాహన (కుమ్మర) అవివాహిత వధూవరులకు ఈనాడు పెళ్లిపందిరి ఉచిత ప్రొఫైల్ రిజిస్ట్రేషన్ కార్యక్రమం

తెలుగింటి వివాహ పరిచయాలకు ఆత్మీయ వేదిక అయిన 'ఈనాడు పెళ్లిపందిరి' శాలివాహన (కుమ్మర) అవివాహిత వధూవరులకు ఉచిత ప్రొఫైల్ రిజిస్ట్రేషన్ కార్యక్రమాన్ని రాజ్‌విహార్ సెంటర్‌లో రాజ్ థియేటర్ ఎదురుగా ఉన్న ఈనాడు కార్యాలయం వేదికగా నిర్వహిస్తున్నారు. వివాహం కోసం ఎదురుచూస్తున్న వధూవరులతో పాటు సంబంధిత కుటుంబీకులు నేడు(శనివారం, ఫిబ్రవరి 14వ), రేపు(ఆదివారం, ఫిబ్రవరి 15వ) ఉదయం 9 గం॥ నుంచి సాయంత్రం 5.30 గం॥ వరకు తమ ప్రొఫైల్‌ను ఉచితంగా రిజిస్టర్ చేసుకోవచ్చు. ★ వధూవరుల బయోడేటా & ఫోటోలను క్రింద తెలిపిన వాట్సాప్ నంబర్లకు పంపి ఉచిత ప్రొఫైల్ రిజిస్ట్రేషన్‌ను ఫోన్‌లో యాప్ ద్వారా కూడా చూసుకోవచ్చు.

మరిన్ని వివరాలకు 91543 66099 & 91547 72006

ప్రశాంతంగా బార్ కౌన్సిల్ ఎన్నికలు

ఓటుహక్కు వినియోగించుకుంటున్న న్యాయవాది

కర్నూలు గాయత్రీ ఎస్టేట్, న్యూస్‌టుడే: ఉమ్మడి జిల్లాలో బార్ కౌన్సిల్ ఎన్నికలు ప్రశాంతంగా జరిగాయి. కర్నూలు, ఆదోని, నంద్యాల, ఆళ్లగడ్డ, ఆలూరు, ఆత్మకూరు, బనగానపల్లి, డోన్, కోవెలకుంట్ల, నందికొట్కూరు, పత్తికొండ, ఎమ్మిగనూరు ప్రాంతాల్లో ఎన్నికలు నిర్వహించారు. ఎన్నికల ప్రక్రియ ఉదయం 10.30 గంటలకు ప్రారంభమై సాయంత్రం 6 గంటల వరకు కొనసాగింది. కర్నూలులోని బార్ అసోసియేషన్ కార్యాలయంలో అత్యధికంగా 1,323 మందికిగాను 1,096 మంది న్యాయవాదులు ఓటుహక్కు వినియోగించుకున్నారు. న్యాయవాది ప్రభాకర్‌రెడ్డి ఎన్నికల అధికారిగా వ్యవహరించారు. బార్ అసోసియేషన్ అధ్యక్షులు హరినాథ్‌చౌదరి, కార్యదర్శి వెంకటేశ్వర్లు, న్యాయవాదులు బాలసుబ్రహ్మణ్యం, గౌతమ్, శివరాం, ఉమాదేవి, సుధాకర్ పాల్గొన్నారు.

ప్రశ్నిస్తేనే సమస్యకు పరిష్కారం

○ మంద కృష్ణ మాదిగ

అంబేడ్కర్ విగ్రహాన్ని ఆవిష్కరిస్తున్న మంద కృష్ణ మాదిగ, రాజకీయ నాయకులు

మంత్రాలయం గ్రామీణం, న్యూస్‌టుడే: ప్రశ్నిస్తేనే సమస్యకు పరిష్కారం లభిస్తుందని ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపకుడు మంద కృష్ణ మాదిగ పేర్కొన్నారు. మండలంలోని హాల్వి గ్రామంలో శుక్రవారం డా.బీఆర్ అంబేడ్కర్ విగ్రహాన్ని ఆయన ఆవిష్కరించారు. ఈ సందర్భంగా స్థానిక ప్రేమనివాస్ హాస్టల్ గ్రౌండ్‌లో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ఆయన మాట్లాడుతూ ఆరోగ్య శ్రీ, పింఛన్ల పెంపు, ప్రతి మనిషికి 5 కిలోల బియ్యం పంపిణీ వంటి వాటిలో ఎమ్మార్పీఎస్ పోరాటం ఉందన్నారు. కార్యక్రమంలో అంబేడ్కర్ విగ్రహ దాత దివాకర్ రెడ్డి, తెదేపా నియోజకవర్గ బాధ్యుడు రాఘవేంద్ర రెడ్డి సోదరుడు రామకృష్ణా రెడ్డి, సతీష్ నాయుడు, గ్రామ సర్పంచి క్రాంతి, కోసిగి ముత్తురెడ్డి, పల్లెపాడు రామిరెడ్డి, వైకాపా నాయకుడు చన్నప్పధని, కూటమి నాయకులు సురేష్, రాజేష్, ఎమ్మార్పీఎస్ మండల నాయకులు ఆనంద్, రాజాబాబు, రామాంజినేయులు, సల్మాన్ తదితరులు పాల్గొన్నారు.

శ్రీగిరి భక్త సిరి

మహాశివరాత్రి సమీపిస్తున్న కొద్దీ శ్రీగిరిలో భక్తుల రద్దీ పెరుగుతోంది. కాలినడకన, వాహనాల్లో భక్తులు భారీగా తరలివస్తున్నారు. వీరికి స్వామిఅమ్మవార్ల దర్శనం కల్పించేందుకు ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నారు.



కాలినడకన వస్తున్న భక్తులు ● ఆలయం ముందు భారీగా జనం

పూజ చేసుకుంటున్న శివస్వాములు

క్యూలైన్లలో నిరీక్షిస్తూ..

పాదయాత్రగా వస్తున్న భక్తులు

పల్లకీ సేవ ముందు వాయిద్యకారులు



పాతాళ గంగలో స్నానం చేస్తూ..

అరణ్యంలో ఆదిదేవుడు

- నల్లమలలో కొలువైన గుండ్ల బ్రహ్మేశ్వర, రుద్రకోటేశ్వర క్షేత్రాలు
- శివరాత్రి సందర్భంగానే దర్శనభాగ్యం

బండిఆత్మకూరు, ఆత్మకూరు, న్యూస్‌టుడే: దట్టమైన నల్లమల అటవీప్రాంతంలో వెలసిన గుండ్ల బ్రహ్మేశ్వర స్వామి, రుద్రకోటేశ్వర స్వామి ఆలయాలు ఎంతో మహిమాన్వితమైనవి. కోరిన కోర్కెలు తీర్చి కొంగు బంగారంగా భక్తులు ఈ ఆలయాలను కీర్తిస్తారు. ఎంతో కష్టమైనప్పటికీ జీవితంలో ఒక్కసారైనా దర్శించుకోవాలని వస్తుంటారు. ప్రకృతి రమణీయంతో ఆలయాలు శోభిల్లుతున్నాయి.

ఏటా రెండు సార్లే

పురాణగాథ: అశ్వద్ధాముడు పాండవులనుకొని ఉప పాండవులను సంహరిస్తారు. తప్పిదం తెలుసుకొని శ్రీకృష్ణుడిని పాప పరిహారం కోరగా.. కోటి శివలింగాలను ప్రతిష్ఠించాలని సూచించారు. దీంతో నల్లమల అటవీ ప్రాంతంలోని గుండ్లకమ్మ నది వద్ద ఘోర తపస్సు చేసి శివలింగాన్ని ప్రతిష్ఠిస్తారు. గుండ్లకమ్మ నదీ తీరాని ఉండడంతో గుండ్ల బ్రహ్మేశ్వర ఆలయంగా ప్రసిద్ధి గాంచింది. బ్రహ్మేశ్వర స్వామితో పాటు రాజరాజేశ్వరీ, అశ్వద్ధాముడు, వీరభద్రుడి విగ్రహాలు భక్తులకు దర్శనమిస్తారు.

గుండ్ల బ్రహ్మేశ్వర ఆలయం

- ఈ ప్రాంతం టైగర్ రిజర్వు జోన్ కావడంతో పులులు, చిరుతలు, ఇతర అటవీ జంతువుల సంచారం అధికంగా ఉంటుంది. కేవలం మహాశివరాత్రి పర్వదినం రోజుల్లో, కార్తీక మాసంలో సోమవారాల్లో అటవీ శాఖ అధికారుల అనుమతి తీసుకొని వెళ్లాల్సి ఉంటుంది.

1946లో వెలుగులోకి

నల్లమల అడవిలో వెలసిన గుండ్ల బ్రహ్మేశ్వర స్వామి ఆలయం 1946లో వెలుగులోకి వచ్చింది. అటవీ తీగలతో దట్టమైన పొదలతో కప్పబడిన ఈ ఆలయాన్ని అప్పటి చీఫ్ కంజర్వేటర్ అధికారి చోనీరు సంజప్ప, డిప్యూటీ రేంజ్ అధికారి నారాయణ రంగస్వామి, ఆవుల పాటి పెద్దపుల్లయ్య గుర్తించారు.

ఈ క్షేత్రానికి వెళ్లాలంటే..

ఎంతో ప్రసిద్ధి చెందిన ఈ క్షేత్రానికి వెళ్లడానికి మూడు మార్గాలు ఉన్నాయి. ప్రకాశం జిల్లా, చలమనుంచి, నంద్యాల జిల్లా వెలుగోడు నుంచి, బండిఆత్మకూరు మండలం నుంచి ఈ క్షేత్రానికి వెళ్లవచ్చు. ఇందులో భాగంగా ప్రకాశం జిల్లా దిగువమెట్ట నుంచి, బాపినేనిపల్లె నుంచి 42 కిలో మీటర్ల దూరంలో నల్లమల అడవుల మధ్య ఉంది. దిగువ మెట్ట నుంచి వాహనాలు వెళ్లేందుకు రోడ్డు నిర్మించారు. బండిఆత్మకూరు మండలంలోని చిన్న దేవళాపురం, నారాయణాపురం గ్రామాల నుంచి కాలిబాట ఉంది. ఈనెల 15వ తేదీ నుంచే కాలిబాటలో నడిచివెళ్లే భక్తుల కొరకు నారాయణాపురం నుంచి ఉచిత ట్రాక్టరు సౌకర్యం కల్పించారు.

దట్టమైన అడవిలో రుద్రకోటేశ్వరుడు



విద్యుత్తు దీపాలతో క్షేత్రం

స్వామి మూలవిరాట్టు

పురాణ గాథ: రావణ సంహారం అనంతరం సీతారామ లక్ష్మణులు ఈ క్షేత్రాన్ని దర్శించినట్లు పురాణగాథ. 1925లో చంద్ర తిరుపంరెడ్డి చెట్టు కింద నిద్రిస్తుండగా శివుడు కలలో వచ్చి పుట్టలో శివలింగం రూపంలో ఉన్నట్లు చెప్పడంతో.. ప్రజల సహకారంతో జీర్ణోద్ధరణ చేశారు.

- గుండ్ల వాగులో నీరు నాలుగైదు అడుగుల లోతులో ప్రవహిస్తుండటంతో ఆ దారిలో రాకపోకలు నిలిపివేశారు. రెండో దారిలోనూ మూలబండ్ల వాగులో మోకాలి లోతులో నీరు పారుతోంది. ఎలుగు బంట్లు, పులులు తిరుగుతుంటాయి. ఈ క్షేత్రానికి వెళ్లే మట్టిదారిలో దుమ్ము ఎక్కువగా ఉంటోంది.
- **ఎలా వెళ్లాలంటే:** కర్నూలు, ఇతర ప్రాంతాల నుంచి వచ్చే భక్తులు ఆత్మకూరుకు చేరుకోవాలి. అక్కడ నుంచి వెలుగోడు-నంద్యాల దారిలో నల్లకాల్వ గ్రామం మీదుగా అరణ్యం మార్గంలో 15 కి.మీలు వెళ్లాల్సి ఉంటుంది. ఆత్మకూరు నుంచి ఆర్టీసీ ప్రత్యేక బస్సు సౌకర్యం కల్పించారు. రాత్రి జాగారం చేసేందుకు భక్తులు అధిక సంఖ్యలో తరలివస్తుంటారు.

ఉరేసుకొని యువకుడి ఆత్మహత్య

ఎమ్మిగనూరు నేరవార్తలు, న్యూస్‌టుడే: పట్టణానికి చెందిన శ్రీకాంత్(19) అనే యువకుడు గురువారం ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నట్లు శుక్రవారం పట్టణ సీఐ శ్రీనివాసులు తెలిపారు. పట్టణంలో నివాసముండే రాజు కుమారుడు శ్రీకాంత్ కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నాడు. ఈ క్రమంలో బలవన్మరణానికి పాల్పడినట్లు వెల్లడించారు. ఈ మేరకు కేసు నమోదు చేసినట్లు తెలిపారు. రాజు దంపతులకు ఇద్దరు కుమారులు, ఇద్దరు కుమార్తెలు సంతానం.

ద్విచక్ర వాహనం అదుపు తప్పి వ్యక్తి మృతి

ఎమ్మిగనూరు గ్రామీణం, న్యూస్‌టుడే: కె.తిమ్మాపురం సమీపంలో శుక్రవారం ద్విచక్ర వాహనం అదుపుతప్పి పడిన ప్రమాదంలో గిరిపోగు యంకప్ప(28) మృతి చెందినట్లు గ్రామీణ పోలీసులు తెలిపారు. దేవనకొండ మండలం తెర్నేకల్‌కు చెందిన గిరిపోగు యంకప్ప పెళ్లి సంబంధం మాట్లాడేందుకు టీఎస్ కూలూరుకు వచ్చి తిరిగి గ్రామానికి వెళ్తుండగా ప్రమాదం జరిగింది.

పోటీ పడ్డారు.. విజేతలయ్యారు

కర్నూలు విద్య, న్యూస్‌టుడే : విద్యార్థుల్లో దాగి ఉన్న సృజనాత్మకతను వెలికితీయడమే లక్ష్యంగా 'ఈనాడు-ఈటీవీ' ఆధ్వర్యంలో నిర్వహించిన ప్రతిభా పాటవ పోటీల్లో పలువురు విద్యార్థులు సత్తా చాటారు. గతేడాది ఆగస్టు నుంచి ఈ ఏడాది జనవరి వరకు ఉమ్మడి కర్నూలు జిల్లాలోని కళాశాలల విద్యార్థులకు చిత్రలేఖనం, వ్యాసరచన, క్విజ్, ఉపన్యాస పోటీలు జరిగాయి. రాణించినవారికి నగరంలోని క్లస్టర్ వర్సిటీలో జిల్లా స్థాయిలో శుక్రవారం పోటీలు జరగ్గా.. 12 మంది విజేతలుగా నిలిచారు.

విజేతలతో డీఈవో సుధాకర్, ఈనాడు కర్నూలు యూనిట్ ఇన్‌ఛార్జి అలి, న్యాయ నిర్ణేతలు

విజేతల వివరాలు

వ్యాసరచనలో కె.మమత (ప్రభుత్వ జూనియర్ కళాశాల, ప్యాపిలి), యు.వైష్ణవి (టౌన్‌మోడల్ ప్రభుత్వ జూనియర్ కళాశాల, కర్నూలు), జి.రమ్య (ప్రభుత్వ జూనియర్ కళాశాల, ప్యాపిలి), చిత్రలేఖనంలో.. వి.శ్రావణి (న్యూక్లియస్ జూనియర్ కళాశాల, నంద్యాల), ఎస్.అప్సాన (ప్రభుత్వ జూనియర్ కళాశాల, ప్యాపిలి), జి.మహేశ్వరి (ప్రభుత్వ జూనియర్ కళాశాల, కర్నూలు), ఉపన్యాసంలో ఎస్.సమీన (న్యూక్లియస్ జూనియర్ కళాశాల, నంద్యాల), సి.భూమిక (ప్రభుత్వ జూనియర్ కళాశాల, కర్నూలు), జి.రమ్య (ప్రభుత్వ జూనియర్ కళాశాల, ప్యాపిలి), క్విజ్‌లో పి.శ్రీవల్లి (న్యూక్లియస్ జూనియర్ కళాశాల, నంద్యాల), జి.రమ్య (ప్రభుత్వ జూనియర్ కళాశాల, ప్యాపిలి), కె.సంజయ్ (న్యూక్లియస్ జూనియర్ కళాశాల, నంద్యాల)లు ప్రథమ, ద్వితీయ, తృతీయ స్థానాల్లో నిలిచారు.

ఎంతో సంతోషంగా ఉంది - జి.రమ్య, ఎంపీసీ ద్వితీయ, ప్రభుత్వ జూనియర్ కళాశాల, ప్యాపిలి

ఈనాడు-ఈటీవీ ఆధ్వర్యంలో జరిగిన ప్రతిభా పాటవ పోటీల్లో మూడు బహుమతులను గెలుచుకోవడం ఎంతో సంతోషంగా ఉంది. ఇదే స్ఫూర్తితో ఉన్నత చదువుల్లోనూ రాణించేందుకు కృషి చేస్తా. పోటీల్లో పాల్గొనడంతో మరింత విజ్ఞానాన్ని పెంచుకోగలిగా. నాలో ఆత్మవిశ్వాసం మరింతగా పెరిగింది.

ఆలోచన స్థాయి పెరిగింది - అనూష, న్యూక్లియస్ జూనియర్ కళాశాల, నంద్యాల

జిల్లా స్థాయిలో జరిగిన ప్రతిభా పాటవ పోటీలో పాల్గొనడం మరిచిపోలేనిది. పోటీల ద్వారా ఎన్నో విషయాలు తెలుసుకున్నా. ఆలోచనస్థాయి సైతం పెరిగింది. ఇదే స్ఫూర్తితో భవిష్యత్తులో జరిగే మరిన్ని పోటీ పరీక్షల్లో పాల్గొంటా. ఇలాంటి కార్యక్రమాలు విద్యార్థులకు ఎంతగానో ఉపయోగపడుతాయి.

బస్సు దుర్ఘటనపై ఎన్‌హెచ్‌ఆర్‌సీ నోటీసులు

చెన్నై, న్యూస్‌టుడే: కర్నూలు జిల్లాలో జరిగిన బస్సు అగ్ని ప్రమాద దుర్ఘటనపై తన ఫిర్యాదును పరిశీలించి అధికారులకు జాతీయ మానవహక్కుల కమిషన్(ఎన్‌హెచ్‌ఆర్‌సీ) నోటీసులు పంపిందని తమిళనాడు తెలుగు యువశక్తి వ్యవస్థాపక అధ్యక్షుడు కేతిరెడ్డి జగదీశ్వరరెడ్డి తెలిపారు. ఆయన తన ప్రకటనలో... రహదారి భద్రతా అమలులో లోపాలు, వాహన ఫిట్‌నెస్ తనిఖీల నిర్లక్ష్యం, రక్షణ చర్యల ఆలస్యం వంటి అంశాలను ప్రస్తావిస్తూ గతేడాది అక్టోబరు 30న జాతీయ మానవహక్కుల కమిషన్‌కు ఫిర్యాదు పంపినట్లు తెలిపారు. ఈ నేపథ్యంలో రోడ్డు రవాణా, జాతీయ రహదారుల మంత్రిత్వశాఖ కార్యదర్శి, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ రవాణా కమిషనర్‌కు ఎన్‌హెచ్‌ఆర్‌సీ నోటీసులు పంపిందని, రెండు వారాల్లోపు చర్యల నివేదిక సమర్పించాలని ఆదేశించిందని పేర్కొన్నారు.

ఉద్యోగాల పేరుతో మోసం

● నిందితుడి అరెస్టు

కర్నూలు నేరవిభాగం, న్యూస్‌టుడే : ఉద్యోగాల పేరుతో మోసగిస్తున్న తిరుపతిలోని వరదరాజ నగర్‌కు చెందిన ఊటుపల్లి మహేంద్రబాబు అలియాస్ మహేంద్ర (38)ను కర్నూలు రెండో పట్టణ పోలీసులు అరెస్టు చేశారు. ఈ వివరాలను స్థానిక డీఎస్పీ కార్యాలయంలో కర్నూలు డీఎస్పీ బాబూప్రసాద్, సీఐ నాగరాజరావు శుక్రవారం వెల్లడించారు. పలు పత్రికల్లో యాడ్స్ విభాగంలో పని చేసిన మహేంద్రకు వివిధ సంస్థలతో పరిచయాలు ఏర్పడ్డాయి. వారికి అవసరమైన సిబ్బందిని సమకూర్చి అమరావతి బీఎన్ పేరుతో ఆర్డర్ కాపీలు ఇచ్చి కమీషన్ తీసుకునేవాడు. ఈ క్రమంలో కోర్టు.. ఇతరత్రా ప్రభుత్వ శాఖల్లో ఔట్‌సోర్సింగ్ ఉద్యోగాలు ఇప్పిస్తానంటూ నమ్మించి రూ.లక్ష నుంచి రూ.1.50 లక్షల వరకు వసూలు చేసేవాడు. నంద్యాలకు చెందిన కందుకూరి శంకర్ నారాయణ గుప్తా అనే వ్యక్తికి నకిలీ ఉత్తర్వు కాపీ ఇచ్చి మోసగించాడు. 2024లో తిరుపతిలోని శివజ్యోతినగర్‌కు చెందిన గుర్రం కొండబాబు అనే వ్యక్తికి సెల్‌టవర్ల నిర్వహణ కాంట్రాక్టు ఇప్పిస్తానని నమ్మించి రూ.2 కోట్ల వరకు మోసగించటంతో అలిపిరి పోలీసుస్టేషన్‌లో కేసు నమోదైంది. ఉద్యోగాల పేరుతో పలువురిని మోసగించిన ఇతనిపై కర్నూలు రెండో పట్టణ పోలీసుస్టేషన్‌లో కేసు నమోదవడంతో పోలీసులు అరెస్టు చేశారు.

రైతులను ఆదుకోవడంలో విఫలం

మాట్లాడుతున్న జాతీయ కిసాన్ జాగృతి నేత జల్దీర్‌సింగ్ దలేవాలా

కర్నూలు (వెంకటరమణ కాలనీ), న్యూస్‌టుడే : దేశంలో 2014 ఎన్నికల ముందు రైతులను అన్నివిధాలా అండగా ఉంటామని.. వారి ఆదాయాన్ని రెట్టింపు చేస్తామన్న భాజపా హామీ ఏమైందో చెప్పాలని జాతీయ కిసాన్ జాగృతి నేత జల్దీర్‌సింగ్ దలేవాలా, ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం రాష్ట్ర గౌరవాధ్యక్షుడు పి.రామచంద్రయ్య అన్నారు. కన్యాకుమారి నుంచి కశ్మీర్ వరకు నిర్వహిస్తున్న జాతీయ కిసాన్ జాగృతి యాత్ర శుక్రవారం కర్నూలుకు చేరుకుంది. నగరంలోని ఎస్టీయూ భవన్‌లో ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం రాష్ట్ర కార్యదర్శి జగన్నాథం అధ్యక్షతన అఖిలపక్ష రైతు సంఘాల ఆధ్వర్యంలో సదస్సు నిర్వహించారు. ఈ సదస్సులో రాజస్థాన్ నుంచి ఇంద్రజిత్‌సింగ్ పొన్నెవాల, కర్ణాటక నుంచి దేవరాజ్‌కుమార్, మధ్యప్రదేశ్ నుంచి అరుణ్‌పటేల్, హరియాణా నుంచి అభిమన్యు, పంజాబ్ నుంచి సోముఅలక్ తదితరులు పాల్గొని మాట్లాడారు. వ్యవసాయాన్ని, రైతులను కేంద్రం గాలికి వదిలేసిందని విమర్శించారు. వ్యవసాయాన్ని, రైతులను ఆదుకోవాలని, అన్ని రకాల పంటలకు కనీస మద్దతు ధర కల్పించి చట్టబద్ధత చేయాలని.. డా.స్వామినాథన్ కమిటీ సిఫార్సులు అమలు చేయాలని కోరుతూ 2019లో దిల్లీ సరిహద్దులో 13 నెలలపాటు రైతులు ఉద్యమం చేశారన్నారు. ఈ నేపథ్యంలో సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు మోదీ ప్రభుత్వం కమిటీ వేసిందని చెప్పారు. కమిటీకి లిఖితపూర్వకంగా ఇచ్చినా.. ఇప్పటివరకు హామీలు అమలు చేయకపోవటం బాధాకరమన్నారు. కన్యాకుమారి నుంచి కశ్మీర్ వరకు యాత్రను కొనసాగించి మార్చి 19న దిల్లీలోని రామ్‌లీలా మైదానంలో పెద్దఎత్తున రైతులతో బహిరంగ సభ, ర్యాలీ చేపట్టనున్నట్లు తెలిపారు. రైతులు పండించిన పంటలకు గిట్టుబాటు ధరలు లేక ఏటా రూ.మూడు లక్షల కోట్ల వరకు నష్టపోతున్నారని చెప్పారు. అప్పుల భారంతో దేశంలో ఇప్పటికే 4 లక్షల మంది ఆత్మహత్యలకు పాల్పడ్డారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో ఏపీ రైతు సంఘం జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు నాగేంద్రయ్య, పంపన్నగౌడ్, స్వరాజ్య ఐక్యవేదిక నాయకులు పోతుల శేఖర్, రైతు కూలీ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు సుంకన్న, రైతు సంఘం సీనియర్ నేతలు రామకృష్ణారెడ్డి, రాజా, సీపీఐ నగర కార్యదర్శి రామకృష్ణారెడ్డి తదితరులు పాల్గొన్నారు.

నూతన విగ్రహాల ఊరేగింపులో అపశ్రుతి

◆ నృత్యం చేస్తూ వ్యక్తి మృతి



కె.కొండయ్య (పాత చిత్రం)

గోనెగండ్ల, న్యూస్‌టుడే: నూతనంగా నిర్మించిన పంచముఖ ఆంజనేయస్వామి ఆలయంలో విగ్రహాల ప్రతిష్ఠ కోసం తీసుకొచ్చిన నూతన విగ్రహాల ఊరేగింపులో చిందులేస్తూ కుమ్మరి కొండయ్య (65) కుప్ప కూలి మృతి చెందిన ఘటన గోనెగండ్లలో శుక్రవారం సాయంత్రం చోటు చేసుకుంది. స్థానికులు, బంధువులు తెలిపిన వివరాల మేరకు.. గోనెగండ్ల శివారు గంజహళ్లి రోడ్డులో నూతనంగా పంచముఖ ఆంజనేయ స్వామి దేవాలయం నిర్మించారు. ఈ నెల 18, 19, 20 తేదీల్లో విగ్రహ ప్రతిష్ఠ కార్యక్రమం జరగనుంది. విగ్రహాలను నంద్యాల జిల్లా ఆళ్లగడ్డలో కొనుగోలు చేసి గ్రామానికి తీసుకొచ్చారు. గ్రామ శివారు నుంచి మేళతాళాలతో ఊరేగింపుగా బయలుదేరారు. ఊరేగింపులో నృత్యం చేస్తూ కొండయ్య కుప్పకూలారు. స్థానిక వైద్యుడితో వైద్యపరీక్షలు చేయించగా మృతి చెందినట్లు నిర్ధారించారు. ఇంటి పెద్ద మృతి చెందటంతో భార్య నరసమ్మ, కుటుంబ సభ్యులు చేసిన రోదనలు మిన్నంటాయి. ఆయనకు ముగ్గురు కుమారులు, కుమార్తె సంతానం.

నికరంగా సాగు.. ఆదాయం బాగు

☛ అధునాతన సాంకేతికతతో సేద్యం లాభదాయకం

ఎమ్మిగనూరు వ్యవసాయం, న్యూస్‌టుడే: పంటల సాగులో అధునాతన సాంకేతికత, సాగు పద్ధతుల్లో మార్పులు, కొత్త వంగడాలను సాగు చేసుకోవడంతో అధిక దిగుబడులు సాధించి నికరాదాయం పొందవచ్చని వ్యవసాయ శాస్త్రవేత్తలు అభిప్రాయం వ్యక్తం చేశారు. సంప్రదాయ వ్యవసాయాన్ని వీడి పంటల్లో వస్తున్న మార్పులను అనుసరిస్తూ, రైతులు ముందుకు సాగితే వ్యవసాయ, అనుబంధ రంగాల్లో మంచి ఆదాయం పొందవచ్చని తెలిపారు. శుక్రవారం బనవాసి కేవీకేలో నిర్వహించిన శాస్త్రీయ సలహా సంఘ సమావేశంలో అధిక దిగుబడులు పొందేందుకు చేపట్టాల్సిన చర్యలను వివరించారు.

మంచి వంగడాలను ఎంచుకోవాలి

- డాక్టర్ జాన్సన్, నంద్యాల ఆర్ఏఆర్ఎస్ సహ పరిశోధన సంచాలకుడు

వ్యవసాయ, అనుబంధ రంగాలతో పాటు ఉద్యాన పంటల్లో ఆధునిక వ్యవసాయ పద్ధతులు, సాగులో మార్పులు పాటిస్తే మంచి దిగుబడులు పొందవచ్చు. సాగులో నష్టాలను నివారించుకోవడానికి రైతులు శాస్త్రవేత్తలు, వ్యవసాయాధికారుల సలహాలు, సూచనలు పాటించాలి. నికరాదాయాన్ని పెంచుకునేందుకు అవసరమైన ఎరువుల వినియోగంతో పాటు అధిక దిగుబడులనిచ్చే వంగడాలను వేసుకోవాలి.

పప్పుధాన్యాల సాగు పెంచాలి

- డాక్టర్ సుజాతమ్మ, ఏరువాక కేంద్రం సమన్వయకర్త

ఉమ్మడి జిల్లాలో ధాన్యం పంటల సాగు పెరిగి పప్పుదినుసులు, నూనెగింజల విస్తీర్ణం తగ్గుతోంది. వరి, మొక్కజొన్న సాగు ఉమ్మడి జిల్లాలో పెరిగింది. ధాన్యం పంటలను ఎక్కువగా వేయడంతో ఎరువులపై అధికంగా ఆధారపడాల్సి వస్తోంది. యూరియా, కాంప్లెక్స్ అవసరానికి మించి వేయడంతో ఖర్చు పెరిగి నేలలో ఎరువుల సమతుల్యత దెబ్బతిని దిగుబడులు తగ్గుతాయి. సేంద్రియ, పచ్చిరొట్టె ఎరువులు వేసుకుంటే నేల ఆరోగ్యాన్ని కాపాడుతాయి. దిగుబడులు పెరుగుతాయి.

పంట మార్పిడి విధానం పాటించాలి

- డాక్టర్ రాఘవేంద్రచౌదరి, కేవీకే సమన్వయకర్త, బనవాసి

రైతులు ఒకే పంటను వరుసగా వేయడంతో పురుగు, తెగుళ్ల బెడద పెరిగి దిగుబడులు తగ్గుతాయి. పంట మార్పిడి విధానం తప్పనిసరిగా పాటించాలి. రెండు, మూడేళ్లకోసారి రైతులు మట్టి పరీక్షలు చేయించుకొని వాటి ఆధారంగా ఎరువులను వినియోగిస్తే నేల ఆరోగ్యం బాగుండి, మంచి దిగుబడులు పొందవచ్చు. వేసవిలో లోతు దుక్కులు చేసుకోవాలి.

పత్తి వ్యర్థాలను కాల్చకూడదు

- డాక్టర్ అశోక్‌కుమార్, పత్తి ప్రధాన శాస్త్రవేత్త

ఉమ్మడి జిల్లాలో పత్తితీతలు అయిపోయాయి. పత్తి పంట వ్యర్థాలను కాల్చడంతో ఆ ప్రాంతంలో అధిక ఉష్ణోగ్రతతో నేలలో సూక్ష్మజీవులు నశిస్తాయి. వ్యర్థాలను కాల్చకుండా ష్రెడ్డర్ పరికరంతో చిన్న ముక్కలుగా చేసి కలియదున్నాలి. ఇది కుళ్లి ఎరువుగా మారి భూమిలో కర్బనశాతం పెరుగుతుంది. దీంతో భూమిలో నీటిని నిల్వ చేసుకునే సామర్థ్యం పెరిగి పంటలకు ఉపయోగకరంగా ఉంటుంది.

EENADU Classifieds

BUSINESS SERVICES

BUSINESS OFFER

బంగారం, వెండి, డైమండ్స్ బ్యాంక్, ఫైనాన్స్‌లో తాకట్టులో ఉన్నవి మా డబ్బుతో విడిపించి కొనబడును. (రిజిస్టర్ పోలీస్ డిపార్ట్మెంట్) గోల్డెన్‌ట్రేడింగ్ కం. ✆ 7382114647.

REAL ESTATE

HOUSE FOR SALE

G+1 (HS WITH SHOP) FOR SALE SEMI COMMERCIAL SIZE43'X21' AREA: 2+ CENTS, NORTH EAST 2SIDE RD, NEAR PUMP HOUSE, RLY STATION RD, (SITA RAMNAGAR) H.NO. 51- 1017, SBI COLONY, KNL. ✆ 63032 87605, 91779 31500.

LEASE

తెలంగాణ, ఖమ్మంలో 3021 చ॥ గ॥ లు ట్విన్ థియేటర్/ కమర్షియల్ లీజుకు సం॥ 98485 31544. bit.ly/4rMldEv

TO LET

కర్నూలు బిర్లా కాంపౌండ్‌లో ఆధునిక వసతులతో 2BHK హౌస్ బాడుగకు కలదు. ఆఫీస్, ఫ్యామిలీస్, ఎంప్లాయిడ్ బ్యాచ్‌లర్స్‌కు ఇవ్వబడును. ✆ 94402 92702.

JOBS

కర్నూలులోని R&M సుజుకి షోరూం నందు పని చేయుటకు మార్కెటింగ్ & డిజిటల్ మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్స్ కావలెను. ఆకర్షణీయమైన జీతం కలదు. ✆ 76609 04772, 87126 13140.

త్రివేణి హోంకేర్‌లో వృద్ధులను/ పేషెంట్స్‌ను చూసుకొనుటకు వర్కర్స్/ నర్సులు కావలెను. ఫ్రీ వసతి, భోజనం. జీ: 18K to 20K. ✆96404 00073, 98485 71888.

అదితి చిరుధాన్యాలు ప్రై॥లి॥ కర్నూలు నందు టెలికాలింగ్ చేయుటకు 1సం||Exp మహిళలు కావలెను. తెలుగు, హిందీ, ఇంగ్లీష్ మాట్లాడగలగాలి & కంప్యూటర్ ఆపరేటింగ్ తెలిసి ఉండాలి. 73868 74239.

NARAYANA ENGINEERING COLLEGES (AUTONOMOUS) : NELLORE | GUDUR

we are HIRING

Applications are invited from eligible candidates for the position of ASSISTANT PROFESSOR, PLACEMENT TRAINER in the following disciplines. Interested candidates may e-mail their resumes.

TRAINING & PLACEMENT: CORPORATE RELATIONS EXTERNAL APTITUDE | REASONING | VERBAL SOFT SKILLS ENGLISH LANGUAGE LAB TRAINER TECHNICAL TRAINER (C | JAVA | PYTHON DATA STRUCTURES | AI TOOLS | FULL STACK DATA BASE | AWS | BI TOOLS DIGITAL MARKETING TOOLS).

ENGINEERING: CSE (AIML, DATA SCIENCE) | ECE | CIVIL MECHANICAL | MATHS | ENGLISH CHEMISTRY | PHYSICS

GENERAL INFORMATION
- Qualifications and experience must be as per AICTE norms.
- Salary is not a constraint for deserving candidates.
- Industrial experience will be considered as an added advantage.

For Enquiries Contact - HR : 87903 50096

Mail your resume to: careers.nec@narayanagroup.com

అన్నిరకాల బిజినెస్ వ్యవహారాలు

B/W 5 లైన్ల ప్రకటన రూ. 470/- మాత్రమే.

కలర్ 5 లైన్ల ప్రకటన రూ. 555/- మాత్రమే.

ప్రకటనలపై 5% GST వర్తించును.

వివరాలకు: 99899 97628

గమనిక

క్లాసిఫైడ్ ప్రకటనలకు ప్రతిస్పందించే ముందు తగిన రీతిలో క్షుణ్ణంగా విచారించుకోవలసిందిగా పాఠకులకు సూచించడమైనది. ప్రకటనదారు చెబుతున్న లేదా చేసుకుంటున్న క్లెయిములతో ఈ వార్తాపత్రికకు ఏవిధమైన సంబంధం లేదు. ప్రకటనదారులు సరుకుల అమ్మకం లేదా అందించిన సేవల విషయంలో తప్ప, ప్రకటనల ద్వారా ప్రజల నుండి ఎట్టి డబ్బును వసూలు చేయరాదు. డబ్బును వసూలుచేసే ప్రకటనకర్తను బ్లాక్-లిస్టులో ఉంచే మరియు/ లేదా అతనిపై చట్టపరమైన చర్య తీసుకునే హక్కు యాజమాన్యానికి కలదు.

(c) eenadu

ఆదోని

• ఆదోని • ఆలూరు • పత్తికొండ

విద్యుత్తు సరఫరాలో అంతరాయం నేడు

ఆదోని పురపాలకం, న్యూస్‌టుడే: ఆదోని నియోజకవర్గంలో రెండో శనివారం సందర్భంగా విద్యుత్తు సరఫరాలో అంతరాయం ఉంటుందని ఆ శాఖ డీఈ పురుషోత్తం, ఏఈలు హులిగప్ప, చెన్నయ్య శుక్రవారం తెలిపారు. విద్యుత్తు నిర్వహణలో భాగంగా ఉదయం 9 నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు ఆయా ప్రాంతాల్లో సేవలను బట్టి సరఫరాలో అంతరాయం ఉంటుందన్నారు. విద్యుత్తు వినియోగదారులు సహకరించాలని కోరారు.

పత్తికొండ గ్రామీణం, న్యూస్‌టుడే: పత్తికొండ విద్యుత్తు ఉపకేంద్రం పరిధిలోని ఆయా ప్రాంతాల్లో మరమ్మతుల కారణంగా శనివారం ఉదయం 10 నుంచి సాయంత్రం 4గంటల వరకు విద్యుత్తు సరఫరా నిలిపివేస్తున్నట్లు ఏఈ మహేశ్వరరెడ్డి శుక్రవారం తెలిపారు.

హాలహర్వి, చిప్పగిరి, న్యూస్‌టుడే: మండలాల్లోని గ్రామాల్లో శనివారం విద్యుత్తు సరఫరాలో అంతరాయం ఉంటుందని ఏఈ జంబన్న తెలిపారు. అన్ని విద్యుత్తు ఉప కేంద్రాల్లో మరమ్మతుల కారణంగా ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు విద్యుత్తు సరఫరా ఉండదని, వినియోగదారులు సహకరించాలని ఆయన కోరారు.

చేతి వృత్తిదారుల సమాఖ్య సమావేశం

పత్తికొండ గ్రామీణం, న్యూస్‌టుడే: కర్నూలులో చేతి వృత్తిదారుల సమాఖ్య జిల్లా సమితి సమావేశం శనివారం నిర్వహించనున్నట్లు సమాఖ్య జిల్లా ప్రధాన కార్యదర్శి యం.కారన్న శుక్రవారం తెలిపారు. రాష్ట్రంలో చేతి వృత్తిదారులను ఆదుకొనేందుకు అవసరమైన చర్యలు చేపట్టాలని ప్రభుత్వాన్ని కోరనున్నట్లు ఆయన తెలిపారు.

పౌష్టికాహారంతో రక్తహీనత దూరం

ఆదోని వైద్యం, న్యూస్‌టుడే: పౌష్టికాహారం తీసుకుంటే.. రక్తహీనత తగ్గుతుందని ఐఎంఏ కేంద్ర కమిటీ సభ్యుడు డాక్టర్ గోపినాథ్ అన్నారు. ఇండియన్ మెడికల్ అసోసియేషన్(ఐఎంఏ), ఇండియన్ అసోసియేషన్ ఆఫ్ పిడియాట్రిక్స్(ఐఏపీ) సంయుక్త ఆధ్వర్యంలో శుక్రవారం రక్తహీనత దినోత్సవం నిర్వహించారు. కార్యక్రమంలో వైద్య నిపుణులు కృష్ణమూర్తి, మనీషా, హరీష్, అనూష, రఘునాథ్, మాధవి, వినయ్, సైపుల్లా, మధుసూదన్, ఆదిత్య, ప్రణీత పాల్గొన్నారు.

విద్యతోనే ఉజ్వల భవిష్యత్తు

హాలహర్వి, న్యూస్‌టుడే: విద్యతోనే ఉజ్వల భవిష్యత్తు సాధ్యమని కామినహాల్ పీఠాధిపతి సిద్ధపాద శివాచార్యులు, ఎంఈవో-2 శ్రీనివాసరెడ్డి అన్నారు. శుక్రవారం మండల కేంద్రంలోని ఎస్‌జేవీపీ ప్రైవేట్ పాఠశాల వార్షికోత్సవం నిర్వహించారు. విద్యార్థుల సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి. పాఠశాల కరస్పాండెంట్ శివలింగయ్యస్వామి, శివలీల తదితరులు పాల్గొన్నారు.

మేమున్నాం.. మీకు తోడుగా..

(10 AM TO 1 PM)
ఆదోని: 77996 66004
ఆలూరు: 80085 62277
పత్తికొండ: 80085 73822

ఆలూరు గ్రామీణం, న్యూస్‌టుడే: ?: పట్టణంలో ఎల్లార్తికి వెళ్లేదారిలో రహదారిని విస్తరిస్తున్నారు. సైడ్ కాల్వలు కూడా ఎత్తుపెంచి మురుగు నీరు వెళ్లేలా చర్యలు తీసుకోవాలి. – ఇమ్రాన్, ఎల్లార్తి రోడ్డు కాలనీ వాసి ✓: పీఆర్ అధికారులతో మాట్లాడి ప్రభుత్వ విధానాల ప్రకారం పనులు చేయాలని కోరుతాం. – జిలాన్, పంచాయతీ కార్యదర్శి

హొళగుంద, న్యూస్‌టుడే: ?: స్థానిక శ్రీరామ్ నగర్ క్యాంపులోని ప్రధాన రహదారి పక్కన వీధి దీపాల స్విచ్ బోర్డుకు మూత ఊడిపోయి, ప్రమాదకరంగా ఉంది. – రామకృష్ణ, శ్రీరామ్‌నగర్ క్యాంపు ✓: స్విచ్ బోర్డుకు మూత ఏర్పాటు చేసి, సమస్య పరిష్కరిస్తాం. – రాజశేఖర్ గౌడ్, పంచాయతీ అభివృద్ధి అధికారి, హొళగుంద

చిప్పగిరి, న్యూస్‌టుడే: ?: చిప్పగిరిలోని తిమ్మప్ప స్వామి దేవాలయం వెనుక పరిసరాలు శుభ్రం చేయాలి. – రామాంజనేయులు, చిప్పగిరి ✓: పంచాయతీ పారిశుద్ధ్య కార్మికులకు సూచించి రెండు, మూడు రోజుల్లో శుభ్రం చేయిస్తాం. – దాసరి గోవిందరాజులు, సర్పంచి, చిప్పగిరి

సంగాల (కృష్ణగిరి), న్యూస్‌టుడే: ?: సంగాల గ్రామంలో ఎరుకలచెరువు గ్రామానికి వెళ్లే దారిలో మురుగు కాల్వలు సక్రమంగా లేక ఎక్కడికక్కడ నిలుస్తోంది. కాల్వలు నిర్మించాలి. – మణిశంకర్, సంగాల ✓: అధికారుల దృష్టికి తీసుకెళ్లి సమస్య పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటాం. – మహదేవమ్మ, సర్పంచి, సంగాల

మద్దికెర, న్యూస్‌టుడే: ?: మద్దికెరలోని విరూపయ్య ఆలయానికి వెళ్లే దారిలో వీధి దీపాలు వెలగడం లేదు. – ఈశ్వరరాయుడు, మద్దికెర ✓: వెంటనే దీపాలు వెలిగేలా చర్యలు తీసుకుంటాం. – సుధాకర్, పంచాయతీ కార్యదర్శి, మద్దికెర

వంద పూర్తయింది.. వలస తప్పదంది

☛ పశ్చిమాన ఉపాధికి ఎదురుచూపులు ☛ ఇతర ప్రాంతాలకు పయనం

ఆదోని గ్రామీణం, హాలహర్వి, న్యూస్‌టుడే: గ్రామాల్లో ఏ ఒక్క కుటుంబం వలస వెళ్లకుండా స్థానికంగానే ఉంటూ.. గ్రామాభివృద్ధికి అవసరమైన పనులు చేపడుతూ ప్రతి ఒక్కరికి సమాన వేతనం అదించేలా కేంద్రం ఉపాధి హామీ పథకం చేపడుతుంది. ప్రతి కుటుంబానికి కనీసం వంద రోజుల పని కల్పించాలని చట్టం చేసింది. ముగ్గురు, నలుగురు సభ్యులున్న కుటుంబంలో నెల నుంచి నెలన్నర రోజులు పనులు చేస్తే వంద రోజులు పూర్తవుతాయి. దీంతో మిగిలిన రోజుల్లో ఇతర పనులకు వెళ్లాలి. లేదంటే ఇంటి వద్దనే ఉండాలి. పశ్చిమ ప్రాంతంలో ఉపాధి పనులు లేక ఇతర ప్రాంతాలకు వలసలు వెళ్తున్నారు.

	నియోజకవర్గం	శ్రామికులు	ఉపాధి పత్రాలు	వంద రోజులు పూర్తయిన కుటుంబాలు
	ఆదోని	16,017	28,743	14
	ఆలూరు	54,549	98,184	938
	పత్తికొండ	66,131	1,16,895	999

ఉపాధి పనులు చేస్తున్న కూలీలు

ఇదీ పరిస్థితి..

ఆదోని, పత్తికొండ, ఆలూరు నియోజకవర్గాల్లో 1.36 లక్షల కుటుంబాలకు ఉపాధి పత్రాలు మంజూరు చేశారు. ఇందులో 2.42 లక్షల మంది ఉపాధి హామీ పథకం పనులకు వెళ్తున్నారు. ఇందులో 1,863 కుటుంబాలు వంద రోజుల పనులు పూర్తిచేసుకున్నారు. ప్రస్తుతం కొన్ని గ్రామాల్లో పూర్తిగా వ్యవసాయ పనులు ముగియడంతో ఇతర ప్రాంతాలకు వలసబాట పడుతున్నారు. పేద, మధ్య తరగతి కుటుంబీకులే ఉపాధి హామీ పనులకు అధికంగా వెళ్తున్నారు. కూలీలు ఉపాధి హామీ పథకం పనులకు వెళ్లే ఆసక్తి ఉన్నా.. వంద రోజులు ఎప్పుడు పూర్తవుతాయోనని చాలా మంది జంకుతున్నారు.

ముగిసిన వ్యవసాయ పనులు

ప్రస్తుతం వ్యవసాయ పనులు సైతం ముగియడంతో పల్లెల్లో ఉపాధి హామీ పథకమే దిక్కు. ఇందుకు తగినట్లుగా అడిగిన ప్రతి ఒక్కరికి పనులు కల్పించేందుకు అధికారులు చర్యలు చేపడుతున్నారు. చాలా కుటుంబాలకు వంద రోజులు పూర్తవడమే కాకుండా 75శాతం వరకు 50 నంచి 75 రోజులు పనిచేసిన వారూ ఉన్నారు. వారు ప్రస్తుతం కల్పించే పనులకు వెళ్తుండటంతో ఆ కుటుంబాలకే 15- 20 రోజుల్లో పూర్తవుతాయని కూలీలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

జోరుగా మిరప కోతలు

● ఆదోని డివిజన్‌లో ప్రస్తుతం ఎండు మిరప కోతలు జోరుగా సాగుతున్నాయి. ఆయా గ్రామాల్లో ఉపాధి పనులు సక్రమంగా కల్పించకపోవడంతో పాటు, వంద రోజులు పూర్తయిన కుటుంబాలు ఉండటంతో ఇతర గ్రామాలకు వలసలు వెళ్లాల్సిన పరిస్థితి నెలకొంది. ఆదోని డివిజన్ కంటే పక్కనే ఉన్న కర్ణాటక ప్రాంతాల్లో అధికంగా మిరప పంట సాగు చేశారు. దీంతో నిత్యం వందల సంఖ్యలో కూలీలు ఇతర ప్రాంతాలకు వెళ్తున్నారు. ఆటోలో తీసుకెళ్లి, పనులు పూర్తయ్యాక తిరిగి గ్రామంలో వదిలిపెడుతున్నారు.

వచ్చే ఆర్థిక సంవత్సరంలో భరోసా

వచ్చే ఆర్థిక సంవత్సరం నుంచి పథకంలో భారీ మార్పులు చేపట్టింది. పేరు మార్పుతో పాటు ఒక్కో కుటుంబానికి కల్పించే పని దినాలను వంద నుంచి 125 రోజులకు పెంచింది. దీంతో వేతనాలు ఆలస్యమైనా అదనంగా నగదు జమచేసేలా చర్యలు చేపడుతుంది. వచ్చే ఆర్థిక సంవత్సరంలో పనుల కల్పన, వేతనాల విధానం ఎలా ఉంటుందా? అని శ్రామికులు ఎదురుచూస్తున్నారు.

గణేకల్.. గుండె ఝల్లు

ఆదోని మండలం గణేకల్ గ్రామంలోని బీసీ కాలనీలో తాగునీటి పైపులైన్ లీకేజీ అవుతోంది. చాలా ఏళ్లుగా ఈ సమస్య వేధిస్తోంది. శాశ్వత పనులు చేపట్టకుండా.. తాత్కాలిక మరమ్మతులతో సరిపెడుతున్నారు. తాగునీటిలో మురుగు కలుస్తోంది. కలుషిత జలం తాగి పల్లెజనం రోగాల బారిన పడుతున్నారు. అధికారులు, పాలకులు పట్టించుకోవడం లేదని గ్రామస్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. – న్యూస్‌టుడే, ఆదోని గ్రామీణం

ఎగువన ప్రయాణం.. దిగువన ప్రమాదం

తుంగభద్ర దిగువ కాల్వపై రాకపోకలను సాగించేందుకు నిర్మించిన వంతెన ప్రమాదకరంగా మారింది. హొళగుంద మండలం ఇంగళదహాళ్ గ్రామానికి వెళ్లే మార్గంలో మలుపుపై వంతెన ప్రమాదకరంగా ఉంది. 220 కి.మీ. వద్ద దిగువ కాల్వపై వంతెనకు ఓ వైపు రక్షణగా ఉన్న గ్రిల్ విరిగిపోయింది. ఆదోని డిపోకు చెందిన బస్సు నిత్యం ఎండీహళ్లి, పెద్దగోనేహాళ్, ఇంగళదహాళ్, పెద్దహరివాణం, సంతెకుడ్లూరుకు వాహనాలు రాకపోకలు సాగిస్తుంటాయి. ప్రమాదాలు జరకముందే తగు చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. – న్యూస్‌టుడే, హొళగుంద

బస్టాండ్‌కు రాకుండానే..!

హాలహర్వి మండలం నిట్రవట్టి గ్రామంలో విద్యార్థులు, గ్రామీణ ప్రజా సౌకర్యార్థం గత నెల 6న తేదీన బస్సు సౌకర్యం కల్పించారు. హాలహర్వి మండల కేంద్రం మీదుగా గ్రామానికి చేరుకోవాలి. బస్సు బస్టాండ్‌లోకి రాకుండా ఎస్సీ కాలనీ మీదుగా నిట్రవట్టి గ్రామానికి వెళ్తోంది. తిరుగు ప్రయాణంలోనూ నేరుగా ఆలూరుకు వెళ్తోంది. దీంతో బళ్లారి వైపు నుంచి వచ్చిన ప్రయాణికులు బస్టాండ్‌లో పడిగాపులు కాస్తున్నారు. బస్సు బస్టాండ్‌లోకి రాకపోతే ఎలా అని గ్రామీణులు ప్రశ్నిస్తున్నారు. – న్యూస్‌టుడే, హాలహర్వి

టమాటా మాటున నష్టాల ఉప్పెన

పత్తికొండ టమాటా మార్కెట్‌లో సరకు దిగుబడి రాకపోవడంతో ఐదు రోజుల కిందట క్రయ విక్రయాలు నిలిపివేశారు. అక్కడక్కడ పొలాల్లో దిగుబడి ఉన్నా.. కొనేవారు లేక కొందరు పొలంలోనే దిగుబడిని వదిలేస్తున్నారు. కొందరు పంట కోత చేపట్టి, విక్రయానికి తెచ్చినా.. ఆశించిన ధర లేక, తెచ్చిన వాటిని వెనక్కి తీసుకెళ్లలేక రోడ్డుపక్కనే పారబోస్తున్నారు. కొంత మంది రైతులు వ్యవసాయ భూముల్లోనే వదిలేస్తున్నారు. పెట్టుబడి కూడా రాక గిట్టుబాటు ధర లేక నిస్సహాయస్థితిలో పంటను వదిలేస్తున్నారు. – న్యూస్‌టుడే, పత్తికొండ గ్రామీణం

పల్లె కబుర్లు

అరికెర(ఆలూరు గ్రామీణం), న్యూస్‌టుడే: అరికెర గురుకులంలో పదో తరగతి 2006-2007 బ్యాచ్ విద్యార్థులు శుక్రవారం పూర్వ విద్యార్థుల సమ్మేళనం నిర్వహించారు. 19 ఏళ్ల కిందట చదువుకొని, ఇక్కడి నుంచి వెళ్లి ఎక్కడెక్కడో స్థిరపడిన వారంతా ఒక్కచోట చేరారు. కార్యక్రమంలోపూర్వ విద్యార్థులు శివశంకర్, నాగసుబ్బరాయుడు, మల్లికార్జున, సత్యన్న, రామకృష్ణ, నరసన్న, విజయకుమార్, రాజేష్, మిత్రబృందం పాల్గొన్నారు.

లక్ష్మాపురం (కృష్ణగిరి), న్యూస్‌టుడే: గ్రామంలో ఈ నెల 15, 16న ఉమామహేశ్వరుల కల్యాణం నిర్వహించనున్నట్లు ఆలయ వంశపారంపర్య ధర్మకర్తలు లక్ష్మీరెడ్డి, రామకృష్ణారెడ్డి తెలిపారు.

చుంచుఎర్రగుడి (కృష్ణగిరి), న్యూస్‌టుడే: గ్రామంలో ఈ నెల 15, 16తేదీల్లో గ్రామస్థుల ఆధ్వర్యంలో రామలింగేశ్వరస్వామి కల్యాణం నిర్వహించనున్నట్లు గ్రామ ఆలయ పూజారి నాగయ్య, గ్రామ ప్రజలు తెలిపారు.

గుమ్మనూరు (చిప్పగిరి), న్యూస్‌టుడే: గ్రామంలో రూ. 10 లక్షలతో సీసీ రహదారి నిర్మాణానికి శుక్రవారం భూమి పూజ చేశారు. తెదేపా ఇన్‌ఛార్జి వైకుంఠం జ్యోతి సహకారంతో చిప్పగిరి మండలంలో రూ.కోటితో సీసీ రహదారులు, మురుగు కాల్వ నిర్మాణం శరవేగంగా చేపట్టినట్లు తెదేపా సీనియర్ నాయకుడు గుమ్మనూరు హంపయ్య తెలిపారు.

గత ప్రభుత్వాలు విస్మరించాయి

హొళగుంద, న్యూస్‌టుడే: ఆలూరు నియోజకవర్గం అభివృద్ధిని గత ప్రభుత్వాలు విస్మరించాయని తెదేపా ఆలూరు నియోజకవర్గ ఇన్‌ఛార్జి వైకుంఠం జ్యోతి, రాష్ట్ర కార్యనిర్వహణ కార్యదర్శి వైకుంఠం శివప్రసాద్ అన్నారు. మండల కార్యకర్తలు, నాయకులు, క్లస్టర్, బూత్ ఇన్‌ఛార్జిల విస్తృత స్థాయి సమావేశం శుక్రవారం నిర్వహించారు. కార్యక్రమంలో నాయకులు అబ్దుల్ సుభాన్, మల్లికార్జున, తిప్పయ్య, విష్ణువర్దన్ రెడ్డి, గోవింద గౌడ, చిన్నహ్యాట శేషగిరి, మురళి, దుర్గయ్య, అయ్యప్ప స్వామి, ఆదం, బాష, నబీర సూల్, హనుమంత రాయుడు, వీరన్న గౌడ, బకాడి వీరేష్, మొయిన్, అన్ని గ్రామాల నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

మాట నిలబెట్టుకున్న లోకేశ్

ఆదోని గ్రామీణం, న్యూస్‌టుడే: రాష్ట్ర మంత్రి నారా లోకేశ్ ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలు విడుదల చేసి, విద్యార్థులకు ఇచ్చిన మాటను నిలబెట్టుకున్నారని టీఎన్ఎస్ఎఫ్ జిల్లా అధ్యక్షుడు, బెస్త కార్పొరేషన్ డైరెక్టర్ రామాంజనేయులు అన్నారు. ఆదోనిలో శుక్రవారం నారా లోకేశ్ చిత్రపటానికి టీఎన్ఎస్ఎఫ్ ఆధ్వర్యంలో విద్యార్థులు క్షీరాభిషేకం చేశారు. కార్యక్రమంలో ఆదోని నియోజకవర్గ టీఎన్ఎస్ఎఫ్ అధ్యక్షుడు బెస్త జయ సూర్య, ఆదోని మండల అధ్యక్షుడు గణేష్, నాయకులు సూర్య గణేష్, రఘు, బషీర్, ధనుంజయ, నూర్, గురు, వినయ్, యువరాజు తదితరులు పాల్గొన్నారు.

లోకేశ్ చిత్రానికి క్షీరాభిషేకం చేస్తున్న నాయకులు, విద్యార్థులు

నిత్య సాధనతో లక్ష్యం చేరుకోవచ్చు

ఆలూరు గ్రామీణం, న్యూస్‌టుడే: ఎంచుకున్న లక్ష్యం చేరుకోవాలంటే.. నిత్యం సాధన చేయాలని అధ్యక్ష కార్యదర్శులు ఖాసీం, సురేశ్‌బాబు అన్నారు. అంతర్జాతీయ స్థాయిలో ప్రతిభచాటి సెపక్‌తక్రాలో బంగారు పతకం సాధించిన మధును యూటీఎఫ్ ఉపాధ్యాయ సంఘం నాయకులు ఘనంగా సన్మానించారు. ఆలూరు మండల పరిషత్తు ప్రాథమిక పాఠశాల ఆవరణలో శుక్రవారం ఈ కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమంలో యూటీఎఫ్ సంఘం నాయకులు జగదీష్, మంగయ్య, బసవరాజు, సుధాశేఖర్, సామన్న, శేక్షావు, పార్థసారథి, చిన్నబాబు, రామాంజినేయులు, వీరేష్, రవీంద్ర, సంజయ్, ప్రసాద్, శ్రీను, రవి, విశ్రాంత ఉపాధ్యాయుడు గోవిందప్ప తదితరులు పాల్గొన్నారు.

మధును సన్మానిస్తున్న యూటీఎఫ్ ఉపాధ్యాయ సంఘ నాయకులు

వైభవంగా గోపుర కలశ ప్రతిష్ఠ

సంతపేట (ఆదోని పాతపట్టణం), న్యూస్‌టుడే: ఆదోని పట్టణంలోని పేట వీరభద్రస్వామి ఆలయంలో శుక్రవారం కొత్త గోపుర కలశ ప్రతిష్ఠ పూజలు వైభవంగా నిర్వహించారు. పట్టణంలోని వ్యాపారవేత్తలు ఎగ్గటి బ్రదర్స్ ఆధ్వర్యంలో ఆలయ గోపురానికి కలశాలు తయారు చేయించారు. హోమాలు చేసి, కర్ణాటకకు చెందిన మఠాధిపతులు వీరభద్ర శివాచార్య, మగ్రి రాచోటి, చెన్నవీర శివాచార్య, గురుసిద్ధ మహాస్వాముల ఆధ్వర్యంలో కార్యక్రమాలు నిర్వహించారు. భక్తులకు అన్నదానం చేశారు.

గోపుర కలశాలలతో వెళ్తున్న భక్తులు

బార్ కౌన్సిల్ ఎన్నికలు ప్రశాంతం

ఆదోని గ్రామీణం, ఆలూరు గ్రామీణం, పత్తికొండ గ్రామీణం, న్యూస్‌టుడే: మూడు నియోజకవర్గాల్లో రాష్ట్ర బార్ కౌన్సిల్ ఎన్నికలు శుక్రవారం ప్రశాంతంగా జరిగాయి. ఆదోని బార్ అసోసియేషన్‌లో మొత్తం 298 మంది న్యాయవాదులు ఉండగా అందులో 262 మంది న్యాయవాదులు తమ ఓటు హక్కు వినియోగించుకున్నట్లు ఎన్నికల అధికారి శ్రీరాములు తెలిపారు. పోలింగు ప్రక్రియ ముగిసిన తర్వాత బ్యాలెట్ బాక్సులను సీజ్ చేసి, భద్రత మధ్య అమరావతికి తరలించారు. ఆలూరులో 36 మంది ఓటర్లకు గాను 34 మంది ఓటు హక్కు వినియోగించుకున్నట్లు ఎన్నికల అధికారి ప్రవీణ్‌కుమార్ తెలిపారు. పత్తికొండలో మొత్తం 104 మందికి ఓటు హక్కు ఉండగా వంద మంది ఓటు వేసినట్లు ఎన్నికల అధికారి తెలిపారు.

ఆదోనిలో ఓటు వేసేందుకు వచ్చిన న్యాయవాదులు

పత్తికొండలో ఓటు వేస్తున్న తుగ్గలి నాగేంద్ర, వరలక్ష్మి దంపతులు

చిత్రకారుడికి సన్మానం

ఆదోని విద్య, న్యూస్‌టుడే: పట్టణంలోని నెహ్రూ మెమోరియల్ పురపాలక ఉన్నత పాఠశాలలో చిత్రలేఖన ఉపాధ్యాయుడిగా విధులు నిర్వహిస్తున్న ఎన్.కీరాను ఉపాధ్యాయులు శుక్రవారం ఘనంగా సన్మానించారు. ఇటీవల హైదరాబాద్‌లో జరిగిన జాతీయ స్థాయి చిత్రకళా ప్రదర్శన పోటీల్లో కీరా వేసిన చిత్రానికి గోల్డెన్ స్ట్రోక్ అవార్డు ప్రదానం చేశారు. అవార్డు అందుకున్న కీరాను శుక్రవారం పాఠశాలలో ప్రధానోపాధ్యాయుడు ఫయాజుద్దీన్ ఆధ్వర్యంలో ఉపాధ్యాయులు ఘనంగా సన్మానించారు. కార్యక్రమంలో ఉపాధ్యాయులు రమేశ్‌నాయుడు, సునిల్‌రాజ్‌కుమార్, రాజాసతీశ్ తదితరులు పాల్గొన్నారు.

చిత్రకారుడు కీరాను సన్మానిస్తున్న ప్రధానోపాధ్యాయుడు, ఉపాధ్యాయులు

రక్తహీనతపై వ్యాసరచన పోటీలు

ఆదోని పురపాలకం, న్యూస్‌టుడే: ఆదోని పట్టణంలో పురపాలక ఉన్నత పాఠశాలలో ఇండియన్ మెడికల్ అసోసియేషన్ ఆధ్వర్యంలో రక్తహీనతపై శుక్రవారం వ్యాసరచన పోటీలు నిర్వహించారు. పోటీల్లో విజేతలుగా నిలిచిన ఎనిమిది మంది విద్యార్థులకు నగదు బహుమతులు అందించారు. కార్యక్రమంలో వైద్యులు గంగాధర్‌రావు, జయకృష్ణ, సూరదాస్, విజయభారతి, పద్మ, ప్రధానోపాధ్యాయుడు మల్లికార్జున, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.

నగదు బహుమతులు అందజేస్తున్న ఐఎంఏ సభ్యులు

కల్తీ నియంత్రించి ప్రజారోగ్యం కాపాడాలి

ఆదోని మార్కెట్, న్యూస్‌టుడే: రాష్ట్రంలో ఆహార కల్తీని నియంత్రించి ప్రజారోగ్యాన్ని కాపాడాలని ఆదోని ఎమ్మెల్యే డాక్టర్ పార్థసారథి శుక్రవారం అసెంబ్లీలో మాట్లాడారు. అన్ని రకాల ఆహార పదార్థాల్లో కల్తీ జరుగుతోందన్నారు. రెస్టారెంట్లలో సైతం నాణ్యమైన ఆహారం అందడం లేదని, ఇలాగే వదిలేస్తే.. ప్రజారోగ్యానికి అధిక మొత్తంలో నిధులు వెచ్చించాల్సి వస్తోందన్నారు. గత వైకాపా పాలనలో ఐదేళ్లలో 14,745 కల్తీ ఆహార కేసులు నమోదయ్యాయని, దేశంలో ఇదే అత్యధికమన్నారు. ఇంత జరుగుతున్నా రాష్ట్రంలో కల్తీ నిరోధక విభాగంలో సిబ్బంది కొరత వేధిస్తోందన్నారు.

ఎమ్మెల్యే డాక్టర్ పార్థసారథి

మూడు నెలలుగా దీక్షలు చేస్తున్నా.. స్పందించరా

ఆదోని ఎస్కేడీ కాలనీ, న్యూస్‌టుడే: ఆదోని జిల్లాగా ప్రకటించాలని గత మూడు నెలలుగా రిలే నిరాహారదీక్షలు, ఆందోళనలు చేస్తున్నా.. ప్రభుత్వం స్పందించకపోవడం బాధాకరమని ఆదోని జిల్లా సాధన సమితి ఐకాస నాయకులు రఘురామయ్య, కృష్ణమూర్తిగౌడు, కోదండ, సుజ్ఞానమ్మ, దస్తగిరినాయుడు తదితరులు ఆవేదన వ్యక్తం చేశారు. ఆదోని జిల్లా కోసం ఐకాస ఆధ్వర్యంలో చేపట్టిన రిలే నిరాహారదీక్షలు శుక్రవారం 90వ రోజుకు చేరాయి. దీక్షల్లో ఐకాస నాయకులు గంగన్న, దుర్గప్ప, మల్లికార్జున ఆచారి, రామాంజనేయులు, సుభాష్ చంద్రబోస్, కె.ఎన్. కుమార్, బూడెప్ప కూర్చొని మద్దతు తెలిపారు.



రిలే దీక్షల్లో ఐకాస నాయకులు

ప్రతి రైతుకు ఐడీ తప్పనిసరి

వెల్దుర్తి, న్యూస్‌టుడే: కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అందించే వ్యవసాయ రాయితీ పొందేందుకు ప్రతి రైతు యూనిక్ ఐడీ తీసుకోవాలని పత్తికొండ వ్యవసాయ సహాయ సంచాలకుడు మోహన్ విజయ్ కుమార్ అన్నారు. వెల్దుర్తి రైతుసేవా కేంద్రంలో రైతుల యూనిక్ ఐడీ నమోదుపై రైతులకు శుక్రవారం అవగాహన కల్పించారు. ఈఐడీ నమోదు కోసం ఆయా గ్రామాల్లోని రైతు సేవాకేంద్రాలను సంప్రదించాలన్నారు. ఏవో అక్బర్‌బాషా, వ్యవసాయ విస్తరణాధికారులు మాలినిదేవి, సంధ్యారాణి తదితరులు పాల్గొన్నారు.

దేవనకొండ, న్యూస్‌టుడే: వ్యవసాయ కార్యాలయంలో రైతులతో ఫార్మర్ ఐడీ నమోదు కార్యక్రమం మండల వ్యవసాయాధికారిణి ఉషారాణి ఆధ్వర్యంలో నిర్వహించారు. పథకాలు వర్తించాలంటే తప్పనిసరిగా నమోదు చేయించుకోవాలన్నారు. అర్హులైన రైతులు తమ పాసుపుస్తకం, ఆధార్, చరవాణి నంబరు తీసుకొని రైతు సేవా కేంద్రాలల్లో తమ వివరాలు నమోదు చేసుకోవాలని సూచించారు.

సమస్యల దేవనకొండ

● అసౌకర్యాలతో సతమతం ● పేరు మేజర్.. తీరు మైనర్

దేవనకొండ-కర్నూలు రహదారి పక్కనే మురుగు కాల్వ దుస్థితి

దేవనకొండ, న్యూస్‌టుడే: పేరుకే మేజర్ పంచాయతీ.. తీరులో కనీస వసతులు కల్పించలేని పరిస్థితి. మురుగు పారేందుకు సరైన కాల్వలు లేవు. పారిశుద్ధ్యం అధ్వానంగా ఉంది. వీధుల్లో మచ్చుకైనా సీసీ రహదారులు కనిపించవు. పందులు, కుక్కల సంచారం అడ్డుకునే పరిస్థితే లేదు. ఇదీ మండల కేంద్రమైన దేవనకొండ పరిస్థితి. ■ ప్రధాన రహదారి పక్కన ఖాళీ స్థలం కనిపిస్తే చాలు కోళ్ల వ్యర్థాలు, జంతుకళేబరాలు పడేస్తున్నారు. అధికారుల క్షేత్ర పర్యటనలు చేయకపోవడంతో ఇలాంటి పరిస్థితులు ఉన్నాయని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దేవనకొండ- కర్నూలు రహదారి పక్కన, సంత మార్కెట్, పంచాయతీ కార్యాలయం వెనుకాల, శివారు కాలనీల్లో ఇలాంటి దృశ్యాలే కనిపిస్తాయి.

కాలనీల్లో అవస్థలు

■ దేవనకొండలోని కూర్నూలు-పత్తికొండ రహదారి పక్కన మురుగు కాల్వ నిర్మాణ పనులు నాలుగేళ్ల కిందట పూర్తయ్యాయి. ప్రధాన రహదారి పక్కనే.. తాత్కాలిక కాల్వ అస్తవ్యస్తంగా నిర్మించారు. దీంతో పాదచారులు, దుకాణదారులు ఇబ్బందులు పడుతున్నారు.

■ దేవనకొండలో ఎనిమిదేళ్ల కిందట డీఎన్‌టీ వసతి గృహం మూతబడింది. పక్కనే ప్రభుత్వ భవనాలు ఉన్నాయి. అసాంఘిక కార్యకలాపాలకు అడ్డాగా మారుతున్నాయి.

■ ఎర్రగోటి కాలనీ, ఎస్సీ కాలనీ, పాత సినిమా టాకీస్ వెనుక ఉన్న కాలనీల్లో సీసీ రోడ్లు, డ్రైనేజీ నిర్మాణం చేపట్టాలని స్థానికులు కోరుతున్నారు. కనీసం వీధి దీపాలు ఏర్పాటు చేయాలంటున్నారు.

■ పశువైద్యాలయం కార్యాలయం దగ్గర ఉన్న నీటి ట్యాంకు వృథా ఉంది. లక్షల వ్యయంతో ప్రజాధనంతో ఏర్పాటు చేసిన ఉపరితల ట్యాంకును వినియోగిస్తే బస్టాండు కూడలి, సమీప కాలనీలకు తాగునీరు అందుతుంది.

దేవనకొండ, మేజర్ పంచాయతీ
జనాభా: 13 వేలు వార్డులు: 14
పంచాయతీ సిబ్బంది: 22
ఆర్థికసంఘం నిధులు: 42 లక్షలు
జనరల్ ఫండ్: 32 లక్షలు

ఇటుకల బట్టీ యజమానిపై కేసు

ఆదోని నేరవార్తలు, న్యూస్‌టుడే: కపటి గ్రామ సమీపంలోని ఇటుకల బట్టీలో ఒడిశా, చత్తీస్‌గఢ్ రాష్ట్రాలకు చెందిన కార్మికులతో వెట్టి చాకిరి చేయిస్తున్నాడన్న ఫిర్యాదు మేరకు యజమాని మహానందిపై కేసు నమోదు చేసినట్లు తాలుకా సీఐ నల్లప్ప తెలిపారు. వెట్టిచాకిరి చేయిస్తున్నారని ఒడిశా ప్రభుత్వానికి ఫిర్యాదులు అందాయి. వారు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం దృష్టికి తీసుకురావడంతో.. గత నెల 30న రెవెన్యూ, పోలీసు, కార్మిక, ఐసీడీఎస్ అధికారులు సంయుక్తంగా దాడులు చేపట్టారు. బట్టీలో పనిచేస్తున్న 21 మంది కార్మికులను గుర్తించి వారికి విముక్తి కలిగించారు. అధికారులు కార్మికులను వారి వారి సొంత రాష్ట్రాలకు తరలించారు. కాని స్టేబుల్ రాజశేఖర్ ఫిర్యాదు మేరకు ఇటుకల బట్టి యజమాని మహానందిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామన్నారు.

కారులోని నగదు ఎత్తుకెళ్లిన దొంగలు

అమకతాడు(కృష్ణగిరి), న్యూస్‌టుడే: జాతీయ రహదారి-44 లోని అమకతాడు టోల్‌ప్లాజా సమీపంలో గురువారం రాత్రి ఓ హోటల్ వద్ద నిలిపి ఉన్న కారు డిక్కీలోని నగదు గుర్తుతెలియని వ్యక్తులు ఎత్తుకెళ్లినట్లు హైదరాబాద్‌కు చెందిన వినయ్ కుమార్ ఫిర్యాదు చేసినట్లు ఎస్సై కృష్ణమూర్తి తెలిపారు. తన వ్యాపార లావాదేవీల నిమిత్తం రూ. 3.80లక్షలు డీఎల్ ఐసీటీ 5585 నెంబరు గల కారు డిక్కీలో ఉంచి, హోటల్‌లో భోజనం చేసేందుకు వెళ్లారు. తిరిగి వచ్చే సరికి కారు డిక్కీ తెరచి, నగదును తీసుకెళ్లినట్లు గుర్తించారు. వారి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు.

(c) eenadu

ఎమ్మిగనూరు

• ఎమ్మిగనూరు • మంత్రాలయం • కోడుమూరు

బాల్య వివాహాల నిర్మూలన అందరి బాధ్యత

ప్రతిజ్ఞ చేస్తున్న మహిళలు, ఐసీడీఎస్ కార్యకర్తలు

మంత్రాలయం గ్రామీణం, న్యూస్‌టుడే: బాల్య వివాహాల నిర్మూలనకు ప్రతి ఒక్కరూ కృషిచేయాలని ఐసీడీఎస్ పర్యవేక్షకురాలు సుమిత్రమ్మ పేర్కొన్నారు. శుక్రవారం మండలంలోని చిలకలడోణ గ్రామంలో సమావేశం నిర్వహించారు. ఆమె మాట్లాడుతూ.. బాల్యవివాహాలు ఎక్కడ జరుగుతున్నా చూడాల్సిన బాధ్యత మనందరిపై ఉందన్నారు. ఆడపిల్లల కలలను సాకారం చేయాలని సూచించారు. కార్యక్రమంలో గ్రామ మహిళలు, పంచాయతీ కార్యదర్శి ఇషాక్ బాషా, గీతావాణి తదితరులు పాల్గొన్నారు.

వేరుసెనగ క్వింటా గరిష్ఠ ధర రూ.9,370

ఎమ్మిగనూరు వ్యవసాయం: వ్యవసాయ మార్కెట్‌లో శుక్రవారం వేరుసెనగ క్వింటా గరిష్ఠ ధర రూ. 9,370, మధ్యస్థ ధర రూ. 7,100, కనిష్ఠ ధర రూ. 4,644కు వ్యాపారులు కొన్నారు. మార్కెట్‌కు 124 మంది 3,807 వేరుసెనగ బస్తాలు అమ్మకానికి తెచ్చారు. ఆముదాలు క్వింటా గరిష్ఠ, మధ్యస్థ ధర రూ. 6,010, కనిష్ఠ ధర రూ.5,930 పలికింది. కందులు రూ. 7,605- 7,227- 5,560కు కొన్నారు.

మేమున్నాం.. మీకు తోడుగా..

(10 AM TO 1 PM) ఎమ్మిగనూరు 8008573824 కోడుమూరు 9885988357 కౌతాళం 8008574913

ఎమ్మిగనూరు వ్యవసాయం, న్యూస్‌టుడే: ?: సోగనూరులో మురుగు కాల్వల్లో పూడిక చేరి దుర్గంధం వ్యాపిస్తోంది. -వీరన్న, సోగనూరు ✔: కాల్వలు శుభ్రం చేయించేందుకు చర్యలు తీసుకుంటాం. -విజయలక్ష్మి, ఈవోఆర్డీ ?: కడివెళ్లలో ప్రధాన రహదారి వెంట పైప్‌లైన్ మురుగు కాలువలోంచి వెళ్లింది. దీంతో తాగునీరు కలుషితమయ్యే ప్రమాదముంది. -రామాంజనేయులు, గ్రామస్థుడు ✔: పైప్‌లైన్ మార్పే అంశాన్ని పరిశీలిస్తాం. - ప్రేమ్ కుమార్, ఆర్‌డబ్ల్యూఎస్ ఏఈ

సి.బెళగల్, న్యూస్‌టుడే: ?: సి.బెళగల్ ఉన్నత పాఠశాలకు అసంపూర్తిగా ఉన్న ప్రహరీని పూర్తి చేయాలి. - మల్లేశ్వరి, స్థానికురాలు ?: సి.బెళగల్ బస్టాండ్‌లో మహిళలకు మూత్రశాలలు లేక ఇబ్బందులు పడుతున్నారు. - బసమ్మ, సి.బెళగల్ ✔: ప్రహరీ నిర్మాణం గురించి సర్వ శిక్షా అభియాన్ ఏఈ దృష్టికి తీసుకెళ్లి చర్యలు తీసుకుంటాం. మూత్రశాల సమస్యను మండల ఏఈ వెంకటప్రకాష్ దృష్టికి తీసుకెళ్లి చర్యలు చేపడతాం. - రాణెమ్మ, ఎంపీడీవో, సి.బెళగల్

అధిక సాంద్రతతో పత్తిలో అధిక దిగుబడులు

మాట్లాడుతున్న నంద్యాల ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన స్థానం సహ పరిశోధన సంచాలకుడు డా.జాన్సన్

ఎమ్మిగనూరు గ్రామీణం, న్యూస్‌టుడే: పత్తిలో అధిక సాంద్రత పద్ధతితో అధిక దిగుబడులు సాధించి మంచి ఆదాయం పొందవచ్చని నంద్యాల ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన స్థానం సహ పరిశోధన సంచాలకుడు డా. జాన్సన్ తెలిపారు. బనవాసి కృషి విజ్ఞాన కేంద్రంలో శుక్రవారం నిర్వహించిన 16వ శాస్త్రీయ సలహా సంఘ సమావేశానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. రైతులు అధిక దిగుబడినిచ్చే వంగడాలు, సాంకేతిక పరిజ్ఞానాన్ని అనుసరించి సాగు రంగాన్ని లాభదాయకంగా మార్చుకోవాలని సూచించారు. నంద్యాల పప్పుశనగ-1267 రకానికి విస్తృతంగా ప్రచారం కల్పించి ఉమ్మడి జిల్లాలో పప్పుధాన్యం ఉత్పత్తిని పెంచవచ్చని తెలిపారు. జిల్లా వ్యవసాయాధికారిణి పీఎల్ వరలక్ష్మి మాట్లాడుతూ.. రైతు సంఘాలుగా ఏర్పడటం వల్ల సమూహంగా మార్కెటింగ్ చేయడం, ప్రభుత్వ రుణాలు పొందడం, విలువ జోడింపు కార్యకలాపాలు చేపట్టడం సులభతరమవుతుందని పేర్కొన్నారు. డాక్టర్ రాఘవేంద్రచౌదరి మాట్లాడుతూ.. రానున్న ఏడాదిలో పంటల సాగులో వైవిధ్యంపై ప్రత్యేక దృష్టి సారించనున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో అటారీ శాస్త్రవేత్త డాక్టర్ తుషార్ రంజన్ సాహు, జిల్లా ఉద్యానాధికారి రాజాకృష్ణారెడ్డి, ఏరువాక కేంద్రం సమన్వయ కర్త డా. సుజాతమ్మ, ఏడీఏ ఎస్. మహమ్మద్ ఖాద్రీ, ఏవో శివశంకర్, శాస్త్రవేత్తలు డా. అశోక్ కుమార్, శివరామకృష్ణ, నాబార్డు సుబ్బారెడ్డి, రైతులు తదితరులు పాల్గొన్నారు.

నకిలీ అంటగట్టి.. నట్టేట ముంచి

● నష్టపోయిన మొక్కజొన్న రైతులు

ఎదుగుదల లేకుండా ఉన్న మొక్కజొన్న పంట

కోడుమూరు పట్టణం, న్యూస్‌టుడే: ఇటీవల ఖరీఫ్ సీజన్‌లో అతివృష్టి, పండిన పంటకు గిట్టుబాటు ధరలు లేక రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. కనీసం రబీ కలిసొస్తుందని పంటలు సాగు చేపట్టారు. కొందరు రైతుల అమాయకత్వాన్ని ఆసరాగా చేసుకుని నకిలీ విత్తనాలు అంటగట్టి అన్నదాతను నట్టేట ముంచుతున్నారు. కొన్ని ప్రైవేటు కంపెనీల ఉద్యోగులు మండల పరిధిలోని వర్కూరు, పులకుర్తి, ప్యాలకుర్తి తదితర గ్రామాల్లోని విత్తన వ్యాపారులు, ఇతర విత్తన కంపెనీల్లో పనిచేసే ఉద్యోగుల సహకారంతో రైతులకు ఉచితంగా అందజేస్తున్నారు. పంట దిగుబడి కంపెనీకే కొంటాం అని నమ్మించి ఎలాంటి ఒప్పందం లేకుండా సాగు చేయిస్తున్నారు. తీరా సాగు చేశాక సరైన దిగుబడి రాక అన్నదాతలు నష్టపోతున్నారు.

పంటలో ఎదుగుదల లేదు – సి.చంద్రశేఖర్, రైతు, వర్కూరు

రబీ సీజన్‌లో మొక్కజొన్న సాగు మొదలుపెట్టాను. ఈ విత్తనాలను మా గ్రామానికి చెందిన ఒక ప్రైవేటు విత్తనాల కంపెనీలో పనిచేసే వ్యక్తి దగ్గర తీసుకున్నాను. ఐదేళ్లుగా ఒక కంపెనీ విత్తనాలు తీసుకుంటున్నా. ఈసారి ఆయన వేరే కంపెనీ విత్తనాలను ఇచ్చారు. ఆ కంపెనీ వారు క్వింటాకు రూ. 3 వేలు చెల్లిస్తారని చెప్పడంతో 2. 7 ఎకరాల్లో సాగు చేశాను. రూ.లక్షన్నర పైగా పెట్టుబడి పెట్టా. ఇప్పటికి పంట వేసి 3 నెలలు గడిచినా మొక్కలో ఎదుగుదల లేదు. వ్యవసాయ అధికారులు పరిశీలించి అవి నకిలీ విత్తనాలు అని చెప్పారు. ఉన్నతాధికారులు స్పందించి నష్ట పరిహారం ఇప్పించి న్యాయం చేయాలి.

పరిహారం చెల్లించాలని సూచించాం – రవిప్రకాష్, ఏవో

నకిలీ కంపెనీ విత్తనాలతో సాగు చేసిన పంటను పరిశీలించాం. వాటితో సాగు చేసిన మొక్కజొన్న పంట సరిగా రాలేదు. చుట్టు పక్కల గ్రామాల్లో చాలా మంది రైతులు నకిలీ విత్తనాలు వేసి ఆందోళన చెందుతున్నారు. రైతులకు ఆ కంపెనీతో ఒప్పందాలు కానీ, విత్తన కొనుగోలు రసీదులు గానీ లేవు. విత్తన కంపెనీ ప్రతినిధులతో మాట్లాడి నష్ట పరిహారం చెల్లించాలని సూచించాం.

అభ్యసన సామర్థ్యాలు మెరుగవ్వాలి

కోడుమూరు పట్టణం, న్యూస్‌టుడే: ప్రైవేటు పాఠశాలకు ధీటుగా ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల స్థాయి విద్యార్థుల సామర్థ్యాలు పెంపొందించాలని కోడుమూరు ఎంఈవో1 జె. రామచంద్రుడు సూచించారు. శుక్రవారం మండల పరిధిలోని అమడగుంట్ల ఎంపీపీ పాఠశాల (మెయిన్), ఎంపీపీ స్పెషల్ పాఠశాల, జడ్పీ ఉన్నత పాఠశాలలను ఆయన సందర్శించారు. విద్యార్థుల అభ్యసన సామర్థ్యాల మెరుగుదల, పదో తరగతి విద్యార్థులకు 100 రోజుల ప్రణాళిక అమలవుతున్న తీరుపై ఆరా తీశారు. చదువులో వెనుకబడిన విద్యార్థులపై ప్రత్యేక దృష్టి సారించాలన్నారు.

అడుగులోతు గుంతలు.. అవస్థలు

గోనెగండ్ల శివారులోని నాయీ బ్రాహ్మణ కాలనీలో మురుగు కాల్వలు లేక గోనెగండ్ల- గంజహళ్లి రోడ్డు గుంతలమయంగా మారింది. ఈ రహదారిలో కిలోమీటరు వరకు అడుగడుగునా ఇదే పరిస్థితి. వాహనదారులు నిత్యం ప్రమాదాల బారిన పడుతున్నారు. ఈ నెల 22 నుంచి గంజహళ్లిలో బడేసాహెబ్‌స్వామి ఉరుసు ప్రారంభం కానుంది. ఈలోగా రహదారికి మరమ్మతులు చేపట్టాలని గంజహళ్లి, గోనెగండ్ల గ్రామాల ప్రజలు కోరుతున్నారు. – న్యూస్‌టుడే, గోనెగండ్ల

కంప చెట్లు తొలగిస్తేనే కరకట్టకు రక్ష

మండల పరిధిలోని పోలకల్లులో నిర్మించిన గుండ్రేవుల ఎత్తిపోతల పథకం నీటి నిల్వ ట్యాంకు కర కట్ట చుట్టూ కంప చెట్లు పెరిగాయి. తేమ శాతం ఉండటంతో దట్టంగా పెరిగాయి. వీటి వేర్లు కట్టను బలహీనపరిచే ప్రమాదం ఉంది. ఉపాధి హామీ పథకం ద్వారా కంప చెట్లను తొలగించి వేల ఎకరాలకు సాగు నీరు అందించే కరకట్టను కాపాడాలని రైతులు కోరుతున్నారు. – న్యూస్‌టుడే, సి.బెళగల్ గ్రామీణం

నిరుపయోగంగా జనరేటర్

పట్టణ సమీపంలోని సోగనూరు రహదారిలో భూగర్భ డ్రైనేజీ కాల్వ చెరువు వద్ద లక్షలాది రూపాయలతో ఏర్పాటు చేసిన జనరేటర్ నిరుపయోగంగా మారింది. దీన్ని ఏర్పాటు చేసి దాదాపు నాలుగేళ్లు దాటిందని అధికారులు చెబుతున్నారు. కాల్వ నిర్మాణ పనులు అసంపూర్తిగా నిలిచిపోయాయి. వినియోగంలోకి రాకుండానే విలువైన యంత్ర పరికరాలు తుప్పు పట్టి ప్రజా ధనం బూడిదలో పోసిన పన్నీరవుతుంది. – న్యూస్‌టుడే, ఎమ్మిగనూరు గ్రామీణం

దృష్టి సారిస్తే నీటి ఎద్దడి తీరు

మండలంలోని కంబళదిన్నెలో మాలపల్లి రహదారి పక్కన ఉన్న పీడబ్ల్యూఎస్ బోరు మరమ్మతులకు గురైంది. దీంతో ఇక్కడ నీటి ఎద్దడి ఏర్పడింది. బోరు చెడిపోయి సుమారు మూడు నెలలు కావస్తోంది. అయినా సంబంధిత అధికారులు పట్టించుకోవడం లేదు. మరమ్మతులు చేస్తే ఇక్కడ నీటి ఎద్దడి తీరుతుంది. సంబంధిత అధికారులు దీనిపై దృష్టి సారించాలని గ్రామస్థులు కోరుతున్నారు. – న్యూస్‌టుడే, పెద్దకడబూరు

మురుగు కదలదు దుర్వాసన వదలదు

మండలంలోని చనుగొండ్ల ఎస్సీ కాలనీలో ప్రాథమిక పాఠశాల ఆవరణలో మురుగు నీరు నిలిచి అపరిశుభ్ర వాతవరణం నెలకొంది. దీంతో పాఠశాలకు వచ్చే విద్యార్థులు, కాలనీవాసులు దోమలు, దుర్గంధంతో అల్లాడుతున్నారు. ఇప్పటికైనా వ్యర్థాలు, చెత్తను తొలగించి కాలువను శుభ్రం చేయాలని ప్రజలు కోరుతున్నారు. మురుగు సమస్యకు శాశ్వత పరిష్కారం చూపాలంటున్నారు. – న్యూస్‌టుడే, గూడూరు గ్రామీణం

రామలింగేశ్వర దర్శనం.. సకల దోష నివారణం

◆ నేటి నుంచి మహా శివరాత్రి ఉత్సవాలు

నందవరం, న్యూస్‌టుడే: జిల్లాలోని ప్రసిద్ధ క్షేత్రాల్లో ఒకటి గురజాల రామలింగేశ్వర స్వామి దేవాలయం. సాక్షాత్తు శ్రీరాముడు నడయాడిన పుణ్యస్థలం. కొలిచిన వారికి కొంగు బంగారంగా కోర్కెలు తీర్చే మహా శివుడు, హనుమంతుడు కొలువైన క్షేత్రం. పాండవులు ప్రతిష్ఠించిన శివలింగాలు నేటికీ భక్తులకు దర్శనమిస్తున్నాయి. ఏటా ఇక్కడ మహాశివరాత్రి ఉత్సవాలు అత్యంత వైభవంగా జరుగుతాయి. ఉత్సవాలను తిలకించేందుకు చుట్టు పక్కల ప్రాంతాల నుంచి భారీగా భక్తులు తరలివస్తారు. మహా శివరాత్రిని పురస్కరించుకొని ఈ నెల 18 వరకు ఉత్సవాలు నిర్వహిస్తారు.

ఆలయంలో రామలింగేశ్వర స్వామి

మహాశివరాత్రి నాడు స్వామి వారికి యాగ మండప ప్రవేశం, గణపతి పూజ, కలశ స్థాపన, అంకురార్పణ, శత రుద్రాభిషేకం, కుంకుమార్చన వంటి పూజలు, అభిషేకాలు నిర్వహిస్తారు. 16న సాయంత్రం స్వామి వారికి మహా రథోత్సవం కన్నుల పండుగగా కొనసాగుతుంది.

భక్తులకు ఇబ్బందులు లేకుండా చూస్తాం – రాంప్రసాద్, ఆలయ ఈవో

మహా శివరాత్రి ఉత్సవాలకు వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చేస్తాం. ఆలయంలో ప్రత్యేక క్యూ లైన్, రాత్రికి అన్నదానానికి ఏర్పాట్లు చేశాం. తుంగభద్ర నదిలో పుణ్య స్నానాలు చేసే వారికి ప్రత్యేకంగా శిబిరాలు ఏర్పాటు చేయిస్తాం. ఎమ్మిగనూరు నుంచి 20 ప్రత్యేక బస్సులు ఉన్నాయి. భక్తులకు తాగునీటి సమస్య తలెత్తకుండా చూస్తాం.

ఘనంగా విగ్రహ ప్రతిష్ఠోత్సవం

సి.బెళగల్, న్యూస్‌టుడే: సి.బెళగల్‌లో అన్నప్ప ఆలయంలో శుక్రవారం విగ్రహ ప్రతిష్ఠ మహోత్సవం వైభవంగా నిర్వహించారు. మూడు రోజుల పాటు దేవతా మూర్తులకు పండితులు విశేష పూజలు చేసిన అనంతరం ధ్వజస్తంభాన్ని ప్రతిష్ఠించి విగ్రహాలను కొలువుదీర్చారు. పండితుల వేదమంత్రోచ్ఛరణల మధ్య పార్వతీ పరమేశ్వరులు, నంది, నవగ్రహాలు, ఆంజనేయ స్వామి విగ్రహాలను ప్రతిష్ఠించారు. గ్రామస్థులు కార్యక్రమాల్లో పాల్గొని తమ ఇంటి ఆడబిడ్డలకు నూతన వస్త్రాలు పెట్టారు. భక్తులకు ఆలయ నిర్వాహకులు సీబీ వసుంధరమ్మ, సీబీ రామ్మోహన్ రెడ్డి, టీబీపీ దిగువ కాలువ మాజీ ఛైర్మన్ సీబీ విష్ణువర్ధన్‌రెడ్డి, సీబీ జానకి రామిరెడ్డి, సింగిల్ విండో మాజీ అధ్యక్షుడు జీబీ గోవింద రెడ్డి, సింగిల్ విండో మాజీ సంచాలకులు సీబీ తులసీ రెడ్డి, మాజీ సర్పంచి చిన్న మునెప్ప మాజీ ఉప సర్పంచి విజయమ్మ తదితరులు ఏర్పాట్లు చేశారు.

ఆలయ ఆవరణలో ప్రతిష్ఠిస్తున్న ధ్వజస్తంభం

భక్తిశ్రద్ధలతో జియారత్

గోనెగండ్ల, న్యూస్‌టుడే: హజరత్ అల్లీ సాహెబ్‌స్వామి ఉరుసులో భాగంగా మండలంలోని కైరవాడిలోని దర్గాలో శుక్రవారం జియారత్ కార్యక్రమాన్ని భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. కోర్కెలు తీరిన భక్తులు స్వామికి ఇష్టమైన ఇసుకను ఎడ్ల బండ్లు, ట్రాక్టర్ల ద్వారా తీసుకొచ్చి మొక్కులు చెల్లించుకున్నారు. మండలంలోని వివిధ గ్రామాలకు చెందిన భక్తులు పెద్ద సంఖ్యలో హాజరై స్వామిని దర్శించుకున్నారు. వైకాపా ఎమ్మిగనూరు బాధ్యుడు ఎర్రకోట రాజీవ్‌రెడ్డి హాజరై దర్శించుకున్నారు. దర్గా పరిసరాల్లో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా సీఐ చంద్రబాబు పోలీసులతో గట్టి బందోబస్తు నిర్వహించారు.

కైరవాడిలో కార్యక్రమానికి హాజరైన భక్తులు

సంక్షిప్త సమాచారం

సి.బెళగల్, న్యూస్‌టుడే: సి. బెళగల్ అన్నప్ప ఆలయంలో దేవతామూర్తుల ధ్వజ స్తంభ ప్రతిష్ఠ మహోత్సవాన్ని పురస్కరించుకుని శుక్రవారం కోడుమూరు జనసేన నాయకుడు విక్రమ్‌కుమార్ సందర్శించారు. దేవతల విగ్రహాలను సందర్శించి మొక్కులు తీర్చుకున్నారు. స్థానిక జనసేన నాయకులు వెంకటేశ్, దస్తగిరి తదితర కార్యకర్తలు ఆయనకు స్వాగతం పలికారు.

ఈర్లదిన్నె (సి.బెళగల్), న్యూస్‌టుడే: మండలంలోని ఈర్లదిన్నె గ్రామంలో శుక్రవారం ఎల్లమ్మ దేవతకు ప్రత్యేక అభిషేకాలు, కుంకుమార్చన నిర్వహించారు. ఆలయ ఆవరణలో భక్తులు పొంగళ్లు పెట్టి నైవేద్యం సమర్పించి మొక్కులుతీర్చుకున్నారు.

గోనెగండ్ల, న్యూస్‌టుడే: మధ్యాహ్న భోజనంలో నాణ్యత ప్రమాణాలు పాటించకపోతే తగు చర్యలు తప్పవని మండల విద్యాధికారులు రామాంజినేయులు, నీలకంఠ హెచ్చరించారు. శుక్రవారం మండలంలోని ఆదర్శ పాఠశాలలో మధ్యాహ్న భోజన పథకాన్ని వారు పరిశీలించారు. నిత్యం వడ్డించే భోజనం తయారీపై విద్యార్థులను విచారించారు. చెప్పలేని వారు సమస్యలను రాసి పాఠశాల ఆవరణలో ఏర్పాటు చేసిన ఫిర్యాదుల పెట్టెలో వేయాలని సూచించారు.

పండ్ల తోటల పెంపకానికి ప్రోత్సాహం

పండ్ల తోటను పరిశీలిస్తున్న జిల్లా ఉద్యానాధికారి రాజాకృష్ణారెడ్డి

ఎమ్మిగనూరు గ్రామీణం, న్యూస్‌టుడే: పండ్ల తోటల పెంపకానికి ప్రభుత్వం ప్రోత్సాహం అందిస్తోందని జిల్లా ఉద్యానశాఖ అధికారి రాజాకృష్ణారెడ్డి తెలిపారు. రైతులు సద్వినియోగం చేసుకొని పండ్ల తోటల సాగు పెంచాలని సూచించారు. కోటేకల్, కడిమెట్ల, రాళ్లదొడ్డి గ్రామాల్లో శుక్రవారం ఆయిల్‌పామ్, పండ్ల తోటలను పరిశీలించారు. ఆయన మాట్లాడుతూ పండ్ల తోటల్లో అంతర పంటలు వేసుకోవాలని సూచించారు. బిందు సేద్యంతో నీటి తడులు అందిస్తే తక్కువ నీటితో ఎక్కువ విస్తీర్ణంలో పండ్ల తోటలు సాగు చేసుకోవచ్చన్నారు. ఆయన వెంట నియోజకవర్గ ఉద్యానాధికారిణి శ్రీవాణి, రాజేష్, అశోక్, జగదీష్ ఉన్నారు.

రేపటి నుంచి చనుగొండ్లలో జాతర

కోడుమూరు, న్యూస్‌టుడే: మండలంలోని చనుగొండ్లలో ఈ నెల 15 నుంచి శివరాత్రి పండగను పురస్కరించుకొని జాతర నిర్వహించనున్నట్లు ఈవో గురురెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు. గ్రామంలోని కేశవ, నాగలింగేశ్వర, బసవేశ్వర స్వాముల వారికి కల్యాణ, రథోత్సవ, బ్రహ్మోత్సవాలు జరుగుతాయన్నారు. 15న రాత్రి కల్యాణం, ప్రభోత్సవం, 16న రథోత్సవం, 17న పార్వేట, 18న వసంతోత్సవం ఉంటాయని.. భక్తులు పాల్గొని జయప్రదం చేయాలని కోరారు.

జీతం పెంపుపై హర్షం

కోసిగి, న్యూస్‌టుడే: 108 వాహనాల్లో విధులు నిర్వహిస్తున్న ఈఎంటీ, పైలెట్‌లకు రాష్ట్ర ప్రభుత్వం జీతం 2 వేల రూపాయలు పెంచడంతో పాటు 5 నుంచి 10 ఏళ్ల సర్వీసు పూర్తి చేసుకున్న వారికి ఆటోమేటిక్ స్లాట్ అప్‌గ్రెడేషన్ చేయడంతో ఉద్యోగులు హర్షం వ్యక్తం చేశారు. శుక్రవారం కోసిగి ప్రభుత్వ ఆసుపత్రి సమీపంలో 108 అంబులెన్స్ ఎదుట సిబ్బంది ఆధ్వర్యంలో థాంక్యూ సీఎం సార్ అనే కరపత్రాలు చూపిస్తూ హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా 108 అంబులెన్స్ ఈఎంటీ రామకృష్ణ, శాంతిమూర్తి, పైలెట్ జగదీష్, హరికృష్ణ మాట్లాడుతూ.. తమ విధులను గుర్తించి సీఎం చంద్రబాబునాయుడు జీతాలు పెంచారన్నారు. ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు.



కరపత్రాలను చూపుస్తున్న ఈఎంటీ, పైలెట్‌లు

వాహనం ఢీకొని బాలుడికి గాయాలు

కోడుమూరు, న్యూస్‌టుడే: శ్రీశైలం దర్శనానికి భక్తులతో వెళ్తున్న బొలేరో వాహనం ఢీకొని బాలుడికి గాయాలైన ఘటన శుక్రవారం కోడుమూరులో చోటు చేసుకుంది. పట్టణంలోని ఓ కోచింగ్ సెంటర్‌లో గురుకుల ప్రవేశ పరీక్షల కోసం సిద్ధమవుతున్న కల్లపరి రాకేశ్ స్థానిక ఎంపీడీవో కార్యాలయం వద్ద రోడ్డు దాటుతుండగా ఆ దారి గుండా శ్రీశైలం వెళ్తున్న వాహనం ఢీకొట్టింది. గాయాలైన బాలుడ్ని ఆసుపత్రికి తరలించి చికిత్స చేయిస్తున్నారు.

క్షేత్రస్థాయి పర్యటనలతో సృజనాత్మకత పెంపు

ఎమ్మిగనూరు గ్రామీణం, న్యూస్‌టుడే: క్షేత్ర స్థాయి సందర్శనలతో విద్యార్థుల్లో సృజనాత్మకత పెరుగుతుందని ప్రధానోపాధ్యాయుడు నాగభూషణరెడ్డి పేర్కొన్నారు. పట్టణంలోని ఓ ప్రైవేట్ ఉన్నత పాఠశాల విద్యార్థులు శుక్రవారం బనవాసి కృషి విజ్ఞాన కేంద్రాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా శాస్త్రవేత్తలు క్షేత్రంలో పెంచుతున్న వివిధ పంటలు, పశువులు గురించి వివరించారు. ఈ సందర్భంగా ప్రధానోపాధ్యాయుడు మాట్లాడుతూ విద్యార్థులు చదువుతో పాటు వివిధ అంశాలపై అవగాహన పెంచుకోవాలన్నారు.

నేడు విద్యుత్తు సరఫరాలో అంతరాయం

గోనెగండ్ల, న్యూస్‌టుడే: మండలంలోని విద్యుత్తు ఉపకేంద్రాల్లో రెండో శనివారం సందర్భంగా చేపడుతున్న మరమ్మతు పనుల వల్ల సరఫరాలో అంతరాయం ఉంటుందని ఆ శాఖ మండల ఏఈ సుధాకర్‌రావు శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. గోనెగండ్ల, కులుమాల, గంజహళ్లి, కైరవాడి, ఎర్రబాడు గ్రామాల్లోని ఉపకేంద్రాల్లో పనులు జరుగుతున్నట్లు పేర్కొన్నారు. ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 3 వరకు సరఫరా ఉండదన్నారు. రైతులు, వినియోగదారులు సహకరించాలని కోరారు.

కోడుమూరు గ్రామీణం: సాధారణ మరమ్మతుల కారణంగా విద్యుత్తు కోతలు విధిస్తున్నట్లు ఏఈ మధుసూదన్ తెలిపారు. శనివారం కోడుమూరు, గూడూరు, సి. బెళగల్ మండలాల్లోని విద్యుత్తు ఉపకేంద్రాల్లో ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు విద్యుత్తు సరఫరాలో అంతరాయం ఉంటుందన్నారు.

గూడూరు గ్రామీణం, న్యూస్‌టుడే: గూడూరు విద్యుత్తు సబ్ డివిజన్ పరిధిలోని 33/11 కేవీ సబ్‌స్టేషన్‌లో ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 2 వరకు విద్యుత్తు అంతరాయం ఉంటుందని గూడూరు విద్యుత్తు శాఖ డీఈఈ జేసన్. జి శుక్రవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు.

రాష్ట్ర స్థాయి షూటింగ్‌బాల్ పోటీలకు ఎంపిక

కోసిగి, న్యూస్‌టుడే: గత నెలలో కర్నూలులో నిర్వహించిన జిల్లా స్థాయి షూటింగ్ బాల్ క్రీడల్లో ప్రతిభ చూపి కోసిగి కేజీబీవీ విద్యార్థినులు రాష్ట్రస్థాయి క్రీడలకు ఎంపికైనట్లు పాఠశాల ప్రిన్సిపల్ షబానా తెలిపారు. కోసిగి కేజీబీవీలో శుక్రవారం ఆమె మాట్లాడారు. కర్నూలు జట్టు తరపున తమ పాఠశాల నుంచి అయిదుగురు రాష్ట్ర స్థాయి షూటింగ్ బాల్ క్రీడలకు ఎంపికవడం హర్షణీయమన్నారు. వ్యాయామ ఉపాధ్యాయిని సుమన జట్టు కోచ్‌గా ఎంపిక చేయడం తమ పాఠశాలకు గర్వకారణమన్నారు. ఎంపికైన విద్యార్థినులు శని, ఆదివారాల్లో సత్తెనపల్లిలో జరిగే రాష్ట్రస్థాయి పోటీల్లో పాల్గొంటారన్నారు.

ఎంపికైన విద్యార్థినులతో వ్యాయామ ఉపాధ్యాయిని సుమన

ఫీజు రీయింబర్స్‌మెంట్ నిధుల విడుదలపై హర్షం

ఎమ్మిగనూరు గ్రామీణం, న్యూస్‌టుడే: కూటమి ప్రభుత్వం విద్యార్థులకు ఫీజు రీయింబర్స్‌మెంట్ నిధులు విడుదల చేయడంతో విద్యార్థులు హర్షం వ్యక్తం చేశారు. సోమప్ప కూడలిలో శుక్రవారం మంత్రి నారా లోకేశ్ చిత్రపటానికి క్షీరాభిషేకం చేశారు. అంతకుముందు పట్టణంలో ప్రధాన రహదారి గుండా ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా తెదేపా పట్టణ అధ్యక్షుడు మహేష్ మాట్లాడుతూ.. కూటమి ప్రభుత్వం ఫీజు రీయింబర్స్‌మెంట్ విడుదల చేయడం పేద విద్యార్థులకు వరమన్నారు. కార్యక్రమంలో మార్కెట్ యార్డు ఛైర్మన్ మల్లయ్య, నాయకులు కేటీ వెంకటేష్, తిరుపతయ్యానాయుడు తదితరులు పాల్గొన్నారు.

మంత్రి లోకేశ్ ఫ్లెక్సీకి క్షీరాభిషేకం చేస్తున్న విద్యార్థులు

జామియా మసీదు ముతవలిగా సుభాన్‌మియా ఎన్నిక

సుభాన్‌మియాను సన్మానిస్తున్న ముస్లిం పెద్దలు

కోడుమూరు, న్యూస్‌టుడే: పట్టణంలోని జామియా మసీదు ముతవలిగా సుభాన్‌మియాను ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. శుక్రవారం మసీదులో మత పెద్దల ఆధ్వర్యంలో సమావేశం నిర్వహించి ఎన్నుకున్నారు. నూతన ముతవలిగా ఎన్నికైన సుభాన్‌మియా మాట్లాడుతూ.. తోటి ముస్లిం పెద్దలు, యువకులు తనను ఎన్నిక చేయడంపై హర్షం వ్యక్తం చేశారు. ముస్లింల సమస్యలను పరిష్కరించడంతో పాటు మసీదు అభివృద్ధికి బాధ్యతగా పనిచేస్తానని తెలిపారు. ఆయన్ను మత పెద్దలు దావూద్, చాంద్‌బాషా, అబ్దుల్‌బాషా, నబీ షా, ఖాజామొహిద్దీన్, ఫారుక్‌మియా తదితరులు కలిసి సన్మానించారు.

ప్రశాంతంగా బార్ కౌన్సిల్ ఎన్నికలు

ఎమ్మిగనూరు, న్యూస్‌టుడే: పట్టణంలో బార్ కౌన్సిల్ ఎన్నికలు శుక్రవారం ప్రశాంతంగా ముగిశాయి. ఈ సందర్భంగా కోర్టు ఆవరణలో ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రంలో న్యాయవాదులు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు.

ఓటు వేస్తున్న న్యాయవాది

పశువికంగా తరలిస్తున్నారు

■ కబేళాలకు గోవులు, కాడెద్దులు ■ చూసీ చూడనట్లు వ్యవహరిస్తున్న అధికారులు

☛ ఈ నెల 2న కంటైనర్‌లో 36 పశువులను అక్రమంగా తరలిస్తుండగా పత్తికొండ వద్ద విశ్వహిందూ పరిషత్ ఆధ్వర్యంలో పట్టుకొని పోలీసులకు అప్పగించారు.

☛ ఇటీవల కంటైనర్‌లో ఊపిరాడకుండా పశువులను లోడ్ చేసి తరలిస్తుండగా ఆళ్లగడ్డ ఎమ్మెల్యే భూమా అఖిల ప్రియ అడ్డుకున్న సంగతి తెలిసిందే.

ఎమ్మిగనూరు పశువుల సంత

ఎమ్మిగనూరు వ్యవసాయం, న్యూస్‌టుడే: జిల్లాలో పశు సంపద తరిగిపోతోంది. నిబంధనల మేరకు వయస్సు మీరిన పశువులను కబేళాలకు తరలించాల్సి ఉంది. అయితే కొందరు వ్యాపారులు ఆ పేరుతో కాడెద్దులు, ఆవులను పశువుల సంతలో కొని పలు ప్రాంతాలకు తరలిస్తున్నారు. పశు సంపద రక్షించాల్సిన అధికారులు చూసీచూడనట్లు వ్యవహరిస్తున్నారు. జిల్లాలో 5 లక్షల పశు సంపద ఉన్నట్లు అధికారులు చెబుతున్నారు. ఎమ్మిగనూరు పశువుల సంత జిల్లాలో పేరుగాంచింది. ప్రతి ఆదివారం జరిగే పశువుల సంతకు సుమారు 1000 నుంచి 1500 వరకు పశువులను రైతులు అమ్మేందుకు సంతకు తెస్తారు. జిల్లాతో పాటు సరిహద్దులోని అనంతపురం, కర్ణాటక, తెలంగాణ ప్రాంతాల నుంచి పశువులను విక్రయించడానికి తెస్తారు. మేలైన కాడెద్దులతో పాటు ఆవులు, పాడి గేదెలు సంతకు వస్తాయి.

మూగ వేదన

సంతకు కండ పుష్టి ఉన్న గోవులు, ఎద్దులను రైతులు అమ్మేందుకు తీసుకొస్తారు. నిబంధనల మేరకు వయసు మీరిన పశువులను కబేళాలకు తరలించాల్సి ఉంది. అయితే కండ పుష్టి ఉన్న కోడెలు, కాడెద్దులు, గోవులను వ్యాపారులు కొని కబేళాలకు తరలిస్తున్నారు. ఒక్కో డాంట్లో 35 నుంచి 40కి పైగా పశువులను కుక్కుతుండటంతో దారిలోనే కొన్ని పశువులు ఊపిరాడక ప్రాణాలు కోల్పోతున్నాయి.

అడ్డుకట్ట పడేదెన్నడు

ఎమ్మిగనూరు పశువుల సంతకు రెండు, మూడు కంటైనర్లు తీసుకొని వ్యాపారులు వస్తారు. సంతకు వచ్చిన ప్రదేశంలో కండపుష్టి ఉన్న పశువులను ఎంపిక చేసి కొంటారు. కొన్న పశువులను కేరళ, హైదరాబాద్, చిత్తూరు, తమిళనాడు వంటి ప్రాంతాలకు తరలిస్తారు. పశువులు రూ.50 వేల నుంచి రూ.లక్ష వరకు వ్యాపారులు కొంటారు. గోవులు కబేళాలకు తరలిపోతుండటంతో ఈ ప్రాంతంలో పశు సంపదపై ప్రభావం చూపుతోందని జంతు ప్రేమికులు పేర్కొంటున్నారు.

(c) eenadu

కర్నూలు

•కర్నూలు • పాణ్యం

విద్యార్థుల అభ్యున్నతే ప్రభుత్వ లక్ష్యం

లోకేశ్ చిత్రపటానికి క్షీరాభిషేకం చేస్తున్న డా.కేవీ సుబ్బారెడ్డి, కార్పొరేటర్ పద్మలతారెడ్డి, విద్యార్థులు

కల్లూరు గ్రామీణ, న్యూస్‌టుడే: విద్యార్థుల అభ్యున్నతికి ప్రభుత్వం కృషి చేస్తోందని డా. కేవీ సుబ్బారెడ్డి విద్యాసంస్థల అధినేత డా. కేవీ సుబ్బారెడ్డి, కార్పొరేటర్ పద్మలతారెడ్డి తెలిపారు. ఫీజు రీయింబర్స్‌మెంటు బకాయిలు విడుదల చేసిన సందర్భంగా మంత్రి నారా లోకేశ్ కృతజ్ఞతలు తెలుపుతూ దూపాడు సమీపంలోని డా. కేవీ సుబ్బారెడ్డి ఇంజినీరింగ్ కళాశాల ఆవరణలో ఆయన చిత్రపటానికి శుక్రవారం క్షీరాభిషేకం చేశారు. ఈ కార్యక్రమంలో అధ్యాపకులు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.

నేడు విద్యుత్తు సరఫరాలో అంతరాయం

వెంకటరమణ కాలనీ : నగరంలోని పలు ప్రాంతాల్లో శనివారం ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 2 వరకు విద్యుత్తు సరఫరాలో అంతరాయం ఉంటుందని కర్నూలు డివిజన్ ఈఈ శేషాద్రి ఒక ప్రకటనలో తెలిపారు. తీగలు, సబ్‌స్టేషన్ మరమ్మతుల నిమిత్తం డీ1, డీ2, రూరల్ సెక్షన్ పరిధిలోని కాలనీల్లో సరఫరాలో అంతరాయం ఏర్పడనున్నట్లు డీ1 సెక్షన్ డీఈఈ నాగప్రసాద్ చెప్పారు.

మేమున్నాం.. మీకు తోడుగా.. (10 AM TO 1 PM)
కర్నూలు : 80085 52632, కర్నూలు గ్రామీణం : 85010 05408, ఓర్వకల్లు : 63004 66875

?: జోహరాపురం సమీపం నుంచి ఇందిరమ్మ ఇళ్లకు వెళ్లే దారి అధ్వానంగా మారింది. సీసీ రహదారి నిర్మించాలి. - **రమేష్**, ?: వీకర్ సెక్షన్ కాలనీలో కాలువలు శుభ్రం చేయాలి. వ్యర్థాలు పెద్దఎత్తున పేరుకుపోయాయి. - **స్థానికులు** ✔: ఆయా ప్రాంతాల్లోని సమస్యలను పరిశీలించి పరిష్కరిస్తాం. - నగరపాలక అధికారులు

– న్యూస్‌టుడే, కర్నూలు నగరపాలకసంస్థ

మెరుగైన వసతులు కల్పించాలి

ఓర్వకల్లు, న్యూస్‌టుడే: మండలంలోని కాల్వబుగ్గ రామేశ్వరస్వామి ఆలయంలో మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల సందర్భంగా భక్తులకు మెరుగైన వసతులు కల్పించాలని కర్నూలు ఆర్డీవో సందీప్ కుమార్ పేర్కొన్నారు. కాల్వబుగ్గ ఆలయం వద్ద జరుగుతున్న ఏర్పాట్లను ఆయన శుక్రవారం పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ బ్రహ్మోత్సవాలకు హాజరయ్యే భక్తులు ఎలాంటి ఇబ్బందులు పడకుండా తగిన చర్యలు తీసుకోవాలని ఈవో మద్దిలేటికి సూచించారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ ఛైర్మన్ కాటసాని నారాయణ, ఓర్వకల్లు తహసీల్దారు విద్యాసాగర్, సిబ్బంది పాల్గొన్నారు.

వివరాలు తెలుసుకుంటున్న అధికారులు

మిర్చి బ్యాడిగ రకం క్వింటా గరిష్ఠ ధర రూ.32,229

కర్నూలు మార్కెట్, న్యూస్‌టుడే : కర్నూలు వ్యవసాయ మార్కెట్‌కు శుక్రవారం వివిధ పంట ఉత్పత్తులు వచ్చాయి. వేరుశనగకాయలు క్వింటా గరిష్ఠ ధర రూ. 9,500 పలికింది. ఆముదాలు రూ. 6,011, వాము గరిష్ఠ ధర రూ. 29,500, వాము పొట్టు రూ. 12,069, మొక్కజొన్న రూ. 1,713, కందులు రూ. 8,069, కందులు వడకలు రూ. 5,709, శనగలు రూ. 5,239, ఉల్లి రూ. 1,459గా ఉంది. మిర్చి బ్యాడిగ రకం క్వింటా గరిష్ఠ ధర రూ. 32,229, ఎండుమిర్చి దేవనూరు డీలక్స్ రూ. 27,786, మిర్చి-తేజ రూ. 24,329, మిర్చి-341 రూ. 24,219, మిర్చి-5 రకం రూ. 23,206, మినుములు రూ. 8,400, సజ్జలు రూ. 2,452కు వ్యాపారులు ఈ.నామ్ పద్ధతిలో కొనుగోలు చేశారు.

దీపాలు వెలగక.. వీధిరాత మారక

◆ చిమ్మచీకట్లో జనానికి నరకయాతన

పరిశీలన

కర్నూలు కలెక్టరేట్, న్యూస్‌టుడే : కర్నూలు నగర పరిధిలో సుమారు 8 లక్షల మంది నివసిస్తున్నారు. 1,000కుపైగా కాలనీలు ఉన్నాయి. నగరపాలక సంస్థ పరిధిలో ఏటా ఆస్తి, నీటి పన్నుల రూపంలో రూ. 90 కోట్లకుపైగా నిధులు సమకూరుతుంటాయి. కానీ చాలా ప్రాంతాల్లో ప్రజలకు సౌకర్యాలు కరవయ్యాయి. శివారు ప్రాంతాల్లో పరిస్థితి మరింత అధ్వానమే. రహదారులు, వీధి దీపాల ఏర్పాటు కానరావడం లేదు. కనీసం అధికారులు పట్టించుకున్న దాఖలాలు లేవు. వినతిపత్రాలు అందజేసినా బుట్టదాఖలవుతున్నాయి. నగరపాలక పరిధిలో ఏటా వీధి దీపాల ఏర్పాటు, మరమ్మతులు తదితరాలకు సుమారు రూ.3 కోట్ల వరకు వెచ్చిస్తున్నా ప్రయోజనం కానరావడం లేదు.

◆ గురురాఘవేంద్ర నగర్, గురుబ్రహ్మ నగర్, రాజీవ్ నగర్, బాబా బృందావన్ నగర్, వీకర్ సెక్షన్ కాలనీ, కల్లూరు ఎస్టేట్, ముజఫర్ నగర్, గోవర్ధన్ నగర్ తదితర ప్రాంతాల్లోని కొన్ని వీధుల్లో దీపాలకు మరమ్మతులు కరవయ్యాయి. నెల తరబడి వెలగకున్నా పట్టించుకోవడం లేదు.

◆ కిసాన్ ఘాట్ నుంచి హంద్రీనది మీదుగా ఆనంద్ థియేటర్ వైపు వెళ్లే ప్రధాన రహదారిలో సుమారు నాలుగైదు దీపాల వరకు వెలగడం లేదు.

◆ కొత్త బస్టాండు నుంచి బళ్లారి చౌరస్తా.. అక్కడినుంచి వై జంక్షన్ వరకు, వై జంక్షన్ నుంచి వీకర్ సెక్షన్ కాలనీకి వెళ్లే మార్గంలో, రేడియోస్టేషన్ మీదుగా పెద్దపాడుకు వెళ్లే బళ్లారి రోడ్డులో బజీలీస్ కాలనీ వరకు అక్కడక్కడ దీపాలు వెలగక స్థానికులు అవస్థలు పడుతున్నారు.

◆ నగరంలోని చాలా కాలనీల్లో ఇదే పరిస్థితి నెలకొంది. మరికొన్ని ప్రాంతాల్లో మాత్రం పట్టపగలే వెలుగుతున్నా నగరపాలక అధికారులు దృష్టి సారించడం లేదు.

బయటకు రాలేక..

వాసవీ నగర్, రాధానగర్ ప్రాంతంలో వారానికి రెండు, మూడు రోజులపాటు వీధులన్నీ చిమ్మచీకట్లో మగ్గుతుంటాయి. కొన్ని దీపాలు పాడైనా వాటి స్థానంలో కొత్తవి వేయడం లేదు. ఫలితంగా జనం చీకట్లోనే రాకపోకలు సాగించాల్సి వస్తోంది. దీనికి తోడు కుక్కల భయం ఎక్కువగా ఉండటంతో చాలామంది బయటకు వచ్చేందుకు హడలుతున్నారు.



ప్రమాదాలతో ఆందోళన

స్థానిక బళ్లారి రోడ్డు.. అమీలియో ఆస్పత్రి సమీపంలోని వై జంక్షన్ ప్రాంతంలో వారంలో రెండు సార్లయినా హైమాస్ట్ లైట్లు ఆరిపోతుంటాయి. పలు ప్రాంతాల్లో వీధి దీపాలకు మరమ్మతులు చేయకపోవడంతో బళ్లారి రోడ్డు నుంచి కర్నూలు వైపు, ఉల్చాల రోడ్డు నుంచి వై జంక్షన్ మీదుగా చౌరస్తాకు వెళ్లే వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు. ఒక్కోసారి ప్రమాదాలు జరుగుతున్నాయని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

పరీక్షలను పకడ్బందీగా నిర్వహించండి

కర్నూలు మార్కెట్, న్యూస్‌టుడే : పది, ఇంటర్మీడియట్ వార్షిక పరీక్షలను పకడ్బందీగా నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె. విజయానంద్ ఆదేశించారు. ఆయన శుక్రవారం అమరావతిలోని సచివాలయం వీడియో కాన్ఫరెన్సు ద్వారా సమీక్షించారు. అనంతరం జేసీ జిల్లా అధికారులతో సమీక్షించారు. ఇంటర్మీడియట్ పరీక్షలు పకడ్బందీగా జరిగేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. వివిధ ప్రభుత్వ శాఖలకు సంబంధించిన కార్యక్రమాలను సక్రమంగా అమలు చేయాలని.. ప్రజల్లో సానుకూల స్పందన వచ్చేలా చూడాలని పేర్కొన్నారు. ఈ వీడియో కాన్ఫరెన్సులో డీఈవో సుధాకర్, ఆర్ఐవో లాలప్ప తదితరులు పాల్గొన్నారు.

వీడియో కాన్ఫరెన్సులో పాల్గొన్న జేసీ నూరుల్ ఖమర్, డీఈవో, ఆర్ఐవో తదితరులు

అభివృద్ధి చూసి ఓర్వలేకే ఆరోపణలు

కర్నూలు కలెక్టరేట్, న్యూస్‌టుడే : కూటమి ప్రభుత్వ సారథ్యంలో జరుగుతున్న అభివృద్ధిని చూసి ఓర్వలేక వైకాపా నాయకులు అసత్య ఆరోపణలు చేస్తున్నారని రాష్ట్ర మాదిగ కార్పొరేషన్ డైరెక్టర్ ధరూర్ జేమ్స్ అన్నారు. ఆయన శుక్రవారం మాట్లాడుతూ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు చేస్తున్న అభివృద్ధిని చూడలేక విమర్శిస్తున్నారని అన్నారు.

మహిళల భద్రతపై అవగాహన

కర్నూలు నేరవిభాగం, న్యూస్‌టుడే : ఎస్పీ విక్రాంత్ పాటిల్ ఆదేశాల మేరకు జిల్లాలోని సీఐలు, ఎస్సైలు తమ తమ స్టేషన్ల పరిధిలోని గ్రామాల్లో శుక్రవారం అవగాహన సదస్సులు నిర్వహించారు. సమాజంలో మహిళలపై జరుగుతున్న నేరాలు.. వాటిని నిరోధించేందుకు తీసుకోవాల్సిన జాగ్రత్తలను వివరించారు. మహిళల భద్రతకు సంబంధించి అమలులో ఉన్న ప్రత్యేక చట్టాలను వివరించారు. ఆపద సమయంలో శక్తి యాప్, డయల్ 100, 112 సంప్రదించాలని పోలీసు అధికారులు సూచించారు. సైబర్ నేరాలపై అవగాహన కల్పించారు.

కంకర తేలి.. అవస్థలు మిగిలి

సంతోష్‌నగర్ మీదుగా విష్ణుటౌన్‌షిప్‌నకు వెళ్లే రహదారి అధ్వానంగా మారింది. అడుగడుగునా గుంతలు ఏర్పడ్డాయి. పలుచోట్ల కంకర తేలి ప్రమాదకరంగా ఉంది. రాకపోకలు సాగించే క్రమంలో వాహనచోదకులు ఇబ్బందులు పడుతున్నారు. ఈ నేపథ్యంలో నగరపాలక సంస్థ అధికారులు స్పందించి తగిన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది.

– న్యూస్‌టుడే, కల్లూరు గ్రామీణ

వ్యర్థాలు కదలక.. దుర్గంధం వదలక

నగరంలోని చల్లావారి వీధిలో కాలువలు పెద్దఎత్తున వ్యర్థాలతో నిండిపోయాయి. దీనికితోడు సకాలంలో తొలగించకపోవడంతో మురుగు ముందుకు కదలక భరించరాని దుర్గంధం వస్తోంది. ఫలితంగా జనం ఇబ్బందులు పడుతున్నారు. సంబంధిత శాఖ అధికారులు సమస్యపై దృష్టి సారించాలని స్థానికులు విన్నవిస్తున్నారు. – న్యూస్‌టుడే, కర్నూలు వ్యవసాయం

ఇరుకు మార్గం.. రాకపోకలకు కష్టం

కర్నూలు మండిబజారులో నిత్యం ట్రాఫిక్ సమస్యలు ఎదురవుతున్నాయి. ఇరుకైన రహదారులు కావడం.. దీనికి తోడు వాహనాలు పెద్దఎత్తున రాకపోకలు సాగిస్తుండటంతో జనం నరకయాతన అనుభవిస్తున్నారు. పెద్దపార్కు నుంచి వడ్డేగేరి, లాల్ మసీదు, మాసూంబాషా దర్గా, మండిబజార్ మీదుగా పూలబజార్‌కు వెళ్లేందుకు వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు. పోలీసు అధికారులు స్పందించి ట్రాఫిక్‌కు అంతరాయం లేకుండా చూడాలని పలువురు విన్నవిస్తున్నారు. – న్యూస్‌టుడే, కర్నూలు కలెక్టరేట్

నాణ్యతకు బీటలు.. అక్రమాలకు బాటలు

నగర పరిధిలో విష్ణుటౌన్‌షిప్ గురుకుల ఉర్దూ మైనార్టీ పాఠశాల సమీపంలో సీసీ రోడ్డు నిర్మాణం అధ్వానంగా ఉంది. రహదారి నిర్మించిన కొద్ది నెలలకే పగుళ్లివడం గమనార్హం. పనులు చేపట్టిన గుత్తేదారుడు నాణ్యతా ప్రమాణాలు పాటించకపోవడంతోనే ఈ పరిస్థితి ఏర్పడిందని స్థానికులు పేర్కొంటున్నారు.

– న్యూస్‌టుడే, కర్నూలు నగరపాలకసంస్థ

సంక్షిప్త సమాచారం

కర్నూలు నగరపాలకసంస్థ, న్యూస్‌టుడే : కర్నూలు నగరపాలక ఇంజినీరింగ్ విభాగంలో ఖాళీగా ఉన్న స్థానానికి ఏఈగా కె. విజయరాజు బదిలీపై రానున్నారు. ఈ మేరకు పబ్లిక్ హెల్త్, మున్సిపల్ ఇంజినీరింగ్ విభాగ శాఖ అధికారులు ఉత్తర్వులు జారీ చేశారు.

కర్నూలు బి.క్యాంపు, న్యూస్‌టుడే: పాత్రికేయులపై వేధింపులు ఆపాలని ఏపీడబ్ల్యూజేఎఫ్ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు బి. గోరంట్లప్ప, ప్రసాద్ తదితరులు కోరారు. కలెక్టరేట్ సమీపంలోని గాంధీ విగ్రహం వద్ద శుక్రవారం ధర్నా చేశారు.

కర్నూలు విద్య, న్యూస్‌టుడే: రోహిత్ వేముల చట్టాన్ని అమలు చేయాలని ఏఐఎస్ఏ రాష్ట్ర కార్యదర్శి నాగార్జున డిమాండ్ చేశారు. రాయలసీమ విశ్వవిద్యాలయం ఎదుట శుక్రవారం నిరసన వ్యక్తం చేశారు. ఆయన మాట్లాడుతూ యూజీసీ సమానత్వ నిబంధనలపై సుప్రీంకోర్టు విధించిన స్టేను ఎత్తేయాలని కోరారు.

కర్నూలు కలెక్టరేట్, న్యూస్‌టుడే : సి.క్యాంపు రైతుబజార్ ఆధ్వర్యంలో ఆటో ద్వారా సంచార రైతుబజార్‌ను ఎస్టేట్ ఆఫీసర్ కల్యాణి ప్రారంభించారు. బహుళ అంతస్తుల వద్ద తక్కువ ధరకు విక్రయించేలా ఏర్పాట్లు చేశారు.

కర్నూలు కలెక్టరేట్, న్యూస్‌టుడే : తూకాల్లో మోసాలకు పాల్పడితే చర్యలు తప్పవని మార్కెట్ కమిటీ కార్యదర్శి జయలక్ష్మి హెచ్చరించారు. పంట ఉత్పత్తులకు తూకాలు వేసే కార్యక్రమాన్ని ఆమె పరిశీలించారు.

కర్నూలు వైద్యాలయం, న్యూస్‌టుడే : కర్నూలు సర్వజన వైద్యశాలలో శుక్రవారం జరగాల్సిన డైట్ టెండరు ప్రక్రియను ఈనెల 18వ తేదీకి వాయిదా వేశారు.

యాత్రికులకు ఇబ్బందుల్లేకుండా చర్యలు

ప్రయాణికులతో మాట్లాడుతున్న ఈడీ రాఘవకుమార్

కర్నూలు బి. క్యాంపు, న్యూస్‌టుడే: మహా శివరాత్రి నేపథ్యంలో శ్రీశైలం క్షేత్రానికి వెళ్లే యాత్రికులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా అవసరమైన బస్సులు అందుబాటులో ఉంచాలని ప్రజా రవాణాధికారి శ్రీనివాసులును ఆర్టీసీ కడప జోన్-4 ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ రాఘవకుమార్ ఆదేశించారు. శుక్రవారం కర్నూలు బస్టాండ్‌లోని శ్రీశైలం ప్రత్యేక కేంద్రాన్ని పరిశీలించారు. పర్సనల్ ఆఫీసర్ రామకృష్ణ, కర్నూలు-1, 2 డిపో మేనేజర్లు సంధ్యారాణి, నాగభూపాల్, సహాయక మేనేజర్ దీప్తి సృజన తదితరులు పాల్గొన్నారు.

మహిళలకు సరోజినీ నాయుడు ఆదర్శం

కర్నూలు విద్య, న్యూస్‌టుడే : నేటి మహిళలకు సరోజినీ నాయుడు జీవితం ఆదర్శమని వైస్ ప్రిన్సిపల్ ప్రసాదరెడ్డి పేర్కొన్నారు. సిల్వర్ జూబ్లీ కళాశాలలోని ఆంగ్ల విభాగం, మహిళా సాధికారత విభాగం ఆధ్వర్యంలో సరోజినీ నాయుడు జయంతిని శుక్రవారం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో డీన్ ఆఫ్ అడ్మినిస్ట్రేటివ్ అక్తర్‌బాను, ఆంగ్ల విభాగం హెచ్‌వోడీ రాజశేఖర్ తదితరులు పాల్గొన్నారు.

నివాళి అర్పించిన అధ్యాపకులు, విద్యార్థినులు

ప్రతిభ చాటితేనే గుర్తింపు

కర్నూలు క్రీడలు, న్యూస్‌టుడే : సత్తెనపల్లిలో ఈనెల 14 నుంచి 15వ తేదీ వరకు జరిగే అంతర జిల్లాల సబ్ జూనియర్ షూటింగ్‌బాల్ పోటీల్లో పాల్గొనే జిల్లా క్రీడాకారులకు తెదేపా యువ నేత గౌతంరెడ్డి చేతుల మీదుగా శుక్రవారం క్రీడాదుస్తులు పంపిణీ చేశారు. ఆయన మాట్లాడుతూ జిల్లా క్రీడాకారులు రాష్ట్రస్థాయి పోటీల్లో రాణించి విజేతగా తిరిగి రావాలని కోరారు. క్రీడల్లో ప్రతిభ చాటితే గుర్తింపు లభిస్తుందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో షూటింగ్‌బాల్ సంఘం రాష్ట్ర కార్యదర్శి పరశురాముడు, సీనియర్ వ్యాయామ ఉపాధ్యాయులు కాశీనాథ్, మాధవీలత, మధుసూదన్, సుమంగళ తదితరులు పాల్గొన్నారు.

గ్రంథాలయాల అభివృద్ధికి కృషి

కర్నూలు విద్య, న్యూస్‌టుడే : జిల్లాలో గ్రంథాలయాల అభివృద్ధికి కృషి చేస్తున్నామని జిల్లా గ్రంథాలయ సంస్థ ఛైర్మన్ తుగ్గలి నాగేంద్ర పేర్కొన్నారు. నగరంలోని గ్రంథాలయ సంస్థలో కార్యదర్శి ప్రకాశ్ ఆధ్వర్యంలో శుక్రవారం సమావేశం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ కొత్త భవన నిర్మాణాలు, మరమ్మతులు, పుస్తకాల కొనుగోలు తదితరాలకు సంబంధించి రూ. 33.23 కోట్లతో ఆమోదించి ప్రభుత్వానికి నివేదించినట్లు చెప్పారు. నగరపాలక, పురపాలక, గ్రామ పంచాయతీల నుంచి 2026-27 సంవత్సరానికి రావాల్సిన పన్నుల వసూలుకు ప్రణాళిక రచించినట్లు తెలిపారు.

ఖాళీలను వెంటనే భర్తీ చేయాలి

కర్నూలు బి.క్యాంపు, న్యూస్‌టుడే: రాష్ట్ర వ్యాప్తంగా విశ్వవిద్యాలయాల్లో ఖాళీగా ఉన్న 3,480 ప్రొఫెసర్ పోస్టులను వెంటనే భర్తీ చేయాలని ఏఐఎస్ఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి షాబీర్‌బాషా రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు. పీజీ విద్యార్థులకు శాపంగా మారిన జీవో నంబరు 77ను తక్షణమే రద్దు చేయాలని కోరుతూ కలెక్టరేట్ వద్ద శుక్రవారం పుస్తకాలు చదువుతూ నిరసన తెలిపారు. ఏఐఎస్ఎఫ్ జిల్లా అధ్యక్షుడు డి.సోమన్న అధ్యక్షత వహించారు. ఆయన మాట్లాడుతూ ప్రభుత్వ విశ్వవిద్యాలయాల్లో నిధుల కొరత, సిబ్బంది లోటుతో విద్యార్థుల భవిష్యత్తు ఆందోళనకరంగా ఉందని వాపోయారు.

కలెక్టరేట్ వద్ద నిరసన తెలుపుతున్న ఏఐఎస్ఎఫ్ నేతలు

దారులపైనే కుప్పలు.. రైతులకు కన్నీళ్లు

● పట్టించుకోని అధికారులు

విపణిలో నేలపైనే దిగుబడులు పోసి అమ్ముకుంటున్న రైతులు

కర్నూలు మార్కెట్, న్యూస్‌టుడే : కర్నూలు వ్యవసాయ మార్కెట్‌కు శుక్రవారం పంట ఉత్పత్తులు పోటెత్తాయి. 1,861 లాట్ల సరకు యార్డుకు వచ్చింది. వాము, కందులు, వేరుసెనగ కాయలు, ఎండుమిర్చి తదితర 7,599 క్వింటాళ్ల పంట ఉత్పత్తులను రైతులు అమ్మకానికి తీసుకొచ్చారు. ఈనెల 10వ తేదీన 1,701 క్వింటాళ్లు, 11వ తేదీన 2,098 క్వింటాళ్ల వాము దిగుబడులు రాగా.. శుక్రవారం ఏకంగా 2,745 క్వింటాళ్ల వాము, 108 క్వింటాళ్ల వాము పొట్టు వచ్చింది. మిగిలిన దిగుబడులు సైతం తరలివచ్చాయి.

రాకపోకలు సాగించలేక..

● పంట ఉత్పత్తులతో విపణి కిక్కిరిసిపోతోంది. వాహనాలు సైతం రాకపోకలు సాగించలేని పరిస్థితి. షెడ్లలో స్థలాలు లేకపోవడంతో చివరికి రైతులు నేలపై దిగుబడులను కుప్పగా పోయాల్సిన పరిస్థితి నెలకొంది. రహదారులు సైతం దిగుబడులతో నిండిపోవడంతో వాహనాల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. చివరికి కొందరు వాహనదారులు దిగుబడులను తొక్కుకుంటూ వెళ్లారు. ఫలితంగా రైతులకు తీవ్ర నష్టం జరిగింది.

● మార్కెట్‌లో కందులు, వాము, వాము పొట్టు కొనుగోలు చేసిన వ్యాపారులు.. ఆ సరకును సకాలంలో మార్కెట్ బయటకు తరలించడం లేదు. మరోవైపు జంబోషెడ్డు కింద కందుల దిగుబడులు పేరుకుపోయాయి. వెయ్యి నుంచి 1,500 క్వింటాళ్లకు పైగా కొనుగోలు చేసిన సరకును వ్యాపారులు అలానే ఉంచేశారు. ఫలితంగా శుక్రవారం స్థల సమస్య ఏర్పడింది. కొందరు రైతులు సరకు విపణిలోకి తీసుకురాలేకపోయారు.

శుభ్రం చేస్తే ఒట్టు

కర్నూలు వ్యవసాయ మార్కెట్ శుభ్రతకు పెద్దఎత్తున నిధులు ఖర్చు చేస్తున్నారు. వ్యర్థాలను తొలగించేలా గుత్తేదారుడికి బాధ్యతలు అప్పగించారు. నిబంధనల ప్రకారం ఎప్పటికప్పుడు శుభ్రం చేయాల్సి ఉండగా పట్టించుకోవడం లేదు. మార్కెట్ శాఖ అధికారులు సైతం దృష్టి సారించడం లేదు. చివరికి చాలామంది రైతులు చెత్తాచెదారంలోనే పంట ఉత్పత్తులను కుప్పలుగా పోసుకొని అమ్ముకొని వెళ్తున్నారు.

పరిశోధన అంశాలపై పట్టు తప్పనిసరి

కర్నూలు విద్య, న్యూస్‌టుడే: చదువుతోపాటు పరిశోధన అంశాలపై పట్టు అవసరమని వీసీ వెంకట బసవరావు పేర్కొన్నారు. రాయలసీమ విశ్వవిద్యాలయంలోని సెనేట్ హాలులో శుక్రవారం జాతీయ సదస్సు నిర్వహించారు. వీసీ మాట్లాడుతూ ప్రభుత్వ సహకారంతో విశ్వవిద్యాలయాల్లో జాతీయ సదస్సులు నిర్వహించడం అభినందనీయమని చెప్పారు. ఎన్ఈపీ-2020ను అనుసరించి బోధన, పరిశోధనలు మరింత అభివృద్ధి చెందాలన్నారు. ఈ కార్యక్రమంలో భౌతికశాస్త్ర హెచ్‌వోడీ ప్రొఫెసర్ కృష్ణారెడ్డి, ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సైన్సెస్ ఆచార్యులు ప్రసాద్, రమేష్, వీరభద్రరావు, శ్రీధర్, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.

సదస్సులో పాల్గొన్న ప్రొఫెసర్లు, విద్యార్థులు

ఆరోగ్య కేంద్రాలకు నిధుల విడుదల

కర్నూలు నగరం, న్యూస్‌టుడే: జాతీయ ఆరోగ్య మిషన్ కింద కర్నూలు జిల్లాలో 76 ఆరోగ్య కేంద్రాలకు రూ. 5.69 కోట్లు విడుదలయ్యాయి. ఈ మేరకు కర్నూలు పీఆర్ సర్కిల్ కార్యాలయానికి శుక్రవారం ఆదేశాలందాయి. కర్నూలు డివిజన్‌కు రూ. 255 లక్షలు, ఆదోని డివిజన్‌కు రూ. 314 లక్షలు కేటాయించారు. ఆయుష్మాన్ భారత్ అభియాన్ కింద జిల్లాకు రూ. 1.33 కోట్లు విడుదలయ్యాయి.

సంజీవయ్య జయంతిని ఘనంగా నిర్వహిద్దాం

కర్నూలు కలెక్టరేట్, న్యూస్‌టుడే : రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా నిర్వహిస్తున్న తొలి దళిత ముఖ్యమంత్రి దామోదరం సంజీవయ్య జయంతి వేడుకలను విజయవంతం చేయాలని ఎస్సీ, ఎస్టీ సంఘాల ఐకాస నాయకులు పిలుపునిచ్చారు. కర్నూలు నగరంలోని నంద్యాల చెక్‌పోస్టు వద్ద శనివారం ఉదయం 10 గంటలకు వేడుకలను ఘనంగా నిర్వహించేందుకు అందరూ కలసిరావాలని నాయకులు రాధాకృష్ణమూర్తి, వెంకటేష్, శామ్యూల్ పేర్కొన్నారు. జయంతి వేడుకలకు సంబంధించిన కరపత్రాలను శుక్రవారం ఆవిష్కరించారు.

కర్నూలు సంక్షేమం, న్యూస్‌టుడే : దివంగత మాజీ ముఖ్యమంత్రి దామోదరం సంజీవయ్య జయంతి సభను విజయవంతం చేయాలని సాంఘిక సంక్షేమశాఖ సాధికారత అధికారిణి రాధిక శుక్రవారం తెలిపారు. దామోదరం సంజీవయ్య జయంతిని పురస్కరించుకుని కలెక్టరేట్ నుంచి నంద్యాల చెక్‌పోస్టు వద్ద నున్న దామోదరం సంజీవయ్య విగ్రహం వరకు శనివారం ఉదయం ర్యాలీ ఉంటుందని పేర్కొన్నారు.

నమో రూపాయ.. ఓంకార నాదాయ

☛ మహాశివరాత్రి ఉత్సవాలకు ఆలయాలు సిద్ధం

ఓర్వకల్లు, కర్నూలు నగరం, న్యూస్‌టుడే : ఓర్వకల్లు మండల పరిధిలోని కాల్వబుగ్గ రామేశ్వర స్వామి ఆలయంతోపాటు కర్నూలు నగర శివారు జగన్నాథగట్టుపై ఉన్న రూపాల సంగమేశ్వరస్వామి ఆలయాలు ఆధ్యాత్మిక వైభవాన్ని సంతరించుకున్నాయి. మహాశివరాత్రి సమీపిస్తున్న నేపథ్యంలో ఆలయాలు సుందరంగా ముస్తాబయ్యాయి. ఇప్పటికే విద్యుద్దీపాలతో తీర్చిదిద్దుతున్నారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా అవసరమైన ఏర్పాట్లు చేస్తున్నారు.

బుగ్గ రామేశ్వరుడి ప్రభ

ఓర్వకల్లు మండలం.. కాల్వబుగ్గలోని ఎర్రమల కొండల్లో వెలసిన పవిత్ర పుణ్య క్షేత్రమైన బుగ్గ రామేశ్వరస్వామి ఆలయం.. ఇల కైలాసంగా గుర్తింపు పొందింది. ఇక్కడ ఏటా వారం రోజులపాటు మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు వైభవంగా జరుగుతాయి. వేలాది మంది భక్తులు తరలివచ్చి స్వామి, అమ్మవార్లను దర్శించుకుంటుంటారు. ఆలయంలో బుగ్గ రామేశ్వరస్వామివారు పశ్చిమ ముఖమై దర్శనమిస్తుంటారు. స్వామివారి కింది నుంచి నీటి బుగ్గ ఉద్భవించడంతో బుగ్గ అని.. పరశురాముడు ప్రతిష్ఠించడంతో బుగ్గ రామేశ్వరస్వామి అని పేరు వచ్చింది. ఇక్కడ జంట నందులు ఉండటం విశేషం. అమ్మవారిని భ్రమరాంబాదేవిగా కొలుస్తారు.

బుగ్గరామేశ్వరస్వామి ఆలయం

నేటి నుంచి బ్రహ్మోత్సవాలు

మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు శనివారం నుంచి 19వ తేదీ వరకు జరుగుతాయి. 14న బుగ్గ రామేశ్వరస్వామి కాల్వ నుంచి కాల్వబుగ్గకు వరప్రయాణం, 15న అంకురార్పణ, ధ్వజారోహణం, స్వామి, అమ్మవార్ల కల్యాణోత్సవం, 16న సింహవాహన సేవ, నందివాహన సేవ, ప్రభోత్సవం, 17వ తేదీ సాయంత్రం 5 గంటలకు రథోత్సవం, 18న వసంతోత్సవం, 19న ఉత్సవమూర్తులు కాల్వ గ్రామానికి తిరుగు ప్రయాణం తదితర కార్యక్రమాలు ఉంటాయని అధికారులు తెలిపారు. ఉత్సవాలకు దాతలు పెద్దఎత్తున సహకారం అందిస్తున్నారని ఆలయ ఛైర్మన్ నారాయణ పేర్కొన్నారు. చిన్న, పెద్ద పుష్కరిణులకు బోర్ల ద్వారా నీటి సౌకర్యం కల్పించామని ఈవో మద్దిలేటి చెప్పారు.

రూపాల.. భక్తులు తరించేలా..

మహాశివరాత్రి ఉత్సవాలను పురస్కరించుకుని కర్నూలు జగన్నాథగట్టుపై వెలసిన ఉమా సహిత రూపాల సంగమేశ్వరస్వామి ఆలయం వద్ద విస్తృత ఏర్పాట్లు జరుగుతున్నాయి. మహా శివరాత్రి నేపథ్యంలో రూపాల సంగమేశ్వర ఆలయానికి భక్తులు పోటెత్తనున్నారు. 80 వేల మందికిపైగా వచ్చే అవకాశముందని అధికారులు అంచనా వేస్తున్నారు. ఈ నేపథ్యంలో బారికేడ్లు, క్యూలైన్లు సిద్ధం చేశారు. 15వ తేదీ మహాశివరాత్రి సందర్భంగా తెల్లవారు నుంచి రాత్రి వరకు ఉచిత దర్శనంతోపాటు రూ. 50, 100 దర్శన టికెట్లు అందుబాటులో ఉంచుతున్నారు.

◆ సామాన్య భక్తులకు అధిక ప్రాధాన్యమిచ్చేలా చర్యలు తీసుకుంటున్నామని.. వీఐపీలకు నిర్ణీత సమయంలో దర్శనం కల్పిస్తామని ఆలయ ఈవో గుర్రెడ్డి చెప్పారు.



రూపాల సంగమేశ్వర ఆలయం వద్ద క్యూలైన్ల ఏర్పాటు

క్రీడల్లో అందరూ రాణించాలి

పోటీలను ప్రారంభిస్తున్న మనోజ్‌కుమార్

కర్నూలు క్రీడలు, న్యూస్‌టుడే: రాష్ట్రస్థాయి పవర్‌లిఫ్టింగ్ పోటీల్లో జిల్లా క్రీడాకారులు ప్రతిభ చాటి పతకాలు సాధించాలని రెండో పట్టణ సీఐ నాగరాజు, రగ్బీ సంఘం రాష్ట్ర కార్యదర్శి రామాంజనేయులు, సంఘం జిల్లా అధ్యక్షుడు మనోజ్‌కుమార్ అన్నారు. స్థానిక డీఎస్ఏ స్టేడియంలో మూడో రాష్ట్రస్థాయి పోటీలను ఎస్‌జీఎఫ్ఐ ఆర్గనైజింగ్ కార్యదర్శి కృష్ణ, వేణుగోపాల్‌తో కలిసి శుక్రవారం ప్రారంభించారు. సంఘం రాష్ట్ర కార్యదర్శి గణేష్, జిల్లా కార్యదర్శి లోకేష్ తదితరులు పాల్గొన్నారు.

జీవోను వెంటనే రద్దు చేయాలి

కర్నూలు విద్య, న్యూస్‌టుడే: జీవో నంబరు 77ను వెంటనే రద్దు చేయాలని ఏఐఎస్ఎఫ్ జిల్లా సహాయ కార్యదర్శి శరత్ కుమార్ డిమాండ్ చేశారు. రాయలసీమ విశ్వవిద్యాలయం ముఖద్వారం వద్ద శుక్రవారం ధర్నా నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ విశ్వవిద్యాలయాల్లో ఖాళీగా ఉన్న వివిధ పోస్టులను భర్తీ చేయాలని కోరారు.

(c) eenadu

పెళ్లి సంబంధాల కోసం వెతుకుతున్నారా..

దేవాంగ కుల అవివాహితులకు సువర్ణావకాశం

నేడు రేపు దేవాంగ కుల అవివాహిత వధూవరులకు ఈనాడు పెళ్లిపందిరి ఉచిత ప్రొఫైల్ రిజిస్ట్రేషన్ కార్యక్రమం

తెలుగింటి వివాహ పరిచయాలకు ఆత్మీయ వేదిక అయిన 'ఈనాడు పెళ్లిపందిరి' దేవాంగ కుల అవివాహిత వధూవరులకు ఉచిత ప్రొఫైల్ రిజిస్ట్రేషన్ కార్యక్రమం నిర్వహిస్తోంది. వివాహం కోసం ఎదురుచూస్తున్న వధూవరులతో పాటు సంబంధిత కుటుంబీకులు నేడు (14, ఫిబ్రవరి 2026, శనివారం) రేపు (15 ఫిబ్రవరి 2026 ఆదివారం) ఉదయం 9 గం. నుంచి సాయంత్రం 5.30 గం. వరకు ఈ కార్యక్రమంలో పాల్గొని తమ ప్రొఫైల్‌ను ఉచితంగా రిజిస్టర్ చేసుకోవచ్చు.

మరిన్ని వివరాలకు
9154772006,
9154366099
ఫోన్ నెంబర్లను సంప్రదించవచ్చు.

✪ ఉచిత ప్రొఫైల్ రిజిస్ట్రేషన్ వాట్సప్ ద్వారా చేసుకోవచ్చు. అందుకు సంబంధించిన వధూవరుల బయోడేటా & ఫొటోలను పక్కన ఇచ్చిన నంబర్లకు వాట్సాప్‌లో పంపవచ్చు. క్యూఆర్ కోడ్ స్కాన్ చేసి వెబ్‌సైట్‌లో వివరాలు నమోదు చేసుకోవచ్చు.

ఇంటర్ హాల్‌టిక్కెట్లపై మార్కాపురం జిల్లా పేరు

ఒంగోలు నగరం, న్యూస్‌టుడే: ఇంటర్మీడియట్ పరీక్షల హాల్‌టిక్కెట్లపై మార్కాపురం జిల్లా వాసులకు పేరు మార్చి రాసివ్వాలని ప్రిన్సిపల్స్‌ను ఆదేశించినట్లు ఆర్ఐవో కె.ఆంజనేయులు తెలిపారు. ప్రస్తుతం అన్ని హాల్‌టిక్కెట్లపై ప్రకాశం జిల్లా అని ముద్రించి ఉందని, వాటిని ప్రిన్సిపల్స్ పరిశీలించి మార్కాపురం వాసులకు ఆ జిల్లా పేరు రాసి ఇవ్వాలని సూచించామన్నారు. ఆన్‌లైన్‌లో డౌన్‌లోడ్ చేసుకున్న వారు పేరు మార్చుకోపోయినా ఇబ్బంది లేదని పరీక్షలకు అనుమతిస్తామన్నారు. మార్కాపురం జిల్లా పరిధిలోని ప్రిన్సిపల్స్ ఆ జిల్లా పేరుతో రబ్బరు స్టాంపులు తయారు చేసుకోవాలని తెలియజేశామన్నారు. ఈ నెల 23వ తేదీ నుంచి మార్చి 24వ తేదీ వరకు పరీక్షలు జరుగుతాయన్నారు. మొత్తం 67 కేంద్రాల్లో ప్రథమ, ద్వితీయ సంవత్సర విద్యార్థులు 42759 మంది పరీక్షలు రాయనున్నారన్నారు. మొత్తం 20 ప్రభుత్వ, రెండు ఎయిడెడ్, 39 ప్రైవేటు, 4 సోషల్ వెల్ఫేర్, ఒక ట్రైబల్ వెల్ఫేర్, ఒక కేజీబీవీ విద్యాలయాల్లో పరీక్ష కేంద్రాలుగా ఎంపిక చేశామన్నారు. ప్రయోగ పరీక్షలు ఈ నెల 10వ తేదీతో ముగిశాయని ఆయన తెలిపారు.

ఈనాడు మార్కాపురం

శనివారం 14 ఫిబ్రవరి 2026

గజవాహనంపై నారాయణుడు

మహాశివరాత్రి ఉత్సవాల్లో భాగంగా ప్రసిద్ధ పుణ్యక్షేత్రం మిట్టపాలెం నారాయణస్వామి దేవస్థానంలో శుక్రవారం గజవాహనసేవ కనుల పండువగా జరిగింది. ఈ సందర్భంగా స్వామికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. గజవాహన పల్లకీసేవలో పెద్దసంఖ్యలో భక్తులు పాల్గొని భక్తిశ్రద్ధలతో పాల్గొని పూజలు నిర్వహించి మొక్కులు తీర్చుకున్నారు. ఉత్సవాల్లో భాగంగా ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు అలరించాయి. –న్యూస్‌టుడే, సీఎస్‌పురం

రెవెన్యూ నిర్లక్ష్యంపై గరం.. గరం!

- వైకాపా నేతలు ఆక్రమించిన భూములను స్వాధీనం చేసుకోలేదన్న కనిగిరి ఎమ్మెల్యే ఉగ్ర
- భూ సమస్యలపై అర్జీలు ఇస్తే చెత్తబుట్టలో వేశారన్న మార్కాపురం ఎమ్మెల్యే కందుల

'ఆక్రమణలో ఉన్న ప్రభుత్వ భూములను స్వాధీనం చేసుకోవాలన్నా పట్టడం లేదు.. రైతులు తమ సమస్యలు పరిష్కారం కోరుతూ వందలకొద్దీ అర్జీలు ఇస్తున్నా ఏమాత్రం పట్టించుకోకుండా చెత్తబుట్టలో వేస్తున్నారు. ఏమైనా అడిగితే సిబ్బంది కొరత అని చెప్పుకొస్తున్నారు.' రెవెన్యూ అధికార యంత్రాంగం నిర్లక్ష్యంపై వ్యక్తమవుతోన్న అసంతృప్తి ఇది. అని కనిగిరి, మార్కాపురం ఎమ్మెల్యేలు ముక్కు ఉగ్రనరసింహారెడ్డి, కందుల నారాయణరెడ్డి శాసనసభలో శుక్రవారం ప్రత్యేకంగా ప్రస్తావించడం చర్చనీయాంశంగా మారింది. అధికార పార్టీకి చెందిన ఇద్దరు ఎమ్మెల్యేలు తమ పరిధిలోని సమస్యలు సభావేదికగా లేవనెత్తడం నిద్రమత్తులో జోగుతున్న రెవెన్యూ అధికార యంత్రాంగాన్ని ఉలిక్కిపాటుకు గురి చేసింది. –ఈనాడు, ఒంగోలు, న్యూస్‌టుడే, కనిగిరి

కనిగిరి మండలం తుమ్మగుంట సమీపంలో ఆక్రమిత ప్రభుత్వ భూమిలో వేసిన విద్యుత్తు స్తంభాలు

గత వైకాపా ప్రభుత్వ హయాంలో కనిగిరి పట్టణ పరిధిలోనే 175 ఎకరాలకుపైగా భూములు ఆక్రమించి వెంచర్లు వేసి అమ్మేశారు. నాడు ప్రతిపక్ష నాయకుడిగా ఉన్న ప్రస్తుత ఎమ్మెల్యే ముక్కు ఉగ్రనరసింహారెడ్డి భూ ఆక్రమణలపై జిల్లా ఉన్నతాధికారులకు పలుమార్లు ఫిర్యాదులు చేసినా చర్యలు లేవు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన అనంతరం కదలిక వచ్చింది. కనిగిరి పట్టణాన్ని ఆనుకుని ఉన్న ఒంగోలు రోడ్డు, పామూరు రోడ్డు, గార్లపాడు రోడ్డు, కందుకూరు రోడ్డులో వైకాపా నాయకులు వెంచర్లు వేసి అమ్మేసిన భూములన్నింటినీ గుర్తించారు. వీటిలోని కొన్నిచోట్ల నిర్మాణాలు సైతం తొలగించారు. అధికారులు మాత్రం ఇప్పటి వరకు ఆ భూములను స్వాధీనం చేసుకోలేదు. రెవెన్యూ అధికార యంత్రాంగం దృష్టికి తీసుకెళ్లినా పట్టించుకోవడం లేదని ఎమ్మెల్యే ఉగ్రనరసింహారెడ్డి శాసనసభలో లేవనెత్తారు. అధికారులు ఆదివరకే సిబ్బంది లేదని చెప్పుకొస్తున్నారని, వెంటనే చర్యలు చేపట్టి భూములు స్వాధీనం చేసుకోవాలని కోరారు. ఆక్రమణల స్వాధీనంలో రెవెన్యూ విభాగం ఎందుకింత అలక్ష్యం వహిస్తుందనే చర్చ నడుస్తోంది. ఓ ఎమ్మెల్యే సభలో మాట్లాడే వరకు ఎందుకు మిన్నకుండిపోయారని వేలెత్తి చూపుతున్నారు. అక్రమార్కుల చేతుల్లో ఉన్న ప్రభుత్వ భూములను స్వాధీనం చేసుకుని పేదలకు ఇళ్ల స్థలాలు ఇవ్వాలని ప్రజలు కోరుతున్నారు.

రైతులను తిప్పుతున్నారు

గత వైకాపా ప్రభుత్వ హయాంలో మార్కాపురం నియోజకవర్గంలో లెక్కలేనని భూ ఆక్రమణలు జరిగాయని ఎమ్మెల్యే కందుల నారాయణరెడ్డి శాసనసభలో ప్రస్తావించారు. మార్కాపురంలో 14 మంది వీఆర్వోలు, ఒక తహసీల్దారు సస్పెండయ్యారని, 350 దస్త్రాలు మాయమయ్యాయని గుర్తుచేశారు. భూ ఆక్రమణలు, ఆక్రమణలపై రైతులు, ప్రజలు ఇప్పటికే అర్జీలు ఇస్తున్నా పరిష్కారం కావడం లేదని ఆరోపించారు. మార్కాపురం జిల్లా పరిధిలో 23 వేల అర్జీలు, 2,900 వరకు మార్కాపురం ప్రాంతం నుంచే వచ్చాయన్నారు. సంయుక్త కలెక్టర్ పరిధిలో 1,100 దస్త్రాలు వస్తే వంద వరకు పరిష్కరించి మిగతావి పరిష్కరించలేదన్నారు. కొంత మంది అధికారులతో రైతులకు చెడ్డ పేరు వస్తోందన్నారు. కొంత మంది రైతుల భూములు పక్క గ్రామంలో దేవాదాయశాఖ పరిధిలో ఉన్నట్లు చూపారని, వాటిని పరిష్కరించాలని అర్జీలు ఇస్తే చెత్తబుట్టలో వేశారన్నారు. ఒకరు తన పొలం అమ్ముకోలేక ఆత్మహత్య చేసుకున్నారన్నారు. రైతులు కార్యాలయాలు, తమ ఇళ్ల చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారని, సమస్యకు పరిష్కారం చూపాలని ఎమ్మెల్యే కోరడం రెవెన్యూ అధికార యంత్రాంగం నిర్లక్ష్యాన్ని వేలెత్తి చూపుతోంది.

కీలకమైన నాగార్జున సాగర్-శ్రీశైలం పులుల అభయారణ్యాన్ని పరిరక్షిస్తూనే ప్రజలు అడవుల్లో ప్రకృతిని ఆస్వాదించేవిధంగా పర్యాటకాన్ని ప్రోత్సహిస్తున్నట్లు అటవీశాఖ మార్కాపురం డిప్యూటీ డైరెక్టర్ మహ్మద్ అబ్దుల్ రవూఫ్ పేర్కొన్నారు. అభయారణ్యమైనందున సుప్రీంకోర్టు సూచనల మేరకు నిబంధనలు పాటించాల్సిందేనని, ఉన్నంతలో అడవికి ఎలాంటి విఘాతం కలగకుండా ఎకో టూరిజం వంటివి అమలు చేయాల్సి ఉంటుందన్నారు. రానున్న వేసవిని దృష్టిలో ఉంచుకుని అటవీ సంరక్షణకు ప్రణాళిక రూపొందించినట్లు పేర్కొన్నారు. ప్రస్తుతం పులుల గణన నేపథ్యంలో డిప్యూటీ డైరెక్టర్ 'ఈనాడు'తో ప్రత్యేకంగా మాట్లాడారు. –ఈనాడు, ఒంగోలు

పరిమితులతో పర్యాటకానికి ప్రోత్సాహం!

- వేసవిలో అటవీ ప్రాంతాల సంరక్షణకు పక్కా ప్రణాళిక
- 'ఈనాడు'తో డిప్యూటీ డైరెక్టర్ మహ్మద్ అబ్దుల్ రవూఫ్

పూర్తికావొచ్చిన పులుల గణన

మార్కాపురం డబ్ల్యూఎల్ఎం పరిధిలో పులుల గణన క్షేత్రస్థాయిలో పూర్తయింది. అటవీశాఖ సిబ్బంది సేకరించిన వివరాలు క్రోడీకరించి జాతీయ పులుల సంరక్షణ సంస్థ (ఎన్‌టీసీఏ)కు పంపిస్తాం. వారు విశ్లేషించి పులుల గణాంకాలు వెలువరిస్తారు. ఈ ప్రక్రియ జూన్, జులై నాటికి పూర్తయి పులుల లెక్క తేలుంది.

ఆహారం దొరకకే బయటకు..

పులులు తాము ఉన్న ఆవాసం నుంచి జనావాసాల్లోకొచ్చి పశువులపై దాడులకు దిగుతున్న విషయానికొస్తే వాటికి అడవిలో ఆహారం దొరకని పరిస్థితుల్లో బయటకొస్తున్నాయి. అభయారణ్యంలో వన్య ప్రాణుల సంరక్షణకు అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నాం. అవి ఉండే ఆవాసాల్లోకి మనం వెళ్లడమే కాకుండా పెద్దగా కేకలు వంటివి పెట్టడంతో అవి ఇబ్బందులు పడుతున్నాయి. కొంతమంది అకారణంగా నిప్పు పెట్టడం వంటివి చేయడంతో అవి భయాందోళనకు లోనవుతున్నాయి.

దోర్నాలలో అడ్వెంచర్ పార్క్

పర్యాటకాన్ని ప్రోత్సహించేందుకు దోర్నాలలో అడ్వెంచర్ పార్కును అభివృద్ధి చేస్తాం. తుమ్మలబయలులో ఎకో టూరిజం ప్రాజెక్టు నడుస్తోంది. అటవీ ప్రాంతంలో రిసార్ట్స్ వంటివి నిర్మించేందుకు అవకాశం లేనందున సమీప రెవెన్యూ గ్రామాల్లో నిర్మించాల్సి ఉంటుంది. ఇష్టకామేశ్వరి అమ్మవారి ఆలయం సున్నితమైన అభయారణ్యంలో ఉన్నందున నిబంధనల మేర మాత్రమే భక్తులను అనుమతిస్తాం. మూడేళ్ల నుంచి భక్తుల రద్దీ బాగా పెరిగిందని, ఆ మేరకు అదనంగా పంపేందుకు వీలుండదు.

వన్యప్రాణులకు నీళ్లు

వేసవిలో నల్లమల అటవీ ప్రాంతంలో అగ్నిప్రమాదాలతో నష్టం సంభవించకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకుంటాం. వన్యప్రాణుల దాహం తీర్చేందుకు తొట్టెల్లో నీరు అందుబాటులో ఉంచుతాం. అడవిలో అగ్నిప్రమాదం ఎక్కడ జరిగినా, ఉపగ్రహం ద్వారా సమాచారం వెంటనే తమతో పాటు అగ్నిమాపక సిబ్బందికి చేరుతుంది. అడవితో పాటు జంతువులను రక్షించేందుకు అన్ని విధాలా అప్రమత్తంగా ఉంటున్నాం.

పాకల పండగకు వేళాయె!

పాకల బీచ్ వద్ద ఏర్పాట్లు

- నేటి నుంచి రెండ్రోజులపాటు బీచ్ ఫెస్టివల్

సింగరాయకొండ మండలం పాకల సముద్ర తీరంలో రాష్ట్ర ప్రభుత్వం, పర్యాటకశాఖ, మారిటైం బోర్డు సంయుక్త ఆధ్వర్యంలో శని, ఆదివారాల్లో బీచ్ ఫెస్టివల్ నిర్వహించనున్నారు. ఈ మేరకు అధికారులు భారీ ఏర్పాట్లు చేశారు. సుమారు 15 ఎకరాల విస్తీర్ణంలో హెలీప్యాడ్ ఏర్పాటు చేశారు. సాంస్కృతిక కార్యక్రమాల నిర్వహణకు వేదిక నిర్మించారు. హెలీకాప్టర్, బోట్ రైడింగ్‌లు, బీచ్ కబడ్డీ, వాలీబాల్ పోటీలు నిర్వహించనున్నారు. సుమారు 50 రకాల వంటకాలతో ఫుడ్ కోర్టు ఏర్పాటు చేస్తున్నారు. జబర్దస్త్ నటులు సందడి చేయనున్నారు. ప్రముఖ యాంకర్లు సుమ, రవి వ్యాఖ్యాతలుగా వ్యవహరించనున్నారు. అతిథులకు విశ్రాంతి గదులు వంటి మౌలిక వసతులు కల్పించారు. చిన్నారులు, యువతీ యువకులు, మహిళలు ఆనందంగా గడిపేందుకు జెయింట్ వీల్, రంగుల రాట్నాలు వంటివి ఏర్పాటు చేశారు. బీచ్ ఫెస్టివల్‌ను శనివారం ఉదయం 9 గంటలకు మారిటైం బోర్డు ఛైర్మన్ దామచర్ల సత్య, కలెక్టర్ రాజాబాబు తదితరులు ప్రారంభించనున్నారు. ముఖ్య అతిథులుగా జిల్లా ఇన్‌ఛార్జి మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి, జిల్లా మంత్రులు బాల వీరాంజనేయస్వామి, గొట్టిపాటి రవికుమార్, ఎమ్మెల్యేలు దామచర్ల జనార్దన్, ఉగ్ర నరసింహారెడ్డి, ముత్తముల అశోక్‌రెడ్డి, కందుల నారాయణరెడ్డి, ఇంటూరి నాగేశ్వరరావు, విజయ్ కుమార్ తదితరులు తరలిరానున్నారు.

–న్యూస్‌టుడే, టంగుటూరు, సింగరాయకొండ గ్రామీణం

రైడ్ కోసం తీసుకొచ్చిన హెలీకాప్టర్

ఏర్పాట్లను పరిశీలిస్తున్న మారిటైం బోర్డు ఛైర్మన్ దామచర్ల సత్య, ఎస్పీ హర్షవర్ధన్‌రాజు, జేసీ కల్పనా కుమారి

భక్తుల భద్రతలో రాజీపడొద్దు

ఒంగోలు నేరవిభాగం, న్యూస్‌టుడే: మహాశివరాత్రి పర్వదినం నేపథ్యంలో భక్తుల భద్రత విషయంలో ఎక్కడా రాజీపడొద్దని, అన్ని ఆలయాల్లో పటిష్ఠ భద్రతాచర్యలు చేపట్టాలని ఎస్పీ వి.హర్షవర్ధన్‌రాజు అధికారులను ఆదేశించారు. డ్రోన్లు, సీసీ కెమెరాలతో అన్ని ప్రాంతాల్లో నిఘా ఏర్పాటు చేయాలని సూచించారు. ఒంగోలులోని జిల్లా పోలీసు కార్యాలయం నుంచి ఉమ్మడి ప్రకాశం పోలీసు అధికారులతో వీక్షణ సమావేశం నిర్వహించారు. పూజలు, జాతరల సమయాల్లో అప్రమత్తంగా వ్యవహరించాలన్నారు. భక్తుల రద్దీ అధికంగా ఉండే ఆలయాల వద్ద అదనపు సిబ్బందిని నియమించుకోవాలని సూచించారు. పొదిలి, త్రిపురాంతకం, భైరవకోన, మడనూరు ప్రాంతాలోని ప్రముఖ దేవాలయాల వద్ద అప్రమత్తంగా ఉండాలన్నారు. దోర్నాల - శ్రీశైలం ఘాట్‌రోడ్డులో ట్రాఫిక్ క్రమబద్ధీకరణపై దృష్టి సారించాలన్నారు. అనుమానాస్పద వ్యక్తుల కదలికలపై స్థానిక పోలీసులకు, డయల్-112 నంబర్లకు తెలపాలని సూచించారు. సమావేశంలో కనిగిరి డీఎస్పీ పి.సాయిఈశ్వర్‌యశ్వంత్, ఎస్‌బీ ఇన్‌స్పెక్టర్ శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు.

మాట్లాడుతున్న పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల, వేదికపై నాయకులు

'మోదీకి దత్తపుత్రుడిలా మారిన జగన్'

సింగరాయకొండ గ్రామీణం, తర్లుపాడు, న్యూస్‌టుడే: వైఎస్ఆర్ ఆశయాల నుంచి పుట్టిన ఉపాధిహామీ పథకాన్ని ప్రధాని మోదీ నిర్వీర్యం చేస్తుంటే వైకాపా అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి నోరు మెదపడం లేదని, మోదీకి దత్తపుత్రుడిలా మారారని పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల విమర్శించారు. ఉపాధిహామీ పథకం పరిరక్షణ పేరిట సింగరాయకొండ మండలం పాకల గ్రామంలో శుక్రవారం ఆమె రచ్చబండ కార్యక్రమం శుక్రవారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. 100 రోజులు పని కల్పించాలని ఉపాధిహామీ పథకం చట్టం చెబుతుంటే కూలీలకు 50 రోజులు కూడా చూపడం లేదని, నెలలతరబడి వేతనాలు సైతం చెల్లించడంలేదని ఆరోపించారు. ప్రధాని మోదీ ప్రతిపాదించిన వీబీజీ రామ్‌జీ రాష్ట్రానికి పెనుభారంగా మారనుందన్నారు. గత అయిదేళ్లలో 50 లక్షల జాబ్ కార్డులు తొలగించారని, ఫలితంగా రాష్ట్ర ప్రభుత్వానికి ఏడాదికి రూ.5 వేల కోట్ల భారం పడనుందని తెలిపారు. ఈ విషయమై ప్రశ్నించాల్సిన ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మౌనం వహించడం బాధాకరమన్నారు. ఉపాధిహామీ పథకాన్ని కేంద్రం పునరుద్ధరించే వరకు తమ పోరాటం ఆగదని ఆమె ప్రకటించారు. కాంగ్రెస్ పార్టీతోనే రాష్ట్రంలో సుస్థిర పాలన సాధ్యమని ఆమె పేర్కొన్నారు. తర్లుపాడు మండలం తుమ్మలచెరువులో జరిగిన రచ్చబండ కార్యక్రమంలో ఉపాధిహామీ పథకం క్షేత్రసహాయకుడు అవకతవకలకు పాల్పడుతున్నారని గ్రామస్థులు షర్మిల దృష్టికి తీసుకొచ్చారు. కార్యక్రమంలో రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఈదా సుధాకరరెడ్డి, జిల్లా అధ్యక్షుడు సైదా, ముస్లిం మైనార్టీ ఉప కార్యదర్శి షేక్ మహబూబ్ వలి, మండల అధ్యక్షుడు హుస్సేన్, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

నిర్లక్ష్యం గడ్డ కట్టింది!

కనిగిరి, వెలిగండ్ల మండలాల్లోని పలు ప్రాథమిక పాఠశాలల్లో గత ప్రభుత్వ హయాంలో చేపట్టిన నాడు - నేడు పనుల్లో భాగంగా మిగిలిన సిమెంటు బస్తాలు నిర్లక్ష్యంగా వదిలేయడంతో చాలాచోట్ల గడ్డకట్టి పనికిరాకుండా పోయాయి. వెలిగండ్ల మండలం రాళ్లపల్లి జనరల్ ప్రాథమిక పాఠశాలలో 100 బస్తాలు, చింతలపాలెం (ఎస్సీ) ప్రాథమిక పాఠశాలలో 30 వరకు బస్తాలు వదిలేశారు. ఈ విషయమై వెలిగండ్ల ఎంఈవో రామిరెడ్డి మాట్లాడుతూ పెద్దఎత్తున సిమెంటు బస్తాలు గడ్డ కట్టిపోయాయని, విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందుల్లేకుండా చూస్తామన్నారు. –న్యూస్‌టుడే, కనిగిరి

రాళ్లపల్లి, చింతలపాలెం ప్రాథమిక పాఠశాలల్లో గడ్డకట్టిన సిమెంటు బస్తాలు

మహాశివరాత్రికి త్రిపురాంతకం ముస్తాబు

- భక్తులకు ఏర్పాట్లు చేసిన అధికార యంత్రాంగం

న్యూస్‌టుడే, త్రిపురాంతకం గ్రామీణం

మహాశివరాత్రి సందర్భంగా త్రిపురాంతకం ముస్తాబైంది. ప్రధానంగా 15న మహాశివరాత్రి, 17న రథోత్సవాన్ని పురస్కరించుకుని త్రిపురాంతకేశ్వర స్వామి, బాలాత్రిపుర సుందరీదేవి ఆలయాలకు వచ్చే భక్తులకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. భక్తులకు శీఘ్ర దర్శనం కల్పించేందుకు చర్యలు చేపట్టారు. మెట్లెక్కి కొండపైకి చేరుకునే భక్తులకు ఉచితంగా శీఘ్ర దర్శనం లభించనుంది. తూర్పు, దక్షిణం మెట్ల మార్గాన నడిచి కొండకు చేరుకున్న భక్తులకు ఉచిత దర్శనమయ్యేలా చర్యలు చేపట్టారు. భక్తుల రాకపోకలకు ఆలయాలకు ఉత్తర దిశగా పడమర వైపు నుంచి నిర్మించిన ఘాట్‌రోడ్డును అందుబాటులోకి తీసుకొచ్చారు. భక్తులకు ఇబ్బందులు తలెత్తకుండా ఏటా మహాశివరాత్రికి ఆలయంలో మూలవిరాట్ వద్ద నిర్వహించే అభిషేకాలను ఈ సారి రద్దు చేసి ఆలయ ప్రాంగణంలోని దక్షిణామూర్తి వద్ద ఏర్పాటు చేశారు. ఆలయాల దర్శనానికి వచ్చే భక్తులకు చలువ పందిర్లు, క్యూలైన్లు ఏర్పాటు చేశారు. సాగర్ కాలువ వంతెన వద్ద పుణ్యస్నానాలు ఆచరించేందుకు అవసరమైన బ్యారికేడ్లు నిర్మించారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు. ఆలయాల ప్రాంగణంతో పాటు రహదారులపై విద్యుత్తు దీపాలు అమర్చడంతోపాటు పూర్తిస్థాయిలో పారిశుద్ధ్య పనులు చేపట్టారు. మహాశివరాత్రిని పురస్కరించుకుని భక్తుల సౌకర్యార్థం పూర్తిస్థాయిలో ఏర్పాట్లు చేసినట్లు ఆలయ ఈవో అనిల్‌కుమార్ తెలిపారు.

త్రిపురాంతకేశ్వరుడిని దర్శించుకునేందుకు తూర్పు మెట్ల మార్గంలో కొండకు చేరుకుంటున్న భక్తులు

సమస్యల పరిష్కారానికి ఎస్టీయూ ధర్నా

మార్కాపురం, న్యూస్‌టుడే: ప్రభుత్వం తక్షణమే ఉద్యోగ, ఉపాధ్యాయుల సమస్యలను పరిష్కరించాలని, నాలుగు పెండింగ్ డీఏలను ప్రకటించాలని ఎస్టీయూ రాష్ట్ర అధ్యక్ష, ఉపాధ్యక్షులు వెంగళ్‌రెడ్డి, కె.యర్రయ్యలు డిమాండు చేశారు. మార్కాపురం కలెక్టరేట్ ఎదుట శుక్రవారం ఎస్టీయూ ఆధ్వర్యంలో ఉద్యోగులు, ఉపాధ్యాయులతో కలిసి ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మెమో 57 మేరకు 2003 డీఎస్సీ ఉపాధ్యాయులకు పాత పింఛను విధానం అమలు చేయాలని, పూర్తిగా సీపీఎస్, జీపీఎస్ విధానాలను రద్దు చేసి పాత పింఛను విధానం వర్తింపజేయాలన్నారు. వెంటనే పీఆర్సీ కమిటీని నియమించాలని, 30 శాతం మధ్యంతర భృతి ప్రకటించాలన్నారు. దీర్ఘకాలిక ఆర్థిక బకాయిల చెల్లింపులకు రోడ్ మ్యాప్ ప్రకటించి వెంటనే బకాయిలను చెల్లించాలని డిమాండు చేశారు. ఉద్యోగ విరమణ చేసిన మరుసటి రోజునే పింఛను సౌలభ్యాలు అందించాలని కోరారు. అనంతరం సంయుక్త కలెక్టర్ పి.శ్రీనివాసులుకు వినతిపత్రం అందజేశారు. కార్యక్రమంలో మార్కాపురం జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు టి.కె.ఎస్.ప్రసాద్, ఆర్.దేశానాయక్, నాయకులు తదితరులు పాల్గొన్నారు.

ధర్నా నిర్వహిస్తున్న ఉద్యోగులు, ఉపాధ్యాయులు

పాలిసెట్‌కు అదనపు పరీక్ష కేంద్రాలు

ఒంగోలు నగరం, న్యూస్‌టుడే: పాలిటెక్నిక్ కోర్సుల్లో ప్రవేశాలకు రాష్ట్ర వ్యాప్తంగా ఏప్రిల్ 25వ తేదీన నిర్వహించే పాలిసెట్‌కు ఉమ్మడి ప్రకాశం జిల్లాలో అదనంగా మూడు పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నట్లు స్థానిక ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల ప్రిన్సిపల్ శ్రీనివాసరావు పేర్కొన్నారు. అద్దంకి, కందుకూరు ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలను కోఆర్డినేట్ సెంటర్లుగా నిర్ణయించారన్నారు. కనిగిరి, పొదిలి, చీరాలలో నూతన పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు.

శ్రీశైలం రహదారిలో ప్లాస్టిక్ వస్తువుల నిషేధం

పెద్దదోర్నాల, న్యూస్‌టుడే: మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు పురస్కరించుకుని శ్రీశైలం వెళ్లే భక్తులు ప్లాస్టిక్ సీసాలు, వస్తువులు తీసుకెళ్లకుండా అటవీ శాఖ కట్టడి చేసింది. పెద్దదోర్నాల చెక్‌పోస్టు వద్ద వాహనాలు తనిఖీ చేసి ప్లాస్టిక్ సీసాలు, సంచులు తదితర వాటిని స్వాధీనం చేసుకుని బయట పడేస్తున్నారు. నల్లమలలో వన్యప్రాణుల ఆరోగ్యం దృష్ట్యా సింగిల్ యూజ్ ప్లాస్టిక్ వస్తువులను తీసుకుని వెళ్లడం నిషేధించామని అటవీ అధికారులు తెలిపారు.

ఉద్యోగ మేళాలో పాల్గొన్న యువత

నైపుణ్యాలతోనే ఉద్యోగావకాశాలు

మార్కాపురం గ్రామీణం, న్యూస్‌టుడే: నైపుణ్యాలతోనే ఉద్యోగావకాశాలు దక్కుతాయని జిల్లా నైపుణ్యాభివృద్ధి అధికారి రవి తేజ పేర్కొన్నారు. జిల్లా కేంద్రం మార్కాపురం పట్టణంలోని జడ్పీ బాలికోన్నత పాఠశాలలో శుక్రవారం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ, ఉపాధి కల్పన కార్యాలయం సంయుక్త ఆధ్వర్యంలో ఉద్యోగ మేళా నిర్వహించారు. మేళాకు టాటా ఎలక్ట్రానిక్స్, యాక్సిస్ బ్యాంక్, హెటెరో ల్యాబ్స్, డీబీఎస్ బ్యాంకు తదితర 13 కంపెనీలకు చెందిన ప్రతినిధులు పాల్గొని ఉద్యోగార్థులకు మౌఖిక పరీక్షలు నిర్వహించారు. ఉద్యోగ ఎంపికలకు మొత్తం 312 మంది హాజరు కాగా, 186 మంది ప్రాథమికంగా ఉద్యోగాలకు ఎంపికైనట్లు జిల్లా నైపుణ్యాభివృద్ధి అధికారి రవితేజ తెలిపారు. కార్యక్రమంలో జిల్లా ఉపాధి కల్పన అధికారి ఇంద్రజాదేవి, ఉమ్మడి జిల్లాల ప్లేస్‌మెంట్ అధికారులు శ్రీనివాస్, నందన్‌బాబు, స్కిల్‌హబ్ కోఆర్డినేటరు ఫిరోజ్‌గాంధీ తదితరులు పాల్గొన్నారు.

కనిగిరి.. ఇరుకుగా మారి!

- ఆక్రమణలతో కుచించుకుపోతున్న రహదారులు
- పట్టణ వాసుల రాకపోకలకు తప్పని అవస్థలు

న్యూస్‌టుడే, కనిగిరి

జిల్లాలోని రెవెన్యూ డివిజన్ కేంద్రం కనిగిరి పురపాలక సంఘం పరిధిలోని ప్రధాన రహదారులు ఆక్రమణకు గురవుతున్నాయి. ప్రధానంగా పట్టణంలోని బొడ్డుచావిడి కూడలి, రామాలయం వీధి, ఉప్పురోడ్డు, తాగలగొంది. క్లబ్‌రోడ్డు, చెప్పులబజారు, పాతూరు, కొత్తపేట, ఇందిరా కాలనీ తదితర ప్రాంతాల్లోని రహదారులు ఆక్రమణలతో ఇరుకుగా మారిపోయాయి. ప్రధాన రహదారుల పక్కన నడక దారులు, అంచులను ఎవరికి వారు ఆక్రమించుకోవడంతో ప్రజలు నడిచేందుకు, వాహనాల రాకపోకలకు ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ఒంగోలు బస్టాండు తదితర ప్రాంతాల్లో దుకాణాదారులు ఏకంగా రహదారులపైనే వ్యాపారాలు కొనసాగిస్తుండడం గమనార్హం. కాస్మోపాలిటిన్ క్లబ్ రోడ్డు ఆక్రమణలతో సగానికిపైగా మూసుకుపోగా, మిగతా సగాన్ని ద్విచక్రవాహనాలతో నిండిపోతోంది. ఈ ప్రాంతంలో రాకపోకలు సాగించేందుకు పట్టణవాసులు నిత్యం అవస్థలు పడుతున్నారు. కొంతమంది వ్యాపారులు రహదారులు, వీధులను సైతం ఆక్రమించుకుని తమ దుకాణాల ముందు కూరగాయలు, పండ్ల వ్యాపారులకు అద్దెలకిచ్చి అక్రమ వసూళ్లకు పాల్పడుతున్నారు. తక్షణమే అధికారులు స్పందించి ఆక్రమణలు తొలగించాలని పట్టణవాసులు కోరుతున్నారు. ఈ విషయమై టీపీవో సువర్ణకుమార్ మాట్లాడుతూ వెంటనే పరిశీలించి ఆక్రమణలు తొలగిస్తామని, ప్రజలు, వాహనాల రాకపోకలకు ఎలాంటి ఇబ్బందుల్లేకుండా చర్యలు తీసుకుంటామన్నారు.

సగం మెట్లు, సగం ద్విచక్ర వాహనాలతో మూసుకుపోయిన కాస్మో పాలిటిన్ క్లబ్ రోడ్డు

(c) eenadu

ప్రసన్నాంజనేయునికి భూరి విరాళం

❖ కిరీటం నిమిత్తం రూ.1.06 కోట్లు సమకూర్చిన దాత

తల్లి సుధతో దాత సుధీర్, ప్రత్యూష దంపతులు

బహూకరించిన బంగారు బిస్కట్లు

సింగరకొండ (అద్దంకి), న్యూస్‌టుడే: ప్రసిద్ధ పుణ్యక్షేత్రం సింగరకొండ ప్రసన్నాంజనేయస్వామికి బంగారు కిరీటం సమకూర్చేందుకు ఓ దాత భూరి విరాళమిచ్చారు. బాపట్ల జిల్లా చీరాల కొత్తపేటకు చెందిన సాఫ్ట్‌వేర్ ఇంజినీరు ముప్పవరపు సుధీర్, ప్రత్యూష దంపతులు 600 గ్రాముల బరువున్న ఆరు బంగారు బిస్కట్లను శుక్రవారం సహాయ కమిషనర్ తిమ్మానాయుడుకు అందించారు. ఈ మేరకు ఆ బిస్కట్లను కిరీటం తయారుచేసే నిమిత్తం స్వర్ణకారుడు కాటూరి సుబ్బారావు మిత్రబృందానికి అందించారు. ఈ సందర్భంగా సహాయ కమిషనర్ మాట్లాడుతూ ప్రస్తుత మార్కెట్‌లో ఈ బంగారం విలువ రూ.96 లక్షలుండని, తయారీకి మరో రూ.10 లక్షలు అవుతుందన్నారు. ఈ మేరకు మొత్తం ఖర్చు రూ.1.06 కోట్లను దాత భరించనున్నారు. పాలకమండలి ఛైర్మన్ చుండూరి మురళీ సుదరంరావు, ట్రస్టీలు పద్మజ, నూతి లక్ష్మీప్రసాద్, సుబ్బారావు, నాగమ్మ తదితరులు పాల్గొన్నారు.

బీచ్ ఫెస్టివల్ విజయవంతానికి పిలుపు

మాట్లాడుతున్న దామచర్ల సత్యనారాయణ

ఒంగోలు గ్రామీణం, న్యూస్‌టుడే: మహాశివరాత్రిని పురస్కరించుకుని ఈ నెల 14, 15 తేదీల్లో నిర్వహించనున్న పాకల బీచ్ ఫెస్టివల్‌ను విజయవంతం చేయాలని రాష్ట్ర మారిటైం బోర్డు ఛైర్మన్ దామచర్ల సత్యనారాయణ కోరారు. స్థానిక నెల్లూరు బస్టాండ్‌లోని క్యాంపు కార్యాలయంలో శుక్రవారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. 14న ఉదయం ఎంపీ మాగుంట శ్రీనివాసులురెడ్డి ప్రారంభిస్తారని, 15న సముద్ర హారతి కార్యక్రమం నిర్వహించనున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో రాష్ట్ర మంత్రులు ఆనం రామనారాయణరెడ్డి, డోలా శ్రీబాల వీరాంజనేయస్వామి, గొట్టిపాటి రవికుమార్‌తోపాటు, ఉమ్మడి జిల్లాలోని ప్రజాప్రతినిధులు హాజరు కానున్నట్లు తెలిపారు. ప్రతి 50 కి.మీ.కు ఒక పోర్టు కట్టాలన్న ఆలోచనతో ప్రభుత్వం ఉందన్నారు. చినగంజాంలో పోర్టు, పాకలకు ఫిషింగ్ ల్యాండ్ కేంద్రం మంజూరు కానున్నట్లు వివరించారు. రామాయపట్నం పోర్టు 75 శాతం పనులు పూర్తికాగా, త్వరలోనే ప్రారంభించనున్నట్లు తెలిపారు. కొత్తపట్నం ఫిషింగ్ హార్బర్ నిర్మాణానికి మరో మూడు నెలల్లో రూ.350 కోట్లతో మారిటైం బోర్డు ద్వారా టెండర్లు పిలవనున్నట్లు వివరించారు.

కార్యక్రమంలో పాల్గొన్న అటవీ శాఖ సిబ్బంది

వన్యప్రాణులపై అవగాహన అవసరం

గిద్దలూరు పట్టణం, న్యూస్‌టుడే: నాగార్జునసాగర్ శ్రీశైలం టైగర్ రిజర్వు నంద్యాల ప్రాజెక్టు డైరెక్టర్ బి.విజయకుమార్ ఆధ్వర్యంలో అటవీశాఖ సిబ్బంది శుక్రవారం గిద్దలూరు నుంచి దిగువమెట్ట వరకు ర్యాలీ ఫర్ బిగ్ క్యాట్స్ కార్యక్రమం చేపట్టారు. ప్రాజెక్టు డైరెక్టర్ విజయకుమార్ మాట్లాడుతూ విద్యార్థులు వన్యప్రాణులపై అవగాహన పెంపొందించుకోవాలని సూచించారు. అనంతరం గిద్దలూరు సూర్య విద్యానికేతన్ పాఠశాలలో విద్యార్థులతో ప్రతిజ్ఞ చేయించారు. అంతర్జాతీయ బిగ్ క్యాట్ అలయన్స్ ఆధ్వర్యంలో 7 పెద్ద పిల్లుల సంరక్షణ నిర్వహిస్తున్నట్లు తెలియజేశారు. కార్యక్రమంలో గిద్దలూరు డిప్యూటీ డైరెక్టర్ నిషాకుమారి, సబ్ డీఎఫ్‌వోలు పాల్గొన్నారు.

కలశాలతో ర్యాలీలో పాల్గొన్న బ్రహ్మకుమారీలు, మహిళలు

బ్రహ్మకుమారీల శాంతి ర్యాలీ

పొదిలి: పొదిలిలో ప్రజాపిత బ్రహ్మకుమారి ఈశ్వరీయ విశ్వవిద్యాలయం ఆధ్వర్యంలో కలశాలతో శాంతి ర్యాలీ నిర్వహించారు. ప్రత్యేక వాహనంలో స్వామివారి ఉత్సవమూర్తులను అలంకరించారు. బ్రహ్మర్షి శివ జయంతి మహోత్సవం సందర్భంగా మహిళలు కలశాలతో చిన్నబస్టాండ్, పెద్దబస్టాండ్, మీదుగా సాయి కల్యాణ మండపం వద్ద ఉన్న ఈశ్వరీయ సమావేశ మందిరం వరకు ర్యాలీ కొనసాగింది. చిన్నారుల కోలాట ప్రదర్శన ఆకట్టుకుంది. అనంతరం అక్కడ ప్రత్యేక ఆధ్యాత్మిక కార్యక్రమాలు భక్తులు పాల్గొన్నారు.

బియ్యం దందాపై అధికారి ఆడియో వైరల్

కందుకూరు పట్టణం: రేషన్ బియ్యం అక్రమ వ్యాపారంలో ప్రజాప్రతినిధులకు నెలనెలా మామూళ్లు వెళ్తున్నట్లు పౌరసరఫరాల శాఖకు చెందిన ఓ అధికారి ఫోన్ సంభాషణ ఆడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. కందుకూరు నియోజకవర్గంలో రేషన్ బియ్యం దందా చేసే ఓ వ్యాపారితో పౌరసరఫరాల శాఖ అధికారి ఫోన్‌లో మాట్లాడారు. వారి మధ్య సాగిన సంభాషణ ఆడియో రూపంలో బయటకు వెల్లడైంది. రేషన్ బియ్యం వ్యాపారంలో ప్రజాప్రతినిధుల పాత్ర ఉందని, వారిని ఎదుర్కొనే సత్తా ఎవరికి లేదని వ్యాఖ్యానించారు. ఓ వ్యాపారి బస్తాకు రూ.250 చొప్పున వసూలు చేస్తే, నెలకు రూ.20లక్షలు పైగా చెల్లిస్తున్నట్లే... వేరే వాళ్లు వ్యాపారం చేస్తే ఎలా అని అన్నారు. నిన్ను వ్యాపారం చేసుకోనివ్వడం లేదని బాధపడొద్దు... వ్యాపారులందరూ అక్కడికి వెళ్లి మాట్లాడుకున్నారు, నువ్వు కూడా వెళ్లి మాట్లాడుకోవాలని సలహా ఇచ్చారు. ఫిర్యాదులొచ్చినా రైస్ మిల్లులపై దాడులు చేసే పరిస్థితిలో జిల్లా స్థాయి అధికారులు లేరని చెప్పారు.

లిఫ్ట్‌లో చిక్కుకున్న దంపతులు

స్టేషన్ మాస్టర్ దాసుతో మాట్లాడుతున్న కాకినాడకు చెందిన దంపతులు

మార్కాపురం, న్యూస్‌టుడే: మార్కాపురం రైల్వేస్టేషన్‌లోని ప్లాట్‌ఫామ్ రెండుపై ఉన్న లిఫ్ట్‌లో కాకినాడకు చెందిన దంపతులు చిక్కుకుపోయిన సంఘటన శుక్రవారం చోటు చేసుకుంది. మార్కాపురం ప్రభుత్వ రైల్వే హెడ్ కానిస్టేబుల్ హరిప్రసాద్‌రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం కాకినాడకు చెందిన దంపతులు ఇద్దరూ శ్రీశైలం వెళ్లి తిరుగు ప్రయాణంలో మార్కాపురం రైల్వే స్టేషన్‌కు చేరుకున్నారు. వీరు ప్రయాణించేందుకు రైలు రెండో ప్లాట్‌ఫామ్‌పైకి వస్తుండటంతో మొదటి ప్లాట్‌ఫామ్‌పై ఉన్న లిఫ్ట్‌లో ఎక్కారు. లిఫ్ట్ మధ్యలో మరమ్మతులకు గురైంది. 20 నిమిషాల పాటు ఆగిపోయింది. తోటి ప్రయాణికులు వెంటనే అప్రమత్తమై స్టేషన్ మాస్టర్ దాసుకు సమాచారం ఇవ్వడంతో ఆయన జీఆర్పీ పోలీసులకు సమాచారం అందజేశారు. అప్రమత్తమైన పోలీసులు మెకానిక్ సహాయంతో లిఫ్ట్‌ను తెరిపించి చిక్కుకుపోయిన దంపతులను రక్షించినట్లు చెప్పారు. మార్కాపురం రైల్వేస్టేషన్‌లో 15 రోజుల లోపల లిఫ్టులు మరమ్మతులకు గురైన ఘటనలు ఎదురైనా ఎవరూ పట్టించుకోవడంలేదని ప్రయాణికులు వాపోతున్నారు.

భక్తిప్రదం.. ముక్తిదాయకం

❖ శైవ క్షేత్రాల్లో మహాశివరాత్రికి ఏర్పాట్లు షురూ..

కనక సురభేశ్వర ఆలయంలో శివలింగం

న్యూస్‌టుడే, కంభం:

మహా శివరాత్రికి ఉమ్మడి ప్రకాశంలోని శైవ క్షేత్రాలు ముస్తాబవుతున్నాయి. అత్యంత పురాతనమైన, ఎంతో ప్రాశస్త్యం ఉన్న పలు శైవ క్షేత్రాలు మార్కాపురం, ఒంగోలు, గిద్దలూరు తదితర ప్రాంతాల్లో ఉన్నాయి. ఇతర ప్రాంతాల నుంచి వచ్చే భక్తుల కోసం తగిన ఏర్పాట్లు జరుగుతున్నాయి. శ్రీశైలానికి 'ముఖద్వారం'గా పేరొందిన త్రిపురాంతకం.. మార్కాపురం జిల్లాలోనే ఉంది. ఇక్కడ ఉత్సవాలు నిర్వహించేందుకు ఇటీవలే జేసీ సందర్శించి సూచనలు చేశారు.

పురాతన క్షేత్రం..

బేస్తవారపేట మండలం మోక్షగుండం గ్రామ సమీపంలోని ముక్తీశ్వర స్వామి ఆలయం ముక్తిని ప్రసాదించే క్షేత్రంగా ప్రసిద్ధికెక్కింది. ఇక్కడి శివలింగాన్ని వశిష్ఠమహర్షి ప్రతిష్ఠించినట్లు ప్రతీతి.

ముక్తీశ్వరాలయం

చేరుకోవడం ఇలా..

ఆలయం అనంతపురం - అమరావతి ప్రధాన రహదారికి సమీపంలో ఉంది. మోక్షగుండం గ్రామ బస్టాండ్‌లో దిగి నడిచి వెళ్లవచ్చు. గుంటూరు - గుంతకల్లు రైలు మార్గంలోని కంభం స్టేషన్‌లో దిగాలి. కడప, గిద్దలూరు వెళ్లే ఆర్టీసీ బస్సులు ఎక్కి మోక్షగుండం గ్రామం వద్ద దిగి ఆలయానికి చేరుకోవచ్చు.

◗ స్వయంభూ లింగం.. కనక సురభేశ్వరం కంభం మండలం తురిమెళ్ల గ్రామ సమీపంలోని కనక సరభేశ్వర ఆలయంలో శివలింగం స్వయంభూగా వెలిసినట్లు చెబుతారు. జమదగ్ని మహాముని ఆలయాన్ని నిర్మించినట్లు ప్రతీతి. శివరాత్రి పండగ సందర్భంగా ఈ నెల 15న స్వామివారికి అభిషేకం, 16న హోమాలు 17న నెమలి వాహన ఉత్సవం, పలు సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు ఆలయ కమిటీ సభ్యులు గోగులదిన్నె జయసింహారెడ్డి, వెంగళరెడ్డి తెలిపారు.

ఇలా వెళ్లొచ్చు..

ఈ ఆలయానికి గుంటూరు - గుంతకల్లు రైలు మార్గంలో కంభం, గిద్దలూరులో దిగవచ్చు. అక్కడి బస్టాండ్ల నుంచి తురిమెళ్ల చేరుకొని అక్కడి నుంచి ఆటోలు, పలు వాహనాల్లో వెళ్లవచ్చు. శివరాత్రి పండుగ సందర్భంగా గిద్దలూరు, కంభం నుంచి ప్రత్యేక బస్సులు నడుస్తాయి.

చిన్నకంభంలోనూ..

కంభం మండలం చిన్నకంభంలోని భద్రకాళి సమేత వీరభద్రస్వామి ఆలయం వద్ద శివరాత్రి పండగ సందర్భంగా స్వామివారికి విశేష పూజలు నిర్వహించనున్నట్లు ఆలయ కమిటీ సభ్యులు తెలిపారు. సుప్రభాత సేవ, అఖండ దీపం పలు సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు చెప్పారు. జేబీకే పురం సమీపంలోని ఆదిసిద్ధి భైరవేశ్వరాలయం, తురిమెళ్లలోని వీరభద్రస్వామి ఆలయాల్లోనూ ఉత్సవాలకు ఏర్పాట్లు చేస్తున్నారు.

రారండోయ్.. వేడుక చేద్దాం

సింగరాయకొండ గ్రామీణం, న్యూస్‌టుడే: పాకల బీచ్ ఫెస్టివల్‌ను వైభవంగా నిర్వహిద్దామని మారిటైం బోర్డు ఛైర్మన్ దామచర్ల సత్య ప్రజలకు పిలుపునిచ్చారు. తీరం వెంబడి చేస్తున్న ఏర్పాట్లను శుక్రవారం సాయంత్రం ఎస్పీ హర్షవర్ధన్‌రాజు, జేసీ కల్పనాకుమారితో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. శనివారం ఉదయం 9 గంటలకు వేడుకలు ప్రారంభమవుతాయన్నారు. నిర్దేశిత ప్రదేశాల్లో మాత్రమే సముద్రంలో స్నానాలు చేసేలా చర్యలు తీసుకోవాలని ఎస్పీ హర్షవర్ధన్‌రాజు సిబ్బందికి సూచించారు. తీర ప్రాంతం మొత్తాన్ని సీసీ, డ్రోన్ కెమెరాలతో పర్యవేక్షణ చేయనున్నట్లు చెప్పారు. ప్రజలు పోలీసు శాఖ సూచనలు పాటించాలని కోరారు. అత్యవసర సమయాల్లో 112, 100 నంబర్లకు సమాచారం అందించాలని విజ్ఞప్తి చేశారు. అనంతరం మంత్రి స్వామి, కనిగిరి ఎమ్మెల్యే ఉగ్రనరసింహారెడ్డి, కలెక్టర్ రాజాబాబుతో కార్యక్రమాల నిర్వహణపై చర్చించారు.

తిరుగు ప్రయాణం ఇలా..

తిరుగు ప్రయాణంలో పాకల నుంచి చెల్లెమ్మగారి పట్టపుపాలెం మీదుగా ఊళ్లపాలెం వచ్చి సింగరాయకొండ చేరుకోవాలి. ద్విచక్ర వాహనాలపై వచ్చే వారు పాకల ఆంజనేయస్వామి విగ్రహం నుంచి ఎడమ వైపు మార్గం ద్వారా వాహనాల పార్కింగ్ ప్రదేశానికి చేరుకోవాలి.

సందర్శకులకు పోలీసుల సూచనలు

◗ కావలి, కందుకూరు వైపు నుంచి వచ్చే పర్యాటకులు కలికవాయ సర్వీసు రోడ్డు నుంచి సింగరాయకొండకు చేరాలి. అక్కడి నుంచి రైల్వేగేటు, టీపీ నగర్ మీదుగా పాకల చేరుకోవాలి. ◗ ఒంగోలు వైపు నుంచి వచ్చే వారు టంగుటూరు టోల్‌ప్లాజా నుంచి సర్వీసు రోడ్డులో అండర్ పాస్ నుంచి టంగుటూరు పంచాయతీ కార్యాలయం, పురం సెంటరు, అంబేడ్కర్‌నగర్, రావివారిపాలెం మీదుగా పాకల బీచ్‌కు చేరుకోవాలి. ◗ కార్లు, బస్సుల్లో వచ్చే వారు బకింగ్‌హాం కాలువ పక్కనుంచి వాహనాల నిలుపుదల ప్రదేశానికి చేరుకోవాలి.

లేగ దూడల ప్రదర్శన

కొత్తపట్నం, న్యూస్‌టుడే: లింగ నిర్ధారిత వీర్యం ద్వారా పశువులకు 90 శాతం కచ్చితంతో ఆడదూడలు జన్మిస్తాయని జిల్లా పశుసంవర్ధక శాఖ అధికారి వెంకటేశ్వరరావు తెలిపారు. శుక్రవారం మండలంలోని ఈతముక్కల గ్రామంలో పశు వైద్యశాల వద్ద మేలుజాతి లేగ దూడల ప్రదర్శన నిర్వహించారు. దీనిని వెంకటేశ్వరరావు ప్రారంభించారు. అనంతరం ఏర్పాటు చేసిన రైతు సదస్సులో మాట్లాడుతూ.. పాడి పశువుల్లో ఈతల మధ్య వ్యవధి తగ్గించాలని సూచించారు.

ఉద్యాన పంటలతో అధిక ఆదాయం

మదనపల్లె పట్టణం, న్యూస్‌టుడే: రైతులు అధిక ఆదాయాన్నిచ్చే ఉద్యాన పంటలు సాగు వైపు మొగ్గు చూపాలని జిల్లా ఉద్యాన అధికారిణి సుభాషిణి అన్నారు. శుక్రవారం మదనపల్లెలోని ఓ ప్రైవేటు ఫంక్షన్ హాలులో 2026-27 సంవత్సరానికి సంబంధించి రాయలసీమ, ప్రకాశం జిల్లాల ప్రాజెక్టు కార్యాచరణపై నిర్వహించిన అవగాహన సదస్సులో ఆమె మాట్లాడారు. ప్రస్తుత ఉద్యాన పంటల విస్తీర్ణానికి అదనంగా అధిక స్థూల ఆదాయం వచ్చే ఉద్యాన పంటలైన మామిడి, డ్రాగన్, పూలు, దానిమ్మ, అరటి, బొప్పాయి, ఇతర తీగజాతి కూరగాయలు సాగు చేయాలని సూచించారు. రైతు సేవాకేంద్రంలోని సిబ్బంది వెదురు సాగు చేసే రైతులను ప్రోత్సహించాలన్నారు. అన్నమయ్య జిల్లాలో ప్రస్తుతం 68,952 హెక్టార్లలో ఉద్యాన పంటలు సాగవుతున్నాయని తెలిపారు. రాయలసీమ ప్రాజెక్టులో భాగంగా జిల్లా వ్యాప్తంగా 25 క్లస్టర్లను గుర్తించామన్నారు. 2026-27 సంవత్సరానికి జిల్లాలో 19,388 హెక్టార్లలో ఉద్యాన పంటల సాగుపై కార్యాచరణ ప్రణాళిక సిద్ధం చేశామని వివరించారు. రైతులను ఉద్యాన సమగ్రాభివృద్ధి మిషన్, రాష్ట్రీయ కృషి వికాస్ యోజన, కొబ్బరి అభివృద్ధి మండలి పథకాలతో ప్రోత్సహిస్తామన్నారు. ఉద్యానశాఖ అధికారులు ఈశ్వరప్రసాద్‌రెడ్డి, సంతోషి, వరప్రసాద్, భీమేశ్, మదనపల్లె, వాల్మీకిపురం, ములకలచెరువు, తంబళ్లపల్లె, పుంగనూరు, చౌడేపల్లె మండలాల రైతులు పాల్గొన్నారు.

దేవస్థానం ఛైర్మన్ వెంకట్రామయ్యతో మాట్లాడుతున్న డీఎస్పీ ఈశ్వర్ యశ్వంత్

నిర్మమహేశ్వర రథోత్సవం ఏర్పాట్ల పరిశీలన

పొదిలి, న్యూస్‌టుడే: పొదిలిలోని శ్రీ పార్వతీ సమేత నిర్మ మహేశ్వర స్వామి దేవాలయాన్ని శుక్రవారం కనిగిరి డీఎస్పీ సాయి ఈశ్వర్ యశ్వంత్ పరిశీలించారు. ముందుగా స్వామివారిని దర్శించుకున్నారు. అనంతరం ఈనెల 15, 16 తేదీల్లో మహాశివరాత్రి, రథోత్సవం సందర్భంగా ఏర్పాట్లను పరిశీలించారు. దేవస్థానం ఛైర్మన్ ఒగ్గు వెంకట్రామయ్యతో మాట్లాడారు. భక్తులు ఎంతమంది వస్తారు, వీఐపీలు ఎంతమంది రావచ్చు, క్యూలైన్లు తదితర విషయాలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం మీడియాతో మాట్లాడారు. రథోత్సవానికి సుమారు 30 వేల మంది భక్తులు వచ్చే అవకాశం ఉన్నందున అందుకు తగ్గట్లుగా పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు. భక్తులు కార్లు, ద్విచక్రవాహనాలను నిర్దేశిత ప్రాంతంలోనే పార్కింగ్ చేసుకోవాలన్నారు. రోడ్లపైన పెట్టడం వల్ల ఇతరులకు ఇబ్బంది కలుగుతుందన్నారు. భక్తులు ప్రశాంతంగా స్వామివారిని దర్శించుకునేలా ఏర్పాట్లు ఉండాలని సిబ్బందిని ఆదేశించారు. ఆయన వెంట సీఐ ఎం.రాజేష్‌కుమార్, ఎస్సై ఎస్.రాజేష్ ఉన్నారు.

మల్లన్న భక్తులకు సౌకర్యాల కల్పన

సౌకర్యాల ఏర్పాటుపై చర్చిస్తున్న సీఐ అజయ్‌కుమార్, డిప్యూటీ ఎంపీడీవో శివకోటేశ్వరరావు

పెద్దదోర్నాల, న్యూస్‌టుడే: మహాశివరాత్రి పురస్కరించుకుని శ్రీశైలంలో జరుగుతున్న బ్రహ్మోత్సవాలకు వెళ్లే, వచ్చే భక్తులకు మూడు రోజుల పాటు పూర్తిస్థాయిలో సౌకర్యాలు కల్పిస్తున్నట్లు సీఐ అజయ్ కుమార్, డిప్యూటీ ఎంపీడీవో శివకోటేశ్వరరావులు తెలిపారు. పెద్దదోర్నాల-శ్రీశైలం, పెద్దదోర్నాల-ఆత్మకూరు ఘాట్ రహదారుల్లో వాహనాల ట్రాఫిక్‌కు అంతరాయం కలగకుండా చర్యలు చేపడుతున్నట్లు సీఐ తెలిపారు. అందులో భాగంగా ఆ రెండు రహదారుల్లో ట్రాఫిక్‌కు అంతరాయం కలగకుండా ఉండేందుకు రెండు హైవే పెట్రోలింగ్ వాహనాలను ఏర్పాటు చేశామన్నారు. రహదారిలో నిలిచిపోయిన వాహనాలు పక్కకు తొలగించేందుకు వాహనాలు సిద్ధంగా ఉంచామన్నారు. చోదకులు అతివేగం, ఓవర్‌టేకింగ్ చేయకుండా వాహనాలు నడపాలన్నారు. నిబంధనలు అతిక్రమిస్తే కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. ❖ పెద్దదోర్నాలలో భక్తులకు తాగునీటి సౌకర్యం కల్పించేందుకు మూడు చలివేంద్రాలు ఏర్పాటు చేశామని డిప్యూటీ ఎంపీడీవో శివకోటేశ్వరరావు తెలిపారు. పార్కింగ్ ప్రదేశాల్లో భక్తులకు నీడనిచ్చేందుకు టెంట్లు, రాత్రి వేళ వెలుతురు కోసం విద్యుత్తు దీపాలు ఏర్పాటు చేశామన్నారు. తాత్కాలిక మరుగుదొడ్లు ఏర్పాటు, పారిశుద్ధ్యం పనులు చేపట్టామన్నారు.

ఎన్జీ రంగా విశ్వవిద్యాలయ ఉప కులపతిని కలిసిన కదిరి పార్థసారథి

సి.ఎస్.పురం, న్యూస్‌టుడే: ఆచార్య ఎన్జీరంగా వ్యవసాయ విశ్వవిద్యాలయ ఉప కులపతి డాక్టర్ శారదా జయలక్ష్మీదేవిని కదిరి బాబురావు వ్యవసాయ కళాశాల సెక్రటరీ, కరస్పాండెంట్ కదిరి పార్థసారథి గుంటూరులోని లాం ఆమె కార్యాలయంలో శుక్రవారం కలిశారు. ఆచార్య ఎన్జీరంగా వ్యవసాయ విద్యాలయంతో కదిరి బాబురావు వ్యవసాయ కళాశాల విద్యా సంబంధ అవగాహన ఒప్పందం పునరుద్ధరణ చేసుకున్నారు. కార్యక్రమంలో రిజిస్ట్రార్ ఎంపీ రమణ, మాజీ మంత్రి, అనంతపురం వ్యవసాయ కళాశాల కరస్పాండెంట్ పల్లె రఘునాథరెడ్డి, ఇతర వ్యవసాయ కళాశాలల ప్రతినిధులు పాల్గొన్నారు.

ప్రకాశం జిల్లాలో బ్రాయిలర్ ధరలు (కిలో 1కి రూ.లలో)

వెన్‌కాబ్: బ్రాయిలర్ ఫారం ధర - 120, రిటైల్ లైవ్ - 142, చికెన్ విత్ స్కిన్ - 206, చికెన్ స్కిన్‌లెస్- 234

హామీలు అమలు చేయాలని ఆందోళన

కలెక్టరేట్ వద్ద ధర్నా చేస్తున్న ఉపాధ్యాయులు

ఒంగోలు కలెక్టరేట్, న్యూస్‌టుడే: సార్వత్రిక ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలు అమలు చేయాలని కోరుతూ ఏపీ రాష్ట్రోపాధ్యాయ సంఘం ఆధ్వర్యంలో స్థానిక కలెక్టరేట్ వద్ద శుక్రవారం ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్టీయూ జిల్లా అధ్యక్షుడు ఎస్.వెంకటేశ్వర్లు మాట్లాడుతూ.. 12వ పీఆర్సీ నియామకం, 30 శాతం మధ్యంతర భృతి మంజూరు చేయాలని కోరారు. సీపీఎస్ విధానాన్ని రద్దు చేయడంతోపాటు, ఆర్థిక బకాయిల చెల్లింపు కోసం రోడ్ మ్యాప్ ప్రకటించాలని డిమాండు చేశారు. ఎస్టీయూ దశల వారీ ఉద్యమంలో భాగంగా ఈ నెల 25న చలో విజయవాడ కార్యక్రమం చేపట్టనున్నట్లు పేర్కొన్నారు. జిల్లా ప్రధాన కార్యదర్శి గవిని శివశంకర్ మాట్లాడుతూ... ఇన్ సర్వీసు ఉపాధ్యాయులకు టెట్ పరీక్ష నుంచి మినహాయించాలని కోరారు. ఉద్యోగ విరమణ పొందిన వారికి చెల్లించాల్సిన బకాయిలు తక్షణమే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సంఘం నాయకులు పి.కొండయ్య, సీహెచ్.ఆదినారాయణ, జి.వెంకటేశ్వర్లు, కె.వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు. అనంతరం డీఆర్వో ఓబులేసుకు వినతిపత్రం అందజేశారు.

ఫ్లోరోసిస్ వ్యాధిపై అవగాహన పెంచుకోవాలి

పొదిలి, న్యూస్‌టుడే: ఫ్లోరోసిస్ వ్యాధిపై ప్రజలు అవగాహన పెంచుకోవాలని జిల్లా ఫ్లోరోసిస్ సమన్వయకర్త డాక్టర్ అనిల్‌కుమార్ చెప్పారు. శుక్రవారం ఉప్పలపాడు జడ్పీ ఉన్నత పాఠశాలలో పీహెచ్‌సీ డీడీవో డా.సుగుణ కుమార్ ఆధ్వర్యంలో నిర్వహించిన అవగాహన సదస్సులో మాట్లాడారు. ఈ వ్యాధి సోకిన వారికి దంత, ఎముకల సంబంధిత సమస్యలు ఉంటాయన్నారు. ఎముకలు గుల్లబారి బలహీనంగా మారతారన్నారు. దీని నివారణకు కాల్షియం సంబంధిత ఆహార పదార్థాలు తీసుకోవాలన్నారు. ఫ్లోరోసిస్‌తో బాధపడేవారికి ప్రభుత్వం చికిత్స పరికరాలను ఉచితంగా ఇస్తుందని చెప్పారు. విద్యార్థులకు దంత పరీక్షలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సీహెచ్‌వో విజయలక్ష్మి, పీహెచ్ఎన్ సంపూర్ణ, ఏఎన్ఎం కుమారి, హెచ్ఎం వెంకటేశ్వర్లు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.

విద్యార్థులతో డా.అనిల్‌కుమార్, అధికారులు

దూసుకొచ్చిన మృత్యువు!

❖ రోడ్డు ప్రమాదంలో వ్యక్తి దుర్మరణం

మద్దిపాడు, న్యూస్‌టుడే: రోడ్డు ప్రమాదంలో ఓ వ్యక్తి మృతి చెందిన సంఘటన మద్దిపాడు పోలీస్‌స్టేషన్ పరిధిలో శుక్రవారం చోటుచేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం.. ఎన్టీఆర్ జిల్లా వీరులపాడు మండలం చట్టన్నవరం గ్రామానికి చెందిన మాతంగి వినోదరావు (55), కుటుంబ సభ్యులతో కలిసి అన్నమయ్య జిల్లా తిమ్మాపురం నుంచి తన అల్లుడి ఆటోలో స్వగ్రామానికి గురువారం సాయంత్రం బయలుదేరారు. శుక్రవారం ఉదయం మద్దిపాడు మండలం గుండ్లాపల్లి పారిశ్రామికవాడ వద్దకు చేరుకున్నారు. ఆటోలో ఎక్కువ సేపు కూర్చోవడం వల్ల కాళ్లు నొప్పిగా ఉన్నాయని దిగి కొంత దూరం రోడ్డుపై నడుస్తూ ఉండగా.. అదే సమయంలో ఒంగోలు నుంచి విజయవాడ వైపు అతివేగంగా వెళుతున్న లారీ ఆయనను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన వినోదరావును చికిత్స నిమిత్తం ఒంగోలు రిమ్స్‌కు తరలించారు. కొద్దిసేపటికే అక్కడ చికిత్స పొందుతూ మృతి చెందాడు. ఆయన భార్య రమాదేవి ఫిర్యాదు మేరకు ఎస్సై వెంకటసూర్య ప్రమాదానికి కారణమైన లారీతో పాటు డ్రైవర్‌ను అదుపులోకి తీసుకున్నారు. దీనిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు

అదుపు తప్పి ఆటో బోల్తా

❖ ఎనిమిది మంది కూలీలకు గాయాలు

అంబులెన్సులో క్షతగాత్రుల తరలింపు

చీమకుర్తి, న్యూస్‌టుడే: చీమకుర్తి-పిడతలపూడి రహదారిలో శుక్రవారం ఆటో బోల్తా పడిన ప్రమాదంలో పలువురు కూలీలు గాయపడ్డారు. చీమకుర్తి అంబేడ్కర్‌నగర్‌కు చెందిన నూతలపాటి అక్కమ్మ, శ్రీను, పాలేటి వేణు, మేరీలకు బలమైన దెబ్బలు తగలగా, మరో నలుగురు స్వల్ప గాయాలయ్యాయి. అందిన సమాచారం మేరకు.. అంబేడ్కర్ నగర్‌కు చెందిన కూలీలు ఆటోలో పొన్నలూరు మండలం ఉప్పలదిన్నె గ్రామానికి పచ్చాకు పనులకు వెళ్తున్నారు. గోనుగుంట చెరువు మలుపులో ఉన్న గుంతను తప్పించే క్రమంలో ఆటో బోల్తాపడింది. క్షతగాత్రులను ఒంగోలులోని ఆసుపత్రులకు తరలించారు. ప్రమాదంలో గాయాలపాలైన కూలీలను ఆదుకోవాలని కుల నిర్మూలన పోరాట సమితి రాష్ట్ర సహాయ కార్యదర్శి దుడ్డు వెంకట్రావు, వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కార్యదర్శి కంకణాల ఆంజనేయులు, ఎన్.వెంకటేశ్వర్లు తదితరులు డిమాండ్ చేశారు. క్షతగాత్రులను వారు పరామర్శించారు.

EENADU Classifieds

AGRI BUSINESS

సాయి ప్రాపర్టీస్ & ప్రాజెక్ట్స్ ఎర్రచందనం. 25 సెంట్స్, 9 లక్షలు. ప్రకాశం, నెల్లూరు, కడప, కర్నూలు, అనంతపురంలో కలదు. సంప్ర|| J. సతీష్‌బాబు.9703753121.

BUSINESS SERVICES

బంగారం బ్యాంకులలో / ఏ ఇతర ప్రైవేటు సంస్థలలో తాకట్టులో ఉన్నవి విడిపించి ఈ రోజు మార్కెట్ ధర ప్రకారం కొనబడును. (స్పాట్‌క్యాష్). Ph.81422 92071.

REAL ESTATE

FLAT FOR SALE

ఒంగోలు శ్రీరామచంద్రమిషన్ ఆశ్రమమువద్ద ఒక్కొక్క ఫ్లోర్ 2400SFT 3BHK ఇండిపెండెంట్ ఫ్లాట్స్ అమ్మకమునకు కలవు. రెడీటుఆక్యుపై. ✆ 91827 83079

FLAT FOR SALE
2 BHK, East Facing
4th Floor, Car Parking,
SANTHAPET, ONGOLE
beside Veterinary Hospital,
(Agrigold Fortune Sivani Apartment)
Price:36 lakhs
Ph:789 3339 129

HOUSE FOR SALE

House For Sale చీరాల కొత్తపేట RTC కాలనీలో 9 సెంట్ల విస్తీర్ణములో 2 అంతస్థుల డాబా ఇల్లు సౌత్ (ఈస్ట్ రోడ్) అమ్మకానికి కలదు. ✆ 9177644898, 7093321399.

PLOT FOR SALE

కర్నూల్‌రోడ్ SSN కాలేజీ ఎదురు కర్నూల్‌రోడ్ ఫేస్ వె||100x పొ||240, 334 గదుల స్థలం అమ్మబడును. 1గది 95,000/- సంప్ర: 88979 87799.

కర్నూల్‌రోడ్ SSNకాలేజీ ఎదురు కర్నూల్‌రోడ్‌ఫేస్ వె||104xపొ||215 కొలతలుగల తూర్పు మరియు, దక్షిణంరోడ్‌గల 311గదుల స్థలం అమ్మబడును. 1గది 1,25,000/- ✆ 88979 87799.

సింగరాయకొండ గంజివారి కళ్యాణ మండపం దగ్గర మెయిన్ రోడ్ ఫేసింగ్ కమర్షియల్ 3.3 సెంట్లు అమ్మకానికి కలదు. ✆ 99624 12363.

LEASE

తెలంగాణ, ఖమ్మంలో 3021 చ||గ||లు ట్విన్ థియేటర్/ కమర్షియల్ లీజుకు సం|| 9848531544. bit.ly/4rMldEv

TO LET

COMMERCIAL

ఒంగోలు EKB ప్రక్కన ZUDIO షోరూమ్‌ఎదురు 2000SFT బిల్డింగులో 2nd ఫ్లోర్ కమర్షియల్స్ అద్దెకు ఇవ్వబడును. ✆ 97409 03676

JOBS

Universal Bags, Ongole Looking for candidates with experience in Excel, Tally, Software Ledger Reports & Sales. Please Cont: ✆ 96762 11011

గమనిక

క్లాసిఫైడ్ ప్రకటనలకు ప్రతిస్పందించే ముందు తగినరీతిలో క్షుణ్ణంగా విచారించుకోవలసిందిగా పాఠకులకు సూచించడమైనది. ప్రకటనదారు చెబుతున్న లేదా చేసుకుంటున్న క్లెయిములతో ఈ వార్తా పత్రికకు ఏవిధమైన సంబంధం లేదు. ప్రకటనదారులు సరుకుల అమ్మకం లేదా అందించిన సేవల విషయంలో తప్పు, ప్రకటనల ద్వారా ప్రజల నుండి ఎట్టి డబ్బును వసూలు చేయరాదు. డబ్బును వసూలు చేసే ప్రకటనకర్తను బ్లాక్- లిస్టులో ఉంచే మరియు/ లేదా అతనిపై చట్టపరమైన చర్య తీసుకునే హక్కు యాజమాన్యానికి కలదు.

Lakshmi Spares Corporation Vijayawada. Authorised Dealer for Atlas Copco Air Compressors. Wanted:Service Engineers, Qul:B.Tech /Diploma, Location: Krishna, Guntur &Prakasam Districts. Note:Complete Field Work. Please send your Resumes to Mail Id: hr.lakshmispares@gmail.com ✆ 9032574443

NARAYANA ENGINEERING COLLEGES (AUTONOMOUS) : NELLORE | GUDUR
we are HIRING
Applications are invited from eligible candidates for the position of ASSISTANT PROFESSOR, PLACEMENT TRAINER in the following disciplines. Interested candidates may e-mail their resumes.
TRAINING & PLACEMENT
CORPORATE RELATIONS EXTERNAL
APTITUDE | REASONING | VERBAL
SOFT SKILLS
ENGLISH LANGUAGE LAB TRAINER
TECHNICAL TRAINER (C | JAVA | PYTHON DATA STRUCTURES | AI TOOLS | FULL STACK DATA BASE | AWS | BI TOOLS DIGITAL MARKETING TOOLS).
ENGINEERING
CSE (AIML, DATA SCIENCE) | ECE | CIVIL MECHANICAL | MATHS | ENGLISH CHEMISTRY | PHYSICS
GENERAL INFORMATION
• Qualifications and experience must be as per AICTE norms.
• Salary is not a constraint for deserving candidates.
• Industrial experience will be considered as an added advantage.
For Enquiries Contact - HR : 87903 50096
Mail your resume to: careers.nec@narayanagroup.com

విజయశ్రీ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ ఒంగోలులో పనిచేయుటకు అనుభవం ఉన్న స్త్రీ GNM-2, రిసెప్షనిస్ట్-2, ల్యాబ్‌టెక్నీషియన్-1, నైట్‌డ్యూటీ GNM Boys-2, కావలెను. ✆ 98498 78129, 63057 88609.

గుంటూరులోని రియల్ బూమ్ రియల్‌ఎస్టేట్ సర్వీసెస్ నందు పని చేయుటకు కంప్యూటర్ ఆపరేటర్స్ (50), టెలీకాలర్స్ (10), DDOలు (10) కావలెను. ✆ 78010 32689.

సరిపూడి సుజుకి ఒంగోలులో పని చేయుటకు స్పేర్స్ మేనేజర్ (స్పేర్స్ నందు అనుభవం) స్పేర్స్ అసిస్టెంట్స్ కావలెను. ✆ 7799960149, 7799960199,7799960279.

గుంటూరు మాస్టర్ మైండ్స్ కాలేజి నందు వార్డెన్స్ మరియు హాస్టల్ ఇన్‌ఛార్జ్‌గా పనిచేయుటకు పురుషులు కావలెను. జీతము 12000/-నుండి 15000/- వరకు ఇవ్వబడును (నాన్‌లోకల్ వారికి ఉచిత భోజనము, వసతి కల్పించబడును). విద్యార్హతలు: ఇంటర్ నుండి డిగ్రీ వరకు, వయస్సు:22 సం||రాలు నుండి 40 సం||రాలు ఉండవలెను. వివరాలకు సంప్ర| 92487 33371.

నలంద CBSE స్కూల్ గాయత్రినగర్ కావలి నందు పనిచేయుటకు ప్రైమరి తెలుగు, మ్యాథ్స్, హయ్యర్ మాథ్స్, సోషల్, సైన్స్, అకాడమిక్ కో-ఆర్డినేటర్ టీచర్స్ కావలెను. మంచి జీతం + నాన్ లోకల్స్‌కి ఉచిత భోజనం + వసతి కల్పించబడును. ✆ 62653 97498, 91210 24992

అర్హులైన అకౌంటెంట్ కావలెను. ఒంగోలులోని శ్రీమంజూనాథ హేచరీ (ALAS GROUP) ఆఫీసులో పనిచేయుటకు TALLY & GST తెలిసిన అకౌంటెంట్ (స్త్రీ/పు) కావలెను. అనుభవం లేనివారు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు. సం/- సెల్: 79979 97826

ఒంగోలులోని ప్రముఖ విద్యాసంస్థనందు పనిచేయుటకు PROలు కావలెను. Q:డిగ్రీ/పిజీ. జీతం: 20నుండి 25వేలు వరకు. సంప్ర ✆ 63995 52222.

త్రివేణి హోంకేర్‌లో వృద్ధులను/ పేషెంట్స్‌ని చూసుకొనుటకు వర్కర్స్/ నర్సులు కావలెను. ఫ్రీ వసతి, భోజనం.జీ: 18K to 20K. ✆96404 00073, 98485 71888.

ఒంగోలు LUCKY షాపింగ్ మాల్ ఎదురు గల JOCKEY షోరూమ్ నందు పనిచేయుటకు అనుభవం గల సేల్స్ బాయ్స్ కావలెను. సంప్ర: 99898 48485.

అధిక స్పందనలు పొందండి.
వాహనాల అమ్మకం, ఉద్యోగాల భర్తీ, ఇళ్లు, ప్లాట్లు, స్థలాలు అమ్మకాలు, కొనుగోళ్లు, ఇళ్లు, షాపు లు, ప్లాట్లు అద్దెకు మరియు అన్ని రకాల బిజినెస్ వ్యవహారాలు...
B/W 5 లైన్ల ప్రకటన రూ.275/- మాత్రమే
వివరాలకు..
97011 12824
ఒంగోలు
80087 09902
మార్కాపురం
80081 11050
మీ చిన్నారులకు పుట్టినరోజు శుభాకాంక్షలు ఈనాడు ద్వారా తెలపండి.
B&W : రూ. 500
Colour : రూ. 700
ప్రకటనలపై 5% GST వర్తించును

కనిగిరి

•కనిగిరి •గిద్దలూరు

వంద శాతం ఉత్తీర్ణతే లక్ష్యం

బేస్తవారపేట, న్యూస్‌టుడే: మండలంలోని పిటికాయగుళ్ల జడ్పీ ఉన్నత పాఠశాలను ఎంఈవో-1 మధుసూదన్‌రెడ్డి శుక్రవారం తనిఖీ చేశారు. ఈ సందర్భంగా పాఠశాలలో పదో తరగతి విద్యార్థులకు నిర్వహిస్తున్న వంద రోజుల కార్యాచరణ ప్రణాళిక అమలు తీరును పరిశీలించారు. విద్యార్థుల భౌతికశాస్త్ర పరీక్ష పుస్తకాలను పరిశీలించి ఉపాధ్యాయులకు సూచనలు చేశారు. అనంతరం ఉపాధ్యాయులతో సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. పరీక్షల్లో ప్రతి విద్యార్థి వందశాతం ఉత్తీర్ణత సాధించేలా కృషి చేయాలని సూచించారు. కార్యక్రమంలో గిరిజేరువుల్ల జడ్పీ ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయుడు కృష్ణారెడ్డి, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.

విద్యార్థులకు అల్పాహారాన్ని అందజేస్తున్న విశ్రాంత ఉపాధ్యాయుడు లక్ష్మీరెడ్డి

• కంభం: పదో తరగతి విద్యార్థులపై ప్రత్యేక శ్రద్ధ చూపాలని ఎంపీడీవో వీరభద్రాచారి అన్నారు. స్థానిక రంగరాజు ఎయిడెడ్ పాఠశాలను శుక్రవారం ఆయన తనిఖీ చేశారు. విద్యార్థుల సామర్థ్యాలను పరిశీలించారు. నూరు శాతం ఉత్తీర్ణత సాధించేలా కృషి చేయాలన్నారు. స్వర్ణ గ్రామాన్ని తనిఖీ చేశారు. ఎస్సీ బాలికల వసతి గృహంలో జరుగుతున్న నిర్మాణాలను పరిశీలించారు. కార్యక్రమంలో ఉపాధ్యాయులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

• బేస్తవారపేట: బేస్తవారపేటలోని స్థానిక జడ్పీ బాలుర ఉన్నత పాఠశాల పదో తరగతి విద్యార్థులకు మండలంలోని కొత్తకోట గ్రామానికి చెందిన విశ్రాంత ఉపాధ్యాయుడు బి.లక్ష్మీరెడ్డి అల్పాహారాన్ని అందజేశారు. వంద రోజుల కార్యాచరణ ప్రణాళికలో భాగంగా విద్యార్థులకు ప్రత్యేక తరగతులు నిర్వహిస్తున్న నేపథ్యంలో శుక్రవారం సాయంత్రం ఆయన సొంత నిధులు వెచ్చించి అల్పాహారాన్ని అందజేశారు. ఈ సందర్భంగా ఆయనకు పాఠశాల ప్రధానోపాధ్యాయిని శ్రీదేవి, ఉపాధ్యాయులు కృతజ్ఞతలు తెలిపారు.

సంస్కృతి సంప్రదాయాలపై అవగాహన

బేస్తవారపేట, న్యూస్‌టుడే: జాతీయ సమైక్యతను పెంపొందించేందుకు ఏక్ భారత్-శ్రేష్ఠ భారత్ కార్యక్రమం ఎంతగానో దోహదపడుతుందని ప్రధానోపాధ్యాయిని శ్రీదేవి అన్నారు. బేస్తవారపేటలోని స్థానిక జడ్పీ బాలుర ఉన్నత పాఠశాలలో అమలు చేస్తున్న ఏక భారత్-శ్రేష్ఠ భారత్ కార్యక్రమంలో భాగంగా శుక్రవారం ఆంధ్ర రాష్ట్రానికి జత చేయబడిన పంజాబ్ రాష్ట్ర భాష, సంస్కృతి, సంప్రదాయాలపై విద్యార్థులకు అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ... విద్యార్థులు ప్రతి రోజు పంజాబీ భాషలోని పదాలను నేర్చుతూ ఆ భాషా నైపుణ్యాలను అభివృద్ధి పరుస్తున్నారని తెలిపారు. అనంతరం విద్యార్థులు చేత పంజాబ్ రాష్ట్రానికి ఎంతో ప్రత్యేకమైన సంప్రదాయ వేషధారణలుపరిచయం చేసి దాని ప్రత్యేకతను వివరించారు. కార్యక్రమంలో ఉపాధ్యాయులు పాల్గొన్నారు.

పంజాబీ సంప్రదాయ వేషధారణలో విద్యార్థులు

స్వచ్ఛ సర్వేక్షణ్‌లో ప్రజలు భాగస్వాములు కావాలి

గిద్దలూరు పట్టణం, న్యూస్‌టుడే: పురపాలకాల్లో ప్రజలు స్వచ్ఛ సర్వేక్షణ్‌లో భాగస్వాములు కావాలని కమిషనర్ ఎ.వి.రమణబాబు పిలుపునిచ్చారు. ఆయన శుక్రవారం గిద్దలూరు పురపాలక సిబ్బందికి స్వచ్ఛ సర్వేక్షణ కార్యక్రమంపై నిర్వహించిన శిక్షణ కార్యక్రమంలో పాల్గొన్నారు. స్వచ్ఛ సర్వేక్షణ లక్ష్యాలు, అమలు విధానం, క్షేత్రస్థాయిలో వివరాలు ఎలా సేకరించాలో వివరించారు. కార్యక్రమంలో పురపాలక ఛైర్మన్ పాముల వెంకటసుబ్బయ్య, సచివాలయ సిబ్బంది పాల్గొన్నారు.

బీమా పథకాలు సద్వినియోగం చేసుకోండి

సి.ఎస్.పురం, న్యూస్‌టుడే: నిరుపేద కుటుంబాలకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేస్తున్న బీమా పథకాలు ఎంతో ఉపయుక్తమని సి.ఎస్.పురం కెనరా బ్యాంక్ చీఫ్ మేనేజర్ సంజయ్ అన్నారు. మండలంలోని రామాపురం గ్రామానికి చెందిన గుమ్మా గురవయ్య మృతిచెందడంతో ఆయన భార్య రత్తమ్మకు ప్రధానమంత్రి జీవన బీమా పథకం కింద రూ.2 లక్షల చెక్కును స్థానిక బ్యాంక్‌లో శుక్రవారం ఆయన అందజేశారు. కేంద్ర ప్రభుత్వం అందిస్తున్న సామాజిక భద్రతా పథకాలను అర్హులైన పేదలందరు సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు. కేవలం రూ.436 ప్రీమియం చెల్లిస్తే ఈ పథకం రూ.2 లక్షల బీమా నగదును చెల్లించడం జరుగుతుందని పేర్కొన్నారు. కార్యక్రమంలో సహాయ మేనేజర్ ప్రసాద్, లక్ష్మీకాంతమ్మ, కనిగిరి ఆర్థిక అక్షరాస్యత కౌన్సిలర్లు చిట్టిబాబు,సునీల్, బ్యాంక్ సిబ్బంది పాల్గొన్నారు.

రత్తమ్మకు చెక్కును అందజేస్తున్న కెనరా బ్యాంక్ చీఫ్ మేనేజర్ సంజయ్

పథకాలు నిరుపయోగం... ప్రజలకేదీ జల యోగం?

☛ తాగునీరందక గ్రామీణులకు తప్పని అవస్థలు

న్యూస్‌టుడే, బేస్తవారపేట

గ్రామీణులకు రక్షిత తాగునీరందించాలనే లక్ష్యంతో రూ.లక్షలు వెచ్చించి నిర్మించిన తాగునీటి పథకాలు పాలకులు, అధికారుల నిర్లక్ష్యంతో నిరుపయోగంగా దర్శనమిస్తున్నాయి. దీంతో పలు గ్రామాల్లో పథకాలు అందుబాటులోకి రాక ప్రజలు తాగునీటికి ఇబ్బందులు పడుతున్నారు. వేసవి సమీపిస్తున్న వేళ తాగునీటి పథకాలను వినియోగంలోకి తీసుకురావాలని ప్రజలు కోరుతున్నారు.

● సలకలవీడులో 8 ఏళ్ల కిందట రూ.18 లక్షలతో రక్షిత తాగునీటి పథకం నిర్మించారు. ఇప్పటివరకు అధికారులు అందుబాటులోకి తీసుకు రాలేదు. ట్యాంకుకు నీటిని సరఫరా చేసేందుకు రెండు బోర్లు వేసినా నీరు పడలేదనే సాకుతో కాంతరాలుగా వృథాగా వదిలేశారు. జలజీవన్ మిషన్ కింద గ్రామం ఎంపికైనప్పటికీ పనులు ప్రారంభించలేదు. పైపులైన్ నిర్మాణం పూర్తి చేయలేదు. దీంతో గత్యంతరం లేక గ్రామంలోని మినీ ట్యాంకుల నీటినే ప్రజలు తాగాల్సి వస్తోంది. పైపులైన్ నిర్మాణాలు పూర్తి చేసి ఓవర్‌హెడ్ ట్యాంకును అందుబాటులోకి తీసుకు రావాలని పలుమార్లు అధికారులను కోరినా ఫలితం లేకుండా పోయిందని, ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పందించి చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.

● సోమవారపేటలో తాగునీటి అవసరాలను తీర్చేందుకు సుమారు 9 ఏళ్ల కిందట రూ.20 లక్షలతో ఓవర్‌హెడ్ ట్యాంకును నిర్మించారు. నాసిరకంగా పనులు చేపట్టడంతో ట్యాంకు కారుతోంది. దీన్ని ప్రారంభించకుండానే నిర్మాణంతోపాటు మెట్లు, ట్యాంకుకు రక్షణ వలయం దెబ్బతింది. గ్రామాన్ని ఆనుకుని ఉన్న చీలిరాల కదుపులో నీరు సమృద్ధిగా ఉన్నా పథకాన్ని వినియోగంలోకి తీసుకురాలేదు. రెండు నెలల కిందట దానికి పైపు లైన్ కనెక్షన్ ఇచ్చి అందుబాటులోకి తెచ్చినప్పటికీ అధికారుల నిర్లక్ష్యం, పర్యవేక్షణ లోపం కారణంగా ట్యాంకును నేటికీ నీటితో నింపకుండా వదిలేయడంతో వినియోగంలోకి రాకుండా పోయిందని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

సలకలవీడులో నిరుపయోగంగా రక్షిత తాగునీటి పథకం

వినియోగంలోకి తీసుకొస్తాం...

సోమవారపేటలోని తాగునీటి పథకానికి జెబీవేల్ పైపులైన్ కనెక్షన్ ఇచ్చాం. నీటిని సైతం ఎక్కించి వినియోగంలోకి తీసుకొస్తాం. సలకలవీడు రక్షిత తాగునీటి పథకానికి బోరు, పైపులైన్ పనులు చేపట్టాల్సి ఉంది. పంచాయతీ నిధులతో నిర్మించాలని పనులను చేపట్టాలని సర్పంచికి సూచించాం. సమస్యను ఉన్నతాధికారులకు నివేదించి వారి ఆదేశాల మేరకు చర్యలు తీసుకుంటాం. -తావునాయక్, జేఈ, ఆర్‌డబ్ల్యూఎస్

రేపు ఎడ్ల బలప్రదర్శన పోటీలు

కంభం, న్యూస్‌టుడే: భద్రకాళీ సమేత వీరభద్రస్వామి కల్యాణోత్సవాన్ని పురస్కరించుకొని 15వ తేదీన మండలంలోని చిన్నకంభం గ్రామంలో రెండు పళ్ల విభాగం ఎడ్ల బల ప్రదర్శన పోటీలు నిర్వహించనున్నట్లు ఆలయ కమిటీ సభ్యులు శుక్రవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. పోటీల్లో గెలుపొందిన ఐదు జతల యజమానులకు మొదటి నుంచి అయిదు బహుమతులు వరుసగా రూ. 30 వేలు, రూ. 25 వేలు, రూ. 20 వేలు, రూ. 15 వేలు, రూ. 10 వేలు అందజేయనున్నట్లు కమిటీ సభ్యులు తెలిపారు.

మేమున్నాం.. మీకు తోడుగా..

(10 AM TO 1 PM)

కనిగిరి : 8008574114

గిద్దలూరు పట్టణం : 8008574135

మీ ప్రాంతంలో ఏ ప్రజా సమస్యనైనా పరిష్కరించే క్రమంలో 'ఈనాడు' మీకు తోడుగా ఉంటుంది. వివరాలను, చిత్రాలను వాట్సాప్ ద్వారా పంపవచ్చు. లేదా ఫోన్లో వివరించవచ్చు. వాటిని బాధ్యుల దృష్టికి తీసుకువెళ్లి పరిష్కారానికి కృషి చేస్తాం.

?:**అర్ధవీడు:** అర్ధవీడు ఎస్టీఆర్ కాలనీలో చిల్లచెట్లు పెరిగి అడవిని తలపిస్తోంది. రాత్రుళ్లలో విషపురుగులు సంచరిస్తున్నాయి. - రాజయ్య.

✓: పరిశీలించి చర్యలు తీసుకుంటాం. - ఎంపీడీవో, కాశీంపీరా.

?: వెలగపాడు గ్రామంలోని పెద్ద చావిడి సమీప కాలువలు వ్యర్థాలతో నిండిపోవడంతో దోమలు వ్యాప్తి చెందుతున్నాయి. - రమణయ్య.

✓: సిబ్బందిని ఏర్పాటు చేసి మురుగు గిస్తాం. - నరేష్, పంచాయతీ కార్యదర్శి.

?: **హనుమంతునిపాడు:** మండలంలోని వాలిచెర్ల - నందనవనం రహదారి అంచుల్లో చిల్లచెట్లు పెరిగిపోయి ఎదురెదురు వాహనాలు కనిపించక ప్రమాదాలు జరుగుతున్నాయి. సమస్యను పరిష్కరించగలరు. - పగడాల శ్రీరాములు, గ్రామస్థులు

✓: త్వరలో చర్యలు తీసుకుంటాం. - బ్రహ్మయ్య, పంచాయతీరాజ్ ఏఈ

?: **రాచర్ల:** మండలంలోని అక్కపల్లి గ్రామ సమీపంలో ప్రధాన రహదారిపై గుంతలు ఏర్పడ్డాయి. రాకపోకలకు ఇబ్బందికరంగా ఉంది. - శ్రీనివాసులు, వాహనదారుడు

✓:మరమ్మతులకు చర్యలు తీసుకుంటాం. - రాంబాబు, రహదారులు భవనాల శాఖ డీఈ, గిద్దలూరు

?:**కంభం:** అర్ధవీడు వెళ్లే రోడ్డు పక్కన వ్యర్థాలు పేరుకుపోయాయి. దీంతో ఆ ప్రాంతంలో అపరిశుభ్రత నెలకొంది. - రమేష్, వాహనదారుడు

✓: వ్యర్థాలను తొలగించేందుకు చర్యలు తీసుకుంటాం. - విజయలక్ష్మి, డిప్యూటీ ఎంపీడీవో, కంభం.

వెట్టి చాకిరీని ప్రోత్సహిస్తే జైలే

కొమరోలు గ్రామీణం, న్యూస్‌టుడే: వెట్టి చాకిరీ నిర్మూలన చట్టం ప్రకారం వెట్టిని ప్రోత్సహించిన వారికి 3 సంవత్సరాలు జైలు శిక్ష, రెండు వేలు జరిమానా విధించడం జరుగుతుందని ఎంఈవో కాపడి వెంకటేశ్వర్లు తెలిపారు. శుక్రవారం స్థానిక ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో రీడ్స్ స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో వెట్టిచాకిరీ నిర్మూలనపై సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా 1976లో వచ్చిన వెట్టి చాకిరీ నిర్మూలన చట్టం 50 సంవత్సరాలు పూర్తి అయినందున సందర్భంగా వారోత్సవాలను నిర్వహించారు. గోడపత్రికను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయులు శివనారాయణ, రీడ్స్ సంస్థ అధ్యక్షుడు కె.బాబ్జీ, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.

గోడపత్రికను ప్రదర్శిస్తున్న ఎంఈవో వెంకటేశ్వర్లు

సామాన్య భక్తులకే తొలి ప్రాధాన్యం

సి.ఎస్.పురం, న్యూస్‌టుడే: జిల్లాలో ప్రసిద్ధి గాంచిన పవిత్ర శైవ పుణ్యక్షేత్రం భైరవకోన, మిట్టపాలెం నారాయణస్వామి ఆలయాల్లో మహాశివరాత్రి పర్వదిన రోజున సామాన్య భక్తులకు అధిక ప్రాధాన్యం ఇస్తున్నట్లు ఈవోలు డి.వంశీకృష్ణారెడ్డి, ఎస్.నరసింహబాబు, ఆలయాల ఛైర్మన్లు ముప్పాళ్ల శ్యామ్‌సుందర్‌రాజు, కె.చిన్నఆది నారాయణలు ఒక ప్రకటనలో పేర్కొన్నారు. భైరవకోన, మిట్టపాలెం ఆలయాల్లో వీవీఐపీ దర్శనం రద్దు చేసినట్లు, వీఐపీ భక్తులు శివరాత్రి రోజున ఉదయం 5 గంటల నుంచి 9 గంటల లోపు దర్శనం చేసుకోవాలని సూచించారు. తదుపరి వచ్చిన వారు యథావిధిగా క్యూలైన్ ద్వారా స్వామిని దర్శించుకోవాలని తెలిపారు. సామాన్య భక్తుల ప్రయోజనాల దృష్ట్యా తీసుకున్న ఈ నిర్ణయానికి భక్తులందరూ సహకరించాలని కోరారు.

పౌష్టికాహారంతో రక్తహీనత దూరం

సి.ఎస్.పురం: విద్యార్థినులు, మహిళలు పౌష్టికాహారం తీసుకోవడం ద్వారా రక్తహీనతకు దూరంగా ఉండవచ్చని జన విజ్ఞాన వేదిక జిల్లా గౌరవ అధ్యక్షుడు డాక్టర్ టి.చెన్నకృష్ణ అన్నారు. స్థానిక కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయంలో ప్రపంచ రక్తహీనత దినోత్సవం సందర్భంగా శుక్రవారం అవగాహన సదస్సు నిర్వహించారు. ఐరన్, కాల్షియం కలిగిన ఆహారం తీసుకోవాలని చెప్పారు. ఆరోగ్య విషయాల గురించి విద్యార్థినుల సందేహాలను నివృత్తి చేశారు. జేవీవీ మండల కార్యదర్శి జె.వెంకటరావు పరీక్షల సమయంలో విద్యార్థులు ఆరోగ్యం పట్ల తీసుకోవాల్సిన జాగ్రత్తలు వివరించారు. కార్యక్రమంలో ప్రధానాచార్యులు షేక్ రేష్మ, జేవీవీ నాయకులు వి.మాలకొండారెడ్డి, శంకర్, ఉపాధ్యాయినులు పాల్గొన్నారు.

అవగాహన కల్పిస్తున్న జేవీవీ జిల్లా అధ్యక్షుడు చెన్నకృష్ణ

నేడు విద్యుత్తు సరఫరాకు అంతరాయం

కనిగిరి, న్యూస్‌టుడే: కనిగిరి పట్టణంలో శనివారం విద్యుత్తు ఉపకేంద్రం మరమ్మతుల కారణంగా ఉదయం 8 గంటల నుంచి 10 గంటల వరకు విద్యుత్తు సరఫరా నిలిపి వేస్తున్నట్లు విద్యుత్తు ఏఈఈ పవన్‌కుమార్ తెలిపారు. ఈ విషయాన్ని విద్యుత్తు వినియోగదార్లు గమనించి సహకరించాలని ఆయన కోరారు.

ఎండకు ఎండి... వానకు తడిసి...

బేస్తవారపేటలోని స్థానిక జడ్పీ బాలికల ఉన్నత పాఠశాలలో తగినంత స్థలం లేకపోవడంతో విద్యార్థినులు తమ సైకిళ్లను పాఠశాల ముందు ఉన్న రహదారిపై అడ్డుగా నిలుపుతున్నారు. దీంతో అటుగా రాకపోకలు సాగించేందుకు వాహనచోదకులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. వాటిపై పర్యవేక్షణ సైతం కరవైపోవడంతో గతంలో పలువురి విద్యార్థుల సైకిళ్లు అపహరణకు గురయ్యాయి. ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పందించి సమస్యను పరిష్కరించాలని విద్యార్థులు, తల్లిదండ్రులు కోరుతున్నారు. - **న్యూస్‌టుడే, బేస్తవారపేట**

నిరుపయోగంగా నీటి తొట్టె

పట్టణ పరిధిలోని వేంకటేశ్వర ఆలయ సమీపంలోని రైతు సేవా కేంద్రం వద్ద నిర్మించిన పశువుల తొట్టె నిరుపయోగంగా మారింది. నిత్యం ఈ రహదారిలో పశువులు మేతకు వెళ్తుంటాయి. దాంట్లో నీరు లేకపోవడంతో మూగజీవాల దాహార్తి తీరడంలేదు. తక్షణమే అధికారులు స్పందించి తొట్టెలో నీరు నింపాలని రైతులు కోరుతున్నారు. సిబ్బందిని పంపించి నీరు నింపేందుకు చర్యలు తీసుకుంటామని పంచాయతీ కార్యదర్శి ఆంజనేయులు తెలిపారు.

-న్యూస్‌టుడే, కంభం

మలుపులు ప్రమాదాలకు నిలయాలు

మండలంలోని నల్లగండ్ల - గొల్లపల్లి రహదారిలో హెచ్చరిక బోర్డులు లేకపోవటంతో ప్రమాదాలకు నిలయంగా మారింది. అక్కడ చిల్లచెట్లు పెరిగిపోయి మలుపులు ఉండటంతో ఎదురెదురు వచ్చే వాహనాలు కనిపించడంలేదు. దీంతో గతంలో పలు ప్రమాదాలు జరిగాయి. పంచాయతీ అధికారులకు ఎన్నిసార్లు చెప్పిన ఫలితం లేదని గొల్లపల్లి గ్రామస్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సంబంధిత అధికారులు స్పందించి ప్రమాద హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేయాలని గ్రామాల ప్రజలు కోరుతున్నారు. **-న్యూస్‌టుడే, హనుమంతునిపాడు**

ప్రహరీ లేక మందుబాబులకు అడ్డాగా

బేస్తవారపేటలోని స్థానిక జడ్పీ బాలుర ఉన్నత పాఠశాలకు ప్రహరీ లేకపోవడంతో రక్షణ కరవైంది. గత రెండేళ్ల కిందట రోడ్డు విస్తరణ పనుల్లో భాగంగా రహదారి నిర్మాణానికి అడ్డుగా ఉందనే సాకుతో గుత్తేదారు పాఠశాల ప్రహరీని తొలగించారు. దీంతో పాఠశాల ఆవరణలోకి పశువులు, పందులు, కుక్కలు సంచరిస్తూ అక్కడి పరిసరాలను అపరిశుభ్రం చేస్తున్నాయి. అదేవిధంగా రాత్రివేళ మందుబాబులకు అడ్డాగా మారుతోందని స్థానికులు వాపోతున్నారు. ఇప్పటికైనా సంబంధిత అధికారుల స్పందించి ప్రహరీని ఏర్పాటు చేయాలని ప్రజలు కోరుతున్నారు. **-న్యూస్‌టుడే, బేస్తవారపేట**

పశుగ్రాసానికి తీవ్ర కొరత

కనిగిరి, న్యూస్‌టుడే: అరకొర వర్షాల వల్ల ఈ ఏడాది పశుపోషకులకు గ్రాసం కొరత ఏర్పడింది. కనిగిరి వ్యవసాయ సబ్ డివిజన్‌లో ప్రతి ఏడాది బోర్లు, బావులు, చెరువుల క్రింద వరి కొంతమేర సాగు చేసేవారు. కాని ఈ ఏడాది అంతగా అనుకూలించక పోవడంతో తక్కువ సాగు చేశారు. దీంతో పశుగ్రాసానికి డిమాండ్ ఏర్పడింది. నెల్లూరు, గుంటూరు, అద్దంకి, దర్శి ప్రాంతల నుంచి కొనుగోలు చేయాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయి. దీంతో పాటు వరి మనుషులు కాకుండా యంత్రాల సాయంతో కోతలు కోస్తుండటంతో ఎండుగడ్డి మరింత కొరత ఏర్పడిందని ఈ ఏడాది పాడి రైతులకు కష్టాలు తప్పవని అంటున్నారు.

నెల్లూరు ప్రాంతం నుంచి తీసుకొస్తున్న వరి గడ్డి

జీతాల పెంపుపై 108 ఉద్యోగుల హర్షం

కొమరోలు గ్రామీణం, న్యూస్‌టుడే: అంబులెన్స్ ఉద్యోగుల జీతాల పెంపు పట్ల కొమరోలు 108 ఉద్యోగులు శుక్రవారం థాంక్యూ సీఎం సార్ అంటూ ధన్యవాదాలు తెలిపారు. అంబులెన్సుల్లో విధులు నిర్వహిస్తున్న పైలెట్లు, ఈఎంటీలకు ఈ నెల నుంచి రూ.2వేలు పెంపుదల చేశారు. అయిదు, పది సంవత్సరాలు పూర్తి చేసుకున్న ఉద్యోగులకు ఆటోమేటిక్ శ్లాబ్ పెంపుదల చేయడం పట్ల ఉద్యోగులకు మరింత వెసులుబాటు కలుగుతుందని వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఈఎంటీలు గురవయ్య, వెంకటరెడ్డి, పైలెట్లు రసూల్, రంగస్వామిలు పాల్గొన్నారు. ● **పీసీపల్లి:** రాష్ట్రంలోని 108 అంబులెన్స్ సర్వీసుల్లో పనిచేస్తున్న కాంట్రాక్ట్ ఉద్యోగుల పట్ల సానుకూల నిర్ణయం తీసుకున్న ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకు పీసీపల్లి 108 ఉద్యోగులు శుక్రవారం కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో సిబ్బంది హరినారాయణ, రసూల్, మాలకొండయ్య, మహేష్ తదితరులు పాల్గొన్నారు. ● **అర్ధవీడు:** అత్యవసర వాహన సిబ్బంది జీతాల పెంపుపై హర్షం వ్యక్తం చేశారు. అర్ధవీడు 108 సిబ్బంది శివ, జిలాని, భాస్కర్ తదితరులు స్థానిక పీహెచ్‌సీ వద్ద శుక్రవారం సీఎం చంద్రబాబు చిత్రానికి క్షీరాభిషేకం చేశారు. అనంతరం ప్లకార్డులతో థాంక్యూ సీఎం సార్ అంటూ సంతోషాన్ని వెల్లబుచ్చారు.

థాంక్యూ సీఎం సార్ అంటూ ప్లకార్డులు ప్రదర్శిస్తున్న సిబ్బంది

విద్యార్థులకు గుర్తింపు కార్డుల పంపిణీ

సి.ఎస్.పురం, న్యూస్‌టుడే: మండలంలోని అంబవరం జడ్పీ ఉన్నత పాఠశాలలో విద్యనభ్యసిస్తున్న 250 మంది విద్యార్థులకు అంబవరం గ్రామానికి చెందిన కొండూరు వెంకట్ రాజు సహకారంతో రూ. 10,000 విలువైన గుర్తింపు కార్డులను శుక్రవారం విద్యార్థులకు పంపిణీ చేశారు. విద్యార్థులు బాగా చదువుకుని వృద్ధిలోకి రావాలని పేర్కొన్నారు. కార్యక్రమంలో ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయుడు ఎస్ఎం షరీఫ్, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.

గుర్తింపు కార్డులతో విద్యార్థులు, హెచ్ఎం, ఉపాధ్యాయులు

సారూ.. సీసీ రోడ్డు వేయరూ..!

కనిగిరి, న్యూస్‌టుడే: కనిగిరి పట్టణంలోని పలు వార్డుల్లో మట్టి రోడ్లు దర్శనమిస్తున్నాయి. పట్టణంలోని బొగ్గుల గొంది కాలనీ, బీసీకాలనీకి వెళ్లేందుకు రోడ్లు సౌకర్యం లేదు. అధికంగా మట్టి రోడ్లు కావడంతోపాటు, గుంతలు, రాళ్లు తేలి ఉండటంతో ప్రజల రాక పోకలు సాగించేందుకు ఇబ్బందులు పడుతున్నారు. రాత్రి వేళ మరింత ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇప్పటికైనా మున్సిపల్ అధికార్లు స్పందించి వెంటనే సీసీరోడ్లగా మార్చి ఇబ్బందులు తప్పించాలని కోరుతున్నారు.

లారీ ఢీకొని వ్యక్తి మృతి

పామూరు: పామూరులోని ఎన్‌హెచ్ 565 జాతీయ రహదారిపై శుక్రవారం లారీ ఢీకొని ఒక వ్యక్తి మృతి చెందాడు. ఎస్సై కట్టా అనూక్ తెలిపిన వివరాల ప్రకారం.... మండలంలోని లక్ష్మీనరసాపురం నుంచి భార్య, భర్త స్కూటీపై పామూరుకు వస్తుండగా, పామూరులోని ఎన్‌హెచ్ 565 జాతీయ రహదారిపై కందుకూరు రోడ్డు జంక్షన్ వద్ద కనిగిరి నుంచి దుత్తలూరు వైపు వెళ్తున్న లారీ అతి వేగంగా వచ్చి స్కూటీని ఢీ కొట్టడంతో దంపతులకు తీవ్ర గాయాలయ్యాయి. స్థానికులు వారిని పామూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అనంతరం వారిని మెరుగైన వైద్యం కోసం ఒంగోలుకు తీసుకెళ్లే మార్గంలో భర్త ఉడుముల వేణు గోపాలరెడ్డి(42) మృతి చెందారు. భార్య లక్ష్మీదేవి ఒంగోలులోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.

వైభవంగా మహాశివరాత్రి వేడుకలు

ఒంగోలు సాంస్కృతికం: సంతపేట సాయిబాబా మందిరం ప్రాంగణంలో మహాశివరాత్రి మహోత్సవాలు శుక్రవారం వైభవంగా ప్రారంభమయ్యాయి. నాలుగు రోజులపాటు ఈ వేడుకలను కనుల పండువగా నిర్వహించనున్నారు. మఠంపల్లి దక్షిణామూర్తి అర్చకత్వంలో జరుగుతున్న ఉత్సవాల్లో భాగంగా తొలి రోజు విశేష పూజలు చేశారు. రుద్రయాగం, చండీయాగం, నారాయణయాగం, అష్టలక్ష్మీ యాగాలను శాస్త్రోక్తంగా నిర్వహించారు. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. మహాశివరాత్రి పర్వదినం నాడు స్వామివారికి అభిషేకాలు చేసి, భక్తులకు సర్వదర్శనం కల్పించనున్నట్లు తెలిపారు. 16న పూర్ణాహుతి, పార్వతీ పరమేశ్వరులు, లక్ష్మీ నారాయణుల కల్యాణం జరుగుతుందని పేర్కొన్నారు. నాలుగు రోజుల పాటు జరిగే ఈ సంబరాల్లో భక్తులు అధిక సంఖ్యలో హాజరు కావాలని దక్షిణామూర్తి కోరారు.

అధ్వానంగా అంగన్‌వాడీ కేంద్రం రహదారి

కంభం, న్యూస్‌టుడే: స్థానిక పార్కు వీధిలోని అంగన్‌వాడీ కేంద్రానికి వెళ్లే రహదారి అధ్వానంగా తయారైంది. రాళ్లు తేలి నడిచేందుకు వీలు లేకుండా ఉండటంతో కేంద్రానికి వెళ్లే చిన్నారులు, గర్భిణులు, బాలింతలు అవస్థలు పడుతున్నారు. చిన్నపాటి వర్షం కురిస్తే నీరు నిలిచి ఉంటోంది. అధికారులకు ఎన్నిసార్లు చెప్పినా ఎవరూ పట్టించుకోవడం లేదని స్థానికులు అసహనం వ్యక్తం చేస్తున్నారు. పరిశీలించి రహదారిని బాగు చేయించేందుకు చర్యలు తీసుకుంటామని పంచాయతీ కార్యదర్శి ఆంజనేయులు తెలిపారు.

సరోజినీనాయుడు సేవలు చిరస్మరణీయం

కనిగిరి, న్యూస్‌టుడే: కవి కోకిల సరోజినీ నాయుడు జయంతిని పురస్కరించుకుని కనిగిరి పట్టణంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో స్వచ్ఛంద సంస్థల ఆధ్వర్యంలో శుక్రవారం జాతీయ మహిళా దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా జరిగిన కార్యక్రమంలో మున్సిపల్ ఛైర్మన్ షేక్ అబ్దుల్ గఫార్ మాట్లాడుతూ.. సరోజినీ నాయుడు మహిళల హక్కుల, ఓటు, విద్య కోసం కృషి ఎనలేని కృషి చేశారన్నారు. ఆమె చేసిన మంచి పనులకు గుర్తింపుగా జాతీయ మహిళా దినోత్సవాన్ని ప్రభుత్వం కేటాయించిందన్నారు. ఈ సందర్భంగా పాఠశాలకు చెందిన అయిదుగురు మహిళా ఉపాధ్యాయులను సన్మానించారు. ఈ కార్యక్రమంలో కనిగిరి, పిసిపల్లి ఎంఈవోలు ఉడుమల నారాయణరెడ్డి, రాచగుండ్ల శ్రీనివాసరావు, ఉపాధ్యాయులు పల్లా రత్నం, ఓబులరెడ్డి, భోగేశ్వరరావు, ఆర్టీసీ ఉద్యోగి రమేష్ బాబు, స్వచ్ఛంద సంస్థ ప్రతినిధులు పాల్గొన్నారు.

మహిళా ఉపాధ్యాయులను సన్మానిస్తున్న మున్సిపల్ ఛైర్మన్ అబ్దుల్ గఫార్, కనిగిరి, పీసీపల్లి ఎంఈవోలు

ఆంధ్రప్రదేశ్ గ్రామీణ బ్యాంక్

(ఒక భారత ప్రభుత్వ రంగ సంస్థ, యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సౌజన్యంతో)
(గిద్దలూరు వైఎస్ఆర్ సర్కిల్ శాఖ)

అనుబంధం-1

ఇ-వేలం నోటీసు

2002 సెక్యూరిటీ ఇంటరెస్ట్ (ఎన్‌ఫోర్స్‌మెంట్) నిబంధనలలోని నిబంధన 8(6)లోని అంశాలుతో చదువుకొనేలా 2002 సెక్యూరిటైజేషన్ మరియు రీకన్‌స్ట్రక్షన్ ఆఫ్ ఫైనాన్షియల్ అసెట్స్ మరియు ఎన్‌ఫోర్స్‌మెంట్ ఆఫ్ సెక్యూరిటీ ఇంటరెస్ట్ చట్టం క్రింద స్థిరాస్తులు అమ్మకానికి ఇచ్చిన ఇ-వేలం అమ్మకం ప్రకటన క్రింది వార్లకు

రుణ గ్రస్తుడు(లు)	గ్యారంటీదారల/లు/సహ హామీదారులు	మార్టిగేజ్‌దారుడు/లు
శ్రీ చీర్ల వెంకట సుబ్బయ్య తండ్రి సుబ్బయ్య, ఇ.నెం. 4-69-సి, పొదలకొండపల్లె గ్రామం గిద్దలూరు మండలం, మార్కాపురం జిల్లా పిన్‌కోడ్- 523 357	శ్రీ మద్దికారి వెంకట సుబ్బయ్య తండ్రి చిన్న లింగయ్య, పొట్టిరెడ్డిపల్లి గ్రామం, గిద్దలూరు మండలం, మార్కాపురం జిల్లా, పిన్‌కోడ్ - 523 369	శ్రీ చీర్ల వెంకటసుబ్బయ్య తండ్రి సుబ్బయ్య ఇ.నెం-4-69-సి1, పొదలకొండపల్లె గ్రా॥ గిద్దలూరు మండలం, మార్కాపురం జిల్లా పిన్‌కోడ్ 523 357

దిగువ వివరించిన స్థిరాస్తి అనగా రుణదాతకు తనఖా చేసిన దానిని రుణదాత అగు గిద్దలూరు వైఎస్ఆర్ సర్కిల్ శాఖ అధీకృత అధికారిచే భౌతికంగా/గుర్తు స్వాధీనం చేసుకోబడిందనీ, పైన తెల్పిన రుణగ్రస్తులు మరియు గ్యారంటీదార్ల నుంచి ఆంధ్రప్రదేశ్ గ్రామీణ బ్యాంకు, గిద్దలూరు వైఎస్ఆర్ సర్కిల్ శాఖకు బకాయిపడిన బకాయి మొత్తం రూ.6,89,865 (రూపాయలు ఆరు లక్షల ఎనభై తొమ్మిది వేల ఎనిమిది వందల అరవై ఐదు మాత్రమే) (29.01.2026 నాటికి) తోపాటు ఒప్పంద ధర ప్రకారం అయిన భవిష్య వడ్డీ మరియు ఇతర ఖర్చులను వసూలు చేయుటకు సదరు స్వాధీనం చేసుకొన్న ఆస్తులను "ఎక్కడ ఉన్నది అక్కడే" "ఉన్నది ఉన్నట్లే" మరియు "యదాస్థితి" ప్రాతిపదికన తేది 18.03.2026న (వేలం తేది)న అమ్మబడునట్లుగా తెలుపుతూ సాధారణ ప్రజలకు మరియు పైన వివరించినట్లు ముఖ్యంగా రుణగ్రస్తుడు (లు) మరియు గ్యారంటీదారుడు(లు)కు ఇందుమూలముగా నోటీసు ఇవ్వబడింది.
ధరావత్తు సొమ్ము సమర్పణ గల ఆఖరి తేది:17.03.2026 నాటి సా 05.00 గం.లకు లేదా ఆలోగా రిజర్వు ధర మరియు ఎర్నెస్టు మనీ డిపాజిట్ దిగువ వివరించిన విధంగా.

ఇ-వేలం జరిగే తేది సమయం: 18.03.2026 ఉ. 11.00 గం.లకు

రిజర్వు ధరలోని 10% ఎర్నెస్టు మనీ డిపాజిట్ మొత్తాన్ని RTGS/NEFT/నిధుల బదిలీరూపంలో ఆంధ్రప్రదేశ్ గ్రామీణ బ్యాంకు, గిద్దలూరు, వైఎస్ఆర్ సర్కిల్ శాఖ ఖాతాకు జమఅగునట్లుగా చెల్లించాలి.
ఖాతా వివరాలు: ఖాతా సంఖ్య: 57551025400017, IFSC కోడ్: UBINOCG7999

ఆస్తి వివరాలు:	నివాస గృహంలు, ఇ.నెం.3-76 మరియు 3-77లో సర్వే నెం. 117లో విస్తీర్ణం 75.16చ.గ.లు మరియు 20.22 చ.గ.లు వరుసగా ఉన్నచోట, పొదలకొండపల్లె గ్రామం, మరియు గిద్దలూరు మండలం, గిద్దలూరు ఉప రిజిస్ట్రేషన్, మార్కాపురం రిజిస్ట్రేషన్ జిల్లా, మార్కాపురం జిల్లా.
స్థలం:	పొదలకొండపల్లి గ్రామం
సర్వేనెం:	117
విస్తీర్ణం:	95.38 చ.గ.లు
యజమాని పేరు:	చీర్ల వెంకట సుబ్బయ్య
	ఐటం 1: తూర్పు: దొంత సుబ్బారావుగారి ఇంటి ఉమ్మడి గోడ, **దక్షిణం:** పిక్కిల్లి రంగన్న గృహం మరియు స్థలం **పడమర:** 2వ ఐటం గృహం మరియు పి.వీరమోహన్‌గారి గృహం, **ఉత్తరం:** రోడ్
	ఐటం 2: తూర్పు: ఐటం-1, గృహం, **దక్షిణం:** పి.వీరమోహన్‌గారి గృహం, ఉమ్మడి గోడ **పడమర:** పి.వీరమోహన్‌గారి గృహం, ఉమ్మడి గోడ, **ఉత్తరం:** రోడ్

రిజర్వు ధర: **1278000/-** ధరావత్తు సొమ్ము:**127800** బిడ్ పెంపుదల: **రూ.10000/-**

పాటదారులు తమ బిడ్డులు సమర్పించు ముందు మరియు ఇ-వేలం అమ్మకం ప్రొసీజర్స్‌లో పాల్గొనే ముందుకు విపులీకరించిన నియమ నిబంధనలకు వెబ్‌సైట్లు: https://bankauctions.in మరియు https://apgb.bank.in/auctions లలో చూడవలెను.
అధీకృత అధికారి వారి సమాచారం మరియు పరిజ్ఞానం మేరకు ఆస్తిపై ఏలాంటి ఎన్‌కంబరెన్స్‌లు లేవు. ఆసక్తిగల పాటదారులు వేలం వివరాలకు, ఆస్తి తనిఖీకై గత తేదీలకు 10.03.2026 నుంచి 13.03.2026 వరకు అధీకృత అధికారి వారిని సంప్రదించవలెను.
సంప్రదించు వివరాలు:
మొబైల్ నెంబరు: 9493596842, ఇమెయిల్ ఐడి:br5223@apgb.in
స్థలం: మార్కాపురం
తేది:11.02.2026

రీజనల్ మేనేజర్ మరియు అధీకృత అధికారి
ఆంధ్రప్రదేశ్ గ్రామీణ బ్యాంకు, మార్కాపురం

(c) eenadu

మార్కాపురం

•మార్కాపురం •యర్రగొండపాలెం

సత్రాల్లో మౌలిక వసతులు కల్పించండి

త్రిపురాంతకం గ్రామీణం, న్యూస్‌టుడే: శివరాత్రి, రథోత్సవానికి హాజరయ్యే భక్తులకు మౌలిక వసతులు కల్పించాలని మార్కాపురం సబ్ కలెక్టర్ శివరామిరెడ్డి సత్రాల నిర్వాహకులకు సూచించారు. బాలాత్రిపురసుందరీదేవి ఆలయంలో సత్రాల నిర్వాహకులతో శుక్రవారం సమావేశం నిర్వహించారు. అన్నదాన సత్రాల్లో భోజనం పెట్టడమే కాకుండా మరుగుదొడ్ల వసతి కల్పించాలని ఆయన ఆదేశించారు. పలు శాఖల అధికారులకు సహకరించి శివరాత్రి ఉత్సవాలను విజయవంతం చేయాలని ఆయన ఆకాంక్షించారు. సమావేశంలో తహసీల్దారు విజయ భాస్కర్, ఎంపీడీవో రాజ్‌కుమార్, ఈవో అనిల్ కుమార్, ఉత్సవ కమిటీ సభ్యులు ఎం.శ్రీనివాసరెడ్డి, జి.సునీల్, జి.సాంబయ్య తదితరులు పాల్గొన్నారు.

నిర్వాహకులకు సూచనలిస్తున్న సబ్ కలెక్టర్ శివరామిరెడ్డి

భక్తుల కాళ్లను యంత్రంతో మసాజ్ చేస్తున్న సేవకులు

నలమల్లలో వైద్య సేవలు

పెద్దదోర్నాల, న్యూస్‌టుడే: నల్లమల అటవీ లోతట్టు ప్రాంతంలో పాదయాత్రతో శ్రీశైలం చేరుకుంటున్న భక్తులకు నంద్యాల జిల్లా సున్నిపెంటకు చెందిన వట్టి వెంకటరెడ్డి ఆధ్వర్యంలో వైద్యసేవలు అందిస్తున్నారు. అభయారణ్యంలో కాలినడక వెళ్లే భక్తులకు పెచ్చెరువు చెంచు గిరిజన గూడెంలో అన్నదాన, వైద్య శిబిరాలు ఏర్పాటు చేశారు. కాళ్ల నొప్పులతో బాధపడుతున్న భక్తులకు యంత్రంతో మసాజ్ చేసి ఉపశమనం కలిగిస్తున్నారు. బొబ్బలకు వైద్య చికిత్సలు అందిస్తున్నారు.

ఆకట్టుకున్న సంగీత విభావరి

పెద్దదోర్నాల: మధ్యప్రదేశ్ నుంచి శ్రీశైలానికి యాత్రికుల బస్సులో బయలు దేరిన భక్తులు శుక్రవారం మధ్యాహ్నం పెద్దదోర్నాలలోని పార్కింగ్ ప్రదేశంలో కొంత సేపు సేద తీరారు. మహిళలు రొట్టెలు తయారు చేస్తుండగా.. మగవారు సంగీత వాయిద్యాలు వాయిస్తూ భక్తి పాటలతో సంగీత విభావరి నిర్వహించారు. వారి పాటలు స్థానికులను ఆకట్టుకున్నాయి. కొద్దిసేపు భక్తి పరవశంలో మునిగిపోయారు.

పాటలు పాడుతున్న మధ్యప్రదేశ్ భక్తులు

సామాన్య భక్తులకే తొలి ప్రాధాన్యం

సి.ఎస్.పురం, న్యూస్‌టుడే: జిల్లాలో ప్రసిద్ధి గాంచిన పవిత్ర శైవ పుణ్యక్షేత్రం భైరవకోన, మిట్టపాలెం నారాయణ స్వామి ఆలయాల్లో మహాశివరాత్రి పర్వదినం రోజున సామాన్య భక్తులకు అధిక ప్రాధాన్యాలు ఇస్తున్నట్లు ఈవోలు డి.వంశీకృష్ణారెడ్డి, ఎస్.నరసింహాబాబు, ఆలయాల ఛైర్మన్లు ముప్పాళ్ల శ్యామ్‌సుందర్‌రాజు, కె.చిన్నఆదినారాయణలు ఒక ప్రకటనలో పేర్కొన్నారు. భైరవకోన, మిట్టపాలెం ఆలయాల్లో వీఐపీ భక్తులు శివరాత్రి రోజున ఉదయం 5 గంటల నుంచి 9 గంటల లోపు దర్శనం చేసుకోవాలని సూచించారు.

బాక్స్ క్రికెట్.. ఆడేద్దామా..

☛ యువతలో పెరుగుతున్న ఆదరణ

☛ రాత్రి పూటా అవకాశం

యువ

మార్కాపురంలో బాక్స్ క్రికెట్ సాధనలో యువకులు

న్యూస్‌టుడే, మార్కాపురం, పొదిలి:

క్రికెట్ అంటే పెద్దలు, పిల్లలు అనే తేడా లేకుండా అందరూ ఇష్టపడతారు. ముఖ్యంగా యువత, నడివయసు వారి వరకూ క్రికెట్ చూడటంతో పాటు సమయం దొరికినప్పుడల్లా ఆడేందుకు ఆసక్తి చూపుతారు. ఇక ప్రపంచ కప్పు, ఆసియా కప్పుతో పాటు ఐపీఎల్ సీజన్ ప్రారంభం అయిందంటే ఆ సందడే వేరు.

అన్ని చోట్లా ఆటస్థలాలు ఉండవని..

క్రికెట్ ఆడాలంటే ఆటస్థలం కావాలి. ఇందుకు పట్టణాలు, నగరాల్లో వీలు కావడంలేదు. ఇలాంటి పరిస్థితుల్లో బాక్స్ క్రికెట్ అవతరించింది. ప్రస్తుతం చిన్నారులు, యువత, మధ్య వయస్సు ఉన్న వారు అందరూ బాక్స్ క్రికెట్ పట్ల ఆకర్షితులు అవుతున్నారు. ఖాళీ సమయం లభించినప్పుడు పగలు, రాత్రి అనే తేడా లేకుండా బాక్స్ క్రికెట్ ఆడుతున్నారు.

● మార్కాపురం జిల్లా కేంద్రంతో పాటు కనిగిరి, ఒంగోలు ప్రాంతాల్లో ఏడాది నుంచి బాక్స్ క్రికెట్‌ను ఎన్.స్క్వేర్ అనే ఫుడ్ క్రికెట్ రెస్టారెంట్, పలు ఇతర ప్రైవేటు సంస్థలు అందుబాటులోకి తెచ్చాయి. ఈ బాక్స్ క్రికెట్ 550 గజాల్లో ఉంది. ఉదయం 6 గంటల నుంచి రాత్రి 10:30 గంటల వరకు క్రికెట్ ఆడుకోవచ్చు. నెలలో సగటున 20 జట్ల వరకు వచ్చి క్రికెట్ ఆడుతున్నారని నిర్వాహకులు పేర్కొంటున్నారు.

గల్లీ క్రికెట్ మాదిరిగానే ..

బాక్స్ క్రికెట్‌లో బ్యాట్‌తో స్వేచ్ఛగా ఆడుకోవచ్చు. అలాగే చుట్టూ నెట్ ఉండటం వల్ల బాల్ కోసం ఎక్కువ దూరం పరిగెత్తాల్సిన అవసరం లేదు. బాక్స్ క్రికెట్ అంతా గల్లీ క్రికెట్ మాదిరిగానే ఉంటుంది. బాల్ నేరుగా నెట్‌కు తగిలితే సిక్స్, స్టెప్‌లు పడుతూ వెళ్లి నెట్‌కు తగిలితే ఫోర్, సింగిల్స్, డబుల్స్, రనౌట్లు అన్ని మామూలుగానే ఉంటాయి. నిర్వాహకులే బ్యాట్, బాల్, వికెట్లు అందజేస్తున్నారు.

మేమున్నాం.. మీకు తోడుగా.. (10 AM TO 1 PM)

మార్కాపురం : 8008631313

యర్రగొండపాలెం : 8008552658

మార్కాపురం, న్యూస్‌టుడే:

?: మార్కాపురం పట్టణంలోని గడియార స్తంభం ఎంతో ప్రసిద్ధి చెందింది. దీన్లో గడియారం లేకపోవడం వల్ల కళాహీనంగా ఉంది. వెంటనే గడియారం ఏర్పాటుచేసి దీనికి పూర్వ వైభవం తీసుకురండి – నరసింహాచార్యులు, మార్కాపురం

✓: గడియారస్తంభంలో నూతనంగా గడియారం ఏర్పాటు చేయడానికి చర్యలు తీసుకోవడం జరుగుతుంది. ప్రజలు ఆ సెంటర్లో గడియారం గంటలు వినే విధంగా చూస్తాం. – నారాయణరావు, కమిషనర్ మున్సిపల్, మార్కాపురం

?: మార్కాపురం- కంభం రహదారిలో అటవీ శాఖ, బాలికల ఉన్నత పాఠశాలల ప్రహరీ పొడవునా ఉన్న మురుగు కాలువ అధ్వానంగా ఉంది. దాని వెంట వెళ్లే వారు తీవ్ర ఇబ్బంది పడుతున్నారు. వెంటనే పారిశుద్ధ్య చర్యలు చేపట్టండి. – శ్రీనివాసులు, మార్కాపురం

✓: మార్కాపురం- కంభం రహదారిలో ఉన్న మురుగు కాలువలో పారిశుద్ధ్య పనులు చేపట్టడానికి చర్యలు తీసుకుంటాం. సిబ్బంది పంపి చెత్త తొలగించి బ్లీచింగ్ చల్లిస్తాం. తక్షణమే పనులు ప్రారంభిస్తాం. – డి.వి.ఎస్.నారాయణరావు, కమిషనర్ మున్సిపల్, మార్కాపురం

యర్రగొండపాలెం, న్యూస్‌టుడే:

?: పట్టణంలోని ఇందిరమ్మకాలనీ శివార్లలో పారిశుద్ధ్యం అధ్వానంగా ఉంది. మురుగునీరు నిలిచిపోయి దుర్వాసన వస్తోంది. దీంతో తీవ్ర ఇబ్బంది పడుతున్నాం. వెంటనే చర్యలు తీసుకోగలరు. – నాజర్‌బాషా, స్థానికుడు

✓: క్షేత్రస్థాయిలో సమస్య పరిశీలించి తగిన చర్యలు చేపడతాం. – రామసుబ్బయ్య, పీఎస్

యర్రగొండపాలెం పట్టణం, న్యూస్‌టుడే:

?: పట్టణంలోని వినుకొండ రోడ్డులో కస్తూర్బా పాఠశాల వరకు వీధిలైట్లు ఏర్పాటు చేయాలి. లైట్లు లేకపోవడంతో రాత్రి వేళల్లో వాహనదారులు, పాదచారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. – వినయ్, స్థానికుడు

✓: ఆ రోడ్డులో అవసరమైన చోట వీధిలైట్లు ఏర్పాటు చేస్తాం. వాహనదారులకు ఇబ్బందులు లేకుండా చూస్తాం.– రామసుబ్బయ్య, పంచాయతీ కార్యదర్శి

పెద్దదోర్నాల, న్యూస్‌టుడే:

?: అయినముక్కులలో పలు వీధుల్లోని విద్యుత్తు స్తంభాలకు ఉన్న తీగలు శిథిలావస్థకు చేరి తెగిపోతున్నాయి. దీంతో ఏ క్షణాన ప్రమాదం జరుగుతుందోనని స్థానికులు ఆందోళన చెందుతున్నారు. – లింగారెడ్డి, అయినముక్కుల

✓: తెగిపోయేందుకు సిద్ధంగా ఉన్న విద్యుత్తు తీగలను తొలగించేందుకు ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపాం. ప్రభుత్వం నుంచి నూతన తీగలు మంజూరైన వెంటనే పాత వాటిలో కొత్త వాటిని బిగించి ప్రజలకు ఇబ్బందులు లేకుండా చూస్తాం. – బీమానాయక్, విద్యుత్తు ఏఈ, పెద్దదోర్నాల.

మాజీ సైనికులకు ఇంటి స్థలాలు మంజూరు చేయాలి

వినతిపత్రం అందజేస్తున్న మాజీ సైనికుల సంక్షేమ సంఘం నాయకులు, మాజీ సైనికులు

మార్కాపురం, న్యూస్‌టుడే: మార్కాపురంలోని మాజీ సైనికులకు తక్షణమే ఇంటి స్థలాలు మంజూరు చేసి సైనిక కాలనీ ఏర్పాటు చేయాలని మాజీ సైనికుల సంఘం నాయకులు ఎం.చిన్నయ్య, హరినారాయణరెడ్డిలు డిమాండ్ చేశారు. శుక్రవారం స్థానిక సబ్ కలెక్టర్ కార్యాలయం ఎదుట మాజీ సైనికులకు ఇంటి స్థలాలు ఇవ్వాలని డిమాండ్ చేస్తూ ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఆర్మీ మాజీ సైనికులకు ఇంటి స్థలాలు ఇవ్వాలని ఆదేశాలు కూడా ఉన్నాయన్నారు. మార్కాపురంలో కొన్ని సంవత్సరాలుగా ఆందోళనలు చేస్తున్నా ఇంటి పట్టాలివ్వట్లేదన్నారు. తక్షణమే మాజీ సైనికులకు స్థలం పరిశీలన చేసి పట్టాలు మంజూరు చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో మాజీ సైనికుల సంఘం నాయకులు కృష్ణయ్య, వెంకటేశ్వర్లు, తిరుపతిరెడ్డి, రైతు సంఘం జిల్లా నాయకుడు గాలి వెంకటరామిరెడ్డి, మాజీ సైనికులు పాల్గొన్నారు.

చతుర్ముఖ బ్రహ్మగా నిర్మమహేశ్వరుడు



పొదిలి, న్యూస్‌టుడే: పొదిలిలోని శ్రీపార్వతీ సమేత నిర్మమహేశ్వర స్వామి కళ్యాణ బ్రహ్మోత్సవాల్లో శుక్రవారం స్వామి వారు హంసవాహనంపై చతుర్ముఖ బ్రహ్మ అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చారు. ప్రతిరోజు దేవాలయంలో స్వామివారి ప్రత్యేక పూజలు, మహిళల భజనలు, సహస్ర నామార్చనలు, పుష్పార్చన కార్యక్రమాలు జరుగుతున్నాయి. ధర్మకర్తలు ఉభయదాతలు రాఘవ బసవయ్య కుటుంబ సభ్యులను మేళ తాళాలతో దేవాలయానికి ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో దేవస్థాన ఛైర్మన్ ఒగ్గు వెంకట్రామయ్య, ధర్మకర్తలు నెల్లిపూడి హైమావతి చంద్రశేఖర్, నూతక్కి పార్వతి నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.

మార్కండేయస్వామి బ్రహ్మోత్సవాలకు అంకురార్పణ

మార్కాపురం గ్రామీణం, న్యూస్‌టుడే: శివరాత్రి పర్వదినం సందర్భంగా పట్టణంలోని శ్రీ జగదాంబ సమేత మార్కండేయస్వామి దేవస్థానంలో ఉత్సవాలు ప్రారంభమైనట్లు కార్యనిర్వహణాధికారి చెన్న కేశవరెడ్డి తెలిపారు. ఈ సందర్భంగా శుక్రవారం అర్చకులు బ్రహ్మోత్సవాలకు అంకురార్పణ చేశారు. ఈ సందర్భంగా శివ భక్తులు భజనలు సందర్భంగా పూజా కార్యక్రమాల్లో పాలుపంచుకున్నారు. ఈ కార్యక్రమంలో అర్చకులు, ఆలయ సిబ్బంది పాల్గొన్నారు.

ఉచిత వైద్య శిబిరాన్ని సద్వినియోగం చేసుకోండి

మార్కాపురం, న్యూస్‌టుడే: మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా ఈ నెల 14-16 తేదీల్లో కాలినడకన శ్రీశైలం వెళ్లే భక్తుల కోసం వైద్య శిబిరాన్ని నిర్వహించనున్నట్లు భాజపా రాష్ట్ర మీడియా ప్రతినిధి డాక్టర్ ఏలూరి రామచంద్రారెడ్డి శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఏలూరి లక్ష్మీదేవి ఛారిటబుల్ ట్రస్ట్ సహకారంతో దోర్నాలలోని నీలంపాటి అమ్మవారి దేవాలయం ఎదురుగా ఉన్న స్థలంలో ఈ ఉచిత వైద్య శిబిరం ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు. శ్రీశైలం వెళ్లే యాత్రికులు, భక్తులు ఈ శిబిరాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.

సీఎం చిత్రపటానికి 108 సిబ్బంది క్షీరాభిషేకం

పొదిలి, న్యూస్‌టుడే: పొదిలిలో 108 సిబ్బంది శుక్రవారం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చిత్రపటానికి క్షీరాభిషేకం నిర్వహించారు. రాష్ట్ర ప్రభుత్వం 108లో పనిచేసే ఉద్యోగులకు ఐదేళ్ల స్లాబ్ పెంచినందుకు హర్షం వ్యక్తం చేశారు. పొదిలి, మర్రిపూడి మండలాల్లోని 108 సిబ్బంది పొదిలి సీహెచ్‌సీ ఆవరణలో సమావేశమయ్యారు. ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలతో మా వేతనాలు పెరిగాయని సంతోషం వ్యక్తం చేశారు. థ్యాంకు సీఎం అంటూ ప్లకార్డులు ప్రదర్శించారు. భవ్య యాజమాన్యానికి కృతజ్ఞతలు తెలిపారు.

పెద్దదోర్నాల, న్యూస్‌టుడే: 108 అంబులెన్స్ సర్వీసులో పనిచేస్తున్న ఈఎంటీ, పైలెట్లకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు వేతనం రూ.రెండు వేలు పెంచడంతో పాటు 5,10 ఏళ్ల సర్వీసు పూర్తి చేసుకున్న వారికి ఆటోమేటిక్ స్లాబ్ అప్‌గ్రేడ్ చేయడం పట్ల సిబ్బంది శుక్రవారం హర్షం వ్యక్తం చేశారు. స్థానిక సామాజిక ఆరోగ్య కేంద్రంలో ఈఎంటీలు ఎస్ఎమ్ బాషా, షేక్ సుబాని, పైలెట్లకు పి.శ్రీనివాసులు, నాగరాజులు థ్యాంక్యూ సీఎం అంటూ కరపత్రాలు ప్రదర్శిస్తూ వారికి ధన్యవాదాలు తెలిపారు.

పొదిలిలో ఉద్యోగులు..

బిందెలతో ఎదురుచూస్తున్న మహిళలు

నాతనాంపల్లిలో దాహం.. దాహం..

న్యూస్‌టుడే, తర్లుపాడు:

వేసవి ప్రారంభం ముందే ముందస్తు జాగ్రతలు చేపట్టవలసిన యంత్రాంగం ప్రజల దాహం తీర్చడంలో దృష్టి సారించడంలేదు. దీంతో ప్రజలకు అవస్థలు తప్పడం లేదు. మండలంలోని మంగళకుంట పంచాయతీకి చెందిన నాతనాంపల్లి గ్రామంలో ప్రజా అవసరాలు తీర్చే తాగునీటి బోరు పది రోజుల కింద చెడిపోయినా అధికారులు పట్టించుకోవడం లేదని గ్రామస్థులు వాపోతున్నారు.

వ్యవసాయ బోర్ల వద్దకు వెళ్లి..

చెడిపోయిన తాగునీటి బోరుకు మరమ్మతులు చేయించి దాహార్తి తీర్చాలని ఎన్నిసార్లు పంచాయతీ దృష్టికి తీసుకువెళ్లినా అధికారులు స్పందించడంలేదని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పది రోజులుగా గ్రామంలోని బోరు చెడిపోవడంతో నానా అవస్థలు పడుతూ వ్యవసాయ బోర్ల వద్దకు వెళ్లి నీరు తెచ్చుకోవాల్సి వస్తోందన్నారు. ఎండలు ముందిరి సమస్య మరింత తీవ్రం కాకముందే అధికారులు స్పందించాలన్నారు. చెడిపోయిన బోరుకు మరమ్మతులు చేయించి నీటి అవసరాలు తీర్చాలంటూ శుక్రవారం ట్యాంక్ వద్ద నిరసన కార్యక్రమం చేపట్టారు. బోర్లు పనిచేయక, ప్రత్యామ్నాయ మార్గం లేక నీటికి అవస్థలు పడుతుంటే అధికారులు, ప్రజాప్రతినిధులు తమకేమీ పట్టనట్లు వ్యవహరించడం ఎంతవరకు న్యాయమన్నారు.

ప్రయాణికులతో రద్దీగా ఉన్న పొదిలి ఆర్టీసి బస్టాండ్

ఎక్కలేం.. కూర్చోలేం..

❖ ఆర్టీసీ బస్సుల కొరతతో ప్రయాణికుల అవస్థలు

న్యూస్‌టుడే, పొదిలి

కూటమి ప్రభుత్వం ప్రారంభించిన స్త్రీ శక్తి పథకానికి మంచి ఆదరణ లభించింది. ఆర్టీసీ బస్సుల్లో ఓఆర్ సైతం గణనీయంగా పెరిగింది. అయితే రద్దీ మార్గాల్లో ప్రయాణికుల అవసరాలకు అనుగుణంగా తగినన్ని బస్సులు లేకపోవడంతో అవస్థలు తప్పడం లేదు. ప్రధానంగా జిల్లాలోని అన్ని డిపోల్లో ఉదయం ఏడు నుంచి 10.30 గంటల వరకు, సాయంత్రం 4 నుంచి 9 గంటల వరకు రద్దీగా ఉంటున్నాయి. ఒక బస్సు పోయినా మరో బస్సు ఆగుతుందన్న నమ్మకాలు లేవని, ఒక వేళ ఆపినా ఎక్కే పరిస్థితి ఉండటం లేదని పలువురు ఉద్యోగులు వాపోతున్నారు.

సరాసరి 70 నుంచి 90 బస్సులు

మార్కాపురం జిల్లాలో మార్కాపురం, పొదిలి, కనిగిరి, గిద్దలూరు డిపోలు ఉన్నాయి. ఆయా డిపోల్లో సరాసరి 70 నుంచి 90 బస్సులు పలు మార్గాల్లో తిరుగుతున్నాయి. ప్రధానంగా గిద్దలూరు నుంచి ఒంగోలు, పొదిలి నుంచి ఒంగోలు, కనిగిరి నుంచి ఒంగోలు, పొదిలి-మార్కాపురం వెళ్లే మార్గాల్లో ఉదయం వేళల్లో మరింత రద్దీగా కనిపిస్తున్నాయి. రద్దీ సమయాల్లో ఎక్కువ మంది నిల్చునే ప్రయాణించాల్సి వస్తుంది. పెరిగిన ఓఆర్‌కు అనుగుణంగా ప్రధాన మార్గాల్లో బస్సు సర్వీసులు పెంచాలని ప్రయాణికులు కోరుతున్నారు.

● పొదిలి-ఒంగోలు మార్గంలో తిరిగే బస్సుల్లో ఉదయం 8 నుంచి 10 గంటల వరకు కిక్కిరిసిపోతున్నాయి. ఆర్డినరీ బస్సులు బస్టాండ్‌లోనే ఫుల్‌కావడంతో మధ్య మధ్యలో ఉన్న గ్రామాల్లోని ప్రయాణికులను ఎక్కించుకునేందుకు చోటు ఉండటం లేదు.

● పొదిలి-మార్కాపురం మార్గంలో బస్సులు తక్కువగా ఉన్నాయి. ఉదయం, సాయంత్రం వేళల్లో ఈ మార్గంలో తిరిగే బస్సుల్లో సీటు దొరకాలంటే కష్టతరంగా మారుతోంది.

అదనంగా కావాలని ప్రతిపాదనలు పెట్టాం

పొదిలి డిపో పరిధిలో రద్దీగా ఉండే మార్గాల్లో అదనపు సర్వీసుల కోసం ఉన్నతాధికారులకు ప్రతిపాదనలు పంపాం. ఆర్డినరీ బస్సులు ఐదు, ఎక్స్‌ప్రెస్‌లు ఏడు, అల్ట్రా డీలక్స్ ఐదు, నాన్ ఏసీ స్లీపర్‌బస్సులు రెండు కావాలని కోరాం. మంజూరైతే రద్దీ మార్గాల్లో సర్వీసులు పెంచుతాం.

– శంకరరావు, ఆర్టీసీ డీఎం, పొదిలి

నేడు విద్యుత్తు సరఫరా నిలిపివేత

పొదిలి, న్యూస్‌టుడే: విద్యుత్తు ఉపకేంద్రాల్లో మరమ్మతుల వల్ల పొదిలిలో శనివారం ఉదయం 9 నుంచి ఒంటి గంట వరకు విద్యుత్తు సరఫరా ఉండదని ఏఈ మోహన్‌రెడ్డి తెలిపారు. వినియోగదారులు గమనించి సహకరించాలని ఆయన కోరారు.

పొదిలి ఎస్సైను కలిసిన తెదేపా నాయకులు

పొదిలి, న్యూస్‌టుడే: పొదిలి ఎస్సై ఎస్.రాజేష్‌ను శుక్రవారం పలువురు నాయకులు మర్యాదపూర్వకంగా కలిశారు. వారిలో శివాలయం ఛైర్మన్ ఒగ్గు వెంకట్రామయ్య, తెదేపా రాష్ట్ర కార్యదర్శి జి.భాస్కర్, ఉపసర్పంచి ఎస్కే జిలానిబాషా, శివాలయం మాజీ ఛైర్మన్ నాగేశ్వరరావు, తెదేపా నాయకులు వెంకట్రావు, జనసేన నాయకులు, పలువురు వ్యాపారులు ఉన్నారు.

ప్రాంగణ ఎంపికల్లో విద్యార్థుల సత్తా

ఎంపికైన విద్యార్థులతో కళాశాల అధ్యాపక బృందం

మార్కాపురం గ్రామీణం, న్యూస్‌టుడే: క్రమశిక్షణ, పట్టుదలతో విద్యార్థులు సమాజంలో ఉన్నత స్థానానికి చేరవచ్చని జార్జి ఫార్మసీ కళాశాల ప్రిన్సిపల్ డి.ప్రసన్న కుమార్ అన్నారు. శుక్రవారం పట్టణంలోని జార్జి ఫార్మసీ కళాశాలలో ఒమెగా హెల్త్‌కేర్ (హైదరాబాద్) ఆధ్వర్యంలో పూల్ క్యాంపస్ డ్రైవ్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తమ కళాశాలలో అవలంబించే ప్రాక్టికల్ విధానాలు, వివిధ శిక్షణ కార్యక్రమాలు విద్యార్థుల భవిష్యత్తుకు బలమైన పునాది వేస్తున్నాయన్నారు. మొత్తం 136 మంది విద్యార్థులు హాజరవగా అందులో 32 మంది మెడికల్ కోడింగ్ విభాగంలో ఉద్యోగాలకు ఎంపికయ్యారని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో డైరెక్టర్ ఆదిమూలపు సతీష్, ప్లేస్‌మెంట్ అధికారి కె.ప్రశాంత్, డీన్ వై.సునీత, కె.అశోక్‌బాబు, సయ్యద్ ముజీబ్ తదితరులు పాల్గొన్నారు.

మహిళకు ఫ్రెండ్స్ సర్కిల్ చేయూత

యర్రగొండపాలెం పట్టణం, న్యూస్‌టుడే: స్థానిక జెడ్పీ పాఠశాల్లో ఆయాగా పనిచేస్తున్న మరియమ్మ అనే పేద మహిళ అనారోగ్యంతో బాధపడుతోంది. ఆమెకు మంగళగిరి లోని ఒక వైద్యశాల్లో ఆపరేషన్ చేయాలని వైద్యులు తెలిపారు. ఆ ఖర్చులు భరించలేక దయనీయ స్థితిలో ఉంది. ఈ విషయం తెలుసుకున్న స్థానిక చైతన్య జ్యోతి ఫ్రెండ్ సర్కిల్ సభ్యులు కొంత నగదు పోగు చేశారు. కొంత వై.పాలెం ఎంఈవో ఆంజనేయులు, పుల్లలచెరువు ఎంఈవో ఇందిరా ప్రసాద్, ఉపాధ్యాయుడు ఎంజె.ప్రసాద్‌ల చేయూతతో మొత్తం రూ.10వేలను శుక్రవారం ఆమెకు స్థానిక పాఠశాల్లో ఎంఈవో ఇందిరా ప్రసాద్ చేతుల మీదుగా అందజేశారు. ఈ కార్యక్రమంలో ఫ్రెండ్ సర్కిల్ సభ్యులు విటా. కోటేశ్వర్లు, మలిపెద్ది రవి, వీరాచారి, నాగయ్య తదితరులు పాల్గొన్నారు.

ఇంటి పన్ను.. ఆన్‌లైన్‌లోనూ చెల్లించవచ్చు

న్యూస్‌టుడే, మార్కాపురం

మున్సిపాలిటీల్లో పన్నులను ఆన్‌లైన్‌లో కూడా చెల్లించే అవకాశాన్ని ప్రభుత్వం కల్పించినట్లు మున్సిపల్ అధికారులు వివరిస్తున్నారు. అందుకు తగినట్లుగా ప్రజలు సద్వినియోగం చేసుకోవాలన్నారు.

గతంలో మున్సిపల్ కార్యాలయంలోనే..

ఇంటి పన్నులు చెల్లించాలంటే గతంలో మున్సిపల్ కార్యాలయంలోనే చెల్లించాల్సి వచ్చేది. ఇప్పుడు ఆన్‌లైన్‌లో ఎక్కడి నుంచైనా రాష్ట్ర వ్యాప్తంగా చెల్లించేందుకు అవకాశం ఉంది. అంతేకాకుండా మున్సిపల్ కార్యాలయాల్లో ఉండే పౌరసేవా కేంద్రాలు, వార్డు సచివాలయాల్లో చెల్లించే అవకాశం ఉంది. ఈ అవకాశం కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత కల్పించింది. ఈ విషయంపై అధికారులు ప్రజల్లో అవగాహన కల్పించడానికి కృషి చేస్తున్నారు. మార్కాపురం మున్సిపాలిటీలో అధికారులు, క్షేత్ర స్థాయి అధికారులు, పర్యవేక్షణ అధికారులు ఇంటింటికీ తిరుగుతూ బిల్లులు చెల్లింపు వల్ల కలిగే ప్రయోజనాలు వివరిస్తున్నారు.

◗ పురపాలక సంఘాల్లో రక్షిత తాగునీటి సరఫరా, పారిశుద్ధ్యం, వీధి దీపాల నిర్వహణ, సీసీ రోడ్లు, మురుగు కాలువలు, మౌలిక వసతుల కల్పనకు పన్నుల రూపంలో వచ్చే ఆదాయమే ఆధారంగా నిలుస్తోంది. అందుకనే ప్రజలు చొరవ చూపాలని అధికారులు కోరుతున్నారు.

◗ మార్కాపురం మున్సిపల్ కమిషనర్ డి.వి.ఎస్.నారాయణరావు మాట్లాడుతూ సకాలంలో మున్సిపల్ పన్నులు చెల్లించడం వల్ల మౌలిక వసతుల కల్పనకు వీలు కలుగుతుందన్నారు. ఇందుకోసం ప్రత్యేక ప్రణాళిక ఏర్పాటు చేసుకుని వసూళ్లపై దృష్టి పెట్టడానికి చర్యలు తీసుకోవడం జరుగుతుందని తెలిపారు.

పాలుట్ల - వై.పాలెం.. వెళ్లి రాగలరా..?

❏ గుంతలు, రాళ్ల దారిలో గర్భిణులు, మహిళల ఇక్కట్లు వర్ణనాతీతం

న్యూస్‌టుడే, యర్రగొండపాలెం పట్టణం:

ఈనాడు ఈటీవీ ఆంధ్రప్రదేశ్

నల్లమల అడవిలోని పాలుట్ల నుంచి వై.పాలెం రావాలంటే రహదారి బాగాలేక ప్రయాణికులకు అవస్థలు తప్పడంలేదు. ముఖ్యంగా గర్భిణులు, బాలింతలు, దివ్యాంగులు నానా అవస్థలు పడాల్సి వస్తోంది.

సుమారు 45 కి.మీ

పాలుట్ల నుంచి యర్రగొండపాలేనికి సుమారు 45 కిలో మీటర్ల మేర రోడ్డు సక్రమంగా లేదు. పెద్ద గుంతలు, బండరాళ్లు, కొన్ని చోట్ల ఇసుకతో ఉంటుంది. ఈ రహదారి నుంచి రావాలంటే కమాండర్ జీపులే ఆధారం. ఇవి ఎక్కితే ఎగిరెగిరి పడాల్సి వస్తోంది. దీంతో గర్భిణులు తీవ్ర ఇబ్బందులు పడుతూ తప్పనిసరి పరిస్థితుల్లో వైద్యశాలకు వస్తున్నారు.

కమాండర్ జీపు ఒక్కటే ఆధారం

వై.పాలెంకు కమాండర్ జీపులో వచ్చే మహిళలు ఒక గ్రూపుగా వస్తుంటారు. గత బుధవారం 15 మంది గర్భిణులు కమాండర్ వాహనం ద్వారా వై.పాలెం ఏరియా వైద్యశాలకు వచ్చారు. చెంచు గిరిజనుల కోసం ఒక ఐటీడీఏ కమాండర్ వాహనం ఎప్పుడూ సిద్ధంగా ఉంటుంది. దీని డ్రైవర్ వెంకట్రామయ్య అటవీప్రాంత గూడేల్లో ఆపదలో ఉన్న వారిని రాత్రుళ్లు సైతం ఈ రోడ్డు మీదగానే వైద్యశాలకు తీసుకురావాల్సి వస్తోంది.

వై.పాలెంలోనే గైనకాలజిస్టు సేవలు

పాలుట్లకు సంబంధించిన ప్రభుత్వ వైద్యశాల అడవి బయట గ్రామమైన గంజివారిపల్లెలో ఏర్పాటు చేశారు. దీనికింద పాలుట్ల, పొన్నలబైలు, నారుతడికల, నెక్కంటి, ఇష్టకామేశ్వరి తదితర 16 గిరిజన గూడేల వారు చికిత్సలు పొందాలనేది ప్రభుత్వ ఉద్దేశం. అటవీ ప్రాంతంలో సరైన రహదారి, రవాణా సౌకర్యం లేనందున ఈ వైద్యశాలను గంజివారిపల్లెలో ఏర్పాటు చేశారు. గర్భిణులకు అవసరమైన గైనకాలజిస్టు వై.పాలెం ఏరియా వైద్యశాల్లో ఉన్నందున వారు అక్కడి వస్తుంటారు. స్కానింగ్‌లు, ఎక్స్‌రేలు కోసం అడవి బిడ్డలు వైపాలెం రావాల్సి వస్తోంది.

వై.పాలెం ఏరియా వైద్యశాలకు వచ్చిన పాలుట్ల గర్భిణులు

ఉన్నతాధికారులకు వివరిస్తాం

ఈ విషయంపై పాలుట్ల ప్రభుత్వ వైద్యశాల వైద్యుడు డాక్టర్ కోటానాయక్ మాట్లాడుతూ రోడ్డును బాగుచేయాల్సిన అవసరం ఉంది. ఈ విషయమై ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్తాం అన్నారు.

పౌష్టికాహారంతో రక్తహీనత దూరం

సి.ఎస్.పురం: విద్యార్థినులు, మహిళలు పౌష్టికాహారం తీసుకోవడం ద్వారా రక్తహీనతకు దూరంగా ఉండవచ్చని జన విజ్ఞాన వేదిక జిల్లా గౌరవ అధ్యక్షుడు డాక్టర్ టి.చెన్నకృష్ణ అన్నారు. స్థానిక కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయంలో ప్రపంచ రక్తహీనత దినోత్సవం సందర్భంగా శుక్రవారం అవగాహన సదస్సు నిర్వహించారు. ఐరన్, కాల్షియం కలిగిన ఆహారం తీసుకోవాలని చెప్పారు. ఆరోగ్య విషయాల గురించి విద్యార్థినుల సందేహాలను నివృత్తి చేశారు. జేవీవీ మండల కార్యదర్శి జె.వెంకటరావు పరీక్షల సమయంలో విద్యార్థులు ఆరోగ్యం పట్ల తీసుకోవాల్సిన జాగ్రత్తలు వివరించారు. కార్యక్రమంలో ప్రధానాచార్యులు షేక్ రేష్మ, జేవీవీ నాయకులు వి.మాలకొండారెడ్డి, శంకర్, ఉపాధ్యాయినులు పాల్గొన్నారు.

బీమా పథకాలు సద్వినియోగం చేసుకోండి

సి.ఎస్.పురం, న్యూస్‌టుడే: నిరుపేద కుటుంబాలకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేస్తున్న బీమా పథకాలు ఎంతో ఉపయుక్తమని సి.ఎస్.పురం కెనరా బ్యాంక్ చీఫ్ మేనేజర్ సంజయ్ అన్నారు. మండలంలోని రామాపురం గ్రామానికి చెందిన గుమ్మా గురవయ్య మృతిచెందడంతో ఆయన భార్య రత్తమ్మకు ప్రధాన మంత్రి జీవన బీమా పథకం కింద రూ.2 లక్షల చెక్కును స్థానిక బ్యాంక్‌లో శుక్రవారం ఆయన అందజేశారు. కేంద్ర ప్రభుత్వం అందిస్తున్న సామాజిక భద్రతా పథకాలను అర్హులైన పేదలందరు సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు. కేవలం రూ.436 ప్రీమియం చెల్లిస్తే ఈ పథకం రూ.2 లక్షల బీమా నగదును చెల్లించడం జరుగుతుందని పేర్కొన్నారు. కార్యక్రమంలో సహాయ మేనేజర్ ప్రసాద్, లక్ష్మీకాంతమ్మ, కనిగిరి ఆర్థిక అక్షరాస్యత కౌన్సిలర్లు చిట్టిబాబు,సునీల్, బ్యాంక్ సిబ్బంది పాల్గొన్నారు.

(c) eenadu

నేడు ఈనాడు 50, ఈటీవీ 30 వసంతాల వేడుకలు

■ సిద్ధమైన ఏపీఎస్పీ రెండో బెటాలియన్ మైదానం

కర్నూలు కలెక్టరేట్, న్యూస్‌టుడే : రాయలసీమ ముఖద్వారంలో సంగీత సవ్వడులు హోరెత్తనున్నాయి. తెలుగు ప్రజల ఆత్మగౌరవానికి ప్రతీకగా నిలిచిన ఈనాడు దినపత్రిక 50 వసంతాలు పూర్తి చేసుకుంది. "ఈటీవీ.. మీటీవీ' అంటూ మూడు దశాబ్దాలుగా తెలుగు ప్రజలు ఈటీవీని ఆదరిస్తున్నారు. ఈ సందర్భంగా ఈనాడు 50, ఈటీవీ 30 వసంతాల వేడుకలు కర్నూలులోని ఏపీఎస్పీ బెటాలియన్ మైదానంలో శనివారం సాయంత్రం 6 గంటల నుంచి జరగనున్నాయి. సినీ గీతాలు, డ్యాన్సులతోపాటు ప్రముఖ గాయనీగాయకులు తమ పాటలతో అలరించనున్నారు. వందేమాతరం శ్రీనివాస్ తన గానంతో ఉర్రూతలూగించనున్నారు. జబర్దస్త్ ఫేమ్ హైపర్ ఆది తన పంచ్ డైలాగులతో కడుపుబ్బ నవ్వించనున్నారు. ఢీ ఫేమ్ జాను లైరి, రాజు మాస్టర్, ఈటీవీ అమ్మోరు సీరియల్ నటీనటులు నృత్యాలతో హోరెత్తించనున్నారు. ఆద్యంతం వినోద భరితంగా సాగే ఈ కార్యక్రమం ఏర్పాట్లు పూర్తయ్యాయి. సభా వేదిక, సౌండ్ సిస్టమ్, లైటింగ్ ఏర్పాట్లు, సభా వేదిక ముందు ఆసీనులై కార్యక్రమాలను వీక్షించేందుకు సీటింగ్.. వీవీఐపీ, వీఐపీలు, ఇతర బ్లాకులవారీగా సీటింగ్ ఏర్పాట్లు పూర్తి చేశారు. సభా వేదిక ముందు ఇరువైపులా అక్కడక్కడా ఎల్ఈడీ తెరలు, సౌండ్ సిస్టమ్ తదితర ఏర్పాట్లు చేశారు.

పద్మాల శోభ.. పరమేశ్వరుడి ప్రభ

ఇల కైలాస క్షేత్రంలో దేవదేవుల పుష్పపల్లకి మహోత్సవం శుక్రవారం నేత్రశోభితంగా జరిగింది. దివ్యమనోహర రూపంలో తరలొచ్చిన స్వామిఅమ్మవార్లను తిలకించిన భక్తజనం ఆనందపరవశులయ్యారు. మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల ఆరో రోజు శుక్రవారం రాత్రి 7 గంటలకు శ్రీస్వామి అమ్మవార్ల ఉత్సవమూర్తులకు ఆలయ ప్రాంగణంలో అర్చకులు, వేదపండితులు విశేష పూజలు నిర్వహించారు. మంగళవాయిద్యాల నడుమ స్వామిఅమ్మవార్ల ఉత్సవ మూర్తులను ఊరేగింపుగా గ్రామోత్సవానికి తీసుకొచ్చారు. పుష్పపల్లకీలో భ్రమరాంబ సమేత మల్లికార్జున స్వామి ఆలయ వీధుల్లోకి తరలిరాగా, భక్తజనం పరవశం చెందారు.
– న్యూస్‌టుడే, శ్రీశైలం ఆలయం

విరులపై విహారం

● గంగాధర మండపం వద్ద వివిధ వర్ణాలు కలిగిన 1.5 టన్నుల పుష్పాలతో పుష్పపల్లకీని ముస్తాబు చేశారు. సుమధుర శోభిత పుష్పాల మధ్య మల్లికార్జున స్వామి త్రిశూలధారియై, జగన్మాత భ్రమరాంబాదేవి రమ్యమైన శోభతో పుష్పపల్లకీలో కొలువుదీరారు. పుష్పపల్లకీ పైభాగాన అమర్చిన పరమేశ్వరుని అలంకారమూర్తి భక్తులను విశేషంగా ఆకట్టుకుంది. ధర్మకర్తలమండలి అధ్యక్షులు రమేష్‌నాయుడు, సభ్యులు స్వామివార్లకు హారతులు సమర్పించారు.

భక్తజనంతో నిండిన శ్రీగిరులు

శ్రీశైల మహాక్షేత్రం భక్తులతో నిండిపోతోంది. శివదీక్షా భక్తులు జ్యోతిర్ముడితో వచ్చి శ్రీస్వామిఅమ్మవార్లను దర్శించుకుంటున్నారు. ఇరుముడులు సమర్పించి దీక్షలు విరమిస్తున్నారు. ఆదివారం వరకు పాదయాత్ర భక్తుల తాకిడి శ్రీశైలానికి ఉండనుంది. మరోవైపు ఆర్టీసీ, ప్రైవేటు బస్సుల్లో భక్తులు పెద్ద సంఖ్యలో శ్రీశైలానికి తరలివస్తున్నారు.

అందని స్పాట్ సొమ్ము

నంద్యాల పట్టణం, న్యూస్‌టుడే: గతేడాది పదో తరగతి పరీక్షా కేంద్రాల్లో విధులు నిర్వహించిన ఉపాధ్యాయులకు ఇప్పటికీ పారితోషికం(రెమ్యూనరేషన్) అందలేదు. మూల్యాంకనం(స్పాట్ వాల్యుయేషన్)లో పాల్గొన్న ఉపాధ్యాయులకు చెల్లించాల్సిన పారితోషకమూ అందలేదు. జిల్లాలో గతేడాది 25,542 మంది విద్యార్థులు పరీక్షలు రాశారు. 130 కేంద్రాల్లో పరీక్షలు నిర్వహించారు. ప్రతి కేంద్రంలో 15 మంది ఉపాధ్యాయులు విధుల్లో ఉన్నారు. 30 ఫ్లయింగ్ స్క్వాడ్ టీంలు పరీక్షలను పర్యవేక్షించాయి. రెండువేల మందికిపైగా పని చేశారు. స్పాట్ మూల్యాంకనంలో 900 మంది వరకు పాల్గొన్నారు. వీరికి ఇంత వరకు టీఏలు, డీఏలు రాలేదు. మొత్తం మీద స్పాట్ వాల్యుయేషన్, పరీక్షా కేంద్రాల్లో విధులు నిర్వహించిన వారిలో 20 శాతం మందికి మాత్రమే రెమ్యూనరేషన్ అందడం గమనార్హం.

పక్కదారి పట్టిందా

జిల్లాలో రెండు రకాలుగా విధులు నిర్వహించిన వారికి సంబంధించి 80శాతం మందికి రాలేదు. కొద్ది మందికి మాత్రమే ఇచ్చి మిగతా వారికి ఇవ్వకపోవడం గమనార్హం. పరీక్షల్లో విధులు నిర్వహించిన వారికి సగటున రోజుకు రూ.1.50 లక్షల వరకు చెల్లించాల్సి ఉంది. ఈ మొత్తమే రూ.9 లక్షల వరకు ఉంది. ఇక స్పాట్ వాల్యుయేషన్‌లో పాల్గొన్న వారికి రావాల్సిన మొత్తం కూడా రూ.లక్షల్లోనే ఉంది.

ఇక్కడ ఎందుకు ఆగినట్లు

రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో పదో తరగతి పరీక్షల్లో విధులు నిర్వహించిన, స్పాట్ వాల్యుయేషన్‌లో పాల్గొన్న వారికి రెమ్యూనరేషన్ చెల్లింపులు జరిగాయి. పొరుగునే ఉన్న కర్నూలు జిల్లాలో కూడా ఈ చెల్లింపులు జరిగాయి. కానీ నంద్యాల జిల్లాలో మాత్రం చాలా మందికి అందలేదు. వచ్చే నెలలో పదో తరగతి పరీక్షలు ప్రారంభంకానుండటంతో ఏప్రిల్ నెలలో స్పాట్ వాల్యుయేషన్ నిర్వహించనున్నారు. కానీ గత ఏడాదివే చెల్లించక పోవడంపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఈ విషయంపై ఉపాధ్యాయ సంఘాల నాయకులు ఉన్నతాధికారులకు ఫిర్యాదులు చేశారు. జిల్లా విద్యాశాఖాధికారులు ప్రభుత్వం నుంచే రాలేదని చెబుతుండగా.. రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో చెల్లింపులు జరుగగా ఒక్క నంద్యాల జిల్లాలోనే ఎందుకు రాలేదనే ప్రశ్నలు వినిపిస్తున్నాయి. కొంత మంది అధికారుల చర్యలతోనే ఈ పరిస్థితి నెలకొందనే ఆరోపణలు ఉన్నాయి.

స్టీరింగ్ తప్పిన పనులు

■ ముందుకు కదలని డ్రైవింగ్ శిక్షణ కేంద్రం నిర్మాణాలు

అసంపూర్తిగా ట్రాక్‌ల ఏర్పాటు

డోన్, న్యూస్‌టుడే : డ్రైవింగ్‌లో సుశిక్షితులుగా తీర్చిదిద్దేందుకు.. నైపుణ్యాలు నైపుణ్యాలు పెంపొందించి ప్రమాదాలు నివారించే ఉద్దేశంతో ప్రారంభించిన డ్రైవింగ్ శిక్షణ కేంద్రం పనులు ముందుకు సాగడం లేదు. గత ప్రభుత్వం నిధులు కేటాయించకపోవడం.. పనులపై పర్యవేక్షణ కరవవడంతో నిర్మాణాలు సాగడం లేదు.

మూడేళ్ల కిందట అనుమతులు

- డోన్ మండల పరిధిలోని కొత్తకోట వద్ద జాతీయ రహదారి సమీపంలో డ్రైవింగ్ శిక్షణ కేంద్రం, రిసెర్చ్ సెంటరు ఏర్పాటుకు గత ప్రభుత్వం చర్యలు తీసుకుంది.
- ప్రస్తుతం మార్కాపురం జిల్లా దర్శిలో రాష్ట్రంలోనే మొదటి కేంద్రం ఉండగా.. డోన్ ప్రాంతంలో మరొకటి ఏర్పాటుకు అధికారులు శ్రీకారం చుట్టారు. 2021-22లోనే దీనికి అనుమతులు వచ్చాయి.
- ఇందులో భాగంగా జాతీయరహదారి నుంచి కేంద్రం ఏర్పాటుచేసే ప్రాంతం వరకు తారు రోడ్డు నిర్మించారు.

ఏళ్లుగా సాగుతూ..

- 2022-23లో భవన నిర్మాణాలు ప్రారంభించారు. అడ్మినిస్ట్రేటివ్ బ్లాక్, వసతిగృహంతోపాటు వర్క్‌షాప్ భవనం, ట్రాక్‌లు తదితరాలు ఏర్పాటు చేయాల్సి ఉంది. దీనికిగాను రూ.18.50 కోట్లు కేటాయించారు.
- ఈ కేంద్రం ద్వారా ఏటా 1,000 మందిని డ్రైవింగ్‌లో నిపుణులుగా తీర్చిదిద్దాలని.. మూడు నెలలపాటు శిక్షణ ఇవ్వాలని నిర్ణయించారు.
- పనుల్లో కదలిక అంతంతమాత్రంగానే ఉండటం గమనార్హం. ప్రస్తుతం అడ్మినిస్ట్రేటివ్ బ్లాక్ భవనం పనులు చివరి దశకు చేరుకున్నాయి. మిగతావాటి జాడే కానరావడం లేదు. వర్క్‌షాప్ పనులు పునాదుల దశలో ఉండగా.. ట్రాక్‌ల ఏర్పాటు పనులు అడపాదడపా సాగుతున్నాయి.

అందుబాటులోకి వస్తే..

- కొందరు భారీ వాహనాల డ్రైవర్లు కేవలం ధ్రువపత్రాలు మాత్రమే అందించి లైసెన్సుల రెన్యూవల్‌కు వస్తున్నారని.. మరికొందరు కొందరు నకిలీ పత్రాలు అందజేస్తున్నారన్న ఆరోపణలున్నాయి.
- భారీ వాహనాలు నడిపేవారికి ఇక్కడే శిక్షణ ఇచ్చి నైపుణ్యం పెంపొందించి ధ్రువీకరణ పత్రాలు ఇవ్వటంతోపాటు పాటు వివిధ అంశాలపై అవగాహన కల్పించి ప్రమాదాల నివారించేందుకు చేయాలన్నదే ఈ కేంద్రం ముఖ్య ఉద్దేశం.
- ప్రస్తుతం జరుగుతున్న పనులను పరిశీలిస్తే ఎప్పటికి పూర్తవుతుందన్నది ప్రశ్నార్థకంగా మారింది. వాస్తవానికి రెండేళ్లలోనే పూర్తి చేయాల్సి ఉండగా.. మొక్కుబడిగా సాగుతోంది.

'బిల్లులు రావడంతో కొంత ఇబ్బంది ఉంది. అయినప్పటికీ పనులు సాగుతున్నాయి ఇప్పటికే అడ్మినిస్ట్రేటివ్ భవనం పనులు చివరి దశకు వచ్చాయి. మిగిలిన పనులు సాగుతున్నాయి' అని ఆర్అండ్‌బీ డీఈ శ్రీనివాసులు తెలిపారు.

సామాజిక స్పృహను తట్టిలేపేదే కళ

● నాలుగు అంశాల్లో 12 మంది విజేతలు
● ముగిసిన 'ఈనాడు-ఈటీవీ' ప్రతిభా పాటవ పోటీలు

మాట్లాడుతున్న డీఈవో సుధాకర్.. వేదికపై ఈనాడు కర్నూలు యూనిట్ ఇన్‌ఛార్జి అలి

మనలో ఉన్న సామాజిక స్పృహను తట్టిలేపేదే కళ అని డీఈవో సుధాకర్ పేర్కొన్నారు. 'ఈనాడు-ఈటీవీ' ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఉమ్మడి జిల్లా స్థాయి ప్రతిభా పాటవ పోటీలు కర్నూలు నగరంలోని క్లస్టర్ వర్సిటీలో శుక్రవారం జరిగాయి. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఉమ్మడి జిల్లాలో 'ఈనాడు-ఈటీవీ' నిర్వహించిన ప్రతిభా పాటవ పోటీల్లో పెద్దఎత్తున విద్యార్థులు పాల్గొనడం గొప్ప విషయమని చెప్పారు. అనంతరం జిల్లా స్థాయిలో చిత్రలేఖనం, వ్యాసరచన, క్విజ్, ఉపన్యాస పోటీలు నిర్వహించి.. ఇందులో రాణించిన 12 మంది విజేతలకు బహుమతులు అందజేశారు. 'ఈనాడు' కర్నూలు యూనిట్ ఇన్‌ఛార్జి అలి మాట్లాడుతూ.. కళాశాల స్థాయిలో నిర్వహించిన ప్రతిభా పాటవ పోటీల్లో ఉమ్మడి జిల్లా నుంచి 11 వేల మంది విద్యార్థులు పాల్గొన్నారన్నారు. ఈ కార్యక్రమంలో న్యాయ నిర్ణేతలుగా అధ్యాపకులు సవితాదేవి, మద్దిలేటి, మల్లయ్య, రాజశేఖర్ వ్యవహరించారు. – న్యూస్‌టుడే, కర్నూలు విద్య

ధ్వజపటం.. ఆహ్వాన ఘట్టం

సుప్రసిద్ధ పుణ్యక్షేత్రం మహానందిలో శుక్రవారం మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలను ఈవో నల్లకాల్వ శ్రీనివాసరెడ్డి ఆధ్వర్యంలో చండూరి రవిశంకర అవధాని వేదపండిత బృందం వేదోక్తంగా ప్రారంభించారు. 13 నుంచి 18వ తేదీ వరకు ఉత్సవాలు నిర్వహిస్తారు. ఉదయం ప్రత్యేక పూజలు చేసి, ధ్వజారోహణం ద్వారా దేవతాహ్వానం వంటి కార్యక్రమాలను పండితులు శాస్త్రీయంగా నిర్వహించారు.
–న్యూస్‌టుడే, మహానంది

ఆర్టీసీ బస్సు బ్రేక్ ఫెయిల్

● త్రుటిలో తప్పిన ప్రమాదం

వంతెనను ఢీకొన్న బస్సు

శిరివెళ్ల, న్యూస్‌టుడే: మండలం పరిధిలోని శిరివెళ్లమెట్ట వద్ద శుక్రవారం పెను ప్రమాదం తప్పింది. నంద్యాల డిపోనకు చెందిన ఆర్టీసీ బస్సు రుద్రవరం మండలం పెద్దకంబలూరుకు వెళ్లి తిరిగి నంద్యాలకు వస్తుండగా శిరివెళ్లమెట్ట జాతీయ రహదారి మలుపు వద్ద ఉన్నట్టుండి బ్రేక్ ఫెయిల్ కావడంతో ఎదురుగా హైవే అండర్ పాస్ బ్రిడ్జిని ఢీకొని ఆగిపోయింది. దీంతో ప్రయాణికులు ఒక్కసారిగా ముందుకు వాలిపోయారు. ఈ ఘటనలో బస్సులోని 10 మంది ప్రయాణికులకు గాయాలయ్యాయి. వారిని నంద్యాల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. సమాచారం అందుకున్న సీఐ రాము, రుద్రవరం ఇన్‌ఛార్జి ఎస్సై జయప్ప ట్రాఫిక్‌ను క్రమబద్ధీకరించారు. ఘటనపై విచారణ చేపట్టినట్లు పోలీసులు తెలిపారు.

టోల్‌ప్లాజాల్లో ఇక డిజిటల్ చెల్లింపులే

● ఏప్రిల్ నుంచి నగదు చెల్లింపు సేవల నిలిపివేత

జాతీయ రహదారులపై ఉండే టోల్‌ప్లాజాల వద్ద రద్దీని తగ్గించడం, ప్రయాణ సమయాన్ని ఆదాచేయడం, రుసుముల వసూళ్లలో పారదర్శకత కోసం కేంద్ర రోడ్డు రవాణా మంత్రిత్వశాఖ చర్యలు చేపట్టింది. టోల్‌ప్లాజాల వద్ద ఈ ఏడాది ఏప్రిల్ ఒకటో తేదీ నుంచి నగదు చెల్లింపుల్ని రద్దు చేయాలని నిర్ణయించింది. వాటిని ఫాస్టాగ్, యూపీఐ ద్వారా చేపట్టాలని స్పష్టం చేసింది.

- ఇప్పటి వరకు ఫాస్టాగ్ ద్వారా టోల్‌ప్లాజా నుంచి వాహనాలు వెళ్తున్నప్పటికీ కొన్ని వాహనాలు అప్పటికప్పుడు నగదు చెల్లించి వెళ్తున్నారు. అయితే కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో ఈ ఏడాది ఏప్రిల్ నుంచి పూర్తి స్థాయిలో నగదు రహిత చెల్లింపులతోనే టోల్‌ప్లాజాలు నడవనున్నాయి.
- ఉమ్మడి కర్నూలు జిల్లా పరిధిలో నాలుగు టోల్‌ప్లాజాలు ఉన్నాయి. కర్నూలు-కడప 40వ జాతీయ రహదారిపై మూడు టోల్‌ప్లాజాలు, హైదరాబాదు-బెంగళూరు హైవేపై అమకతాడు టోల్‌ప్లాజా ఉంది. ఆయా టోల్‌ప్లాజాల గుండా రోజుకు 33 వేల వాహనాలు రాకపోకలు సాగిస్తున్నాయి.

టోల్‌ప్లాజా	రోజూ వెళ్లే వాహనాలు (వేలల్లో)	రోజుకు ఆదాయం (రూ.లక్షల్లో)
నన్నూరు (కర్నూలు-కడప హైవే)	10	14
చాపిరేవుల (కర్నూలు-కడప హైవే)	6	17
చాగలమర్రి (కర్నూలు-కడప హైవే)	7	14
అమకతాడు (హైదరాబాద్-బెంగళూరు హైవే)	10	15

"ప్రస్తుతం నగదు రహిత ప్రయాణాలపై ట్రయల్ రన్ నడుస్తోందని, పూర్తిస్థాయిలో పనులు పూర్తైతే, ఎన్‌హెచ్‌ఏ ఆదేశాల ప్రకారం నిబంధనలు అమలు చేస్తామని" చాగలమర్రి టోల్ ప్లాజా రూట్ ఆపరేషన్ మేనేజర్ కుతుబుద్దీన్ తెలిపారు. – న్యూస్‌టుడే, చాగలమర్రి

గుంతలు మింగిన కాసులు

పూర్తిస్థాయిలో గుంతలు పూడ్చకుండా కొంతవరకే చేసిన ప్యాచింగ్

బండిఆత్మకూరు, న్యూస్‌టుడే: బండిఆత్మకూరు-ఓంకారం రహదారిలో ఉన్న బీటీ రోడ్డు ప్యాచింగ్ పనులు తూతూమంత్రంగా సాగుతున్నాయి. మొక్కుబడిగా వచ్చి కొంత కంకర, తారు మిశ్రమం పోసి వెళ్తున్నారు. రోడ్డుపైన ఉన్న గుంతలు పూర్తిగా పూడ్చకపోవడంతో భక్తులకు ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉంది. శివరాత్రి బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఓంకార క్షేత్రానికి పెద్ద సంఖ్యలో భక్తులు వచ్చే అవకాశం ఉంది. బండిఆత్మకూరు నుంచి ఓంకార క్షేత్రం 13 కిలోమీటర్లు ఉన్న బీటీ రోడ్డు పూర్తిగా దెబ్బతింది. దీంతో ఏటా శివరాత్రి బ్రహ్మోత్సవాల ముందు రోజుల్లో ప్యాచింగ్ పనులు మాత్రం చేస్తూ మమ అనిపిస్తున్నారు. ఆ తర్వాత కొద్దిరోజులకే ప్యాచింగ్ పోయి ఈ రోడ్డు యథాస్థితికి వస్తుంది. గత ఏడాది కూడా అదేవిధంగా రూ.20 లక్షలు ఖర్చు పెట్టి శివరాత్రి బ్రహ్మోత్సవాల ముందు రోజు ప్యాచింగ్ పనులు చేశారు. ఆ తర్వాత కొద్దిరోజులకే రోడ్డు పూర్తిగా దెబ్బతినడంతో మళ్లీ ఇప్పుడు రూ.50 లక్షలతో ప్యాచింగ్ పనులు చేపట్టారు. గతంలో కన్నా ఇంకా అధ్వానంగా ప్యాచింగ్ పనులు చేపట్టారు. అక్కడక్కడ కొద్దికొద్దిగా గుంతలు పూడ్చి తారుమిశ్రమం వేసి వెళ్లారు. కంకర పరచిన చోట పూర్తిగా తారువేయకుండా అలాగే వదిలి వెళ్తున్నారు. రోడ్డు మధ్యలో ఉన్న చిన్న గుంతలను పూడ్చకుండా వెళ్లారు. అధికారులు ఈ పనులపై విచారణ చేపట్టాలని భక్తులు కోరుతున్నారు.

పాదబాటలో పులి జాగ్రత్తగా ఉండాలోయ్

■ భక్తులకు సూచనలు జారీ

ఆత్మకూరు, న్యూస్‌టుడే: మహాశివరాత్రి పర్వదినం వచ్చేస్తోంది.. ఆదివారం అర్ధరాత్రి జరిగే శ్రీశైల మల్లన్న కల్యాణోత్సవాన్ని కనుల తిలకించడానికి భక్తులు వెళ్తున్నారు.. చాలా మంది నల్లమల గిరులు దాటుతూ పాదయాత్రగా వెళ్తున్నారు. వెంకటాపురం గ్రామం నుంచి శ్రీగిరి వైపు దండులా కదులుతున్నారు.. ఈ దారిలో ఇటీవలి ఐదు రోజుల్లో రెండు సార్లు పులులు కనిపించాయి. భక్తులు అప్రమత్తంగా ఉండాలంటూ అటవీశాఖ అధికారులు సూచనలు జారీ చేశారు.

పెచ్చెర్వు దారిలో కనిపించిన పెద్దపులి

- పెద్దపులులు అడవి జంతువులనే ఆహారంగా తీసుకుంటాయి. అప్పుడప్పుడు గ్రామ పరిసర ప్రాంతాల్లో పశు సంపదపై దాడి చేస్తాయి. వాటి కళ్లముందు మనిషి సంచరిస్తున్నా పొదల్లోంచి గమనిస్తుంటాయి.. కానీ దాడి చేసిన సంఘటనలు అరుదు. ఒక్కసారి మనిషిపై దాడి మొదలుపెడితే వాటిని ఆపడం కష్టం.
- పులుల సమీపంగా వెళ్లినప్పుడు అవి దాడి చేసే అవకాశం ఉంది. భక్తులు ఒంటరిగా అడవిలో తిరగకూడదు. ముఖ్యంగా మార్గం మధ్యలో బహిర్భూమికి వెళ్లేటప్పుడు జాగ్రత్తలు పాటించాలి. సమీపంలో మనుషులు ఉండేలా చూసుకోవాలి.
- పులి కనిపిస్తే భయంతో పరిగెత్తకూడదు. పారిపోతే వెంటపడే అవకాశం ఉంది. ఎదురైతే కదలకుండా నిలబడాలి. దాన్ని గమనిస్తూనే ఉండాలి. వాటి కళ్లలోకి ఎక్కువసేపు చూడకూడదు. పులి సవాలుగా భావించే అవకాశం ఉంది.
- భయపడి దూరంగా వెళ్లే ప్రయత్నం చేస్తే అది బలహీన జంతువుగా భావించి దాడి చేసే అవకాశం ఉంది. శరీరం పెద్దగా కనిపించేలా చేతులు పైకెత్తాలి.
- పొదల మాటున దాక్కోకూడదు. చెట్లు ఎక్కే ప్రయత్నం చేయకూడదు. నేలపై పడుకోవద్దు. కూర్చోవద్దు. తనకంటే చిన్న జంతువని భావించి దాడి చేసే ప్రమాదం ఉంది.
- భక్తుల భద్రత దృష్ట్యా అటవీ అధికారులు శ్రీశైలానికి పాదయాత్రగా భక్తులు నడిచే దారులపై నిఘా పెట్టారు. పాదబాట వైపు వచ్చే పులులను అడవిలోకి తరిమివేసేలా చర్యలు తీసుకున్నారు. పర్యవేక్షించడానికి ఆత్మకూరులో 24 గంటలు కమాండ్ కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేశారు.

ప్రత్యేక రైలు.. మరి కొన్ని రోజులు

డోన్ పట్టణం, న్యూస్‌టుడే: కోయంబత్తూరు- జైపూర్ ఎక్స్‌ప్రెస్ ప్రత్యేక రైలు గురువారం అర్ధరాత్రి 2.30 గంటలకు బయల్దేరి డోన్‌కు సాయంత్రం 5 గంటలకు వస్తుంది. ఈ రైలు స్టాపింగ్ ఈ నెల 19వ తేదీ నాటికి ముగియనుండగా.. మార్చి 26వ తేదీ వరకు ఐదు ట్రిప్పులను పెంచినట్లు రైల్వే అధికారులు శుక్రవారం తెలిపారు. అలాగే జైపూర్- కోయంబత్తూరు ఎక్స్‌ప్రెస్ ప్రత్యేక రైలు ఆదివారం రాత్రి 10 గంటలకు బయల్దేరి డోన్‌కు మంగళవారం మధ్యాహ్నం 2.50కి వస్తుంది. ఈ రైలు ఈ నెల 22వ తేదీ నాటికి ముగియనుంది. దీన్ని మార్చి 29వ తేదీ వరకు ఐదు ట్రిప్పులను పెంచి నడుపుతున్నట్లు వారు పేర్కొన్నారు.

మీ పంటను మీరే నమోదు చేసుకోవచ్చు

'ఈ.పంట'లో సాగు వివరాలను ఇప్పటి వరకు రైతు సేవాకేంద్రాల సహాయకులే నమోదు చేసేవారు. ఇకనుంచి రబీ సీజన్‌లో సాగు చేస్తున్న పంటల వివరాలను ఏపీఏఐఎంఎస్ ఫార్మర్ యాప్‌లో అన్నదాతలే స్వయంగా నమోదు చేసుకునేలా వ్యవసాయశాఖ ప్రయోగాత్మకంగా చర్యలు తీసుకుంది. మొబైల్ యాప్‌లో తమ పంటల వివరాలను నమోదు చేసుకునే ప్రక్రియను అందుబాటులోకి తీసుకొచ్చింది. రానున్న ఖరీఫ్ సీజన్‌లో రైతులే స్వయంగా నమోదు చేసుకునే వీలు కల్పించనున్నట్లు వ్యవసాయ శాఖ అధికారులు చెబుతున్నారు.
– న్యూస్‌టుడే, కర్నూలు వ్యవసాయం

ఎలా చేయాలి..

- రైతులు తమ స్మార్ట్ ఫోన్‌లో గూగుల్ ప్లేస్టోర్ నుంచి ఏపీఏఐఎంఎస్ 2.0 యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోవాలి.
- ఆధార్ నంబరు ద్వారా రిజిస్ట్రేషన్ చేసుకుని ఎంపిన్‌ను సెట్ చేసుకోవాలి.
- ఆధార్ నంబరు ఆధారంగా వెబ్‌ల్యాండ్‌తో అనుసంధానమైన రైతుకు చెందిన అన్ని భూకమతాలు ఆ యాప్‌లో కనిపిస్తాయి.
- ఇప్పటివరకు రైతు సేవా కేంద్రం సహాయకుడు పంట నమోదు చేయని వివరాలను సైతం రైతులే స్వయంగా నమోదు చేసుకోవచ్చు.
- పంట నమోదు సమయంలో 20 మీటర్ల జియో రిఫరెన్సు హద్దులతో కూడిన పొలంలో ఫొటో తీసుకోవాలి. ఇందుకు రైతు తప్పనిసరిగా తన పొలంలోనే ఉండాలి.
- ఇలా నమోదు చేసిన సమాచారం సంబంధిత రైతు సేవాకేంద్రం సహాయకుడి ధ్రువీకరణకు వెళ్తుంది.
- ఈ యాప్ సహకారంతో రైతు సేవా కేంద్రం సహాయకుడు నమోదు చేసిన పంట వివరాలు సరిగా ఉన్నాయో లేవో అని కూడా పరిశీలించుకోవచ్చు.
- సరిగా లేకుంటే ఫిర్యాదు చేసే అవకాశం సైతం రైతుకు కల్పించారు.
- రైతులే స్వయంగా ఈ.పంట నమోదు చేసుకునే క్రమంలో కొందరు పత్తి పంట వేసి కంది, ఉల్లి తదితర పంటల వివరాలు నమోదు చేసే వీలుంది. అలాంటి సమయంలో ఆ రైతు ఏ పంట వేశారో నిర్ధారించిన తర్వాతే రైతు సేవా కేంద్రం సహాయకుడు ధ్రువీకరించాల్సి ఉంది.

35,060 మంది డౌన్‌లోడ్

రబీ సీజన్‌లో పంట నమోదు ప్రక్రియలో భాగంగా ఏపీఏఐఎంఎస్ 2.0 ఫార్మర్ యాప్‌ను ఉమ్మడి జిల్లాలోని రైతులు డౌన్‌లోడ్ చేసుకునేలా రాష్ట్ర అధికారులు జిల్లా వ్యవసాయ శాఖకు ఆదేశాలిచ్చారు. కర్నూలులో 18,500, నంద్యాల జిల్లాలో 16,560 మంది రైతులు ఈ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకున్నారు. కర్నూలు జిల్లాలో 116 మంది రైతులు 193, నంద్యాల జిల్లాలో 113 మంది రైతులు 279 ఎల్‌పీఎం/ సర్వే నంబర్లలో తమ పంటల సాగు వివరాలను యాప్ ద్వారా నమోదు చేసుకున్నారు.

ఈనాడు
దినపత్రికలో అన్ని రకాల ప్రకటనల (అడ్వర్‌టైజ్‌మెంట్స్) కొరకు
Cell: 99899 97628
ఈనాడు పత్రిక కోసం సంప్రదించండి
Cell: 80085 13479

(c) eenadu

పెళ్లి సంబంధాల కోసం వెతుకుతున్నారా...

శాలివాహన (కుమ్మర) అవివాహితులకు సువర్ణావకాశం

నేడు రేపు శాలివాహన (కుమ్మర) అవివాహిత వధూవరులకు ఈనాడు పెళ్లిపందిరి ఉచిత ప్రొఫైల్ రిజిస్ట్రేషన్ కార్యక్రమం

తెలుగింటి వివాహ పరిచయాలకు ఆత్మీయ వేదిక అయిన 'ఈనాడు పెళ్లిపందిరి శాలివాహన (కుమ్మర) అవివాహిత వధూవరులకు **ఉచిత ప్రొఫైల్ రిజిస్ట్రేషన్** కార్యక్రమాన్ని రాజ్‌విహార్ సెంటర్‌లో రాజ్ థియేటర్ ఎదురుగా ఉన్న ఈనాడు కార్యాలయం వేదికగా నిర్వహిస్తున్నారు. వివాహం కోసం ఎదురుచూస్తున్న వధూవరులతో పాటు సంబంధిత కుటుంబీకులు నేడు(శనివారం, ఫిబ్రవరి 14న), రేపు(ఆదివారం, ఫిబ్రవరి 15న) ఉదయం 9 గం॥ నుంచి సాయంత్రం 5.30 గం॥ వరకు తమ ప్రొఫైల్‌ను ఉచితంగా రిజిస్టర్ చేసుకోవచ్చు. ★ వధూవరుల బయోడేటా & ఫొటోలను క్రింద తెలిపిన వాట్సాప్ నంబర్లకు పంపి ఉచిత ప్రొఫైల్ రిజిస్ట్రేషన్‌ను ఫోన్‌లో యాప్ ద్వారా కూడా చూసుకోవచ్చు.

మరిన్ని వివరాలకు **91543 66099 & 91547 72006**

మహానంది మరింత ఉన్నతమైంది

మహానందిలో చాగంటి కోటేశ్వరరావుకు జ్ఞాపికను అందజేస్తున్న ఈవో

మహానంది, న్యూస్‌టుడే: నవ నందులతో కలిపి గిరి ప్రదక్షిణ చేయడం వల్ల మహానంది కేంద్ర బిందువుగా మారి మరింత ఉన్నత స్థితికి చేరుతుందని ప్రముఖ ప్రవచనకర్త చాగంటి కోటేశ్వరరావు పేర్కొన్నారు. శుక్రవారం మహానంది పుణ్యక్షేత్రంలో గంగా కామేశ్వరీ దేవి సహిత మహానందీశ్వరస్వామి వార్లను సతీసమేతంగా విశేష పూజలు చేసుకున్నారు. మహానందిలో గిరి ప్రదక్షిణ కార్యక్రమంపై త్వరలోనే కార్యాచరణకు సంబంధించిన అంశాలను పరిశీలించి తెలియజేస్తామన్నారు. మన ఊరు-మనగుడి-మన బాధ్యత కన్వీనర్ శివకుమార్‌రెడ్డిలు చాగంటిని ఘనంగా సత్కరించి జ్ఞాపిక అందజేశారు.

పాశాంకుషాలు విరాళం: మహానందీశ్వర స్వామివారితో పాటు అమ్మవారికి ఉపయోగించే పాశాంకుషాలను దాతలు విరాళంగా అందజేశారు. శుక్రవారం హైదరాబాద్‌కు చెందిన దాతలు సంధ్యారాణి, సుబ్రహ్మణ్యం దంపతులు రూ.3.50 లక్షల విలువైన బంగారం పూతతో చేసిన పాశాంకుషాలు, అభయ హస్తాలను పంపించారు. మరోవైపు హైదరాబాద్‌కు చెందిన దాతలు వారణాసి రామ్మోహన్‌రావు, విజయలక్ష్మీ దంపతులు పట్టువస్త్రాలు సమర్పించారు.

పోలింగ్ కేంద్రంలో మూడో అదనపు జిల్లా న్యాయమూర్తి అమ్మన్నరాజు

బార్ కౌన్సిల్ ఎన్నికల్లో 95 శాతం పోలింగ్

నంద్యాల పట్టణం, న్యూస్‌టుడే: రాష్ట్ర బార్ కౌన్సిల్ ఎన్నికల్లో 95 శాతం పోలింగ్ నమోదు అయింది. శుక్రవారం స్థానిక న్యాయస్థానాల సముదాయంలో నిర్వహించిన ఎన్నికల్లో 446 మంది న్యాయవాదులకు గాను 416 మంది తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. 27 మంది హాజరు కాలేదు. ఎన్నికల అధికారిగా హుస్సేన్ బాషా, సహాయ ఎన్నికల అధికారులుగా హరిప్రసాదరెడ్డి, చిన్న సుధాంశమౌళిరెడ్డి, వెంకటేశ్వర్లు, కృపావతి, వెంకట ప్రసాద్, తోట మురళీలు వ్యవహరించారు. పోలింగ్ కేంద్రాన్ని మూడో అదనపు జిల్లా న్యాయమూర్తి అమ్మన్నరాజు పరిశీలించి వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఎలాంటి సంఘటనలు జరుగకుండా పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు.

ప్రైవేటు వాహనాలకు అనుమతి లేదు

నంద్యాల గ్రామీణం, న్యూస్‌టుడే: శివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకొని నల్లమల అభయారణ్యంలోని గుండ్ల బ్రహ్మేశ్వరం శైవక్షేత్రానికి వెళ్లడానికి ప్రైవేటు వాహనాలకు అనుమతి లేదని నాగార్జున సాగర్ టైగర్ ప్రాజెక్టు ఫీల్డ్ డైరెక్టర్ విజయకుమార్ శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. మద్దిపెంట, పాపినేనిపల్లె, దిగువమెట్ట, వెలుగోడు, నారాయణాపురం, గ్రామాల నుంచి పాదయాత్రికులను అనుమతించనున్నట్లు వెల్లడించారు.

టైగర్ ప్రాజెక్టు ఫీల్డ్ డైరెక్టర్ బదిలీ

నంద్యాల నేరవిభాగం, న్యూస్‌టుడే: నంద్యాల జిల్లాకు చెందిన నాగార్జున సాగర్ టైగర్ ప్రాజెక్టు ఫీల్డ్ డైరెక్టర్ విజయకుమార్ బదిలీ చేస్తూ చీఫ్ సెక్రటరీ విజయానంద్ శుక్రవారం ఆదేశాలు జారీ చేశారు. వెంటనే పీసీసీఎఫ్ వద్ద రిపోర్ట్ చేయాలని ఆదేశించారు. ఆయన స్థానంలో ప్రస్తుతం గుంటూరు కన్జర్వేటర్‌గా ఉన్న కాశీ విశ్వనాథ్‌రాజుకు అదనపు బాధ్యతలు అప్పగించారు.

రోడ్డు ప్రమాదంలో యువకుడి దుర్మరణం

కొలిమిగుండ్ల, న్యూస్‌టుడే: మండలంలోని తిమ్మనాయునిపేట గ్రామం సమీపంలో శుక్రవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో బి.నాగాంజనేయులు(29) మృతి చెందినట్లు సీఐ రమేష్‌బాబు చెప్పారు. అంకిరెడ్డిపల్లె గ్రామానికి చెందిన నాగాంజనేయులు ద్విచక్రవాహనంపై నాగిశెట్టిపల్లెకు వెళ్లి వస్తుండగా కారు ఢీకొట్టింది. నాగాంజనేయులు తీవ్రంగా గాయపడి అక్కడికక్కడే మృతి చెందారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ పేర్కొన్నారు.

అనుమానాస్పద స్థితిలో వ్యక్తి మృతి

కోవెలకుంట్ల, న్యూస్‌టుడే: కోవెలకుంట్లలోని ఆర్టీసీ బస్టాండ్ దగ్గర ఉన్న సెల్‌ఫోన్ దుకాణంలో ఓ వ్యక్తి శుక్రవారం అనుమానాస్పద స్థితిలో మృతి చెందారు. మండలంలోని గుల్లదుర్తి గ్రామానికి చెందిన నాగార్జున(45) పట్టణంలోని గాంధీనగర్ కాలనీలో నివసిస్తూ బస్టాండ్ వద్ద సెల్‌ఫోన్ దుకాణం నిర్వహిస్తున్నారు. శుక్రవారం ఇంటి నుంచి దుకాణానికి వచ్చిన ఈ వ్యక్తి ఇంటికి రాకపోవడంతో భార్య వరలక్ష్మి దుకాణానికి వచ్చి చూడటంతో అచేతనంగా పడి ఉన్నారు. దీనిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై మల్లికార్జునరెడ్డి తెలిపారు.

వనికెన్నెలో మరొకరు..

వనికెన్నె (శిరివెళ్ల), న్యూస్‌టుడే: మండలంలోని వనికెన్నె గ్రామంలో శుక్రవారం ఓ వ్యక్తి దారుణహత్యకు గురయ్యారు. పోలీసుల వివరాల ప్రకారం గ్రామానికి చెందిన ఎస్.వెంకటేశ్వర్లు(60) నివాసం ఉంటున్నారు. [illegible] వెంకటేశ్వర్లు వ్యవసాయ పనులకు వెళుతూ జీవనం సాగించేవారు. శుక్రవారం ఉదయం ఇంట్లో మంచంపై విగతజీవిగా పడి ఉండటాన్ని స్థానికులు గుర్తించి పోలీసులకు సమాచారం అందించారు. సీఐ రామ సిబ్బందితో మరణ స్థలిని చేరుకుని మృతికి గల కారణాలను సేకరించారు.

పబ్లిక్ నోటీసు

[illegible] I.A.86/2026 in O.S.No.52/2026 [illegible]

షెడ్యూలు ఆస్తి వివరాలు: [illegible] 63B3 [illegible] 0.23 [illegible]

[illegible] O.S.No: 187/2022 [illegible]

M.JAGADEESH, B.Com., LL.B.
దావాదారుకు తరుపున అడ్వకేట్
కర్నూలు. సెల్: 95157 56957.

శ్రీగిరి భక్త సిరి



కాలినడకన వస్తున్న భక్తులు, ఆలయం ముందు భారీగా జనం

మహాశివరాత్రి సమీపిస్తున్న కొద్దీ శ్రీగిరిలో భక్తుల రద్దీ పెరుగుతోంది. కాలినడకన, వాహనాల్లో భక్తులు భారీగా తరలివస్తున్నారు. వీరికి స్వామిఅమ్మవార్ల దర్శనం కల్పించేందుకు ప్రత్యేక ఏర్పాటు చేస్తున్నారు.

పూజ చేసుకుంటున్న శివస్వాములు

క్యూలైన్లలో నిరీక్షిస్తూ..

పాదయాత్రగా వస్తున్న భక్తులు

పల్లకీ సేవ ముందు వాయిద్యకారులు

పాతాల గంగలో స్నానం చేస్తూ..

అరణ్యంలో ఆదిదేవుడు

- నల్లమలలో కొలువైన గుండ్ల బ్రహ్మేశ్వర, రుద్రకోటేశ్వర క్షేత్రాలు
- శివరాత్రి సందర్భంగానే దర్శనభాగ్యం

బండిఆత్మకూరు, ఆత్మకూరు, న్యూస్‌టుడే: దట్టమైన నల్లమల అటవీప్రాంతంలో వెలసిన గుండ్ల బ్రహ్మేశ్వర స్వామి, రుద్రకోటేశ్వర స్వామి ఆలయాలు ఎంతో మహిమాన్వితమైనవి. కోరిన కోర్కెలు తీర్చి కొంగు బంగారంగా భక్తులు ఈ ఆలయాలను కీర్తిస్తారు. ఎంతో కష్టమైనప్పటికీ జీవితంలో ఒక్కసారైనా దర్శించుకోవాలని వస్తుంటారు. ప్రకృతి రమణీయంతో ఆలయాలు శోభిల్లుతున్నాయి.

ఏటా రెండు సార్లే

పురాణగాధ: అశ్వద్ధాముడు పాండవులనుకొని ఉప పాండవులను సంహరిస్తారు. తప్పిదం తెలుసుకొని శ్రీకృష్ణుడిని పాప పరిహారం కోరగా.. కోటి శివలింగాలను ప్రతిష్ఠించాలని సూచించారు. దీంతో నల్లమల అటవీ ప్రాంతంలోని గుండ్లకమ్మ నది వద్ద ఘోర తపస్సు చేసి శివలింగాన్ని ప్రతిష్ఠిస్తారు. గుండ్లకమ్మ నదీ తీరాని ఉండడంతో గుండ్ల బ్రహ్మేశ్వర ఆలయంగా ప్రసిద్ధి గాంచింది. బ్రహ్మేశ్వర స్వామితో పాటు రాజరాజేశ్వరీ, అశ్వద్ధాముడు, వీరభద్రుడి విగ్రహాలు భక్తులకు దర్శనమిస్తారు.

గుండ్ల బ్రహ్మేశ్వర ఆలయం

- ఈ ప్రాంతం టైగర్ రిజర్వు జోన్ కావడంతో పులులు, చిరుతలు, ఇతర అటవీ జంతువుల సంచారం అధికంగా ఉంటుంది. కేవలం మహాశివరాత్రి పర్వదినం రోజుల్లో, కార్తీక మాసంలో సోమవారాల్లో అటవీ శాఖ అధికారుల అనుమతి తీసుకోని వెళ్లాల్సి ఉంటుంది.

1946లో ఈ క్షేత్రం వెలుగులోకి

నల్లమల అడవిలో వెలసిన గుండ్ల బ్రహ్మేశ్వర స్వామి ఆలయం 1946లో వెలుగులోకి వచ్చింది. అటవీ తీగలతో దట్టమైన పొదలతో కప్పబడిన ఈ ఆలయాన్ని అప్పటి చీఫ్ కంజర్వేటర్ అధికారి చోనీరు సంజప్ప, డిప్యూటీ రేంజ్ అధికారి నారాయణ రంగస్వామి, ఆవుల పాటి పెద్దపుల్లయ్య గుర్తించారు.

ఈ క్షేత్రానికి వెళ్లాలంటే..

ఎంతో ప్రసిద్ధి చెందిన ఈ క్షేత్రానికి వెళ్లడానికి మూడు మార్గాలు ఉన్నాయి. ప్రకాశం జిల్లా, చలమనుంచి, నంద్యాల జిల్లా వెలుగోడు నుంచి, బండిఆత్మకూరు మండలం నుంచి ఈ క్షేత్రానికి వెళ్లవచ్చు. ఇందులో భాగంగా ప్రకాశం జిల్లా దిగువమెట్ట నుంచి, బాపినేనిపల్లె నుంచి 42 కిలో మీటర్ల దూరంలో నల్లమల అడవుల మధ్య ఉంది. దిగువ మెట్ట నుంచి వాహనాలు వెళ్లేందుకు రోడ్డు నిర్మించారు. బండిఆత్మకూరు మండలంలోని చిన్న దేవళాపురం, నారాయణాపురం గ్రామాల నుంచి కాలిబాట ఉంది. ఈనెల 15వ తేదీ నుంచే కాలిబాటలో నడిచివెళ్లే భక్తుల కొరకు నారాయణాపురం నుంచి ఉచిత ట్రాక్టరు సౌకర్యం కల్పించారు.

దట్టమైన అడవిలో రుద్రకోటేశ్వరుడు

రుద్రకోటేశ్వర క్షేత్రం

రుద్రకోటేశ్వర స్వామి

పురాణ గాధ: రావణ సంహారం అనంతరం సీతారామ లక్ష్మణులు ఈ క్షేత్రాన్ని దర్శించినట్లు పురాణగాధ. 1925లో చంద్ర తిరుపంరెడ్డి చెట్టు కింద నిద్రిస్తుండగా శివుడు కలలో వచ్చి పుట్టలో శివలింగం రూపంలో ఉన్నట్లు చెప్పడంతో.. ప్రజల సహకారంతో జీర్ణోద్ధరణ చేశారు.

- గుండ్ల వాగులో నీరు నాలుగైదు అడుగుల లోతులో ప్రవహిస్తుండటంతో ఆ దారిలో రాకపోకలు నిలిపివేశారు. రెండో దారిలోనూ మూలబండ్ల వాగులో మోకాలి లోతులో నీరు పారుతోంది. ఎలుగుబంట్లు, పులులు తిరుగుతుంటాయి. ఈ క్షేత్రానికి వెళ్లే మట్టిదారిలో దుమ్ము ఎక్కువగా ఉంటోంది.
- **ఎలా వెళ్లాలంటే:** కర్నూలు, ఇతర ప్రాంతాల నుంచి వచ్చే భక్తులు ఆత్మకూరుకు చేరుకోవాలి. అక్కడ నుంచి వెలుగోడు-నంద్యాల దారిలో నల్లకాల్వ గ్రామం మీదుగా అరణ్యం మార్గంలో 15 కి.మీలు వెళ్లాల్సి ఉంటుంది. ఆత్మకూరు నుంచి ఆర్టీసీ ప్రత్యేక బస్సు సౌకర్యం కల్పించారు. రాత్రి జాగారం చేసేందుకు భక్తులు అధిక సంఖ్యలో తరలివస్తుంటారు.

పోటీ పడ్డారు.. విజేతలయ్యారు

కర్నూలు విద్య, న్యూస్‌టుడే : విద్యార్థుల్లో దాగి ఉన్న సృజనాత్మకతను వెలికితీయడమే లక్ష్యంగా 'ఈనాడు-ఈటీవీ' ఆధ్వర్యంలో నిర్వహించిన ప్రతిభా పాటవ పోటీల్లో పలువురు విద్యార్థులు సత్తా చాటారు. గతేడాది ఆగస్టు నుంచి ఈ ఏడాది జనవరి వరకు ఉమ్మడి కర్నూలు జిల్లాలోని కళాశాలల విద్యార్థులకు చిత్రలేఖనం, వ్యాసరచన, క్విజ్, ఉపన్యాస పోటీలు జరిగాయి. రాణించినవారికి నగరంలోని క్లస్టర్ వర్సిటీలో జిల్లా స్థాయిలో శుక్రవారం పోటీలు జరగ్గా.. 12 మంది విజేతలుగా నిలిచారు.

విజేతలతో డీఈవో సుధాకర్, ఈనాడు కర్నూలు యూనిట్ ఇన్‌ఛార్జి అలి, న్యాయ నిర్ణేతలు

విజేతల వివరాలు

వ్యాసరచనలో కె.మమత (ప్రభుత్వ జూనియర్ కళాశాల, ప్యాపిలి), యు.వైష్ణవి (టౌన్‌మోడల్ ప్రభుత్వ జూనియర్ కళాశాల, కర్నూలు), జి.రమ్య (ప్రభుత్వ జూనియర్ కళాశాల, ప్యాపిలి), చిత్రలేఖనంలో.. వి.శ్రావణి (న్యూక్లియస్ జూనియర్ కళాశాల, నంద్యాల), ఎస్.అప్సాన (ప్రభుత్వ జూనియర్ కళాశాల, ప్యాపిలి), జి.మహేశ్వరి (ప్రభుత్వ జూనియర్ కళాశాల, కర్నూలు), ఉపన్యాసంలో ఎస్.సమీన (న్యూక్లియస్ జూనియర్ కళాశాల, నంద్యాల), సి.భూమిక (ప్రభుత్వ జూనియర్ కళాశాల, కర్నూలు), జి.రమ్య (ప్రభుత్వ జూనియర్ కళాశాల, ప్యాపిలి), క్విజ్‌లో పి.శ్రీవల్లి (న్యూక్లియస్ జూనియర్ కళాశాల, నంద్యాల), జి.రమ్య (ప్రభుత్వ జూనియర్ కళాశాల, ప్యాపిలి), కె.సంజయ్ (న్యూక్లియస్ జూనియర్ కళాశాల, నంద్యాల)లు ప్రథమ, ద్వితీయ, తృతీయ స్థానాల్లో నిలిచారు.

ఎంతో సంతోషంగా ఉంది - జి.రమ్య, ఎంపీసీ ద్వితీయ, ప్రభుత్వ జూనియర్ కళాశాల, ప్యాపిలి

ఈనాడు-ఈటీవీ ఆధ్వర్యంలో జరిగిన ప్రతిభా పాటవ పోటీల్లో మూడు బహుమతులను గెలుచుకోవడం ఎంతో సంతోషంగా ఉంది. ఇదే స్ఫూర్తితో ఉన్నత చదువుల్లోనూ రాణించేందుకు కృషి చేస్తా. పోటీల్లో పాల్గొనడంతో మరింత విజ్ఞానాన్ని పెంచుకోగలిగా. నాలో ఆత్మవిశ్వాసం మరింతగా పెరిగింది.

ఆలోచన స్థాయి పెరిగింది - అనూష, న్యూక్లియస్ జూనియర్ కళాశాల, నంద్యాల

జిల్లా స్థాయిలో జరిగిన ప్రతిభా పాటవ పోటీలో పాల్గొనడం మరిచిపోలేనిది. పోటీల ద్వారా ఎన్నో విషయాలు తెలుసుకున్నా. ఆలోచనస్థాయి సైతం పెరిగింది. ఇదే స్ఫూర్తితో భవిష్యత్తులో జరిగే మరిన్ని పోటీ పరీక్షల్లో పాల్గొంటా. ఇలాంటి కార్యక్రమాలు విద్యార్థులకు ఎంతగానో ఉపయోగపడుతాయి.

పది ఫలితాల్లో శత శాతం సాధించడమే లక్ష్యం

సూచనలు ఇస్తున్న డీఈవో జనార్దన్‌రెడ్డి

పీఆర్‌పల్లె (ప్యాపిలి), న్యూస్‌టుడే: పదో తరగతి వార్షిక పరీక్షలకు సంబంధించి వంద రోజుల కార్యాచరణ అమలులో భాగంగా డీఈవో జనార్దన్‌రెడ్డి పలు పాఠశాలలను సందర్శిస్తున్నారు. శుక్రవారం హుస్సేనాపురం, ప్యాపిలి, బూరుగల, పీఆర్‌పల్లె, సీతమ్మతండా ఆశ్రమపాఠశాల, నేరుడుచెర్ల ఎంపీపీఎస్ పాఠశాలలను సందర్శించారు. పీఆర్‌పల్లె ఉన్నత పాఠశాలలో ప్రత్యేక తరగతులకు సంబంధించి సబ్జెక్టు ఉపాధ్యాయులు లేకపోవడం, విద్యార్థుల హాజరు తక్కువగా ఉండటంపై డీఈవో హెచ్‌ఎం, ఉపాధ్యాయులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో ఎంఐఎస్ కోఆర్డినేటర్ జగన్‌మోహన్‌రెడ్డి పాల్గొన్నారు.

భక్తులకు సకల సదుపాయాలు

☛ **సాధారణ క్యూలైన్‌లో వెళ్లి దర్శనం చేసుకున్న కలెక్టర్**

ఉచిత క్యూలైన్‌లో జిల్లా కలెక్టర్

నంద్యాల పట్టణం, న్యూస్‌టుడే: శ్రీశైలం క్షేత్రంలో ఉచిత క్యూలైన్ ద్వారా వచ్చే భక్తులకు అన్ని విధాలా సమగ్ర సదుపాయాలు కల్పించినట్లు జిల్లా కలెక్టర్ జి.రాజకుమారి తెలిపారు. భక్తుల సౌకర్యం, భద్రత, పరిశుభ్రతకు ప్రాధాన్యతనిస్తూ ఏర్పాట్లను పటిష్ఠంగా అమలు చేస్తున్నట్లు పేర్కొన్నారు. శుక్రవారం జిల్లా కలెక్టర్ సాధారణ భక్తులతో కలిసి ఉచిత క్యూలైన్‌లో నిలబడి శ్రీభ్రమరాంబ సమేత మల్లికార్జున స్వామి వార్లను దర్శించుకున్నారు. క్యూలైన్‌లో భక్తులతో మమేకమై దర్శన సమయం, క్యూలైన్ నిర్వహణ, తాగునీరు, వైద్య సదుపాయాలు, విశ్రాంతి ఏర్పాట్లపై భక్తులను అడిగి తెలుసుకున్నారు. అన్నదాన సత్రానికి వెళ్లి సహపంక్తి భోజనం చేశారు. స్వామి వారి ఉచిత లడ్డు ప్రసాదాన్ని భక్తులకు స్వయంగా పంపిణీ చేశారు. పెరుగుతున్న భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పనిచేయాలన్నారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ప్రణాళికతో ఏర్పాట్లు చేపట్టామన్నారు.

పాగాలంకరణ ఏర్పాట్ల పరిశీలన

శ్రీశైలం క్షేత్రంలో శివరాత్రి రోజు నిర్వహించే పాగాలంకరణ కార్యక్రమ ఏర్పాట్లను జిల్లా కలెక్టర్ రాజకుమారి పరిశీలించారు. పాగాలంకరణ దర్శనం కోసం ఏర్పాటు చేసిన క్యూలైన్లను, భక్తుల రాకపోకల మార్గాలను, భద్రతా చర్యలను ఎస్పీ సునీల్ షొరాణ్‌తో కలిసి తనిఖీ చేశారు. ఈ సమయంలో భక్తుల రద్దీ ఎక్కువగా ఉండే అవకాశం ఉన్నందున ట్రాఫిక్ నియంత్రణ, పార్కింగ్ ఏర్పాట్లు, బందోబస్తు తదితర అంశాలపై పోలీసుశాఖతో సమన్వయం కొనసాగించాలని సూచించారు.

పటిష్ఠ భద్రత

శ్రీశైలంలో భక్తుల భద్రత, రక్షణను దృష్టిలో ఉంచుకుని 1782 మంది పోలీసు అధికారులు, సిబ్బందితో పటిష్ఠ బందోబస్తు ఏర్పాటు చేసినట్లు ఎస్పీ సునీల్ షొరాణ్ తెలిపారు. స్థానిక పోలీసుస్టేషన్ ఆవరణలో శుక్రవారం ఆయన బందోబస్తుకు వచ్చిన అధికారులకు దిశా నిర్దేశం చేశారు. కర్నూలు, అనంతపురం, అన్నమయ్య, కడప జిల్లాల నుంచి వచ్చిన సుమారు 1614 మంది విధుల్లో పాల్గొంటున్నారని అన్నారు.

నికరంగా సాగు.. ఆదాయం బాగు

☛ **అధునాతన సాంకేతికతతో సేద్యం లాభదాయకం**

ఎమ్మిగనూరు వ్యవసాయం, న్యూస్‌టుడే: పంటల సాగులో అధునాతన సాంకేతికత, సాగు పద్ధతుల్లో మార్పులు, కొత్త వంగడాలను సాగు చేసుకోవడంతో అధిక దిగుబడులు సాధించి నికరాదాయం పొందవచ్చని వ్యవసాయ శాస్త్రవేత్తలు అభిప్రాయం వ్యక్తం చేశారు. సంప్రదాయ వ్యవసాయాన్ని వీడి పంటల్లో వస్తున్న మార్పులను అనుసరిస్తూ, రైతులు ముందుకు సాగితే వ్యవసాయ, అనుబంధ రంగాల్లో మంచి ఆదాయం పొందవచ్చని తెలిపారు. శుక్రవారం బనవాసి కేవీకేలో నిర్వహించిన శాస్త్రీయ సలహా సంఘ సమావేశంలో అధిక దిగుబడులు పొందేందుకు చేపట్టాల్సిన చర్యలను వివరించారు.

మంచి వంగడాలను ఎంచుకోవాలి - డాక్టర్ జాన్సన్, నంద్యాల ఆర్ఏఆర్ఎస్ సహ పరిశోధన సంచాలకుడు

వ్యవసాయ, అనుబంధ రంగాలతో పాటు ఉద్యాన పంటల్లో ఆధునిక వ్యవసాయ పద్ధతులు, సాగులో మార్పులు పాటిస్తే మంచి దిగుబడులు పొందవచ్చు. సాగులో నష్టాలను నివారించుకోవడానికి రైతులు శాస్త్రవేత్తలు, వ్యవసాయాధికారుల సలహాలు, సూచనలు పాటించాలి. నికరాదాయాన్ని పెంచుకునేందుకు అవసరమైన ఎరువుల వినియోగంతో పాటు అధిక దిగుబడులనిచ్చే వంగడాలను వేసుకోవాలి.

పప్పుధాన్యాల సాగు పెంచాలి - డాక్టర్ సుజాతమ్మ, ఏరువాక కేంద్రం సమన్వయకర్త

ఉమ్మడి జిల్లాలో ధాన్యం పంటల సాగు పెరిగి పప్పుదినుసులు, నూనె గింజల విస్తీర్ణం తగ్గుతోంది. వరి, మొక్కజొన్న సాగు ఉమ్మడి జిల్లాలో పెరిగింది. ధాన్యం పంటలను ఎక్కువగా వేయడంతో ఎరువులపై అధికంగా ఆధారపడాల్సి వస్తోంది. యూరియా, కాంప్లెక్స్ అవసరానికి మించి వేయడంతో ఖర్చు పెరిగి నేలలో ఎరువుల సమతుల్యత దెబ్బతిని దిగుబడులు తగ్గుతాయి. సేంద్రియ, పచ్చిరొట్టె ఎరువులు వేసుకుంటే నేల ఆరోగ్యాన్ని కాపాడుతాయి. దిగుబడులు పెరుగుతాయి.

పంట మార్పిడి విధానం పాటించాలి - డాక్టర్ రాఘవేంద్రచౌదరి, కేవీకే సమన్వయకర్త, బనవాసి

రైతులు ఒకే పంటను వరుసగా వేయడంతో పురుగు, తెగుళ్ల బెడద పెరిగి దిగుబడులు తగ్గుతాయి. పంట మార్పిడి విధానం తప్పనిసరిగా పాటించాలి. రెండు, మూడేళ్లకోసారి రైతులు మట్టి పరీక్షలు చేయించుకొని వాటి ఆధారంగా ఎరువులను వినియోగిస్తే నేల ఆరోగ్యం బాగుండి, మంచి దిగుబడులు పొందవచ్చు. వేసవిలో లోతు దుక్కులు చేసుకోవాలి.

పత్తి వ్యర్థాలను కాల్చకూడదు - డాక్టర్ అశోక్‌కుమార్, పత్తి ప్రధాన శాస్త్రవేత్త

ఉమ్మడి జిల్లాలో పత్తితీతలు అయిపోయాయి. పత్తి పంట వ్యర్థాలను కాల్చడంతో ఆ ప్రాంతంలో అధిక ఉష్ణోగ్రతతో నేలలో సూక్ష్మజీవులు నశిస్తాయి. వ్యర్థాలను కాల్చకుండా ష్రెడ్డర్ పరికరంతో చిన్న ముక్కలుగా చేసి కలియదున్నాలి. ఇది కుళ్లి ఎరువుగా మారి భూమిలో కర్బనశాతం పెరుగుతుంది. దీంతో భూమిలో నీటిని నిల్వ చేసుకునే సామర్థ్యం పెరిగి పంటలకు ఉపయోగకరంగా ఉంటుంది.

EENADU Classifieds

BUSINESS SERVICES

BUSINESS OFFER
బంగారం, వెండి, డైమండ్స్ బ్యాంక్, ఫైనాన్స్‌లో తాకట్టులో ఉన్నవి మా డబ్బుతో విడిపించి కొనబడును. (రిజిస్టర్ పోలీస్ డిపార్ట్మెంట్) గోల్డెన్‌ట్రేడింగ్ కం. ✆ 7382114647.

అదితి చిరుధాన్యాలు ప్రై॥లి॥ కర్నూలు నందు టెలికాలింగ్ చేయుటకు 1సం||Exp మహిళలు కావలెను. తెలుగు, హిందీ, ఇంగ్లీష్ మాట్లాడగలగాలి & కంప్యూటర్ ఆపరేటింగ్ తెలిసి ఉండాలి. 73868 74239.

REAL ESTATE

HOUSE FOR SALE
G+1 (HS WITH SHOP) FOR SALE SEMI COMMERCIAL SIZE43'X21' AREA: 2+ CENTS, NORTH EAST 2SIDE RD, NEAR PUMP HOUSE, RLY STATION RD, (SITA RAMNAGAR) H.NO. 51- 1017, SBI COLONY, KNL. ✆ 63032 87605, 91779 31500.

NARAYANA ENGINEERING COLLEGES
(AUTONOMOUS) : NELLORE | GUDUR
we are HIRING
Applications are invited from eligible candidates for the position of ASSISTANT PROFESSOR, PLACEMENT TRAINER in the following disciplines. Interested candiates may e-mail their resumes.
TRAINING & PLACEMENT
CORPORATE RELATIONS EXTERNAL
APTITUDE | REASONING | VERBAL
SOFT SKILLS
ENGLISH LANGUAGE LAB TRAINER
TECHNICAL TRAINER (C | JAVA | PYTHON DATA STRUCTURES | AI TOOLS | FULL STACK DATA BASE | AWS | BI TOOLS DIGITAL MARKETING TOOLS).
ENGINEERING
CSE (AIML, DATA SCIENCE) | ECE | CIVIL
MECHANICAL | MATHS | ENGLISH
CHEMISTRY | PHYSICS
GENERAL INFORMATION
• Qualifications and experience must be as per AICTE norms.
• Salary is not a constraint for deserving candidates.
• Industrial experience will be considered as an added advantage.
For Enquiries Contact - HR : 87903 50096
Mail your resume to: careers.nec@narayanagroup.com

LEASE
తెలంగాణ, ఖమ్మంలో 3021 చ॥ గ॥ లు ట్విన్ థియేటర్/ కమర్షియల్ లీజుకు సం॥ 98485 31544. bit.ly/4rMldEv

అన్నిరకాల బిజినెస్ వ్యవహారాలు
B/W 5 లైన్ల ప్రకటన రూ. 470/- మాత్రమే.
కలర్ 5 లైన్ల ప్రకటన రూ. 555/- మాత్రమే.
ప్రకటనలపై 5% GST వర్తించును.
వివరాలకు: 99899 97628

TO LET
కర్నూలు బిర్లా కాంపౌండ్‌లో ఆధునిక వసతులతో 2BHK హౌస్ బాడుగకు కలదు. ఆఫీస్, ఫ్యామిలీస్, ఎంప్లెయిడ్ బ్యాచ్‌లర్స్‌కు ఇవ్వబడును. ✆ 94402 92702.

JOBS
కర్నూలులోని R&M సుజుకి షోరూం నందు పని చేయుటకు మార్కెటింగ్ & డిజిటల్ మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్స్ కావలెను. ఆకర్షణీయమైన జీతం కలదు. ✆ 76609 04772, 87126 13140.

త్రివేణి హోంకేర్‌లో వృద్ధులను/ పేషెంట్స్‌ని చూసుకొనుటకు వర్కర్స్/ నర్సులు కావలెను. ఫ్రీ వసతి, భోజనం. జీ: 18K to 20K. ✆96404 00073, 98485 71888.

గమనిక
క్లాసిఫైడ్ ప్రకటనలకు ప్రతిస్పందించే ముందు తగిన రీతిలో క్షుణ్ణంగా విచారించుకోవలసిందిగా పాఠకులకు సూచించడమైనది. ప్రకటనదారు చెబుతున్న లేదా చేసుకుంటున్న క్లెయిములతో ఈ వార్తాపత్రికకు ఏవిధమైన సంబంధం లేదు. ప్రకటనదారులు సరుకుల అమ్మకం లేదా అందించిన సేవల విషయంలో తప్ప, ప్రకటనల ద్వారా ప్రజల నుండి ఎట్టి డబ్బును వసూలు చేయరాదు. డబ్బును వసూలుచేసే ప్రకటనకర్తను బ్లాక్-లిస్టులో ఉంచే మరియు/ లేదా అతనిపై చట్టపరమైన చర్య తీసుకునే హక్కు యాజమాన్యానికి కలదు.

(c) eenadu

ఉత్సవాలకు భోగేశ్వరం ముస్తాబు

దీపకాంతులతో శ్రీదుర్గాభోగేశ్వరాలయం

గడివేముల, న్యూస్‌టుడే: దక్షిణకాశీ శ్రీదుర్గాభోగేశ్వరం మహాశివరాత్రి ఉత్సవాలకు ముస్తాబవుతోంది. 14వ తేదీ నుంచి ఉత్సవాలు ప్రారంభమవుతాయని ఆలయ కార్యనిర్వహణాధికారి చంద్రశేఖర్‌రెడ్డి తెలిపారు. 14వ తేదీన గడిగరేవుల గ్రామం నుంచి స్వామివారి ఉత్సవమూర్తులను ఆలయానికి తీసుకువస్తాయని చెప్పారు. 15న శివరాత్రి రోజున స్వామి వారికి ఏకాదశ రుద్రాభిషేకం, అమ్మవారికి సహస్ర కుంకుమార్చన, నిర్వహిస్తామని పేర్కొన్నారు. తెల్లవారుజామున స్వామివారికి కల్యాణం నిర్వహిస్తామని తెలిపారు.

నంద్యాల

• నంద్యాల • నందికొట్కూరు • శ్రీశైలం • పాణ్యం

నేడు విద్యుత్తు సరఫరాలో అంతరాయం

నంద్యాల రైతునగరం, న్యూస్‌టుడే: నంద్యాల పట్టణంలోని డీ2 విద్యుత్తు సెక్షన్ పరిధిలో శనివారం విద్యుత్తు సరఫరాలో అంతరాయం ఉంటుందని ఏఈ రామయ్య తెలిపారు. సబ్‌స్టేషన్ నిర్వహణ, విద్యుత్తు తీగలు, నియంత్రికలకు మరమ్మతుల కారణంగా ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 2 వరకు సరఫరా ఉండదన్నారు. వినియోగదారులు సహకరించాలన్నారు.

మేమున్నాం.. మీకు తోడుగా..

(10 AM TO 1 PM)
నందికొట్కూరు : 94403 61729
ఆత్మకూరు : 90149 09024
నంద్యాల : 98853 28120

నంద్యాల గ్రామీణం, న్యూస్‌టుడే: ?: చాబోలు గ్రామంలో చాబోలు నుంచి సాంబవరం వెళ్లే రహదారిలో 4 రోజుల నుంచి రోడ్డు వెంట చెత్త వేస్తున్నారు. పారిశుద్ధ్య సిబ్బంది దాన్ని తొలగించడం లేదు. **-శివన్న**

✔: పారిశుద్ధ్య సిబ్బందిని వెంటనే తొలగిస్తాం. **-షఫీ, పంచాయతీ కార్యదర్శి**

నంద్యాల గాంధీచౌక్, న్యూస్‌టుడే: ?: పట్టణంలోని మెయిన్‌బజార్‌లో, పెద్దబండవీధిలో కాల్వలు శుభ్రం చేయడం లేదు **-వెంకట్, ప్రవీణ్, స్థానికులు**

?: నంద్యాల పట్టణంలోని రైతుబజార్ వద్ద కుక్కల బెడద అధికమైంది **-మంజునాథ్, స్థానికుడు**

✔: కాల్వలను శుభ్రం చేయిస్తాం. కుక్కలను పట్టిస్తాం. **-లక్ష్మీనారాయణశర్మ, శానిటరీ ఇన్‌స్పెక్టర్, నంద్యాల**

పాణ్యం గ్రామీణం, న్యూస్‌టుడే: ?: మండలంలోని కౌలూరు గ్రామంలో దోమల బెడద ఎక్కువైంది. **- గురు**

✔: దోమల మందును పిచికారీ చేయిస్తాం **-వెంకటేశ్వర్లు, పంచాయతీ కార్యదర్శి, కౌలూరు**

శ్రీగిరిలో నృత్య సిరులు

శ్రీశైలం, నంది సర్కిల్, న్యూస్‌టుడే: శ్రీశైల మహాక్షేత్రంలో మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలను పురస్కరించుకొని నాలుగు ప్రదేశాల్లో ఆధ్యాత్మిక, సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. విజయవాడకు చెందిన శ్రీగాయత్రి బృందం భరతనాట్యం, అన్నమయ్య జిల్లాకు చెందిన ప్రమీల భాగవతారిణి బృందం హరికథ, వైజాగ్‌కు చెందిన వెంకట్రావ్ బృందం కూచిపూడి, విజయనగరానికి చెందిన శ్రీపవన్‌కుమార్, శ్రీగురునారాయణ సంగీత కళాపీఠం భక్తిసంగీత విభావరి, ప్రకాశం జిల్లా, పెద్దదోర్నాలకు చెందిన శ్రీభ్రమరాంబ నాట్యకళాసమితి భూకైలాస్ నాటకం, కావలికి చెందిన శ్రీపృథులగిరి లక్ష్మీనరసింహ నాట్యమండలి శ్రీకృష్ణపాండవీయం నాటకం, అనంతపురానికి చెందిన వనజా కుమారి బృందం శ్రీకృష్ణ తులాభారం నాటకం, ప్రకాశం జిల్లా, పెద్దారవీడుకు చెందిన శ్రీపట్టాభిరామ కళానాట్యమండలి బృందం బ్రహ్మంగారి నాటకం తదితర సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు.

నృత్య ప్రదర్శనలో కళాకారిణులు

అసంపూర్తి భవనాలు.. అందని సేవలు

• నిధులు లేక ఆగిపోయిన పనులు

నంద్యాల రైతునగరం, న్యూస్‌టుడే: రైతులకు మెరుగైన సేవలందించాలనే లక్ష్యంతో గ్రామాల్లో రైతుసేవా కేంద్రాల నిర్మాణాలను అట్టహాసంగా ప్రారంభించారు. గత వైకాపా ప్రభుత్వ హయాంలో చేపట్టిన ఈ పథకం పూర్తయ్యేందుకు సరిపడా నిధులు మంజూరు కాకపోవడంతో చాలా వరకు భవనాలు అసంపూర్తిగా ఉన్నాయి. నంద్యాల, నందికొట్కూరు, ఆత్మకూరు మండలాల్లో ఒక్కో ఆర్‌ఎస్‌కే సుమారు రూ.24 లక్షలతో 129 రైతుసేవా కేంద్రాలకు భవన నిర్మాణాలు ప్రారంభించారు. వీటిలో 93 పూర్తయ్యాయి. మిగతా 36 భవన నిర్మాణాలు పూర్తి చేయడానికి నిధులు మంజూరు కాకపోవడంతో వివిధ దశల్లో నిలిచిపోయాయి. కూటమి ప్రభుత్వం చొరవ చూపి నిలిచిపోయిన భవనాలకు నిధులు మంజూరు చేసి పూర్తి చేయాలని రైతులు కోరుతున్నారు.

రాయమల్పూరు గ్రామంలో నిలిచిపోయిన రైతు సేవా కేంద్రం భవన నిర్మాణం

వివిధ దశల్లో నిలిచిపోయి

నంద్యాల పంచాయతీరాజ్ సబ్ డివిజన్ పరిధిలోని గడివేముల, గోస్పాడు, నంద్యాల, పాణ్యం మండలాల పరిధిలో 48 ఆర్‌ఎస్‌కేలకు 31 పూర్తయ్యాయి. 17 నిర్మాణ దశలో ఉన్నాయి. నందికొట్కూరు సబ్‌డివిజన్‌లోని జూపాడు బంగ్లా, కొత్తపల్లె, మిడ్తూరు, నందికొట్కూరు, పగిడ్యాల, పాములపాడు గ్రామాల్లో 43 ఆర్‌ఎస్‌కే భవనాలకు 27 భవనాలు పూర్తయ్యాయి. ఇంకా 16 భవన నిర్మాణాలు నిధులు లేక వివిధ దశల్లో నిలిచిపోయాయి. ఆత్మకూరు సబ్ డివిజన్‌లోని ఆత్మకూరు, బండిఆత్మకూరు, మహానంది, వెలుగోడు మండలాల్లో 38 ఆర్‌ఎస్‌కేలకు 35 పూర్తయ్యాయి. ఇంకా మూడు భవన నిర్మాణాలు పూర్తి చేయాల్సి ఉంది.

పూర్తయితే ఈ ప్రయోజనాలు..

- రైతు సేవా కేంద్రాల వద్ద రైతులకు అవసరమైన అన్నిరకాల మౌలిక సదుపాయాలు అందుబాటులో ఉంటాయి.
- రైతు సంఘాలతో అధికారులు, శాస్త్రవేత్తలు నిర్వహించే సమావేశాలకు ఇవి ఉపయోగపడతాయి. శాస్త్రవేత్తలు ఏ సీజన్‌లో ఏ పంటలు వేసుకోవాలో, క్రిమిసంహారక మందుల గురించి రైతులకు వివరిస్తారు.
- విత్తనాలు, ఎరువులు సరైన సమయంలో తగినంత లభించవు. రాయితీలు రైతులకు త్వరగా అందుతాయి.
- పంటలను అమ్ముకోవడానికి, మద్దతు ధర త్వరగా అందుతుంది. పంట నమోదు సకాలంలో జరిగి బీమా ఇతర ప్రభుత్వ పథకాలు వర్తిస్తాయి.
- కీలకమైన ఈ కేంద్రాల నిర్మాణాలను వెంటనే పూర్తి చేసి అందుబాటులోకి తీసుకురావాలని రైతులు కోరుతున్నారు.

15న సేవాలాల్ జయంతి ఉత్సవం

నంద్యాల రైతునగరం, న్యూస్‌టుడే: నంద్యాలలో ఈనెల 15వ తేదీన సేవాలాల్ మహరాజ్ జయంతి ఉత్సవాన్ని నిర్వహిస్తున్నట్లు జీపీఎస్ రాష్ట్ర అధ్యక్షుడు రాజునాయక్ తెలిపారు. పట్టణంలోని గోర్ బంజారా సంస్కృతి సేవాలాల్ కమిటీ కార్యాలయం ఆవరణలో సంఘం నాయకులు సమావేశం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ పట్టణంలోని వెంకటాచలం కాలనీ బంజారా స్థల ఆవరణలో ఆదివారం సాయంత్రం ఉత్సవాన్ని నిర్వహిస్తున్నట్లు తెలిపారు. సేవాలాల్ జయంతికి ప్రభుత్వం సెలవు దినంగా ప్రకటించాలని కోరారు. బంజారా ధర్మ రక్ష సమితి జిల్లా అధ్యక్షులు చందు నాయక్, గౌరవాధ్యక్షులు హాథి నాయక్, న్యాయవాది విజయ నాయక్, డీఈఈ మురళీనాయక్, డా. కాంతారావు నాయక్, కోశాధికారి మత్రు నాయక్, మహేష్ నాయక్ పాల్గొన్నారు.

శైవక్షేత్రాల్లో ఉత్సవ శోభ

బండిఆత్మకూరు, న్యూస్‌టుడే: మహాశివరాత్రి ఉత్సవాలను పురస్కరించుకొని మండల పరిధిలోని ఓంకారం, శివనంది, క్రిష్ణనంది శైవ క్షేత్రాలు ముస్తాబయ్యాయి. ఈవో నాగప్రసాద్, ఛైర్మన్ చెన్నారెడ్డి, పుష్పరాజు ఆధ్వర్యంలో ఆలయాలను విద్యుత్తు దీపాలతో అలంకరించారు.

విద్యుత్ దీపాల అలంకరణలో ఓంకార క్షేత్రం

జ్యోతిఇరుముడులు సమర్పించిన శివభక్తులు

శ్రీశైలం, నంది సర్కిల్, న్యూస్‌టుడే: మహాశివరాత్రి పురస్కరించుకొని శివదీక్షను స్వీకరించిన స్వాములు మండలం రోజులు భక్తిశ్రద్ధలతో దీక్షను పూర్తి చేసుకొని శ్రీశైల మల్లన్న సన్నిధిలో జ్యోతిఇరుముడులను సమర్పిస్తున్నారు. దీక్ష భక్తుల కోసం పాతాళగంగ రహదారిలోని శివదీక్ష శిబిరాల్లో దేవస్థానం ప్రత్యేక ఏర్పాటు చేసింది.

మరమ్మతులు చేసి.. అలాగే వదిలేసి

నంద్యాల పట్టణంలోని దేనియల్‌పురం కాలనీలో సిమెంటు రోడ్డు కుంగి నెర్రెలివ్వడంతో వాహనదారులు రాకపోకల సమయంలో తరచూ కిందపడి గాయపడుతున్నారు. ఈ విషయాన్ని గమనించిన పురపాలక అధికారులు గత నెల రోజుల కిందట దెబ్బతిన్న చోట మరమ్మతులు చేసి మట్టి కుప్పను అలాగే వదిలేశారు. దీంతో వాహనదారులు రాత్రి సమయంలో మట్టి కుప్పను గమనించక తరచూ ప్రమాదాలు జరుగుతున్నాయి.

-న్యూస్‌టుడే, నంద్యాల బొమ్మలసత్రం

అదుపు తప్పితే ప్రమాదం..

నంద్యాల జిల్లా ఆర్‌ఎస్ రంగాపురం నుంచి డోన్‌కు వెళ్లే ప్రధాన రహదారిపైన ట్రాక్టర్‌లో నిండా అధిక రాళ్ల లోడుతో వెళ్తుండడం వాహనదారులకు ప్రమాదకరంగా మారింది. రాళ్లు జరిపడి పక్కనే ప్రయాణం చేసే వారిపై పడితే పెద్ద ప్రమాదం జరిగే అవకాశం ఉంది. సరైన భద్రతా చర్యలు తీసుకోకుండా రాళ్లను రవాణా చేయడం పట్ల వాహనదారులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. -న్యూస్‌టుడే, నంద్యాల బొమ్మలసత్రం

దుమ్ముతో భక్తులకు ఇబ్బందులు

శ్రీశైల మల్లన్న దర్శనానికి వచ్చే భక్తులకు, వాహనాదారులకు రహదారి పొడవునా దుమ్ము లేస్తుండటంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. పాదయాత్రతో తరలివచ్చే భక్తులు హఠకేశ్వరం మీదుగా శ్రీశైలానికి చేరుకుంటారు. రహదారికి పొడవునా ఇరువైపులా గుంతలను పూడ్చేందుకు మట్టి వేయడంతో వాహనాలు తిరిగినప్పుడు ఆ దుమ్ము విపరీతంగా లేస్తుంది. దీనితో పాదయాత్రగా వచ్చే భక్తులు దుమ్ముతో ఇబ్బందులు పడుతున్నారు.

-న్యూస్‌టుడే, శ్రీశైలం, నంది సర్కిల్

చెత్త డబ్బాకు రంధ్రం.. రోడ్డంతా అపరిశుభ్రం

నంద్యాల పట్టణం చామకాల్వ నుంచి రైల్వే స్టేషన్ వెళ్లే దారిలో రహదారి పక్కన చెత్త డబ్బాను ఏర్పాటు చేశారు. చెత్తడబ్బాకు కింద పెద్ద రంధ్రం ఏర్పడింది. స్థానికులు చెత్తను ఈ డబ్బాలో వేస్తున్నారు. డబ్బాకు చిల్లు పడటంతో అందులో వేసిన చెత్త, వ్యర్థాలు రోడ్డుపై పడి అపరిశుభ్రంగా మారి దుర్వాసన వస్తోంది. కొత్త డబ్బాను ఏర్పాటు చేయాలని కోరుతున్నారు.

-న్యూస్‌టుడే, నంద్యాల రైతునగరం

శ్రీశైలంలో పటిష్ఠ భద్రతా చర్యలు



మ్యాప్ ద్వారా పోలీస్ సిబ్బందికి బందోబస్తు చర్యల గురించి వివరిస్తున్న ఎస్పీ

శ్రీశైలం ఆలయం, న్యూస్‌టుడే: శ్రీశైల మహాక్షేత్రంలో జరుగుతున్న మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల్లో పటిష్ఠ భద్రతా చర్యలు చేపట్టినట్లు జిల్లా ఎస్పీ సునీల్ షొరాణ్ తెలిపారు. శుక్రవారం భ్రమరాంబ అతిథి గృహం వద్ద పోలీస్ బందోబస్తు సిబ్బందితో సమావేశమై పలు సూచనలు చేశారు. మ్యాప్ ద్వారా చేపట్టాల్సిన బందోబస్తు చర్యలను పోలీసులకు వివరించారు. శ్రీశైల క్షేత్రాన్ని 10 సెక్టార్లుగా విభజించి, 1,782 మంది పోలీసు అధికారులు, సిబ్బందితో విధులు నిర్వర్తిస్తున్నట్లు చెప్పారు. కమాండ్ కంట్రోల్ రూం ద్వారా పోలీసుల విధులను పర్యవేక్షిస్తున్నట్లు చెప్పారు.

అమ్మవార్లకు ప్రత్యేక పూజలు

నంద్యాల గాంధీచౌక్, న్యూస్‌టుడే: నంద్యాల పట్టణం ఆత్మకూరు బస్టాండు ప్రాంతంలోని నిమిషాంబదేవి ఆలయం, గాంధీచౌక్‌లోని కాళికాంబ చంద్రశేఖరస్వామి ఆలయంలోని స్వామిఅమ్మవార్లకు శుక్రవారం ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఉదయం పంచామృతాభిషేకాలు చేసి అమ్మవార్లకు అలంకరణలు చేశారు.

బంగారు దుకాణంలో వెండి చోరీ

నంద్యాల నేరవిభాగం, న్యూస్‌టుడే: నంద్యాల పట్టణంలోని హెచ్‌ఎం బంగారు దుకాణంలో 170 గ్రాముల వెండి చోరీకి గురైనట్లు ఒకటో పట్టణ సీఐ సుధాకర్‌రెడ్డి శుక్రవారం తెలిపారు. గురువారం హెచ్‌ఎం బంగారు దుకాణానికి ఇద్దరు మహిళలు వచ్చారు. యజమాని అల్తాఫ్ హుసేన్‌ను దింపి రెండు వెండి పట్టీలను దొంగిలించారు. దుకాణం యజమాని ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ సుధాకర్‌రెడ్డి తెలిపారు.

విద్యుత్తు సమస్యలపై నిరంతర నిఘా తప్పనిసరి

బుక్కాపురం, (మహానంది), న్యూస్‌టుడే: గ్రామాల్లో, పట్టణాల్లోని విద్యుత్ సమస్యలపై సిబ్బంది నిరంతర నిఘా తప్పనిసరిగా ఉంచాలని తిరుపతి ఏపీఎస్‌పీడీసీఎల్ చీఫ్ జనరల్ మేనేజర్ ఆదిశేషయ్య అన్నారురు. మహానంది మండలం బుక్కాపురం

కరెంట్లో జనబాటలో చీఫ్ జనరల్ మేనేజర్ ఆదిశేషయ్య, ఏఈఈ ప్రభాకరరెడ్డి

గ్రామంలో మండల ఏఈఈ ప్రభాకరరెడ్డి ఆధ్వర్యంలో జరిగిన కరెంటోల్ల జనబాట కార్యక్రమాన్ని పరిశీలించారు. ప్రజల సమస్యలను తెలుసుకోవడానికి ఈ కార్యక్రమం ఉపయోగపడుతుందని అన్నారు.

జాగ్రత్తలతోనే ఆరోగ్య పదిలం

గాజులపల్లె, (మహానంది),న్యూస్‌టుడే: ఆరోగ్య జాగ్రత్తలతోనే మూర్ఛ వ్యాధి దూరమవుతుందని సెయింటాన్స్ మనోవికాస కేంద్రం కరస్పాండెంట్ సిస్టర్ రీనాజోష్ పేర్కొన్నారు. మహానంది మండలం గాజులపల్లె గ్రామంలోని డీపీఈపీ(ఎంఆర్) ప్రాథమిక పాఠశాల ప్రధానోపాధ్యాయులు సుబ్బన్న ఆధ్వర్యంలో

గాజులపల్లెలో ర్యాలీ చేస్తున్న విద్యార్థులు, ఉపాధ్యాయులు

మూర్ఛవ్యాధిపై అవగాహనా ర్యాలీ, తల్లిదండ్రులతో సమావేశాన్ని నిర్వహించారు. మత్తు పదార్థాలు వాడరాదని, వ్యాధి పీడిత ప్రజలతో స్నేహపూర్వక వాతావరణం కలిగి ఉండాలన్నారు. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపల్ సిస్టర్ కళ్యాణి తదితరులు పాల్గొన్నారు.

ఫ్రిజ్‌లో మంటలు.. ఇంట్లో సామాన్లు దగ్ధం

నంద్యాల నేరవిభాగం, న్యూస్‌టుడే: నంద్యాల పట్టణం ఉప్పరి పేటలోని నూర్‌బాషా ఇంట్లో ఫ్రిజ్ నుంచి మంటలు రావడంతో ఇంటి సామగ్రి దగ్ధమైనట్లు జిల్లా అదనపు అగ్నిమాపక అధికారి రఘునాథ్ తెలిపారు. శుక్రవారం రాత్రి నుంచి మంటలు వచ్చాయని.. అగ్నిమాపక కార్యాలయానికి సమాచారం రావడంతో వెంటనే వెళ్లి మంటలు అదుపు చేశారు. అప్పటికే ఇంట్లో ఉండే ఏసీతో పాటు రూ.3లక్షల విలువైన వస్తువులు కాలిపోయినట్లు ఫిర్యాదు చేసినట్లు అగ్నిమాపక అధికారి తెలిపారు.

రాష్ట్రస్థాయి కబడ్డీ పోటీలు ప్రారంభం

శింగవరం(బండిఆత్మకూరు), న్యూస్‌టుడే: మండలంలోని శింగవరం గ్రామంలో వెంకటేశ్వర, ఆంజనేయ స్వామి ఆలయ ప్రథమ వార్షికోత్సవాన్ని పురస్కరించుకొని రాష్ట్రస్థాయి కబడ్డీ పోటీలు నిర్వహించారు.

రాష్ట్ర స్థాయి కబడ్డీ పోటీలను ప్రారంభిస్తున్న తెదేపా మండల అధ్యక్షుడు కృష్ణారెడ్డి

ఈ పోటీలను శుక్రవారం తెదేపా మండల అధ్యక్షుడు లాయర్ కృష్ణారెడ్డి ప్రారంభించారు. ఆయన మాట్లాడుతూ క్రీడలు మానసిక, శారీరక దృఢత్వాన్ని కలిగిస్తాయని అన్నారు. నిర్వాహకులు మణికంఠనాయుడు, తెదేపా నాయకులు రామసుబ్బయ్య, నబీరసూల్, కలాం, మల్లికార్జున, రాజు, నాగేంద్ర, రంగస్వామి, సుబ్బలక్ష్మయ్య, మురళీధర్‌రెడ్డి, క్రిష్ణమాచారి తదితరులు పాల్గొన్నారు.

విధుల్లో అలసత్వం వహిస్తే చర్యలు

నంద్యాల పురపాలకం, న్యూస్‌టుడే: విధుల పట్ల అలసత్వం వహిస్తే చర్యలు తప్పవని నంద్యాల పురపాలక కమిషనర్ బండి శేషన్న హెచ్చరించారు. పురపాలక కార్యాలయంలో శుక్రవారం సచివాలయ సిబ్బందితో సమావేశం నిర్వహించారు. ట్రేడ్ లైసెన్స్‌ల వసూళ్ల గురించి వివరాలను అడిగి తెలుసుకున్నారు. పట్టణంలో అనుమతులు లేకుండా నిర్మాణాలు చేపడితే చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు. పట్టణంలోని హౌసింగ్‌బోర్డు కాలనీ, హనీఫ్‌నగర్ తదితర ప్రాంతాల్లో పర్యటించారు. భవన నిర్మాణాలను పరిశీలించి ప్రణాళిక పత్రాలను చూశారు. ఆయన వెంట టౌన్ ప్లానింగ్ అధికారి నరసింహమూర్తి, రిజ్వాన, సిబ్బంది ఉన్నారు.

లక్ష్మీనరసింహస్వామి బ్రహ్మోత్సవాలకు ఆహ్వానం

నంద్యాల పురపాలకం, న్యూస్‌టుడే: ప్రముఖ వైష్ణవక్షేత్రం అహోబిలం లక్ష్మీనరసింహస్వామి బ్రహ్మోత్సవాలకు రావాల్సిందిగా పురపాలక కమిషనర్ బండి శేషన్నను దేవస్థానం సీఏవో రామానుజన్ కోరారు. పట్టణంలోని పురపాలక కార్యాలయంలో శుక్రవారం ఆయనను కలిసి ఆహ్వానపత్రికను అందజేశారు. ప్రథమ నంది దేవస్థానం ఛైర్మన్ చలం బాబు, ఈవో చంద్రుడు పాల్గొన్నారు.

కమిషనర్‌కు ఆహ్వానపత్రికను అందజేస్తున్న అహోబిలం దేవస్థానం సీఏవో

యూటీఎఫ్ పోస్టు కార్డు ఉద్యమం

గోస్పాడు,న్యూస్‌టుడే: న్యాయమైన డిమాండ్ల సాధనకు పోస్టు కార్డు ఉద్యమం చేస్తున్నట్లు యూటీఎఫ్ జిల్లా కార్యదర్శి నరసింహారెడ్డి అన్నారు. శుక్రవారం ఆయన ఆధ్వర్యంలో డిమాండ్లు రాసిన కార్డులు పోస్టు డబ్బాలో వేశారు. 12వ పీఆర్సీ కమిషన్ ఏర్పాటు చేసి, 29శాతం మధ్యంతర భృతి వెంటనే ప్రకటించాలన్నారు. మండలంలోని అన్ని గ్రామాల ఉపాధ్యాయులు సంతకం చేసిన డిమాండ్ల కార్డులు ముఖ్యమంత్రి కార్యాలయానికి పోస్టు చేశామన్నారు. కార్యక్రమంలో దస్తగిరి,వెంకటేశ్వర్లు,నాగలక్ష్మి,సరళ,వాణి,గౌరిశంకర్,తదితరులు పాల్గొన్నారు.

పోస్టు డబ్బాలో కార్డులు వేస్తున్న యూటీఎఫ్ జిల్లా కార్యదర్శి నరసింహారెడ్డి, ఉపాధ్యాయులు

16లోగా పాఠశాలల వివరాలు నమోదు చేయాలి

నంద్యాల విద్య, న్యూస్‌టుడే: ఉచిత నిర్బంద విద్యాహక్కు చట్టం 2009 కింద పేద, బడుగు, బలహీన వర్గాల పిల్లలకు ప్రైవేటు పాఠశాలలో ఉచిత విద్యను అందిస్తున్నట్లు డీఈవో జనార్దన్‌రెడ్డి తెలిపారు. ఇందులో భాగంగా 2026-27 విద్యా సంవత్సరానికి ఒకటవ తరగతి ప్రవేశాలకు దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు తెలిపారు. ఈనెల 20వ తేదీ నుంచి మార్చి 10వ తేదీ వరకు పాఠశాల విద్యాశాఖ వెబ్‌సైట్‌లో దరఖాస్తులు నమోదు చేయాలన్నారు. ఈనెల 16వ తేదీ లోపు ప్రైవేటు పాఠశాలల యాజమాన్యాలు వివరాలను నమోదు చేయాలని, లేని పక్షంలో చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

మరో ఉద్యమానికి సిద్ధమవుతాం

నంద్యాల రైతునగరం, న్యూస్‌టుడే: 12వ వేతన సవరణ కమిషన్‌ను నియమించి, మధ్యంతర భృతి మంజూరు మంజూరు చేయకుంటే మరో భారీ బీఆర్‌టీఎస్ ఉద్యమానికి సిద్ధమవుతామని ఎస్టీయూ రాష్ట్ర అదనపు ప్రధాన కార్యదర్శి వెంకటరామి రెడ్డి, కార్యదర్శి

కలెక్టర్ కార్యాలయం ఎదుట ధర్నా చేస్తున్న ఎస్టీయూ ఉపాధ్యాయ సంఘం నాయకులు

ఇగ్బాల్ బాషా హెచ్చరించారు. నంద్యాల కలెక్టర్ కార్యాలయం ఎదుట శుక్రవారం ఎస్టీయూ ఉపాధ్యాయ సంఘం నాయకులు ధర్నా చేపట్టారు. అనంతరం డీఆర్వో రామునాయక్‌కు వినతి పత్రం అందజేశారు. ఎస్టీయూ జిల్లా అధ్యక్షులు ఎస్ చంద్రశేఖర్, ప్రధాన కార్యదర్శి ఆజాంబేగ్ మాట్లాడుతూ సీపీఎస్ రద్దు చేసి ఓపీఎస్‌ను అమలుచేయాలన్నారు. నాయకులు శివశంకర్, మౌలాలి, గోపాల కృష్ణ, ప్రసాదరెడ్డి, వెంకటరత్నం తదితరులు పాల్గొన్నారు.

సంక్షిప్త సమాచారం

పాణ్యం గ్రామీణం, న్యూస్‌టుడే: మండలంలోని ఎస్ కొత్తూరు సుబ్రహ్మణ్యేశ్వరస్వామి ఆలయ ప్రాంగణంలో దుకాణాల నిర్వహణ కోసం నిర్వహించిన వేలం పాట ద్వారా రూ.24.15 లక్షల ఆదాయం వచ్చినట్లు ఈవో రామకృష్ణ తెలిపారు.

నంద్యాల గ్రామీణం, న్యూస్‌టుడే: రైతులు తమ పంట పొలాల్లో పురుగు మందు పిచికారి చేసుకోవడానికి డ్రోన్ యాప్‌ను సద్వినియోగం చేసుకోవాలని మండల వ్యవసాయ అధికారి ప్రసాదరావు సూచించారు.

బండిఆత్మకూరు, న్యూస్‌టుడే: విద్యార్థులు కష్టపడి కాకుండా ఇష్టపడి చదివి ఉత్తమ ఫలితాలే లక్ష్యంగా రాణించాలని ఎంఈవో మోహన్‌రెడ్డి, యశోద, భాజపా నాయకుడు బిజ్జం వెంకటసుబ్బారెడ్డిలు అన్నారు. శుక్రవారం బండిఆత్మకూరు ప్రభుత్వ జూనియర్ కళాశాల వార్షికోత్సవం ప్రిన్సిపల్ వెంకటనారాయణ ఆధ్వర్యంలో నిర్వహించారు.

సున్నిపెంట సర్కిల్, న్యూస్‌టుడే: సున్నిపెంటలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాల పరిసరాలలో ఉన్న చెత్తాచెదారంను విద్యార్థులు శుక్రవారం తొలగించారు.

నంద్యాల పాతపట్టణం, న్యూస్‌టుడే: 108 ఉద్యోగులకు వేతనాలు పెంచడంపై ముఖ్యమంత్రికి ఉద్యోగులు ధన్యవాదాలు తెలిపారు.

నంద్యాల పట్టణం, న్యూస్‌టుడే: దైవ చింతనతో మనిషికి మానసిక ప్రశాంతత లభిస్తుందని తెదేపా నాయకులు ఎన్ఎండీ.ఫయాజ్ పేర్కొన్నారు.

కొత్తపల్లి, న్యూస్‌టుడే: చిన్నారులకు ప్రతి రోజు నాణ్యమైన భోజనం అందించాలని ఎంపీడీవో మేరి అన్నారు. దుద్యాల అంగన్‌వాడీని తనిఖీ చేశారు.

ఆత్మకూరు, న్యూస్‌టుడే: విద్యార్థులు క్రమశిక్షణతో ఎదగాలని ఎల్ఐసీ ఆత్మకూరు శాఖ బ్రాంచ్ మేనేజర్ పాండురంగనాయక్, ప్రభుత్వ జూనియర్ కళాశాల ప్రిన్సిపాల్ సుంకన్న అన్నారు.

పాణ్యం గ్రామీణం, న్యూస్‌టుడే: చదువులో వెనుకబడిన విద్యార్థులపై ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని ఎంపీడీవో ప్రవీణ్‌కుమార్ అన్నారు. మండలంలోని మద్దూరు జడ్పీ ఉన్నత పాఠశాలను సందర్శించారు.

గడివేముల, న్యూస్‌టుడే: మ్యాజిక్ బాక్స్ ద్వారా విద్యార్థులకు ఆటపాటలతో బోధించవచ్చని ఏఎంవో మాధవిలత అన్నారు. మండలంలోని 17 పాఠశాలలకు మంజూరైన జాదు ఈ పిటారా మ్యాజిక్‌బాక్స్‌లను పంపిణీ చేశారు.

పర్యాటకం.. పట్టించుకో..

• అభివృద్ధి చేస్తే బహుళ ప్రయోజనం

నందికొట్కూరు గ్రామీణం, న్యూస్‌టుడే: నంద్యాల జిల్లా కొత్తపల్లి మండలంలో నల్లమల్ల అడవి తల్లి ఒడిలో వెలిసిన సంగమేశ్వరం, క్షేత్రాల సమీప ప్రదేశాల్లో పర్యాటక అభివృద్ధికి ఎన్నో సానుకూలతలు ఉన్నా ప్రభుత్వం దృష్టి సాధించడం లేదు. సంగమేశ్వరం అవతలి ఒడ్డున ఉన్న తెలంగాణలోని సోమశిల ప్రాంతంలో తెలంగాణ ప్రభుత్వం అతిథి గృహాలు, బోటింగ్, శ్రీశైలం క్షేత్రానికి ప్రయాణికుల బోటును నడుపుతూ అక్కడి ప్రభుత్వం ఆదాయం పొందుతోంది. వాటితో పాటు అక్కడ దుకాణాలు ఏర్పాటు చేసుకుని వందల కుటుంబాలు జీవనోపాధి పొందుతున్నాయి. అదే వనరులు ఏపీలో ఉన్నా అధికారులు పట్టించుకోకపోవడంతో నీరుగారి పోతున్నాయి.

సంగమేశ్వరంలో నిరుపయోగంగా మారిన పర్యాటక హోటలు

ప్రకృతి వనరులు ఉన్నా..

● సంగమేశ్వరంలో పర్యాటకానికి అనుగుణంగా ఎన్నో వనరులు ఉన్నా ఉపయోగించుకోవడంలో విఫలమవుతున్నారు. సంగమేశ్వరంలో కృష్ణాజలాలు ఎనిమిది నెలల పాటు నిండుకుండలా ఉంటాయి. ఆ సమయంలో నీట మునిగిన సంగమేశ్వరం గర్భాలయ ప్రదేశాన్ని చూపేందుకు బోటింగ్ ఏర్పాటు చేయవచ్చు. దూరప్రాంతాల నుంచి వచ్చిన సందర్శకులు ఉండటానికి వసతి, హోటళ్లు, సరైన రవాణా సౌకర్యం లేక దూర ప్రాంతాల నుంచి ప్రయాణికులు వెంటనే తిరుగు ప్రయాణం అవుతున్నారు. అలాకాకుండా సౌకర్యాలు కల్పిస్తే ప్రభుత్వానికి ఆదాయం సమకూరుతోంది. గత తెదేపా ప్రభుత్వంలో ఒక పర్యాటక హోటలు నిర్మించి, కొన్ని మాసాలు నిర్వహించారు. తర్వాత వైకాపా ప్రభుత్వం అసలు పట్టించుకోకపోవడంతో అద్దాలు పగిలి శిథిలావస్థకు చేరింది. వాటిని వినియోగంలోకి తీసుకురావాలని సందర్శకులు కోరుతున్నారు.

● దట్టమైన నల్లమల అడవి ప్రాంతంలో ఎత్తైన కొండల మధ్యన చారుఘోషిణి నది ఒడ్డున సరస్వతి ఆలయం కొలనుభారతి క్షేత్రం ఉంది. ఆలయ ఆవరణంలో సుమారు ఆరు నెలల పాటు ఎత్తైన కొండల నుంచి నీరు జాలువారుతూ జలపాతం సవ్వడి చేస్తోంది. ఆలయాన్ని, జలపాతాన్ని చూసేందుకు ఇతర జిల్లాలు, రాష్ట్రాల నుంచి ప్రయాణికులు తరలివస్తారు. కొలనుభారతి క్షేత్రాన్ని బస్సు సౌకర్యమే లేదు. దీంతో సందర్శకులు ఇబ్బందులు పడుతున్నారు. ఆలయ ఆవరణంలో పర్యాటక హోటళ్లు, షెల్టర్లు ఏర్పాటు చేస్తే సందర్శకుల తాకిడి పెరిగి ప్రభుత్వాని ఆదాయం సమకూరుతోంది.

● సంగమేశ్వరం వెళ్లే దారిలో ధనుశాల లింగమయ్య క్షేత్రం ఉంది. ఆ క్షేత్ర ఆవరణంలో పాండవులు అరణ్యవాసం సమయంలో తిరిగిన ఆనవాళ్లు ఉన్నట్లు భక్తులు చెబుతుంటారు. పాండవులు అక్కడి నుంచి శ్రీశైలానికి వెళ్లిన గుహమార్గం, బావులు ఉన్నాయి. ఆ ప్రదేశాన్ని అభివృద్ధి చేస్తే పర్యాటకుల తాకిడి పెరుగుతోంది.

CREDITOR నోటీసు ప్రకటన

మహారాజశ్రీ నంద్యాల 2వ అదనపు సీనియర్ సివిల్ జడ్జి కోర్టు

I.P.No. 20/2025

1)కుంచల రమేష్ బాబు 2)దండుబోయిన బాల గుర్రప్ప - **అర్జీదార్లు**

V/s

1) జ్వాలాపురం రామచంద్రరావు, సుమారు 54 సం॥, తండ్రి జ్వాలాపురం అప్పారావు, హిందూ, వ్యాపారం, ఇంటి.నెం.28/851-4-ఎ, నూనెపల్లె, నంద్యాల, నంద్యాల జిల్లా. ఆధార్ నెంబరు: 3449 9331 1620, సెల్ నెం. 96185 23875.
2) జ్వాలాపురం వీరవెంకట సాయి గణేష్, సుమారు 24 సం॥, తండ్రి జ్వాలాపురం రామచంద్రరావు, హిందూ, వ్యాపారం, ఇంటి.నెం.28/851-4-ఎ, నూనెపల్లె, నంద్యాల, నంద్యాల జిల్లా. ఆధార్ నెంబరు: 6037 3231 2859, సెల్ నెం. 79958 46557.
3) జ్వాలాపురం నాగపర్దన్, సుమారు 19 సం॥, తండ్రి జ్వాలాపురం రామచంద్రరావు, హిందూ, వ్యాపారం, ఇంటి.నెం.28/851-4-ఎ, నూనెపల్లె, నంద్యాల, నంద్యాల జిల్లా. ఆధార్ నెంబరు: 6314 6882 9562, సెల్ నెం. 86883 70750.
4) హన్‌మత్‌గుండం సుభజ్యోతి, సుమారు 30 సం॥, తండ్రి హన్‌మత్‌గుండం సుబ్రమణ్యం, హిందూ, ఉద్యోగం, ఇంటి.నెం.28-845-యం2, విశ్వనగర్, నూనెపల్లె, నంద్యాల, నంద్యాల జిల్లా. ఆధార్ నెంబరు: 8691 6145 7548, సెల్ నెం. 90594 68728.

- 1,2,3,4 రెస్పాండెంట్సు

పై నంబరు 1,2 అర్జీదారులు, 1వ అర్జీదారునికి రావలసిన రూ. 6,50,000/- (అక్షరాల ఆరు లక్షల యాభైవేల రూపాయలు) మరియు రెండవ అర్జీదారునికి రావలసిన రూ. 3,00,094/- (అక్షరాల మూడు లక్షల తొంభ్బైనాలుగు రూపాయలు) రాబట్టుకొనుటకు 1 నుండి 4 రెస్పాండెంట్సు పైన పిటిషన్ షెడ్యూలు దాఖల 1వ అయిటం చరాస్థులు, 2వ అయిటం స్థిరాస్తులు కనబరచి అర్జీదార్లు క్రెడిటార్ అర్జీ దాఖలు చేయగా కోర్టు వారు 1 నుండి 4 రెస్పాండెంట్సుకు నోటీసుకుగాను 20-02-2026వ తేదికి వాయిదా వేసినారు. 1 నుండి 4 రెస్పాండెంట్సుకు యేమైన ఆక్షేపణలు ఉన్న యెడల ఉదయం 10.30 గంటలకు పై కోర్టుకు హజరై ఆక్షేపణలు తెలుపుకొనవలయును. లేనంతట పరోక్షముగా తీర్మానింపబడును.

సం/- వి.రామచంద్రరావు, అర్జీదారు అడ్వకేటు, నంద్యాల. Cell: 94944 21805

(c) eenadu

విద్యుత్తు సరఫరాలో అంతరాయం

డోన్, న్యూస్‌టుడే: మండలంలోని జగదుర్తి సబ్ స్టేషన్ పరిధిలో ఇండస్ట్రియల్ ఫీడర్ పరిధిలో ఆర్టీఎస్ కింద 11 కేవీ విద్యుత్తు పనులు చేపడుతున్నట్లు ఏఈ నాగేశ్వరరెడ్డి తెలిపారు. ఈ కారణంగా ఉడుములపాడు గ్రామంలో ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు విద్యుత్తుకోత ఉంటుందని ఆయన తెలిపారు. ప్రజలు సహకరించాలన్నారు.

కోవెలకుంట్ల, న్యూస్‌టుడే: కోవెలకుంట్ల, గుళ్లదుర్తి, కలుగొట్ల, దొర్నిపాడు సబ్‌స్టేషన్లలో శనివారం విద్యుత్తు మరమ్మతు పనులు చేపడుతున్నట్లు ఏఈ రామ్మోహన్ శుక్రవారం తెలిపారు. ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు విద్యుత్తు సరఫరాలో అంతరాయం ఉంటుందని, వినియోగదారులు సహకరించాలన్నారు.

ఆళ్లగడ్డ
• ఆళ్లగడ్డ • బనగానపల్లి • డోన్

దాతల సాయం అవసరం

నందివర్గం(బనగానపల్లి గ్రామీణం), న్యూస్‌టుడే: పాఠశాల అభివృద్ధికి దాతల సాయం అవసరమని ప్రధానోపాధ్యాయులు వెంకటకొండయ్య పేర్కొన్నారు. నందివర్గం గ్రామంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలకు చెందిన పూర్వ విద్యార్థి వైద్యులు మురళీకృష్ణ, భారతి దంపతులు రూ.50వేలు విలువ చేసే ఫ్యాన్లను విద్యార్థులకు శుక్రవారం పంపిణీ చేశారు.

మేమున్నాం.. మీకు తోడుగా..

(10 AM TO 1 PM) ఆళ్లగడ్డ: 8008 574916 డోన్ పట్టణం: 94408 57790 బనగానపల్లె: 80085 73763

అహోబిలం(ఆళ్లగడ్డ గ్రామీణం), న్యూస్‌టుడే: ?: అహోబిలం గ్రామంలో నీటి పైపు మరమ్మతుల కోసం సీసీ రోడ్డు తవ్వారు. పూర్తిగా పూడ్చలేదు. - నరసింహ, అహోబిలం. ✓: పూడ్చివేసేలా చర్యలు తీసుకుంటాం. - నూర్జహాన్, ఎంపీడీవో

సంజామల, న్యూస్‌టుడే: ?: ఆకుమల్ల గ్రామంలో అక్కడక్కడ విద్యుత్తు దీపాలు వెలగక పోవటంతో రాత్రి వేళ అవస్థలు పడుతున్నాం. - బాషా, ఆకుమల్ల. ✓: త్వరలో విద్యుత్తు దీపాలు ఏర్పాటు చేసేందుకు చర్యలు తీసుకుంటాం. - రామసుబ్బయ్య, ఇన్‌ఛార్జి ఎంపీడీవో, సంజామల.

శిరివెళ్ల, న్యూస్‌టుడే: ?: శిరివెళ్ల రాముని మాన్యం కాలనీలో సీసీ రహదారులు ఏర్పాటు చేయాలి. - ప్రవీణ్ కుమార్. ✓: రోడ్డు నిర్మాణానికి ప్రతిపాదనలు పంపించాం. - శ్రీనివాసశర్మ, డిప్యూటీ ఎంపీడీవో, శిరివెళ్ల.

కోవెలకుంట్ల(గ్రామీణం), న్యూస్‌టుడే: ?: పట్టణంలో రోడ్లపై పశువులు, వరాహాలు సంచరిస్తూ వాహనదారులను ఇబ్బందులకు గురిచేస్తున్నాయి. - రాకేశ్, స్థానికుడు. ✓: పరిశీలించి చర్యలు తీసుకుంటాం. - ప్రకాష్‌నాయుడు, ఇన్‌ఛార్జి, ఈవో.

డోన్ పట్టణం, న్యూస్‌టుడే: ?: రెవెన్యూ కాలనీలోని బీసీ బాలికల వసతిగృహం వద్ద పోగైన చెత్తాచెదారాన్ని తొలగించాలి. - లక్ష్మణ్, రెవెన్యూ కాలనీ. ?: ప్రభుత్వ బీసీ కళాశాల వసతి గృహ ముందు కాల్వలో వ్యర్థాలు పేరుకుపోయాయి. - నాగరాజు, స్థానికుడు. ✓: సిబ్బందితో పారిశుద్ధ్య పనులు చేయిస్తాం. (పై రెండు సమస్యలకు మున్సిపల్ శానిటరీ ఇన్‌ఛార్జి అధికారి రంగన్న సమాధానాలు ఇచ్చారు)

ఆలయాల అభివృద్ధికి ప్రభుత్వం కృషి

ఆలయ నూతన కమిటీ ఛైర్మన్, సభ్యులతో కె.శ్రీకాంత్‌రెడ్డి

బోయలకుంట్ల (శిరివెళ్ల), న్యూస్‌టుడే: ఆలయాల అభివృద్ధికి కూటమి ప్రభుత్వం కృషి చేస్తోందని రాష్ట్ర కనీస వేతనాల కమిటీ డైరెక్టర్, తెదేపా మండల కన్వీనర్ కె.శ్రీకాంత్‌రెడ్డి పేర్కొన్నారు. బోయలకుంట్ల గ్రామంలోని రామేశ్వరస్వామి ఆలయ నూతన కమిటీ ఛైర్మన్, కమిటీ సభ్యుల ప్రమాణ స్వీకార కార్యక్రమం శుక్రవారం జరిగింది. దేవాదాయ, ధర్మాదాయశాఖ ఆదేశానుసారం బనగానపల్లె డివిజన్ ఆలయాల ఇన్‌స్పెక్టర్ హరిశ్చంద్రారెడ్డి, కోటపాడు గ్రూపు ఆలయాల ఈవో రామాంజనేయశర్మ కలిసి రామేశ్వరస్వామి ఆలయ నూతన కమిటీ ఛైర్మన్‌గా మాచర్ల వెంకటేశ్వర్లు, ఇతర కమిటీ సభ్యులతో ప్రమాణ స్వీకారం చేయించారు. నూతన ఆలయ ఛైర్మన్ మాట్లాడుతూ, స్థానిక ఆలయ అభివృద్ధికి తమవంతు కృషి చేస్తామని తెలిపారు. కార్యక్రమంలో తెదేపా నాయకులు చిన్నపోలిరెడ్డి, శివరామిరెడ్డి, శివనాగిరెడ్డి పాల్గొన్నారు.

సకాలంలో సర్వే పూర్తి చేయండి

సమావేశంలో మాట్లాడుతున్న శివారెడ్డి

ఉయ్యాలవాడ, దొర్నిపాడు, న్యూస్‌టుడే: రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన ఏకీకృత కుటుంబ సర్వే సకాలంలో పూర్తి చేయాలని నంద్యాల జిల్లా స్వర్ణ గ్రామ పంచాయతీ ప్రత్యేక అధికారి శివారెడ్డి తెలిపారు. మండల పరిషత్ కార్యాలయంలో శుక్రవారం వీఆర్ కార్యదర్శులు, సంక్షేమ సహాయకులు, మహిళా పోలీసులతో ఏర్పాటైన సమావేశంలో ఆయన పాల్గొన్నారు. భారీగా సర్వే చేపడుతున్నామని వీటిలో సర్వే యర్ల సమీక్ష సర్వే చేపట్టడానికి రావటం లేదని డిప్యూటీ ఎంపీడీవో నాగలక్ష్మమ్మ సభ దృష్టికి తెచ్చారు. సమావేశానికి అధికారుల అనుమతి లేకుండా గైర్హాజరైన ఇంజేడు పంచాయతీ కార్యదర్శి బి.మాలతి, ఉయ్యాలవాడ, కొండుపల్లె మహిళా పోలీసులు మౌనిక, లింగమ్మలకు ఎంపీడీవో తాఖీదులు జారీ చేశారు.

అసంపూర్తి నిర్మాణాలు.. తప్పని అవస్థలు

ఆళ్లగడ్డ (గ్రామీణం), న్యూస్‌టుడే: ప్రజల చెంతకు పాలన పేరుతో గత ప్రభుత్వం సచివాలయ వ్యవస్థ తీసుకువచ్చింది. సచివాలయ భవనాలు నిర్మించి ప్రజలకు మెరుగైన పరిపాలన అందిస్తామని ప్రగల్భాలు పలికింది. కాని ఆ దిశగా చర్యలు మాత్రం చేపట్టలేదని చెప్పాలి. ఎందుకంటే రూ.లక్షలు వెచ్చించి నిర్మించిన సచివాలయ భవనాలు నిరుపయోగంగా మారాయి. చాలా చోట్ల అసంపూర్తి నిర్మాణాలు ఉండగా, మరి కొన్ని అసలు నిర్మాణ పనులకు నోచుకోలేదు. దీంతో పాత సచివాలయ కార్యాలయాల్లోనే సిబ్బంది విధులు నిర్వహిస్తున్నారు.

నిరుపయోగంగా నల్లగట్లలోని సచివాలయ భవనం

వివిధ కారణాలతో నిరుపయోగం

● ఆళ్లగడ్డ మండలంలోని నల్లగట్ల గ్రామంలో నూతన సచివాలయ భవనం వృథాగా మారింది. పాత సచివాలయ భవనంలోనే సిబ్బంది విధులు కొనసాగిస్తున్నారు. భవనం దూరం ఉండటంతో ప్రజలు వెళ్లేందుకు ఆసక్తి చూపకపోవడంతో వినియోగించడం లేదని అధికారులు చెబుతున్నారు.

మండలం	పూర్తైనవి	నిర్మాణంలో ఉన్నవి
ఆళ్లగడ్డ	8	4
శిరివెళ్ల	5	11
రుద్రవరం	16	0
ఉయ్యాలవాడ	8	3
దొర్నిపాడు	7	2
చాగలమర్రి	8	9

● రుద్రవరం మండలంలోని నరసాపురం, యర్రగుడిదిన్నె గ్రామాల్లో నిర్మించిన భవనాలు బడి ఆవరణలో ఉండటంతో వాటిని కోర్టు ఆదేశాల ప్రకారం పాఠశాలలకు అప్పజెప్పారు. వాటికి ఖర్చు చేసిన రూ.లక్షలు వృథాగా మారాయి.

● చాగలమర్రి మండలంలోని చిన్న వంగలిలో పాఠశాల ఆవరణలో కట్టడంతో వినియోగించలేని దుస్థితి నెలకొంది.

కూటమి ప్రభుత్వం మీదే ఆశలు

● ఉయ్యాలవాడ మండలంలోని హరివరంలో 80 శాతం పనులు పూర్తయ్యాయి. అల్లూరులో అసలు పనులు చేపట్టలేదు.

● శిరివెళ్ల మండలంలో కోటపాడు నిర్మాణం పూర్తైంది. కానీ వినియోగంలో లేదు. శిరివెళ్ల మండలంలో నాలుగు సచివాలయాలు ఉండగా ఒక దానికి కూడా ప్రభుత్వ భవనం లేదు. రెండు సచివాలయ నిర్మాణాలు 80 శాతం పూర్తయ్యాయి. యర్రగుంట్ల, గోవిందపల్లె, గ్రామ పంచాయతీ కార్యాలయాల్లో కొనసాగుతున్నాయి.

● దొర్నిపాడు మండలంలో డబ్ల్యూ.గోవిందిన్నె, కొండాపురం గ్రామాల్లో అసంపూర్తి నిర్మాణాలతో ఉన్నాయి. కొత్తపల్లెలో చాకరాజువేముల, గుండుపాపలలో పూర్తైనా వినియోగించడం లేదు.

● చాగలమర్రిలో మద్దిలేటి, చింతల చెరువు, పెద్దవంగలి అసంపూర్తిగా ఉన్నాయి. మద్దిలేటి భవనం పూర్తైనా ప్రారంభానికి నోచుకోలేదు.

● గత ప్రభుత్వంలో బేస్‌మెంట్, పిల్లర్ల దశలో ఉన్న నిర్మాణాలు నిలిపేయాలని ఆదేశాలు రావడంతో అర్ధాంతరంగా పనులు ఆపేశారు. కూటమి ప్రభుత్వం దృష్టి సారించి నిర్మాణాలు పూర్తి చేసి అందుబాటులోకి తీసుకురావాలని ప్రజలు కోరుతున్నారు.

యర్రగుంట్లలో అరటి తోట దగ్ధం

డోన్ నేరవిభాగం, న్యూస్‌టుడే: యర్రగుంట్ల గ్రామ సమీపంలోని అరటి తోట దగ్ధమైన ఘటన శుక్రవారం చోటుచేసుకుంది. రైతు వెంకటరమణ ఐదెకరాల్లో అరటి తోట పంటను సాగు చేశారు. గుర్తుతెలియని వ్యక్తులు పొలం గట్టుకు నిప్పంటించగా ప్రమాదవశాత్తు తోటకు అంటుకుని చెట్లు, కాయలు కాలిపోయాయి. అగ్నిమాపక సిబ్బంది మంటలను ఆర్పేశారు.

ఆసుపత్రిలో రోగుల అగచాట్లు

ఆళ్లగడ్డ సామాజిక ఆరోగ్య కేంద్రంలో స్ట్రెచర్ లేక రోగులకు అగచాట్లు తప్పడం లేదు. శుక్రవారం రాత్రి ఉయ్యాలవాడ మండలం ఆర్.జంబులదిన్నెకు గుర్రమ్మ అనారోగ్యం కారణంగా ఆమెను బంధువులు ఆళ్లగడ్డ సీహెచ్‌సీకి తీసుకొచ్చారు. ఆమెను చికిత్స నిమిత్తం ఆసుపత్రిలోని చికిత్సల వార్డులోకి తరలించేందుకు స్ట్రెచర్ లేకపోవడంతో బంధువులు ఆమెను దుప్పటిలో మోసుకుని పరుపుపై చేర్చారు. స్ట్రెచర్ అందుబాటులో లేకపోవడంపై ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. - న్యూస్‌టుడే, ఆళ్లగడ్డ

మలుపులో సూచిక బోర్డు కరవు

ఆళ్లగడ్డ మండలంలోని ఓబులంపల్లె గ్రామంలో ప్రధాన రహదారిలో మలుపులు ప్రమాదకరంగా మారాయి. రోడ్డు చాలా ఇరుకుగా ఉండటంతో పెద్ద వాహనం వస్తే ఇతర వాహనాలు వెళ్లే ఆస్కారం లేదు. మలుపుల వద్ద రోడ్డుకు ఇరువైపులా ఇళ్లు ఉండటంతో అటుగా వచ్చే వాహనాలు కనిపించని దుస్థితి నెలకొంది. ఈ క్రమంలో సూచిక బోర్డులు ఉంటే వాహనాలు అప్రమత్తమయ్యే వీలుంది. కాని సూచిక బోర్డులు లేకపోవడంతో వాహనదారులు వేగంగా వెళ్తే ప్రమాదాలు చోటుచేసుకుంటాయి. - న్యూస్‌టుడే, ఓబులంపల్లె(ఆళ్లగడ్డ గ్రామీణం)

పనులు నిలిచి.. పొదలు పెరిగి

ప్యాపిలి మండలంలోని జక్కసానికుంట్ల గ్రామంలో ప్రజల సౌకర్యార్థం గత ప్రభుత్వ హయాంలో సచివాలయ భవనం మంజూరైంది. పూర్తి స్థాయిలో నిధులు మంజూరు కాకపోవడంతో నిర్మాణం మధ్యలో ఆగిపోయింది. దీంతో పాత పంచాయతీ భవనంలోనే సేవలు అందించాల్సిన పరిస్థితి నెలకొంది. సచివాలయ భవనం స్లాబ్ వరకు వేసి వదిలేశారు. భవనం చుట్టూ పిచ్చి మొక్కలు ఏపుగా పెరిగాయి. ఇప్పటికైనా అధికారులు స్పందించి భవనాన్ని పూర్తి చేసి వినియోగంలోకి తీసుకురావాలని ప్రజలు కోరుతున్నారు. - న్యూస్‌టుడే, జక్కసానికుంట్ల (ప్యాపిలి)

దారి పక్కనే పొంచి ఉన్న ప్రమాదం

బేతంచెర్ల మండలంలోని రహిమాన్‌పురం గ్రామంలో ప్రాథమిక పాఠశాల సమీపంలో తాగునీటి బోరు మోటారు స్టార్టర్ పెట్టె కింద పడి పోయి ప్రమాదకరంగా మారింది. దీని పక్కనే రహదారిపై నిత్యం విద్యార్థులు రాకపోకలు సాగిస్తుంటారు. పిల్లలు అటుగా వెళ్లి పట్టుకుంటే ప్రమాదాలకు గురయ్యే అవకాశం ఉంది. దాని ఎత్తు ప్రదేశంలో సరి చేయాలని విద్యార్థుల తల్లిదండ్రులు కోరుతున్నారు.
- న్యూస్‌టుడే, రహిమాన్‌పురం(బేతంచెర్ల)

వెలగని దీపాలు.. కమ్ముకున్న చీకట్లు

డోన్ పట్టణంలోని కొత్త ఇందిరానగర్‌లో విద్యుత్తు స్తంభాలకు ఏర్పాటు చేసిన దీపాలు రాత్రి వేళ వెలగడం లేదు. ఆ రహదారి వెంట ఆటోనగర్, తారకరామానగర్, శ్రీనివాసనగర్ తదితర కాలనీల ప్రజలు నిత్యం రాకపోకలు సాగిస్తుంటారు. దీపాలు వెలగకపోవడంతో రాత్రి సమయంలో బయటకు వెళ్లేందుకు స్థానికులు భయాందోళన చెందుతున్నారు. అధికారులు స్పందించి విద్యుత్తు స్తంభాలకు ఏర్పాటు చేసిన సర్వీసు వైరును, దీపాలను పరిశీలించి, మరమ్మతులు చేపట్టి వెలిగేలా చేయాలని స్థానికులు కోరుతున్నారు. - న్యూస్‌టుడే, డోన్ పట్టణం

పాలిసెట్ పరీక్ష కేంద్రాల పరిశీలన

వివరాలు వెల్లడిస్తున్న అధికారులు

డోన్ పట్టణం, న్యూస్‌టుడే: పాలిసెట్ ప్రవేశం కోసం నిర్వహించే పరీక్షలకు సంబంధించి డోన్ పట్టణంలో కేంద్రాలను ఏర్పాటు చేసేందుకు పలు పాఠశాలలను పరిశీలించినట్లు కర్నూలు జిల్లా పాలిసెట్ కోఆర్డినేటర్ ప్రసాద్ శుక్రవారం తెలిపారు. పట్టణంలోని బాలికల జడ్పీ ఉన్నత పాఠశాల, పాతపేట, కొత్తపేట, ఎన్ఎన్ కాలనీలోని జడ్పీ ఉన్నత పాఠశాలలను పరిశీలించారు. అక్కడ ఉన్న సౌకర్యాలను ప్రధానోపాధ్యాయులను అడిగి తెలుసుకున్నారు. ఈ ఏడాది నుంచి కొత్తగా డోన్ పట్టణంలో ఏప్రిల్ 25న పాలిసెట్ పరీక్ష నిర్వహిస్తున్నట్లు తెలిపారు.

చిన్నారులకు పోషకాహారం తప్పనిసరి

పాతకందుకూరు(ఆళ్లగడ్డ గ్రామీణం), న్యూస్‌టుడే: అంగన్‌వాడీ కేంద్రాల్లో చిన్నారులకు పోషకాహారం క్రమం తప్పకుండా అందించాలని ఎంపీడీవో నూర్జహాన్ సూచించారు. మండలంలోని పాతకందుకూరు, ఎస్.లింగందిన్నె గ్రామాల్లో అంగన్‌వాడీ కేంద్రాలతో పాటు సచివాలయాలను ఆమె తనిఖీ చేశారు. సచివాలయ సిబ్బంది విధుల పట్ల అలసత్వం లేకుండా ప్రభుత్వం నిర్దేశించిన సర్వేలు పూర్తి చేయాలని ఆదేశించారు.

ప్రణాళికతోనే ఉత్తమ ఫలితాలు

ప్రశ్నపత్రాలు ఆవిష్కరిస్తున్న నాయకులు, ఉపాధ్యాయులు

డోన్ పట్టణం, న్యూస్‌టుడే: ప్రణాళిక ప్రకారం సన్నద్ధమైతే పరీక్షల్లో మంచి ఫలితాలు సాధించవచ్చని ఏఐఎస్ఎఫ్ నంద్యాల జిల్లా కార్యదర్శి సూర్యప్రతాప్, సీనియర్ ఉపాధ్యాయుడు ఎన్ఎస్ బాబు పేర్కొన్నారు. ఏఐఎస్ఎఫ్ ఆధ్వర్యంలో పట్టణంలోని పలు పాఠశాలల్లో పదో తరగతి విద్యార్థులకు మాదిరి పరీక్షలను శుక్రవారం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. రాష్ట్రవ్యాప్తంగా పదో తరగతి విద్యార్థుల్లో పరీక్షల భయాన్ని పోగొట్టేందుకు ఏఐఎస్ఎఫ్ ఆధ్వర్యంలో ఏటా మాదిరి పరీక్షను నిర్వహిస్తున్నట్లు తెలిపారు.

శివరాత్రి ఉత్సవాలకు ఏర్పాట్లు

డోన్, న్యూస్‌టుడే: డోన్ పట్టణ సమీపంలోని పాతబుగ్గ రామలింగేశ్వరస్వామి ఆలయంతో పాటు, కొత్తబుగ్గ రామలింగేశ్వరస్వామి ఆలయాల్లో మహాశివరాత్రి ఉత్సవాలకు నిర్వాహకులు ఏర్పాట్లు చేపడుతున్నారు. ఇప్పటికే ఆలయాలను విద్యుత్తుదీపాలతో అలంకరించారు. మూడురోజుల పాటు ప్రత్యేక కార్యక్రమాలు ఉంటాయన్నారు. ఆదివారం అభిషేకాలు, అర్చనలు చేపట్టనున్నట్లు నిర్వాహకులు తెలిపారు. కల్యాణం, పల్లకీసేవ, తెప్పోత్సవం, రథోత్సవం కార్యక్రమాలు నిర్వహించనున్నారు. భక్తులకు అన్నదానం ఉంటుందన్నారు. చాకిరేవుమిట్ట వద్ద ఉన్న అమరలింగేశ్వర స్వామి ఆలయంలో ఈనెల 15న అభిషేకాలు, 16న కల్యాణం, 17న పల్లకీసేవ కార్యక్రమాలు నిర్వహిస్తారన్నారు.

యాగంటి (బనగానపల్లి గ్రామీణం), న్యూస్‌టుడే: యాగంటి ఉమామహేశ్వరస్వామి ఆలయంలో శనివారం నుంచి శివరాత్రి ఉత్సవాలు ప్రారంభం కానున్నాయి. ఉత్సవాల్లో భాగంగా ధ్వజారోహణ ఉంటుందని ఆలయాధికారి పాండురంగారెడ్డి తెలిపారు. కల్యాణ ఉత్సవానికి అన్ని ఏర్పాట్లు చేస్తున్నట్లు వివరించారు. పార్కింగ్ స్థలంతో పాటు ఆలయ వరుసలు, పందిళ్లు తదితర పనులు చేసినట్లు చెప్పారు.

నృసింహ దర్శనం.. నయనానందకరం

తిప్పారెడ్డిపల్లె (రుద్రవరం), న్యూస్‌టుడే: అహోబిలం పార్వేటోత్సవంలో భాగంగా స్వామి వారి పల్లకి పల్లెలకు రావడంతో పండగ వాతావరణం నెలకొంది. తమ చెంతకే ప్రహ్లాదవరద, నృసింహస్వాములు రావడంతో భక్తులందరూ సంతోషంతో దర్శించుకుని పూజలు నిర్వహించారు. శుక్రవారం తిప్పారెడ్డిపల్లె గ్రామంలో ఉత్సవ పల్లకి వివిధ తెలుపుల వద్ద కొలువుదీరి పూజలందుకుంది. సాయంత్రం టి.లింగందిన్నె గ్రామానికి పల్లకి చేరుకుంది.

నులిపురుగుల నివారణే లక్ష్యం

గోడ పత్రాలు ప్రదర్శిస్తున్న వైద్యాధికారి లిఖిత్‌రెడ్డి, సిబ్బంది

ఆళ్లగడ్డ గ్రామీణం, న్యూస్‌టుడే: ఆల్బెండజోల్ మందులు అందించి చిన్నారుల్లో నులిపురుగులను నివారించాలని అహోబిలం పీహెచ్‌సీ వైద్యాధికారి డా.లిఖిత్‌రెడ్డి పేర్కొన్నారు. అహోబిలం పీహెచ్‌సీలో వైద్య, అంగన్‌వాడీ సిబ్బందితో సమావేశం నిర్వహించారు. జాతీయ నులిపురుగుల నివారణ కార్యక్రమంలో భాగంగా 19 ఏళ్లలోపు పిల్లలకు తప్పనిసరిగా ఆల్బెండజోల్ మందులు అందించాలని ఆదేశించారు. అనంతరం నులిపురుగుల నివారణ, జాగ్రత్తలను సూచించే గోడ పత్రాలను ప్రదర్శించారు. కార్యక్రమంలో సీహెచ్‌వో సుగుణ, డిప్యూటీ హెల్త్ ఎడ్యుకేటర్ వెంకటరమణ పాల్గొన్నారు.

నగరవనం పనుల పరిశీలన

డోన్ నేరవిభాగం, న్యూస్‌టుడే: పట్టణ శివారులో నిర్మిస్తున్న నగరవనం పనులను త్వరితగతిన పూర్తి చేయాలని కర్నూలు కన్జర్వేటర్ బీవీఏ కృష్ణమూర్తి, నంద్యాల డీఎఫ్‌వో నాగమణేశ్వరి అన్నారు. శుక్రవారం నగరవనంలో జరుగుతున్న పనులను వారు పరిశీలించారు. వీరి వెంట ఎఫ్ఆర్‌వో ప్రవీణ్ కుమార్, డీఆర్వో రవీంద్రనాయక్ ఉన్నారు.

'రీవా' అధ్యక్షుడి ఎన్నిక

ఆళ్లగడ్డ, న్యూస్‌టుడే: నంద్యాల డివిజన్ విశ్రాంత విద్యుత్తు ఉద్యోగుల సంక్షేమ సంఘం(రీవా) అధ్యక్షుడిగా ఆళ్లగడ్డకు చెందిన బి.శ్రీరాములు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. శ్రీరాములు మాట్లాడుతూ.. ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానన్నారు. గౌరవాధ్యక్షుడిగా ఏఎంకే మూర్తి, కార్యదర్శిగా ఎస్వీ సుబ్బారెడ్డి, కార్యనిర్వాహక అధ్యక్షుడిగా ఎం.మద్దిలేటి, సలహాదారుడిగా సీహెచ్ ఆదాము ఎన్నికయ్యారు.

17న సామాజిక తనిఖీ సమావేశం

కోవెలకుంట్ల, న్యూస్‌టుడే: కోవెలకుంట్లలోని స్త్రీశక్తి భవనంలో ఈనెల 17న జాతీయ ఉపాధి హామీ పథకానికి సంబంధించిన 19వ విడత సామాజిక తనిఖీపై బహిరంగ సమావేశం నిర్వహిస్తున్నట్లు ఎంపీడీవో వరప్రసాదరావు శుక్రవారం తెలిపారు. 2024 ఏప్రిల్ 1 నుంచి 2025 మార్చి 31 వరకు ఉపాధి పనులు, పంచాయతీరాజ్, సమగ్ర శిక్షా, పశుసంవర్ధకశాఖల కింద జరిగిన పనులపై ఈనెల 16వ తేదీ వరకు మండలంలోని అన్ని గ్రామాల్లో సామాజిక తనిఖీ బృందాలు తనిఖీలు చేస్తున్నారన్నారు.

బేతంచెర్ల, న్యూస్‌టుడే: భక్తుల అన్నదానానికి దాతల చేయూత అవసరమని తెదేపా సింగిల్ విండో అధ్యక్షులు ఉన్నం చంద్రశేఖర్ అన్నారు. శుక్రవారం దుర్గామల్లేశ్వర స్వామి దేవస్థానంలో శివ స్వాములకు పారిశ్రామికవేత్త విజయుడు ఆర్థిక సహకారంతో అన్నదానం చేశారు.

బేతంచెర్ల, న్యూస్‌టుడే: సీతారామాపురం గ్రామంలో వెంకటేశ్వర్లుకు చెందిన పశువుల కొట్టంతో పాటు పక్కనే ఉన్న గడ్డివామికి ప్రమాదవశాత్తు నిప్పంటుకొని దగ్ధమైంది.

ఆళ్లగడ్డ గ్రామీణం, న్యూస్‌టుడే: అహోబిలం గ్రామంలో జిల్లా టాస్క్‌ఫోర్స్ ఎస్సై రమేశ్‌బాబు, సిబ్బందితో కలిసి నాటుసారా స్థావరాలపై దాడులు చేశారు.

ఆళ్లగడ్డ, న్యూస్‌టుడే: రాష్ట్ర బడ్జెట్‌లో ఈ ఏడాది బ్రాహ్మణ కార్పొరేషన్‌కు రూ.500 కోట్లు కేటాయించాలని బ్రాహ్మణ చైతన్య వేదిక జిల్లా అధ్యక్షుడు కేవీ సుబ్బారావు కోరారు.

కోవెలకుంట్ల, న్యూస్‌టుడే: కోవెలకుంట్లలో గుంటూరు- తిరుపతి రైలు తాత్కాలికంగా నిలిపేలా కృషి చేసినందుకు ఎంపీ బైరెడ్డి శబరికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుతున్నట్లు తెదేపా రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణారెడ్డి శుక్రవారం తెలిపారు.

దొర్నిపాడు, న్యూస్‌టుడే: మండల వ్యాప్తంగా రూ.1.8 కోట్లతో హెల్త్ విలేజ్ క్లినిక్‌ల నిర్మాణ పనులు శుక్రవారం ఆరంభమయ్యాయి. చాకరాజువేముల, గుండుపాపల, దొర్నిపాడు గ్రామాల్లో ఒక్కొక్కటి రూ.36 లక్షల నిధులు వెచ్చించనున్నట్లు ఏఈ రాంప్రసాద్ తెలిపారు.

బనగానపల్లి, న్యూస్‌టుడే: బనగానపల్లి జూనియర్ సివిల్ జడ్జి కోర్టులో శుక్రవారం ఏపీ రాష్ట్ర బార్ కౌన్సిల్ ఎన్నికలు ప్రశాంతంగా జరిగాయి. ఎన్నికల అధికారులుగా విజయభాస్కర్, అఖిల్‌కుమార్ వ్యవహరించారు.

చాగలమర్రి, న్యూస్‌టుడే: పెద్ద బోధనం గ్రామంలో నూతనంగా నిర్మించిన సీఎస్ఐ స్టీఫెన్స్ చర్చి ఈనెల 16వ తేదీన ప్రారంభించనున్నట్లు ఫాదర్ రవీంద్రనాథ్ తెలియజేశారు.

బేతంచెర్ల, న్యూస్‌టుడే: బలపాలపల్లె గ్రామానికి చెందిన వి.మునీంద్ర(47) గురువారం విషద్రావణం తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతిచెందినట్లు ఏఎస్సై వెంకటేశ్వర్లు తెలిపారు.

సంక్షిప్త సమాచారం

డోన్, న్యూస్‌టుడే: పట్టణంలోని బేతనీయ మినిస్ట్రీస్ చర్చికి రూ.70 వేలు విలువచేసే సౌండ్ సిస్టం సామగ్రిని దాత శేషావలి అందజేశారు. కార్యక్రమంలో బేతనీయ మినిస్ట్రీస్ అధినేత ఆదాం, బిషప్ బందెల రాజు పాల్గొన్నారు.

బనగానపల్లి గ్రామీణం, న్యూస్‌టుడే: నందవరం గ్రామంలో శుక్రవారం పెద్దమహాదేవుడుకు చెందిన పశువుల పాక దగ్ధమైంది. ఎనిమిది పశువులు తీవ్రంగా గాయపడ్డాయి.

కొలిమిగుండ్ల, న్యూస్‌టుడే: మండలంలోని ఐదు గ్రామ పంచాయతీలకు అల్ట్రాటెక్ సిమెంట్ కర్మాగారం యాజమాన్యం 470 వీధి దీపాలను శుక్రవారం పంపిణీ చేసింది.

ఆళ్లగడ్డ, అవుకు, కోవెలకుంట్ల, న్యూస్‌టుడే: రాష్ట్రంలోని 108 అంబులెన్సు సర్వీసుల్లో పనిచేస్తున్న ఈఎంటీ, పైలెట్ ఉద్యోగులకు జీతాలు పెంచడంపై ఉద్యోగులు హర్షం వ్యక్తం చేశారు.

నిఘా నీడలో రైల్వే స్టేషన్లు

■ అత్యాధునిక సీసీ కెమెరాల ఏర్పాటు

బేతంచెర్ల, న్యూస్‌టుడే: మారుతున్న కాలంతో పాటు నేరాలు, ప్రమాదాలు పెరుగుతున్నాయి. అందుబాటులోకి వచ్చిన నూతన సాంకేతికతను వినియోగించుకుని గొలుసు దొంగతనాలు, ప్రమాదాలు, చరవాణుల చోరీలు తదితర నేరాలకు పాల్పడుతున్న వారి సంఖ్య గణనీయంగా పెరుగుతోంది. ఈ క్రమంలో శాంతిభద్రతలను అదుపులో ఉంచేందుకు రైల్వే అధికారులు రైల్వే స్టేషన్లలో నిఘా కన్ను (సీసీ కెమెరాలు) ఇటీవల ఏర్పాటు చేశారు. ప్రతి రైల్వే స్టేషన్‌లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేస్తున్నారు. ఇప్పటికే పలు స్టేషన్లలో ఏర్పాటు చేయగా, మరికొన్ని స్టేషన్లలో ఏర్పాటు చేస్తున్నట్లు వారు తెలిపారు. నేరాల నియంత్రణకు నిఘా కెమెరాలు దోహదపడతాయి.



బేతంచెర్లలో సీసీ కెమెరాను ఏర్పాటు చేస్తున్న రైల్వే సిబ్బంది

గతంలో చోటు చేసుకున్న సంఘటనలు

☛ గతంలో బేతంచెర్ల రైల్వే స్టేషన్‌లో క్వార్టర్స్ సమీపంలో ఓ మహిళ హత్యకు గురికావడంతో అప్పటి సీఐ స్టేషన్ ఆవరణలో శాంతిభద్రతలను దృష్టిలో ఉంచుకొని రెండు సీసీ కెమెరాలను ఏర్పాటు చేశారు. అప్పటి నుంచి స్టేషన్‌లో పలు అసాంఘిక కార్యకలాపాలకు చెక్‌పెట్టినట్లయింది. స్టేషన్‌లో నేరాల నియంత్రణ అదుపులోకి వచ్చింది.

☛ రైల్వే స్టేషన్ పక్కనే ఉన్న పాత పడ్డ క్వార్టర్స్‌లో ఓ వ్యక్తిని హత్య చేసిన సంఘటన చోటు చేసుకుంది. అప్పటి నుంచి స్టేషన్‌లో పోలీసులు నేర నియంత్రణకు చర్యలు చేపట్టారు. రాత్రి గస్తీ, తరచూ ప్లాట్‌ఫాంపై తిరగటం వంటి చర్యలు చేపట్టడంతో కొంతమేర అసాంఘిక కార్యకలాపాలు తగ్గాయి.

నిరంతర పర్యవేక్షణ

☛ ఆర్ఎస్ రంగాపురం రైల్వే స్టేషన్ నుంచి ప్రతి శుక్ర, శనివారాల్లో వివిధ ప్రాంతాల నుంచి మద్దిలేటిస్వామి క్షేత్రానికి భక్తులు వెళ్తుంటారు. ఈ క్రమంలో ఈ స్టేషన్‌లో సీసీ కెమెరాలు ఎంతగానో ఉపయోగపడతాయని ప్రయాణికులు పేర్కొంటున్నారు.

☛ నంద్యాల రైల్వే డివిజన్ పరిధిలోని నంద్యాలలోని రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ (ఆర్‌పీఎఫ్) ఆధ్వర్యంలో సీసీ కెమెరాల పర్యవేక్షణ ఉంటుంది. ముఖ్యమైన ప్రాంతాల వద్ద నిఘా ఉంటుందని రైల్వే సిబ్బంది తెలిపారు.

రైల్వే స్టేషన్లు	ఏర్పాటైన సీసీ కెమెరాలు
నంద్యాల	46
పాణ్యం	12
బేతంచెర్ల	14
ఆర్ఎస్ రంగాపురం	7
చిన్నమల్కాపురం	6
బుగ్గానిపల్లె	9
కృష్ణమ్మకోన	8
మొత్తం	102

మహిళా శక్తికి ప్రతీక సరోజినీ నాయుడు

ఆళ్లగడ్డ: కార్యక్రమంలో పాల్గొన్న ఉపాధ్యాయులు

ఆళ్లగడ్డ, ఉయ్యాలవాడ, న్యూస్‌టుడే: మహిళా శక్తికి ప్రతీక సరోజినీ నాయుడు అని పట్టణ ఎస్సై నగీనా అన్నారు. పట్టణంలోని అంబేడ్కర్ ఎస్సీ గురుకుల పాఠశాలలో సరోజినీ నాయుడు జయంతిని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ స్వాతంత్య్ర సమరంలో దీటుగా పోరాడిన ధీర వనిత సరోజినీ నాయుడని అన్నారు. దేశంలో మొట్టమొదటి మహిళా గవర్నర్‌గా బాధ్యతలు చేపట్టి మహిళా సాధికారతకు మారుపేరుగా నిలిచిపోయారన్నారు. కార్యక్రమంలో ప్రిన్సిపల్ ఫిర్‌దౌస్, పార్వతి, కృష్ణవేణి, మానవతా సేవా సమితి కార్యదర్శి టి.అమీర్ బాషా తదితరులు పాల్గొన్నారు.

ప్రమాదాల్లో పలువురికి గాయాలు

ఆళ్లగడ్డ, ఆళ్లగడ్డ గ్రామీణం, న్యూస్‌టుడే: ఆళ్లగడ్డ ఆసుపత్రి శుక్రవారం క్షతగాత్రులతో నిండిపోయింది. పట్టణంలోని పాలసాగరం రహదారి స్కూల్ నుంచి వస్తున్న ఒక విద్యార్థి ద్విచక్ర వాహనంపై వస్తుండగా వెనుకవైపు నుంచి ఆటో ఢీకొనడంతో గాయాలయ్యాయి. కొంత సేపటికే పాతకందుకూరు-పెద్దముడియం మధ్య ద్విచక్ర వాహనాన్ని టిప్పరు ఢీకొనడంతో ఇద్దరు గాయపడ్డారు. ఆళ్లగడ్డ సమీపంలోని జాతీయ రహదారిపై రెండు ద్విచక్రవాహనాలు ఎదురెదురు ఢీకొన్నాయి. ఈ ఘటనలో ముగ్గురు గాయపడ్డారు. వీరికి సీహెచ్‌సీలో చికిత్స చేశారు.

వెంకటాపురంలో దొంగలు పడ్డారు

వెంకటాపురం (శిరివెళ్ల), న్యూస్‌టుడే: మండలంలోని వెంకటాపురం గ్రామంలో శుక్రవారం తెల్లవారుజామున ఐదు ఇళ్లలో గుర్తుతెలియని వ్యక్తులు ప్రవేశించి నగదు, బంగారు, వెండి వస్తువులను దోచుకెళ్లారు. గ్రామంలో పలు కాలనీలకు చెందిన ఆనందయ్య, వెంకటేశ్వర్లు, శేషగిరిరావు, నరసింహయ్య, చిన్న కాశయ్య ఇళ్లలో గుర్తు తెలియని వ్యక్తులు అక్రమంగా ప్రవేశించి సుమారు రూ.లక్ష వరకు నగదు, పలు బంగారు, వెండి వస్తువులను ఎత్తుకెళ్లారు. ఓ దుకాణంలో శీతల పానీయాలు, బిస్కెట్ ప్యాకెట్లను సైతం తీసుకెళ్లారు. సమాచారం తెలుసుకున్న సీఐ రాము, ఇన్‌ఛార్జి ఎస్సై జయప్ప చోరీ జరిగిన ఇళ్లను పరిశీలించి వివరాలను అడిగి తెలుసుకున్నారు. చోరీ ఘటనపై విచారణ చేపట్టినట్లు పోలీసులు తెలిపారు.

నాల్గవ వార్షికోత్సవ శుభాకాంక్షలు
శ్రీరస్తు శ్రీ మద్దిలేటి లక్ష్మి నరసింహస్వామి ప్రసన్న: శుభమస్తు
మా కస్టమర్లకు, మిత్రులకు, శ్రేయోభిలాషులకు నాల్గవ వార్షికోత్సవ శుభాకాంక్షలు.
విజయశ్రీ జ్యూవెలర్స్
గాంధీచౌక్, పాతబస్టాండ్, డోన్. సెల్: 94405 33724, 77027 70069
అత్యాధునిక పరికరాలతో

డా॥ బి.వైష్ణవి B.D.S. (A.D.A)
డా॥ మధుసూదన్ ఆచారి, B.D.S. (A.D.A)
కె.రామాంజనేయులు ఆచారి, ప్రొప్రైటర్
డా॥ కె.వాసుదేవ ఆచారి M.B.B.S. M.D. General Medicine
డా॥ కె.జయలక్ష్మి, M.S. గైనకాలజిస్ట్
డా॥ వి.సుబ్రహ్మణ్యం ఆచారి M.B.B.S.
K.R.హాస్పిటల్
కర్నూలు రైల్వేగేటు, పాత మహాలక్ష్మి హాస్పిటల్ దగ్గర, డోన్

(c) eenadu

అన్నదాత ఆక్రోశం

• ధాన్యం సేకరణలో అవకతవకలపై నిరసన

కలెక్టర్ కార్యాలయం ముందు ధాన్యం బస్తాలతో రైతుల నిరసన

రాయగడ పట్టణం, న్యూస్‌టుడే: భద్రక్ జిల్లాలో ధాన్యం సేకరణలో అవకతవకలపై అన్నదాతల ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ మేరకు శుక్రవారం కలెక్టర్ కార్యాలయం ముందు ధాన్యం బస్తాలతో నిరసనకు దిగారు. నవ నిర్మాణ్ కృషక్ సంఘం పేరుతో చేపట్టిన ఈ ఆందోళనలో అధికారులు, మిల్లర్ల తీరుపై రైతులు మండిపడ్డారు. ధాన్యం సేకరణ ప్రక్రియలో అక్రమాలు, జాప్యం జరుగుతుందని ఆరోపించారు. ధాన్యం విక్రయించి వారం రోజులైనా ఇంతవరకు నగదు జమ కాలేదన్నారు. సమస్య పరిష్కారమయ్యేంత వరకు నిరసన కొనసాగుతుందని హెచ్చరించారు.

సభలో మళ్లీ ఎమ్మెల్యేల జీతాల బిల్లు

భువనేశ్వర్, న్యూస్‌టుడే: బడ్జెట్ సమావేశాల నేపథ్యంలో అసెంబ్లీలో మళ్లీ ఎమ్మెల్యేల జీతభత్యాల బిల్లు ప్రవేశపెట్టనున్నారు. దీనికి సంబంధించి కసరత్తు జరుగుతోంది. ఈనెల 17 నుంచి అసెంబ్లీ కొలువుదీరనున్న సంగతి తెలిసిందే. గత సమావేశాల్లో ఈ బిల్లు సభ ఆమోదం పొందింది. ఎమ్మెల్యేల జీతం నెలకు రూ.3.50 లక్షలు చేశారు. ఇతర అలవెన్సులు అదనం కాగా దేశంలో ఎక్కడా లేని విధంగా పెంచారన్నది చర్చనీయాంశమైంది. దీంతో ప్రభుత్వం బిల్లు సవరణ చేస్తామని ప్రకటించింది. శాసనసభా వ్యవహారాల మంత్రి ముఖేష్ మహాలింగ్ శుక్రవారం భువనేశ్వర్‌లో విలేకర్లతో మాట్లాడుతూ దీనిపై ఏర్పాటైన పరిశీలన సంఘం బిల్లు రూపకల్పన చేస్తోందని, ఈసారి సమావేశాల్లో ఆమోదం పొందుతుందని చెప్పారు.

కేంద్ర మాజీ మంత్రి లెంకా మృతికి ప్రముఖుల సంతాపం

కహ్నూచరణ్ లెంక (పాతచిత్రం)

భువనేశ్వర్, న్యూస్‌టుడే: కేంద్ర మాజీ మంత్రి, ప్రముఖ కాంగ్రెస్ నేత కహ్నూ చరణ్ లెంక(86) అనారోగ్యానికి గురై భువనేశ్వర్‌లోని ఒక ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ శుక్రవారం మృతిచెందారు. గతంలో పీసీసీ అధ్యక్షుడిగా విధులు నిర్వహించిన ఆయన 1988 నుంచి 1994 వరకు రాజ్యసభ ఎంపీగా ఉన్నారు. అప్పట్లో దివంగత ప్రధాని పి.వి.నరసింహారావు క్యాబినెట్‌లో లెంక రైల్వే, వ్యవసాయశాఖ సహాయమంత్రిగా పనిచేశారు. 1995 నుంచి 2000 వరకు చౌద్వార్ శాసనసభ నియోజకవర్గం నుంచి ప్రాతినిధ్యం వహించారు. దివంగత జె.బి.పట్నాయక్ మంత్రివర్గంలో జలవనరులు, రవాణాశాఖ మంత్రిగా విధులు నిర్వహించారు. కేంద్రమంత్రిగా ఉన్న సమయంలో రాష్ట్రంలో రైల్వే అభివృద్ధికి కృషి చేశారు. కాంగ్రెస్ పార్టీకి ఎనలేని సేవలందించారు. ఆయన మృతి పట్ల ముఖ్యమంత్రి మోహన్‌చరణ్ మాఝి, విపక్షనేత నవీన్‌పట్నాయక్, పీసీసీ అధ్యక్షుడు భక్తచరణ్‌దాస్ తదితర నేతలు సంతాపం తెలిపారు. ఆయన నివాసానికి వచ్చిన పలువురు ప్రముఖులు భౌతికకాయం వద్ద శ్రద్ధాంజలి ఘటించారు. తర్వాత కాంగ్రెస్ కార్యాలయం, శాసనసభ ప్రాంగణం మీదుగా పూరీ స్వర్గద్వారానికి తరలించి అంత్యక్రియలు నిర్వహించారు.

కోర్టు ఆదేశాలు శిరసా వహిస్తాం

గోపాలపూర్, న్యూస్‌టుడే: హైకోర్టు ఆదేశాల మేరకు మూడు నెలల్లో జగన్నాథుని రత్న భాండాగారం సంపద లెక్కింపు పూర్తిచేస్తామని, దీనికి ముందుగా న్యాయశాఖ నియమావళి(ఎస్ఓపీ) ప్రకటించాల్సి ఉందని హైపవర్ సంఘం అధ్యక్షుడు **జస్టిస్ బిశ్వనాథ్ రథ్** తెలిపారు. పూరీ శ్రీక్షేత్ర రత్నభాండాగారం మరమ్మతులు, సంపద లెక్కింపు పర్యవేక్షణకు ప్రభుత్వం జస్టిస్ రథ్ అధ్యక్షతన సంఘం ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. మరమ్మతులు పూర్తికాగా, సంపద లెక్కింపు ప్రారంభించలేదు. ఇంతలో గురువారం హైకోర్టు ఈ ప్రక్రియ మూడు నెలల్లో పూర్తి చేయాలని ఆదేశించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో శుక్రవారం పూరీలో జస్టిస్ రథ్ విలేకర్లతో మాట్లాడుతూ స్వామి సంపద లెక్కింపు సుదీర్ఘ ప్రక్రియ అన్నారు. దీని కారణంగా భక్తుల దర్శనాలకు కొంతవరకు అంతరాయం కలగొచ్చన్నారు. న్యాయశాఖ ఎస్‌వోపీ జారీ చేసిన వెంటనే లెక్కింపు ప్రారంభిస్తామని, జగన్నాథుని సేవలకు ఇబ్బంది లేకుండా చూస్తామని రథ్ చెప్పారు.

ఏకామ్ర క్షేత్రంలో మహా వేడుక

• నేటి నుంచి శివరాత్రి ఉత్సవాలకు శ్రీకారం

న్యూస్‌టుడే, భువనేశ్వర్

'బ్రహ్మమురారి సురార్చిత లింగం, నిర్మల భాసిత శోభిత లింగం' అన్న ప్రార్థనలతో నిత్యం మార్మోగే ఏకామ్ర క్షేత్రం రాష్ట్రంలోని ముక్కంటి ఆలయాల్లో కెల్లా మహిమాన్వితమైనది. భువనేశ్వర్ ఓల్డ్ సిటీ పరిధిలోని ఈ పవిత్ర పీఠం మహాశివరాత్రి పర్వదినం పురస్కరించుకుని నేత్రపర్వం చేస్తోంది. ఈ నెల 15వ తేదీ (ఆదివారం) మహాశివరాత్రి పర్వదినం కావడంతో భారీ సంఖ్యలో భక్తులు తరలిరానున్నారు. ఈ మేరకు యంత్రాంగం విస్తృత ఏర్పాట్లు చేస్తోంది.

11వ శతాబ్దం నాటి ఆలయం..

11వ శతాబ్దంలో కళింగ రాష్ట్రాన్ని పాలించిన సోమవంశ చక్రవర్తి యయాతికేశరి హయాంలో లింగరాజ్(ఏకామ్ర) స్వామి ఆలయం నిర్మాణమైంది. కళింగ శిల్పకళా వైభవానికి ప్రతీకగా నల్లరాతితో 180 అడుగుల ఎత్తు గల ఈ క్షేత్రానికి మరో పేరు ఏకామ్రం. ఇక్కడ హరిహరులు ఇద్దరూ ఉంటారు. విశాలమైన ఆవరణలో స్వామి పుష్కరిణి, నాట్య మండపం, జగ్మోహన(గర్భగుడి), ప్రసాదాల ఆవరణ, జాగరణ పీఠం తదితరాలు ఉన్నాయి.

భక్తుల పెన్నిధి..

లింగరాజ్ స్వామి ఆలయం దేశంలోనే ఆధ్యాత్మిక, పర్యాటక కేంద్రంగా ప్రాముఖ్యత సంతరించుకుంది. భువనేశ్వర్‌కు వచ్చే వారంతా ముక్కంటిని దర్శించుకుని వెళ్తారు. ఇక్కడ నియమావళి ప్రకారం పూజలు, అభిషేకాలు జరుగుతాయి. నిత్యం వహించే సేవ ముందుగా స్వామికి బొడొసింహార రూపంలో అలంకరిస్తారు. వందల సంఖ్యలో 'సేవాయత్‌లు(అర్చకులు)' నిర్దిష్ట వేళల్లో సేవలు చేపడతారు. లింగరాజ్ ఉత్సవాల్లో అశోకాష్టమి, శివరాత్రి వేడుకలు ప్రధానమైనవి. ఈ ఆలయానికి ప్రత్యేక చట్టం, ట్రస్టు ఉంది. అన్నీ నిబంధనల మేరకు నిర్వహిస్తారు.

రేపు ప్రత్యేక సేవలు

ఆదివారం శివరాత్రి పర్వదినం పురస్కరించుకుని ఆలయంలో ప్రత్యేక సేవలు చేపడతారు. ఈ సందర్భంగా శుక్రవారం న్యాయశాఖ మంత్రి పృథ్వీరాజ్ హరిచందన్ అధ్యక్షతన అధికారులతో సమీక్ష నిర్వహించారు. నిర్దిష్ట వేళల్లో సేవలు జరిగేలా చూడాలన్నారు. 15న రాత్రి 10 గంటలకు మహాదీపారోహణ చేయనున్నట్లు ప్రకటించారు. ఇక్కడ రాత్రంతా భక్తులు దీపాలు వెలిగిస్తారు. జాగరణ చేస్తారు. ఉదయం నుంచి రాత్రి వరకు దర్శనాలు చేసుకుంటారు. భక్తుల రద్దీ నియంత్రణకు 20 ప్లటూన్ల పోలీసు బలగాలు నియమించారు. ఆధ్యాత్మిక, సాంస్కృతిక కార్యక్రమాల నిర్వహణకు ఏర్పాట్లు చేశారు.

మహిమాన్వితం.. మహేంద్రం!

న్యూస్‌టుడే, పర్లాఖెముండి

దక్షిణ ఒడిశాలోని అత్యంత ప్రసిద్ధ శైవ క్షేత్రాల్లో పూరీ ఏకైక మహేంద్రగిరి ఒకటి. ఒడిశా-ఆంధ్ర సరిహద్దుల్లోని సముద్ర మట్టానికి 1,500 మీటర్ల ఎత్తులో గజపతి జిల్లాలోని రాయగడ సమితిలో ఉంది ఈ అందమైన గుడి. చుట్టూ పచ్చని ప్రకృతితో ఏటా శివరాత్రి రోజు భక్తజనంతో నిండిపోతుంది.

మహేంద్ర గిరికి పురాణ ఇతిహాసం

సత్యయుగంలో గోవధ పాపం నుంచి విముక్తి పొందడానికి తపస్సు చేసిన తర్వాత, మహేదేవుడు ఈ పర్వతంపై గోకర్ణేశ్వర ఆలయాన్ని స్థాపించాడు. ద్వాపర యుగంలో పంచ పాండవులు ఇక్కడ అడవిలో నివసించి నీల మాధవుడిని పూజించగా, త్రేతాయుగంలో ఇక్కడ పరశురాముని తపస్సు చేసే స్థలంగా పురాణాలు చెబుతున్నాయి. ఇక్కడ మహేంద్రేశ్వర్, భీమేశ్వర్, చంద్రేశ్వర్, ధర్మరాజేశ్వర్, అర్జునేశ్వర్, నకులేశ్వర్, సహదేవేశ్వర్, కుబేరేశ్వర్, బ్రహ్మేశ్వర్ అని పూజించబడే అనేక శివలింగాలు ఇక్కడ ఉన్నాయి.

భీముని గుడి ప్రత్యేకం

పెద్ద పెద్ద 19 బండరాళ్లతో భీముని మందిరం దర్శనమిస్తుంది. ఈ ఆలయం పంచపాండవులు నిర్మిస్తున్న సమయంలో సూర్యుడు ఉదయించడం వల్ల అది అసంపూర్ణంగా ఉండిపోయిందని, అందువల్ల భీముడు కోపంతో ఓ బండ రాయిని ఢీకొట్టగా పగుళ్లుగా ఏర్పడిందని చెబుతారు. మహాశివరాత్రి నాడు ఉదయం సూర్యోదయాన్ని దర్శించుకున్న అనంతరం మందిర తూర్పు వైపు దారి గుండా పడమర వైపు నుంచి ఆ పగిలిన సందు నుంచి వస్తే మంచిదని భక్తుల విశ్వాసం.

ఉత్సవాలపై యంత్రాంగం ఏర్పాట్లు

మహేంద్రగిరిలో మహాశివరాత్రి ఉత్సవాలను పురస్కరించుకొని జిల్లా యంత్రాంగం విస్తృత ఏర్పాట్లు చేస్తోంది. దారి పొడవునా విద్యుద్దీపాలు, పోలీసు బందోబస్తు, వైద్య శిబిరాలు ఏర్పాటు చేస్తున్నారు. భక్తులకు తాగునీటి సమస్య తలెత్తకుండా ట్యాంకర్ల ఏర్పాటుకు చర్యలు తీసుకున్నారు.

బురుకత్ గ్రామం వద్ద ఏర్పాటు చేసిన ప్రవేశద్వారం

ఏనుగు దాడిలో రైతు దుర్మరణం

రాయగడ పట్టణం, న్యూస్‌టుడే: గజరాజు దాడిచేయడంతో ఓ అన్నదాత మృతిచెందిన ఘటన కలహండిలో శుక్రవారం చోటు చేసుకుంది. పోలీసుల కథనం మేరకు భవానీపట్న సమితి పిరుంగగూడ గ్రామానికి చెందిన **లయమాఝి**(51) అనే రైతు పొలం పనులు చేసుకుంటున్న సమయంలో వెనుకనుంచి ఓ ఏనుగు ఆయనపై దాడిచేసింది. దీంతో లయ ఘటనా స్థలంలో మృతిచెందాడు. సమాచారం అందుకున్న అటవీ అధికారులు గ్రామానికి చేరుకుని వివరాలు నమోదు చేసుకున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు వెల్లడించారు.

కట్టుకున్నవాడే కాలయముడయ్యాడు

నిందితులను తీసుకెళుతున్న పోలీసులు

కలహండిలో ఎనిమిది నెలల గర్భిణి హత్య కేసులో భర్త అరెస్టు

రాయగడ పట్టణం, న్యూస్‌టుడే: నిండు గర్భిణీ అని కనికరం లేకుండా కట్టుకున్న భార్యను అతి కిరాతంగా చంపాడు ఓ భర్త. ఆ తర్వాత స్నేహితుడి సాయంతో భార్య మృతదేహాన్ని ఓ ఫాంహౌస్‌లో పాతిపెట్టి ఏమీ తెలియనట్లు చలామణి అవుతున్నాడు. కలహండిలో చోటు చేసుకున్న గర్భిణీ హత్య కేసులో ఆమె భర్త, మరో నిందితుడ్ని పోలీసులు అరెస్టు చేశారు. ఎస్పీ నాగరాజ్ దేవరకొండ తెలిపిన వివరాల ప్రకారం సొరలంజి గ్రామానికి చెందిన లలిత్ పటేల్ తన భార్య బర్షాపటేల్(25)తో కలిసి భవానీపట్నలోని ఓ అద్దె ఇంట్లో 2023 నుంచి నివాసముంటున్నాడు. లలిత్‌కు వేరే మహిళతో వివాహేతర సంబంధం ఉన్నట్లు తెలియడంతో భార్యాభర్తల మధ్య తరచూ వివాదాలు జరుగుతుండేవి. దీంతో బర్షా అడ్డు తొలగించాలనుకొని జనవరి 26న సాయంత్రం శ్రీపూర్‌లోని ఓ ఫాంహౌస్‌కు ఆమెను తీసుకెళ్లాడు. తన స్నేహితుడు దుశ్మంత గౌడతో కలిసి భార్యను హత్యచేసి, మృతదేహాన్ని అక్కడే పాతిపెట్టారు. ఫిబ్రవరి 2న ఫాంహౌస్ కాపలదారుడు పరిసరాలను శుభ్రం చేస్తుండగా మట్టిలో మహిళ చేయిని చూసి పోలీసులకు సమాచారం అందించారు. దర్యాప్తు చేపట్టిన పోలీసులు గురువారం సాయంత్రం నిందితులను అదుపులోకి తీసుకొని శుక్రవారం కోర్టులో హాజరుపర్చారు. మృతిచెందిన బర్షా ఎనిమిది నెలల గర్భిణిగా తేలినట్లు పోలీసులు వెల్లడించారు.

అలరించిన నృత్య ప్రదర్శన

నగరంలోని డైమండ్ ట్యాంకు రోడ్డులోని శ్రీ విరాట్ పోతులూరు వీర బ్రహ్మేంద్ర స్వామి మందిరంలో జరుగుతున్న స్వామి నవరాత్రోత్సవాల్లో భాగంగా గురువారం రాత్రి జరిగిన నృత్య ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి. ఇందులో నృత్య గురువు జె.వై.ఎన్.అంబికా దాసరి పర్యవేక్షణలో చిన్నారులు శాస్త్రీయ, జానపద నృత్యాలు ప్రదర్శించి అలరించారు. 'శ్రీనివాస కల్యాణం' నృత్య రూపకం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. చిత్రాడ సాయిబాబా ఈవెంట్స్ (శ్రీకాకుళం) ఆధ్వర్యంలో కళాకారిణులు ప్రదర్శించిన శాస్త్రీయ, జానపద నృత్యాలు అలరించాయి. అనంతరం సమితి ప్రతినిధులు కళాకారులకు జ్ఞాపికలు, ప్రశంసాపత్రాలు అందజేశారు. – న్యూస్‌టుడే, బ్రహ్మపుర నగరం

చిన్నారుల 'శ్రీనివాస కల్యాణం' నృత్య రూపకం

రాయగడలో మావోయిస్టు బ్యానర్ల కలకలం

✤ లొంగిపోయిన సవ్యసాచి, నిఖిల్‌లకు హెచ్చరికలు

అమూల్యకుమార్ ధర్, అదనపు ఎస్పీ

రాయగడ పట్టణం, న్యూస్‌టుడే: రాష్ట్రంలో మార్చి 31లోగా మావోయిస్టులను పూర్తిగా నిర్మూలిస్తామని పోలీసు యంత్రాంగం ప్రకటించిన నేపథ్యంలో రాయగడలో పలుచోట్ల వెలసిన మావోయిస్టు బ్యానర్లు కలకలం రేపాయి. కేబీకే డివిజన్ పేరుతో జిల్లాలోని మూడుచోట్ల శుక్రవారం బ్యానర్లు వెలిశాయి. మావోయిస్టు అగ్రనేత సవ్యసాచి పండా, ఇటీవల రాయగడ పోలీసుల ఎదుట లొంగిపోయిన మరో కీలక మావోయిస్టు నేత నిఖిల్ అలియాస్ నిరంజన్‌రౌత్ పేర్లను అందులో ప్రస్తావించారు. వీరిద్దరూ ఆదివాసీలు కారని, చాలా ఏళ్ల పాటు గిరిజనులను శోషించారని ఆరోపించారు. త్వరలోనే ఇద్దరికీ సమాధానం చెబుతామంటూ హెచ్చరించారు. దీనికితోడు జిల్లా కేంద్రానికి కూతవేటు దూరంలో ఓ పోస్టరు వెలాడదీయం పోలీసు యంత్రాంగానికి సవాలుగా మారింది. 14 మంది అనుచరులతో నిఖిల్ లొంగిపోయిన వారం రోజుల్లోనే బ్యానర్లు దర్శనమివ్వడం గమనార్హం. దీనికితోడు రాష్ట్ర కార్యదర్శి మేఘాజానీ, డొంబురా మాఝి పేర్లతో ఈ బ్యానర్లు ఉండడం మావోయిస్టుల ఉనికిని తెలియజేస్తోందన్న వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి.

దుమ్మాగూడలో వెలిసిన మావోయిస్టు బ్యానరు

భయభ్రాంతులకు గురికావద్దు

దీనిపై ఎస్డీపీవో కార్యాలయంలో ఏఎస్పీ అమూల్యకుమార్‌ధర్ విలేకరులతో మాట్లాడారు. శేసికల్ పోలీసుస్టేషన్ పరిధి గుమ్మాగూడ, చందిలి పరిధి పాయికపాడ, కె.సింగ్‌పూర్ స్టేషన్ పరిధి కుంబారగూడలో మూడు బ్యానర్లను స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. దర్యాప్తు కొనసాగుతోందని, పూర్తి వివరాలు తర్వాత వెల్లడిస్తామన్నారు. వీటికి సంబంధించి ఆయా పోలీసుస్టేషన్ల పరిధిలో వేర్వేరుగా మూడు కేసులు నమోదైనట్లు అమూల్య పేర్కొన్నారు.

అభివృద్ధి ప్రాధాన్యంగానే జాతీయ రహదారులు

రాష్ట్రంలో 5,872 కి.మీ. నిర్మాణం: నితిన్ గడ్కరీ

రాయగడ మీదుగా నిర్మించిన 326 జాతీయ రహదారి

– న్యూస్‌టుడే, రాయగడ పట్టణం

'రాష్ట్రంలో 5,872 కి.మీ. మేర జాతీయ రహదారులు(ఎన్‌హెచ్) విస్తరించి ఉన్నాయి. వీటిలో 600 పైచిలుకు కి.మీ. నాలుగు ఆదివాసీ జిల్లాల (రాయగడ, గజపతి, మల్కాన్‌గిరి, కొంధమాల్)కు అనుసంధానంగా ఇప్పటికే నిర్మాణాలు జరిగాయి.' ఇవీ రాజ్యసభలో బిజద ఎంపీ సస్మిత పాత్ర్ అడిగిన ప్రశ్నకు కేంద్ర రోడ్డు రవాణా, జాతీయ రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ బదులిస్తూ వెల్లడించిన వివరాలు.. రాష్ట్రవ్యాప్తంగా 30 జిల్లాల్లో 5,872 కి.మీ. ఎన్‌హెచ్‌లు విస్తరించి ఉన్నాయి. ట్రాఫిక్ డిమాండ్, అనుసంధాన అవసరాలు, ప్రాంతీయ అభివృద్ధి ప్రాధాన్యత తదితర అంశాల ఆధారంగా హైవేల నిర్మాణం, అభివృద్ధి చేపడుతున్నట్లు గడ్కరీ స్పష్టం చేశారు. స్థల సేకరణ, అటవీ అనుమతులు వంటివి ఈ ప్రాజెక్టుల అమలు, పురోగతిపై ప్రభావం చూపుతున్నాయని ఆయన పేర్కొన్నారు. హైవే ప్రాజెక్టుల పనుల పురోగతికి, జాప్యానికి నిధుల కొరత అనేది అడ్డంకి కాదని నితిన్ వెల్లడించారు.

జిల్లాల వారీగా వాటి వివరాలను ఓ సారి పరిశీలిస్తే...

జిల్లా	కి.మీ.
రాయగడ	109
మల్కాన్‌గిరి	143
గజపతి	156
కొంధమాల్	233

నితిన్ గడ్కరీ

నాలుగు జిల్లాల్లో 641 కి.మీ.

రాయగడ, గజపతి, మల్కాన్‌గిరి, కొంధమాల్ జిల్లాలకు జాతీయ, రాష్ట్ర ప్రధాన రహదారుల అనుసంధానం సరిగా లేక కొట్టుమిట్టాడుతున్న విషయంపై ప్రభుత్వానికి స్పష్టత ఉందా అన్న పాత్ర్ ప్రశ్నకు మంత్రి లిఖితపూర్వకంగా సమాధానమిచ్చారు. ఈ నాలుగు జిల్లాల్లో 641 కి.మీ. ఎన్‌హెచ్ అనుసంధానం జరిగిందని గడ్కరీ గుర్తు చేశారు.

ఓడరేవుల విస్తరణతో ఆర్థికాభివృద్ధి

పరదీప్‌లో నిర్మాణాల నమూనా సీఎస్‌కు చూపిస్తున్న హరనాథ్

భువనేశ్వర్, న్యూస్‌టుడే: ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి(సీఎస్) అనూగార్గ్ శుక్రవారం పరదీప్ ఓడరేవును సందర్శించారు. పోర్ట్ ట్రస్ట్ అధ్యక్షుడు పి.ఎల్.హరనాథ్, ఉపాధ్యక్షుడు టి.వేణుగోపాల్‌లతో ఓడరేవు విస్తరణ పనులు, కొత్తగా చేపట్టనున్న నిర్మాణాల నివేదిక(డీపీఆర్)పై చర్చించారు. పరదీప్ తీరంలో 7 కి.మీ. విస్తీర్ణంలో బ్లూఫ్లాగ్ బీచ్ నిర్మాణానికి ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. సెప్టెంబరు నాటికి పనులు పూర్తిచేయాలన్నది ధ్యేయం కాగా ఆ మేరకు సీఎస్ క్షేత్రస్థాయిలో పనులను పరిశీలించారు. జగత్సింగ్‌పూర్ కలెక్టర్ జె.సోనాల్, అధికారులతో సమీక్షించారు. అనంతరం సీఎస్ విలేకర్లతో మాట్లాడుతూ పూరీ, పరదీప్, భువనేశ్వర్, కటక్ ప్రాంతాలను ప్రభుత్వం కామన్ కారిడార్‌గా ప్రకటించింది. ఇది రాష్ట్ర ఆర్థిక వికాసానికి బాటలు వేస్తుందన్నారు.

నేటి నుంచి రాష్ట్రస్థాయి బాస్కెట్‌బాల్ పోటీలు

బ్రహ్మపుర క్రీడలు, న్యూస్‌టుడే: సన్ షైన్ యువ సంఘం ఆధ్వర్యంలో 15వ రాష్ట్రస్థాయి ఓపెన్ బాస్కెట్‌బాల్ పోటీలు నేటినుంచి ప్రారంభం కానున్నాయి. భువనేశ్వర్‌లోని సహీద్‌నగర్ ఇంఫా బాస్కెట్‌బాల్ మైదానంలో ఈనెల 17వరకు నిర్వహించనున్న ఇందులో అయిదు రాష్ట్రాల నుంచి మొత్తం 16 జట్లు తలపడనున్నట్లు నిర్వాహక సంఘం గౌరవసలహాదారుడు సరోజ్‌కుమార్ పాత్ర్ శుక్రవారం 'న్యూస్‌టుడే'కు చెప్పారు. నాలుగు రోజుల టోర్నీలో ఛత్తీస్‌గఢ్, ఝార్ఖండ్, పశ్చిమబెంగాల్, దిల్లీ రాష్ట్రాలకు చెందిన జట్లు రాష్ట్రంలోని బ్రహ్మపుర, రవుర్కెలా, భువనేశ్వర్, కటక్‌ల జట్లు తలపడనున్నట్లు ఆయన తెలిపారు. రెండు స్థానాల్లో నిలిచిన జట్లకు రూ.30వేలు రూ.20వేల నగదు, పురస్కారాలు అందజేయనున్నట్లు పాత్ర్ పేర్కొన్నారు.

గురి తప్పొద్దు

అంతర్జాతీయ పోటీలకు మన క్రీడాకారులు

మాన్యత సింగ్

ప్రియాంక షడంగి

బ్రహ్మపుర క్రీడలు, న్యూస్‌టుడే: రాష్ట్రానికి చెందిన ఇద్దరు మహిళా క్రీడాకారిణిలు మాన్యత సింగ్, ప్రియాంక షడంగిలు అంతర్జాతీయ షూటింగ్ పోటీలకు ఎంపికయ్యారు. భువనేశ్వర్‌కు చెందిన మాన్యత ఇటీవల దిల్లీలో నిర్వహించిన ఆసియా రైఫిల్ షూటింగ్‌లో జూనియర్ మహిళా విభాగంలో పదిమీటర్ల ఎయిర్ రైఫిల్ పోటీలో సత్తాచాటి ద్వితీయస్థానం లో నిలిచి రజతం సాధించింది. దీంతో ఆమె ఈ ఏడాది ఏప్రిల్ 19 నుంచి 27 వరకు ఈజిప్ట్‌లో జరగనున్న ఐఎస్ఎస్ఎఫ్ జూనియర్ ప్రపంచ కప్ షూటింగ్ పోటీలో పాల్గొననున్నారు. సంబల్‌పూర్‌కు చెందిన ప్రియాంక ఇటీవల నెదర్లాండ్‌లో జరిగిన 48వ అంతర్ షూట్ పోటీలో ఎయిర్ రైఫిల్ అంశంలో ప్రతిభ చూపి రెండు కాంస్య పతకాలు కైవసం చేసుకున్నారు. ఆమె లాస్‌ఏంజిల్స్‌లో జరగనున్న 34వ వేసవి ఒలింపిక్స్ పోటీలకు అర్హత దక్కించుకున్నారు.

అయ్యో 'పాప'ం!

బోరుబావి గుంతలో పడి చిన్నారి దుర్మరణం

గోపాలపూర్, న్యూస్‌టుడే: గొట్టపుబావి కోసం తవ్విన గుంతలో చిన్నారి పడి దుర్మరణం పాలైన ఘటన పూరీలో శుక్రవారం చోటుచేసుకుంది. స్థానికుల వివరాల ప్రకారం.. పూరీకి సమీపంలోని పిపిలికి చెందిన రజిత్ పొల్లాయ్ తన 18 నెలల పాప తుకునాను మంగళాసాహి ప్రాంతంలో ఉంటున్న బావమరిది అజయ్‌నాయక్ ఇంటి వద్ద ఉంచాడు. ఆ పాప శుక్రవారం ఇంటి పరిసరాల్లో ఆడుకుంటోంది. సమీపంలోని సదర్ ఆసుపత్రి ఆధునికీకరణ పనుల్లో భాగంగా గొట్టపుబావి కోసం భారీ గొయ్యి తవ్వారు. పాప ఆడుకుంటూ వెళ్లి ఆ గోతిలో పడి మృతిచెందింది. కుటుంబ సభ్యుల రోదనలు మిన్నంటాయి. స్థానిక పోలీసులు సంఘటనా స్థలాన్ని పరిశీలించారు.

తప్పిన భారీ ముప్పు

✧ డివైడర్‌ను ఢీకొన్న బస్సు
✧ ఒకరి మృతి.. 36 మందికి గాయాలు

భువనేశ్వర్, న్యూస్‌టుడే: తీర్థయాత్రికులతో వెళ్తున్న బస్సు అదుపుతప్పి రోడ్డు డివైడర్‌ను ఢీకొట్టడంతో ఒకరు మృతిచెందగా, 36 మంది గాయపడిన ఘటన బాలేశ్వర్ జిల్లా ఖండపడ సమితి 16వ నంబరు రహదారి బహానాగా మార్కెట్ ఫ్లైఓవర్ వద్ద శుక్రవారం ఉదయం చోటుచేసుకుంది. క్షతగాత్రుల వివరాల ప్రకారం.. పశ్చిమబెంగాల్ నుంచి ఆంధ్రప్రదేశ్ వైపు 50 మంది ప్రయాణికులతో ఓ బస్సు వెళ్తోంది. ఉదయాన్న చోదకుడు రెప్పవాల్చడంతో వాహనం అదుపుతప్పి రోడ్డు పక్కన గోడను ఢీకొంది. ఈ ప్రమాదంలో గాయపడిన వారిని ఆసుపత్రికి తరలించారు. వీరిలో ఏడుగురికి తీవ్రగాయాలయ్యాయి. సొరొ ఠాణా పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు.

ఘటనాస్థలంలో బస్సు

వ్యవసాయంలో మహిళల పాత్ర కీలకం

భువనేశ్వర్, న్యూస్‌టుడే: వ్యవసాయ రంగంలో మహిళలిక క్రియాశీల పాత్ర పోషిస్తారని, పురుషులతో సమానంగా ముందంజ వేసి ఉత్పత్తులు సాధించడానికి వీలుగా కార్యక్రమాలు అమలు చేస్తున్నామని ఉపముఖ్యమంత్రి కనకవర్ధన్ సింగ్‌దేవ్ అన్నారు. శుక్రవారం భువనేశ్వర్‌లోని కృషి భవన్‌లో కృషక్ మహిళా శిక్షణ శిబిరంలో ఆయన పాల్గొన్నారు. వ్యవసాయ పరికరాల ప్రదర్శన, ఆరుతడి పంటలు, సౌరశక్తి ఎత్తిపోతల పథకాలకు సంబంధించి సమగ్ర అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా సింగ్‌దేవ్ మాట్లాడుతూ ప్రభుత్వం వ్యవసాయానికి ప్రాధాన్యత ఇస్తుందన్నారు. కార్యక్రమంలో వ్యవసాయోత్పత్తుల కమిషనర్ రామచంద్ర, ఓయూఏటీ ఉపకులపతి ఆచార్య ప్రభాత్‌కుమార్ రౌళో పాల్గొన్నారు. అనంతరం ఆయనను సన్మానించారు.

ఆదివాసీ మహిళా రైతును సత్కరిస్తున్న ఉపముఖ్యమంత్రి సింగ్‌దేవ్

భక్తుల కల సాకారానికే 'శ్రీ జగన్నాథ దర్శనం పథకం'

నవరంగపూర్‌లో ప్రారంభించిన సీఎం మోహన్ చరణ్

బ్రహ్మపుర నగరం, నవరంగపూర్, న్యూస్‌టుడే: వృద్ధులకు పూరీ జగన్నాథుడి దర్శనభాగ్యం కల్పించేందుకు నవరంగపూర్ జిల్లాలో ముఖ్యమంత్రి మోహన్‌చరణ్‌మాఝి జగన్నాథ్ దర్శన యోజనను ప్రారంభించారు. ఒకే రోజు రాష్ట్రంలోని గంజాంతోపాటు అయిదు జిల్లాల్లో ఈ పథకం ప్రారంభించారు. నాలుగు బస్సుల్లో 148 మంది వృద్ధులు, 12 మంది నోడల్ అధికారులు వెళ్లనున్నారు. యాత్రికులకు ప్రయాణ కిట్‌లను అందజేశారు. 2024 ముండేయి ఉత్సవంలో మెడికల్ కళాశాలను నిర్మిస్తామని హామీ ఇచ్చారు. రూ. 446 కోట్ల 26 లక్షలు విలువ చేసే 177 ప్రాజెక్టులకు సంబంధించి ప్రాజెక్టులను ప్రారంభించారు. సీఎంతో పాటు ఉపముఖ్యమంత్రి ప్రభాతిపరిడా, ఆరోగ్యశాక మంత్రి ముఖేష్ మహాలింగ పాల్గొన్నారు. రవాణా శాఖ మంత్రి బిభూతి భూషణ్ జెనా ఛత్రపురంలో ప్రారంభించారు. ఆయా జిల్లాల్లో తొలి దశలో మొత్తం 540 మంది యాత్రికులు బస్సుల్లో పూరీ శ్రీక్షేత్రానికి బయలుదేరగా, గంజాం జిల్లా నుంచి 74 మంది వృద్ధులున్నారని మంత్రి జెనా పేర్కొన్నారు.

నాలుగేళ్లలో 1.20 లక్షల మందికి అవకాశం

ఈ ఏడాది సుమారు 5 వేల మంది లబ్ధిదారులు స్వామిని దర్శనం చేసుకుంటారని, నాలుగేళ్లలో మొత్తం 1.20 లక్షల మందికి అవకాశం కల్పిస్తామని ఆయన అన్నారు. 60-75 ఏళ్ల వయసు గల ఆర్థికంగా వెనుకబడిన వారు, 75 ఏళ్లలోపు వితంతువులు ఈ పథకానికి అర్హులన్నారు. కార్యక్రమంలో కళ్లికోట ఎమ్మెల్యే పూర్ణచంద్ర సెఠి, ఛత్రపురం ఎమ్మెల్యే కృష్ణచంద్ర నాయక్, రాష్ట్ర రోడ్డు రవాణా కార్పొరేషన్ జీఎం సంజయ బిశ్వాళ్, గంజాం కలెక్టర్ వి.కీర్తివాసన్, అదనపు జిల్లా పాలనాధికారి ప్రమోద్ కుమార్ పృష్టి పాల్గొన్నారు. కార్యక్రమంలో తీర్థ యాత్రికులకు అతిథులు కిట్‌లు అందజేశారు. వారి వెంట ఎస్కార్ట్ అధికారులు, ఆరోగ్య సిబ్బంది ఉన్నారు.

నవరంగపూర్‌లో జెండా ఊపి బస్సును ప్రారంభిస్తున్న సీఎం మోహన్‌చరణ్

(c) eenadu

లోకనాథ్ క్షేత్రంలో 'పాంకో ఉద్ధార్' సేవలు

గోపాలపూర్, న్యూస్‌టుడే: పూరీలోని లోకనాథ్ క్షేత్రంలో మాఘమాసం శుక్లపక్ష ఏకాదశి పురస్కరించుకుని శుక్రవారం నుంచి 'పాంకో ఉద్ధార్' మూడు రోజుల సేవలు తెల్లవారు జాము నుంచి ప్రారంభించారు. ఏడాదిలో జరిగే అభిషేకాల జలమంతా పుష్కరిణి జలంలో చేరుతుంది. ఇది అత్యంత పవిత్రమైనది, వ్యాధి నిరోధకశక్తి కలిగిన జలాలు విశ్వసిస్తారు. ఏడాదిలో మూడు రోజుల పాటు(మహాశివరాత్రి వరకు) పుష్కరిణిలో చేరిన వ్యర్థాలు తొలగిస్తారు. భక్తులు జలంలో నడిచి దర్శించుకుంటారు. అనవాయితీ ప్రకారం పెద్ద సంఖ్యలో సేవాయతులు ముఖ్యంగా పుష్కరిణిలో పవిత్ర జలం సేకరణకు సన్నద్ధం కాగా దీని చుట్టూ బ్యారికేడ్లు ఏర్పాటు చేశారు. జలం సేకరణలో తొక్కిసలాట జరగకుండా బందోబస్తు చేపట్టారు.

పుష్కరిణి శుభ్రం చేస్తున్న సేవాయతులు

చెన్నైలో రాష్ట్ర బృందం పర్యటన

చెన్నైకి ఉషాపాడి బృందం

భువనేశ్వర్, న్యూస్‌టుడే: పట్టణాభివృద్ధి శాఖ ప్రిన్సిపల్ కార్యదర్శి ఉషా పాడి అధ్యక్షతన ఉన్నతాధికారుల బృందం శుక్రవారం చెన్నై నగరంలో పర్యటించింది. తమిళనాడులో పట్టణాభివృద్ధి శాఖ చేపడుతున్న కార్యక్రమాలు, చెన్నై మెట్రోపాలిటన్ నగరంలో సౌకర్యాలపై అధ్యయనం చేశారు. ఈ సందర్భంగా ఉషాపాడి ఐఐటీని సందర్శించి టెక్నాలజీ రంగంలో జరుగుతున్న పరిశోధనలను పరిశీలించారు. ఆసియన్ అభివృద్ధి బ్యాంకు, ప్రపంచ బ్యాంకు తోడ్పాటుతో నిధులతో అభివృద్ధి పనుల తీరు తెలుసుకున్నారు.

ఐఐటీ చెన్నైలో పరిశోధకులతో మాట్లాడుతున్న ఉషాపాడి

ఇది తీవ్ర అపరాధం..చర్యలు తప్పనిసరి

భువనేశ్వర్, న్యూస్‌టుడే: రాజ్యసభలో గురువారం శూన్యగంట(జీరో అవర్)లో విపక్షనేత(కాంగ్రెస్) నేత మల్లికార్జున ఖర్గే ఒడిశాలోని కేంద్రాపడ జిల్లా రాజ్‌నగర్ సమితిలోని సువాగామ్ అంగన్‌వాడీ కేంద్రం గురించి ప్రస్తావించారు. ఇక్కడ మూడు నెలల క్రితం ఒక దళిత యువతిని కేంద్రంలో సహాయకురాలిగా(సేవిక) నియమించారు. నాటి నుంచి ఈ కేంద్రానికి గ్రామస్థులు రావడం లేదని, పూర్తిగా బహిష్కరించారని, పౌష్టికాహారం తీసుకోవడం లేదని ఆరోపణలు వస్తున్నాయన్నారు. ఇలాంటి చర్యలు రాజ్యాంగ విరుద్ధమని ఆయన పేర్కొన్నారు. వెంటనే చర్యలు తీసుకోవాలని ఖర్గే డిమాండ్ చేశారు. ఈ నేపథ్యంలో శుక్రవారం కేంద్రాపడ పాలనాధికారి రఘురామ్ ఆర్.అయ్యర్, ఇతర అధికారులు సువాగామ్ చేరుకుని పరిస్థితి చక్కదిద్దే చర్యలు చేపట్టారు.


రాజ్యసభలో మాట్లాడుతున్న మల్లికార్జున ఖర్గే

ఉత్సాహంగా హాకీ పోరు

బ్రహ్మపుర క్రీడలు, న్యూస్‌టుడే: రవుర్కెలాలోని బిర్సాముండా హాకీ మైదానంలో జరుగుతున్న ఎఫ్‌ఐహెచ్ హాకీ ప్రో లీగ్ మ్యాచుల టోర్నీలో అర్జెంటీనా జట్టు భారత్‌పై విజయం సాధించింది. గురువారం రాత్రి నిర్వహించిన మ్యాచ్‌లో అర్జెంటీనా 8-0 గోల్స్ తేడాతో భారత్‌ను ఓడించింది. అంతకుముందు జరిగిన కార్యక్రమంలో రఘునాథ్‌పల్లి ఎమ్మెల్యే దుర్గాచరణ్, ఆసియా హాకీ ఫెడరేషన్ ఉపాధ్యక్షుడు భోలానాథ్ సింగ్, కలెక్టర్ శేఖర్, రవుర్కెలా ఎస్పీ నితీష్ పాల్గొన్నారు.

క్రీడాకారులతో కరచాలనం చేస్తున్న ఎమ్మెల్యే దుర్గాచరణ్ తంతి

బీమా కార్డులు, పింఛను ఇవ్వాలి

బ్రహ్మపుర నగరం, న్యూస్‌టుడే: విలేకరులందరికీ ప్రభుత్వం ఆరోగ్య బీమా కార్డులు, పింఛను ఇవ్వాలని గంజాం జిల్లా డిజిటల్ మీడియా సంఘం డిమాండ్ చేసింది. సంఘం ప్రతినిధులు శుక్రవారం స్థానిక దక్షిణ మండల ఆర్డీసీ కార్యాలయం బయట ఆందోళన చేపట్టారు. అనంతరం ముఖ్యమంత్రి పేరిట వినతిపత్రాన్ని కార్యాలయ అధికారులకు అందజేశారు.

దక్షిణ మండల ఆర్డీసీ కార్యాలయం బయట నిరసన తెలుపుతున్న విలేకరుల సంఘం ప్రతినిధులు

ఘనంగా ఆలయ వార్షికోత్సవాలు

బరగఢ్, న్యూస్‌టుడే: గ్రామంలోని శ్రీబాలాజీ ఆలయ వార్షిక ఉత్సవాలు శుక్రవారం ఘనంగా మొదలయ్యాయి. ఈ సందర్భంగా పెద్ద సంఖ్యలో భక్తులు ఆలయానికి తరలివచ్చారు. స్వామివారికి కల్యాణం, కుంకుమ, ఇతర పూజలు నిర్వహించారు. ఉత్సవాల సందర్భంగా గ్రామంలో ఆధ్యాత్మిక వాతావరణం నెలకొంది. గురువు సతీష్ రామానందన్ దాస్ నేతృత్వంలో తెలుగు యువతుల కోలాటం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.

తెలుగు యువతుల కోలాటం బృందం

నిర్వాసితులకు న్యాయం చేయాలంటూ వినతి

సిమిలిగుడ, న్యూస్‌టుడే: కోలాబ్ జలాశయం వల్ల భూములు కోల్పోయిన నిర్వాసితులు తమకు న్యాయం జరగాలని నిరసన వ్యక్తం చేస్తున్నారు. కోర్టు ఉత్తర్వులు వచ్చి 12 సంవత్సరాలైనా తమకు పరిహారం అందలేదని ఆరోపిస్తున్నారు. వారు అందించిన వివరాల ప్రకారం 1985లో కొరాపుట్ సమితి పద్మాపూర్ పంచాయతీలోని అనేక గ్రామాలు కోలాబ్ జలాశయం వల్ల ప్రభావితమయ్యాయి. ప్రజల హక్కుల తర్వాత కోర్టు స్పందించి న్యాయమైన పరిహారం చెల్లించాలని ఆదేశించింది. కానీ ఇప్పటికీ ఎలాంటి న్యాయం జరగలేదని గ్రామస్థులు వాపోతున్నారు. ఈ మేరకు శుక్రవారం ఏడీఎం తపన్‌కుమార్ నాయక్‌కు వినతిపత్రాన్ని అందజేశారు. వెంటనే ఏడీఎం తహసీల్దార్, రెవెన్యూ అధికారి దేవేంద్ర రౌత్‌తో మాట్లాడి ఈ విషయాన్ని పరిశీలించాలని ఆదేశించారు.

నిరసన వ్యక్తం చేస్తున్న నిర్వాసితులు

మేలు చేయమ్మా... మజ్జిగౌరమ్మ

రాయగడ, న్యూస్‌టుడే: జిల్లాలోని పలు గ్రామంలో ప్రభుత్వ ఉన్నత పాఠశాల విద్యార్థినులు శుక్రవారం మజ్జిగౌరి అమ్మవారిని దర్శించుకున్నారు. ఉపాధ్యాయుల పర్యవేక్షణలో విద్యార్థులు అమ్మవారి ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు. ఈనెల 19 నుంచి జరగనున్న పది పరీక్షల్లో అందరూ ఉత్తమ ఫలితాలు సాధించాలని ప్రార్థించినట్లు తెలిపారు.

మజ్జిగౌరి ఆలయం వద్ద విద్యార్థులు

సాంస్కృతిక ప్రదర్శనల్లో పాములతో ఆటలొద్దు!

బ్రహ్మపుర నగరం, న్యూస్‌టుడే: గంజాంతోపాటు వివిధ జిల్లాల్లో రానున్న మార్చిలో 'దండనాచ' దీక్షలు ప్రారంభమవుతాయి. ఈ సందర్భంగా రాత్రిళ్లు భారీగా సాంస్కృతిక ప్రదర్శనలు నిర్వహిస్తుంటారు. వాటిల్లో పాములు వంటి వాటిని ప్రదర్శించవద్దని, అలాంటి వారిపై చర్యలు తీసుకుంటామని అటవీ శాఖ బ్రహ్మపుర ప్రాంతీయ ముఖ్య కంజర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్స్ (ఆర్‌సీసీఎఫ్) విశ్వనాథ్ డీఎఫ్‌వోల ఉత్తర్వులు జారీ చేశారు. అంతకుముందు కలెక్టర్లు, ఎస్పీలు, నిర్వాహకులు, కళాకారులతో సమావేశమయ్యారు.

అనారోగ్య సమస్యలే పెద్ద సవాల్

బ్రహ్మపుర నగరం, న్యూస్‌టుడే: ప్రస్తుత సమాజంలో ఆరోగ్య సమస్యలు సవాళ్లు విసురుతున్నాయని, ఆరోగ్యంపై ప్రజల్లో విస్తృతంగా చైతన్యం పెరగాలని, జిల్లాలో ఆరోగ్య సంబంధిత సాధనాసంపత్తి మరింత అవసరమని వక్తలు అన్నారు. స్థానిక కళ్లికోట వర్సిటీ మైదానంలో '3వ గంజాం జిల్లా ఆరోగ్య మహోత్సవాలు-2026'లో భాగంగా జరిగిన సమావేశానికి బిజయ కుమార్ స్వైన్ అధ్యక్షత వహించారు. రాష్ట్ర బాల హక్కుల సంరక్షణ కమిషన్ అధ్యక్షురాలు బబితా పాత్ర్, ఎమ్మెల్యే కృష్ణచంద్ర నాయక్, ఎస్పీ శరవణ వివేక్, సబ్ కలెక్టర్ శిఖా శిష్ట్ బరాల్ పాల్గొని మాట్లాడారు. అనంతరం సాంస్కృతిక ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి.

మాట్లాడుతున్న బ్రహ్మపుర ఎస్పీ శరవణ వివేక్. చిత్రంలో అతిథులు, నిర్వాహకులు

వీబీ-జీరామ్‌జీపై ప్రజలకు అవగాహన కల్పించండి

రాయగడ-గుణుపురం, న్యూస్‌టుడే: కేంద్ర ప్రభుత్వం అమలు చేయనున్న వీబీ-జీ రామ్‌జీ ఉపాధి పథకం వల్ల గ్రామీణులకు ఉపాధి, వేతనాలు, పారదర్శకంగా జరుగుతాయని, దీనిని ప్రజల్లోకి తీసుకెళ్లాలని గుణుపురం భాజపా పట్టణ అధ్యక్షుడు జయదేవ్ పండా అన్నారు. శుక్రవారం వేంకటేశ్వర ఆలయ ప్రాంగణంలో అవగాహన కార్యక్రమంలో పథకం సిద్ధాంతాలుపై అవగాహన కల్పించారు

ప్రసంగిస్తున్న బెహరా, వేదికపై అతిథులు

కదం తొక్కిన బిజద నేతలు

భువనేశ్వర్, న్యూస్‌టుడే: కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల పనితీరును వ్యతిరేకిస్తూ కటక్‌లో శుక్రవారం బిజద నేతలు నిరసన ర్యాలీ చేపట్టారు. సీఎం మోహన్ చరణ్ పాలనలో విఫలమయ్యారని నినాదాలు చేస్తూ ర్యాలీ నిర్వహించారు. మాజీ మంత్రులు రాజేంద్ర ప్రసాద్ స్వైన్, ప్రతాప్ జెనా, కటక్ నగర మేయరు సుభాష్‌సింగ్ తదితర నాయకులు. అనంతరం నేతలు జిల్లా పాలనాధికారి బాపుసాహెబ్ సిందెకు వినతిపత్రం ఇచ్చారు.

కటక్‌లో నేతల ర్యాలీ

మూడు స్థానాలు మావే..

భువనేశ్వర్, న్యూస్‌టుడే: త్వరలో జరగనున్న రాజ్యసభ ఎన్నికల్లో భాజపా నుంచి నాలుగు సంఖ్యలో మూడు స్థానాలు సొంతం చేసుకుంటుందని ఆ పార్టీ రాష్ట్ర వ్యవహారాల బాధ్యుడు బిజయ్‌పాల్ సింగ్ తోమర్ చెప్పారు. శుక్రవారం భువనేశ్వర్‌లో విలేకర్లతో మాట్లాడుతూ అసెంబ్లీలో సంఖ్యాబలం ప్రకారం భాజపాకు రెండు, బిజదకు ఒక సీటు ఖాయం కాగా, నాలుగో స్థానం కూడా సాధించి తీరుతామన్నారు. దీనికి సంబంధించి వ్యూహరచన జరుగుతోందని, విజయం తథ్యమని చెప్పారు.

నిర్బంధ కార్మికుల విడుదల: ఇద్దరి అరెస్టు

తమిళనాడులో అరెస్టయిన నిందితులు. చిత్రంలో పోలీసులు

బ్రహ్మపుర నగరం, న్యూస్‌టుడే: గంజాం జిల్లా దిగపొహండి పోలీసు స్టేషన్ పరిధిలోని లక్ష్మీనారాయణపూర్‌కు చెందిన ముగ్గురు వలస కార్మికులు తమిళనాడులో చిక్కుకున్నారు. అక్కడ వెట్టిచాకిరీ చేయిస్తున్న ఇద్దరిని అరెస్టు చేసి, ముగ్గురిని వారి చెర నుంచి విడిపించారు. దిగపొహండి ఎస్పీ శరవణ వివేక్ శుక్రవారం విలేకరులకు వివరాలు వెల్లడించారు. నిందితులు తమిళనాడులోని తిరుపూర్ జిల్లాకు చెందిన బిరేన్ తండి (28), విరుదునగర్ జిల్లా రాజపాలయానికి చెందిన కార్తి (24) గుర్తించి, ఈనెల 11న కరుమత్తంపట్టి (కోయంబత్తూరు)లో అరెస్టు చేసి, అక్కడి కోర్టులో హాజరుపరిచామన్నారు. అయిదు రోజుల ట్రాన్సిట్ రిమాండుపై తీసుకొచ్చి, శుక్రవారం దిగపొహండి కోర్టులో హాజరుపర్చామన్నారు.

డబ్బు ఆశ చూపి.. వెట్టిచాకిరీ

లక్ష్మీనారాయణపూర్‌కు చెందిన బి.బుదు రెడ్డి, ఎస్.బాబా రెడ్డి, బి.పూర్ణచంద్ర రెడ్డిలు పనుల కోసం జీవిక తిరుపూర్ వెళ్లారు. అక్కడ మధ్యవర్తులు (అరెస్టయిన నిందితులు) బిరేన్, కార్తి వారికి అధిక వేతనంతోపాటు ఉండేందుకు ఇల్లు, భోజనం పెడతామని ఆశ చూపారు. వెళ్లిన వీరిని నిర్బంధించి బలవంతంగా వెట్టిచాకిరీ చేయిస్తున్నారని వారు ఫోన్‌లో కుటుంబ సభ్యులకు చెప్పడంతో వారు బ్రహ్మపుర ఎస్పీకి వినతిపత్రం ఇచ్చారు. దాంతో ప్రత్యేక పోలీసు బృందం వెళ్లి కాపాడింది.

క్రీడా శాఖ కొత్త కమిషనర్, కార్యదర్శిగా భుపేంద్ర సింగ్

బ్రహ్మపుర క్రీడలు, న్యూస్‌టుడే: రాష్ట్ర క్రీడా శాఖ కొత్త కమిషనర్, కార్యదర్శిగా **భుపేంద్రసింగ్ పూనియ** గురువారం బాధ్యతలు స్వీకరించారు. భువనేశ్వర్‌లో కళింగ స్పోర్ట్స్ కాంప్లెక్స్‌లోని కార్యాలయంలో ఆయనకు ఆ శాఖ అధికారులు పుష్పగుచ్ఛాలందజేసి స్వాగతం పలికారు. ఆ శాఖ వివరాలను శుక్రవారం 'ఎక్స్' వేదికగా పోస్టు చేసింది.

ముగిసిన ఇంగ్లీష్ భాషా సెమినార్

కొరాపుట్, న్యూస్‌టుడే: జిల్లాలోని కేంద్రీయ విశ్వవిద్యాలయంలో చేపట్టిన రెండు రోజుల అంతర్జాతీయ ఇంగ్లీష్ భాషా సెమినార్ శుక్రవారం ముగిసింది. ఈ కార్యక్రమంలో వర్సిటీ ఉపకులపతి ప్రొఫెసర్ ఎన్.సి.పండా, భాషా నిపుణులు ప్రొఫెసర్ సచ్చిదానంద పండా, పద్మశ్రీ డా. దమయంతి, డా. నిరంజన్ త్రిపాఠీలు అతిథులుగా పాల్గొని ప్రసంగించారు.

సెమినార్‌లో పాల్గొన్న అతిథులు

విద్యాసాగర్ స్మృతి మందిరానికి రూ.80 లక్షల మంజూరు

ఖరగ్‌పూర్, న్యూస్‌టుడే: మిడ్నాపూర్ పట్టణ గౌరవాన్ని పెంచే నిర్మాణాల్లో ఒకటి విద్యాసాగర్ స్మృతి మందిరం. దీన్ని 10 ఆగస్టు 1938లో డా. సర్వేపల్లి రాధాకృష్ణన్ శిలాన్యాసం చేశారు. ఈ స్మృతి మందిరం ఆధునికీకరణకు రాష్ట్ర ప్రభుత్వం రూ.80 లక్షలు మంజూరు చేయడం పట్ల పలువురు తమ హర్షం వ్యక్తం చేశారు.

క్రమశిక్షణ విజయానికి నాంది

రాయగడ, న్యూస్‌టుడే: విద్యార్థులు క్రమశిక్షణ, పట్టుదలతో చదివితే తప్పక విజయం సాధిస్తారని సెంచూరియన్ వర్సిటీ (విజయనగరం) వీసీ డాక్టర్ ప్రశాంతకుమార్ మహంతి అన్నారు. శుక్రవారం పితామహల్ సెంచూరియన్ వర్సిటీ 12వ వార్షికోత్సవ సందర్భంగా ఆయన ముఖ్యఅతిథిగా హాజరై ప్రసంగించారు. విశ్రాంత అధ్యాపకుడు డాక్టర్ డీకే మహంతి, సీనియర్ న్యాయవాది మదన్‌మోహన్ పాడి, వర్సిటీ ప్రాంతీయ సంచాలకుడు డాక్టర్ రాజేష్ కుమార్‌పాడి తదితరులు పాల్గొన్నారు. సాంస్కృతిక కార్యక్రమాలు అలరించాయి.

మహంతిని సత్కరించి జ్ఞాపిక అందిస్తున్న రాజేష్

కేకే మార్గంలో జీఎం పర్యటన

కొరాపుట్, న్యూస్‌టుడే: ఈస్ట్ కోస్ట్ రైల్వే కేకే రైలు మార్గంలో జనరల్ మేనేజర్ పరమేశ్వర్ ఫంక్వాల్ శుక్రవారం పర్యటించారు. జగదల్‌పూర్, దిలిమిలి రైల్వేస్టేషన్‌ల్లో సిబ్బందితో మాట్లాడి పలు సమస్యలపై చర్చించారు. రైల్వే కాలనీలో మౌలిక సదుపాయాలపై వివరాలు అడిగి తెలుసుకున్నారు.

రైలుమార్గ పనులను పరిశీలిస్తున్న ఈస్ట్‌కోస్ట్ రైల్వే జనరల్ మేనేజర్ పరమేశ్వర్ ఫంక్వాల్

ముగిసిన ఉత్కళ్ కృషి మేళా

మహిళలకు ప్రశంసాపత్రంతో పాటు జ్ఞాపికను అందజేస్తున్న వర్సిటీ రిజిస్ట్రార్ డాక్టర్ అనిత పాత్ర్

పర్లాఖెముండి, న్యూస్‌టుడే: గుసాని సమితి ఆర్.సీతాపురంలోని సెంచూరియన్ విశ్వవిద్యాలయంలో ఎం.ఎస్. స్వామినాథన్ స్కూల్ ఆఫ్ అగ్రికల్చర్ ద్వారా రెండు రోజుల పాటు నిర్వహించిన నాలుగో ఉత్కళ్ కృషి మేళా గురువారం ముగిసింది. కార్యక్రమంలో వర్సిటీ రిజిస్ట్రార్ డాక్టర్ అనిత పాత్ర్, ప్రొఫెసర్ డాక్టర్ ఎస్పీ నంద తదితరులు పాల్గొన్నారు. పలువురు రైతులకు సన్మానించి జ్ఞాపికలను అందజేశారు.

ప్లాస్టిక్‌రహిత జోన్‌గా గుప్తేశ్వరం

జయపురం, న్యూస్‌టుడే: కొరాపుట్ జిల్లాలోని ప్రసిద్ధ శైవపీఠం గుప్తేశ్వరంలో ప్లాస్టిక్ వాడకాన్ని నిషేధించారు. పాలనాధికారి మనోజ్ సత్యవాన్ ఆదేశాల మేరకు సమితి అధికారులు శుక్రవారం గ్రామానికి చేరుకొని ప్లాస్టిక్ నిషేధంపై అవగాహన కల్పించి వ్యాపారులు, స్థానిక ప్రజలతో ప్రమాణం చేయించారు. పూజా సామగ్రి, నైవేద్యాలు, ఇతర వస్తువులను రవాణా చేయాలంటే బయో డిగ్రేడబుల్ బ్యాగులు, వెదురు బుట్టలను ఉపయోగించాలని సూచించారు.

ప్లాస్టిక్‌ను నిషేధిస్తామని అధికారుల నేతృత్వంలో ప్రమాణం చేస్తున్న గ్రామస్థులు

అటవీ దహనాలు వద్దు

బరగఢ్, న్యూస్‌టుడే: అటవీ దహనాల విషయంలో అవగాహన కల్పించేందుకు గురువారం రాత్రి బరగఢ్ అటవీశాఖ కార్యాలయంలో విలేకరుల సమావేశం నిర్వహించారు. కార్యక్రమంలో అటవీ ప్రమాదాలను నివారించడం, వాటిని ఎదుర్కొనేందుకు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అవగాహన కల్పించారు. జిల్లా అటవీ శాఖ అధికారి అభయ్‌కుమార్ దయాల్ అధ్యక్షతన జరిగిన సభకు అటవీ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.

వేదికపై అభయకుమార్ దొలాయ్, సుబోధ్‌సాహు, మహానంద్ తదితరులు

హత్యకేసులో నిందితునికి ఉరిశిక్ష

భువనేశ్వర్, న్యూస్‌టుడే: బాలేశ్వర్ జిల్లా భీంపూర్ గ్రామానికి చెందిన చందన్ రొణాను శుక్రవారం ప్రత్యేక కోర్టు ఉరిశిక్ష విధించింది. 2023 ఫిబ్రవరి 20న కుటుంబ కలహాల నేపథ్యంలో తన రెండో భార్య వనితాసింగ్‌పై యాసిడ్ పోసి చందన్ పరారయ్యాడు. బాధితురాలు కటక్ పెద్దాసుపత్రిలో 5 రోజులు మృత్యువుతో పోరాడి తనువు చాలించింది. నిందితున్ని పట్టుకోవడానికి బాలేశ్వర్ పోలీసులు 6 దళాలు ఏర్పాటు చేసి గాలింపు చేపట్టారు. కోల్‌కతాలో దాక్కున్న చందన్‌ను అరెస్టు చేసి కోర్టులో ప్రవేశపెట్టారు. సుదీర్ఘ విచారణ తర్వాత న్యాయస్థానం శిక్ష ఖరారు చేసింది.

పరీక్షల నిర్వహణకు సర్వం సిద్ధం

కొరాపుట్, న్యూస్‌టుడే: కొరాపుట్ జిల్లాలో పదో తరగతి పరీక్షల నిర్వహణకు సన్నాహాలు పూర్తయినట్లు డీఈవో **కరుణాకర్ భూయ** తెలిపారు. జిల్లాలో మొత్తం 290 పాఠశాలల విద్యార్థులు 19,675 మంది పరీక్షలకు హాజరు కానున్నట్లు వెల్లడించారు.

వదంతులు లేవనెత్తిన వారిపై చర్యలు

మీడియాతో మాట్లాడుతున్న ఎస్డీపీఓ ధీరజ్‌ఠాకూర్

ఖరగ్‌పూర్, న్యూస్‌టుడే: పశ్చిమ మిడ్నాపూర్ జిల్లాలో అర్ధరాత్రి తలుపులు కొట్టి తెరవగానే ఇంట్లో ప్రవేశించి బంగారు ఆభరణాలు, డబ్బు దోచుకుంటున్నారని కొందరు వదంతులు లేవనెత్తుతున్నారని, వాటిని నమ్మొద్దని ఎస్‌డీపీవో ధీరజ్ ఠాగూర్ తెలిపారు. ఆయన మీడియాతో గురువారం మాట్లాడుతూ ఇటువంటి వదంతులు సామాజిక మాధ్యమాల్లో ప్రచారం చేసిన వారిపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఈ కేసులో ఒక నిందితుడిని అరెస్ట్ చేశామని, ఇద్దరు పరారయ్యారని తెలిపారు.

రక్తదానం ప్రాణదానంతో సమానం

రక్తదాన శిబిరంలో పాల్గొన్న విద్యార్థులు

కొరాపుట్, న్యూస్‌టుడే: జిల్లాలోని లక్ష్మీపురం సమితి డిగ్రీ కళాశాలలో శుక్రవారం రక్తదాన శిబిరం నిర్వహించారు. శిబిరంలో కళాశాల ప్రధానోపాధ్యాయుడు గిరిజ చౌదరి మొదట రక్తదానం చేసి అందరినీ ఉత్సాహపర్చారు. యువత రక్తదానంపై అవగాహన పెంచుకోవాలని, రక్తదానం ప్రాణదానంతో సమానమని అన్నారు. శిబిరంలో పాల్గొన్న విద్యార్థులకు ప్రశంసా పత్రాలు అందజేశారు.

మహాశివరాత్రి వేడుకలు ప్రారంభం

ఖరగ్‌పూర్, సిమిలిగుడ, న్యూస్‌టుడే: పట్టణ పలు ప్రాంతాల్లో మహాశివరాత్రి వేడుకలు శుక్రవారం ప్రారంభమయ్యాయి. తొలిరోజు పుణ్యాహవాచనం, విఘ్నేశ్వర పూజ, మండపారాధన ఇతర క్రతువులు వేద పండితులు ప్రభా వెంకట జోగిశాస్త్రి నిర్వహించారు.

ఓటరు కార్డు సవరణపై సమీక్ష

సిమిలిగుడ, న్యూస్‌టుడే: సునాబెడ పురపాలక కార్యాలయంలో శుక్రవారం ఓటరు కార్డు సవరణపై సమీక్షా సమావేశం నిర్వహించారు. కార్యనిర్వాహక అధికారి సుజిత్‌కుమార్ చౌదరి అధ్యక్షతన 39 మంది బీఎల్‌వోలు, నలుగురు సూపర్‌వైజర్లు పాల్గొన్నారు.

దుండగులపై చర్యలు తీసుకోవాలని వినతి

జయపురం, న్యూస్‌టుడే: జయపురం ఎమ్మెల్యే తారాప్రసాద్ వాహినిపతిపై సోషల్ మీడియాలో ఒడియాంక ఛలా అనే ఫేస్‌బుక్ పేజీ ద్వారా అభ్యంతకరమైన వార్తలు వ్యాపించాయి. ఈ సంఘటనను తీవ్రంగా పరిగణించి పేజీ నిర్వాహకుడిపై కఠిన చర్యలు తీసుకోవాలని కాంగ్రెస్ అధ్యక్షుడు బసంత్‌నాయక్ శుక్రవారం టౌన్ ఐఐసీ ఉల్లాస్‌చంద్ర రౌత్‌కు వినతిపత్రాన్ని అందజేశారు.

23న జగజ్జనని నవరాత్రి ఉత్సవాలు

నవరంగపూర్, న్యూస్‌టుడే: నవరంగపూర్ జిల్లా ఉమ్మర్‌కోట్ సమితిలో మా జగజ్జనని నవరాత్రుల ఉత్సవం మార్చి 23న జరగనున్నట్లు ఆలయ కమిటీ నిర్ణయించింది.

రోడ్డు దాటుతూ...దుర్మరణం

సిమిలిగుడ, న్యూస్‌టుడే: సిమిలిగుడ సమీపంలోని కోడిగాం వద్ద గురువారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ వృద్ధుడు మృతి చెందాడు. సిమిలిగుడ ఠాణా అధికారిణి అనితా కుజూర్ అందించిన వివరాల ప్రకారం...స్థానిక శాస్త్రి నగర్‌కు చెందిన అశోక్‌కుమార్ బిశ్వాల్(60) బుధవారం కోడిగాం ప్రాంతంలో నడుస్తూ రోడ్డు దాటుతుండగా అటుగా వస్తున్న కారు ఢీకొంది. స్థానికులు సునాబెడ ప్రభుత్వ ఆరోగ్య కేంద్రానికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు ధ్రువీకరించారు. పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టంకు తరలించి ప్రమాదానికి గల కారును స్వాధీనం చేసుకున్నారు.

అదృశ్యమైన వ్యక్తి మృతదేహం లభ్యం

సిమిలిగుడ, న్యూస్‌టుడే: రెండు రోజులుగా అదృశ్యమైన వ్యక్తి మృతదేహం కొలాబ్ జలాశయంలో లభ్యమైంది. నందపూర్ పోలీసులు అందించిన వివరాల ప్రకారం కొరాపుట్ సమితి సుకూ పంచాయతీకి చెందిన డంబు బోయి (65) కొన్నిరోజులుగా మతిస్థిమితం కోల్పోయి ఎప్పటికప్పుడు అదృశ్యం అవుతున్నాడు. బుధవారం సాయంత్రం నుంచి మళ్లీ ఇంటి నుంచి వెళ్లిపోతున్నాడు. కుటుంబ సభ్యులు కొరాపుట్, సిమిలిగుడ, నందపూర్ ఠాణాల్లో ఫిర్యాదు చేశారు. దాంతో పోలీసులు కేసును నమోదు చేసి గాలింపు చర్యలు ప్రారంభించారు. శుక్రవారం ఉదయం కొలాబ్ జలాశయంలో మృతదేహం కనిపించడం స్థానికులు గమనించి నందపూర్ ఠాణాకు సమాచారం అందించారు. ఘటనా స్థలానికి అగ్నిమాపక సిబ్బంది చేరుకొని మృతదేహం బయటకు తీశారు. ప్రమాదవశాత్తు డంబు నదిలో మునిగి ఉంటారని పోలీసులు అనుమానిస్తున్నారు.

చోరీ కేసులో ఒకరి అరెస్టు

జయపురం, న్యూస్‌టుడే: దుకాణంలో చోరీ కేసుకు సంబంధించి జయపురం టౌన్ పోలీసులు ఒకరిని అరెస్టు చేశారు. నిందితుడు పరాబెడ ప్రాంతానికి చెందిన సుభాష్ హరిజన్(23)గా గుర్తించారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం స్థానిక లాల్‌సాహి ప్రాంతంలో చందన్ కుమార్ సాహు దుకాణంలో జనవరి 31 రాత్రి దుండగుడు చొరబడి రూ. 1.5 లక్షలు, కెమెరా చోరీ చేశాడు. మరుసటి రోజు విషయం తెలుసుకున్న చందన్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసుకున్న శుక్రవారం నిందితుడ్ని అరెస్టు చేసి రూ.40 వేలు నగదు, కెమెరా, స్కూటర్‌ను స్వాధీనం చేసుకున్నారు.

రైలు ఎక్కే సమయంలో ప్రమాదం

ఖరగ్‌పూర్, న్యూస్‌టుడే: ఖరగ్‌పూర్ డివిజన్ సంత్రాగాచి స్టేషన్లో హావుడా- ఆంధ్రా శిరోమణి రైలు ఎక్కే సమయంలో ఓ ప్రయాణికుడు రైలుకు, ప్లాట్‌ఫాంకి మధ్య ఖాళీలో ప్రమాదవశాత్తు ఇరుక్కున్నాడు. వెంటనే పోలీసులు గాయపడిన ప్రయాణికున్ని రక్షించారు. అనంతరం మచేదా రైల్వే ఆసుపత్రిలో చేర్చినట్లు రైల్వే పోలీసు అధికారులు తెలిపారు.

గాయపడిన ప్రయాణికుడ్ని ఆసుపత్రికి తరలిస్తున్న సిబ్బంది

గంజాయి మొక్కల ధ్వంసం

సిమిలిగుడ–మాచ్‌ఖండ్, న్యూస్‌టుడే: నందపూర్ సమితి జోలాపుట్ జలాశయం ప్రాంతంలో అక్రమంగా సాగు చేస్తున్న గంజాయి మొక్కలను పోలీసులు శుక్రవారం ధ్వంసం చేశారు. వారు తెలిపిన వివరాల ప్రకారం జలాశయాన్ని ఆనుకొని ఉన్న బిలాపుట్ పంచాయతీకి చెందిన సబన్-లమదూరు ప్రాంతంలో అక్రమంగా గంజాయి మొక్కలు సాగు చేస్తున్నట్లు అందిన సమాచారం మేరకు నందపూర్ ఎక్సైజ్, పోలీస్, రెవెన్యూ అధికారులు సంయుక్తంగా దాడులు జరిపారు. 35 ఎకరాల్లో 10,500 గంజాయి మొక్కలు, దానికి సమీపంలో ఉన్న మరో ప్రాంతంలో 42 ఎకరాలలో 50,400 గంజాయి మొక్కలను ధ్వంసం చేశారు. నందపూర్ అదనపు తహసీల్దార్ మాధవ్ పంగి నేతృత్వంలో మాచ్‌ఖండ్ ఠాణా అధికారి కులామణి బురడా, ఎక్సైజ్ అధికారి రాజుకుమార్ తదితరులు పాల్గొన్నారు.

పోలీసుల అదుపులో నిందితుడు

ఖరగ్‌పూర్, న్యూస్‌టుడే: చట్ట వ్యతిరేకంగా రైలు టికెట్ల దళారీ చేస్తున్న ఒక వ్యక్తిని స్థానిక గోల్‌బజార్ నుంచి అరెస్టు చేసినట్లు రైల్వే పోలీసులు శుక్రవారం ప్రకటించారు. నిందితుడి వద్ద నుంచి రూ. 36,575 విలువ చేసే టికెట్లను స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. కేసు దర్యాప్తులో ఉంది.

ధాన్యం బస్తాల స్వాధీనం

మల్కాన్‌గిరి, న్యూస్‌టుడే: మల్కాన్‌గిరి పాలనాధికారి ఆదేశాల మేరకు సబ్ కలెక్టర్ దుర్యోధన్ భోయి నేతృత్వంలో జిల్లాలో వున్న అన్ని ధాన్యం మండీలు పరిశీలించడంతో పాటు అక్రమంగా రవాణా అవుతున్న ధాన్యం బస్తాలను స్వాధీనం చేసుకున్నారు. వివరాలకు వస్తే గురువారం ప్రభుత్వం తరపు నుంచి జిల్లాలో వున్న మొత్తం 68 ధాన్యం మండీలను పరిశీలించారు. దీనితో పాటు అమ్మకాలు సాగని మండీలను పరిశీలించారు.

మూడు వాహనాలు దహనం

భువనేశ్వర్, న్యూస్‌టుడే: భువనేశ్వర్‌లోని చింతామణీశ్వర్ ప్రాంతంలో గుర్తుతెలియని వ్యక్తులు ఒక కారు, రెండు ఆటోరిక్షాలకు నిప్పంటించారు. గురువారం రాత్రి జరిగిన ఈ ఘటనలో మూడు వాహనాలు పూర్తిగా దహనమయ్యాయి. దీనిపై కేపిటల్ ఠాణా పోలీసులు సీసీటీవీ ఫుటేజీ పరిశీలించి నిందితుల కోసం గాలిస్తున్నారు.

ఉరేసుకుని ప్రేమికుల జంట ఆత్మహత్య

సిమిలిగుడ, న్యూస్‌టుడే: తల్లిదండ్రులు పెళ్లికి నిరాకరించారన్న మనస్తాపంతో ప్రేమికుల జంట ఆత్మహత్య చేసుకున్న ఘటన పొట్టంగి సమితి బడాగుడలో చోటుచేసుకుంది. సుంకీ ఠాణా అధికారి చతుర్భుజ నాయక్ వివరాల ప్రకారం... గూగగుడకు చెందిన మేరీ చౌడపల్లి(18), గుంట గ్రామానికి చెందిన రవి సింథేరి(21)లు కొంతకాలంగా ప్రేమించుకుంటున్నారు. వివాహం చేసుకోవాలని నిర్ణయించుకొని ఇరు కుటుంబాలకు విషయాన్ని తెలిపారు. అందుకు వారు నిరాకరించడంతో కలిసి జీవించలేక కలిసి చనిపోవాలని భావించి గురువారం సాయంత్రం చింత చెట్టుకు ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నారు. వేలాడుతున్న మృతదేహాలను చూసిన గ్రామస్థులు పోలీసులకు సమాచారం అందించారు. వెంటనే సుంకీ పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని మృతదేహాలను స్వాధీనం చేసుకొని పోస్టుమార్టంకు తరలించారు. శుక్రవారం పోస్టుమార్టం అనంతరం మృతదేహాలను బంధువులకు అప్పగించారు.

EENADU Classifieds

REAL ESTATE

త్రివేణి హోంకేర్‌లో వృద్ధులను/ పేషెంట్స్ను చూసుకొనుటకు వర్కర్స్/ నర్సులు కావలెను. ఫ్రీ వసతి, భోజనం.జీ: 18K to 20K. ✆ 96404 00073, 98485 71888.

LEASE

తెలంగాణ, ఖమ్మంలో 3021 చ॥గ॥లు ట్విన్ థియేటర్/ కమర్షియల్ లీజుకు సం॥ 9848531544. bit.ly/4rMldEv

JOBS

NARAYANA ENGINEERING COLLEGES
(AUTONOMOUS) : NELLORE | GUDUR
we are HIRING
Applications are invited from eligible candidates for the position of ASSISTANT PROFESSOR, PLACEMENT TRAINER in the following disciplines. Interested candidates may e-mail their resumes.
TRAINING & PLACEMENT
CORPORATE RELATIONS EXTERNAL
APTITUDE | REASONING | VERBAL
SOFT SKILLS
ENGLISH LANGUAGE LAB TRAINER
TECHNICAL TRAINER (C | JAVA | PYTHON DATA STRUCTURES | AI TOOLS | FULL STACK DATA BASE | AWS | BI TOOLS DIGITAL MARKETING TOOLS).
ENGINEERING
CSE (AIML, DATA SCIENCE) | ECE | CIVIL MECHANICAL | MATHS | ENGLISH CHEMISTRY | PHYSICS
GENERAL INFORMATION
• Qualifications and experience must be as per AICTE norms.
• Salary is not a constraint for deserving candidates.
• Industrial experience will be considered as an added advantage.
For Enquiries Contact - HR : 87903 50096
Mail your resume to: careers.nec@narayanagroup.com

గమనిక
క్లాసిఫైడ్ ప్రకటనలకు ప్రతిస్పందించే ముందు తగిన రీతిలో క్షుణ్ణంగా విచారించుకోవలసిందిగా పాఠకులకు సూచించడమైనది. ప్రకటనదారు చెబుతున్న లేదా చేసుకుంటున్న క్లెయిములతో ఈ వార్తాపత్రికకు ఏవిధమైన సంబంధం లేదు. ప్రకటనదారులు సరుకుల అమ్మకం లేదా అందించిన సేవల విషయంలో తప్ప, ప్రకటనల ద్వారా ప్రజల నుండి ఎట్టి డబ్బును వసూలు చేయరాదు. డబ్బును వసూలుచేసే ప్రకటనకర్తను బ్లాక్- లిస్టులో ఉంచే మరియు/ లేదా అతనిపై చట్టపరమైన చర్య తీసుకునే హక్కు యాజమాన్యానికి కలదు.

ప్రకటన చిన్నదైనా స్పందన అతివేగం
ఈనాడు క్లాసిఫైడ్స్
5 లైన్ల ప్రకటన కేవలం 315 /- (GST 5% అదనం) మాత్రమే
సంప్రదించండి: 8008597609

ఈనాడు
దినపత్రికలో అన్ని రకాల ప్రకటనల (అడ్వర్టైజ్‌మెంట్స్) కొరకు సంప్రదించండి
Cell: 80085 97609
ఈనాడు పత్రిక కోసం సంప్రదించండి
Cell: 80081 11237

ప్చ్... చప్టా!

పాచిపెంట మండలం కుడుమూరు గిరిజన గ్రామ సమీప కొండవాగుపై నిర్మించిన చప్టా దుస్థితి ఇది. మొంథా తుపానుకు కొండవాగు ప్రవాహంతో దెబ్బతింది. దీంతో దీనికి అనుసంధానంగా నిర్మించిన రక్షణ ప్లాట్‌ఫారం పాడైంది. వేటగానివలస, గొట్టూరు, బొర్రమామిడి, తంగలాం, మూటకూడు పంచాయతీల పరిధి ప్రజలతో పాటు అక్కడ పనిచేస్తున్న ప్రభుత్వ ఉద్యోగుల రాకపోకలకు ఇదే మార్గం. దీంతో ఇబ్బందులు ఎదురవుతున్నాయి. జేఈ శంకరరావును వివరణ కోరగా రూ.40 లక్షలు మంజూరయ్యాయని, టెండర్ల దశలో ఉందని, త్వరలో పనులు చేపడతామన్నారు. – న్యూస్‌టుడే, పాచిపెంట

ఇది కరిరాజుల క్యూ

కొమరాడ, న్యూస్‌టుడే: అటవీ ఏనుగుల గుంపు అర్తాం కొండల్లో నుంచి గురువారం ఉదయం గంగరేగువలస ప్రాంతానికి చేరుకుంది. ప్రస్తుతానికి అక్కడ వరి, జొన్న మొక్క దశలో ఉండడంతో పంటను నాశనం చేస్తాయని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

స్వామికి ముడుపుల పూజ

సీతానగరం వేణుగోపాలస్వామి సన్నిధిలోని లక్ష్మీనరసింహుడికి గురువారం ముడుపుల పూజలు భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. ఆలయ అర్చకుడు శ్రీనివాసాచార్యులు ఆధ్వర్యంలో మూలవిరాట్‌ను పూలమాలలతో అలంకరించారు. పలు ప్రాంతాలకు చెందిన భక్తులు పాల్గొన్నారు. – న్యూస్‌టుడే, సీతానగరం

తెల్ల బంగారం మెరుస్తోంది..!

పలాసలో పెరిగిన జీడి పప్పు ధరలు

– న్యూస్‌టుడే, కాశీబుగ్గ

తెల్ల బంగారంగా పేరొందిన పలాస జీడిపప్పు ధర పెరిగింది. సాధారణంగా పరిస్థితులకు అనుగుణంగా వీటి ధరల్లో హెచ్చు తగ్గులుంటాయి. ఈ క్రమంలో గత నెల కంటే ఇప్పుడు కిలోకు రూ.30 వరకు రేటు పెరిగింది. స్థానికంగా జీడి పంట ప్రారంభ దశలో ఉన్న నేపథ్యంలో పిక్కలతో పాటు పప్పు ధరలూ పైపైకి ఎగబాకుతున్నాయి. కొత్త పంట చేతికందే వరకు ధరలు ఇలాగే కొనసాగే అవకాశం ఉందని వ్యాపారులు చెబుతున్నారు.

ప్రస్తుత ధరలు ఇలా..

రకం	కిలో (రూ.లలో..)
జంబో	900
210	850
240	800
320	750
జే హెచ్	750

- ప్రస్తుతం టాంజానియా, మొజాంబిక్ దేశాల నుంచి జీడి పిక్కల దిగుమతి జరుగుతోంది. పలాసలో ఏటా జరిగే వ్యాపారంలో 70 శాతం వరకు పిక్కల్ని ఇతర దేశాల నుంచి తెప్పిస్తున్నారు. టాంజానియా పిక్కల ధర 80 కిలోల బస్తా రూ.13 వేల నుంచి రూ.14 వేల వరకు పలుకుతోంది. మొజాంబిక్ రకం రూ.13 వేల వరకు ఉంది. మార్చి, ఏప్రిల్ నెలల్లో ఘనా, బెనిన్, ఐవరీకోస్ట్ దేశాల నుంచి పిక్కలు దిగుమతి చేసుకుంటారు.
- ఈ నెల మూడో వారం నుంచి శుభ కార్యక్రమాలు ప్రారంభం కావడం, రంజాన్ మాసం, హోలీ వంటి పర్వదినాలు ఉండటంతో జీడి పప్పు వినియోగం పెరిగి.. ఆ ప్రభావం ధరలపై పడుతోంది. పలాస జీడి పప్పు ఉత్పత్తిదారుల సంఘ (పీసీఎంఏ) అధ్యక్షుడు మల్లా శ్రీనివాసరావు మాట్లాడుతూ స్థానిక పంట చేతికందొచ్చే వరకు ధరలు ఇలాగే కొనసాగే అవకాశం ఉందని తెలిపారు.

సహకార సంఘాల బలోపేతానికి కసరత్తు

సీఎస్ అనూగార్గ్ అధ్యక్షతన కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల సహకార శాఖాధికారుల సమీక్ష

భువనేశ్వర్, న్యూస్‌టుడే: రాష్ట్రంలో సహకార సంఘాలను బలోపేతం చేయాలని, గిడ్డంగుల నిర్మాణాలు, మహిళల ప్రాధాన్యత పెంచాలని కేంద్ర సహకార శాఖ కార్యదర్శి ఆశిష్ కుమార్ బుటానీ కోరారు. గురువారం ఆయన నాయకత్వంలో కేంద్ర సహకారశాఖ అధికారుల బృందం భువనేశ్వర్‌లో పర్యటించింది. లోక్‌సేవా భవన్‌లో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి(సీఎస్) అనూగార్గ్, రాష్ట్ర సహకార శాఖ ప్రిన్సిపల్ కార్యదర్శి రాజేష్ ప్రభాకర్ పాటిల్ ఇతర అధికారులతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా కేంద్ర కార్యదర్శి ఆశిష్ మాట్లాడుతూ సహకార రంగంలో సంస్కరణలు ముమ్మరం చేయాలన్నారు. సీఎస్ మాట్లాడుతూ అన్నదాతల ప్రయోజనాలకు ప్రభుత్వం కట్టుబడిందన్నారు. శుక్రవారం కేంద్ర బృందం ఖుర్దా, పూరీ, కటక్ జిల్లాల్లో సహకార సమితుల పనితీరు పరిశీలనార్థం క్షేత్రస్థాయిలో పరిశీలనకు వెళ్లింది.

అభివృద్ధి ప్రణాళికపై శిక్షణ

శిక్షణ ఇస్తున్న దృశ్యం

సీతంపేట, న్యూస్‌టుడే: మండలంలోని పెదరామలో జన కళ్యాణ సమాఖ్య-రిలయన్స్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో గ్రామ పంచాయతీ అభివృద్ధి ప్రణాళికపై శిక్షణా కార్యక్రమం శుక్రవారం నిర్వహించారు. పెదరామ, జక్కరవలస, గొయిది, పత్తికగూడ గ్రామాల ప్రజలు ఈ శిక్షణలో పాల్గొన్నారు. వ్యవసాయంలో రైతులు ఎదుర్కొంటున్న సమస్యలు, గ్రామాభివృద్ధికి సంబంధించిన వాటిగురించి తెలుసుకున్నారు. కార్యక్రమంలో సర్పంచి తిరుపతిరావు, కార్యదర్శి శేఖర్, జేకేఎస్-ఆర్ఎఫ్ ఆపరేషనల్ మేనేజర్ కృష్ణవేణి, మండల క్షేత్ర సమన్వయకర్త ధనరాజు, సిబ్బంది, తదితరులు ఉన్నారు.

తీరం.. అభివృద్ధి పథం!

- సోంపేట మండలం ఉప్పలాం పంచాయతీ పరిధి డొంకలూరు, బట్టిగళ్లూరు, నడుమూరు, ఎకువూరు గ్రామాలకు చెందిన మత్స్యకారులు తెల్లవారుజామున వేటకు వెళ్లాలంటే చీకట్లో.. ఇసుకతిన్నెల మీదుగా తీరానికి చేరుకునేవారు. రహదారి, వీధి దీపాలు లేకపోవడంతో అవస్థలు పడేవారు. సాగరమాల మొదటి విడతలో భాగంగా సౌర దీపాలు సమకూర్చడం.. ఉపాధి హామీ పథకంలో భాగంగా నాలుగు గ్రామాలను కలుపుతూ రహదారులు నిర్మించడంతో సమస్యలకు పరిష్కారం లభించింది.
- వజ్రపుకొత్తూరు మండలంలో 11 పంచాయతీల పరిధిలో 30 వరకు తీరప్రాంత గ్రామాలున్నాయి. అన్ని చోట్లా సౌర దీపాలు ఏర్పాటు చేశారు. తీరం వరకు రహదారులు నిర్మించడంతో ఆయా గ్రామాల ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

న్యూస్‌టుడే, సోంపేట

తెల్లవారుజామున వేటకు వెళ్లే మత్స్యకారుల కష్టాలకు మోక్షం లభించింది. కేంద్ర మంత్రి కింజరాపు రామ్మోహన్‌నాయుడు చొరవతో గ్రామం నుంచి సముద్రానికి వెళ్లే మార్గంలో సౌర దీపాలు అమర్చడంతో కొత్త శోభ సంతరించుకుంది. జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకంలో భాగంగా తీరం వరకు రహదారి నిర్మాణంతో రాకపోకల ఇబ్బందులు తప్పాయి.

ఉపాధి పథకంలో భాగంగా సోంపేట మండలం ఎకువూరు తీరంలో నిర్మించిన రహదారి

మౌలిక వసతుల కల్పనతో మత్స్యకారుల ఇబ్బందులకు మోక్షం

కోల్ ఇండియా తోడ్పాటు

- మత్స్యకారులు తెల్లవారుజామున 2 నుంచి 4 గంటల లోపు వేటకు వెళ్లడానికి సమాయత్తమవుతారు. మర బోట్లు, చిన్న పడవల ఆధారంగా వేట సాగిస్తారు. ఆ సమయంలో గ్రామం నుంచి తీరానికి వలలు, ఇతర పరికరాలు చీకట్లో తీసుకెళ్లడానికి ఎన్నో సమస్యలు ఎదురయ్యేవి.
- పాములు, విష పురుగులు, మొగలి పొదలు, ముళ్ల మొక్కలు దాటుకుని వెళ్లే క్రమంలో ఇబ్బందులు పడుతున్నారని ప్రభుత్వ విప్ బెందాళం అశోక్ కేంద్ర మంత్రి కింజరాపు రామ్మోహన్‌నాయుడి దృష్టికి తీసుకెళ్లారు. ఆయన కోల్ ఇండియా లిమిటెడ్ ప్రతినిధులను సంప్రదించారు. కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ ప్రతిపాదించిన ప్రకారం తీరంలో సౌర దీపాల ఏర్పాటుకు తోడ్పాటు అందించారు.
- సోంపేట, మందస, వజ్రపుకొత్తూరు తీరప్రాంత గ్రామాల పరిధిలో ఎటువంటి వెలుగులు లేవు. దీంతో పడవలో రూ.. దారులన్నీ సంచరిస్తుంటాయి. దీపాలు ఏర్పాటుతో వాటి నుంచి ఇబ్బందులు ఉండబోవచ్చని మత్స్యకారులు చెబుతున్నారు.

119 గ్రామాలు..2,170 సౌర దీపాలు

- 119 తీర ప్రాంత గ్రామాల్లో 2,170 సౌర దీపాలు ఏర్పాటు చేశారు. ఒక్కో దీపానికి రూ.27 వేలకు పైగా ఖర్చు అయింది.
- తొలి విడతలో 91 గ్రామాల పరిధిలో 1,594, రెండో దశలో 28 గ్రామాల్లో 576 సౌర దీపాలు సమకూర్చారు. ఇందుకు రూ.6 కోట్లు ఖర్చు చేశారు.
- ఇసుకతిన్నెలు, గోర్జి మార్గాల్లో రాకపోకలకు అవస్థలు పడేవారిమని.. ఉపాధి హామీ పథకం కింద రహదారుల నిర్మాణంతో రవాణాకు ఇబ్బందులు తప్పాయని మత్స్యకార ఐక్య వేదిక అధ్యక్షుడు బడే తమ్మారావు తెలిపారు.

పరిసరాల పరిశుభ్రతపై అవగాహన అవసరం: సీతంపేట, న్యూస్‌టుడే: పరిసరాల పరిశుభ్రతపై ప్రతి విద్యార్థి అవగాహన కలిగి ఉండాలని ఐటీడీఏ పీవో పవార్ స్వప్నిల్ జగన్నాథ్ అన్నారు. సీతంపేట బాలుర గురుకుల పాఠశాలను శుక్రవారం ఆయన సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పాఠశాల పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాల్సిన బాధ్యత అందరిపై ఉంటుందన్నారు. పది విద్యార్థులు మంచి మార్కులతో ఉత్తీర్ణత సాధించాలని సూచించారు. కార్యక్రమంలో పాఠశాల ప్రిన్సిపల్ మధుసూదనరావు, గురుకుల కళాశాల ప్రిన్సిపల్ కృష్ణమోహన్, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.

ఎప్పుడు చూసినా తాళమే..!

మండల కేంద్రమైన భామిని శాఖ గ్రంథాలయం నిత్యం మూతపడి ఉండడంతో పోటీ పరీక్షలకు సిద్ధం అయ్యే అభ్యర్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ గ్రంథాలయానికి వీరితోపాటు ఉపాధ్యాయులు, విద్యార్థులు వస్తుంటారు. కానీ నిత్యం తాళాలు వేసి ఉండడం వల్ల నిరాశతో వెనుదిరగాల్సి వస్తోందని వాపోతున్నారు. గతంలో ఉన్న గ్రంథాలయ అధికారిణి బదిలీ అయిన తర్వాత ఇన్‌ఛార్జిని నియమించారు. కానీ ఆయన వారంలో ఒక్కరోజు కూడా వచ్చిన పరిస్థితి లేదని స్థానిక పాఠకులు చెబుతున్నారు. అధికారులు స్పందించాలని కోరుతున్నారు. – న్యూస్‌టుడే, భామిని

పట్టు తప్పితే ప్రమాదమే..

మొండెంఖల్లు నుంచి నీలకంఠాపురం, పొడి గ్రామాల మీదుగా పెదగొత్తిలి, కురుపాం నుంచి గుమ్మలక్ష్మీపురం వెళ్లే మార్గాల్లో ప్రధాన రహదారిపై ఉన్న కల్వర్టులకు ఇరువైపులా గోడలు కూలిపోయి, శిథిలావస్థకు చేరుకున్నాయి. దీంతో రాత్రి ప్రయాణాల్లో ప్రమాదాలు జరిగి పలువురు గాయాలపాలయ్యారు. గత వైకాపా పాలనలో పలుమార్లు అధికారులకు విన్నవించినా.. పరిష్కారం చూపలేదని స్థానికులు ఆరోపిస్తున్నారు. దీనిపై ర.భ.శా జేఈ సుశీల వద్ద ప్రస్తావించగా ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లామని, నిధులు మంజూరైతే పనులు చేస్తామన్నారు. – న్యూస్‌టుడే, కురుపాం గ్రామీణం

హుషారు లేని.. బోటు షికారు

నవరకోటపాడు సాహస పార్కులోని చెరువు దుస్థితి ఇది. ఏజెన్సీ ప్రాంతాన్ని పర్యాటక హబ్‌గా తీర్చిదిద్దేందుకు అడుగులు వేస్తున్నప్పటికీ.. ఉన్న దాన్ని పట్టించుకోవడం లేదన్న విమర్శలు వినిపిస్తున్నాయి. ఇక్కడ పర్యాటకుల సందడి కోసం పార్కులో రెండు బోట్లు ఏర్పాటు చేశారు. కొంత కాలం ఆహ్లాదంగానే సాగింది. కొన్ని నెలల కిందట ఒక బోటును తోటపల్లి తీసుకెళ్లగా.. మరొకటి మరమ్మతులకు గురై నిరుపయోగంగా మారింది. చెరువంతా నాచు పట్టింది. రెండు నెలల్లో చర్యలు చేపట్టనున్నట్లు పీవో యశ్వంత్‌కుమార్‌రెడ్డి తెలిపారు. – న్యూస్‌టుడే, గుమ్మలక్ష్మీపురం

వినియోగించరు.. విక్రయించరు

సాలూరు పురపాలికలో మరమ్మతులకు గురైన పారిశుద్ధ్య వాహనాలు నిరుపయోగంగా ఉన్నాయి. ఏళ్ల తరబడి మరుగున పడి మట్టిలో కలుస్తున్నాయి. పాలకులు పట్టించుకుని తుక్కుగా అయినా విక్రయిస్తే వచ్చిన డబ్బులు కొత్త వాహనం కొనుగోలుకు ఉపయోగపడతాయి. అధికారులు ఆ దిశగా ఆలోచించడం లేదు. ఇప్పటికైనా స్పందించాలని కోరుతున్నారు. పాలకవర్గం దృష్టికి తీసుకెళ్తే తుక్కుగా మారిన వాహనాలు విక్రయించేందుకు చర్యలు చేపడతామని పుర డీఈ ప్రసాద్ తెలిపారు. – న్యూస్‌టుడే, సాలూరు

అసంపూర్తి భవనం.. అవస్థలమయం



పాచిపెంట మండలంలోని కర్రివలస గ్రామంలో సచివాలయ భవన నిర్మాణం అసంపూర్తిగా నిలిచిపోయింది. గత ప్రభుత్వ హయాంలో రూ.45.50 లక్షలతో దీని పనులు చేపట్టారు. కొంతవరకు నిర్మించిన తర్వాత బిల్లుల సమస్యతో గుత్తేదారు పనులను ఆపేశారు. నాలుగేళ్లు అవుతున్నా నేటికీ తిరిగి ప్రారంభించలేదు. చేసేదిలేక సిబ్బంది అద్దె భవనంలో విధులు నిర్వహిస్తూ ఇబ్బందులు పడుతున్నారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు చర్యలు చేపడతామని జేఈ ఫరూక్ 'న్యూస్‌టుడే'కు తెలిపారు. – న్యూస్‌టుడే, పాచిపెంట

గాయని గీతారాణికి అస్వస్థత

భువనేశ్వర్, న్యూస్‌టుడే: ప్రముఖ ఒడియా గాయని గీతా రాణి పట్నాయక్ అస్వస్థతకు గురయ్యారు. గురువారం రాత్రి భువనేశ్వర్‌లో జరిగిన ఒక సాహితీ కార్యక్రమంలో పాల్గొన్న తర్వాత ఆమెకు గుండెపోటు రాగా, కేపిటల్ ఆసుపత్రిలో చేర్పించారు. పరిస్థితి తీవ్రంగా మారడంతో శుక్రవారం కటక్‌లోని ఒక ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. ఆమె భర్త గోపాల్‌బాత్ర విలేకర్లతో మాట్లాడుతూ ఐసీయూలో ఉన్న గీతారాణి పరిస్థితి ఆందోళనకరంగా ఉందన్నారు.

పరిశుభ్రతకు ప్రాధాన్యం

పార్వతీపురం గ్రామీణం, న్యూస్‌టుడే: జిల్లాలో పరిశుభ్రతకు ప్రాధాన్యమిస్తూ ప్రతీ పంచాయతీకి ప్రత్యేకాధికారి పర్యవేక్షణ ఉండేలా చర్యలు చేపడుతున్నామని జిల్లా గ్రామ పంచాయతీ అధికారి టి.కొండలరావు అన్నారు. శుక్రవారం మండలంలోని నర్సిపురంలో పారిశుద్ధ్య పనితీరును తనిఖీ చేశారు.

పాఠాలు వినండి.. పాట్లు పడండి

ఈ చిత్రంలో కనిపిస్తున్నది కొత్తూరు మండలంలోని అబలాసింగి గిరిజన గ్రామంలోని ప్రాథమిక పాఠశాల. పక్కా భవనం లేకపోవడంతో పాకలోనే ఇలా తరగతులు నిర్వహిస్తున్నారు. ఇక్కడ ఐదు తరగతుల్లో 21 మంది విద్యార్థులు చదువుతున్నారు. సీఆర్టీ విధులు నిర్వర్తిస్తున్నారు. గాలి వీచినా, వర్షం కురిసినా తీవ్ర ఇక్కట్లు పడుతున్నారు. అధికారులు స్పందించాలని విద్యార్థులు, తల్లిదండ్రులు కోరుతున్నారు. దీనిపై ఎంఈవోలు గోవిందరావు, శ్రీనివాసరావు మాట్లాడుతూ.. సమస్యను ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లామని చెప్పారు. – న్యూస్‌టుడే, కొత్తూరు

యువత ఒక్కటై.. పల్లెకు ఉపకారులై..

ఆహ్లాదంగా తయారైన రావుపల్లి కోనేరు

గరుగుబిల్లి, న్యూస్‌టుడే: తలుచుకుంటే సాధించలేనిది ఏదీ లేదని రావుపల్లి గ్రామానికి చెందిన 'ఆశయ హెల్పింగ్ హ్యాండ్స్' యువజన సంఘం సభ్యులు నిరూపించారు. 2018 ఆగస్టులో 360 సభ్యులతో సంఘాన్ని ఏర్పాటు చేశారు. గ్రామానికి ఆనుకొని ఉన్న బోటువాని చెరువును బాగు చేసి ఆక్రమణకు గురైన గట్టును రెవెన్యూ అధికారుల సాయంతో వెడల్పు చేసి కొబ్బరి మొక్కలు నాటారు. అన్ని వీధులకు పేర్లతో కూడిన పలకలను అమర్చారు. కూడళ్ల వద్ద 20 బెంచీలు ఏర్పాటు చేశారు. జడ్పీ పాఠశాల విద్యార్థులు సాంస్కృతిక కార్యక్రమాలకు అవసరమైన జ్ఞానకళా వేదిక నిర్మించారు. ఏటా అన్ని ఉన్నత పాఠశాలల్లో 10వ తరగతిలో ప్రథమ స్థానంలో ఉత్తీర్ణత సాధించిన వారికి రూ.10,000 చొప్పున ప్రోత్సాహకం అందజేస్తున్నారు. ప్రతి ఆదివారం ఐఐటీ, 7, 8, 9వ తరగతుల విద్యార్థులకు ప్రత్యేక బోధనలు నిర్వహిస్తున్నారు. క్యాన్సర్ ఉచిత వైద్య శిబిరం ద్వారా 10 మంది రోగులకు మందులు పంపిణీ చేస్తున్నట్లు సంఘం కార్యదర్శులు పల్లెం భార్గవరావు, పొడుగు రామారావు, చప్ప సింహాచలం, ఎస్.హరికుమార్ 'న్యూస్‌టుడే'కు తెలిపారు. అంతేకాదు గ్రంథాలయం ఏర్పాటు చేసి.. ఏటా మండల స్థాయి విద్యార్థులకు ప్రతిభా పరీక్షలు నిర్వహిస్తున్నారు. విజేతలకు రూ.10 వేలు, రూ. 5 వేలు, రూ. 3 వేలు చొప్పున నగదు పారితోషికం అందజేస్తున్నట్లు అధ్యక్షులు చుక్క జగం, డి.సూర్యనారాయణ వివరించారు. గ్రామానికి చెందిన ప్రముఖ హృద్రోగ నిపుణులు గుల్ల సూర్యప్రకాష్‌రావు, పల్లెం తేజేశ్వరరావు, విదేశాల్లోని యువకులు సహకరిస్తున్నట్లు తెలిపారు.

జడ్పీ పాఠశాలలో నిర్మించిన జ్ఞానవేదిక

విత్తు మొలకెత్తి.. విద్యార్థి మోము మురిసి..

వ్యవసాయ క్షేత్రంగా పాఠశాల ప్రాంగణం

న్యూస్‌టుడే, కురుపాం గ్రామీణం

సార్ టమాటా పండింది.. మేడం ఈ రోజు తోట కూర వండుకుందాం.. అదిగో బంతి భలేగా ఉంది.. నిత్యం ఆ విద్యాలయం ఆవరణలో ఈ మాటల సందడి ముచ్చట గొల్పుతుంది. తమ స్వహస్తాలతో పండించిన పంటలు. . పెంచిన మొక్కలను చూస్తూ విద్యార్థులు, ఉపాధ్యాయులు మురిసిపోతుంటారు. అందరూ కలిసి అయిదు బృందాలుగా ఏర్పడి ఈ క్రతువులో భాగస్వాములవుతున్నారు.

తోటలో కలుపు తీస్తున్న విద్యార్థులు

దేశానికి పట్టెడన్నం పెడుతున్న రైతన్న.. ఆహారం విలువ తెలియాలంటే విద్యార్థులకు వ్యవసాయంపై అవగాహన అవసరం.. ఇదే విషయాన్ని గ్రహించారు కురుపాం మండలం మొండెంఖల్లు ప్రభుత్వ ఆదర్శ ప్రాథమిక పాఠశాల ఉపాధ్యాయులు. బడి ఆవరణలోనే విద్యార్థులతో వ్యవసాయం చేయిస్తున్నారు.

ఏం చేస్తున్నారంటే..

కాయగూరలు, ఫల పుష్పాలను అందించే మొక్కలను ఆవరణలో నాటి.. వాటి సంరక్షణ బాధ్యతలు చిన్నారులకు అప్పగించారు. సహజ సిద్ధంగా పశువుల గత్తాన్ని సేకరించి వేస్తున్నారు. మధ్యాహ్న భోజనం తయారీకి ఇక్కడ పండే కూరగాయలు, ఆకుకూరలను వాడుతున్నారు. బొప్పాయి, అరటి వంటి పండ్లు పక్వానికి వచ్చిన తర్వాత విద్యార్థులు, ఉపాధ్యాయులు కలిసి తింటున్నారు. వివిధ రకాల పూల మొక్కలతో పాఠశాల ఆవరణం ఆహ్లాదంగా మారింది.

పండించిన టమాటాలను చూపుతున్న బాలలు

బృందాలుగా మారి..

పాఠశాలలో మొత్తం 110 మంది విద్యార్థులు, అయిదుగురు ఉపాధ్యాయులున్నారు. అబ్దుల్ కలాం, మదర్ థెరెసా, జవహర్‌లాల్ నెహ్రూ, అశోక్ చక్రవర్తి, డొక్కా సీతమ్మ పేర్లతో అయిదు బృందాలను ఏర్పాటు చేశారు. వారంలో రోజుకో బృందం మొక్కల పోషణ, పాఠశాల పరిశుభ్రత బాధ్యతలు చూసుకుంటోంది. 'చిన్నతనం నుంచే మొక్కలను పెంచడం వల్ల బాలలకు శ్రమ విలువ తెలుస్తుంది.' అందుకే ఈ ప్రయత్నం అంటారు ప్రధానోపాధ్యాయురాలు ఎన్.విజయలక్ష్మి.

బలవంతపు వసూళ్లపై అబ్కారీ ఏఎస్సై అరెస్టు

బ్రహ్మపుర నగరం, న్యూస్‌టుడే: ఇన్‌స్టాగ్రామ్ ద్వారా పరిచయమైన యువతితో స్నేహం చేసి, తర్వాత ఆమె వ్యక్తిగత చిత్రాల్ని సేకరించి సామాజిక మాధ్యమాల్లో వైరల్ చేస్తానంటూ బెదిరించి, సొమ్ము వసూలు చేశాడన్న ఆరోపణలపై అబ్కారీ ఏఎస్సై సురేంద్ర ప్రధాన్‌ను శుక్రవారం అరెస్టు చేసినట్లు బ్రహ్మపుర ఎస్పీ శరవణ వివేక్ తెలిపారు. ఆయన వివరాల ప్రకారం... నిందితుడు ప్రస్తుతం అరామల్లిక్ అబ్కారీ స్టేషన్‌లో ఏఎస్సైగా పనిచేస్తున్నాడన్నారు. ఆరు నెలల కిందట బ్రహ్మపురలోని అబ్కారీ నిఘా విభాగంలో అతడు పనిచేసే సమయంలో ఓ మహిళతో ఇన్‌స్టాగ్రామ్‌లో పరిచయమైంది. అనంతరం వారి మధ్య స్నేహం పెరిగి, పలుమార్లు వివిధ చోట్ల కలిశారు. పెళ్లి చేసుకుంటానని ప్రధాన్ హామీ ఇవ్వడంతో, విశ్వసించిన బాధితురాలు అతనితో మరింత సన్నిహితంగా మెలిగింది. దీంతో ఆమెతో ఏకాంతంగా గడిపిన సమయాల్లో కొన్ని చిత్రాలు తీసిన నిందితుడు తర్వాత వాటితో ఆమెను బెదిరిస్తూ సొమ్ము డిమాండు చేశాడు. తీవ్ర ఒత్తిడితో బాధితురాలు ఈనెల 11న ఫోన్‌పే ద్వారా రూ.40 వేలు అతని ఖాతాకు పంపించింది. చివరకు బాధితురాలు గురువారం బ్రహ్మపురలోని సైబర్ నేరాలు, ఆర్థిక మోసాలు ఠాణాలో ఫిర్యాదు చేయగా, కేసు నమోదు చేసుకుని నిందితుడిని పట్టుకున్నామని ఎస్పీ తెలిపారు.

భాజపా కార్యకర్తపై దాడి

మల్కాన్‌గిరి: చిత్రకొండలో భాజపా కార్యకర్తపై ఇద్దరు వ్యక్తులు దాడి చేశారు. గురువారం రాత్రి చిత్రకొండ బిజేపీ కార్యకర్త హేమంత్ సగరియా, మరోవ్యక్తి సురేశ్ ఖోర కలిసి బజార్‌లో ఉన్న సమయంలో ఇద్దరు వ్యక్తులు వచ్చి హేమంత్‌తో మాట్లాడారు. ఇద్దరి మధ్య మాటా మాటా పెరిగి గొడవకు దారి తీసింది. వారు కత్తితో హేమంత్, సురేశ్‌పై దాడి చేశారు. గాయాలు కావడంతో మల్కాన్‌గిరి ఆసుపత్రిలో చేర్పారు. హేమంత్ పోలీసులకు ఫిర్యాదు చేశారు.

ఐటీడీఏకు 16 వినతులు

సీతంపేట, న్యూస్‌టుడే: సీతంపేట ఐటీడీఏ కార్యాలయంలో జిల్లా గిరిజన సంక్షేమ, సాధికారత అధికారి ఎం.అన్నాదొర ఆధ్వర్యంలో శుక్రవారం ప్రజా సమస్యల పరిష్కార వేదిక నిర్వహించారు. వివిధ ప్రాంతాలకు చెందిన గిరిజనులు తమ వ్యక్తిగత, గ్రామ సమస్యలపై 16 వినతులు అందజేశారు. వీటితో పాటు మరికొన్ని అర్జీలను అందజేశారు. కార్యక్రమంలో డిప్యూటీ డీఈవో పి.నారాయుడు, జీసీసీ మేనేజర్లు దాసరి కృష్ణ, నర్సింహులు, డిప్యూటీ డీఎంహెచ్‌వో కె.విజయపార్వతి, డీడీ కార్యాలయ పర్యవేక్షకుడు అప్పారావు, ఇతర అధికారులు పాల్గొన్నారు.

పోషకాహార లోపం అధిగమించేందుకు సమష్టి కృషి

పార్వతీపురం పట్టణం: పిల్లల్లో పోషకాహార లోపాన్ని అధిగమించేందుకు సమష్టిగా కృషిచేయాలని డీఎంహెచ్‌వో భాస్కరరావు సూచించారు. శుక్రవారం ఎన్జీవో హోంలో కమ్యూనిటీ బేస్డ్ మేనేజ్‌మెంట్ ఆఫ్ అక్యూట్ మాల్‌న్యూట్రిషియన్‌పై వైద్యాధికారులకు శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. టాటా ఛారిటబుల్ ఫౌండేషన్ నుంచి వైద్యులు సీఎంఏఎంపై పవర్ ప్రజెంటేషన్ ద్వారా వివరించారు.

సందర్భమేదైనా ఈనాడు ను చేసుకోండి వేదిక
మీ బంధుమిత్రులు, కుటుంబ సభ్యులు, శ్రేయోభిలాషులకు
ఈనాడు లో ప్రకటనల ద్వారా తెలియజేయండి

వేడుక ఏదైనా.. ఈనాడు ను చేసుకోండి వేదిక
ఈనాడు యాడ్స్ ద్వారా తెలియజేయండి
ప్రకటనల కొరకు సంప్రదించండి
80085 97609

ఈనాడు
పల్నాడు
శనివారం ఫిబ్రవరి 14, 2026

మెట్లకు మొక్కి.. గిరి ప్రదక్షిణ చేసి..

కిటకిటలాడిన కోటప్పకొండ

నరసరావుపేట సెంట్రల్, న్యూస్‌టుడే: మహాశివరాత్రి పర్వదినం సమీపిస్తున్న నేపథ్యం.. శుక్రవారం ఏకాదశి కావడంతో కోటప్పకొండ భక్తులతో కిటకిటలాడింది. ద్విచక్ర వాహనాలు, ట్రాక్టర్లు, ఆటోలపై తెల్లవారుజాము నుంచే కొండకు రావడం ప్రారంభించారు. మెట్లకు మొక్కి.. గిరి ప్రదక్షిణ చేసి స్వామిని దర్శించుకున్నారు.

నవ దంపతులు.. కోటప్పకొండ అనగానే అందరికీ గుర్తొచ్చేది మెట్ల పూజ. తాము కోరుకున్నది జరిగితే మెట్ల పూజ చేస్తామని మొక్కుకునే భక్తులు అధిక సంఖ్యలో ఉంటారు. అలాగే కొత్తగా వివాహమైన జంటలు మహాశివరాత్రి మూడు రోజుల ముందు నుంచే మెట్ల పూజలు చేస్తుంటారు. శుక్రవారం ఏకాదశి కావడంతో ఎక్కువ మంది పూజలు చేశారు.

స్వామికి ప్రత్యేక పూజలు.. వేకువజాము నుంచే భక్తులు త్రికోటేశ్వర స్వామిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. ప్రత్యేక మండపంలో అభిషేకాలు జరిపించుకున్నారు. రావిచెట్టు, త్రిముఖ శివ లింగం, ధ్యాన శివుని వద్ద మహిళలు దీపాలు వెలిగించారు. నాగేంద్ర స్వామి వద్ద పూజలు చేశారు.

స్వామి దర్శనానికి బారులుదీరి..

పశు సంపదతో వచ్చి.. కోటప్పకొండ పరిసర గ్రామాల ప్రజలు ఇష్టదైవం త్రికోటేశ్వరుడు. స్వామి తిరునాళ్ల అంటే గ్రామాల్లో సందడి నెలకొంటుంది. బంధువులను ఆహ్వానించి పిండి వంటలు వండించడంతోపాటు అందరూ కలిసి కోటయ్య స్వామిని దర్శించుకుంటారు. ఇళ్లలో ఉండే పశు సంపదను కొండకు తీసుకెళ్లి గిరి ప్రదక్షిణ చేయడం ఆనవాయితీ. అందులో భాగంగా పరిసర గ్రామాల ప్రజలు శుక్రవారం తమ పశువులను తోలుకొని వచ్చి కొండ చుట్టూ గిరి ప్రదక్షిణ చేయించారు.

తొలి ప్రభ వెడలె..

నరసరావుపేట సెంట్రల్, న్యూస్‌టుడే: నరసరావుపేట పురపాలక సంఘం ప్రభ ఏటా తిరునాళ్లకు మూడు రోజుల ముందే కొండకు తరలివెళ్తుంది. కొండకు తరలివెళ్లే తొలి ప్రభ ఇదే కావడం గమనార్హం. ఏకాదశి సందర్భంగా శుక్రవారం ఉదయం పూజలు నిర్వహించి పురపాలక సంఘం ప్రభను కొండకు తరలించారు. అక్కడ ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం తిరిగి సాయంత్రానికి పురపాలక సంఘ కార్యాలయానికి తీసుకొచ్చారు. అయిదు రోజులపాటు ప్రత్యేక పూజలు నిర్వహించి భక్తులకు తీర్థప్రసాదాలు అందజేస్తారు.

భక్తుల సౌకర్యం.. భద్రత లక్ష్యంగా ఏర్పాట్లు

నరసరావుపేట అర్బన్, న్యూస్‌టుడే: మహాశివరాత్రి సందర్భంగా కోటప్పకొండకు వచ్చే భక్తుల సౌకర్యం, భద్రత లక్ష్యంగా అన్ని ఏర్పాట్లు చేశామని కలెక్టర్ కృతికా శుక్లా తెలిపారు. శుక్రవారం కలెక్టరేట్‌లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఎస్పీ కృష్ణారావుతో కలిసి ఆమె మాట్లాడారు. మహాశివరాత్రికి 1.5 లక్షల మంది భక్తులు కొండకు వస్తారన్న అంచనాతో ఏర్పాట్లు చేశామని, గతేడాది పోలిస్తే 30 శాతం అధికమన్నారు. స్వామిని దర్శించుకున్న ప్రతి భక్తుడికి ఉచితంగా 20 గ్రాముల లడ్డూ ప్రసాదంగా ఇస్తామని తెలిపారు. భక్తులకు ప్రసాదాలు విక్రయించేందుకు 10 కౌంటర్లు ఏర్పాటు చేశామన్నారు. 120 బస్సులు నిరంతరం ప్రయాణికులను చేరవేస్తాయన్నారు. మహిళలకు స్త్రీశక్తి పథకం వర్తిస్తుందన్నారు. దేవస్థానం వద్ద తాగునీరు, మజ్జిగ, పిల్లలకు పాలు, బిస్కెట్లు అందిస్తామన్నారు. ఎస్పీ కృష్ణారావు మాట్లాడుతూ 2500 మంది పోలీసులతో బందోబస్తు ఏర్పాటుచేశామన్నారు. 9 ప్రత్యేక బలగాలతో భద్రత కల్పిస్తామన్నారు. 100 సీసీ కెమెరాలు, 30 డ్రోన్లతో నిరంతర పర్యవేక్షణ ఉంటుందన్నారు.

మాట్లాడుతున్న కలెక్టర్ కృతికా శుక్లా, పక్కన ఎస్పీ కృష్ణారావు

బిందె తీర్థంతో ఆలయ ప్రవేశం

ఈనాడు, నరసరావుపేట: కోటప్పకొండ త్రికోటేశ్వర స్వామి దేవస్థానంలో మహాశివరాత్రి వేడుకలు ప్రారంభమయ్యాయి. ఆలయ ప్రధాన అర్చకుడు కొండకావూరి వెంకటప్పయ్య వేద మంత్రాలు, మేళతాళాల నడుమ శుక్రవారం తెల్లవారుజామున బిందె తీర్థంతో ఆలయ ప్రవేశం చేశారు. స్వామివారికి అభిషేకం చేశారు. పూజారుల వెంట ఆలయ కార్యనిర్వహణ అధికారి చంద్రశేఖరరావు ఉన్నారు. స్వామికి మారేడు దళాలు, పుష్పాలతో ప్రత్యేక అలంకరణ చేశారు. ఉదయం 4 గంటల నుంచే భక్తులకు దర్శనం కల్పించారు. పొంగళ్ల మొక్కులతో మహిళలు, మొక్కుబడి ప్రభలతో చిన్నారులు, భక్తులు కాలినడకన కొండకు చేరుకున్నారు.

నేడు, రేపు కార్యక్రమాలిలా.. నరసరావుపేట అర్బన్, న్యూస్‌టుడే: కోటప్పకొండ త్రికోటేశ్వర స్వామి ఆలయంలో శని, ఆదివారాల్లో ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించనున్నారు. 14వ తేదీ శనివారం తెల్లవారుజామున 4 గంటలకు ఆలయం తెరుస్తారు. అనంతరం స్వామి వారికి అభిషేకం, అలంకరణ చేసి 6 గంటల నుంచి భక్తులను దర్శనానికి అనుమతిస్తారు. అభిషేక మండపంలో అభిషేకాలు చేపడతారు. మధ్యాహ్నం 1.15 వరకు స్వామి దర్శనం ఉంటుంది. తిరిగి మధ్యాహ్నం 3 నుంచి రాత్రి 8 గంటల వరకు దర్శనానికి అవకాశం ఉంటుంది.

✦ శనివారం అర్ధరాత్రి దాటిన తర్వాత మహాశివరాత్రి రోజు 12.10 గంటలకు అర్చకులు బిందె తీర్థంతో ఆలయ తలుపులు తెరుస్తారు. స్వామికి అభిషేకం చేస్తారు. అలంకరణ తర్వాత ఒంటిగంట నుంచి భక్తులను దర్శనాలకు అనుమతిస్తారు. ఆదివారం ఉదయం 9 గంటలకు మంత్రి గొట్టిపాటి రవికుమార్ ప్రభుత్వం తరఫున పట్టువస్త్రాలు సమర్పిస్తారు. అర్ధరాత్రి దాటిన తర్వాత వంశపారంపర్య ధర్మకర్త మల్రాజు రామకృష్ణ కొండలరావు ఆధ్వర్యంలో మహారుద్రాభిషేకం జరుగుతుంది.

అమరావతికి శివరాత్రి శోభ

విద్యుత్తు దీపాల వెలుగుల్లో ఆలయం

అమరావతి: మహాశివరాత్రి సందర్భంగా అమరావతి పండుగ శోభ సంతరించుకుంది. ప్రధాన వీధులని వీధి దీపాలు మరమ్మతులు చేపట్టారు. గుంటూరు దారిలోని ఆర్చి నుంచి అమరేశ్వరాలయం వరకు రూ.2.7 కోట్లతో బీటీ రహదారి నిర్మాణం చేపట్టారు. ఆలయం నుంచి బస్టాండ్ వరకు లైటింగ్ ఏర్పాట్లు చేస్తున్నారు. ✦ మహాశివరాత్రి ఉత్సవాల్లో అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా పోలీసు శాఖ కట్టుదిట్టంగా ఏర్పాట్లు చేస్తోంది. 150 మంది పోలీసులతో బందోబస్తు నిర్వహిస్తున్నట్లు సీఐ అల్లయ్య తెలిపారు. ఒక డీఎస్పీ, ఇద్దరు సీఐలు, ఎనిమిది మంది ఎస్సైలతోపాటు ఇతర సిబ్బంది బందోబస్తు నిర్వహించనున్నట్లు తెలిపారు. ఉత్సవాల సమయంలో ఆకతాయి చర్యలకు పాల్పడితే కేసులు నమోదు చేసి కఠిన చర్యలు తీసుకుంటామన్నారు.

వైభవంగా ధ్వజారోహణం

అమరావతి, న్యూస్‌టుడే: బాలచాముండికా సమేత అమరేశ్వరుని మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల సందర్భంగా శుక్రవారం ధ్వజారోహణ కార్యక్రమాన్ని ఆలయ అర్చకులు, వేద పండితులు వైభవంగా నిర్వహించారు. ధ్వజస్తంభానికి అర్చకులు నంది పతాకాన్ని ఎగురవేశారు. ఈవో రేఖ, ఆలయ వంశపారంపర్య ధర్మకర్త వాసిరెడ్డి మురళీకృష్ణప్రసాద్ ఏర్పాట్లను పర్యవేక్షించారు.

పొన్నపల్లి రాగి శాసనాల పరిశీలన

పొన్నపల్లి (చెరుకుపల్లి గ్రామీణ): చెరుకుపల్లి మండలం పొన్నపల్లి అగ్రహారానికి చెందిన రాగి శాసనాలను ఆర్కియాలజీ సర్వే ఆఫ్ ఇండియా డైరెక్టర్ మైసూరుకు చెందిన మునిరత్నం రెడ్డి పరిశీలించారు. ఇవి 14వ శతాబ్దానికి చెందినవి. అప్పట్లో కొండవీటి రెడ్డిరాజు పెదకోమటి వేమారెడ్డి తన ఆస్థానంలో సర్వశాస్త్రంలో ప్రవీణుడైన భాస్కరార్యుడికి ఈ అగ్రహారాన్ని దానంగా ఇచ్చి.. రాగి రేకులపై శాసనం రాయించారు. భాస్కరార్యుడి వంశంలో 22వ తరానికి చెందిన పొన్నపల్లి విద్యాభాస్కర్ గతేడాది వీటిని బయటకు తీసుకొచ్చారు. ఈ నేపథ్యంలో పత్రికల్లో వచ్చిన కథనాలకు స్పందించిన మునిరత్నం రెడ్డి శాసనాలను పరిశీలిస్తానని తెలిపారు. ఆ మేరకు శుక్రవారం హైదరాబాద్‌లోని తన ఇంటికి వచ్చిన ఆయన రాగి రేకులను పరిశీలించారని.. వాటి నమూనాలు సేకరించినట్లు విద్యాభాస్కర్ తెలిపారు. త్వరలోనే శాసనాలను డీకోడ్ చేసి పత్రం అందిస్తామని మునిరత్నం రెడ్డి తెలిపారన్నారు.

మిర్చి యార్డు కార్యదర్శి పదవీకాలం పొడిగింపు

గుంటూరు, న్యూస్‌టుడే: గుంటూరు మిర్చి యార్డు కార్యదర్శి చంద్రిక పదవీ కాలాన్ని పొడిగిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. చంద్రిక మున్సిపల్ పరిపాలన శాఖలో స్పెషల్ గ్రేడ్ కమిషనర్ హోదాలో గ్రేటర్ విశాఖ నగరపాలక సంస్థ డిప్యూటీ ప్రాజెక్టు అధికారిణిగా విధులు నిర్వహిస్తుండగా.. ప్రభుత్వం గతేడాది జనవరి 27న డిప్యుటేషన్‌పై మిర్చి యార్డు కార్యదర్శిగా నియమించింది. గత ఏడాది జనవరి 31న ఆమె యార్డు కార్యదర్శిగా బాధ్యతలు స్వీకరించారు.

విద్యుత్తు అంతరాయాలకు ఇక చెల్లు

సత్తెనపల్లి, మాచర్ల: విద్యుత్తు సరఫరాలో అంతరాయాలు లేకుండా నూతనంగా ఉపకేంద్రాల నిర్మాణానికి అడుగులు పడ్డాయి. కొన్నింటి భూమిపూజ పూర్తయింది. ఏడు 33/11 కేవీ ఉపకేంద్రాల నిర్మాణ బాధ్యతల్ని హైదరాబాద్‌కు చెందిన ఎస్ఆర్ఆర్ ప్రాజెక్ట్స్ సంస్థకు అప్పగించారు. ఒక్కోదానికి రూ.3 కోట్ల నుంచి రూ.4 కోట్లు వెచ్చించనున్నారు. సరఫరాలో ఇబ్బందులు ఎక్కువగా ఉన్నచోట వీటి నిర్మాణాలు చేపడుతున్నారు. దీంతో రాబోయే రోజుల్లో గృహ, వ్యవసాయ, పరిశ్రమలకు నిరంతరాయంగా విద్యుత్తు సరఫరా జరగనుంది.

● జిల్లాలో ప్రస్తుతం 168 విద్యుత్తు ఉపకేంద్రాలు ఉన్నాయి. తాజాగా నియోజకవర్గానికి ఒకటి చొప్పున నూతన కేంద్రాలు మంజూరయ్యాయి. మరోవైపు టిడ్కో గృహ సముదాయాల వద్ద కొత్తగా మరో రెండు ఉపకేంద్రాల నిర్మాణాల్ని చేపడుతున్నారు. ఏపీసీపీడీసీఎల్‌కు టిడ్కో ఆ నిధులు జమ చేయనుంది.

● జిల్లాలో మాచర్ల, వినుకొండ పట్టణాల్లోని టిడ్కో నివాస సముదాయాల వద్ద ఉపకేంద్రాల నిర్మాణ పనులు చేపడుతున్నారు. టిడ్కో ఇళ్లకు విద్యుత్తు సరఫరాకు ప్రత్యేకంగా ఇవి పనిచేయనున్నాయి. నూతన ఉపకేంద్రాల నిర్మాణంతో సరఫరాలో అంతరాయాలు తొలగిపోనున్నట్లు ఎస్ఈ విజయకుమార్ తెలిపారు.

ఉపకేంద్రాలు నిర్మించేది ఇక్కడే

నియోజకవర్గం	ప్రదేశం
సత్తెనపల్లి	ఉప్పలపాడు
సత్తెనపల్లి	భృగుబండ
నరసరావుపేట	రామిరెడ్డిపేట
వినుకొండ	ఎన్నెస్పీ కాలనీ
గురజాల	దాచేపల్లి
మాచర్ల	ఓబులేశునిపల్లి
పెదకూరపాడు	చంద్రాజుపాలెం

ప్రాంతాలు వేరైనా.. ప్రేమ కలిపింది

ఈనాడు, నరసరావుపేట

ఉన్నత ఆశయంతో చదివారు. అనుకున్నట్లు ఉద్యోగాలు సాధించారు. శిక్షణలో పరిచయమైన స్నేహాన్ని కొనసాగించారు. ఒకరికొకరు అర్థం చేసుకున్నారు. తర్వాత మనసులో మాటలు పంచుకున్నారు. ఇరుకుటుంబాలను ఒప్పించారు. పెళ్లితో ఒకటయ్యారు. ఉన్నత పదవుల్లో రాణిస్తున్నారు. వారే ఐఏఎస్ శిక్షణలో పరిచయమై పెళ్లి వరకు తీసుకెళ్లిన పల్నాడు జిల్లా కలెక్టర్ కృతికా, నెల్లూరు కలెక్టర్ హిమాంశు శుక్లా. అలాగే గ్రూప్-1 శిక్షణలో పరిచయమై పెళ్లితో ఒకటైన గురజాల డీఎస్పీ బి.జగదీశ్, అవనిగడ్డ డీఎస్పీ డి.విద్యాశ్రీలు. శనివారం ప్రేమికుల రోజు సందర్భంగా వారి మధ్య పరిచయం.. పెళ్లి వరకు ఎలా సాగిందో 'ఈనాడు'తో పంచుకున్నారు. ఆ వివరాలు వారి మాటల్లోనే..

ఆయన కోసం ఏపీకి వచ్చా..: కలెక్టర్ కృతికా శుక్లా

ఐఏఎస్ శిక్షణలో ఒకే సెక్షన్‌లో ఉన్నాం. పక్కపక్కనే కూర్చొనేవాళ్లం. ట్రెక్కింగ్, క్షేత్రస్థాయి పర్యటనలు చేసినప్పుడు స్నేహితులమయ్యాం. మొదట హిమాంశు తన ప్రేమను ప్రపోజ్ చేశారు. అప్పటికి ఆయన ఏంటో తెలుసు కాబట్టి అంగీకరించాను. మాది హరియాణా, హిమాంశుది ఉత్తరప్రదేశ్. వేర్వేరు కులాలు, రాష్ట్రాలు కావడంతో మొదట్లో ఇంట్లో సంకోచించారు. తర్వాత ఇద్దరం ఐఏఎస్ అధికారులం కావడంతో అంగీకరించారు. నాది జమ్మూకశ్మీర్ క్యాడర్ కాగా ఆయనది ఏపీ క్యాడర్. ఆయన కోసం నా క్యాడర్ మార్చుకున్నా. నాకోసం ఆయన వంట చేస్తారు. పిల్లల ఆలనాపాలన చూస్తుంటారు. 2023లో కోనసీమలో వరదలు వచ్చినప్పుడు నెల రోజులపాటు సహాయ చర్యల్లో భాగంగా ఆయన దూరంగా ఉన్నారు. 11 ఏళ్లలో మేం దూరంగా ఉన్న రోజులవి. జీవితంలో స్థిరపడ్డాక ప్రేమ, పెళ్లి చేసుకుంటేనే జీవితం సంతోషంగా ఉంటుంది. పది, ఇంటర్, డిగ్రీ, బీటెక్ విద్యార్థులు చదువుపై దృష్టి పెడితే బాగుంటుంది.

జీవితంలో స్థిరపడ్డాకే వివాహం: డీఎస్పీ జగదీశ్

గ్రూప్-1లో ఇద్దరం డీఎస్పీ క్యాడర్‌కు ఎంపికయ్యాం. ఒంగోలులో శిక్షణ సమయంలో ఇద్దరివీ పక్కపక్క రోల్‌నంబర్లు కావడంతో స్నేహితులమయ్యాం. రెండు సంవత్సరాలు స్నేహితులుగా ఉన్నాం. ఒకరికొకరు ఇష్టమని తెలిసినా వ్యక్తం చేసుకోలేదు. శిక్షణ తర్వాత విధుల్లో చేరాక పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నాం. మాది అనకాపల్లి, ఆమెది తిరుపతి. కులాలు, ప్రాంతాలు వేరైనా ఇరు కుటుంబాలు పెళ్లికి అంగీకరించారు. ప్రేమ పెళ్లి చేసుకున్న జంటలు విడిపోతున్న ఘటనలు చూస్తున్నాం. ఆకర్షణను ప్రేమ అనుకుని పెళ్లి వరకు వెళ్లి విడిపోతున్నారు. రెండు సంవత్సరాలు ఒకరినొకరు అర్థం చేసుకుని, జీవితంలో స్థిరపడ్డాక పెళ్లి చేసుకుంటే విడాకుల ఆలోచన రాదు.

మార్కెట్ సెస్.. వసూళ్లు సగమే

లక్ష్యానికి దూరంగా కమిటీలు

నరసరావుపేట, న్యూస్‌టుడే: మార్కెట్ కమిటీల ద్వారా ఏటా ధాన్యానికి 2 శాతం, మొక్కజొన్న.. మిర్చి తదితర పంటలకు ఒక శాతం, చేపలకు 0.50 పైసలు చొప్పున వేబిల్లులోని మొత్తానికి సెస్ వసూలు చేస్తారు. చెక్‌పోస్టులతో పాటు వ్యాపారుల టర్నోవర్‌పై వేసిన రిటర్న్స్ ద్వారా కూడా కమిటీలకు ఆదాయం సమకూరుతుంది. వంద శాతం సెస్ వసూలుచేస్తే అభివృద్ధి పనులకు అవకాశం ఉంటుంది. అయితే సుంకం వసూళ్లలో జిల్లాలోని మార్కెట్ కమిటీలు లక్ష్యానికి దూరంగా ఉన్నాయి. ఇప్పటివరకు 57 శాతమే వసూలైంది. మిగిలిన 55 రోజుల్లో వంద శాతం వసూళ్లపై దృష్టి సారించాల్సిన అవసరముంది.

✦ సిబ్బంది జీతభత్యాలు, యార్డుల నిర్వహణ, వ్యవసాయ ఉత్పత్తులను గ్రామాల నుంచి యార్డులకు తరలించేందుకు అనుసంధాన రోడ్లు, నూతన గోదాముల నిర్మాణం, పశు ఆరోగ్య శిబిరాల నిర్వహణ, యార్డుల్లో అభివృద్ధి పనులకు సెస్ వసూళ్లే ఆధారం.

✦ రెండేళ్లుగా రైతులు పండించిన ధాన్యాన్ని పౌరసరఫరాల సంస్థ ద్వారా ప్రభుత్వం కొనుగోలు చేస్తోంది. సెస్‌ను కమిటీలకు జమ చేయాల్సి ఉంది.

జిల్లావ్యాప్తంగా రూ.32.42 కోట్ల వసూలు లక్ష్యం కాగా, ఇప్పటివరకు రూ.18.52 కోట్లు వసూలైంది. రొంపిచర్ల, రాజుపాలెం, దుర్గి మార్కెట్ కమిటీల పరిధిలో వసూళ్లు మెరుగ్గా ఉన్నాయి. మార్కెట్ కమిటీలు వంద శాతం సెస్ వసూలు చేసేలా చర్యలు తీసుకుంటున్నట్లు మార్కెటింగ్‌శాఖ ఏడీ ఉపేంద్రకుమార్ 'న్యూస్‌టుడే'కు తెలిపారు.

ఆంధ్రప్రదేశ్ కాలుష్య నియంత్రణ మండలి

ప్రాంతీయ కార్యాలయం : గుంటూరు

డి.నెం.135-43, మొదటి అంతస్థు, SBI బిల్డింగ్ పైన, లక్కీ కాంప్లెక్స్, JKC కాలేజి రోడ్, గుంటూరు. ఫోన్. 0863-2215537

LiFE Lifestyle for Environment

పర్యావరణ సంబంధిత ప్రజాభిప్రాయ సేకరణ ప్రకటన

కేంద్ర పర్యావరణ, అటవీ మరియు వాతావరణ మార్పుల మంత్రిత్వ శాఖ ప్రకటన నెం. S.O. 1533 (E), dated 14th September 2006 అనుసరించి ఆంధ్రప్రదేశ్ కాలుష్య నియంత్రణ మండలి, ప్రాంతీయ కార్యాలయం, గుంటూరు వారు ఇందుమూలముగా తెలియజేయునది ఏమనగా మెస్సర్స్ ఆంధ్రా సిమెంట్స్ లిమిటెడ్ వారు ఆంధ్రప్రదేశ్‌లోని పల్నాడు జిల్లా, దాచేపల్లి మండలం, రామాపురం గ్రామంలోని సర్వే నెంబర్లు 260/1ఎ, 260/1బి/2బి, 270, 307, 310/5, 271/9, 312/17, 520, 521 మొ॥ ప్రతిపాదిత రామాపురం లైమ్ స్టోన్ మైన్ (191.290 హెక్టార్లు) కొరకు సంబంధించిన ప్రజాభిప్రాయ సేకరణ ప్రకటన ప్రతిపాదికులు ఇచ్చిన ప్రాజెక్టు కార్యకలాపాలకు సంబంధించిన వివరములు ఈ క్రింద విధమున పొందుపరచబడినవి.

1	కంపెనీ పేరు మరియు చిరునామా	రామాపురం లైమ్‌స్టోన్ మైన్, మెస్సర్స్ ఆంధ్రా సిమెంట్స్ లిమిటెడ్, రామాపురం గ్రామం, దాచేపల్లి మండలం, పల్నాడు జిల్లా, ఆంధ్రప్రదేశ్.
2	సర్వే నెంబర్లతో కూడిన ప్రతిపాదిత ప్రాజెక్టు ప్రదేశము మరియు భూమి విస్తీర్ణం	రామాపురం లైమ్‌స్టోన్ మైన్, మెస్సర్స్ ఆంధ్రా సిమెంట్స్ లిమిటెడ్ వారు ఆంధ్రప్రదేశ్‌లోని పల్నాడు జిల్లా, దాచేపల్లి మండలం, రామాపురం గ్రామంలోని సర్వే నెంబర్లు 260/1ఎ, 260/1బి/2బి, 270, 307, 310/5, 271/9, 312/17, 520, 521 మొ॥. విస్తీర్ణం : 191.290 హెక్టార్లు
3	సంప్రదించవలసిన అధీకృత వ్యక్తి పేరు, చిరునామా & ఫోన్ నెం.	శ్రీ సి.హెచ్. రామకృష్ణ, సీనియర్ మేనేజర్ - హెచ్.ఆర్ & అడ్మిన్, మెస్సర్స్ ఆంధ్రా సిమెంట్స్ లిమిటెడ్, శ్రీనగర్ (పోస్టు), గామాలపాడు గ్రామం, దాచేపల్లి మండలం,పల్నాడు జిల్లా, ఆంధ్రప్రదేశ్, సెల్ : 8008816292
4	ప్రాజెక్టు అంచనా వ్యయం	రూ. 10 కోట్లు
5	కార్యకలాపాల వివరములు & సామర్థ్యం	191.290 హెక్టార్ల మైనింగ్ లీజు ప్రాంతంలో 2.0 మిలియన్ టిపిఎ లైమ్‌స్టోన్ ఉత్పత్తి కోసం లైమ్‌స్టోన్ గని తవ్వకం, మొత్తం 2.0076 మిలియన్ టిపిఎ (లైమ్ స్టోన్ : 2.0 మిలియన్ టిపిఎ + టాప్ సాయిల్ : 0.0076 మిలియన్ టిపిఎ) తవ్వకం
6	ప్రజా విచారణ తేదీ, సమయం మరియు వేదిక	తేది : 17, మార్చి, 2026 (మంగళవారం) సమయం : ఉదయం గం॥ 10:30 ని॥లకు వేదిక : ప్రాజెక్ట్ స్థలము వద్ద (మైన్ స్థలం దగ్గర) మెస్సర్స్ ఆంధ్రా సిమెంట్స్ లిమిటెడ్, ఆంధ్రప్రదేశ్, పల్నాడు జిల్లా, దాచేపల్లి మండలం, రామాపురం గ్రామంలోని సర్వే నెంబర్లు 260/1ఎ, 260/1బి/2బి, 270, 307, 310/5, 271/9, 312/17, 520, 521 మొ॥
7	ఈ ప్రాజెక్టుకు సంబంధించిన కార్యనిర్వాహక సారాంశము (తెలుగు మరియు ఆంగ్లము) మరియు పర్యావరణ ప్రభావ అంచనా రిపోర్టులు ప్రజల పరిశీలనార్థం దిగువ ప్రదేశములందు ఉంచడమైనది.	

1. కలెక్టరు మరియు జిల్లా మేజిస్ట్రేట్ వారి కార్యాలయం, నర్సరావుపేట, పల్నాడు జిల్లా.
2. ముఖ్య కార్యనిర్వహణాధికారి వారి కార్యాలయం, జిల్లా పరిషత్ ఆఫీస్, గుంటూరు.
3. అడిషనల్ డైరెక్టర్, పర్యావరణ, అటవీ మరియు వాతావరణ మార్పుల మంత్రిత్వ శాఖ, భారత ప్రభుత్వ సమీకృత ప్రాంతీయ కార్యాలయం (ఐఆర్ఓ) గ్రీన్ హౌస్ కాంప్లెక్స్, గోపాలరెడ్డి రోడ్డు, విజయవాడ-520010.
4. మెంబర్ సెక్రటరీ వారి కార్యాలయం, ఆంధ్రప్రదేశ్ కాలుష్య నియంత్రణ మండలి బోర్డ్, పర్యావరణ్ భవన్, ఎపిఐఐసి కాలనీ రోడ్, గురునానక్ కాలనీ, ఆటోనగర్, విజయవాడ-520007.
5. జాయింట్ చీఫ్ ఎన్విరాన్‌మెంటల్ ఇంజినీర్, ఆంధ్రప్రదేశ్ కాలుష్య నియంత్రణ మండలి, జోనల్ కార్యాలయము, ఫ్లాట్ నెం. 41, కనకదుర్గ ఆఫీసర్స్ కాలనీ, గురునానక్ రోడ్, విజయవాడ.
6. ఎన్విరాన్‌మెంటల్ ఇంజినీర్, ప్రాంతీయ కార్యాలయం, డి.నెం. 135-43, మొదటి అంతస్థు, SBI బిల్డింగ్ పైన, లక్కీ కాంప్లెక్స్, JKC కాలేజి రోడ్, గుంటూరు, గుంటూరు జిల్లా.
7. జనరల్ మేనేజర్ వారి కార్యాలయం, జిల్లా పరిశ్రమల కేంద్రం, నర్సరావుపేట, పల్నాడు జిల్లా.
8. జిల్లా రెవిన్యూ అధికారి వారి కార్యాలయం, నర్సరావుపేట, పల్నాడు జిల్లా.
9. రెవిన్యూ డివిజనల్ అధికారి వారి కార్యాలయం, గురజాల, పల్నాడు జిల్లా.
10. తహశీల్దార్ వారి కార్యాలయం, దాచేపల్లి (గ్రా & మం) పల్నాడు జిల్లా.
11. పంచాయతీ సెక్రటరీ వారి కార్యాలయం, శ్రీనగర్ గ్రామం, దాచేపల్లి మండలం, పల్నాడు జిల్లా.
12. పంచాయతీ సెక్రటరీ వారి కార్యాలయం, రామాపురం గ్రామం, దాచేపల్లి మండలం, పల్నాడు జిల్లా.
13. పంచాయతీ సెక్రటరీ వారి కార్యాలయం, భట్రుపాలెం గ్రామం, దాచేపల్లి మండలం, పల్నాడు జిల్లా.
14. పంచాయతీ సెక్రటరీ వారి కార్యాలయం, మాదినపాడు గ్రామం, దాచేపల్లి మండలం, పల్నాడు జిల్లా.
15. పంచాయతీ సెక్రటరీ వారి కార్యాలయం, గామాలపాడు గ్రామం, దాచేపల్లి మండలం, పల్నాడు జిల్లా.
16. పంచాయతీ సెక్రటరీ వారి కార్యాలయం, పొందుగల గ్రామం, దాచేపల్లి మండలం, పల్నాడు జిల్లా.
17. పంచాయతీ సెక్రటరీ వారి కార్యాలయం, వజీరాబాద్ గ్రామం, దామరచర్ల మండలం, నల్గొండ జిల్లా. తెలంగాణ.

పైన పేర్కొన్న ప్రతిపాదిత ప్రాజెక్ట్ కార్యకలాపాలపై ప్రజల నుండి ఏవైనా సూచనలు, అభిప్రాయాలు, వ్యాఖ్యలు మరియు అభ్యంతరాలు ఏమైనా ఉంటే తదుపరి సవరణలను అనుసరిస్తూ తమ అభిప్రాయములు, సూచనలు, అభ్యంతరాలు, సలహాలు ఏమైన ఉన్న యెడల ఈ ప్రకటన వెలువడిన తేది నుండి 30 రోజులలోపు లిఖిత పూర్వకముగా క్రింది సంతకందారునకు తెలియపరచమని కోరడమైనది లేదా పైన పేర్కొనబడిన తేది, సమయము, వేదిక నందు ప్రజాభిప్రాయ సేకరణ కార్యక్రమములో స్వయముగా పాల్గొని తమ అభిప్రాయములు సూచనలు, అభ్యంతరాలు, సలహాలు తెలియజేయవచ్చును.

సం/- ఎన్విరాన్‌మెంటల్ ఇంజినీరు,
ప్రాంతీయ అధికారి - గుంటూరు & పల్నాడు జిల్లాలు
ఆంధ్రప్రదేశ్ కాలుష్యనియంత్రణ మండలి, ప్రాంతీయ కార్యాలయం, గుంటూరు

ప్రదేశం: గుంటూరు
తేది : 14-02-2026

బ్యాంక్ ఆఫ్ బరోడా

बैंक ऑफ़ बड़ौदा Bank of Baroda — Trust Empowered by Innovation

సత్తెనపల్లి బ్రాంచ్, డి.నెం.9-8-27, గ్రౌండ్ ఫ్లోర్, పాత బస్టాండ్ దగ్గర, వడ్డవల్లి, సత్తెనపల్లి, పల్నాడు జిల్లా, ఆం.ప్ర-522403.

స్థిరాస్తుల అమ్మకం కొరకు అమ్మకం ప్రకటన

అనుబంధం-4-ఎ (రూల్స్ 6(2) & 8(6) చూడగలరు)

సెక్యూరిటైజేషన్ మరియు రీకన్‌స్ట్రక్షన్ ఆఫ్ ఫైనాన్షియల్ అసెట్స్ మరియు ఎన్‌ఫోర్స్‌మెంట్ ఆఫ్ సెక్యూరిటీ ఇంట్రస్ట్ చట్టం, 2002 తో కలిపి చదవబడే సెక్యూరిటీ ఇంట్రస్ట్ (ఎన్‌ఫోర్స్‌మెంట్) రూల్స్ 2002 యొక్క రూల్ 6(2) & 8(6) నిబంధనలు క్రింద స్థిరాస్తుల అమ్మకం కొరకు అమ్మకం ప్రకటన

ఇందుమూలముగా సాధారణ ప్రజానీకమునకు మరియు ముఖ్యంగా ఋణగ్రహీత(లు) మరియు హామీదారు(లు) లకు తెలియజేయునది ఏమనగా ఈ దిగువ వివరించబడిన స్థిరాస్తులు సెక్యూర్డ్ క్రెడిటార్ గారికి తనఖా/ఛార్జ్ చేయబడి బ్యాంక్ ఆఫ్ బరోడా యొక్క అధీకృత అధికారిచే (సెక్యూర్డ్ క్రెడిటార్) నిర్మాణాత్మకంగా స్వాధీనము చేసుకొనబడి ఈ దిగువ చెప్పబడిన ఖాతా(లు) యొక్క మొత్తములు తగిన వసూలు చేసికొనుటకు సదరు స్థిరాస్తులను "ఎక్కడ ఎలా ఉన్నది అలానే", "ఏది ఎలా ఉంటే అలానే", "అక్కడ ఏమి ఉన్నదో అది" మరియు "రీకోర్స్ లేకుండా పద్ధతి" ప్రాతిపదికన అమ్మకం జరుపబడును. ఋణగ్రహీత(లు)/హామీదారు(లు)/సెక్యూర్డ్ ఆస్తు(లు)/బకాయి మొత్తము/రిజర్వు ధర/ఇ-వేలం బిడ్ పెంపుదల మొత్తము వివరములు ఈ దిగువ చెప్పబడినది.

ఇ-వేలం తేది & సమయం: 05-03-2026 మ॥ 02:00 గం.ల నుండి సా॥ 06.00 గం.ల వరకు

ఆస్తి తనిఖీ యొక్క తేది & సమయం తేది : 01-03-2026 నుండి 04-03-2026 ఉ॥ 11:00 గం॥ల నుండి సా॥ 04:00 గం॥ల వరకు (ముందస్తు అనుమతితో మాత్రమే)

ఋణగ్రహీతలు : 1) M/s ప్రవహ చిల్లీ ప్రైవేట్ లిమిటెడ్, ప్రాతినిధ్యం వహిస్తున్న డైరెక్టర్లు, డి.నెం. 4-139, శ్రీవిన్ కోల్డ్ స్టోరేజ్ ప్రక్కన, సర్వే నెం.54-బి, 55-1, రెడ్డిగూడెం, రాజుపాలెం మండలం, పల్నాడు జిల్లా, ఆంధ్రప్రదేశ్-522412. 2) M/s. ప్రవాహ చిల్లీ ప్రైవేట్ లిమిటెడ్, CIN U15122AP2016PTC103983, ఉద్యం రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్ AP-04-0004740 ఫ్లాట్ నెం.టీక్-116, రెయిన్ ట్రీ పార్క్, నాగార్జున యూనివర్సిటీ ఎదురుగా, నంబూరు పోస్ట్, గుంటూరు-522508. ఆంధ్రప్రదేశ్. 3) శ్రీమతి చింతపల్లి ప్రణుతి, డైరెక్టర్ ఆఫ్ M/s. ప్రవాహ చిల్లీ ప్రైవేట్ లిమిటెడ్, డోర్ నెం.4-139, శ్రీవిన్ గ్రీన్స్, 13/16 కి॥మీ॥ మైలురాయి, రెడ్డిగూడెం, రాజుపాలెం మండలం, పల్నాడు జిల్లా, ఆంధ్రప్రదేశ్-522412. 4) శ్రీమతి తేళ్ల నళిని, డైరెక్టర్ ఆఫ్ M/s ప్రవాహ చిల్లీ ప్రైవేట్ లిమిటెడ్, డోర్ నెం.44, LILAC, L&T సెరీన్ కౌంటీ, ఉర్దూ విశ్వవిద్యాలయం దగ్గర, టెలికాం నగర్, గచ్చిబౌలి, హైదరాబాద్, తెలంగాణ-500032. హామీదారులు : 1) శ్రీ చింతపల్లి ప్రదీప్ చక్రవర్తి, డోర్ నెం.44, LILAC, L&T సెరీన్ కౌంటీ, ఉర్దూ యూనివర్సిటీ దగ్గర, టెలికాం నగర్, గచ్చిబౌలి, హైదరాబాద్, తెలంగాణ-500032. 2) శ్రీ విపిన్ ధౌండియాల్, డోర్ నెం. 4-139, శ్రీవిన్ గ్రీన్స్, 13/16 కి॥మీ॥ మైలురాయి, రెడ్డిగూడెం, రాజుపాలెం మండలం, పల్నాడు జిల్లా, ఆంధ్రప్రదేశ్-522412. 3) శ్రీమతి చింతపల్లి జయశ్రీ, డోర్ నెం. 4-139, శ్రీవిన్ గ్రీన్స్, 13/16 కి॥మీ॥ మైలురాయి, రెడ్డిగూడెం, రాజుపాలెం మండలం, పల్నాడు జిల్లా, ఆంధ్రప్రదేశ్-522412. 4) శ్రీ చింతపల్లి ప్రవీణ్ చక్రవర్తి, డోర్ నెం.26-1-72, చక్రవర్తి నిలయం, నగరంపాలెం, గుంటూరు, ఆంధ్రప్రదేశ్ (ప్రాతినిధ్యం వహిస్తున్న జిపిఎ హోల్డర్ శ్రీమతి చింతపల్లి జయశ్రీ). 5) శ్రీమతి చింతపల్లి ప్రణుతి, డోర్ నెం.4-139, శ్రీవిన్ గ్రీన్స్, 13/16 కి.మీ మైలురాయి, రెడ్డిగూడెం, రాజుపాలెం మండలం, పల్నాడు జిల్లా, ఆంధ్రప్రదేశ్-522412. 6) శ్రీమతి తేళ్ల నళిని, డోర్ నెం.44, LILAC, L&T సెరీన్ కౌంటీ, ఉర్దూ యూనివర్సిటీ దగ్గర, టెలికాం నగర్, గచ్చిబౌలి, హైదరాబాద్, తెలంగాణ-500032.

బకాయి మొత్తం: తేది 10.05.2025 నాటికి రూ.7,31,47,795.15 (అక్షరాల ఏడు కోట్ల ముప్పై ఒక్క లక్షల నలభై ఏడు వేల ఏడు వందల తొంభై ఐదు రూపాయల పదిహేను పైసలు మాత్రమే) తేది 11.05.2025 నుండి వర్తించని వడ్డీ మరియు ఇతర ఛార్జీలు, ఏవైనా ఉంటే, వాటితో సహా, రియలైజేషన్ వరకు.

స్వాధీనం యొక్క స్వభావము నిర్మాణాత్మకం / భౌతికం : నిర్మాణాత్మకంగా

స్థిరాస్తుల వివరములు

ఆస్తి నెం.1 : గుంటూరు జిల్లా, నరసరావుపేట రిజిస్ట్రేషన్ జిల్లా, పిడుగురాళ్ల సబ్ డిస్ట్రిక్ట్, రాజుపాలెం గ్రామపంచాయతీ లిమిట్స్, రాజుపాలెం, డి నెం.54/బి - ఎకరా 2.50 సెంట్లు, డి నెం:55/1 - ఎకరా 3.08 సెంట్లు, మొత్తం ఎకరా 5.58 సెంట్లలోని ఇందులో ఎకరా 5.05 సెంట్లలోని ఫ్యాక్టరీ భూమి మరియు భవనం 21.03.2006 తేదీ (డాక్యుమెంట్ నెం:1215/2006) తేదీ 12.10.2009 తేదీ (డాక్యుమెంట్ నెం:6861/2009) తేదీ 12.10.2009 తేదీ (డాక్యుమెంట్ నెం:6861/2009) ద్వారా ఆస్తి యజమానులు ఎకరా 1.50 సెంట్ల భూమిని విక్రయించినారు, అది ఇక్కడ మినహాయించబడింది మరియు ఎకరా 5.05 - ఎకరా 1.50 = ఎకరా 3.55 సెంట్లు వ్యవసాయేతర భూమి. హద్దులు : తూర్పు : పసపెడ కోటయ్య ఇతరులు యొక్క భూమి, దక్షిణం : రోడ్డు, గుంటూరు, హైదరాబాద్ హైవే, పడమర : రాయవరపూర్ బ్రహ్మయ్య ఇతరులు యొక్క భూమి, ఉత్తరం : రైల్వే భూమి. పై హద్దుల యందు విస్తీర్ణం 3.55 ఎకరాలులోని స్థలం.

రిజర్వు ధర: రూ.4,01,41,000/- ధరావత్తు సొమ్ము: రూ.40,14,100/- బిడ్ పెంపుదల మొత్తం : రూ.1,00,000/-

ఆస్తి నెం.2 : గుంటూరు జిల్లా, నరసరావుపేట రిజిస్ట్రేషన్ జిల్లా, పిడుగురాళ్ల సబ్ జిల్లా, రాజుపాలెం మండలం, రెడ్డిగూడెం గ్రామ డి నెం.23-1A1 నందు విస్తీర్ణం ఎకరా 12.64 లోని ఎకరా 1.06 సెంట్లులోని విస్తీర్ణం ఎకరా 0.50 సెంట్లు రిజిస్టర్డ్ గిఫ్ట్ డీడ్ తేది.18.11.2010 (డాక్యుమెంట్ నెం.10376/2010) వ్యవసాయేతర భూమి మరియు ఆర్‌సిసి భవనం కలదు. హద్దులు : తూర్పు : శ్రీవిన్ ఫుడ్ ప్రొడక్ట్స్ యొక్క స్థలం, దక్షిణం : రోడ్డు, గుంటూరు, హైదరాబాద్ హైవే, పడమర : శివరాత్రి కోటయ్య గారి స్థలం, ఉత్తరం : చింతపల్లి ప్రభాకర రావు గారి స్థలం.

రిజర్వు ధర: రూ.86,31,000/- ధరావత్తు సొమ్ము: రూ.8,63,100/- బిడ్ పెంపుదల మొత్తం : రూ.20,000/-

ఆస్తి నెం.3 : షెడ్యూల్ ఎ : గుంటూరు జిల్లా, పెదకాకాని మండలం యొక్క సబ్ రిజిస్ట్రార్ యొక్క పరిధి, నంబూరు గ్రామ పంచాయితీ, నంబూరు గ్రామం వద్ద ఆర్ ఎస్ నెం.214/1లోని ఎకరా 7-30 సెంట్లు, ఆర్ ఎస్ నెం.217లోని ఎకరా 2-68 సెంట్లు, ఆర్ ఎస్ నెం.216/2 లోని ఎకరా 9-34 సెంట్లు, ఆర్.ఎస్ నెం.213/A1 లోని ఎకరా 0-77 సెంట్లు మరియు ఆర్ ఎస్ నెం.213/బి1 లోని ఎకరా 1-02 సెంట్లు, మొత్తం విస్తీర్ణం ఎకరా 21-11 సెంట్లు లేదా 102172.4 చ॥గ॥ులలోని రెసిడెన్షియల్ స్థలం ఒకే ముక్కగా ఏర్పడిన రెసిడెన్షియల్ ప్లాట్. హద్దులు : ఉత్తరం : ఆస్తి కొంతవరకు మొదటి భాగం యొక్క పార్టీ నంబర్ 2 కి చెందినది, దక్షిణం : ఆస్తి కొంతవరకు మొదటి భాగంలోని పార్టీ నెం.2 కి చెందినది, కొంతవరకు జాతీయ రహదారికి చెందినది మరియు శ్రీ విశ్వరూప శ్రీనివాస క్షేత్ర ట్రస్ట్ కు చెందిన స్థలం, తూర్పు : శ్రీ విశ్వరూప శ్రీనివాస క్షేత్ర ట్రస్ట్‌కి చెందిన ఇతరుల భూమి, పడమర : కొంతవరకు కంతేరు రోడ్డు, కొంతవరకు ఇతరుల భూమి, కొంతవరకు మొదటి భాగం లోని పార్టీ నెం.2 కి చెందిన ఆస్తి.

షెడ్యూల్ బి : గుంటూరు జిల్లా, పెదకాకాని మండలం యొక్క సబ్ రిజిస్ట్రార్ యొక్క పరిధి, నంబూరు గ్రామ పంచాయితీ, నంబూరు గ్రామం వద్ద ఆర్ ఎస్ నెం.213/1 మరియు ఆర్ ఎస్ నెం.213/బి1, 214/1, 217 మరియు 216/2 నందు ఎకరా 21.11 సెంట్లులోని అవిభాజ్యమైన మరియు నిర్దిష్టపరచని వాటాతో ఉన్న విస్తీర్ణం 116-00 చ॥గ॥లు భూమి నందు టీక్ బ్లాక్, మొదటి అంతస్తులోని బిల్టప్ ఏరియా 1744 చ॥అ॥లుతో అపార్ట్‌మెంట్ యూనిట్ నెం.0116 మరియు పార్కింగ్ ఏరియా 134 చ॥అ॥లుతో పార్కింగ్ స్పేస్ నెం.MPTW STILT REGULAR No.1342 తో కలదు. హద్దులు : ఉత్తరం : యూనిట్ నెం.0115 తరువాత ఓపెన్ టు స్కై, దక్షిణం : యూనిట్ నెం.0117 తరువాత ఓపెన్ టు స్కై, తూర్పు : కారిడార్, పడమర : ఓపెన టు స్కై.

షెడ్యూల్ ఎ భూమి నందు విస్తీర్ణం 116.00 చ॥గ॥లులోని అవిభాజ్యమైన మరియు నిర్దిష్టపరచని ఉమ్మడి వాటాతో ఉన్న భూమితో పాటు షెడ్యూల్ బి లోని షెడ్యూల్ ఎ భూమితో చెప్పబడిన టీక్ బ్లాక్ 1వ అంతస్తులోని బిల్టప్ ఏరియా 1744 చ॥అ॥లుతో రెసిడెన్షియల్ అపార్ట్‌మెంట్ యూనిట్ నెం.0116 తో కలదు.

రిజర్వు ధర: రూ.50,78,000/- ధరావత్తు సొమ్ము: రూ.5,07,800/- బిడ్ పెంపుదల మొత్తం : రూ.20,000/-

ఆస్తి నెం.4 : గుంటూరు జిల్లా, గుంటూరు సబ్-జిల్లా, గుంటూరు మున్సిపల్ కార్పొరేషన్, గుంటూరు గ్రామం యొక్క డి నెం.457 వద్ద లే-అవుట్ ఆమోదిత ప్లాన్ వైడ్ నెం.35/55 ప్రకారం విభజించబడిన ప్లాట్ కొంత ఆస్తి నందు ప్లాట్ నెం.100 నందు విస్తీర్ణం 133 1/3 చ॥గ॥లు స్థలం నందు భూమి & భవనం కలదు. హద్దులు : తూర్పు: ప్లాట్ నెం.99 లోని ఆస్తి - 40'-00", దక్షిణం : 20 అ॥ల రోడ్డు - 30'-00", పడమర: ప్లాట్ నెం.101 లోని ఆస్తి - 40'-00", ఉత్తరం: ప్లాట్ నెం.89 లోని ఆస్తి - 30'-00". పై హద్దుల యందు విస్తీర్ణం 133 1/3 చ॥గ॥లు లోని స్థలం.

రిజర్వు ధర: రూ.47,99,000/- ధరావత్తు సొమ్ము: రూ.4,79,900/- బిడ్ పెంపుదల మొత్తం : రూ.20,000/-

అమ్మకం యొక్క సవివరమైన నియమ నిబంధనల కోసం సెక్యూర్డ్ క్రెడిటార్ యొక్క బ్యాంక్ వెబ్ సైట్: https://www.bankofbaroda.in/e-auction మరియు ఆన్ లైన్ ఆక్షన్ పోర్టల్ https://Baanknet.com లింకును చూడగలరు. ఆసక్తి గల బిడ్డర్లు అధీకృత అధికారి, టెలిఫోన్ నెం. : 08641-233599, మొబైల్ నెం.: 89775 13917 నందు సంప్రదించగలరు.

తేది : 13.02.2026, ప్రదేశం: సత్తెనపల్లి

సం/- అధీకృత అధికారి, బ్యాంక్ ఆఫ్ బరోడా

(c) eenadu

పోటీతత్వం అలవర్చుకోండి

జిల్లా విద్యాశాఖాధికారి డాక్టర్ షేక్ సలీంబాషా

'ఈనాడు- ఈటీవీ' ఆధ్వర్యంలో జిల్లాస్థాయి ప్రతిభాపాటవ పోటీల్లో విజేతలకు బహుమతుల ప్రదానం

నగరపాలక సంస్థ (గుంటూరు), ఏటి.అగ్రహారం, న్యూస్‌టుడే: ప్రతి విద్యార్థి భవిష్యత్తులో ఉన్నతంగా స్థిరపడేందుకు పోటీతత్వం అలవరచుకోవాలని.. విద్యార్థుల శ్రేయస్సును దృష్టిలో పెట్టుకుని వివిధ అంశాల్లో 'ఈనాడు-ఈటీవీ' పోటీలు నిర్వహించడం అభినందనీయమని జిల్లా విద్యాశాఖాధికారి డాక్టర్ షేక్ సలీంబాషా అన్నారు. శుక్రవారం జిల్లా పరిషత్తు ప్రాంగణంలోని శ్రీసత్యసాయి విద్యావిహార్ పాఠశాలలో 'ఈనాడు-ఈటీవీ' ఆధ్వర్యంలో జిల్లాస్థాయి ప్రతిభాపాటవ పోటీలు నిర్వహించారు. ఉమ్మడి గుంటూరు జిల్లావ్యాప్తంగా పాఠశాలలు, కళాశాలల నుంచి వచ్చిన విద్యార్థులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా డీఈవో సలీంబాషా మాట్లాడుతూ.. పోటీల్లో పాల్గొనడం వల్ల విద్యార్థుల్లో చిన్ననాటి నుంచే నేర్చుకోవాలన్న తపన పెరుగుతుందన్నారు. ఓటమి ఎదురైనప్పుడు నైపుణ్యం పెంచుకోగలుగుతారన్నారు. విద్యార్థులకు వ్యాసరచన, ఉపన్యాసం, చిత్రలేఖనం, క్విజ్ వంటి పోటీలు 'ఈనాడు-ఈటీవీ' ఆధ్వర్యంలో నిర్వహించడం అభినందనీయమన్నారు. శ్రీసత్యసాయి విద్యావిహార్ పాఠశాల కరస్పాండెంట్ పీఎల్ నరసింహారావు మాట్లాడుతూ.. విద్యార్థుల్లో విలువలు పెంపొందించేందుకు 'ఈనాడు-ఈటీవీ' ఆధ్వర్యంలో పోటీలు నిర్వహించడం సంతోషకరమన్నారు. 'ఈనాడు' గుంటూరు యూనిట్ ఇన్‌ఛార్జి వెంకటేశ్వర్లు మాట్లాడుతూ.. ఉమ్మడి జిల్లావ్యాప్తంగా 11 పట్టణాల్లో 120కిపైగా పాఠశాలలు, కళాశాలల్లో నాలుగు విభాగాల్లో నిర్వహించిన పోటీల్లో విజేతలు జిల్లాస్థాయి పోటీలకు వచ్చారని తెలిపారు. ☛ ఉమ్మడి జిల్లాలో ప్రాంతీయస్థాయిలో పాఠశాలల నుంచి 1,003 మంది, కళాశాలల స్థాయిలో వెయ్యిమంది పోటీల్లో పాల్గొన్నారు. ☛ జిల్లాస్థాయి పోటీల్లో విజేతలకు డీఈవో సలీం బాషా చేతుల మీదుగా బహుమతులు, ప్రశంసాపత్రాలు అందజేశారు. సభకు ప్రిన్సిపల్ పీవీ సీతామహాలక్ష్మి అధ్యక్షత వహించారు. కార్యక్రమంలో ఉర్దూ డీఐ షేక్ ఎండీ ఖాసిం పాల్గొన్నారు. న్యాయ నిర్ణేతలుగా ఉపాధ్యాయులు రవి, మంగారావు వ్యవహరించారు.

పాఠశాలల జిల్లా స్థాయి పోటీల్లో బహుమతులు సాధించిన భానుశరణ్య, లోహిత్‌కుమార్, ఆయేషా (వ్యాసరచన), లిఖితశ్రీ, వర్షిత, జావెద్ (చిత్రలేఖనం), ఆయేషా, సుహర్ష, ఖాజాబంజామీ (ఉపన్యాసం), నిఖిలేష్, యోగాశ్రీహర్ష, వేదరిత్విక్ (క్విజ్)

కళాశాలల జిల్లా స్థాయి పోటీల్లో బహుమతులు సాధించిన మస్తానీ, విఘ్నేశ్వరి, జాహ్నవి (వ్యాసరచన), విశ్వర్య, విజయ, యశ్వంతి (చిత్రలేఖనం), హెమిమా, జబీరా, అవినాష్‌కుమార్ (ఉపన్యాసం), దేవిక, కార్తికేయ, జ్యోతి (క్విజ్)

పోటీల్లో ప్రథమ, ద్వితీయ, తృతీయ స్థానాల్లో నిలిచిన విజేతలు...

వ్యాస రచన : పాఠశాల స్థాయిలో: టి.భానుశరణ్య 9వ తరగతి (జడ్పీ బాలికోన్నత పాఠశాల, మాచర్ల), ఎస్‌డీ ఆయేషా 8వ తరగతి(నెహ్రూ నికేతన్, తెనాలి), ఎం.లోహిత్ కుమార్ 10వ తరగతి(డాక్టర్ కేఎల్‌పీ పబ్లిక్ స్కూల్, గుంటూరు)

కళాశాల స్థాయిలో: షేక్ మస్తానీ ద్వితీయ ఇంటర్ (శ్రీచైతన్య జూనియర్ కాలేజీ, నరసరావుపేట), వై.విఘ్నేశ్వరి ప్రథమ ఇంటర్ (ప్రభుత్వ జూనియర్ కాలేజీ, గుంటూరు), ఎస్.జాహ్నవి ప్రథమ ఇంటర్ (శ్రీచైతన్య జూనియర్ కాలేజీ, నరసరావుపేట)

చిత్రలేఖనం : పాఠశాల స్థాయిలో: జె.లిఖితశ్రీ, 8వ తరగతి (అమరావతి పబ్లిక్ స్కూల్, సత్తెనపల్లి), డి.వర్షిత 8వ తరగతి (జడ్పీ హైస్కూల్, మాచర్ల), షేక్ జావెద్ 9వ తరగతి (సన్‌షైన్ హైస్కూల్, నరసరావుపేట)

కళాశాల స్థాయిలో: బి.విశ్వర్య ప్రథమ ఇంటర్ (తిరుమల ఆర్కిడ్ కాలేజీ, వినుకొండ), ఎస్.విజయ, ప్రథమ ఇంటర్ (ప్రభుత్వ జూనియర్ కళాశాల, గుంటూరు), ఎస్.యశ్వంతి ద్వితీయ ఇంటర్ (భాష్యం జూనియర్ కాలేజీ, నరసరావుపేట)

ఉపన్యాసం: పాఠశాల స్థాయిలో: షేక్ ఆయేషా, 8వ తరగతి(బెటల్ హైస్కూల్, బాపట్ల), షేక్ ఖాజాబంజామీ 8వ తరగతి (శ్రీసత్యసాయి విద్యావిహార్, గుంటూరు), కె.సుహర్ష 9వ తరగతి (హరిత బాల వైదిక్, తెనాలి)

కళాశాల స్థాయిలో: యు.హెమిమా ప్రథమ ఇంటర్ (తిరుమల ఆర్కిడ్ కాలేజీ, వినుకొండ), జి.అవినాష్‌కుమార్ ప్రథమ ఇంటర్ (శ్రీచైతన్య జూనియర్ కాలేజీ, నరసరావుపేట), పి.జబీరా ద్వితీయ ఇంటర్ (వల్లభ జూనియర్ కాలేజీ, మాచర్ల)

క్విజ్ : పాఠశాల స్థాయిలో: ఎస్.నిఖిలేష్‌చౌదరి, 9వ తరగతి (విజ్ఞానభారతి స్కూల్, చీరాల), వై.శ్రీహర్ష 9వ తరగతి (రెయిన్ బో స్కూల్, మాచర్ల), వి.వేదరిత్విక్ 7వ తరగతి (హోలీఫ్యామిలీ స్కూల్, సత్తెనపల్లి)

కళాశాల స్థాయిలో: కోట దేవిక ద్వితీయ ఇంటర్ (శ్రీచైతన్య జూనియర్ కాలేజీ, నరసరావుపేట), ఎం.జ్యోతి ద్వితీయ ఇంటర్ (ప్రభుత్వ జూనియర్ కాలేజీ, గుంటూరు), ఎ.కార్తికేయ సాయి రాజ, ప్రథమ ఇంటర్ (వివేక జూనియర్ కాలేజీ, తెనాలి)

పెళ్లి సంబంధాల కోసం చూస్తున్నారా
అన్ని కులాల కన్వర్టెడ్ క్రిస్టియన్ వధూవరులకు సువర్ణావకాశం
నేడు, రేపు అన్ని కులాల కన్వర్టెడ్ క్రిస్టియన్ వధూవరులకు ఈనాడు పెళ్లిపందిరి ఉచిత ప్రొఫైల్ రిజిస్ట్రేషన్ కార్యక్రమం

తెలుగింటి వివాహ పరిచయాలకు ఆత్మీయ వేదిక అయిన ఈనాడు పెళ్లిపందిరి, అన్ని కులాల కన్వర్టెడ్ క్రిస్టియన్ అవివాహిత వధూవరులకు ఉచిత ప్రొఫైల్ రిజిస్ట్రేషన్ కార్యక్రమం నిర్వహిస్తోంది. గుంటూరు ఈనాడు కార్యాలయంలో (9వ లైను, పోలీసుస్టేషన్ ఎదురుగా, అరండల్‌పేట) ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. వివాహం కోసం ఎదురుచూస్తున్న వారు, సంబంధిత కుటుంబీకులు నేడు, రేపు (14 & 15 ఫిబ్రవరి 2026) ఉదయం 9 గం. నుంచి సాయంత్రం 5.30 గం. వరకు ఈ కార్యక్రమంలో పాల్గొని తమ ప్రొఫైల్‌ను ఉచితంగా రిజిస్టర్ చేసుకోవచ్చు. ★ ఉచిత ప్రొఫైల్ రిజిస్ట్రేషన్ ఫోన్ యాప్ ద్వారా కూడా చేసుకోవచ్చు. రిజిస్ట్రేషన్ చేయదలచిన వధూవరులు బయోడేటా, ఫొటోలు క్రింద తెలిపిన ఫోన్ నెంబర్లను సంప్రదించి వాట్సాప్ ద్వారా పంపవచ్చు.

మరిన్ని వివరాలకు
92475 20500 & 95501 28306
ఫోన్ నెంబర్లను సంప్రదించవచ్చు.

పకడ్బందీగా ఇంటర్ పరీక్షలు నిర్వహించాలి

సమీక్ష చేస్తున్న కలెక్టర్ కృతికాశుక్లా

నరసరావుపేట అర్బన్, న్యూస్‌టుడే: జిల్లాలో ఇంటర్మీడియట్ పరీక్షలు పకడ్బందీగా నిర్వహించాలని కలెక్టర్ కృతికా శుక్లా ఆదేశించారు. ఇంటర్మీడియట్ పరీక్షల సన్నద్ధతపై శుక్రవారం కలెక్టరేట్‌లో సమీక్ష నిర్వహించారు. ఈసందర్భంగా ప్రాక్టికల్ పరీక్షల్లో ప్రభుత్వ కళాశాల విద్యార్థులు సాధించిన ఫలితాలపై ఆరా తీశారు. ఈనెల 23 నుంచి ప్రారంభం కానున్న పరీక్షల నిర్వహణపై అధికారులకు దిశానిర్దేశం చేశారు. బోర్డు అధికారిక వెబ్‌సైట్ నుంచి హాల్‌టిక్కెట్లు పొందాలని విద్యార్థులు, తల్లిదండ్రులకు సూచించారు. మన మిత్ర యాప్ ద్వారా 9552300009 నంబరుకు సందేశం పంపి ప్రవేశపత్రాలు పొందవచ్చని తెలిపారు. ఏ కళాశాల అయినా ఫీజులు చెల్లించలేదని హాల్‌టిక్కెట్లు ఆపినా, విద్యార్థులను ఇబ్బందులకు గురి చేసినా కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించారు. సమావేశంలో ఇంటర్మీడియట్ అధికారి నీలావతీదేవి, డీఈవో పీవీజే రామారావు పాల్గొన్నారు.

రైతులకు పరిహారం జమ చేయండి

నరసరావుపేట అర్బన్, న్యూస్‌టుడే: జాతీయ రహదారి 167ఏ నిర్మాణానికి భూములు ఇచ్చిన రైతులకు పరిహారం చెల్లించేందుకు చర్యలు తీసుకోవాలని కలెక్టర్ కృతికాశుక్లా శుక్రవారం ఆదేశించారు. విప్పర్ల, మాచవరం, పురుషోత్తమపట్నం, కావూరు రైతులకు పరిహారం చెల్లించాలన్నారు. నరసరావుపేట మండలం రావిపాడు, కేశనుపల్లి రైతుల పరిహారం అంశాన్ని ఈనెల 20 లోగా కొలిక్కి తేవాలన్నారు. సంయుక్త కలెక్టర్ సంజనా సింహా, జాతీయ రహదారి ఈఈ శ్రీనివాస్, తహసీల్దార్ వేణుగోపాల్ తదితరులు ఉన్నారు.

వడ్డవల్లి ప్రభ @ 114

సత్తెనపల్లి, న్యూస్‌టుడే: 114వ ఏడాది కోటయ్య సన్నిధికి తరలేందుకు పట్టణంలోని వడ్డవల్లి ప్రభ సిద్ధమైంది. మహాశివరాత్రికి కోటప్పకొండకు పట్టణంలోని వడ్డవల్లి నుంచి రెండు భారీ విద్యుత్తు ప్రభలు తరలి వెళ్లడం ఆనవాయితీగా వస్తోంది. శుక్రవారం పోలేరమ్మతల్లి దేవాలయం వద్ద నిర్వాహకులు రెండు ప్రభలను నిలబెట్టారు. ప్రభలు స్థానికులను విశేషంగా ఆకట్టుకున్నాయి.

కోటయ్య సన్నిధికి తరలించేందుకు ఏర్పాట్లు

శివరాత్రికి ఏలేశ్వరం గట్టుకు ప్రత్యేక లాంచీలు

విజయపురిసౌత్, న్యూస్‌టుడే: ఏపీ పర్యటక శాఖ ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు ఈ నెల 15న మహాశివరాత్రి పురస్కరించుకుని ఆనుపు నుంచి ఏలేశ్వర స్వామి మల్లయ్య గట్టుకు ప్రత్యేక లాంచీలను భక్తుల సౌకర్యార్థం ఏర్పాటు చేయనున్నట్లు స్థానిక లాంచీ స్టేషన్ యూనిట్ మేనేజరు మస్తాన్‌యాదవ్ శుక్రవారం తెలిపారు. ఆయన మాట్లాడుతూ ప్రతి సంవత్సరం లాగే ఈఏడాది కూడా ఏర్పాటు చేశామన్నారు. టికెట్ ధర పెద్దలకు రూ.200, పిల్లలకు రూ.150గా నిర్ణయించామన్నారు. ఈ లాంచీలు ఉదయం 7 గంటల నుంచి మధ్యాహ్నం 3.30 గంటల వరకు నడుపనున్నట్లు తెలిపారు.

మేనేజరు మస్తాన్‌యాదవ్

దివ్యాంగుల్లో ఆత్మస్థైర్యం పెంపొందించాలి

నరసరావుపేట వ్యవసాయం, న్యూస్‌టుడే: దివ్యాంగులు, ప్రత్యేక అవసరాలు గల పిల్లల్లో న్యూనత భావాన్ని తగ్గించి వారిలో ఆత్మస్థైర్యం పెంపొందించేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని జిల్లా విద్యాశాఖ అధికారి పీవీజే రామారావు కోరారు. స్థానిక ఎస్‌ఎస్‌ఎన్ కళాశాలలో పాఠశాల విద్యాశాఖ-సమగ్రశిక్షా ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ప్రత్యేక అవసరాలు గల విద్యార్థిని విద్యార్థుల ఆర్ట్ అండ్ కల్చరల్ విభాగాల్లో పోటీలు శుక్రవారం ముగిశాయి. జిల్లా స్థాయిలో నిర్వహించిన పాటలు, మిమిక్రీ, క్లేఆర్ట్, ఏకపాత్రాభినయం తదితర పోటీల్లో సుమారు 300 మంది ప్రత్యేక అవసరాలు గల విద్యార్థినీ విద్యార్థులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా డీఈవో మాట్లాడుతూ ప్రత్యేక అవసరాలు గల చిన్నారుల్లో గల ప్రతిభను వెలికి తీయటానికి ఇలాంటి కార్యక్రమాలు ఎంతో దోహదపడతాయన్నారు. వివిధ విభాగాల్లో విజేతలకు ప్రశంసపత్రాలు, బహుమతులు అందజేశారు. కార్యక్రమంలో సహిత విద్య జిల్లా సమన్వయకర్త సెల్వరాజ్, వివిధ మండలాల సహితవిద్య ఉపాధ్యాయులు పాల్గొన్నారు.

విజేతలకు బహుమతులు అందిస్తున్న డీఈవో రామారావు తదితరులు

దేవదాయ ధర్మాదాయ శాఖ
శ్రీ వేణుగోపాలస్వామి వారి దేవస్థానం
చల్లగుండ్లపాడు గ్రామం, గురజాల మండలం, పల్నాడు జిల్లా.
e-Procurement Tender
పై దేవస్థానం పునః నిర్మాణం మరియు ధ్వజమ ఏర్పాటుకు టెండరు ప్రకటన జారీ చేయటం జరిగినది. మిగిలిన వివరాల కొరకు https://tender.apeprocurement.gov.in చూడగలరు.
ఇట్లు
కార్యనిర్వహణాధికారి

శివలింగాకారంలో ఒదిగి.. భక్తిభావం చాటి..

వినుకొండ పట్టణంలో గీతాంజలి పాఠశాల విద్యార్థులు శుక్రవారం శివలింగాకారంలో ఒదిగి భక్తిభావం చాటుకున్నారు. శివరాత్రి పర్వదినం సందర్భంగా పాఠశాల ప్రాంగణంలో త్రిశూలం, శివలింగాకారంలో కూర్చుని చూపరులను ఆకట్టుకున్నారు. పాఠశాల ప్రిన్సిపల్ తేళ్ల క్రిష్ణవేణి, కరస్పాండెంట్ వైవల్ కిషోర్ విద్యార్థులను అభినందించారు.

- న్యూస్‌టుడే, వినుకొండ

పల్లెల్లో ప్రభల కాంతులు

నేడు కోటప్పకొండకు పయనం

చిలకలూరిపేట గ్రామీణ, న్యూస్‌టుడే

కోటయ్య సన్నిధి పులకించేలా ప్రభలు కోటప్పకొండకు బయల్దేరేందుకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. చిలకలూరిపేట ప్రాంతంలో వందల ఏళ్ల నుంచి ప్రభలు నిర్మించి కొండకు తరలిస్తున్న కావూరు, పురుషోత్తమపట్నం, అప్పాపురం, అమీన్‌సాహెబ్‌పాలెం, కమ్మవారిపాలెం, కోమటినేనివారిపాలెం, గంగన్నపాలెం, మద్దిరాల, యడవల్లి, బొప్పూడి, గణపవరం గ్రామాల నుంచి ప్రభలు శనివారం కోటప్పకొండకు బయల్దేరేందుకు సిద్ధమయ్యాయి. దానికి ముందు గ్రామాల్లో నిర్వహించే ప్రభల పండగ శుక్రవారం రాత్రి కనులపండువగా జరిగింది. ఎక్కడ చూసినా గ్రామాల్లో సందడి వాతావరణం నెలకొంది. తమ ఊరిలో ప్రభల వైభవం చూసేందుకు విద్య, ఉపాధి నిమిత్తం దేశ విదేశాల్లో ఉంటున్న యువత, సాఫ్ట్‌వేర్ ఇంజినీర్లు తరలిరావడంతో ఉత్సాహం ఉరకలేసింది. నెలరోజుల పాటు ఎంతో కష్టపడి వ్యయప్రయాసలకోర్చి ఠీవిగా నిలబెట్టిన ప్రభలు ప్రజల మనసుల్లో ఉద్వేగాన్ని నింపాయి. మా పెద్దలు మాకు ఇచ్చిన ధైర్యం ఈ ప్రభలేనని ఇతర దేశాలు, రాష్ట్రాల నుంచి గ్రామాలకు చేరుకున్న యువత ఆనందంగా చెబుతున్నారు. అవి వారి మాటల్లోనే..

బొప్పూడిలో ప్రభ పండగ

ఎన్ని కష్టాలొచ్చినా కొనసాగిస్తాం

ఎన్ని కష్టాలు వచ్చినా గ్రామాల నుంచి కోటప్పకొండకు ప్రభలను తరలించడం కొనసాగిస్తాం. మా పెద్దలు మాకిచ్చిన ధైర్యం ప్రభలే. ఎంత ఖర్చయినా భరించి మా ప్రాంత వారసత్వాన్ని కొనసాగిస్తాం. తీరిక లేని పనులు ఉన్నా అన్నీ పక్కనబెట్టి మూడ్రోజులు స్వగ్రామం కావూరులో ఉండేందుకు హైదరాబాద్ నుంచి వచ్చానని సాఫ్ట్‌వేర్ ఇంజినీరు **యర్రమాసు నవీన్** తెలిపారు.

ఖండాంతరాలు దాటి వచ్చాం

లండన్‌లో బ్రిటిష్ టెలికాంలో 2008 నుంచి సీనియర్ మేనేజర్‌గా పనిచేస్తున్నాను. ఏడాదంతా కుటుంబం కోసం కష్టపడి పనిచేస్తాం. మహాశివరాత్రి వచ్చిందంటే ఊరి ప్రభ చూడాలనే ఆత్రుత ఉంటుంది. కోటయ్య మొక్కు తీర్చుకునేందుకు ఖండాంతరాలు దాటి గ్రామానికి చేరుకుంటాం. 16 సంవత్సరాలుగా ఈ ఆనవాయితీ కొనసాగుతూనే ఉంది. గ్రామంలో ప్రభ వైభవాన్ని మాటల్లో చెప్పలేమని లండన్ నుంచి వచ్చిన **కందుల వెంకట ప్రసాద్** తెలిపారు.

ఏడేళ్ల తర్వాత అదృష్టం దక్కింది

ఉద్యోగరీత్యా ఏడు సంవత్సరాలు క్రితం లండన్‌లో లీడ్స్ నగరానికి వెళ్లాను. క్వాంటమ్ ఎనలిస్ట్‌గా అక్కడ విధులు నిర్వహిస్తున్నాను. మూడ్రోజుల నుంచి ఊరందరితో కలిసి ప్రభ పనుల్లో పాల్గొనడం ఎక్కడలేని ఉత్సాహాన్ని ఇచ్చింది. ప్రభను లేపడం, పంబతాళ్లు పట్టుకుని కోటప్పకొండకు తరలించడం జీవితంలో మరిచిపోలేని అనుభూతి మిగిల్చిందని **వై.రవీంద్ర** తెలిపారు.

BUSINESS SERVICES

బంగారం బ్యాంకులలో / ఏ ఇతర ప్రైవేటు సంస్థలలో తాకట్టులో ఉన్నవి విడిపించి ఈ రోజు మార్కెట్ ధర ప్రకారం కొనబడును. (స్పాట్‌క్యాష్). Ph.81422 92071.

HEALTH & CARE

మద్యపానం మానేయడం ఎలా? బరువు పెరుగుటకు, జాయింట్ పెయిన్స్‌కు. గుంటూరు:- మాధవి గ్రాండ్ లాడ్జి, ఆర్.టి.సి. బస్టాండ్ ఎదురుగా, ప్రతీ నెల 1, 15 తేదీల్లో మందులు.

REAL ESTATE

GENERAL

గుంటూరుసిటీ MG ఇన్నర్ రింగ్‌రోడ్డు ఫేజ్-1, ఫేజ్-2, ఫేజ్-3 & జనచైతన్య ప్లాట్స్, గోరంట్ల, లాం నందు ఇళ్ళు, ఇళ్ళ స్థలాలు అమ్మాలన్నా, కొనాలన్నా 89780 56257.

FLAT FOR SALE

VIDYANAGAR

విష్ణునగర్ శివలైను శ్రీశ్రీనివాసం 3 B/R 2300 sft. శ్రీహరివాసం E-1250 w-1225ఫుల్ ఫినిష్డ్ రెడీటు ఆక్యుపై 97041 39333, 98557 00115

HOUSE FOR SALE

YETUKURU ROAD

గుంటూరు, సంగడిగుంట, లాంచెస్టర్‌రోడ్డు 160 చ||గ|| నార్త్ వెస్ట్ కార్నర్, గ్రౌండ్ 2 పోర్షన్స్,1st &2nd ఫస్ట్ డూప్లెక్స్ ఇల్లు అమ్మకానికి కలదు. 9866026326.

Book your 5 lines Classified Colour Rs.770/-
3Ads Package Rs.1945/-
5 lines Classified B/W Rs.650/-
3Ads Package Rs.1625/-
ప్రకటనపై 5% జి.ఎస్.టి. అదనం

GENERAL

House For Sale చీరాల కొత్తపేట RTC కాలనీలో 9 సెంట్ల విస్తీర్ణములో 2 అంతస్థుల డాబా ఇల్లు సౌత్ (ఈస్ట్ రోడ్) అమ్మకానికి కలదు. ✆ 9177644898, 7093321399.

PLOT FOR SALE

MANGALAGIRI

అమ్మకానికి ప్లాట్లు- మారుతీ నగర్, నవలూరు, మంగళగిరి. 432 చ.గ.లు. క్లియర్ టైటిల్. సంప్రదించండి: 99638 89783, 70328 06709.

GENERAL

గుంటూరు సిటీ 1500 చ||గ|| E/F ప్లాట్ సేల్. గోరంట్ల, అదితి యెల్లోరా ప్రక్కన, శిల్పారామం, అమరావతి రోడ్డుకు 1km, గ. Rs.16000. ✆87908 94569.

గుంటూరులో వెంచర్, RTO ఆఫీస్ నుండి 6 కి.మీ., 40 అ||రోడ్ ఆనుకొని దామరపల్లిలో థారు రోడ్లు, డ్రైనేజ్, ప్రహరీ. చ||గ|| రూ. 11000/-. స్వా.రి. 8317528192.

COMMERCIAL SPACE FOR SALE

GENERAL

AP NTR జిల్లా పెనుగంచిప్రోలు 6 ఎ|| మామిడి తోటతో మంచి ఆదాయం కలిగిన కళ్యాణ మండపాలు -2 (A/C, Non A/C) అన్నివసతులతో 12.5 Cr కే అమ్మకం. ✆ 77997 95599

SHOP FOR SALE

GENERAL

243 sq.ft shop in upcoming biggest mall in guntur for sale with immediate 25000/- Rent. Call: 9573454266

LEASE

GENERAL

తెలంగాణ, ఖమ్మంలో 3021 చ॥గ॥లు ట్విన్ థియేటర్/ కమర్షియల్ లీజుకు సం॥ 9848531544. bit.ly/4rMldEv

EENADU eClassifieds

TO LET

IJM రెయిన్‌ట్రీపార్క్‌లో 5B/R లగ్జరీ ట్రిప్లెక్స్ విల్లా అద్దెకు. విశాలమైన లేఔట్, ప్రైవేట్ టెర్రస్ 24x7 భద్రత, NH5,నంబూరుVJA-GNT హైవే. 77024 75525

COMMERCIAL

ది ఇండియన్ ఛాంబర్ of కామర్స్ బిల్డింగ్ జిన్నాటవర్ సెంటర్‌లో 1st ఫ్లోర్ 350 S.Ft. & 2nd ఫ్లోర్ 700S.Ft. గల గది అద్దెకు. ✆8332002248.

JOBS

Mirchi Godown Supervisor. Must have Mirchi related Experience & Bike. Call: 9032431999.

We are Hiring - USA Counselor (or) Telecaller only Ladies, Any Graduation. Contact: 77807 81382. Lakshmipuram, Guntur.

Lakshmi Spares Corporation Vijayawada. Authorised Dealer for Atlas Copco Air Compressors. Wanted: Service Engineers, Qul: B.Tech / Diploma, Location: Krishna,Guntur & Prakasam Districts. Note: Complete Field Work. Please send your Resumes to Mail Id: hr.lakshmispares@gmail.com ✆ 9032574443

అశోక్ లేలాండ్ వెహికల్స్ కోసం 3 డ్రైవర్లు కావలెను. 3 సం|| అనుభవం ఉండాలి. వివరాలకు సంప్ర: 74166 89935.

గుంటూరులోని రియల్‌బూమ్ రియల్‌ఎస్టేట్ సర్వీసెస్ నందు పని చేయుటకు కంప్యూటర్ ఆపరేటర్స్ (50), టెలీకాలర్స్ (10), DDOలు (10) కావలెను. ✆ 78010 32689.

ప్రముఖ L.G. సర్వీస్ సెంటర్, ఏ.టి.అగ్రహారం నందు పని చేయుటకు కంప్యూటర్ ఆపరేటర్ & టెలికాలర్స్ కావలెను. ✆ 97013 63586, 93812 32909.

గుంటూరులోని ప్రముఖ రియల్ ఎస్టేట్స్ సంస్థ నందు పనిచేయుటకు లేడీ టెలీ కాలర్స్, PRO's మరియు అనుభవం కలిగిన మార్కెటింగ్ సిబ్బంది వెంటనే కావలెను. 9347309332.

త్రివేణి హోంకేర్‌లో వృద్ధులను/ పేషెంట్స్‌ని చూసుకొనుటకు వర్కర్స్/ నర్సులు కావలెను. ఫ్రీ వసతి, భోజనం.జీ:18K to 20K. ✆96404 00073, 98485 71888.

గుంటూరులోని ప్రముఖ సంస్థ వారికి అకౌంటెంట్స్-2, మార్కెటింగ్ (M/F) లీడర్స్-50 కావలెను. హౌస్ వైఫ్స్, ఫ్రెషర్స్‌కి ప్రాధాన్యత. సంప్ర: 89776 24599.

గుంటూరు మాస్టర్ మైండ్స్ కాలేజి నందు వార్డెన్స్ మరియు హాస్టల్ ఇన్‌ఛార్జ్‌స్‌గా పనిచేయుటకు పురుషులు కావలెను. జీతము 12000/-నుండి 15000/- వరకు ఇవ్వబడును (నాన్‌లోకల్ వారికి ఉచిత భోజనము, వసతి కల్పించబడును). విద్యార్హతలు: ఇంటర్ నుండి డిగ్రీ వరకు, వయస్సు:22 సం||రాలు నుండి 40 సం||రాలు ఉండవలెను. వివరాలకు సంప్ర| 92487 33371.

ప్రముఖ కలెక్షన్ ఏజెన్సీలో పనిచేయుటకు కంప్యూటర్ ఆపరేటర్ మరియు టెలికాలర్స్ అనుభవంగలవారు కావలెను. జీతం:15k to 20k, కలెక్షన్ ఎగ్జిక్యూటివ్స్ కావలెను. DRA సర్టిఫికెట్ ఉన్నవారికి ప్రాధాన్యత కలదు. జీతం: 20k సంప్రదించగలరు ఫోన్ నెంబర్స్: 89190 80894, 83091 32382.

గుంటూరు లక్ష్మీపురంలోని ప్రముఖ దంత వైద్యశాలలో పనిచేయుటకు రిసెప్షనిస్ట్, క్లీనింగ్‌స్టాఫ్. జీతం: 12 నుంచి 15000, వయస్సు: 30సం|| లోపు. గుంటూరు టూ టౌన్‌వారు కావలెను. 85008 08778.

Marvin Lifts Pvt.Ltdలో పనిచేయుటకు హెల్పర్స్ Q: ITI, జీ:15K to 20K. అకౌంటెంట్, సేల్స్ ఎగ్జిక్యూటివ్ Q: డిగ్రీ. జీ: 22K to25K కావలెను. ✆ 98859 14999

గుంటూరు మాస్టర్ మైండ్స్ కాలేజినందు క్లాసు ఇన్‌ఛార్జ్‌స్ మరియు క్యాంపస్ ఇన్‌ఛార్జ్‌స్‌గా పనిచేయుటకు పురుషులు కావలెను. జీతము: 14,000/- నుండి 23,000/- వరకు ఇవ్వబడును. అర్హతలు: ఇంటర్ నుండి పి.జి.వరకు. వయస్సు: 22 సం|| నుండి 45 సంవత్సరాలు వరకు ఉండవలెను. గుంటూరు లోకల్ వ్యక్తి అయ్యి ఉండాలి. వివరములకు సంప్ర: 9248445628.

గుంటూరు, ఆటోనగర్‌లో H.P. పెట్రోల్ బంక్‌లో పనిచేయుటకు మేనేజర్, పంపు బాయ్స్/ గర్ల్స్ కావలెను. పార్ట్ టైమ్/ ఫుల్ టైమ్. 7799689889, 8074546302.

NARAYANA ENGINEERING COLLEGES
(AUTONOMOUS) : NELLORE | GUDUR
we are HIRING
Applications are invited from eligible candidates for the position of ASSISTANT PROFESSOR, PLACEMENT TRAINER in the following disciplines. Interested candidates may e-mail their resumes.
TRAINING & PLACEMENT
CORPORATE RELATIONS EXTERNAL
APTITUDE | REASONING | VERBAL
SOFT SKILLS
ENGLISH LANGUAGE LAB TRAINER
TECHNICAL TRAINER (C | JAVA | PYTHON DATA STRUCTURES | AI TOOLS | FULL STACK DATA BASE | AWS | BI TOOLS DIGITAL MARKETING TOOLS).
ENGINEERING
CSE (AIML, DATA SCIENCE) | ECE | CIVIL
MECHANICAL | MATHS | ENGLISH
CHEMISTRY | PHYSICS
GENERAL INFORMATION
• Qualifications and experience must be as per AICTE norms.
• Salary is not a constraint for deserving candidates.
• Industrial experience will be considered as an added advantage.
For Enquiries Contact - HR : 87903 50096
Mail your resume to: careers.nec@narayanagroup.com

గమనిక
క్లాసిఫైడ్ ప్రకటనలకు ప్రతిస్పందించే ముందు తగిన రీతిలో క్షుణ్ణంగా విచారించుకోవలసిందిగా పాఠకులకు సూచించడమైనది. ప్రకటనదారు చెబుతున్న లేదా చేసుకుంటున్న క్లెయిములతో ఈ వార్తాపత్రికకు ఏవిధమైన సంబంధం లేదు. ప్రకటనదారులు సరుకుల అమ్మకం లేదా అందించిన సేవల విషయంలో తప్ప, ప్రకటనల ద్వారా ప్రజల నుండి ఎట్టి డబ్బును వసూలు చేయరాదు. డబ్బును వసూలుచేసే ప్రకటనకర్తను బ్లాక్- లిస్టులో ఉంచే మరియు/ లేదా అతనిపై చట్టపరమైన చర్య తీసుకునే హక్కు యాజమాన్యానికి కలదు.

తక్కువ బడ్జెట్‌లో మీ అవసరాలు తీర్చే ఏకైక మార్గం..
ఈనాడులో ప్రకటన ఇవ్వటం
పూర్తి వివరాలకు సంప్రదించండి:
8008510541

ఈనాడు, నరసరావుపేట, న్యూస్‌టుడే, నరస

తిరునాళ్లకు వచ్చే వాహనాలకు 11 చోట్ల పార్కింగ్ ఏర్పాటు

ఈనాడు, నరసరావుపేట, న్యూస్‌టుడే, నరసరావుపేట, సెంట్రల్: కోటప్పకొండ తిరునాళ్లలో ట్రాఫిక్‌జాం కాకుండా పోలీసులు పకడ్బందీ చర్యలు తీసుకుంటున్నారు. ఘాట్ రోడ్డులో కార్లు, ద్విచక్ర వాహనాల రాకపోకలను నిషేధించారు. అందరూ బస్సుల్లోనే కొండపైకి చేరుకోవాలని ఆదేశాలు జారీ చేశారు. ఎక్కడికక్కడ చెక్ పోస్టులు ఏర్పాటుచేసి భారీస్థాయిలో బందోబస్తు ఏర్పాటుచేస్తున్నారు. సాధారణ ప్రజలు, వీఐపీల బస్సులు.. వీఐపీ వాహనాలు, బైకులు నిలిపేందుకు వేర్వేరుచోట్ల మొత్తం 11 పార్కింగ్ ప్రదేశాలు సిద్ధం చేశారు.

వాహనాల పార్కింగ్ కోసం ఘాట్‌రోడ్డు సమీపంలో చదును చేసిన స్థలం

నరసరావుపేట, వినుకొండ నుంచి వచ్చేవారు..

☛ నరసరావుపేట నుంచి ద్విచక్ర వాహనాలు, కార్లు, బస్సులు యలమంద మీదుగా వెళ్లకూడదు. ఈ మార్గంలో ప్రభలు వెళ్తాయి. ఉప్పలపాడు, పెట్లూరివారి పాలెం మీదుగా కోటప్పకొండ చేరుకోవాలి. వినుకొండ నుంచి వచ్చే ద్విచక్ర వాహనాలు, కార్లు పెట్లూరివారిపాలెం మీదుగా కొండ ఘాట్‌రోడ్డు పక్కన ఉన్న పార్కింగ్‌లో నిలుపుదల చేయాలి. అచ్చమ్మపాలెం దాటిన తర్వాత కుడి వైపు ఏర్పాటు చేసిన ప్రదేశంలో వాహనాలు నిలపాల్సి ఉంటుంది. వీరంతా దర్శనం పూర్తయిన తర్వాత తిరుగుపయనంలో కొండకావూరు, పమిడిమర్రు, జేఎన్‌టీయూ మీదుగా అటు వినుకొండ, ఇటు నరసరావుపేట వెళ్లాలి.

☛ యలమంద, గురవాయపాలెం, గోనెపూడి, చింతలపాలెం నుంచి వచ్చే వాహనాలు స్నానాల ఘాట్ వద్ద ఐరన్‌బ్రిడ్జి మీదుగా వెళ్లి యాదవుల సత్రం వద్ద పార్కింగ్ ప్రదేశంలో నిలపాలి. శివ కుటుంబం విగ్రహం పక్క నుంచి చిలకలూరిపేట మేజర్ కాలువ రోడ్డు మీదుగా ఏఎం రోడ్డు కాలేజీ వైపు తిరుగు పయనమవ్వాలి.

చిలకలూరిపేట భక్తులు..

☛ చిలకలూరిపేట నుంచి వచ్చే భక్తులు చిలకలూరిపేట, పురుషోత్తమపట్నం, యడవల్లి, యూటీ జంక్షన్ తర్వాత శారదా ఫార్మసీ కాలేజీ వైపు పార్కింగ్ చేయాలి. ఆర్టీసీకి, ఇతర వాహనాలకు వేర్వేరుగా పార్కింగ్ ప్రదేశాలు ఏర్పాటు చేశారు. ఈ మార్గంలో వచ్చిన వారు తిరుగు పయనంలో యక్కలవారిపాలెం, కట్టుబడివారిపాలెం మీదుగా చిలకలూరిపేట చేరుకోవాల్సి ఉంటుంది.

☛ కోమటినేనివారిపాలెం, కమ్మవారిపాలెం నుంచి వచ్చే వాహనాలు కట్టుబడి వారిపాలెం మీదుగా కొండకు చేరుకోవాలి.

☛ చిలకలూరిపేట నుంచి వచ్చే వీఐపీ వాహనాలు యూటీ సమీపంలోని క్వారీ రహదారి వైపు పార్కింగ్ చేయాలి.

ప్రకాశం జిల్లా సంతమాగలూరు, తంగెడమిల్లి, మిన్నేకల్లి నుంచి వచ్చేవారు యూటీ నుంచి శారదా ఫార్మసీ కాలేజీ వద్ద పార్కింగ్ చేసుకోవాలి. వీరు ఇదే మార్గంలో తిరుగు పయనమవ్వాలి.

ప్రభలకు సంబంధించి..

☛ నరసరావుపేట చుట్టుపక్కల గ్రామాల నుంచి వచ్చే మొక్కుబడి ప్రభలు యలమంద గ్రామం మీదుగా స్నానాల ఘాట్, యాదవుల సత్రం, రెడ్ల సత్రం దగ్గరకు చేరుకోవాలి.

☛ పెట్లూరివారిపాలెం, కాకాని నుంచి వచ్చేవి ఏఎం రెడ్డి కాలేజీ ఎదురుగా ఎన్నెస్పీ కెనాల్ రోడ్డు మార్గాన రావాల్సి ఉంటుంది.

బ్రాయిలర్ ధరలు (కిలో ।కి రూ.లలో)

వెన్‌కాబ్: బ్రాయిలర్ ఫారం లిఫ్టింగ్ ధర - 120, రిటైల్ ధర - 147, చికెన్ విత్‌స్కిన్ - 213, చికెన్ స్కిన్‌లెస్ - 243.

కృష్ణా జిల్లాలో: వెన్‌కాబ్: బ్రాయిలర్ ఫారం లిఫ్టింగ్ ధర -120 రిటైల్ ధర 147 చికెన్ విత్ స్కిన్ - 213 చికెన్ స్కిన్‌లెస్ - 243.

అమరావతి పౌల్ట్రీ ఫార్మర్స్ & ట్రేడర్స్ వెల్ఫేర్ అసోసియేషన్: బ్రాయిలర్ ఫారం లిఫ్టింగ్ ధర - 122, 132, 142 చికెన్ విత్ స్కిన్ - 230 చికెన్ స్కిన్‌లెస్ - 240.

108 అంబులెన్స్‌లో కవలల జననం

నరసరావుపేట వ్యవసాయం, న్యూస్‌టుడే: రొంపిచర్ల మండలం వీరవట్నం గ్రామానికి చెందిన గర్భిణి దాసరి నిర్మల గురువారం అర్ధరాత్రి 108 వాహనంలో కవల పిల్లలకు జన్మనిచ్చింది. సిబ్బంది తెలిపిన మేరకు వివరాలు.. ఆమె పురిటినొప్పులతో బాధపడుతున్న విషయమై కుటుంబ సభ్యులు సమాచారం ఇవ్వగా 108 సిబ్బంది గ్రామానికి చేరుకొని గర్భిణిని పట్టణంలోని వైద్యశాలకు తరలించే క్రమంలో మార్గంమధ్యలోనే ప్రసవించారు. 108 ఎమర్జెన్సీ మెడికల్ టెక్నీషియన్ ప్రసన్నకుమార్, పైలెట్ రామచంద్రయ్య, ఇతర సిబ్బంది సమయస్ఫూర్తితో వ్యవహరించి ఎలాంటి ఇబ్బంది లేకుండా తల్లీపిల్లలను పట్టణంలోని వైద్యశాలకు తరలించారు. సిబ్బంది సేవానిరతిని అందరూ అభినందించారు.

91.9FM Vijayawada
ఈఎఫ్‌ఎమ్ కార్యక్రమాలు
శనివారం

కార్యక్రమము	ప్రసార వేళలు
ఉషోదయం	ఉ. 5 - ఉ. 7
ఈ-మార్నింగ్స్	ఉ. 7 - ఉ. 11
నువ్వా నేనా	ఉ. 11 - మ. 2
సత్యభామ	మ. 2 - సా. 5
కాలేజ్ స్టైల్	సా. 5 - రా. 9
ఈఎఫ్‌ఎం సరాగాలు	రా. 9 - రా. 11
బ్యాక్ టు బ్యాక్ సాంగ్స్	రా. 11 - తె. 5

/Eenadufm
For Advertising on Eenadu FM Contact
80080 03297

గుంటూరు జిల్లా కేంద్ర సహకార బ్యాంకు లిమిటెడ్, తెనాలి
పరిపాలన కార్యాలయము : NTR సహకార భవన్, బ్రాడీపేట 2/13, గుంటూరు
ఇ-టెండరు ప్రకటన
GDCC బ్యాంక్, పరిపాలన కార్యాలయం నందు 160 KVA ట్రాన్స్‌ఫార్మర్ మరియు ఇతర ఎలక్ట్రికల్ సామాగ్రి కొనుగోలు కొరకు AP e- procurment పోర్టల్ నందు ప్రకటన ఇవ్వబడినది. ఆసక్తి గల సంస్థల వారు https://apeprocurement.gov.in లేదా మా బ్యాంక్ వెబ్‌సైట్ www.gunturdccb.bank.in ను సందర్శించగలరు. మరిన్ని వివరములకు మేనేజర్, ప్రిమిసెస్ సెక్షన్, మొబైల్ : 8121210728 ను సంప్రదించగలరు.
బిడ్లు సమర్పణకు ఆఖరు తేది : 20/02/2026
తేది : 14/02/2026 సం/- చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్, GDCC బ్యాంక్, గుంటూరు

(c) eenadu

నరసరావుపేట

•నరసరావుపేట • వినుకొండ • చిలకలూరిపేట

విద్యుత్తు సరఫరాకు అంతరాయం నేడు

వినుకొండ, ఈపూరు, న్యూస్‌టుడే: విద్యుత్తు లైన్లలో మరమ్మతుల కారణంగా వినుకొండ పట్టణంతో పాటు గ్రామీణ మండలం, నూజండ్ల, బొల్లాపల్లి, రేమిడిచర్ల సెక్షన్లలో విద్యుత్తు సరఫరాలో శనివారం ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు విద్యుత్తు సరఫరా నిలిపివేస్తున్నట్లు ఏపీ సీపీడీసీఎల్ డీఈఈ శ్రీనివాసరావు తెలిపారు. ఈపూరు మండలంలో వివిధ గ్రామాలకు శనివారం విద్యుత్తు సరఫరా నిలిపివేస్తున్నట్లు ఏఈ గాంధీబాబు తెలిపారు. కొండ్రముట్ల, బోడెపూడివారిపాలెం, సత్యనారాయణపురం, కొత్తనెల్లూరు, దాసుళ్లపల్లి, ముప్పాళ్లపేటతండా గ్రామాలకు ఉదయం 9 నుంచి మధ్యాహ్నం ఒంటిగంట వరకు విద్యుత్తు సరఫరా ఉండదని ఆయన తెలిపారు. రాత్రి 2 నుంచి ఉదయం 9 గంటల వరకు వ్యవసాయానికి త్రీఫేజ్ సరఫరా అందిస్తామని తెలిపారు.

మేమున్నాం.. మీకు తోడుగా.. 10 AM to 1 PM

నరసరావుపేట అర్బన్ : 80085 73156
యడ్లపాడు : 8008145652 వినుకొండ గ్రామీణ : 9440009293

? పట్టణంలో గ్రామీణ పోలీసుస్టేషన్ నుంచి మార్కెట్ వారి వీధికి వెళ్లే మార్గంలో ద్విచక్రవాహనాలను రోడ్డుపైనే నిలుపుతున్నారు. దీంతో రాకపోకలకు ఇబ్బందిగా ఉంది. - **(ప్రభాకరరావు)**

✔ ఆ వీధిలో పరిశీలించి రోడ్డుపై వాహనాలు నిలుపకుండా చర్యలు తీసుకుంటాం. ప్రయాణికులకు ఇబ్బంది కలగనీయం. - **చెన్నకేశవులు, పట్టణ ఎస్సై - న్యూస్‌టుడే, చిలకలూరిపేట పట్టణం**

? మండలంలోని కంభంపాడు సచివాలయం సమీపంలో చెరువు కట్ట మీదుగా బీసీ కాలనీకి వెళ్లే దారిలో చెత్తాచెదారం పేరుకుపోయింది. రోడ్డు పక్కనే చెత్త దిబ్బలు వేయడంతో అపరిశుభ్ర వాతావరణం నెలకొంది. ఆ ప్రాంతంలో దుర్వాసన వస్తోంది. - **సత్యనారాయణ, కంభంపాడు** ✔ ప్రత్యేక పారిశుద్ధ్య పనులు చేయించి చెత్తాచెదారం పూర్తిగా తొలగిస్తాం. దిబ్బలు వేసిన వారికి నోటీసులు ఇచ్చి తీయించేలా చర్యలు తీసుకుంటాం. **- అసంపీరా, కార్యదర్శి** – న్యూస్‌టుడే, నూజండ్ల

? పట్టణంలో నూజండ్ల రోడ్డు నుంచి పద్మావతినగర్‌కు వెళ్లే దారిలో వీధి దీపాలు లేక రాకపోకలకు ఇబ్బందిగా ఉంది. **- ఎంవీఎస్‌కే నాయుడు** ✔ ఆ ప్రాంతంలో వీధిదీపాల ఏర్పాటుపై పురపాలక సంఘం నుంచి ప్రతిపాదన వస్తే పరిశీలిస్తాం. **- పిచ్చయ్య, ఏఈ, విద్యుత్తు శాఖ, వినుకొండ** – న్యూస్‌టుడే, వినుకొండ

ప్రశాంతంగా బార్ కౌన్సిల్ ఎన్నికలు

నరసరావుపేట లీగల్, చిలకలూరిపేట పట్టణం, వినుకొండ, న్యూస్‌టుడే: ఆంధ్రప్రదేశ్ బార్ కౌన్సిల్ ఎన్నికలు నరసరావుపేట, చిలకలూరిపేట, వినుకొండలో శుక్రవారం ప్రశాంతంగా ముగిశాయి. ఉదయం 10.30 గంటల నుంచి సాయంత్రం 5 వరకు ఎన్నికల ప్రక్రియ కొనసాగింది. నరసరావుపేట న్యాయవాద సంఘ కార్యాలయంలో అధ్యక్షుడు జి.వి సుబ్బారావు ఆధ్వర్యంలో సీనియర్ న్యాయవాదులు నారపరెడ్డి, ప్రతాప్, అయ్యప్పరాజు ఎన్నికల ప్రక్రియ నిర్వహించారు. మూడు సీసీ కెమెరాలు ఏర్పాటు చేసి పోలింగ్ ప్రక్రియను రికార్డు చేశారు. ఎలాంటి సంఘటనలు చోటు చేసుకోకుండా పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు. అనంతరం బ్యాలెట్ పెట్టెలను ఏపీ బార్ కౌన్సిల్‌కు పంపారు. నరసరావుపేటలో 300 ఓట్లకు గాను 281 పోలయ్యాయి. చిలకలూరిపేట సుగాలీకాలనీలోని జూనియర్ సివిల్ జడ్జి కోర్టు ఆవరణలో 125 మంది లాయర్లు తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు. వినుకొండ న్యాయస్థానం ప్రాంగణంలో 118 మంది న్యాయవాదులు తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు. న్యాయవాదుల సంఘం అధ్యక్షుడు మీసాల శ్రీనివాసరావు పోలింగ్ అధికారిగా వ్యవహరించారు.

భూగర్భ కేబుల్‌తో సరఫరాకు ఏర్పాటు

చిలకలూరిపేట గ్రామీణ, న్యూస్‌టుడే : చిలకలూరిపేట ప్రాంతం నుంచి కోటప్పకొండకు ప్రభలు తరలి వెళ్లే మార్గాల్లో విద్యుత్తు తీగలు అడ్డులేకుండా అధికారులు జాగ్రత్తలు తీసుకుంటున్నారు. అదే సమయంలో ఆయా ప్రాంతాల్లో విద్యుత్తు సరఫరాకు అంతరాయం లేకుండా మొదటిసారి భూగర్భ విద్యుత్తు కేబుల్ ద్వారా సరఫరా ఇచ్చేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ పనులను విద్యుత్తు శాఖ ఈఈ ఏడుకొండలు, డీఈఈ అశోక్‌బాబు పర్యవేక్షిస్తున్నారు.

భవనంపై నుంచి పడి వ్యక్తి మృతి

నరసరావుపేట సెంట్రల్, న్యూస్‌టుడే: భవన నిర్మాణ పనులు చేస్తూ కార్మికుడు ప్రమాదవశాత్తు కింద పడి మృతి చెందిన సంఘటన పట్టణ శివారు గ్రామీణ పోలీస్‌స్టేషన్ పరిధిలోని రెడ్డినగర్‌లో శుక్రవారం జరిగింది. గ్రామీణ పోలీసుల కథనం మేరకు పెద్దచెరువు ఆరో లైనుకు చెందిన బత్తుల పరమేశ్వరరావు (32) భవన నిర్మాణ కార్మికుడిగా పనిచేస్తుంటాడు. రోజూ మాదిరిగా రెడ్డినగర్‌లో భవన నిర్మాణ పనులకు వెళ్లాడు. పనులు చేస్తుండగా ప్రమాదవశాత్తు జారి కింద పడి అక్కడికక్కడే మృతి చెందాడు. మృతుడికి భార్య, కుమార్తె, కుమారుడు ఉన్నారు. మృతుడి భార్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు గ్రామీణ పోలీసులు తెలిపారు.

ముందు.. వెనుక.. మిరుమిట్లు

సాధారణంగా ప్రభకు ఒకవైపు మాత్రమే విద్యుత్తు దీపాలతో మందిరం ఏర్పాటు చేస్తారు. కానీ బొప్పూడి గ్రామ ప్రభకు రెండు వైపులా విద్యుద్దీపాలతో మందిరం ఏర్పాటు చేయడం చర్చనీయాంశమైంది. మాజీ సర్పంచి పూసల హరిబాబు ఆధ్వర్యంలో శుక్రవారం రాత్రి ప్రభను నిలబెట్టగా చూసేందుకు పరిసర గ్రామాల నుంచి ప్రజలు తరలివచ్చారు. - **న్యూస్‌టుడే, చిలకలూరిపేట గ్రామీణ**

బాల ప్రభలతో భక్తిని చాటుతూ..!

మొక్కులు చెల్లించేందుకు తరలివచ్చిన భక్తులు

నరసరావుపేట సెంట్రల్, మల్లమ్మసెంటర్, న్యూస్‌టుడే: ప్రముఖ శైవక్షేత్రం కోటప్పకొండకు ఏటా మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా శుక్రవారం భక్తులు విశేష సంఖ్యలో తరలివచ్చారు. అధిక సంఖ్యలో బాల ప్రభలతో కొండకు తరలివచ్చారు. కోటయ్య స్వామిపై భక్తి భావం చాటుతూ తమ కుటుంబాలు చల్లగా ఉండాలని వేడుకున్నారు. మొక్కులు చెల్లించారు. బాల ప్రభలతో కొండకు వచ్చారు. వీరిలో తొలిసారి మొక్కుకున్న వారే కాక 40ఏళ్ల పైగా బాలప్రభలు నిర్మించే వారు ఉన్నారు. నరసరావుపేట, చిలకలూరిపేట మండలాలకు చెందిన పలువురు భక్తులు సుమారు 100 వరకు బాల ప్రభలు నిర్మించుకుని రావటంతో కొండ ప్రాంతం సందడిగా మారింది. కొందరు కాలినడకన ప్రభలను తీసుకుని రాగా మరికొందరు ద్విచక్రవాహనాలు, ఇంకొందరు ట్రాక్టర్లపై మొక్కుబడి ప్రభలను తీసుకొచ్చారు.

41 అడుగుల ప్రభతో నర్సింహారావు

బాల ప్రభతో కొండకు వచ్చిన నితీష్, ఆయన కుమారులు

పిల్లలతో కలిసి స్వయంగా..

తమ పిల్లలు చక్కగా చదివి ఉన్నత స్థానాలకు చేరుకోవాలని కోటయ్య స్వామిని వేడుకుంటూ ప్రభ నిర్మించామని చిలకలూరిపేటకు చెందిన నితీష్ తెలిపారు. తమ పిల్లలతో కలిసి స్వయంగా కోటయ్య స్వామికి ప్రభ నిర్మించామన్నారు. వరుసగా మూడేళ్ల పాటు ప్రభలు నిర్మించి కోటయ్య స్వామిపై భక్తిని చాటుకుంటున్నామని, స్వామి చల్లగా చూస్తే మరిన్ని సంవత్సరాల పాటు ప్రభ నిర్మించి కొండకు తీసుకొస్తామన్నారు.

41 ఏళ్లుగా ప్రభ నిర్మిస్తున్నాం

మా తాతల కాలం నుంచి ఇప్పటికి 41 ఏళ్లుగా ప్రభను నిర్మిస్తున్నామని నరసరావుపేటకు చెందిన నర్సింహారావు తెలిపారు. తమకు ముగ్గురు అన్నదమ్ములమని, అందరం స్వామి దయతో క్షేమంగా ఉన్నామన్నారు. తమ తాతల కాలంలో కోటయ్య స్వామిపై భక్తితో ప్రభ నిర్మించడం ప్రారంభించామని, వారి తరువాత నాన్న, ఆ తరువాత మూడోతరం మేము ప్రభ నిర్మిస్తున్నామన్నారు. ఆ స్వామి దయ వల్ల మా కుటుంబాలు క్షేమంగా ఉన్నాయన్నారు.

కాకాని నుంచి కొండకు పయనం

నరసరావుపేట సెంట్రల్, న్యూస్‌టుడే: మహాశివరాత్రి సందర్భంగా మండలంలోని కాకాని గ్రామస్థులు భారీ ప్రభ నిర్మించారు. దీని నిర్మాణానికి 20 రోజులుగా గ్రామస్థులంతా రేయింబవళ్లు కష్టపడ్డారు. శుక్రవారం ప్రభకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. మేళతాళాలు, డీజే మోతలతో గ్రామస్థులు ప్రభను కొండకు తరలించారు. కాకాని గ్రామం నుంచి పెట్లూరివారిపాలెం మీదుగా రాత్రికి కోటప్పకొండ చేరింది.

కొండకు తరలివెళుతున్న ప్రభ

పట్టణంలో విద్యుత్తు వెలుగులు

అందంగా అలంకరించిన శివుని విగ్రహం

పేటకు శివరాత్రి శోభ

నరసరావుపేట సెంట్రల్, మల్లమ్మ సెంటర్: మహాశివరాత్రి తిరునాళ్ల నేపథ్యంలో పట్టణంలో వీధులు పండగశోభ సంతరించుకున్నాయి. శివుని బొమ్మ వద్ద గాంధీపార్క్ ప్రభ ఏర్పాటు చేశారు. శివుని విగ్రహాన్ని పూలతో ప్రత్యేకంగా అలంకరించారు. బాల ప్రభలు కట్టిన వారు అక్కడ పూజలు చేసి కొండకు బయలుదేరి వెళ్లారు. పట్టణంలోని వీధులను విద్యుద్దీపాలతో అలంకరించారు.

ప్రభల నిర్మాణం.. కార్మికులకు జీవనాధారం

మల్లమ్మ సెంటర్(నరసరావుపేట), నరసరావుపేట సెంట్రల్, న్యూస్‌టుడే: కోటప్పకొండ తిరునాళ్లకు చిన్న నుంచి పెద్ద వరకు ప్రభలు కట్టి మొక్కులు తీర్చుకోవడం ఆనవాయితీగా వస్తోంది. తిరునాళ్ల ప్రారంభం కావడంతో ప్రభల సందడి మొదలైంది. ముఖ్యంగా చిన్నారులు తరలించే బాల ప్రభలకు డిమాండ్ పెరిగింది. చిన్న ప్రభల తయారీకి నరసరావుపేట వరవకట్ట వేదికగా మారింది. ఇక్కడ వడ్రంగి కార్మికులు చిన్న ప్రభలను అందంగా తయారు చేయడంతో పట్టణ ప్రజలతో పాటు చుట్టుపక్కల గ్రామాల ప్రజలు కొనుగోలు చేస్తున్నారు. ఏటా 300పైగా ప్రభలు తయారు చేసి విక్రయించి జీవనం సాగిస్తున్నట్లు వ్యాపారులు తెలిపారు. చెక్కతో ప్రభ తయారు చేసి వివిధ రకాల బొమ్మలు, కాగితం పూలతో అందంగా అలంకరించడం తమ ప్రత్యేకతగా పేర్కొన్నారు.

తయారు చేసిన ప్రభలు

త్రికోటేశ్వరస్వామికి పూజలు

నరసరావుపేట సెంట్రల్, న్యూస్‌టుడే: త్రికోటేశ్వర స్వామిని అధిక సంఖ్యలో భక్తులు దర్శించుకున్నారు. స్వామికి ప్రత్యేక అలంకరణ చేశారు. పలు స్వచ్ఛంద సంస్థల నిర్వాహకులు భక్తులకు అల్పాహారం అందజేశారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఆలయ అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. కొండపైన, దిగువన, ఘాట్ రోడ్డులో ట్రాఫిక్ సమస్య తలెత్తకుండా పోలీసులు ప్రత్యేక బందోబస్తు నిర్వహించారు. దేవాలయ ప్రాంగణం సమీపంలో ఉన్న భారీ నందీశ్వరుని వద్ద భక్తులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ప్రాంగణంలో మహిళలు పూలతో చేసిన శివ లింగాకారం ఆకట్టుకుంది.

ప్రత్యేక అభిషేకాల్లో పాల్గొన్న భక్తులు

అవీ ఇవీ

మేనిఫెస్టో హామీలు నెరవేర్చరూ!

నరసరావుపేట అర్బన్, న్యూస్‌టుడే: మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలను కూటమి ప్రభుత్వం అమలు చేయాలని కోరుతూ ఎస్టీయూ ఆధ్వర్యంలో శుక్రవారం ధర్నా నిర్వహించారు. స్టేషన్ రోడ్డులో శిబిరాన్ని ఏర్పాటు చేశారు. పీఆర్సీ కమిషన్ వేయాలని, మధ్యంతర భృతి చెల్లించాలని డిమాండ్ చేశారు. పెండింగ్‌లో ఉన్న రూ.34వేల కోట్ల బకాయిలను దశలవారీగా విడుదల చేయాలని, సీపీఎస్ విధానాన్ని రద్దు చేయాలన్నారు. కారుణ్య నియామకాలను జిల్లాను యూనిట్‌గా పూర్తి చేయాలని కోరారు. అనంతరం కలెక్టర్ కృతికాశుక్లాకు వినతిపత్రం అందజేశారు. సీపీఐ జిల్లా కార్యదర్శి మారుతీ వరప్రసాద్, జిల్లా అధ్యక్షుడు రామిరెడ్డి, చంద్రజిత్ యాదవ్, కరీముల్లా తదితరులు పాల్గొన్నారు.

ఏఎంరెడ్డి ఫార్మసీ కళాశాలకు ఎన్‌బీఏ గుర్తింపు

నరసరావుపేట అర్బన్, న్యూస్‌టుడే: ఏఎంరెడ్డి స్మారక ఫార్మసీ కళాశాలకు ఎన్‌బీఏ గుర్తింపు లభించిందని కార్యదర్శి డాక్టర్ అట్లూరి శాంతిశ్రీనివాసరెడ్డి పేర్కొన్నారు. ఈ గుర్తింపుతో మెరుగైన విద్య, పరిశోధనలు, ఉపాధి అవకాశాలు కలుగుతాయన్నారు. జాతీయ సంస్థల నిధులు రాబట్టేందుకు వీలు కలుగుతుందని తెలిపారు. ఈసందర్భంగా కళాశాలలో కేక్ కోసి సంబరాలు చేసుకున్నారు. కళాశాల ప్రిన్సిపల్ భార్గవభూషణ్, విభాగాధిపతులు పాల్గొన్నారు.

టీఈసీ విద్యార్థులకు ఇన్ఫోసిస్‌లో ఉద్యోగాలు

నరసరావుపేట అర్బన్, న్యూస్‌టుడే: తిరుమల ఇంజినీరింగ్ కళాశాల విద్యార్థులు ఇన్ఫోసిస్ సంస్థలో ఉద్యోగాలు సాధించారని ప్రిన్సిపల్ వైవీ నారాయణ తెలిపారు. విజ్ఞాన్ విశ్వవిద్యాలయంలో నిర్వహించిన ఎంపికల్లో 46 మంది విద్యార్థులు ఎంపికయ్యారు. వీరిలో ముగ్గురు అత్యధిక వేతన ప్యాకేజీలు సాధించారని తెలిపారు. విద్యార్థులను కళాశాల ఛైర్మన్ బొల్లా బ్రహ్మనాయుడు, కార్యదర్శి రావెల సత్యనారాయణ అభినందించారు.

బుక్కాపురానికి కొత్త విద్యుత్తు లైన్

బుక్కాపురం(చిలకలూరిపేట గ్రామీణ), న్యూస్‌టుడే : నాదెండ్ల మండలం కనపర్రు నుంచి బుక్కాపురం గ్రామానికి ప్రభుత్వం నూతన విద్యుత్తు లైన్ మంజూరు చేసింది. ఈ పనులకు బుక్కాపురం గ్రామ పెద్దలు శుక్రవారం భూమిపూజ చేశారు. గతంలో ఇర్లపాడు నుంచి బుక్కాపురం గ్రామానికి విద్యుత్తు సరఫరా ఉండేది. ఈ కారణంగా తరచూ అవాంతరాలు ఎదురయ్యేవి. ఈ ఇబ్బందిని అధిగమించేందుకు అమీన్‌సాహెబ్‌పాలెం విద్యుత్తు ఉపకేంద్రం పరిధిలోని కనపర్రు ఫీడర్ నుంచి నిరంతరం నాణ్యమైన విద్యుత్తు సరఫరా కోసం ఈ నూతన లైన్ ఏర్పాటు చేస్తున్నారు. కార్యక్రమంలో తెదేపా నాయకులు అల్లం రామారావు, బోడియ్య, ఆంజనేయులు, కోటేశ్వరరావు, సాంబశివరావు పాల్గొన్నారు.

కోటయ్య స్వామి ఉత్సవాలకు శ్రీకారం

చిరుమామిళ్ల(చిలకలూరిపేట గ్రామీణ), న్యూస్‌టుడే : నాదెండ్ల మండలం చిరుమామిళ్లలో కోటయ్య స్వామి ఆలయ ఉత్సవాలను తెదేపా సీనియర్ నాయకుడు మొండెద్దు జగన్నాథరెడ్డి శుక్రవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. మహాశివరాత్రి పురస్కరించుకుని పెద్ద ఎత్తున తరలివచ్చే భక్తులకు అన్నదానం ఏర్పాటు చేశామని గ్రామ పెద్దలు తెలిపారు. ఉత్సవ ఏర్పాట్లను నాయకులు భవనం శ్రీనివాసరెడ్డి కమిటీ సభ్యులు గంటా హరికృష్ణ, బొంతకర్ల రాంబాబు, దుగ్గెంపూడి సాంబిరెడ్డి, పి.మల్లేశ్వరరావు, గాదె బ్రహ్మారెడ్డి, పాములపాటి శివమోహనరావు పర్యవేక్షిస్తున్నారు.

విద్యార్థులకు కళ్లజోళ్లు పంపిణీ

చిరుమామిళ్ల(చిలకలూరిపేట గ్రామీణ), న్యూస్‌టుడే : నాదెండ్ల మండలం చిరుమామిళ్ల నడికట్టు రామిరెడ్డి జడ్పీ ఉన్నత పాఠశాల, ఏపీ ఆదర్శ పాఠశాలలో చిలకలూరిపేట ప్రభుత్వ వైద్యశాల ఆధ్వర్యంలో విద్యార్థులకు కంటి వైద్య పరీక్షలు నిర్వహించారు. జడ్పీ ఉన్నత పాఠశాలలో 8 మంది విద్యార్థులకు, ఏపీ ఆదర్శ పాఠశాలలో 10 మంది విద్యార్థులకు కంటి లోపం ఉన్నట్లు గుర్తించి వారికి దాత రామిరెడ్డి చేతుల మీదుగా శుక్రవారం కళ్లజోళ్లు పంపిణీ చేశారు. కార్యక్రమంలో హెచ్‌ఎం కిషోర్, ప్రిన్సిపల్ ఝాన్సీవాణి, డాక్టర్ జ్ఞాన సుందరరావు, వైద్య సిబ్బంది పాల్గొన్నారు.

గణపవరం రామాలయం పరిశీలన

గణపవరం(చిలకలూరిపేట గ్రామీణ), న్యూస్‌టుడే : నాదెండ్ల మండలం గణపవరంలోని నూతన కోదండ రామాలయాన్ని చిత్తూరు జిల్లా కుప్పం పురపాలక కమిషనర్ మేడూరి శ్రీనివాసరావు యడ్లపాడు దేవాదాయశాఖ అధికారి అత్తోట కృష్ణప్రసాద్‌తో కలిసి శుక్రవారం సందర్శించి పూజలు చేశారు. రాతితో నిర్మించిన ఆలయ పనులను పరిశీలించారు. దింతెనపాడు గ్రామంలో నూతన ఆలయాన్ని నిర్మించడానికి కట్టుబడి పరిశీలించినట్లు వారు తెలిపారు. వారి వెంట ఆలయ కమిటీ కాటా వెంకటేశ్వర్లు, జంపని వెంకటరత్నం, వలేటి వెంకటేశ్వరరావు, కెల్లంపల్లి సుందరరావు తదితరులున్నారు.

రైతు యాప్‌లో నమోదు తప్పనిసరి

నూజండ్ల, న్యూస్‌టుడే: రైతులు ప్రభుత్వ పథకాల లబ్ధి పొందాలంటే ఫార్మర్ రిజిస్ట్రేషన్, రైతు యాప్‌లో తప్పనిసరిగా నమోదు చేయించుకోవాలని మండల వ్యవసాయాధికారి ఆంజనేయులు నాయక్ అన్నారు. నమోదు చేయించుకోని వారికి ప్రభుత్వ పథకాల లబ్ధి నిలిపి వేస్తారన్నారు. దీనికోసం స్పెషల్ డ్రైవ్ నిర్వహిస్తున్నందున అవకాశాలు సద్వినియోగం చేసుకోవాలని కోరారు.

బహిరంగ ప్రదేశాల్లో మద్యం తాగడం నేరం

నరసరావుపేట వ్యవసాయం, న్యూస్‌టుడే: ప్రభుత్వ అనుమతులు ఉన్న దుకాణాల్లోనే మద్యం కొనుగోలు చేయాలని ఈపూరు ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ సీఐ డి. వెంకటేశ్వర్లు సూచించారు. రొంపిచర్ల, ఈపూరు, బొల్లాపల్లి మండలాల పరిధిలోని పలు గ్రామాలు, అనుమానిత ప్రాంతాలు, వాహనాలను ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. అక్రమ మద్యానికి సంబంధించి ఎలాంటి సమాచారం ఉన్నా తమ దృష్టికి తీసుకురావాలని ఎక్సైజ్ అధికారులు కోరారు. సమాచారం తెలిపిన వారి వివరాలు గోప్యంగా ఉంచుతామన్నారు. బహిరంగ ప్రదేశాలల్లో మద్యం తాగడం చట్ట రీత్యానేరమన్నారు. చట్టాల పట్ల ప్రతి ఒక్కరూ అవగాహన కలిగి ఉండాలన్నారు.

ఎరువు దిబ్బలు తొలగింపు

బొల్లాపల్లి, వినుకొండ, న్యూస్‌టుడే: బొల్లాపల్లి మండలం రావులాపురం జడ్పీ ఉన్నత పాఠశాల ప్రహరీ పొడవునా శుభ్రం చేశారు. గతంలో గ్రామస్థులు ఎరువు దిబ్బలు వేయడంతో అపరిశుభ్రంగా మారింది. లోపలకు వెళ్లాలంటే విద్యార్థులు ముక్కు మూసుకుని వెళ్లాల్సిన పరిస్థితి. దీనిపై 'బడికి వెళ్లాలంటే ముక్కు మూసుకోవాల్సిందే' శీర్షికన ఈనెల 12న 'ఈనాడు'లో ప్రచురితమైన కథనానికి గ్రామపంచాయతీ అధికారులు స్పందించారు. సర్పంచి పున్నారెడ్డి జేసీబీ, ట్రాక్టర్లు రప్పించి ఎరువు దిబ్బలను శుక్రవారం అక్కడ నుంచి తొలగించారు. ఆ స్థలానికి కంచె వేసి మొక్కలు నాటుతామని పాఠశాల ప్రధానోపాధ్యాయుడు ఆనందరావు తెలిపారు.

మద్యం అక్రమ నిల్వ - వ్యక్తి బైండోవర్

ఈపూరు, న్యూస్‌టుడే: మద్యం అక్రమంగా కలిగి ఉన్న కేసులో ఈపూరు మండలం నల్లగొండతండాకు చెందిన వ్యక్తిని అదుపులోకి తీసుకుని ఈపూరు తహసీల్దారు కార్యాలయంలో శుక్రవారం బైండోవర్ చేసినట్లు ఈపూరు ప్రొహిబిషన్, ఎక్సైజ్ సీఐ డి.వెంకటేశ్వర్లు తెలిపారు. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు రెండ్రోజులుగా ఈపూరు, బొల్లాపల్లి, రొంపిచర్ల మండలాల పరిధిలో ఆకస్మిక తనిఖీలు చేస్తున్నట్లు తెలిపారు.

గురుకులం ప్రవేశాలకు దరఖాస్తుల ఆహ్వానం

నూజండ్ల, న్యూస్‌టుడే: ఉప్పలపాడు అంబేడ్కర్ బాలికల గురుకుల పాఠశాల, కళాశాల ప్రవేశాలకు దరఖాస్తులు కోరుతున్నట్లు ప్రిన్సిపల్ రమణమ్మ తెలిపారు. ఈ నెల 19 వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తులు చేసుకోవచ్చని పేర్కొన్నారు. దరఖాస్తు కోసం రూ. 100 చెల్లించాల్సి ఉందన్నారు. 5వ తరగతి, ఇంటర్ మొదటి సంవత్సరంలో చేరేవారు దరఖాస్తులు చేసుకోవచ్చని వివరించారు. 6 నుంచి పదో తరగతుల్లో ఖాళీలున్న సీట్లకు అర్హత కల్గినవారు దరఖాస్తులు చేసుకోవాలన్నారు. వివరాలకు ప్రిన్సిపల్‌ను సంప్రదించాలన్నారు.

మంత్రి లోకేశ్ చిత్రానికి క్షీరాభిషేకం

వినుకొండ, న్యూస్‌టుడే: విద్యార్థుల ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలు రూ.1200 కోట్లు విడుదల చేసినందుకు కృతజ్ఞత తెలుపుతూ తెలుగు యువత, విద్యార్థి సంఘం సంయుక్తంగా విద్యా శాఖ మంత్రి నారా లోకేశ్ చిత్రం ముద్రించిన ఫ్లెక్సీకి క్షీరాభిషేకం చేశారు. పట్టణంలో ర్యాలీ నిర్వహించిన అనంతరం స్తూపం సెంటర్‌లో ఈకార్యక్రమం నిర్వహించారు. గత వైకాపా ఆపేసిన నిధులను కూటమి ప్రభుత్వం విడుదల చేసిందని చెప్పారు. కార్యక్రమంలో టీఎన్ఎస్ఎఫ్ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి మద్దుకూరి రామబ్రహ్మం, జిల్లా అధికార ప్రతినిధి వీరగంధం ప్రశాంత్, తెలుగు యువత నియోజకవర్గ అధ్యక్షుడు నర్రా కిషోర్, యువజన, విద్యార్థి సంఘం రాష్ట్ర నాయకుడు సంపెంగుల రవి, తెలుగు యువత రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి షేక్ జాని, పోకా వెంకట్రావు తదితరులు పాల్గొన్నారు.

మార్చి నాటికి లక్ష్యాలు పూర్తి చేయాలి

రొంపిచర్ల, న్యూస్‌టుడే: ఉపాధి హామీ పనులు వేగవంతం చేయాలని, మార్చి నాటికి నిర్దేశిత లక్ష్యాలు విధిగా పూర్తి చేయాలని జిల్లా నీటి యాజమాన్య సంస్థ ప్రాజెక్టు డైరెక్టర్ సిద్దలింగమూర్తి ఆదేశించారు. రొంపిచర్ల ఎన్ఆర్ఈజీఎస్ కార్యాలయాన్ని ఆయన శుక్రవారం ఆకస్మిక తనిఖీ చేశారు. గ్రామాల్లో జరుగుతున్న ఉపాధి పనుల వివరాలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా పీడీ మాట్లాడుతూ జిల్లా వ్యాప్తంగా ఈ ఆర్థిక సంవత్సరంలో 67 లక్షల పనిదినాలు లక్ష్యంగా పనులు కొనసాగించామని ఇప్పటి వరకు 60 లక్షల పనిదినాలు పూర్తి చేసినట్లు తెలిపారు. మిగిలిన 7లక్షల పనిదినాలను మార్చి చివరికి పూర్తి చేయటానికి ప్రతి రోజు లక్ష్యాలు నిర్దేశించుకోవాలన్నారు. జిల్లా వ్యాప్తంగా రూ. 117.34 కోట్ల విలువైన పనులు పూర్తి చేశామని వాటికి సంబంధించి రూ. 64.09 కోట్ల బిల్లులు అప్‌లోడ్ చేశామని, మిగిలిన రూ. 53 కోట్ల బిల్లులు పెండింగ్ లేకుండా అప్‌లోడ్ చేస్తామన్నారు. ఏప్రిల్ 1 నుంచి జాబ్‌కార్డుదారుకు 125 రోజులు పని కల్పిస్తామన్నారు. పనుల వేగవంతానికి స్పష్టమైన కార్యాచరణ తయారు చేసుకోవాలని, మండల స్థాయి అధికారుల పర్యవేక్షణ పక్కాగా ఉండాలన్నారు. స్థానిక ఉపాధి సిబ్బంది ఆయన వెంట ఉన్నారు.

వేలం ప్రకటన

మహారాజశ్రీ నరసరావుపేట ప్రిన్సిపల్ సివిల్ జడ్జి
(జూనియర్ డివిజన్) కోర్టు నందు
ఇ.పి. నెం. 63/2023 ఇన్ ఓ.ఎస్.నెం. 555/2022

బిట్వీన్: చేవూరి కిషోర్‌కుమార్ ... డి.హెచ్.ఆర్.
మరియు
వక్కలగడ్డ తనూజ్‌కుమార్ ... జె.డి.ఆర్.

ఈ దిగువ ఉదహరించిన జె.డి.ఆర్. తాలూకా అనగా వక్కలగడ్డ తనూజ్‌కుమార్, S/o. వెంకట సుబ్బారావు తాలూకా షెడ్యూలు ఆస్తిని శ్రీ కోర్టు వారి ఉత్తర్వుల ప్రకారం పై కోర్టు వారి ఎదుట ది. 09-03-2026వ తేదీన ఉదయం 10.30 ని.ల నుండి శ్రీ కోర్టు వారు వేలం వేయును. గాన వేలం పాట పాడుకోదలచిన పాటదారులు హాజరు కావల్సిందిగా కోరడమైనది.

వేలం కావాల్సిన షెడ్యూలు ఆస్తి వివరము

నరసరావుపేట రిజిస్ట్రేషన్ డిస్ట్రిక్ట్, నరసరావుపేట సబ్ డిస్ట్రిక్ట్, పల్నాడు జిల్లా, నరసరావుపేట మున్సిపల్ లిమిట్స్‌లోని కోట బజారు, పులుపుల వారి వీధి, నరసరావుపేట మునిసిపల్ పాత వార్డు-2, కొత్తవార్డు-17, తరువాత వార్డు-32, ప్రస్తుత వార్డు - 2, పాత సర్వే డి.నెం. 355/ఎ, టి.యస్. నెం. 374, పాత బ్లాకు నెం.2, కొత్త బ్లాకు నెం. 2/8, అసెస్మెంట్ నెం. 1196, కొత్త అసెస్మెంట్ నెం. 7013, పాత డోర్ నెం. 301, తరువాత డోర్ నెం.17-2-102, ప్రస్తుత డోర్ నెం. 19-2-20గా గల పురాతనమైన ఇంటిని తొలగించి ఒక ప్లాటుగా చేసినట్టి ఖాళీ స్థలమునకు హద్దులు. తూర్పు: మునిసిపల్ బజారు హద్దు. అ 14-0లు; దక్షిణం: గజపల్లి మురళి వగైరాల అపార్టుమెంట్ హద్దు. జాయింట్ గోడ హద్దు - అ 66.6లు; పడమర: దొడ్డ ఆంజనేయులు గారి ఇంటి హద్దు మన సొంత గోడ అ.14-0లు, ఉత్తరం: దొగిపర్తి సుబ్బారావు గారి భార్య మల్లమ్మ గారి ఇంటి హద్దు జాయింట్ గోడ హద్దు - అ 64-0లు పై హద్దుల మధ్య చ.గ. 101.5 లకు సరియైన 85.26 చ.మీ. ఖాళీ స్థలములో సగభాగం.

డి.హెచ్.ఆర్. విలువ	- రూ. 2,50,000/-
అమీనా విలువ	- రూ. 15,00,000/-
మార్కెట్ విలువ	- రూ. 9,89,625/-

శ్రీ కోర్టు వారి ఉత్తర్వుల ప్రకారం
వేలం వాయిదా తేదీ 09-03-2026

ఇట్లు : గుండా రాజేష్‌కుమార్, డి.హెచ్.ఆర్. తరపు న్యాయవాది, నరసరావుపేట, 92944 57244

నల్లమలలో తిరునాళ్ల సందడి

బొల్లాపల్లి (వినుకొండ), న్యూస్‌టుడే:

మన్నేపల్లి ఆలయం ముస్తాబు

బొల్లాపల్లి మండలంలో మన్నేపల్లి లక్ష్మీ నరసింహస్వామి ఆలయానికి ప్రత్యేకత ఉంది. నల్లమల అటవీ ప్రాంతంలో ఎత్తైన కొండల నడుమ స్వయంభువుగా వెలసి విష్ణు స్వరూపంలో భక్తులకు దర్శనమిస్తున్నారు. ఏటా శివరాత్రి నాడు ఇక్కడ తిరునాళ్ల జరుగుతుంది. రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా కలియుగ దైవం వేంకటేశ్వర స్వామికి కల్యాణం నిర్వహిస్తారు. చుట్టుపక్కల గ్రామాలతో పాటు నల్గొండ, మార్కాపురం, పల్నాడు జిల్లాల నుంచి భారీగా భక్తులు తరలివచ్చి స్వామిని దర్శించుకుని మొక్కులు తీర్చుకుంటారు.

700 ఏళ్లుగా పూజలు

ఇక్కడి కొండపై లక్ష్మీనరసింహస్వామి సుమారు 700 ఏళ్ల నుంచి పూజలందుకుంటున్నారని స్థానికులు చెబుతున్నారు. అప్పట్లో పూజారులు గుర్రాలపై వెళ్లి తాడుసాయంతో పైకి ఎక్కి పూజలు చేసే వారట. ఓరోజు పూజారికి స్వామి కలలో కనిపించి కొండ దిగువన తనకు ఆలయం కట్టాలని కోరినట్లు చెబుతారు. కొండకు మరో వైపు మన్నేపల్లి రూపంలో వెలసిన శ్రీవేంకటేశ్వరస్వామి విగ్రహాన్ని తెచ్చి రెండింటికీ ఒకే ఆలయం కట్టి చెరొక దిక్కున ప్రతిష్ఠించారని ఆలయ పూజారి తిరుమలాచార్యులు తెలిపారు. దేవాదాయశాఖ పరిధిలోని ఈగుడిని 2015లో భక్తుల కమిటీ ఆధ్వర్యంలో పునర్నిర్మాణం చేశారు. ఆలయానికి ఎదురుగా మరో కొండపై చెంచులక్ష్మీ అమ్మవారు కొలువుదీరారు. నరసింహస్వామి గుడికి ఉత్తరం పక్కన సొరంగ మార్గంలో పూర్వీకులు ప్రతిష్ఠించిన శివలింగం దర్శనమిస్తుంది.

ఆదివారం ఉదయం 6 నుంచి..

ఈనెల 15న ఆదివారం శివరాత్రి పర్వదినాన ఉదయం 6 నుంచి మరుసటి రోజు ఉదయం వరకు ఆలయంలో భక్తులకు దర్శనం ఉంటుంది. రాత్రి వేళ వెలుతురు కోసం జనరేటర్లు ఏర్పాటు చేస్తున్నారు. సాయంత్రం 6 గంటలకు సమీపంలోని మండపంలో శ్రీవేంకటేశ్వరస్వామి కల్యాణం నిర్వహిస్తారు. విద్యుత్తు ప్రభలపై సాంస్కృతిక ప్రదర్శనలు, భక్తులకు తాగునీరు, అల్పాహారం, స్వామివారి ప్రసాదం పంపిణీ చేస్తారు. ఆర్య వైశ్య సంఘం సత్రంతో పాటు పలు స్వచ్ఛంద సంస్థలు భక్తులకు భోజనాలు, అల్పాహారం అందజేస్తారు.

మన్నేపల్లి లక్ష్మీనరసింహా స్వామి ఆలయం

ఏర్పాట్లు పూర్తి

ఉత్సవాల నేపథ్యంలో గుడికి రంగులు వేయించి మెట్లమార్గంలో భక్తుల రాకపోకలకు ప్రత్యేకంగా క్యూలైన్ ఏర్పాటు చేశామని ఆలయ కార్యనిర్వహణాధికారి సీహెచ్ శివనాగిరెడ్డి తెలిపారు. వినుకొండ, మాచర్ల, మార్కాపురం డిపోల నుంచి ఆర్టీసీ ప్రత్యేక బస్సు సర్వీసులు నడుపుతుందన్నారు. మన్నేపల్లి తండా నుంచి అటవీ అంచు వరకు రహదారికి ఇరువైపులా కంపచెట్లను పంచాయతీ సర్పంచి నాయక్ జేసీబీ సాయంతో తొలగించారు. గ్రామీణ సీఐ బ్రహ్మయ్య ఆలయాన్ని సందర్శించి ఏర్పాట్లను పర్యవేక్షించారు.

ఇరుకుగా ఈపూరు కూడలి

మండల కేంద్రం ఈపూరు ప్రధాన కూడలి ఇరుకుగా మారి నిత్యం ట్రాఫిక్ సమస్యలు తలెత్తుతున్నాయి. దుకాణదారులు రోడ్డుపైకి చొచ్చుకొచ్చి వ్యాపారాలు నిర్వహించడం, ఆటోలు యథేచ్ఛగా ఎక్కడంటే అక్కడ నిలుపుతుండటంతో రాకపోకలకు ఇబ్బంది ఎదురవుతోందని చోదకులు వాపోతున్నారు. ఇది హైదరాబాద్‌కు వెళ్లే ప్రధాన రహదారి కావడంతో నిత్యం వందలాది వాహనాలు ఈమార్గం మీదుగా వెళుతుంటాయి. ఈపూరు కూడలిలో ట్రాఫిక్ సమస్యపై ఎస్సై కె.వేణుగోపాల్‌ను సంప్రదించగా కూడలిలో ట్రాఫిక్ సమస్య తలెత్తకుండా తగిన చర్యలు చేపడతామన్నారు. **- న్యూస్‌టుడే, ఈపూరు**

ప్రభుత్వ పాఠశాలకు ప్రవాసాంధ్రుడి చేయూత

పోట్లూరు(శావల్యాపురం), న్యూస్‌టుడే : ప్రభుత్వ పాఠశాలల్లో చదువుకుంటున్న పేద విద్యార్థులకు ప్రవాసాంధ్రులు, స్వచ్ఛంద సంస్థల సహకారం ఎంతగానో దోహదపడుతుందని ఎంఈవో మద్దిగుంట సాంబశివరావు తెలిపారు. మండలంలో పోట్లూరు ఎస్సీ కాలనీలోని ప్రాథమిక పాఠశాల భవనాల శ్లాబు పాడై వర్షానికి నీరు కారుతోంది. దీంతో వర్షాకాలంలో తరగతుల నిర్వహణ ఇబ్బందికరంగా ఉంది. ఈ విషయాన్ని తెలుసుకున్న గ్రామానికి చెందిన ప్రవాసాంధ్రుడు శావల్యాపురం జడ్పీ పాఠశాలకు చెందిన పూర్వ విద్యార్థి నన్నూరి వీరరాఘవయ్య రూ. లక్ష ఆర్థిక సాయం అందించారు. పాఠశాల ఆవరణలో శుక్రవారం ఏర్పాటైన కార్యక్రమంలో ఎంఈవో ఆయనను శాలువాతో సత్కరించి, ప్రత్యేక జ్ఞాపిక అందజేశారు. గ్రామ పెద్దలు ఆయనకు అభినందనలు తెలిపారు. కార్యక్రమంలో ఎంఈవో-2 పి. లలితకుమారి, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.

దాత రాఘవను సన్మానిస్తున్న ఎంఈవో సాంబశివరావు

(c) eenadu

సత్తెనపల్లి

• సత్తెనపల్లి • పెదకూరపాడు • మాచర్ల • గురజాల

వజ్రోత్సవాలకు ఆర్‌సీఎం చర్చి ముస్తాబు

మాచర్ల పట్టణం, న్యూస్‌టుడే: మాచర్ల పట్టణంలోని ఆర్‌సీఎం చర్చి వజ్రోత్సవాలు ఘనంగా నిర్వహించనున్నట్లు చర్చి ఫాదర్ జె.బాలస్వామి శుక్రవారం తెలిపారు. దేవాలయంలో ప్రత్యేక పూజా కార్యక్రమాలకు విచారణ గురువులు తుమ్మా మర్రెడ్డి, అంథోనిరాజు పాల్గొంటారన్నారు. పట్టణం పురవీధుల్లో తేరు ఊరేగింపు ఉంటుందన్నారు. ఉత్సవాల నేపథ్యంలో చర్చిని విద్యుత్తు దీపాల వెలుగులతో సుందరంగా ముస్తాబు చేశారు.

అమరేశ్వరుని సేవలో మంత్రి సుభాష్

అమరావతి, న్యూస్‌టుడే: పంచారామ క్షేత్రమైన అమరేశ్వరున్ని మంత్రి వాసంశెట్టి సుభాష్ శుక్రవారం దర్శించుకున్నారు. ఆయనకు ఆలయ అధికారులు, అర్చకులు ఘన స్వాగతం పలికారు. అనంతరం మంత్రి స్వామి వారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అమ్మవారి కుంకుమ పూజలో పాల్గొన్నారు. మంత్రికి అర్చకులు వేద ఆశీర్వచనాలు పలికి తీర్థ ప్రసాదాలు, స్వామి వారి శేష వస్త్రాలు, చిత్రపటం అందజేశారు.

మంత్రికి స్వామివారి చిత్రపటం అందజేస్తున్న అర్చకులు

జడ్జీల సమక్షంలో బ్యాలెట్ బాక్సులు అప్పగిస్తున్న ఎన్నికల బాధ్యులు

ప్రశాంతంగా బార్ కౌన్సిల్ ఎన్నికలు

సత్తెనపల్లి, మాచర్ల పట్టణం, న్యూస్‌టుడే: పట్టణంలోని కోర్టు ప్రాంగణంలో బార్ అసోసియేషన్ హాలులో రాష్ట్ర బార్ కౌన్సిల్ మెంబర్ ఎన్నిక పోలింగ్ ప్రశాంత వాతావరణంలో నిర్వహించినట్లు పోలింగ్ అధికారి జి.మార్క్‌రావు తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా 23 మంది బార్ కౌన్సిల్ మెంబర్ పదవులకు 143 మంది పోటీ పడుతున్నట్లు చెప్పారు. ఈ ఎన్నికలో స్థానిక న్యాయవాదులు 171 మందికి 156 మంది ఓటుహక్కు వినియోగించుకున్నట్లు తెలిపారు. పోలింగ్ అనంతరం బ్యాలెట్ బాక్సులు సివిల్ జడ్జి(సీనియర్ డివిజన్) వి.విజయ్‌కుమార్‌రెడ్డి, సివిల్ జడ్జి(జూనియర్ డివిజన్) సుజన్‌కుమార్‌ల ఆధ్వర్యంలో సీలువేసి హైకోర్టుకు పంపించారు. స్థానిక బార్ అసోసియేషన్ అధ్యక్షుడు గంగూరి అజయ్‌కుమార్, సహాయ ఎన్నికల అధికారులు మణిబాబు, జానీభాషావలి తదితరులు పాల్గొన్నారు. ✦ మాచర్ల పట్టణంలోని కోర్టు ప్రాంగణంలో న్యాయమూర్తి శ్రీనివాస్ కల్యాణ్ సమక్షంలో ప్రశాంతంగా నిర్వహించినట్లు ఎన్నికల పర్యవేక్షకులు యల్లాల రమేష్‌బాబు తెలిపారు. మాచర్ల బార్ కౌన్సిల్‌లో సభ్యులు 62 మంది ఉండగా 58 మంది ఓటు హక్కు వినియోగించుకున్నట్లు చెప్పారు.

భళా.. నృత్య కళ..!

కూచిపూడిలో రాణిస్తున్న బాలికలు

సత్తెనపల్లి, రామకృష్ణాపురం, ముప్పాళ్ల, న్యూస్‌టుడే: సంప్రదాయ కూచిపూడి నృత్యంపై ఇష్టం.. తల్లిదండ్రుల ప్రోత్సాహం.. సుశిక్షణ.. నిత్య సాధనతో నృత్యంలో సత్తెనపల్లి బాలికలు భళా అనిపిస్తున్నారు. ఓవైపు చదువు.. మరోవైపు నృత్యంలో ప్రతిభ కనబరుస్తున్నారు. పోటీ ఎక్కడ జరిగినా పాల్గొని జిల్లా, రాష్ట్రస్థాయిలో బహుమతులు అందుకుంటున్నారు. జాతీయస్థాయి పోటీల్లో సత్తా చాటడమే లక్ష్యంగా సాధన చేస్తున్నారు. వారి ప్రతిభ, భవిష్యత్తు ప్రణాళికను 'న్యూస్‌టుడే'కు వివరించారు. ఆవివరాలు వారి మాటల్లోనే..

జాతీయ స్థాయిలో రాణింపే లక్ష్యం

నా పేరు **కోటగిరి తులసి.** తొమ్మిదో తరగతి చదువుతున్నా. నాన్న హరిప్రసాద్ ప్రైవేటు కంపెనీలో గుమస్తా. అమ్మ జయ గృహిణి. నాలుగు సంవత్సరాలుగా కూచిపూడి సాధనతో వివిధ పోటీల్లో పాల్గొన్నా. నృత్యంలో చాలా అవార్డులు వచ్చాయి. సత్తెనపల్లిలో జరిగిన రాష్ట్రస్థాయి పోటీలో సీనియర్ విభాగంలో ప్రథమ బహుమతి, గుంటూరులో జరిగిన జిల్లాస్థాయి పోటీలో మొదటి బహుమతి అందుకున్నా. మన సంస్కృతిని కాపాడే నృత్య ప్రదర్శనలు చేయడం గౌరవంగా భావిస్తున్నా. జాతీయ స్థాయి పోటీల్లో రాణించడమే నా లక్ష్యం.

అమ్మానాన్నల ప్రోత్సాహంతోనే..

నా పేరు **నిఖిత.** ప్రభుత్వ పాఠశాలలో ఏడో తరగతి చదువుతున్నా. తల్లిదండ్రులు తమ్మిశెట్టి భాస్కరరావు, రమాదేవి. నాన్న తాపీమేస్త్రి. అమ్మానాన్నల ప్రోత్సాహంతో మూడేళ్లుగా కూచిపూడి నృత్యం నేర్చుకుంటున్నా. తారక్ చత్రపతి నాట్య కళానిలయం శిక్షకుడు కరుణాకర్ ఎన్నో మెలకువలు నేర్పించారు. వాటిని సాధనచేసి గుంటూరు, సత్తెనపల్లిలో జరిగిన పోటీల్లో అవార్డులు అందుకున్నా. రాష్ట్రస్థాయి పోటీల్లో ప్రథమ బహుమతి అందుకున్నా. కూచిపూడిలో ఉన్నతస్థాయికి వెళ్లాలని లక్ష్యంగా పెట్టుకుని సాధన చేస్తున్నా.

గిన్నిస్ రికార్డులో చోటు

నా పేరు **అనుముల జాహ్నవి.** ప్రైవేటు పాఠశాలలో ఆరో తరగతి చదువుతున్నా. నాన్న లక్ష్మణరావు ఫొటోగ్రాఫర్. అమ్మ నాగలక్ష్మి గృహిణి. కూచిపూడిలో పట్టు సాధించా. రెండేళ్లలో ఎన్నో పోటీల్లో పాల్గొని బహుమతులు గెల్చుకున్నా. హైదరాబాద్‌లో జరిగిన రెండు వేర్వేరు ప్రదర్శనల్లో పాల్గొని కూచిపూడిలో గిన్నిస్ బుక్ రికార్డ్, ఇండియన్ బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో చోటు సాధించడం ఎంతో సంతోషం కలిగించింది. చదువుతోపాటు నృత్యంలో రాణించి జాతీయస్థాయిలో గుర్తింపు పొందేందుకు కృషి చేస్తున్నా.

నృత్యం విలువ తెలిసింది

నా పేరు **బూతుకూరి అక్షయరెడ్డి.** ప్రైవేటు పాఠశాలలో ఆరో తరగతి చదువుతున్నా. నాన్న శ్రీనివాసరెడ్డి విత్తనాల వ్యాపారి. అమ్మ శ్రీలక్ష్మి గృహిణి. రెండేళ్లుగా కూచిపూడి నేర్చుకుంటున్నా. హైదరాబాద్‌లో జరిగిన ప్రదర్శనల్లో రికార్డులు సాధించా. నృత్య సాధనతో చదువుపై కూడా ఏకాగ్రత పెరిగింది. మన సంస్కృతి, సాంప్రదాయాల విలువ తెలిసింది. కూచిపూడి నృత్యంలో రాణించి ఉన్నతస్థాయికి చేరాలని లక్ష్యంగా పెట్టుకున్నా.

అర్జీలు స్వీకరిస్తున్న ఎమ్మెల్యే భాష్యం ప్రవీణ్

గ్రామాల్లో సమస్యల పరిష్కారానికి ప్రాధాన్యం

అమరావతి, న్యూస్‌టుడే: గత వైకాపా పాలనలో గ్రామాల్లో సమస్యలు పేరుకుపోయాయని, వాటి పరిష్కారానికి ప్రాధాన్యం ఇస్తున్నట్లు ఎమ్మెల్యే భాష్యం ప్రవీణ్ అన్నారు. శుక్రవారం మండల పరిధిలోని మండెపూడిలో ప్రజల వద్దకు ప్రవీణ్ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రజల నుంచి అర్జీలు స్వీకరించిన ఎమ్మెల్యే పరిష్కారం కోసం అధికారులకు సూచనలు చేశారు. గ్రామాల్లో దీర్ఘకాలికంగా కొన్ని రెవెన్యూ సమస్యలు పరిష్కారానికి నోచుకోలేదని, వాటిని పరిష్కరించేలా చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. అమరావతి రాజధాని పనులు వేగంగా జరుగుతున్నాయని, రాజధాని అభివృద్ధి ద్వారా ఈ ప్రాంత రూపురేఖలు మారిపోతాయన్నారు. పారిశుద్ధ్యం, అంతర్గత రహదారులు, మురుగు కాలువల నిర్మాణంపై దృష్టి పెట్టాలని సూచించారు. నియోజకవర్గాన్ని ఉపాధికి కేంద్రంగా తీర్చి దిద్దుతామన్నారు. రాజధాని అమరావతి అతి సమీపంలో ఉండటం వల్ల స్థానిక యువతకు ఉజ్వల భవిష్యత్తు ఉంటుందన్నారు. ప్రజా సమస్యలపై అసెంబ్లీకి వచ్చి మాట్లాడలేని వారిని ప్రజలు మరోసారి గెలిపించరన్నారు. మండల తెదేపా అధ్యక్షుడు రాజ, రామకృష్ణ, శివయ్య, చందు, అనిల్ పాల్గొన్నారు.

కళావిహీనంగా ఉన్న వాటర్ ఫౌంటేన్

వెలుగుజిలుగులు ఎప్పుడో..!

పట్టణంలోని వావిలాల పార్కులో పిల్లలతో పాటు అందరిని ఆకర్షించే విధంగా నిర్మించిన వాటర్ ఫౌంటెన్ కళావిహీనంగా మారింది. పార్కు నిర్మించిన మొదట్లో అప్పటి తెలుగుదేశం ప్రభుత్వం రోజూ రాత్రివేళ వెలుగు జిలుగులతో ఆకట్టుకుంది. వైకాపా ప్రభుత్వం ఆ తర్వాత పట్టించుకోలేదు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా పట్టించుకోలేదు. పార్కుకు వారాంతాలు, సెలవు రోజులు, రోజూ సాయంత్రం వేళలో వందలమంది వస్తున్నారు. మున్సిపాలిటీ అధికారులు వాటర్ ఫౌంటేన్‌ను శుభ్రంచేసి వెలుగులతో ఆకట్టుకునేలా చేయాలని సందర్శకులు కోరుతున్నారు.

– న్యూస్‌టుడే, సత్తెనపల్లి

ప్రమాదకరంగా గుంతలు

మాచర్ల-గుంటూరు మార్గంలో బెల్లంకొండ బ్రాంచి కాలువ దాటిన తరువాత యాభై మీటర్ల పరిధిలో మూడు గుంతలు ఏర్పడ్డాయి. రాకపోకలకు వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు. ప్రధానంగా రాత్రి వేళ వాహనాలు ఎదురెదురుగా వచ్చినపుడు ద్విచక్ర వాహనదారులు రహదారి కనిపించక గోతుల్లో పడి ప్రమాదాల పాలవుతున్నారు. రెండ్రోజుల క్రితం అర్ధరాత్రి మండలంలోని చెంచు కాలనీకి చెందిన ఓ వ్యక్తి గాయాలపాలై ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. అధికారులు స్పందించి గోతులను పూడ్చి ప్రమాదాలు నివారించాలని వాహనదారులు విజ్ఞప్తి చేస్తున్నారు.

– న్యూస్‌టుడే, రాజుపాలెం.

ఘాట్ శుభ్రం మరిచారు..!

గత పుష్కరాల సమయంలో అమరావతిలో రూ. కోట్లు ఖర్చు చేసి పుష్కర ఘాట్లు నిర్మాణం చేపడితే వాటి నిర్వహణ గాలికి వదిలేశారు. ధ్యానబుద్ధ ప్రాజెక్టు వద్ద కృష్ణానదిలో రూ.16 కోట్లకి పైగా ఖర్చుతో కిలోమీటరు పొడవునా పుష్కర ఘాట్ నిర్మాణం చేపట్టారు. పర్యాటక శాఖ, పంచాయతీ అధికారులు పట్టించుకోకపోవడంతో ఘాట్ మొత్తం అధ్వానంగా తయారైంది. ఐదు నెలల క్రితం కృష్ణానదికి వచ్చిన వరదల కారణంగా ఘాట్ మెట్లపైకి ఒండ్రుమట్టి పేరుకుపోయింది. అప్పటి నుంచి ఇంత వరకు శుభ్రం చేసేవారే లేకుండా పోయారు. రెండు రోజుల్లో మహాశివరాత్రి ఉత్సవాలు జరగనున్నాయి. ఆలయానికి వచ్చిన భక్తులు ఘాట్ వైపు కూడా వస్తారు. ఇప్పటికైనా శుభ్రం చేయాలని భక్తులు కోరుతున్నారు.

– న్యూస్‌టుడే, ధరణికోట, అమరావతి

రైతుల అభ్యున్నతే ప్రభుత్వ ధ్యేయం

కారంపూడి, న్యూస్‌టుడే : రైతుల అభ్యున్నతే ధ్యేయంగా కూటమి ప్రభుత్వం అడుగులు వేస్తోందని మండల ప్రత్యేకాధికారి జగదీశ్వరరెడ్డి అన్నారు. శుక్రవారం వెల్దుర్తి మండలంలోని మందాడి రైతు సేవా కేంద్రంలో కందుల కొనుగోలు కేంద్రాన్ని మాచర్ల మార్కెట్ యార్డు ఛైర్మన్ మల్లేశ్వరి, మధుయాదవ్‌తో కలిసి ప్రారంభించారు. మద్దతు ధర రూ.8 వేలు ఉందని, నాలుగైదు రోజుల్లో రైతుల ఖాతాలో నగదు జమ అవుతుందన్నారు. కార్యక్రమంలో తెదేపా నాయకులు జూలకంటి అక్కిరెడ్డి, మార్క్‌ఫెడ్ అధికారి రమేష్, ఏవో బాలాజీనాయక్, కూటమి నాయకులు పాల్గొన్నారు.

కందుల కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభిస్తున్న కూటమి నాయకులు

మాట్లాడుతున్న కమిషనర్ వెంకటేశ్వర్లు

స్వచ్ఛాంధ్రపై ఉద్యోగులకు శిక్షణ

మాచర్ల పట్టణం: స్వచ్ఛాంధ్ర సాధనలో భాగంగా మున్సిపల్ సిబ్బందికి శిక్షణ కార్యక్రమం శుక్రవారం మున్సిపల్ కార్యాలయంలో జరిగింది. మాచర్ల మున్సిపాలిటీ పరిధిలో పట్టణ పేదరిక నిర్మూలన సంస్థ (మెప్మా) రిసోర్సు పర్సన్లు, సీసీలు, పర్యావరణ-ప్రజారోగ్య కార్యదర్శులు, మేస్త్రీలు, సచివాలయ సిబ్బందికి అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ప్రత్యేకాధికారి, మున్సిపల్ కమిషనర్ జి.వెంకటేశ్వర్లు మాట్లాడుతూ ప్రజలను చైతన్యం చేయాలని సూచించారు. స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ ప్రతినిధి హరీష్ శిక్షణ ఇచ్చారు. గురజాల మున్సిపల్ కమిషనర్ వైవీఎల్ శివనారాయణ, ఏఐఐఎల్ఎస్‌జీ విజయవాడ బృందం, జిల్లా కోఆర్డినేటర్ శివపార్వతి, నాగేశ్వరి, అంజలి, విజయలక్ష్మి పాల్గొన్నారు.

నులిపురుగుల నివారణపై సమన్వయ సమావేశం

అచ్చంపేట, కారంపూడి, న్యూస్‌టుడే: ఈనెల 17న జాతీయ నులిపురుగుల నివారణ దినోత్సవాన్ని విజయవంతం చేయడానికి మండల అధికారులు సమన్వయ సమావేశం శుక్రవారం జరిగింది. మండల పరిషత్ కార్యాలయంలో జరిగిన సమావేశంలో తహశీల్దార్ సీహెచ్ శ్రీనివాసరావు మాట్లాడారు. సంవత్సరం నుంచి 19 సంవత్సరాల లోపు వయసు వారికి ఆల్బెండజోల్ మాత్రలు పంపిణీ చేస్తామని వైద్యాధికారి రాంబాబునాయక్ పేర్కొన్నారు. ఎంపీడీవో, డిప్యూటీ ఎంపీడీవో శ్రీనివాసరావు, మండల విద్యాశాఖ అధికారి, ఐసీడీఎస్ అధికారులు పాల్గొన్నారు. ✦ ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలల్లో ప్రతి విద్యార్థికి నులిపురుగుల నివారణ మందులను పంపిణీ చేయాలని మండల టాస్క్‌ఫోర్స్ మీటింగ్‌లో అధికారులు తీర్మానించారు. స్థానిక ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో సమావేశం నిర్వహించారు.

గోడపత్రిక ఆవిష్కరిస్తున్న తహసీల్దార్ శ్రీనివాసరావు, పీహెచ్‌సీ వైద్యులు రాంబాబునాయక్ తదితరులు

భక్తులకు సత్వర దర్శనం అందేలా చూడాలి

రెంటచింతల, న్యూస్‌టుడే: శివరాత్రి రోజున సత్రశాల మల్లయ్య స్వామి దర్శనానికి వచ్చే భక్తులకు సత్వర దర్శనం అందేలా చూడాలని గురజాల డీఎస్పీ జగదీష్ ఆదేశించారు. శుక్రవారం స్థానిక ఎస్సై నాగార్జునతో కలిసి ఏర్పాట్లను పరిశీలించారు. క్యూ లైన్లు అదనంగా ఏర్పాటు చేయాలని, ప్రత్యేక దర్శనాల కోసం సామాన్య భక్తులకు ఇబ్బందులు కల్గించవద్దన్నారు. రాత్రి జాగారానికి గతేడాది వేలాది మంది రావడంతో ట్రాఫిక్ గంటల కొద్దీ నిలిచింది. యాత్రికులు ఇబ్బందిపడ్డారు. ప్రభలపై అశ్లీల నృత్యాలు లేకుండా చూడాలని, మద్యం గొలుసు దుకాణాలు, పేకాట, లాటరీలు ఆడకుండా చూడాలన్నారు. విద్యుత్తు, మంచినీటి సరఫరాకు తగు చర్యలు తీసుకోవాలని, కృష్ణానదిలో పుణ్యస్నానాలు చేసే మహిళా భక్తుల కోసం ప్రత్యేక గుడారాలు ఏర్పాటు చేయాలన్నారు. సీసీ కెమెరాలతో ప్రాంగణాన్ని పర్యవేక్షించాలని సూచించారు. ఆలయ కమిటీ ఛైర్మన్ గుండా శివయ్య, కమిటీ సభ్యులు, ఇతర అధికారులున్నారు.

ఏర్పాట్లు పరిశీలిస్తున్న గురజాల డీఎస్పీ

రక్తదానం ప్రాణదానంతో సమానం

సత్తెనపల్లి, న్యూస్‌టుడే: రక్తదానం ప్రాణదానంతో సమానమని రెడ్‌క్రాస్ సొసైటీ సత్తెనపల్లిశాఖ ఛైర్మన్ ఆళ్ల చంద్రశేఖరరావు అన్నారు. పట్టణంలోని ఎస్‌బీఐ డిగ్రీ, పీజీ కళాశాలలో శుక్రవారం రెడ్‌క్రాస్ సొసైటీ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన రక్తదాన శిబిరంలో ఆయన మాట్లాడారు. సృష్టిలో కర్మాగారాల్లో తయారు చేయలేనిది రక్తం ఒక్కటే అన్నారు. మనిషికి అవసరమైన రక్తాన్ని తోటి మనిషి మాత్రమే దానం చేయగలరని, దీనికి కుల మత వర్గ ప్రాంత తారతమ్యాలు లేవన్నారు. రక్తదానంపై ఉన్న అపోహలు తొలగించేందుకు ఇలాంటి శిబిరాలు దోహదం చేస్తాయని ఎస్‌బీజీ కళాశాల ఛైర్మన్ హర్షిత, ప్రిన్సిపల్ మాధవి అన్నారు. శిబిరంలో విద్యార్థులు రక్తదానం చేశారు. ఎన్ఎస్ఎస్ బాధ్యుడు దేవరాజ్, రెడ్‌క్రాస్ సొసైటీ బాధ్యులు సాంబశివరావు, రామకోటేశ్వరరావు, భుజంగరావు తదితరులు పాల్గొన్నారు.

శిబిరంలో రక్తదానం చేస్తున్న విద్యార్థులు

నేటి నుంచి షూటింగ్ బాల్ పోటీలు

సత్తెనపల్లి గ్రామీణ: మండలంలోని గుడిపూడి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో 9వ ఆంధ్రప్రదేశ్ అంతర్ జిల్లాల షూటింగ్ బాల్ ఛాంపియన్‌షిప్ పోటీలు ఈ నెల 14, 15 తేదీల్లో నిర్వహించనున్నట్లు జిల్లా షూటింగ్ బాల్ అసోసియేషన్ కార్యదర్శి కొనంకి కిరణ్‌కుమార్ తెలిపారు. ఈ పోటీలను ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు, ఎమ్మెల్యే కన్నా లక్ష్మీనారాయణలు ప్రారంభిస్తారని చెప్పారు. రాష్ట్రవ్యాప్తంగా 20 జిల్లాల నుంచి బాలబాలికల క్రీడా జట్లు పోటీల్లో పాల్గొంటాయన్నారు.

క్రీడాకారుడికి అభినందన

మాచర్ల పట్టణం, న్యూస్‌టుడే: గతనెల కేరళలో జరిగిన జాతీయ మాస్టర్ అథ్లెటిక్స్ బ్రిక్స్ వాక్ పోటీలో మండాదికి చెందిన యువకుడు దుబ్బుల రామకృష్ణ జాతీయ స్థాయిలో రెండో స్థానం సాధించాడు. ఈ సందర్భంగా పట్టణ జనసేన నాయకుడు (వకీల్‌సాబ్) బత్తుల బాబురావు తన కార్యాలయంలో రామకృష్ణను అభినందించి సన్మానించారు. మార్చి 8న పంజాబ్‌లో జరిగే 42 కిలోమీటర్ల మారథాన్‌లో కూడా విజయం సాధించాలన్నారు.

అవీ ఇవీ

సీసీ రోడ్డుకు శంకుస్థాపన

మాచర్ల పట్టణం: మాచర్ల నియోజకవర్గం అభివృద్ధే ధ్యేయంగా శాసన సభ్యులు జూలకంటి బ్రహ్మానంద రెడ్డి నిధులు తెచ్చారని తెదేపా పట్టణ అధ్యక్షుడు కొమెర దుర్గారావు అన్నారు. శుక్రవారం మాచర్ల పట్టణంలో రూ.71లక్షల వ్యయంతో సీసీ రోడ్డు నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. మార్కెట్ యార్డు మాజీ ఛైర్మన్ మల్లికార్జునరావు, అక్కిరెడ్డి, నరసిహారావు, చిన్న వెంకట్రామి రెడ్డి, జాని పాల్గొన్నారు.

చింతపల్లి మేజరుకు నీళ్లు

అచ్చంపేట: ఎమ్మెల్యే భాష్యం ప్రవీణ్ చొరవతో చింతపల్లి మేజరుకు పదేళ్ల తర్వాత పూర్తి పరిమాణం నీరు శుక్రవారం విడుదల చేశామని డీసీ ఛైర్మన్ పాపిరెడ్డి పేర్కొన్నారు. 20/7మైలు వద్ద 125 క్యూసెక్కులు విడుదలయ్యాయన్నారు. ఆయకట్టు పంటలకు సాగునీటి కొరత తీరనుందని రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

రెండు ఉద్యోగాలకు ఎంపిక

గురజాల గ్రామీణ, మేడికొండూరు: గురజాల పట్టణానికి చెందిన నాగేండ్ల జోషఫ్ కిషోర్ రికార్డు అసిస్టెంట్, ఎగ్జామినర్‌గా రెండు ఉద్యోగాలు సాధించారు. ✦ మేడికొండూరు మండలం పాలడుగు గ్రామ సచివాలయంలో వెల్ఫేర్ అసిస్టెంట్‌గా పని చేస్తున్న అమరావతి మండలం నరకుళ్లపాడు గ్రామానికి చెందిన పాటిబండ్ల సుధాకర్ ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల అధ్యాపకుడిగా ఎంపికయ్యారు.

సాకర్యాలపై ఆరా తీస్తున్న సివిల్ జడ్జి (సీనియర్ డివిజన్) విజయ్‌కుమార్‌రెడ్డి, సివిల్ జడ్జి(జూనియర్ డివిజన్) సుజన్‌కుమార్

సబ్‌జైలు తనిఖీ చేసిన న్యాయమూర్తులు

సత్తెనపల్లి, న్యూస్‌టుడే: పట్టణంలోని సబ్‌జైలును మండల న్యాయసేవాధికార కమిటీ ఛైర్మన్, సివిల్ జడ్జి(సీనియర్ డివిజన్) వి.విజయ్‌కుమార్‌రెడ్డి, రెండో అదనపు సివిల్ జడ్జి(జూనియర్ డివిజన్) జె.సుజన్‌కుమార్‌లు శుక్రవారం తనిఖీ చేశారు. జైలు పరిసరాలు, రిమాండ్ ఖైదీలకు అందిస్తున్న ఆహారం, స్టాక్ పాయింట్‌లోని నిత్యావసర సరకుల నాణ్యతను న్యాయమూర్తులు పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేశారు. సబ్‌జైలు అధికారి వెంకటరత్నం, ప్యానల్ న్యాయవాది లక్ష్మీకోటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.

చిన్నారిని కిడ్నాప్ చేసిన జంట అరెస్టు

రెజిమెంటల్‌బజార్, న్యూస్‌టుడే: యాప్రాల్ కౌకూర్‌లో నివాసం ఉంటూ ఏషియన్ పెయింట్స్‌లో సూపర్‌వైజర్‌గా పనిచేస్తున్న గోగా వెంకయ్య (30), బ్యూటీషియన్ మునగాల శిరీష (38) రెండేళ్లుగా సహజీవనం చేస్తున్నారు. నకరికల్లు మండలం రేపెనగుంట్ల గ్రామానికి చెందిన వీరికి పిల్లలు కలగకపోవడంతో ఈ నెల 10న సికింద్రాబాద్‌కు వచ్చారు. అక్కడ పాపతో ఉన్న ఓ యాచకురాలికి సాయం చేస్తామని నమ్మించి పాపను తీసుకుని ఉడాయించారు. బాధితురాలి ఫిర్యాదుతో రంగంలోకి దిగిన పోలీసులు నిందితులను అరెస్టుచేసి చిన్నారిని తల్లికి అప్పగించారు. శుక్రవారం ఇన్‌స్పెక్టర్ రాంచందర్ వివరాలు వెల్లడించారు.

పేదలకు ఆసరాగా వైద్యసేవలు

మాచర్ల పట్టణం, న్యూస్‌టుడే: లయన్స్ క్లబ్ వైద్యసేవలు పేద, మధ్యతరగతి వారికి ఆసరా అని డాక్టర్ వై.రామచంద్రారెడ్డి అన్నారు. శుక్రవారం లయన్స్‌క్లబ్ ఆఫ్ మాచర్ల చెన్నకేశవ ఆధ్వర్యంలో ఉచిత మెగా వైద్య శిబిరాన్ని శుక్రవారం నిర్వహించారు. హైదరాబాద్ యశోద హాస్పిటల్, మాచర్ల శ్రీకృష్ణ జనరల్ హాస్పిటల్ సహకారంతో మెగా వైద్య శిబిరం నిర్వహించారు. శిబిరంలో 300 మంది పరీక్షలు చేయించుకున్నారు. ఈ కార్యక్రమంలో క్లబ్ అధ్యక్షుడు గుర్రం రాజశేఖరెడ్డి, జోన్ ఛైర్మన్ టంగుటూరి సతీష్, కార్యదర్శి మేడం వెంకటపుల్లారావు, సభ్యులు చీదెళ్ల వెంకటనారాయణ, బచ్చు సుబ్బారావు, కె.నాగేశ్వరరావు, సాంబశివరావు, శ్రీనివాసరెడ్డి, హనీఫ్ తదితరులు పాల్గొన్నారు.

మాట్లాడుతున్న ఎమ్మెల్యే యరపతినేని

మౌలిక వసతుల కల్పనకు కృషి

పిడుగురాళ్ల, న్యూస్‌టుడే: విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించటానికి రాష్ట్ర విద్యాశాఖామంత్రి నారా లోకేశ్ కృషి చేస్తున్నారని ఎమ్మెల్యే యరపతినేని శ్రీనివాసరావు చెప్పారు. శుక్రవారం రాత్రి పట్టణంలోని వికాస్ హై స్కూల్ 25వ వార్షికోత్సవంలో ఆయన మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం రాష్ట్రంలో 20 లక్షల ఉద్యోగాలు ఇవ్వటానికి కృషి చేస్తోందన్నారు. పిడుగురాళ్ల పట్టణం దినదినాభివృద్ధి చెందుతోంది, పట్టణంలో మౌలిక వసతులు కల్పించటానికి కృషి చేస్తున్నట్లు చెప్పారు. ఈసందర్భంగా విద్యార్థులు ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి. ముందుగా పట్టణంలోని ఆశ్వీనీ థియేటర్ దగ్గర శివస్వామి అభిషేక కార్యక్రమంలో ఎమ్మెల్యే పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ ఛైర్మన్ కొత్త వెంకట సుబ్బారావు, యార్డు ఛైర్మన్ తురకా వీరస్వామి, వైద్యులు ఉన్నం నాగమల్లికార్జునరావు, వడ్డవల్లి సర్వేశ్వరరావు, డైరెక్టరు ఎం.వెంకట్రామయ్య, ప్రిన్సిపల్ నరేంద్రబాబు, పిల్లి చెన్నారావు, గొంట్ల శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు.

భక్తులకు లడ్డూ ప్రసాదం

గురజాల గ్రామీణ, న్యూస్‌టుడే: మండల పరిధిలోని పుణ్యక్షేత్రమైన దైద అమరలింగేశ్వరస్వామి దేవస్థానంలో మహాశివరాత్రిని పురస్కరించుకుని 10వేల లడ్డూ ప్రసాదం భక్తులకు అందుబాటులో ఉంచుతున్నట్లు ఆలయ ఈవో పూర్ణచంద్రరావు శుక్రవారం తెలిపారు. ప్రసాదం కేంద్రాన్ని ఆయన పర్యవేక్షించారు. దైద బిలంలో ప్రసాదం తయారీకి తగిన సౌకర్యాలు లేకపోవడంతో గురజాల పట్టణంలో చేయించినట్లు చెప్పారు.

లడ్డుల తయారీని పర్యవేక్షిస్తున్న ఆలయ ఈవో పూర్ణచంద్రరావు

మహిళ హ్యాండ్‌బ్యాగులో నగలు మాయం

అమరావతి, న్యూస్‌టుడే: ఆర్టీసీ బస్సులో ప్రయాణిస్తున్న ఓ మహిళ హ్యాండ్ బ్యాగులో బంగారు నగలు మాయమైన సంఘటన అమరావతిలో శుక్రవారం సాయంత్రం చోటుచేసుకొంది. వైకుంఠపురానికి చెందిన నవ్య అత్తతో కలిసి గుంటూరులోని ఓ దుకాణంలో బంగారు నగలు కొనుగోలు చేశారు. గుంటూరు నుంచి అమరావతికి వచ్చి విజయవాడ బస్సు ఎక్కారు. ఆధార్ కార్డుకోసం బ్యాగ్‌లో చూడగా బంగారు నగల బాక్సు కనిపించలేదు. వెంటనే బస్సు ఆపి పోలీసులకు సమాచారం ఇచ్చారు. వారు వచ్చి తనిఖీ చేసినా కనిపించలేదు. 40 గ్రాములు బంగారం పోయిందని బాధితురాలు వాపోయారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

భర్త కనిపించలేదని ఫిర్యాదు

గురజాల, గురజాల గ్రామీణ, న్యూస్‌టుడే: ఇద్దరు వ్యక్తులు అదృశ్యమైన ఘటన గురజాల మండలం చర్లగుడిపాడు, జంగమహేశ్వరపురానికి చెందిన ఇద్దరు వ్యక్తులు అదృశ్యం కావడం కలకలం రేపింది. చర్లగుడిపాడుకు చెందిన కాకుమాను భావనారుషి సోమవారం నుంచి కనిపించడంలేదని ఆయన భార్య అమరమ్మ శుక్రవారం పోలీసులకు ఫిర్యాదు చేసింది. అందులో జంగమహేశ్వరపురానికి చెందిన భువనగిరి శ్రీనివాసరావుకూడా తన భర్తతో కలిసి వెళ్లాడని పేర్కొంది. వీరిద్దరినీ కొంతమంది వ్యక్తులు ఆటోలో ఎక్కించుకుని పోయారని చూసినోళ్లు చెప్పడంతో పోలీసులు ఆదిశగా గాలిస్తున్నారు.

పొలంలో ఆరబోసిన వరిగెలు

వరిగ రేటు పడిపోయింది

పిడుగురాళ్ల, జానపాడు, బ్రాహ్మణపల్లి, న్యూస్‌టుడే: అమ్మబోతే అడవి కొనబోతే కొరివి చందంగా తయారైంది వరిగ సాగుచేసిన రైతుల పరిస్థితి. తక్కువ పెట్టుబడి ఎక్కువ రాబడి వస్తుందని గురజాల, మాచర్ల నియోజకవర్గాల్లో ఎక్కువ మంది రైతులు సాగుచేశారు. గత ఏడాది పంట చేతికి వచ్చిన సమయంలో వరిగ క్వింటా రూ.5వేల నుంచి రూ.5,500 పలికింది. దీంతో మాచర్ల, గురజాల నియోజకవర్గాల్లో సుమారు 600 హెక్టార్లలో రైతులు సాగు చేశారు. పంట చేతికి వస్తున్న దశలో వ్యాపారులు క్వింటా వరిగను సగం ధరకు కొనుగోలు చేస్తున్నారు. బయట మార్కెట్‌లో వరిగ బియ్యం కిలో రూ.110 - 120లకు విక్రయిస్తున్నారు. గిట్టుబాటు కాక రైతులు పంటను కోసి పొలాల్లో ఆరబోశారు.

దిగుబడి వచ్చినా ధర లేదు

తక్కువ కాలంలో పంట చేతికి వస్తుంది, పెట్టుబడి తక్కువని రెండు ఎకరాల్లో వరిగను సాగు చేశా. ఎకరాకు 14 క్వింటాలు వరకు దిగుబడి వచ్చింది. ఎకరాకు పెట్టుబడి రూ.22 వేలు అయ్యింది. సాగును ప్రభుత్వం ప్రోత్సహించడంతో గ్రామంలోనే చాలామంది రైతులు సాగు చేశారు. పంట చేతికి వచ్చే సరికి ధర లేకుండా పోయింది.

–ఎన్.వీరారెడ్డి, జూలకల్లు

ఐదు ఎకరాల్లో సాగు

తక్కువ పెట్టుబడి ఎక్కువ రాబడి వస్తుందని వ్యవసాయ శాఖ అధికారులు చెప్పడంతో ఐదు ఎకరాల్లో వరిగ సాగు చేశా. ఎకరాకు పన్నెండు క్వింటాలు వస్తుంది. క్వింటా రూ.2600లకు అడుగుతున్నారు. మార్కెట్‌లో వరిగ బియ్యం ధర వందకు పైగా ఉంది. ప్రభుత్వమే కొనుగోలు చేస్తే రైతులకు గిట్టుబాటు అవుతుంది.

–సీహెచ్ సత్యనారాయణరెడ్డి, జూలకల్లు



ఈనాడు, పార్వతీపురం మన్యం

ఒకరిది మహారాష్ట్రలో నిరుపేద జీవితం.. మరొకరిది తమిళనాడులో విద్యాధిక కుటుంబం. ఇద్దరూ కష్టపడ్డారు.. ఐఏఎస్‌లుగా ఎంపికయ్యారు. ముస్సోరిలో శిక్షణలో స్నేహం విరిసి.. మనసులు కలిసినా ప్రేమ, పెళ్లి ఊసేలేదు. పెద్దల అంగీకారం, ఆశీస్సులతో ఏడడుగులు వేశారు. ఒకే జిల్లాలో రెండు రెవెన్యూ డివిజన్లకు ఉప కలెక్టర్లుగా వచ్చారు. వారే పాలకొండ, పార్వతీపురం సబ్ కలెక్టర్లు పవార్ స్వప్నిల్ జగన్నాథ్, ఆర్.వైశాలి. వారి అనురాగ బంధం విశేషాలు 'ఈనాడు'తో పంచుకున్నారు. ప్రేమికుల దినోత్సవం వేళ ఆ మనసుల ముచ్చట ఇది.

యువతకు ఒక్కమాట

'ప్రతి ఒక్కరికి క్రమశిక్షణ అవసరం. ఏ పనైనా ఇష్టపడి చేయాలి. అందులో స్పష్టత ఉండాలి. కలను సాకారం చేసుకోవాలనే పట్టుదల ఉండాలి. ఎప్పుడూ మన కెరీర్‌కు అవసరమైన పని చేస్తుండాలి. దానికి విరామం ఇవ్వకూడదు. ఏకాగ్రతతో చదవాలి. లక్ష్యానికి గురిపెట్టాలి. అప్పుడే అనుకున్నది సాధించగలం. జీవితంలో రాణించగలం. సంతృప్తి చెందుతాం.' అని చెబుతున్నారు ఈ దంపతులు.

అందరినీ మెప్పించి వివాహం

'వైశాలి వాళ్ల ఇంటికి ఓసారి వెళ్లా. నా వినయ, విధేయతలు ఆమె తల్లిదండ్రులకు నచ్చాయి. వివాహానికి వారే ప్రతిపాదించారు. ఒకరినొకరు ఇష్టపడినా, ఇరువైపుల నుంచి పరస్పర ప్రేమ ప్రతిపాదనే లేకుండా వివాహానికి ఓకే చెప్పేశాం.' వైశాలిలో ముక్కుసూటితత్వం, ఏ పని అయినా చిత్తశుద్ధితో చేయడం నన్ను ఆకర్షించాయి.' అంటారు స్వప్నిల్.

మనసున మనసై.. ఇద్దరూ ఒక్కటై..

ప్రేమికుల దినోత్సవం సందర్భంగా.

ఆటో డ్రైవరు ఇంట్లో ఐఏఎస్

పవార్ స్వప్నిల్ జగన్నాథ్: మహారాష్ట్రలోని నాసిక్ మాది. నాన్న జగన్నాథ్ ఆటో డ్రైవర్. మేం ఇద్దరు పిల్లలం. మా విద్యాభ్యాసానికి నాన్న సంపాదన చాలలేదు. తల తాకట్టు పెట్టయినా మమ్మల్ని చదివించాలని ఆయన తపన. అమ్మ కల్పన ఇళ్లలో పనులు చేసి ఆర్థిక చేదోడుగా ఉండేది. పదో తరగతి తర్వాత ఇంటర్ చదివే ఆర్థిక స్థోమత లేదు. హెల్పింగ్ హ్యాండ్స్ స్వచ్ఛంద సంస్థ చదివించింది. పుణెలోని విట్ విద్యాలయంలో కెమికల్ ఇంజినీరింగ్ పూర్తి చేశా.

వైశాలి: మాది తమిళనాడు రాష్ట్రం చెంగళ్పట్టు జిల్లాలోని ఓ గ్రామం. నాన్న రామమూర్తి రైస్ మిల్లు పరిశ్రమలు నిర్వహిస్తారు.. అమ్మ గృహిణి. సోదరి వైష్ణవి. మా సోదరీమణులం ఎండీఎస్ పూర్తిచేసి క్లినిక్ ఏర్పాటు చేశాం.

ఐఆర్‌పీఎస్.. ఐపీఎస్.. ఐఏఎస్..

స్వప్నిల్: ఇంజినీరింగ్ పూర్తయిన తర్వాత ప్రైవేటు ఉద్యోగం చేస్తూ యూపీఎస్సీ పరీక్షలు రాశా. 2020లో ఐఆర్‌పీఎస్‌కు ఎంపికయ్యా. సెంట్రల్ రైల్వే ముంబయిలో ఉద్యోగం చేస్తూ 2021లో ఐపీఎస్‌కు ఎంపికయ్యా. తెలంగాణ రాష్ట్ర కేడర్‌లో శిక్షణ పొందుతుండగా 2022లో మూడోసారి పరీక్షలు రాసి ఏపీ కేడర్ ఐఏఎస్ అధికారిగా ఎంపికయ్యా. తొలి నియామకంలోనే సబ్ కలెక్టరుతో పాటు ప్రభుత్వం సీతంపేట ఐటీడీఏ పీవోగా అదనపు బాధ్యతలు అప్పగించింది.

వైశాలి: పీజీ పూర్తయిన తర్వాత దంత వైద్యశాల నిర్వహిస్తూ.. యూపీఎస్సీ పరీక్షలు రాశా. మూడుసార్లు గురి తప్పినా.. నాలుగోసారి ఐఏఎస్‌కు ఎంపికయ్యా. గుజరాత్ రాష్ట్రానికి కేటాయించారు. 2025లో వివాహానంతరం ఏపీ కేడర్‌కు బదిలీ అయ్యా.

సేవా గుణం నచ్చి

'ఇతరులకు ఏదో సేవ చేయాలనే తపన స్వప్నిల్‌లో ఉంది. అది బాగా నచ్చింది. శిక్షణలో ఉన్న ఐఏఎస్ అధికారులు భారత దర్శన్‌లో భాగంగా వివిధ రాష్ట్రాల్లో పర్యటించారు. బెంగళూరులోని ఓ ప్రాంతంలో కొందరు చిన్నారులు కొబ్బరి బొండాలు అమ్ముతూ కనిపించారు. వారి వద్దకు స్వప్నిల్ వెళ్లి మీరు స్కూల్‌కు ఎందుకు వెళ్లడం లేదు. చెప్పులు ఎందుకు వేసుకోలేదు.. అని వారితో మమేకమయ్యారు. ఈ ఘటన నా మదిలో నాటుకుంది. తనకు చేయూతనిచ్చిన హెల్పింగ్ హ్యాండ్స్ సంస్థకు ఆర్థిక సాయం అందిస్తున్నారు.' అంటారు వైశాలి.

ఈనాడు, పార్వతీపురం మన్యం

జిల్లా ప్రజలు కూటమి సర్కారుపై గంపెడాశలు పెట్టుకున్నారు. రాష్ట్ర ఆర్థిక శాఖామంత్రి పయ్యావుల కేశవ్ శనివారం ప్రవేశపెట్టనున్న వార్షిక బడ్జెట్‌లో ప్రధాన సమస్యల పరిష్కారానికి, ప్రగతి పరుగు తీసేందుకు నిధులు కేటాయించాలని కోరుతున్నారు.

నిధులొస్తే.. అభివృద్ధి పరుగు

నేడు రాష్ట్ర వార్షిక బడ్జెట్

తెగని కొఠియా వివాదం

ఆంధ్ర-ఒడిశా సరిహద్దులో వివాదాస్పద కొఠియా గ్రామాల సమస్య అపరిష్కృతంగా ఉంది. 21 గ్రామాల్లో ఏపీ ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాలన్నీ అమలవుతున్నాయి. ఒడిశా ప్రభుత్వమూ పథకాలు అందిస్తోంది. ఆ ప్రాంతాలన్నీ తమవేనంటూ రెండు రాష్ట్రాలూ వాదిస్తున్నాయి. గతంలో అంగన్‌వాడీ భవనాలను ఈ గ్రామాల్లో మన రాష్ట్రం మంజూరుచేసింది. పనులు ప్రారంభించేందుకు అప్పటి ఉప ముఖ్యమంత్రి వెళ్లేందుకు సిద్ధపడితే ఒడిశా ప్రభుత్వం బలగాలతో అడ్డుపడింది. ఒడిశా ప్రభుత్వంతో చర్చలు జరిపి పరిష్కరించాలి.

ఇంజినీరింగ్ కళాశాల ప్రారంభమెప్పుడో?

కురుపాం ఇంజినీరింగ్ కళాశాల నిర్మాణ పనులు నిలిచిపోయాయి. వైకాపా నిర్లక్ష్యం కారణంగా ఈ పరిస్థితి ఏర్పడింది. దీనిపై దృష్టి సారించి, అవసరమైన నిధులివ్వాలి. లేకుంటే అంచనా వ్యయం రూ.300 కోట్లు దాటుతుంది. రూ.153.85 కోట్ల అంచనా వ్యయంతో నాడు పనులు ప్రారంభించారు. రూ.43.55 కోట్ల విలువైన పనులు పూర్తి చేశారు. మిగిలిన బకాయిలు రావాల్సి ఉంది. బడ్జెట్‌లో నిధులు కేటాయిస్తే భవన నిర్మాణం పూర్తయి గిరిజన విద్యార్థులకు ఇంజినీరింగ్ కళాశాల అందుబాటులోకి వస్తుంది.

జంఝావతి.. ఎప్పటికి అనుమతి

కొమరాడ మండలం రాజ్యలక్ష్మీపురం వద్ద జంఝావతి జలాశయ నిర్మాణం ఆగిపోయింది. రబ్బర్ డ్యామ్ నిర్మించినా ఫలితం అంతంత మాత్రమే. జలాశయ నిర్మాణం వల్ల ఒడిశా భూభాగంలో అత్యధిక విస్తీర్ణం ముంపునకు గురవుతుందని ఆ ప్రభుత్వం వాదిస్తోంది. దీంతో మన భూ భాగంలో తవ్విన కాలువలు పూర్తిగా పూడికపోయాయి. డిస్ట్రిబ్యూటరీలు నిర్మాణం చేపట్టాలి. ఈ పనులకు రూ.57 కోట్లు అవసరమని ప్రతిపాదనలు పంపించారు. ఈ నిధులు మంజూరు చేస్తే కాలువల నిర్మాణం పూర్తిచేసి శివారు ఆయకట్టుకు సాగునీరు అందించొచ్చు.

కుంకీలు వస్తేనే కదిలేది: మన్యం జిల్లా వాసులను ఏనుగుల సమస్య వెంటాడుతోంది. పరిష్కారానికి కుంకీలను తీసుకొస్తామని ప్రభుత్వం ప్రకటించినా ప్రయత్నం జరగలేదు. ప్రస్తుతం సీతంపేట ఏజెన్సీలో ఒక గుంపు, పార్వతీపురం ఐటీడీఏ పరిధిలో మరో గుంపు విధ్వంసం సృష్టిస్తున్నాయి. ఏనుగుల కారణంగా జిల్లాలో ఇప్పటివరకు 14 మంది మృతిచెందారు. వందలాది ఎకరాల్లో పంట నష్టంతో రైతులు తల్లడిల్లుతున్నారు. రూ.3 కోట్ల వ్యయంతో తాత్కాలిక సంరక్షణకేంద్రం పనులు జరుగుతున్నాయి. ఏనుగుల సమస్యకు శాశ్వత పరిష్కారం చూపించేందుకు నిధులు అవసరం.

గ్రోత్‌సెంటర్.. ఎదుగూబొదుగూ లేక...: అభివృద్ధిలో కీలకమైన బొబ్బిలి గ్రోత్ సెంటర్ ఎదుగూబొదుగూ లేకుండా ఉంది. పరిశ్రమల కోసం భూములు తీసుకొని నెలకొల్పని యాజమాన్యాలు ఎన్నో ఉన్నాయి. వందల ఎకరాల్లో ఖాళీ స్థలాలున్నాయి. సంస్థ పేరిట రిజిస్టర్ చేసుకుని కొందరు ప్రహరీలు కట్టి వదిలేశారు.

తాగునీటి సమస్య: ఉమ్మడి జిల్లాలో పార్వతీపురం, బొబ్బిలి, విజయనగరం నియోజకవర్గాల్లో తాగునీటి సమస్య తీవ్రంగా ఉంది. జల్‌జీవన్ మిషన్ కింద కుళాయిలు వేసి, వదిలేశారు. నీటి పథకాలతో అనుసంధాన ప్రక్రియ మందకొడిగా సాగుతోంది.

కేటాయింపులకే పరిమితం కావొద్దు..

ఉభయ జిల్లాల్లోని తోటపల్లి, తారకరామ తీర్థసాగర్ సహా పలు జలవనరుల పనులు పూర్తికి బడ్జెట్‌లో నిధుల కేటాయింపులతో పాటు ఎప్పటికప్పుడు జరిగే పనులకు సంబంధించి సకాలంలో నిధులు అవసరం. నూతన ఆర్థిక సంవత్సరంలో సుమారు రూ.వెయ్యి కోట్లయినా మంజూరు చేసేలా ఉమ్మడి జిల్లా ప్రజాప్రతినిధులు ఐక్యంగా ప్రయత్నించాలి.

కలెక్టరేట్ భవనాలకు కాసులివ్వాలి

నూతనంగా ఏర్పడిన మన్యం జిల్లా కలెక్టరేట్ భవనాలకు ప్రభుత్వం స్థలం గుర్తించింది తప్పా నిర్మాణాలు చేపట్టలేకపోయింది. అవసరమైన నిధులివ్వాలి.

భాషా పండితులను ఉద్దేశించి మాట్లాడుతున్న కలెక్టరు ప్రభాకరరెడ్డి

తెలుగు మాధుర్యాన్ని తెలియజేయాలి

పార్వతీపురం, న్యూస్‌టుడే: తెలుగు భాష మాధుర్యాన్ని పిల్లలకు తెలియజేసేలా బోధన సాగాలని కలెక్టరు కె.ప్రభాకరరెడ్డి అన్నారు. శుక్రవారం ప్రభుత్వ జూనియర్ కళాశాలలోని మన్యం కళావేదికలో తెలుగు ఉపాధ్యాయులకు నిర్వహించిన కార్యశాల కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. విద్యార్థులను పాఠ్య పుస్తకాలకే పరిమితం చేయకుండా సమకాలీన అంశాలను జోడిస్తూ వారిని విజ్ఞానవంతులుగా తయారు చేయాలన్నారు. తెలుగు సాహిత్యంపై వారిలో అభిలాషను పెంపొందించాలన్నారు. సాహిత్యాన్ని అధ్యయనం చేసి, పిల్లలకు మార్గదర్శకులుగా నిలవాలన్నారు. ప్రతి తెలుగు ఉపాధ్యాయుడు రచనలు చేయాలన్నారు. విద్యార్థులతో కథలు, కవితలు రాయించాలన్నారు. డీఈవో బ్రహ్మాజీ, రచయితలు జి.గౌరునాయుడు, ఎం.జగదీశ్వర రావు, పి.రవీంద్రనాథ్, బి.శంకరరావు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా గంటేడ గౌరునాయుడు రాసిన 'విజ్ఞానంతో వికసించు జగత్తు' పాటను గాయకుడు శ్రీధర్ పాడగా రికార్డు చేశారు. దీని సీడీని కలెక్టర్ చేతుల మీదుగా ఆవిష్కరించారు.

న్యూస్‌టుడే, పార్వతీపురం పట్టణం

ఆపద్బాంధవులకు ఆర్థిక అండ

108 వాహన సిబ్బందికి వేతన పెంపు

ప్రాణాపాయంలో ఉన్న వారికి సత్వర ప్రథమ చికిత్స అందించి, సకాలంలో ఆసుపత్రులకు చేరవేస్తున్న 108 వాహన సిబ్బందికి కూటమి ప్రభుత్వం తీపి కబురు చెప్పింది. ఏళ్లుగా అరకొర జీతాలతో పనిచేస్తున్న వారికి ఇచ్చిన హామీ మేరకు.. వేతనం పెంచేందుకు నిర్ణయించినట్లు పేర్కొన్నారు. దీంతో శుక్రవారం జిల్లా వ్యాప్తంగా ఆ సిబ్బంది థాంక్యూ సీఎం సార్ అంటూ ప్లకార్డులు పట్టుకుని కృతజ్ఞతలు తెలిపారు.

85 మందికి లబ్ధి

జిల్లాలో 15 మండలాల పరిధిలో 16 వరకు 108 వాహనాలున్నాయి. 85 మంది సిబ్బంది ఉండగా, ఇందులో చోదకులు 43 మంది, ఈఎంటీ(ఎమర్జెన్సీ మెడికల్ టెక్నీషియన్)లు 42 మంది సేవలు అందిస్తున్నారు. గత తెదేపా హయాంలో వీరి జీతాలు పెంచుతూ ప్రభుత్వం జీవో తీసుకొచ్చింది. 2019లో వైకాపా వచ్చిన తర్వాత జీవోను అమలు చేయకుండా పక్కన పెట్టేసింది. దీంతో ఇబ్బందులు పడ్డారు. మళ్లీ కూటమి ప్రభుత్వంలో జీవోను పునరుద్ధరించాలని కోరడంతో చర్యలు తీసుకున్నారు.

ప్లకార్డులతో సీఎం చంద్రబాబుకు కృతజ్ఞతలు చెబుతున్న సిబ్బంది

రూ.2 లక్షల వరకు లబ్ధి

★ వీరందరికీ రూ.2 వేలు చొప్పున పెరగనుంది. అయిదేళ్లు సర్వీసు పూర్తి అయిన వారికి స్లాబ్ సిస్టమ్ ప్రకారం రూ.5 వేలు, అందరితో పెంచిన జీతం రూ.2 వేలు మొత్తం రూ.7 వేలు వస్తుంది. ప్రస్తుతం ఈఎంటీకి రూ.20 వేలు, పెరిగిన మొత్తం కలిపి రూ.27 వేలు అవుతుంది.

★ పైలట్‌కు రూ.18 వేలు కాగా.. పెరిగిన మొత్తంతో రూ.25 వేలు అందనుంది. పదేళ్లు పూర్తయిన వారిని సీనియర్లుగా గుర్తిస్తున్నారు. ఈఎంటీకి రూ.32 వేలతోపాటు రూ.2 వేలు పెంచి అందిస్తారు. పైలట్‌కు రూ.32 వేలు కానుంది. ఈ లెక్కన జిల్లావ్యాప్తంగా ప్రతి నెలా రూ.2.10 లక్షల వరకు సిబ్బందికి లబ్ధి చేకూరనుందని యూనియన్ నాయకులు తెలిపారు.

ఆలస్యమైతే అనుమతించం

జియ్యమ్మవలస, న్యూస్‌టుడే: ఇంటర్ విద్యార్థులు పరీక్షా కేంద్రానికి ఒక్క నిమిషం ఆలస్యమైనా అనుమతించేది లేదని ఈ విషయాన్ని గ్రహించాలని జిల్లా ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ అధికారి(డీఐఈవో) వై.నాగేశ్వర రావు అన్నారు. శుక్రవారం చినమేరంగిలో విలేకర్లతో మాట్లాడారు. జిల్లాలో 33 పరీక్షా కేంద్రాల్లో సీసీ కెమెరాల పర్యవేక్షణలో 82 కళాశాలలకు చెందిన 17,530 విద్యార్థులు పరీక్షలు రాయనున్నారన్నారు. వీటి పరిశీలనకు రెండు ఫ్లైయింగ్ స్క్వాడ్ బృందాలు, ఇద్దరు సిట్టింగు స్క్వాడ్‌లు, స్కూల్ ఎడ్యుకేషన్ నుంచి 57 మందిని ఇన్విజిలేటర్లుగా నియమిస్తున్నట్లు జిల్లా ఎగ్జామ్స్ కమిటీ తెలిపింది.

మాస్టార్ల విజయం

కలెక్టరేట్ ప్రాంగణం : రాష్ట్ర స్థాయి ఉపాధ్యాయుల క్రికెట్ పోటీల్లో మన్యం జిల్లా పాంథర్స్ జట్టు మూడోస్థానంలో నిలిచింది. శుక్రవారం కలెక్టరేట్ వద్ద విజేత జట్టుకు డీఈవో బ్రహ్మాజీ బహుమతి ప్రదానం చేశారు. ఉపాధ్యాయులు పాఠాలు బోధించడమే కాదు.. ఆటల్లోను రాణించగలరని డీఈవో అన్నారు. ఈ స్ఫూర్తి రెట్టింపు కావాలన్నారు. కెప్టెన్ నవీన్, కోచ్ ఎస్. మురళీ, సభ్యులను అభినందించారు.

బహుమతి ప్రదానం చేస్తున్న డీఈవో బ్రహ్మాజీ

తప్పుల్లేకుండా రీసర్వే

సీతానగరం: పట్టాదారు పాసుపుస్తకాల్లో తప్పులు దొర్లకుండా ఉండేందుకు రీసర్వే ఉపయోగపడుతుందని కలెక్టర్ ప్రభాకరరెడ్డి అన్నారు. మండలంలోని గుచ్చిమి రెవెన్యూలో 15 మండలాల తహసీల్దార్లు, సర్వే సిబ్బందితో శుక్రవారం ప్రత్యేక సమావేశం నిర్వహించి, పలు సూచనలు చేశారు. అనంతరం గుచ్చిమి రేంజ్ పరిధిలోని అయ్యప్పపేటలోని ఏనుగుల సంరక్షణ కేంద్రాన్ని సందర్శించారు. సంయుక్త కలెక్టర్ యశ్వంత్‌కుమార్‌రెడ్డి, పార్వతీపురం, పాలకొండ సబ్ కలెక్టర్లు వైశాలి, పవార్ స్వప్నిల్, ఇతర అధికారులు పాల్గొన్నారు.

సాయుధ బలగాలు శాఖకు వెన్నెముక

పార్వతీపురం పట్టణం, న్యూస్‌టుడే: పోలీసు శాఖకు సాయుధ బలగాలు వెన్నెముకని ఎస్పీ మాధవరెడ్డి అన్నారు. ప్రభుత్వ జూనియర్ కళాశాల మైదానంలో ఆర్మ్‌డ్ రిజర్వు పోలీసు సిబ్బందికి రెండు వారాల పాటు నిర్వహించిన పునశ్చరణ తరగతులు శుక్రవారంతో ముగిశాయి. ఈ సందర్భంగా ఎస్పీ పరేడ్ మైదానాన్ని సందర్శించి బలగాల గౌరవ వందనాన్ని స్వీకరించారు. పునశ్చరణ తరగతులు.. ఆయుధాల వినియోగం, సురక్షిత డ్రైవింగ్, విపత్తుల నిర్వహణ తదితర విధులు సమర్థంగా నిర్వహించడానికి ఉపయోగపడతాయన్నారు. విపత్తుల సమయంలో సాయుధ బలగాలు అందించే సేవలు ప్రశంసనీయమన్నారు. ఏఆర్ డీఎస్పీ థామస్ రెడ్డి, పట్టణ సీఐ వెంకటరావు, ఆర్ఐలు, ఎస్సైలు, సిబ్బంది పాల్గొన్నారు.

గౌరవ వందనం స్వీకరిస్తున్న ఎస్పీ మాధవరెడ్డి

ప్రేమకో శిలాఫలకం

ఆయనో బ్రిటిష్ ఇంజినీర్.. అయితేనేం ప్రేమకు ఎల్లలు లేవని గుర్తు చేశాడు.. అప్పట్లో రోడ్డు పనుల పర్యవేక్షణకు వచ్చిన అతడు స్థానికంగా ఉండే ఓ కూలీని ప్రేమించి.. దేశాల మధ్య అంతరాయాన్ని తొలగించాడు.. ఆమె మనసును దక్కించుకున్నాడు.. ఇంతలోనే విధి వింత నాటకమాడింది.. అతడిని స్వదేశానికి పంపి.. పెళ్లికి అడ్డుకట్ట వేసింది.. ఎదురించిన ఆ యువకుడు మళ్లీ వచ్చాడు.. అప్పటికే తీవ్ర అనారోగ్యంతో ప్రేయసి మరణించింది.. దీంతో ఆమెకు గుర్తుగా ఓ ప్రేమ శిలాఫలకాన్ని వేశాడు.. ఇప్పటికే చెక్కు చెదరని ఆ 145 ఏళ్ల నాటి ఫలకం పాచిపెంట మండలం పి.కోనవలస జాతీయ రహదారి సమీప పొలాల్లో కనిపిస్తుంది. హెలెన్.. ఫిలిప్‌ల ప్రేమాయణానికి అర్థంగా నిలుస్తోంది. ఏటా ఫిబ్రవరి 14న పలువురు జంటలు ఇక్కడకు వచ్చి ఫొటోలు దిగుతుంటారు. - న్యూస్‌టుడే, పాచిపెంట

మనసు గెలిచేలా.. మగువ మురిసేలా

విజయనగరంలో ప్రేమ బహుమతులు

ఓ ప్రేమికుడిగా నిన్ను నా మదిలో నింపుకొన్నా.. **మనసంతా నువ్వే ఉన్నా..** దక్కుతావో లేదోనని భయపడ్డా.. నీ కోసం ఏళ్లుగా నిరీక్షిస్తున్నా.. కానీ **నువ్వు నాకు నచ్చావ్** అని చెప్పలేకపోయా.. **బొమ్మరిల్లు** లాంటి నా మదిలో నిన్ను దాచేయాలని కలలు గన్నా.. నాది **తొలి ప్రేమ**.. అందుకే ఎక్కడో తడబాటు.. ఏదో తెలియని అలజడి.. నిన్ను చూసిన క్షణంలో ఎంతో **ఖుషీ** అవుతా.. మాట్లాడితే **మజ్నూ**లా మురిసిపోతా.. **గీతాంజలి** సినిమా చూస్తే నువ్వే గుర్తొస్తావ్.. **గీతా గోవిందం**లా మన జంటను ఊహించుకుంటా.. అందుకే ఈ **ప్రేమికుల రోజున** ఇదే నా చిరు కానుక.. ఒప్పుకొంటే మరో **ఆనంద్**నే.. లేకుంటే ఇంకో **దేవదాసు**ను.

- న్యూస్‌టుడే, విజయనగరం మయూరికూడలి

పెళ్లి సంబంధాల కోసం వెతుకుతున్నారా

కొప్పుల వెలమ అవివాహితులకు సువర్ణావకాశం
నేడు, రేపు అవివాహితులకు ఈనాడు పెళ్లిపందిరి
ఉచిత ప్రొఫైల్ రిజిస్ట్రేషన్ కార్యక్రమం

తెలుగింటి వివాహ పరిచయాలకు ఆత్మీయ వేదిక అయిన ఈనాడు పెళ్లిపందిరి, కొప్పుల వెలమ అవివాహితులకు ఉచిత ప్రొఫైల్ రిజిస్ట్రేషన్ ఈనాడు వేదికగా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. వివాహం కోసం ఎదురుచూస్తున్న అవివాహితులతో పాటు సంబంధిత కుటుంబీకులు నేడు (14 ఫిబ్రవరి 2026 శనివారం), రేపు (15 ఫిబ్రవరి 2026 ఆదివారం) ఉదయం 9 నుంచి సాయంత్రం 5.30 గంటల వరకు ఈ కార్యక్రమంలో పాల్గొని తమ ప్రొఫైల్ ను ఉచితంగా రిజిస్టర్ చేసుకోవచ్చు.

★ మరిన్ని వివరాలకు 91549 18858, 80086 21414 ఫోన్ నెంబర్లను సంప్రదించవచ్చు. ఉచిత ప్రొఫైల్ రిజిస్ట్రేషన్ ఫోన్ మరియు యాప్ చేయదలచిన అవివాహితుల బయోడేటా, ఫొటోలు పైన తెలియచేసిన వాట్సప్ నంబర్లకు పంపవచ్చు.

చింతకు చింత

గుమ్మలక్ష్మీపురం, న్యూస్‌టుడే

గుమ్మలక్ష్మీపురం ఏజెన్సీలో చింత పిక్కలు తీస్తున్న గిరిజనులు

ఏజెన్సీలోని గిరిజన రైతులకు వరి, జీడి తరువాత ప్రధాన వాణిజ్య పంట చింతపండు. ఈ ఏడాది దిగుబడిపై ఎన్నో ఆశలు పెట్టుకున్న వారికి నిరాశే మిగులుతోంది. వాతావరణంలో చోటుచేసుకున్న మార్పుల కారణంగా దిగుబడి గణనీయంగా పడిపోవడంతో ఆందోళన చెందుతున్నారు. దీనికితోడు ప్రభుత్వ ధర కిలో రూ. 36 ఉన్నప్పటికీ.. సకాలంలో కొనుగోళ్లు ప్రారంభించకపోవడం, నాణ్యతకు అధిక ప్రాధాన్యత ఇవ్వడంతో ప్రైవేటు వర్తకులకు తక్కువ ధరకే ఇచ్చేస్తున్నట్లు వాపోతున్నారు.

దిగుబడి లేక దిగాలు

పార్వతీపురం మన్యం జిల్లాలో సుమారు 200 ఎకరాల్లో పంట ఉంది. ఎక్కువగా కొండలపై చెట్లు విస్తరించాయి. ఏటా సుమారు 2,500-3,000 టన్నుల వరకు దిగుబడి వస్తుందని అంచనా. కానీ ఈ ఏడాది ఖరీఫ్‌లో అధిక వర్షాలు, మంచు, చలి తీవ్రతతో పంట ఆలస్యమైంది. సాధారణంగా జనవరి ప్రారంభంలోనే ఫలసాయం ప్రారంభమయ్యేది. ఈసారి మాత్రం ఫిబ్రవరి వచ్చినా.. చేతికందని పరిస్థితి నెలకొంది. చెట్ల వయసు పెరగడం, కొత్త చెట్లు నాటకపోవడంతో సుమారు 25 శాతం మాత్రమే దిగుబడి వచ్చింది. చెట్లు కాపు లేక వెలవెలబోతున్నాయి.

లక్ష్య సాధన సాధ్యమేనా..?

గిరిజనులు సేకరించిన అటవీ ఉత్పత్తులను గిరిజన సహకార సంస్థ(జీసీసీ) కొనుగోలు చేస్తుంది. కానీ ఏటా నిర్దేశించుకున్న లక్ష్యాన్ని చేరలేకపోతోంది. ఈసారి పార్వతీపురం ఐటీడీఏ పరిధిలో 900 మెట్రిక్ టన్నుల చింత కొనుగోలు లక్ష్యం. సర్వే చేపట్టి గ్రామస్థాయిలోనే కొనుగోలుకు శ్రీకారం చుట్టారు. మరోవైపు.. అడవుల్లో పండే చింతకు మంచి డిమాండ్ ఉంది. వీటిని కొనుగోలు చేసేందుకు మైదాన ప్రాంతాల నుంచి వ్యాపారులు గిరిజన గ్రామాలకు వచ్చి.. ముందస్తు పెట్టుబడులు ఇచ్చి మరీ కొనుగోలు చేసి పట్టణ ప్రాంతాల్లో విక్రయిస్తారు.

సంవత్సరం	జీసీసీ లక్ష్యం	కొనుగోలు (టన్నుల్లో)
2021-22	430	117
2022-23	430	212
2023-24	430	62
2024-25	730	298
2025-26	900	-

కృషి చేస్తున్నాం..

సిబ్బంది అంతా సమన్వయంతో పనిచేసి లక్ష్యాన్ని చేరేందుకు కృషి చేస్తున్నాం. ఇప్పటికే రైతుల వివరాలు తెలుసుకున్నాం. పంట దిగుబడి సుమారు 25 శాతం మాత్రమే ఉంది. ఫిబ్రవరి ఒకటి నుంచి కొనుగోలు ప్రారంభించాం. - రామారావు, జీసీసీ డీఎం, పార్వతీపురం

ఏర్పాట్ల పరిశీలన.. శృంగవరపుకోట, న్యూస్‌టుడే: పుణ్యగిరి మహా శివరాత్రి జాతర సందర్భంగా గ్రామ పంచాయతీ చేపట్టిన ఏర్పాట్లను శుక్రవారం డీఎస్పీ మల్లికార్జునరావు పరిశీలించారు. తాత్కాలిక మరుగుదొడ్లను తనిఖీ చేశారు. మంచినీటి సరఫరా, వీధి దీపాలపై ఆరా తీశారు. పుణ్యక్షేత్రంలో పారిశుద్ధ్య పనులు చేపట్టాలన్నారు. ఎంపీడీవో సతీష్, పంచాయతీ ఈవో చంద్రశేఖర్ పాల్గొన్నారు.

చికెన్ ధరలు

రకం	లైవ్	డ్రెస్డ్	స్కిన్‌లెస్
బ్రాయిలర్	130	230	240

డబ్బులు వస్తున్నాయ్..!!

- న్యూస్‌టుడే, మయూరికూడలి

బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ, కాపు, ఈబీసీ తదితర వర్గాలకు చెందిన విద్యార్థులకు ప్రభుత్వం ఆర్‌టీఎఫ్(ఫీజు రీయింబర్స్‌మెంట్- ట్యూషన్ ఫీజులు), ఎంటీఎఫ్(మెస్ ఛార్జీలు) ఇవ్వడానికి సన్నద్ధమైంది. ఈ మేరకు విభాగాల వారీగా నిధుల విడుదలకు ఆదేశాలు జారీ చేసింది. కళాశాల యాజమాన్యాలు ఇప్పటికే విద్యార్థుల వివరాలను జ్ఞానభూమి వెబ్ పోర్టల్‌లో నమోదు చేశాయి. ఆ డేటా ఆధారంగా నిధులు రానున్నాయి. ఐటీఐ, డిప్లొమా, డిగ్రీ, ప్రభుత్వ కళాశాలల్లో పీజీ చదువుతున్న వారు, ఇతర నర్సింగ్ కోర్సుల వారికి పథకాలు వర్తించనున్నాయి.

జ్ఞానభూమి పోర్టల్‌లో వివరాల నమోదు

జమ ఇలా..

ఎస్సీ వర్గానికి చెందిన విద్యార్థులకు రెండు విభాగాల నిధులను నేరుగా వారి ఖాతాలకే నగదు వేస్తున్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి అందిస్తున్నాయి. ఆ సొమ్మును విద్యార్థులు కళాశాలలకు చెల్లిస్తారు. మిగిలిన వర్గాల వారికి సంబంధించి యాజమాన్యాల ఖాతాలో జమవుతాయి. మెస్‌ఛార్జీలు మాత్రం విద్యార్థి, తల్లి సంయుక్త ఖాతాలకు వస్తాయి.

విభాగాల వారీగా..

మెస్ ఛార్జీల కింద ఐటీఐ వారికి రూ. 10 వేలు, డిప్లొమా- రూ. 15 వేలు, డిగ్రీ, పీజీ, ఇతర కోర్సులకు చెందిన వారికి రూ. 20 వేలు ఇవ్వాలి. ఎస్సీ విద్యార్థులకు గతేడాది ఏక మొత్తంలో చెల్లించారు. ఈసారి కూడా అలాగే అందజేశారు. ఎస్టీ విద్యార్థులకు గతేడాదికి చెందిన బకాయిలిచ్చారు. బీసీ వర్గాలకు రెండేళ్లకు సంబంధించిన నిధులు రావాలి.

విడుదల ఇలా..

75 శాతం హాజరుంటేనే పరిగణనలోకి తీసుకుంటారు. వారి వివరాలను వెబ్‌సైట్‌లో నమోదు చేస్తారు. 2024-25 విద్యా సంవత్సరంలో 4,756 మంది ఉండగా.. 3,596 మందికి ఆర్టీఎఫ్ నిధులు రూ.3.88 కోట్లు అందాయి. ఎంటీఎఫ్ కింద 3,596 మందికి రూ. 62.17 లక్షలు వచ్చాయి. ఈ ఏడాదిలో 5,353 మంది నమోదు చేసుకున్నారు. తాజాగా 2,710 మందికి రూ. 50.59 లక్షలు రానున్నాయి. గతేడాదిలో 1,160 మందికి రెండు విభాగాలకు చెందిన డబ్బులు రావాలి. ఎస్టీ విభాగానికి గతేడాది 1637 మందికి ఆర్టీఎఫ్ రూ. 1.21 కోట్లు, 527 మందికి ఎంటీఎఫ్ కింద రూ. 16.55 లక్షలు విడుదలయ్యాయి. ఈ ఏడాదిలో 1837 మంది నమోదు చేసుకున్నారు. బీసీ, ఈబీసీ, కాపు వర్గాల వారు 41,481 మంది వెబ్‌సైట్‌లో నమోదయ్యారు. విడతల వారీగా నగదు అందుతుందని సంక్షేమాధికారులు తెలిపారు.

కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్న శ్రీకాకుళం ట్రిపుల్‌ఐటీ డైరెక్టర్ బాలాజీ, తదితరులు

'ప్రగ్యాన్-2కే26' వేడుక

గరివిడి, న్యూస్‌టుడే: గరివిడి అవంతీస్ సెయింట్ థెరెస్సా ఇంజినీరింగ్ కళాశాలలో 'ప్రగ్యాన్-2కే26' జాతీయ సాంకేతిక ఉత్సవం శుక్రవారం సందడిగా ప్రారంభమైంది. రెండు రోజులపాటు జరగనున్న కార్యక్రమాల్లో వివిధ ఇంజినీరింగ్ కళాశాలలకు చెందిన సీఎస్ఈ, ఏఐ, ఎంఎల్, ఈసీఈ, ఈఈఈ, మెకానికల్ విభాగాల విద్యార్థులకు టెక్నికల్ క్విజ్, పోస్టర్ ప్రజెంటేషన్, పేపర్ ప్రెజెంటేషన్, సాంకేతిక ప్రాజెక్టుల ప్రదర్శన, హ్యాకథాన్ పోటీలు నిర్వహిస్తున్నారు. తొలిరోజు అవంతి విద్యాసంస్థల ప్రధాన కార్యదర్శి ముత్తంశెట్టి లక్ష్మీ ప్రియాంక జ్యోతి వెలిగించారు. ట్రిపుల్ ఐటీ డైరెక్టర్ బాలాజీ మాట్లాడుతూ విద్యార్థులు పాఠ్య పుస్తకాలకే పరిమితం కాకుండా.. కొత్త ఆవిష్కరణలు, ఆలోచనలతో ముందుకు సాగాలన్నారు. ఎన్ఎస్ఈ శాస్త్రవేత్త బి.సురేష్‌కుమార్, ఇన్ఫోసిస్ విశాఖ యూనిట్ మేనేజర్ కె.కిషోర్ కుమార్, విద్యాసంస్థల అధ్యక్షులు ఎం.శ్రీనివాసరావు, గరివిడి బ్రహ్మకుమారి కేంద్రం ఇన్‌ఛార్జి బీకే లత, కళాశాల ప్రిన్సిపల్ జె.బాల భాస్కరరావు పాల్గొన్నారు.

జాతరకు 18 బస్సులు

ఎస్.కోట, న్యూస్‌టుడే: మహా శివరాత్రి జాతర సందర్భంగా పుణ్యగిరి, సన్యాసయ్యపాలెంకు ఆదివారం ఉదయం 4.30 గంటల నుంచి సోమవారం సాయంత్రం వరకు ప్రత్యేక బస్సులు నడుపుతామని డిపో మేనేజరు సుదర్శనరావు తెలిపారు. ఎస్.కోట నుంచి పుణ్యగిరికి 15, సన్యాసయ్యపాలెంకు మూడు బస్సులు నడుపుతామన్నారు. ఆదివారం రాత్రి పూట కూడా అందుబాటులో ఉంటాయన్నారు.

సాంకేతికతను అందిపుచ్చుకోవాలి

విజయనగరం విద్యావిభాగం, న్యూస్‌టుడే: రాబోయే కాలంలో ఏఐ, క్లౌడ్ కంప్యూటింగ్ కీలకపాత్ర పోషిస్తాయని, ఆధునిక సాంకేతికతను యువత అందిపుచ్చుకోవాలని జేఎన్‌టీయూ గురజాడ విద్యాలయం ఉపకులపతి ఆచార్య వి.వి.సుబ్బారావు పేర్కొన్నారు. విద్యాలయంలో.. ప్రపంచ బ్యాంకు, ఏపీ ఎంఎస్ఎంఈ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో శుక్రవారం 'ఎంటర్ ప్రెన్యూర్‌షిప్ అండ్ స్కిల్ డెవలప్‌మెంట్' కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఆవిష్కరణ దృక్పథం, స్వయం ఉపాధి, వ్యాపార సంస్కృతి తదితర అంశాలపై సూచనలు చేశారు. రిజిస్ట్రార్ జి.జయసుమ మాట్లాడుతూ పరిశ్రమలకు అవసరమైన నైపుణ్యాలు పెంపొందించుకోవాలన్నారు. ఇంజినీరింగ్ కళాశాల ప్రధానాచార్యుడు ఆర్.రాజేశ్వరరావు, ఐఐఆర్‌పీ డైరెక్టర్ జి.జె. నాగరాజు, టార్చ్ ఫిన్‌టెక్ ఇండియా ప్రైవేటు లిమిటెడ్ డైరెక్టర్ ఎస్.వైభవ్, సీఎస్ఈ విభాగాధిపతి పి.అరుణకుమారి తదితరులు పాల్గొన్నారు.

గోడప్రతులు ఆవిష్కరిస్తున్న ఉపకులపతి, రిజిస్ట్రార్ తదితరులు

రక్తహీనతతో మహిళలకు తీవ్ర ముప్పు

విజయనగరం విద్యావిభాగం, న్యూస్‌టుడే: రక్తహీనత ప్రాణాంతకమైన అనారోగ్య సమస్యగా మారుతోందని కేంద్రీయ గిరిజన విశ్వవిద్యాలయం ఉప కులపతి తంత్రవాహి శ్రీనివాసన్ ఆందోళన వ్యక్తం చేశారు. వ్యాధి నివారణపై అవగాహన కల్పించేందుకు బయోటెక్నాలజీ విభాగం ఆధ్వర్యంలో రూపొందించిన గోడప్రతులను శుక్రవారం ఆవిష్కరించారు. ఐసీఎంఆర్ నివేదిక ప్రకారం దేశంలో మహిళలు, బాలికలు, గర్భిణుల్లో ఈ వ్యాధి బయటపడుతోందన్నారు. గిరిజనుల్లో ఎక్కువగా ఉందన్నారు. రిజిస్ట్రార్ ఆచార్య జితేంద్ర మోహన్ మిశ్రా, బయోటెక్నాలజీ విభాగాధిపతి పరికిపండ్ల శ్రీదేవి, విశ్వవిద్యాలయ అధికారులు ముక్కామల శరత్చంద్రబాబు, ఎన్.వి.ఎస్.సూర్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.

EENADU Classifieds

BUSINESS SERVICES

మార్టిగేజ్ లోన్స్ బిజినెస్, హౌసింగ్‌లోన్స్ మరియు రైస్‌మిల్ వారికి లోన్స్ చేయబడును. Cont: 7207307421.

WANTED DEALERS/AGENTS

Appointing District Dealers: Premium KOLA Rice brand invites financially strong wholesale distributors for Visakhapatnam, Vizianagaram & Srikakulam. Attractive margins & full company support. Call: 9866926083

BUSINESS OFFER

శ్రీకాకుళం టౌన్ కు దగ్గర ఉన్న డిగ్రీ కళాశాల & దూర విద్యా కేంద్రం అమ్మకం/లీజుకు కలదు cont 9666637151

WANTED

Do You Need a Staff for Business Hire with ease www.mrvijay.in HR Solutions ✆ 8309661801.

FINANCIAL SERVICES

ప్రభుత్వ ఉద్యోగులకు పర్సనల్ లోన్స్ ఇళ్ల స్థలాలు, పొలాలు, ఫ్యాక్టరీలు, స్థిరాస్తులు, కాలేజీలపై తక్కువ వడ్డీతో ఫైనాన్స్ చేయబడును. బ్యాంకు లోన్స్‌లో ఉన్నా ఇవ్వబడును. *నో సిబిల్/ నో బ్రోకర్స్ *MSR గ్రూప్, వైజాగ్. Ph.:9121314141.

REAL ESTATE

FLAT FOR SALE

3 BHK Semi Furnished Flat 1325 Sq. ft. N/E Facing for Sale in 1st floor, Anand Plaza, Siddharthnagar, VZM ✆ 9440255724.

PLOT FOR SALE

600, 180 N/F VUDA Apprd. Plots for Sale at Pedatadiwada, Vizianagaram. Ready to construction. ✆ 9848276236, 9346723486.

బొండపల్లి మండలం జియ్యన్నవలస గ్రామములో కస్తూరినగర్ SVN's లే అవుట్‌లో 260 చ॥గ॥ స్థలము అమ్మబడును. ✆ 7396543858.

విజయనగరం ధర్మపురి నందు గల వసంతవిహార్ ఉడా లే-అవుట్‌లో 167 చ॥గ॥లు N/F లో స్థలం (రెడీ పర్ కనస్ట్రక్షన్స్) అమ్మకం. సంప్ర॥ Mr.K. రఘునాథరావు. 9848122039.

LEASE

తెలంగాణ, ఖమ్మంలో 3021 చ॥గ॥లు ట్విన్ థియేటర్/ కమర్షియల్ లీజుకు సం॥ 9848531544. bit.ly/4rMldEv

JOBS

శ్రీరామ్ లైఫ్ ఇన్సూరెన్స్ కంపెనీ VZM, PPM జిల్లాలో పనిచేయుటకు పర్మినెంట్ జాబ్స్ BDE, ABMలు కావలెను. Q:డిగ్రీ, Age:28y above. జీ: 20k + TA DA + ఇన్సెంటివ్. Con: 7794903939, 9676669176.

రాఘవ ఆటోఫైనాన్స్‌లో పనిచేయుటకు ఫీల్డ్ ఎగ్జిక్యూటివ్స్, కంప్యూటర్ ఆపరేటర్ కావలెను. అనుభవం కలిగి విజయనగరం, గజపతినగరం లోకల్ వారికి ప్రాధాన్యత. మంచి జీతం + TA + ఇన్సెంటివ్ సంప్ర॥ రాఘవ ఆటోఫైనాన్స్, 100 ఫీట్ రోడ్, ఐస్‌ఫ్యాక్టరీ జం॥ కెనరాబ్యాంక్ పైన, విజయనగరం. ✆ 7680880206, 9154020715.

త్రివేణి హోంకేర్‌లో వృద్ధులను/ పేషెంట్స్ను చూసుకొనుటకు వర్కర్స్/ నర్సులు కావలెను. ఫ్రీ వసతి, భోజనం.జీ:18K to 20K. ✆96404 00073, 98485 71888.

టోల్‌గేట్, రైల్వే అవుట్‌సోర్సింగ్ పద్ధతిలో వర్క్‌కి సూపర్‌వైజర్స్, కంప్యూటర్ ఆపరేటర్స్, హెల్పర్స్, ఫైర్ & సేఫ్టీ సెక్యూరిటీ కావలెను. 10th- డిగ్రీ. జీతం: 18K to 28K ✆ 9573635594, 9121044796.

గమనిక

క్లాసిఫైడ్ ప్రకటనలకు ప్రతిస్పందించే ముందు తగిన రీతిలో క్షుణ్ణంగా విచారించుకోవలసిందిగా పాఠకులకు సూచించడమైనది. ప్రకటనదారు చెబుతున్న లేదా చేసుకుంటున్న క్లెయిములతో ఈ వార్తాపత్రికకు ఏవిధమైన సంబంధం లేదు. ప్రకటనదారులు సరుకుల అమ్మకం లేదా అందించిన సేవల విషయంలో తప్ప, ప్రకటనల ద్వారా ప్రజల నుండి ఎట్టి డబ్బును వసూలు చేయరాదు. డబ్బును వసూలుచేసే ప్రకటనకర్తను బ్లాక్- లిస్టులో ఉంచే మరియు/ లేదా అతనిపై చట్టపరమైన చర్య తీసుకునే హక్కు యాజమాన్యానికి కలదు.

ఆర్మీ NAVY ఎయిర్‌ఫోర్స్ రైల్వే, బ్యాంకులలో ఉద్యోగావకాశాలు. అర్హత: 10th- డిగ్రీ. Age:16-25. శిక్షణ 3నెలలు శిక్షణతోపాటు హాస్టల్ ఉచితం 10th, ఇంటర్, డిగ్రీ డిస్టెన్స్ కోర్సులు కలవు.* ముందుగా ఎటువంటి ఫీజులేదు * క్రిష్టియన్ డిఫెన్స్ అకాడమీ, వైజాగ్.9121232328.

FACULTY/ TEACHERS

కంప్యూటర్ బోధించుటకు టీచర్స్ కావలెను శాలరీ 20,000/- Sub:M.S.Office, Tally, DTP, C, Java ఆల్ఫా కంప్యూటర్స్, VZM ✆ 9397031917.

SECURITY GUARDS

జై గణేష్ సెక్యూరిటీ సంస్థలో విశాఖ స్టీల్ ప్లాంటు ఏరియాలో సెక్యూరిటీ గార్డులు 16 మంది, డ్యూటీ 8 గం॥ W/H, జీతం నెలకు ₹16,500/, PF & ESI, సెక్యూరిటీ సూపర్‌వైజర్ (Ex-Service or Civil) 9 మంది, జీతం ₹20,000/, **ఉచిత** నివాసం, సబ్సిడీ భోజనం, యూనిఫాం ఉచితం ✆ 93460 01964

ప్రకటన చిన్నదైనా స్పందన అతివేగం
ఈనాడు క్లాసిఫైడ్స్
5 లైన్ల ప్రకటన కేవలం 315 /- (GST 5% అదనం) మాత్రమే
సంప్రదించండి: 8008597609

అనుమానాస్పదస్థితిలో యువకుడి మృతి

పూసపాటిరేగ, న్యూస్‌టుడే: స్నేహితుడి రిసెప్షన్‌కు వచ్చిన ఓ అనుమానాస్పదస్థితిలో మృతిచెందాడు. బాధితుల వివరాల మేరకు.. విశాఖ జిల్లా పద్మనాభం మండలం మద్ది గ్రామానికి చెందిన పి.ఆనంద్‌కుమార్(22) భీమిలి మండలం చిప్పాడ పరిధిలోని ఓ ప్రైవేటు పరిశ్రమలో హెల్పర్‌గా పనిచేస్తున్నాడు. పూసపాటిరేగ మండలంలోని కొల్లాయివలసలో జరుగుతున్న తన స్నేహితుడి పెళ్లి రిసెప్షన్‌కు వెళ్తున్నానని గురువారం ఉదయం ఇంట్లో చెప్పాడు. కంపెనీలో పనిచేస్తున్న ముగ్గురితో కలిసి వచ్చాడు. వారిలో ఢిల్లీశ్వరరావు బాధిత కుటుంబ సభ్యులకు ఫోన్ చేసి మీ కుమారుడు కొప్పెర్లలో మద్యం దుకాణం వద్ద స్పృహ తప్పి పడిపోయాడని, సుందరపేట ప్రభుత్వ సామాజిక ఆసుపత్రికి తరలించామని సమాచారం ఇచ్చాడు. కుటుంబసభ్యులు చేరుకోగా.. అప్పటికే ఆనంద్ కుమార్ మృతి చెందినట్లు వైద్యులు వెల్లడించారు. తన కుమారుడి మృతిపై అనుమానం ఉందని బాధిత తండ్రి నర్సింగరావు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై దుర్గాప్రసాద్ తెలిపారు.

జైలు నుంచి వచ్చారు.. దర్జాగా దోచేశారు!!

వివరాలు వెల్లడిస్తున్న ఎస్పీ దామోదర్, పక్కన ఆభరణాలు

12 రోజుల్లోనే బొద్దాం కేసు ఛేదన

అయ్యన్నపేట, వేపాడ, న్యూస్‌టుడే: వేపాడ మండలం బొద్దాంలో ఇటీవల జరిగిన భారీ చోరీ కేసును పోలీసులు ఛేదించారు. ఎస్పీ దామోదర్ శుక్రవారం నగరంలోని పోలీసు కార్యాలయంలో వివరాలు వెల్లడించారు. గ్రామానికి చెందిన జె.వెంకటరమణ ఈనెల 1న ఉదయం భార్యతో కలిసి పొలానికి వెళ్లారు. మధ్యాహ్నం వచ్చేసరికి తలుపులు తీసి ఉన్నాయి. బీరువాలోని 38.5 తులాల బంగారం, 30 తులాల వెండి ఆభరణాలు అపహరణకు గురైనట్లు గుర్తించి, పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఎస్.కోట గ్రామీణ సీఐ ఎల్.అప్పలనాయుడు దర్యాప్తు చేపట్టారు.

ప్రత్యేక బృందాలతో గాలింపు..

ఎస్పీ ఆదేశాలతో సీఐ ఆధ్వర్యంలో ప్రత్యేక బృందాలు గాలించాయి. సీసీ పుటేజీలు, సాంకేతికత సహకారంతో నిందితులను 12 రోజుల్లోనే గుర్తించారు. అనకాపల్లి జిల్లా చోడవరం మండలం లక్ష్మీపురానికి చెందిన పి.నూకరాజు, అతని సహచరుడు, మాడుగుల మండలం జంపెన వాసి పి.ఉపేంద్రను అరెస్టు చేశారు. వారి నుంచి రూ.80 లక్షల విలువైన ఆభరణాలను స్వాధీనం చేసుకున్నారు. నూకరాజుపై 23, ఉపేంద్రపై 5 కేసులున్నాయని ఎస్పీ చెప్పారు. ఈ మధ్యనే జైలు నుంచి విడుదలై.. వెంటనే చోరీకి పాల్పడ్డారని వెల్లడించారు. డీఎస్పీ ఆర్.గోవిందరావు, వల్లంపూడి ఎస్సై ఎస్.సుదర్శన్ తదితరులు పాల్గొన్నారు.

కన్నవారికి కడుపుకోత

ఇంటర్ విద్యార్థిది ఆత్మహత్యేనని నిర్ధారణ

విలపిస్తున్న బంధువులు, గ్రామస్థులు

గజపతినగరం, మెరకముడిదాం, న్యూస్‌టుడే: సాధారణ మధ్య తరగతి కుటుంబం.. వ్యవసాయంతో పాటు ఆటో నడుపుతూ కుటుంబాన్ని నెట్టుకొస్తున్నారు. తమ పిల్లలు తమలా ఇబ్బందులు పడకూడదని ఉన్నత చదువులు చదివించాలని కలలుగన్నారు. ఊహించని ఘటన ఆ కుటుంబాన్ని శోకసంద్రంలో ముంచేసింది. 'ఆశలను అడియాశలు చేసి, అర్థాంతరంగా వెళ్లిపోయావా బిడ్డా..' అంటూ తల్లిదండ్రులు రోదించిన తీరు కంటతడి పెట్టించింది.

గజపతినగరంలోని ఓ ప్రైవేటు కళాశాలలో గురువారం అనుమానాస్పదంగా మృతిచెందిన ఇంటర్మీడియట్ విద్యార్థి(17)ది ఆత్మహత్యగా ఎస్సై కిరణ్‌కుమార్‌నాయుడు తెలిపారు. మెరకముడిదాం మండలంలోని ఓ గ్రామానికి చెందిన దంపతులకు కుమారుడు, కుమార్తె సంతానం. ఇద్దరూ గజపతినగరంలోని ఓ ప్రైవేటు కళాశాలలో చదువుతున్నారు. కుమార్తె ఇంటర్ ద్వితీయ ఏడాది.. కుమారుడు మొదటి సంవత్సరం. కళాశాల నుంచి సాయంత్రం 6 గంటల సమయంలో వసతి గృహానికి చేరుకున్నాడు. 6.30 గంటల సమయంలో తిరిగి స్టడీ అవర్‌కు వెళ్లాల్సి ఉండగా.. నీరసంగా ఉందని, తర్వాత వస్తానని గదిలో ఉన్న సహచరులతో చెప్పి ఉండిపోయాడు. విద్యార్థులు రాత్రి 9.45 నిమిషాలకు వచ్చేసరికి తలుపులు మూసి ఉన్నాయి. పిలిచినా స్పందించకపోవడంతో పగలగొట్టారు. అప్పటికే పంకాకు వేలాడుతూ కనిపించాడు. గజపతినగరం ప్రాంతీయాసుపత్రికి తరలించగా.. మృతి చెందినట్టు వైద్యులు నిర్ధారించారు. కేసు నమోదు చేసినట్లు ఎస్సై తెలిపారు.

22 నుంచి చీపురుపల్లి జాతర

గోడప్రతులు ఆవిష్కరిస్తున్న రామ్ మల్లిక్ నాయుడు, ఉత్సవ కమిటీ సభ్యులు, అధికారులు

చీపురుపల్లి, న్యూస్‌టుడే: ఉత్తరాంధ్ర ప్రజల ఆరాధ్యదైవం చీపురుపల్లి కనకమహాలక్ష్మి అమ్మవారి జాతర ఈనెల 22 నుంచి 24 వరకు జరగనుంది. ఈ నేపథ్యంలో ఏర్పాట్లు శరవేగంగా సాగుతున్నాయి. ఉత్సవాలకు ఉత్తరాంధ్ర వాసులతో పాటు పక్క రాష్ట్రాలైన తెలంగాణ, ఒడిశా నుంచి భక్తులు భారీగా తరలివస్తారు. వారికి ఇబ్బంది లేకుండా ఏర్పాట్లు చేస్తున్నట్లు తెదేపా రాష్ట్ర కార్యదర్శి రామ్‌మల్లిక్ నాయుడు, ఆలయ కమిటీ ఛైర్మన్ గవిడి నాగరాజు, ఈవో ఎస్. నానాజీబాబు తెలిపారు. మరోవైపు విద్యుత్తు దీపాల అలంకరణ పనులు ఊపందుకున్నాయి. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా చీపురుపల్లి డీఎస్పీ ఎస్.రాఘవులు ఆధ్వర్యంలో బందోబస్తు ఏర్పాటుకు ప్రాంగణాన్ని పరిశీలించినట్లు సీఐ జి.శంకరరావు, ఎస్సై ఎల్.దామోదరరావు తెలిపారు. విద్యుత్తు సరఫరాకు అంతరాయం కలగకుండా చీపురుపల్లి ఉప కేంద్రంలో ముందస్తు నిర్వహణ పనులను శుక్రవారం ప్రారంభించారు.

ప్రాణాలు తీసిన పచ్చకామెర్లు

★ నాడు భర్త.. నేడు కుమారుడు దూరం
★ కన్నీరుమున్నీరవుతున్న మహిళ

గంట్యాడ గ్రామీణం, న్యూస్‌టుడే: కలకాలం కలిసి ఉంటాడనుకున్న భర్త ఆరేళ్ల కిందట పచ్చకామెర్లతో మరణించాడు. అప్పటినుంచి ఇద్దరు కుమారులే ప్రాణంగా బతుకుతున్న ఆమె.. అదే ఇబ్బందితో పెద్దకుమారుడు మృతిచెందడంతో కన్నీరుమున్నీరుగా విలపిస్తోంది. గంట్యాడ మండలంలోని కొండతామరాపల్లి గ్రామానికి చెందిన కోన ఆదిలక్ష్మి భర్త ఆరేళ్ల కిందట మృతిచెందాడు. దీంతో కుటుంబ పోషణకు తల్లి కష్టం చూడలేక ఇంటర్ చదువుతున్న పెద్దకుమారుడు పవన్‌కుమార్(25) ఆటో నడుపుతూ కుటుంబానికి చేదోడుగా ఉండేవాడు. పది రోజుల క్రితం జ్వరం రావడంతో పరీక్షలు చేయిస్తే పచ్చకామెర్లు ఉన్నట్లు వైద్యులు తెలిపారు. ఓ ప్రైవేటు ఆసుపత్రిలో మూడు రోజులపాటు చికిత్స అందించారు. సుమారు రూ.5 లక్షలు ఖర్చుపెట్టినా ఫలితం లేకపోయింది. పరిస్థితి విషమించడంతో గురువారం విజయనగరంలోని మహారాజా ఆసుపత్రికి తీసుకెళ్లారు. చికిత్స పొందుతూ శుక్రవారం వేకువజామున 2 గంటల సమయంలో మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. పవన్‌కుమార్ మృతితో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి.

పవన్‌కుమార్(పాతచిత్రం)

సభా సమయాన్ని వృథా చేయొద్దు

సమావేశంలో మాట్లాడుతున్న భీశెట్టి బాబ్జీ

విజయనగరం ఉడాకాలనీ, న్యూస్‌టుడే: రాష్ట్రంలో నెలకొన్న కీలకమైన సమస్యలపై కూటమి ప్రభుత్వాన్ని మాజీ ముఖ్యమంత్రి నిలదీయాలని, అంతేగానీ శాసనసభ నుంచి బయటకు రావడం తగదని లోక్‌సత్తా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు భీశెట్టి బాబ్జీ అన్నారు. శుక్రవారం నగరంలోని పార్టీ కార్యాలయంలో మాట్లాడారు. మండలిలో గొడవ చేసినంత మాత్రాన ఫలితాలు ఉండవని, సభా సమయాన్ని వృథా చేయొద్దని కోరారు. అసెంబ్లీ సమావేశాల విషయంలో జగన్‌ను ప్రజలు వ్యతిరేకిస్తున్నారని పేర్కొన్నారు. 11 మంది ఎమ్మెల్యేలతో కలిసి మాట్లాడాలన్నారు. ప్రతిపక్ష పార్టీగా కాకపోయినా ప్రధాన ప్రతిపక్షంగా నిలదీయాల్సిన అవసరం ఉందన్నారు. నాయకులు నాగభూషణం, రాజారావు, రామచంద్రరాజు, రామ్మోహన్‌రావు తదితరులు పాల్గొన్నారు.

నిర్లక్ష్యం.. గెడ్డ అధ్వానం

పాలకొండలోని గారమ్మకాలనీ వద్దనున్న పోతులగెడ్డ పూర్తిగా రూపు మారింది. దీని నుంచి సమీపంలోని పంట పొలాలకు సాగునీరు అందించే ఈ గెడ్డ ఏళ్లుగా నిర్లక్ష్యానికి గురవడంతో పూడిక, పనికిరాని మొక్కలతో నిండిపోయింది. నీరు ప్రవహించే పరిస్థితి లేదు. భారీ వర్షాల సమయంలో కాలనీలోని వీధులన్నీ జలమయమవుతున్నాయి. అధికారులు స్పందించాలని స్థానికులు కోరుతున్నారు. విషయంపై నగర పంచాయతీ కమిషనర్ రత్నరాజ్ వద్ద ప్రస్తావించగా బాగుచేయిస్తామని తెలిపారు.

–న్యూస్‌టుడే, పాలకొండ గ్రామీణం

ఈ నిర్మాణాలు ఇంతేనా?

వీరఘట్టంలో రెండు సచివాలయ భవనాల నిర్మాణాలు మధ్యలో నిలిచిపోయాయి. గత వైకాపా హయాంలో వీటి పనులు ప్రారంభించారు. పలు కారణాలతో గుత్తేదారు నిలిపేశారు. దీంతో సొంత భవనాలు లేక సిబ్బంది ఇబ్బంది పడుతున్నారు. అరకొర సౌకర్యాల నడుమ విధులు నిర్వహిస్తున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి పూర్తి చేయాలని కోరుతున్నారు. మండల ఇంజినీరింగ్ అధికారి డి.కళ్యాణిదుర్గ మాట్లాడుతూ సమస్యను ఉన్నతాధికారుల దృష్టికి తీసుకువెళ్తామన్నారు. – న్యూస్‌టుడే, వీరఘట్టం

రహదారి నిర్మిస్తే మేలు

రావివలస-కంబర రహదారిలో పనికి రాని మొక్కలు, గడ్డి పెరిగిపోయింది. దీంతో కాలినడకన కూడా ప్రయాణం సాగించలేని పరిస్థితి. ఈ రహదారి నుంచి సుమారు 200 ఎకరాల పంట పొలాలకు రైతులు వెళ్లాల్సి వస్తోంది. వర్షాకాలంలో బురదమయంగా మారి ఇబ్బందులు పడుతున్నామని వాపోతున్నారు. కంబర వాసులు.. రావివలస ప్రాథమిక ఆరోగ్యకేంద్రానికి రావడానికి ఇదే దగ్గర మార్గం. రోడ్డు నిర్మాణం చేపడితే రోగులకు కూడా సౌకర్యంగా ఉంటుందని రావివలస జేఈ గౌరీశంకరరావు మాట్లాడుతూ పరిశీలించి చర్యలు తీసుకుంటామన్నారు.

– న్యూస్‌టుడే, గరుగుబిల్లి, గ్రామీణం

ఎటు చూసినా చెత్త కుప్పలే

పాలకొండ పట్టణంలోని పలు ప్రాంతాల్లో పారిశుద్ధ్యం పడకేసింది. కార్మికులు గురువారం విధులకు హాజరు కాకుండా సమ్మెకు వెళ్లడంతో 20 వార్డుల్లో ఎక్కడికక్కడే చెత్త కుప్పలుగా పేరుకుపోయింది. దీంతో ప్రాంతీయులు ఇబ్బందులు పడ్డారు. చెల్లాచెదురుగా పడి పరిసరాలు అధ్వానంగా దర్శనమిచ్చాయి. – న్యూస్‌టుడే, పాలకొండ

మూతబడింది.. తెరవరూ!

సాలూరు మండలం చినపారన్నవలస గ్రామంలోని పాఠశాల ఇది.. రెండేళ్ల క్రితం వరకూ ఇక్కడ ఐదుగురు విద్యార్థులు ఉండేవారు. 2024-25 విద్యాసంవత్సరానికి ముగ్గురయ్యారు. 2025-26కు ఒక్కరు కూడా రాలేదు. దీంతో ఉపాధ్యాయుడు కొన్నాళ్లపాటు పాఠశాలకు వచ్చి కూర్చొని వెళ్లేవారు. తర్వాత ఆయన్ను వేరే పాఠశాలలకు డిప్యుటేషన్‌పై పంపుతున్నారు. దీంతో పాఠశాల మూతపడింది. ఎంఈవో2 వెంకటరావు మాట్లాడుతూ గ్రామంలో ప్రత్యేక డ్రైవ్ చేపట్టి పిల్లలను పాఠశాలలో చేర్పించేలా ప్రయత్నిస్తామని చెప్పారు.

– న్యూస్‌టుడే, సాలూరు గ్రామీణం

మేమున్నాం.. మీకు తోడుగా (10 AM TO 1 PM)

పార్వతీపురం	8008566244
పాలకొండ	8008574299
సాలూరు	8008786820
కురుపాం	9849044696

?: కారాడవలస బీసీ కాలనీలో చేతిబోరు మరమ్మతులకు గురైంది. - స్థానికులు ★ చర్యలు తీసుకుంటాం. - బసవరాజు, ఆర్‌డబ్ల్యూఎస్ ఏఈ – న్యూస్‌టుడే, పార్వతీపురం

?: కురుపాం పంచాయతీ శివన్నపేటలోని పలు వీధుల్లో దోమలు విజృంభిస్తున్నాయి. - సాయి ★ దోమల మందు పిచికారీ చేయిస్తాం. - జగదీష్, పంచాయతీ కార్యదర్శి – న్యూస్‌టుడే, కురుపాం గ్రామీణం

?: నేరడి పంచాయతీలోని పలు వీధుల్లో పారిశుద్ధ్యం అధ్వానంగా తయారైంది. - గ్రామస్థులు ★ పారిశుద్ధ్యం పనులు చేపడతాం. - వసంతకుమారి, ఎంపీడీవో – న్యూస్‌టుడే, భామిని

?: మండలంలోని వల్లరిగుడబలో మంచినీటి సరఫరా పైపులైన్లు మురుగు కాలువలో ఉండడంతో తాగునీరు కలుషితమవుతోంది. - అనంతకుమార్ ★ పరిశీలించి, పైపులైన్లు సరిచేయిస్తాం. - గౌరీశంకర్, ఆర్‌డబ్ల్యూఎస్ జేఈ, గరుగుబిల్లి – న్యూస్‌టుడే, గరుగుబిల్లి గ్రామీణం

ఇసుమంత ఇస్తే.. కొండంత భాగ్యం

చివరిదశలో నిలిచిన పాఠశాల పనులు

సాలూరు, పాచిపెంట, సీతంపేట, వీరఘట్టం, న్యూస్‌టుడే: గత ప్రభుత్వం నాడు-నేడు పథకంతో పాఠశాలల్లో సమస్యలు పరిష్కరిస్తామని, ప్రైవేటు పాఠశాలలకు దీటుగా విద్యనందిస్తామని ఊదరగొట్టింది. చేసిన పనులకూ బిల్లులు చెల్లించక గుత్తేదారులు నిలిపేయడంతో ఎక్కడికక్కడ మొండి గోడలతో భవనాలున్నాయి. దీంతో విద్యార్థులు, ఉపాధ్యాయులు అవస్థలు పడుతున్నారు.

పాచిపెంట మండలం దిగువ గొట్టూరు ప్రాథమిక పాఠశాల ఇది. అసంపూర్తి భవనంలోనే ఏళ్లుగా బోధన సాగుతోంది

ఎక్కడ ఎలా..

పథకం కింద ఫేజ్-1, 2లో జిల్లాలో మంజూరైన వాటిలో 85 వరకు అసంపూర్తిగా ఉన్నాయి. ★ సాలూరు పట్టణంలోని గాడివీధి ప్రాథమిక పాఠశాలలో 170 మంది చదువుతున్నారు. ఆరు గదులు మంజూరవగా చివరిదశలో ఆగాయి. రూ.3లక్షలు వస్తే పూర్తవుతాయి. ★ వీరఘట్టం మండలం కంబరవలస జడ్పీ హైస్కూల్‌లో 85 మంది ఉన్నారు. మూడు అదనపు తరగతి గదులు మంజూరయ్యాయి. రూ.10 లక్షలతో పనులు చేశారు. మరో రూ.90వేలుంటే అందుబాటులోకి వస్తాయి. ★ సీతంపేటలో మోడల్ ప్రైమరీ పాఠశాలకు అదనపు గదులు మంజూరయ్యాయి. బిల్లులు చెల్లించక ఆపేశారు. ★ ప్రభుత్వ ఉన్నత పాఠశాలకు రెండో విడతలో ఆరు గదులు, కిచెన్‌షెడ్, మరుగుదొడ్లు మంజూరయ్యాయి. కానీ అసంపూర్తిగానే ఉన్నాయి. ఒక్కో దానికి రూ.50వేలు నుంచి రూ.లక్ష వస్తే పూర్తయ్యే అవకాశం ఉంది.

ఏడాదిగా ఎదురుచూపులు..

గత ప్రభుత్వ నిర్వాకంతో నిలిచిపోయిన పాఠశాల భవన నిర్మాణాలు పూర్తిచేసేందుకు రూ.50 వేలు నుంచి రూ.3లక్షలు వరకు నిధులు అవసరం. ఈ కొంచెం నిధుల కోసం ఏళ్లుగా ఎదురు చూస్తున్నారు. కూటమి ప్రభుత్వమైనా దృష్టిసారించి నిధులు విడుదల చేయాలని కోరుతున్నారు. వేసవిలో మిగులు పనులు పూర్తిచేస్తే వచ్చే విద్యాసంవత్సరం ప్రారంభానికి అందుబాటులోకి వస్తాయి. ఈ బడ్జెట్‌లో కేటాయించాలని కోరుతున్నారు.

ప్రతిపాదనలు పంపించాం..

చివరి దశలో పనులు నిలిచిపోయిన పాఠశాల భవనాలు, మరుగుదొడ్లు, కిచెన్ షెడ్ల నిర్మాణాల పూర్తికి ప్రతిపాదనలు చేసి పంపించాం. నిధులు మంజూరైన వెంటనే పనులు చేసి ఇబ్బందులు తొలగిస్తాం.

– రాజ్‌కుమార్, ఉప విద్యాశాఖ అధికారి

అటవీశాఖ అనుమతులు మంజూరు చేయాలి

మాట్లాడుతున్న విప్ జగదీశ్వరి

గుమ్మలక్ష్మీపురం, న్యూస్‌టుడే: కురుపాం నియోజకవర్గంలోని గిరిజన ప్రాంతాల్లో రహదారుల నిర్మాణానికి అటవీశాఖ అనుమతులు మంజూరు చేయాలని విప్ తోయక జగదీశ్వరి శుక్రవారం శాసనసభలో కోరారు. మండలంలోని వనకాబడి, మంత్రజోల, కొమరాడ మండలంలో మసిమండ, చినశాఖ, కురుపాం మండలం పులిపుట్టికి అనుమతులొస్తే సకాలంలో పూర్తి చేస్తామన్నారు. వైకాపా హయాంలో కొమరాడ మండలంలో 400 ఎకరాల అటవీ భూమిని ప్రభుత్వ భూమిగా మార్చడంపై దర్యాప్తు నిర్వహించాలన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబుపై అసభ్య పదజాలంతో దూషించిన కేసులో జైలుకెళ్లి వచ్చిన అంబటి రాంబాబులో ఎలాంటి పశ్చాత్తాపం లేదని, వైకాపా రప్పా రప్పా రాజకీయానికి నిదర్శనమని ధ్వజమెత్తారు. ప్రతిపక్షంలో ఉంటూ సమస్యలపై పోరాటం చేయాల్సిన వైకాపా నేతలు దిగజారుడు రాజకీయాలు చేస్తూ ప్రజలతో ఛీ కొట్టించుకుంటున్నారన్నారు.

పోషకాహార లోపాన్ని అధిగమించేందుకు సమష్టి కృషి

పార్వతీపురం పట్టణం, న్యూస్‌టుడే: పిల్లల్లో పోషకాహార లోపాన్ని అధిగమించేందుకు సమష్టిగా కృషిచేయాలని డీఎంహెచ్‌వో భాస్కరరావు సూచించారు. శుక్రవారం ఎన్జీవో హోంలో కమ్యూనిటీ బేస్ట్ మేనేజ్‌మెంట్ ఆఫ్ అక్యూట్ మాల్ న్యూట్రిషియన్‌పై వైద్యాధికారులకు శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. టాటా చారిటబుల్ ఫౌండేషన్ నుంచి వైద్యులు కేవీఎస్ సుబ్రహ్మణ్యం, గీతాశ్రీ, వీర సీఎంఎంపై పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివరించారు. పోషకాహార లోపం ఉన్న పిల్లలను గుర్తించి, ఆరోగ్య పరిస్థితి విశ్లేషించాలన్నారు. సమస్య ఉంటే ఎన్ఆర్సీలో చేర్పించాలని సూచించారు. డీఐవో విజయమోహన, డిప్యూటీ డీఎంహెచ్‌వో పద్మావతి, ఆర్బీఎస్‌కే పీవో జగన్మోహనరావు, ప్రోగ్రాం అధికారులు వినోద్ కుమార్, సూర్యకౌశిక్, ఐసీడీఎస్ డీపీవో సుబ్రహ్మణ్యం తదితరులు పాల్గొన్నారు.

శైవక్షేత్రాల వద్ద పటిష్ఠ బందోబస్తు

సమీక్షిస్తున్న మాధవరెడ్డి, మనీషారెడ్డి

కొమరాడ, న్యూస్‌టుడే: మహాశివరాత్రి సందర్భంగా శైవక్షేత్రాల వద్ద పటిష్ఠ బందోబస్తుకు ఏర్పాట్లు చేస్తున్నామని ఎస్పీ మాధవరెడ్డి అన్నారు. శుక్రవారం గుంప సోమేశ్వరాలయాన్ని ఆయన సందర్శించారు. ఏర్పాట్లపై సీఐ, ఎస్సైలతో చర్చించారు. క్యూలైన్ల వద్ద బారికేడ్లు, టెంట్లను ఏర్పాటు చేసి, తోపులాటలు జరగకుండా చూడాలన్నారు. ట్రాఫిక్ ఆంక్షలు విధించి వాహన రద్దీ లేకుండా చూడాలన్నారు. ఏఎస్పీ మనీషారెడ్డి, సీఐ రంగనాథం, ఎస్సై జగదీష్ నాయుడు పాల్గొన్నారు. ★ పాచిపెంట: మండలంలోని పెదవీపురువలస సమీప పారమ్మకొండ వద్ద జాతర ఏర్పాట్లపై ఎస్పీ సమీక్షించారు. అధికారులకు పలు సూచనలు చేశారు. పర్యవేక్షణకు రెండు డ్రోన్లు, 20 సీసీ కెమెరాలు, భక్తులు కొండపైకి ఎక్కేందుకు వీలుగా రోప్‌లు ఏర్పాటు చేయాలని ఆదేశించారు.

పల్లెల పరిశుభ్రతే ధ్యేయం

పనులు పరిశీలిస్తున్న డీపీవో కొండలరావు

జియ్యమ్మవలస, పార్వతీపురం గ్రామీణం, న్యూస్‌టుడే: పల్లెల్లో చెత్త, మురుగు నిల్వ ఉండకూడదని జిల్లా పంచాయతీ అధికారి(డీపీవో) టి.కొండలరావు అన్నారు. శుక్రవారం మండలంలోని చినమేరంగి, బీజేపురం, జియ్యమ్మవలసలో ఫ్రైడే డ్రైడే కార్యక్రమాన్ని పరిశీలించారు. ఎంపీడీవో కె.ధర్మారావు, డిప్యూటీ ఎంపీడీవో హరి ప్రసాద్, సచివాలయ సిబ్బంది ఉన్నారు. అనంతరం ఆయన పార్వతీపురం మండలంలోని నర్సిపురంలో పారిశుద్ధ్య పనులను తనిఖీ చేశారు. సర్పంచి ప్రతినిధి రాజు, కార్యదర్శి రామకృష్ణ, గ్రామపెద్దలు రమణ, తవిటినాయుడు, గుర్రాజు సూచనలు చేశారు.

న్యాయస్థానం కోసం స్థలం గుర్తింపు

సమావేశంలో మాట్లాడుతున్న కలెక్టర్ ప్రభాకరరెడ్డి

పార్వతీపురం, న్యూస్‌టుడే: జిల్లా న్యాయస్థానాల సముదాయం నిర్మాణానికి స్థలాన్ని పరిశీలించి, గుర్తించి చూపించినట్లు కలెక్టర్ ప్రభాకరరెడ్డి.. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె.విజయానంద్ వివరించారు. శుక్రవారం సీఎస్ కలెక్టర్లు, ఇతర అధికారులతో దూరదృశ్య శ్రవణ సమావేశాన్ని నిర్వహించారు. కొత్త జిల్లాల్లో కార్యాలయాల వసతులు, తదితర సమస్యలపై ప్రస్తావించారు. జేసీ యశ్వంత్‌కుమార్‌రెడ్డి, డీఆర్వో హేమలత పాల్గొన్నారు. ★ మార్చి 15లోగా జిల్లాలో అభివృద్ధి పనులు పూర్తి చేయాలని కలెక్టర్ సమీక్ష సమావేశంలో ఆదేశించారు. రూ.94కోట్లు విలువైన పనులు పెండింగ్‌లో ఉన్నాయన్నారు. ఈ నిధులను సకాలంలో వినియోగించకుంటే బాధ్యులపై చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి కార్యాలయం ఆదేశించిందని వెల్లడించారు.

మస్తర్ల దిద్దుబాటు

సామాజిక తనిఖీ నిర్వహిస్తున్న అధికారులు

మక్కువ, న్యూస్‌టుడే: మండలంలో జరిగిన ఉపాధిహామీ పనులపై డ్వామా పీడీ రామచంద్రరావు ఆధ్వర్యంలో మక్కువలో శుక్రవారం సామాజిక తనిఖీ ప్రజావేదిక నిర్వహించారు. మస్తర్ల దిద్దుబాట్లు అధికారులు గుర్తించారు. పనుల్లో అవకతవకలకు పాల్పడిన వారి నుంచి రూ.84,133లు రికవరీకి ఆదేశించామని పీడీ తెలిపారు. కార్యక్రమంలో ఎంపీపీ పారమ్మ, జడ్పీటీసీ శ్రీనివాసులనాయుడు, ఏపీడీ శ్రీహరి, ఎంపీడీవో అర్జునరావు, ఏపీవో ఈశ్వరమ్మ పాల్గొన్నారు.

ఉప్పొంగిన ఉత్సాహం

జీఎల్‌పురంలో విద్యార్థినుల సందడి

కురుపాంలో నృత్య ప్రదర్శన

కురుపాం గ్రామీణం, జియ్యమ్మవలస, గుమ్మలక్ష్మీపురం, న్యూస్‌టుడే: విద్యార్థులు బాగా చదువుకుని ఉన్నత స్థాయికి చేరుకోవాలని జిల్లా ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ అధికారి వై.నాగేశ్వరరావు అన్నారు. శుక్రవారం జియ్యమ్మవలస మండలంలోని చినమేరంగిలో జీజే కళాశాల వీడ్కోలు కార్యక్రమంలో మాట్లాడారు. ❖ కురుపాంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాల, గుమ్మలక్ష్మీపురం శారదా వృత్తి విద్య కళాశాలలో కార్యక్రమాలు ఘనంగా నిర్వహించారు. విద్యార్థుల నృత్య ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి. అధ్యాపకులు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.

విద్యార్థులకు అండగా కూటమి ప్రభుత్వం

సీతంపేట, పాలకొండ గ్రామీణం, న్యూస్‌టుడే: విద్యార్థులకు కూటమి ప్రభుత్వం అండగా నిలిచిందని తెదేపా పాలకొండ నియోజకవర్గం ఇన్‌ఛార్జి పడాల భూదేవి అన్నారు. 2024-25 విద్యా సంవత్సరం ఫీజు రియింబర్స్ మెంట్ రూ.1,200 కోట్లు విడుదల చేయడంతో సీతంపేటలో శుక్రవారం సంబరాలు చేసుకున్నారు. నేటికి రూ.1,788 కోట్లు ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలు విడుదల చేసిందన్నారు. నాయకురాలు బి.జయలక్ష్మి తదితరులు ఉన్నారు. పాలకొండలో అరకు పార్లమెంట్ అధికార ప్రతినిధి సంతోష్‌కుమార్ మాట్లాడుతూ ప్రభుత్వం ఇచ్చిన హామీ నెరవేర్చిందన్నారు.

చలో విజయవాడ.. వీరఘట్టం: వేతన కమిషన్ సాధనకు ఈనెల 17న చలో విజయవాడ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు యూటీఎఫ్ జిల్లా కార్యదర్శి పైడిరాజు, మండల ప్రధాన కార్యదర్శి గోవిందరావు తెలిపారు. విజయవంతం చేయాలని కోరారు.

క్రికెట్ పోటీల్లో ప్రతిభ

ద్వితీయ స్థానంలో నిలిచిన క్రీడాకారులు

గుమ్మలక్ష్మీపురం, న్యూస్‌టుడే: ఆంధ్రా వర్సిటీ శతాబ్ది ఉత్సవాల సందర్భంగా విశాఖలో నిర్వహించిన క్రికెట్ పోటీల్లో గుమ్మలక్ష్మీపురం ప్రభుత్వ డిగ్రీ కళాశాల విద్యార్థులు సత్తాచాటారు. బుల్లయ్య కళాశాలతో జరిగిన పోటీలో రన్నర్‌గా నిలిచింది. ఏయూ వీసీ ఆచార్య జీపీ రాజశేఖర్ చేతులమీదుగా ట్రోఫీ, రూ.50 వేలు నగదు బహుమతి అందుకున్నారు. ప్రిన్సిపల్ శ్రీవరం, శిక్షకుడు శ్రీకాంత్, వైస్ ప్రిన్సిపల్ రామయ్య అభినందించారు.

ఐటీడీఏకు 16 వినతులు

సమస్యలు తెలుసుకుంటున్న డీడీ అన్నాదొర

సీతంపేట, న్యూస్‌టుడే: సీతంపేట ఐటీడీఏ కార్యాలయంలో జిల్లా గిరిజన సంక్షేమ, సాధికారత అధికారి ఎం.అన్నాదొర ఆధ్వర్యంలో శుక్రవారం ప్రజా సమస్యల పరిష్కార వేదిక నిర్వహించారు. వివిధ ప్రాంతాలకు చెందిన గిరిజనులు తమ వ్యక్తిగత, గ్రామ సమస్యలపై 16 వినతులు అందజేశారు. కార్యక్రమంలో డిప్యూటీ డీఈవో పి.నారాయుడు, జీసీసీ మేనేజర్లు దాసరి కృష్ణ, నర్సింహులు, డిప్యూటీ డీఎంహెచ్‌వో కె.విజయపార్వతి, డీడీ కార్యాలయ పర్యవేక్షకుడు అప్పారావు పాల్గొన్నారు.

సీఎం చంద్రబాబు చిత్రపటానికి పాలాభిషేకం

సీతానగరం, కురుపాం గ్రామీణం, పాచిపెంట, పాలకొండ: ఆపత్కాలంలో ఆదుకుంటున్న 108 సిబ్బంది సమస్యలను పరిష్కరించి, ఆర్థిక ప్రోత్సాహకాలను ప్రకటించిన సందర్భంగా శుక్రవారం ఆయా మండలాల్లో ముఖ్యమంత్రి చంద్రబాబు చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. ప్లకార్డులతో కృతజ్ఞతలు తెలిపారు. అప్పలనాయుడు, ఝాన్సీ, రమేష్, ధనుంజయ్ తదితరులు పాల్గొన్నారు.

బార్ కౌన్సిల్ ఎన్నిక

పాలకొండ గ్రామీణం, న్యూస్‌టుడే: రాష్ట్ర బార్ కౌన్సిల్ ఎన్నికలు పాలకొండలోని జూనియర్ సివిల్‌జడ్జి కోర్టు ఆవరణలో శుక్రవారం నిర్వహించారు. 70 మంది న్యాయవాదులకు గాను 67 మంది తమ ఓటుహక్కును వినియోగించుకున్నట్లు ఎన్నికల అధికారి శామ్యూల్ తెలిపారు.

దీక్ష విజయవంతానికి పిలుపు

భామిని: విశాఖలో ఈ నెల22 జరిగే సాగర సంగ్రామ దీక్షను విజయవంతం చేయాలని ఏపీ సీపీఎస్ఈఏ రాష్ట్ర కౌన్సిలర్ సూర్యారావు కోరారు. పెద్దదిమిలి జడ్పీ ఉన్నత పాఠశాలలో కరపత్రాలను ఆవిష్కరించారు.

‘జీవో 77 రద్దు చేయాలి’

కలెక్టరేట్ ప్రాంగణం: పీజీ విద్యార్థులకు శాపంగా మారిన జీవో 77ను రద్దు చేయాలని ఏఐఎస్ఎఫ్ జిల్లా కార్యదర్శి రవికుమార్ అన్నారు. కాంప్లెక్స్ కూడలి వద్ద నిరసన తెలిపారు. ప్రభుత్వ విశ్వవిద్యాలయాల్లో నిధులు, సిబ్బంది కొరత వేధిస్తోందని, రాష్ట్ర వ్యాప్తంగా 3,480 ప్రొఫెసర్ పోస్టులు భర్తీ చేయాలన్నారు.

అవీ..ఇవీ..అన్నీ

గృహనిర్మాణంలో పైలట్ ప్రాజెక్టు

పార్వతీపురం గ్రామీణం: పార్వతీపురం గృహనిర్మాణ సంస్థ పైలట్ ప్రాజెక్టును మంజూరుచేసి, నిర్మాణాలు వేగవంతం చేయాలని సంస్థ ప్రధాన సంచాలకుడు అరుణ్‌బాబును ఎమ్మెల్యే విజయచంద్ర కోరారు. అమరావతిలో ఆయనను కలిసి విజ్ఞప్తిచేశారు. ఆయన సానుకూలంగా స్పందించినట్లు తెలిపారు.

గుంపకు ప్రత్యేక బస్సులు

కొమరాడ: మహా శివరాత్రి సందర్భంగా పార్వతీపురం నుంచి గుంపకు 9 ప్రత్యేక బస్సులు నడుపుతున్నట్లు డీఎం లక్ష్మణరావు చెప్పారు. భక్తుల రద్దీ పెరిగితే అదనపు సర్వీసులు వేస్తామన్నారు.

ప్రజల ఆరోగ్యం పాడు చేయొద్దు

సాలూరు: ప్రజలు ఆహారం పట్ల ఆకర్షితులను చేసి, ఆరోగ్యానికి నష్టం తెచ్చే హానికర పదార్థాలు వాడొద్దని జిల్లా ఫుడ్ ఇన్‌స్పెక్టర్ వినోద్ కుమార్ వ్యాపారులకు సూచించారు. పారిశుద్ధ్య అధికారి బాలకృష్ణ ఆధ్వర్యంలో టిఫిన్, భోజన హోటల్స్ నిర్వాహకులతో సమావేశం నిర్వహించారు. లైసెన్స్ తప్పనిసరన్నారు.

డీఎస్సీ నుంచి మినహాయించాలి

సీతంపేట: తాము పని చేస్తున్న పోస్టులను డీఎస్సీ నోటిఫికేషన్ నుంచి మినహాయించడంతో పాటు రెగ్యులరైజ్ చేయాలని కోరుతూ ప్రభుత్వ గిరిజన సంక్షేమ ఆశ్రమ పాఠశాలలు, జీపీఎస్ సీఆర్టీల అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు డి.చిన్నయ్య, నాయకులు ఉత్తరాంధ్ర ఉపాధ్యాయ ఎమ్మెల్సీ గాదె శ్రీనివాసులు నాయుడుకు వినతిపత్రం అందజేశారు. తమకు ఉద్యోగ భద్రత కల్పించి ఆదుకోవాలని ఈ సందర్భంగా కోరారు.

బాగా చదివి ఉత్తీర్ణత సాధించాలి

మాట్లాడుతున్న ఐటీడీఏ పీవో పవార్ స్వప్నిల్ జగన్నాథ్

సీతంపేట, న్యూస్‌టుడే: పరిసరాల పరిశుభ్రతపై ప్రతి విద్యార్థి అవగాహన కలిగి ఉండాలని ఐటీడీఏ పీవో పవార్ స్వప్నిల్ జగన్నాథ్ అన్నారు. సీతంపేట బాలుర గురుకుల పాఠశాలను శుక్రవారం ఆయన సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పది విద్యార్థులు బాగా చదివి మంచి మార్కులతో ఉత్తీర్ణత సాధించాలని సూచించారు. ప్రిన్సిపల్ మధుసూదనరావు, గురుకుల కళాశాల ప్రిన్సిపల్ కృష్ణమోహన్, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.

స్త్రీశక్తితో ఆర్టీసీకి పెరిగిన ప్రజాదరణ

సాలూరు, న్యూస్‌టుడే: స్త్రీ శక్తి పథకంలో ఆర్టీసీ సేవలను ఎక్కువ మంది వినియోగించుకుంటున్నారని, టికెట్ జారీ చేసేందుకు ఛార్జింగ్ సమస్య రాకూడదని కండక్టర్లకు 20,000 ఎంఏహెచ్ పవర్ బ్యాంకులను అందిస్తున్నామని జిల్లా ప్రజా రవాణా అధికారి కె.శ్రీనివాసరావు అన్నారు. శుక్రవారం ఆయన ఆర్టీసీ డిపోను సందర్శించారు. అనంతరం పారమ్మకొండ వద్ద ఆర్టీసీ బస్సుల పార్కింగ్ స్థలాన్ని పరిశీలించారు. ఈఏడాది 30 బస్సులు తిప్పుతామన్నారు. ఆయనతో డీఎం ఆచారి, రాజు తదితరులు ఉన్నారు.

కండక్టర్లకు పవర్ బ్యాంకులు అందిస్తున్న జిల్లా ప్రజా రవాణా అధికారి శ్రీనివాసరావు

నిబంధనల మేరకే బకాయిల రద్దు

మాట్లాడుతున్న కమిషనర్ రత్నకుమార్

సాలూరు, న్యూస్‌టుడే: ఏళ్ల తరబడి వసూలు కాని మొండి బకాయిలను నిబంధనల మేరకే రద్దు చేయాలని అజెండాలో ప్రవేశపెట్టామని కమిషనర్ రత్నకుమార్ తెలిపారు. శుక్రవారం కార్యాలయంలో మాట్లాడారు. 2015లో 13, 2017లో 593 అసెస్మెంట్లు, రూ.72 లక్షలు మొండి బకాయిలు రద్దు చేశామన్నారు. ఈ ఏడాది 145 అసెస్మెంట్లు ద్వారా రూ.94లక్షల రద్దుకు ప్రతిపాదించామన్నారు. గతేడాది పన్ను వసూలు లక్ష్యం చేరుకోక రూ.3కోట్లు ఫైబడి ఆర్థిక సంఘ నిధులు మంజూరు కాలేదన్నారు. అందువల్ల ఈ ఏడాది 1175 అసెస్మెంట్లు రివిజన్ చేసి రూ.30.39లక్షలు ఆదాయం వచ్చేలా చేశాం అన్నారు.

సకాలంలో నిర్మాణ పనుల పూర్తి

మాట్లాడుతున్న పీవో యశ్వంత్‌కుమార్‌రెడ్డి

పార్వతీపురం, న్యూస్‌టుడే: పార్వతీపురం ఐటీడీఏ పరిధిలో గిరిజన సంక్షేమ ఆశ్రమపాఠశాలలు, గురుకుల పాఠశాలల్లో చేపట్టిన నిర్మాణపనులు సకాలంలో పూర్తిచేయాలని ఐటీడీఏ పీవో యశ్వంత్‌కుమార్‌రెడ్డి ఆదేశించారు. శుక్రవారం ఐటీడీఏ కార్యాలయంలో అధికారులతో సమీక్షించారు. పాఠశాలలకు మంజూరైన మరుగుదొడ్లు త్వరితగతిన పూర్తిచేయాలని కోరారు. నీటిసౌకర్యం, పారిశుద్ధ్యం పనులపై సహాయ ఇంజినీర్లు నిరంతరం పర్యవేక్షించాలన్నారు. గి.సం. కార్యనిర్వాహక ఇంజినీరు మణిరాజు, ఏటీడబ్ల్యూవోలు కృష్ణవేణి, రజిని, చంద్రబాబు తదితరులు పాల్గొన్నారు.

నిందితుడికి అయిదు నెలల జైలు

అనకాపల్లి పట్టణం, న్యూస్‌టుడే: అనకాపల్లిలోని పూడిమడక రోడ్డులో ద్విచక్ర వాహనం చోరీ చేసిన నిందితుడికి అయిదు నెలల జైలుశిక్ష విధిస్తూ న్యాయమూర్తి తీర్పు ఇచ్చారని పట్టణ సీఐ ప్రేమ్‌కుమార్ తెలిపారు. ద్విచక్రవాహనాన్ని చోరీ చేసిన పార్వతీపురం మన్యం జిల్లా ఆనందపురానికి చెందిన మరిపి గోవిందరావును అరెస్ట్ చేసి కోర్టులో ప్రవేశపెట్టగా నేరం రుజువు కావడంతో న్యాయమూర్తి రమేశ్ శుక్రవారం అయిదు నెలల జైలు శిక్ష విధిస్తూ తీర్పు ఇచ్చారు.

అవగాహనతో మోసాలకు అడ్డుకట్ట

కలెక్టరేట్ ప్రాంగణం: ఆర్థిక సాక్షరత వారోత్సవాల పోస్టర్‌ను కలెక్టర్ ప్రభాకరరెడ్డి శుక్రవారం ఆవిష్కరించారు. ప్రజలకు ఆర్థిక నిర్వహణపై అవగాహన పెంచాలని సూచించారు. దీనివల్ల మోసాలను నియంత్రించవచ్చన్నారు.

V.V.S. కన్‌స్ట్రక్షన్స్
రాయగడ రోడ్ (పరమేశ్వరి నగర్), పార్వతీపురం Cell: 9440195262
ఇండివిడ్యువల్ హౌస్‌లు, Duplex హౌస్‌లు అమ్మకమునకు కలవు

● 100% బ్యాంక్‌లోన్ సదుపాయం కలదు. ● D.T.P అప్రూవ్డ్ లే-అవుట్ ● మున్సిపల్ అప్రూవ్డ్ హౌస్
● 1500 Square Feet, Individual Houses ● 2200 Square Feet, Duplex Houses అమ్మకమునకు కలవు
● అన్ని వసతులతో అమ్మకమునకు కలవు. ఇలా కొని అలా ఇంట్లో ఉండడమే మరి వెంటనే సంప్రదించండి
● పార్వతీపురం నుండి రాయగడ వెళ్లే మెయిన్‌రోడ్‌కు ఆనుకొని జగన్నాథపురం ప్రక్కన విశాలమైన వాతావరణంలో కలవు.
వివరములకు

వడ్డే వెంకట సుబ్బయ్య చైర్మన్: V.V.S. కన్‌స్ట్రక్షన్స్ పార్వతీపురం
Cell: 9440195262

(c) eenadu

జీవన ప్రమాణాలను పెంచేలా ప్రణాళికలు

• మారేడుమిల్లి సంపూర్ణత అభియాన్-2.0లో ఐటీడీఏ పీవో స్మరణ్‌రాజ్

మాట్లాడుతున్న పీవో స్మరణ్‌రాజ్

మారేడుమిల్లి: గిరిజన గ్రామాల్లోని ప్రజల జీవన ప్రమాణాలను పెంపొందించేలా ప్రత్యేక ప్రణాళికలు రూపొందిస్తున్నామని, వారిని ఆర్థికంగా అభివృద్ధి చేయడమే ప్రభుత్వ లక్ష్యమని పోలవరం జిల్లా ఇన్‌ఛార్జి జాయింట్ కలెక్టర్, రంపచోడవరం ఐటీడీఏ పీవో స్మరణ్‌రాజ్ వెల్లడించారు. నీతిఆయోగ్ పథకంలో భాగంగా చేపట్టిన సంపూర్ణత అభియాన్- 2.0 కార్యక్రమాన్ని శుక్రవారం మారేడుమిల్లిలో నిర్వహించారు. ఈ సభలో ఆయన పాల్గొని ప్రసంగించారు. మన్యంలోని మారేడుమిల్లి, గంగవరం, వై.రామవరం మండలాలను పథకంలో భాగంగా ఎంపిక చేశామన్నారు. గిరిజనులకు ఆరోగ్యం, విద్య, వ్యవసాయం, సామాజిక సంక్షేమం, మౌలిక సదుపాయాలను కల్పిస్తామన్నారు. ఇందు కోసం ప్రత్యేక కార్యాచరణ రూపొందిస్తున్నామన్నారు.

కోతుల బెడద తప్పేలా చర్యలు..

మారేడుమిల్లి ప్రాంతంలో ప్రజలకు ప్రాణసంకటంగా మారిన కోతులను నివారించడానికి ప్రయోగాత్మకంగా అల్ట్రాసోనిక్ సౌండ్ సిస్టం ఏర్పాటుచేస్తున్నామన్నారు. పోషకాహార లోపాలను నివారించడానికి ఐటీడీఏ ఆధ్వర్యంలో ప్రత్యేకంగా యూట్యూబ్ ఛానల్‌ను ప్రారంభించామన్నారు. గిరిజనులు ఆర్థికాభివృద్ధి సాధించే విధంగా వ్యవసాయ రంగాన్ని ప్రోత్సహిస్తామని తెలిపారు. ఎంపీపీ సార్ల లలితకుమారి, జడ్పీటీసీ గొర్లె బాలాజీబాబు, రాష్ట్ర ఎస్టీ కమిషన్ సభ్యురాలు గొర్లె సునీత మాట్లాడుతూ రబ్బరుబోర్డు, ఐటీడీఏ సంయుక్తంగా బ్లాక్ ప్లాంటేషన్ల ద్వారా తోటలను అభివృద్ధి చేసి, రైతులకు ఇవ్వాలని కోరారు. అనంతరం వివిధ ప్రభుత్వ శాఖల ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన స్టాళ్లను అధికారులు, ప్రజాప్రతినిధులు పరిశీలించారు. గర్భిణులకు సామూహిక సీమంతాలు నిర్వహించారు. వైస్ ఎంపీపీ రవికుమార్, ఉపసర్పంచి వీరబాబు, ఎంపీడీవో రవికిశోర్, సీడీపీవో శాంతి కుమారి, ఏపీఎం కిశోర్‌బాబు, ఏపీవో మణికుమారి పాల్గొన్నారు.

సిబ్బందిని నియమించరు పనులు వేగవంతం చేయరు

▲ పోలవరం ప్రాజెక్టు నిర్వాసితుల ఆవేదన

న్యూస్‌టుడే, చింతూరు

ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన పోలవరం ప్రాజెక్టులో నిర్వాసిత గ్రామాల్లో చేపట్టాల్సిన పునరావాసం, పీడీఎఫ్ (ప్రాజెక్టు డిస్‌క్లోజుడు ఫ్యామిలీ)లను గుర్తించి వారికి అందించాల్సిన పరిహారం, భూముల సేకరణ వంటి పనులు చేపట్టేందుకు సిబ్బంది లేక పనులు నత్తనడకన సాగుతున్నాయి. 2027లోపు ప్రాజెక్టు పూర్తి చేసే లక్ష్యంతో ప్రభుత్వం శరవేగంతో పనులు నిర్వహిస్తున్నా నిర్వాసితుల పరిహారం, సమస్యల పరిష్కారానికి కావాల్సిన సిబ్బంది నియమించకపోవడంతో వారికి అందాల్సిన పరిహారం వివరాలను పొందుపరచడంలో జాప్యం జరుగుతుంది.

ఏం జరిగిందంటే..

పోలవరం ప్రాజెక్టు వల్ల భూములు, ఇల్లు కోల్పోతున్న వారికి త్వరితగతిన పరిహారం అందించే లక్ష్యంగా చింతూరు కేంద్రంగా పోలవరం కార్యాలయాలను ఏర్పాటు చేశారు. ఒక్కొక్క మండలానికి ఇద్దరేసి స్పెషల్ డిప్యూటీ కలెక్టర్‌తో కూడిన కార్యాలయాలను ఏర్పాటు చేశారు. అంతేకాకుండా ఆర్ అండ్ ఆర్ నిర్వహణకు సెల్‌ను ఏర్పాటు చేశారు. ఈ పనులు నిర్వహణకు దాదాపుగా వంద మందికిపైగా సిబ్బంది అవసరం ఉంది. అయితే పూర్తిస్థాయిలో సిబ్బంది లేకపోవడంతో స్థానిక అధికారులు చింతూరు, వరరామచంద్రపురం, కూనవరం, ఎటపాక మండలాల్లోని 50 మంది సచివాలయ సిబ్బందిని తీసుకువచ్చి పనులు మొదలుపెట్టారు. వీరితో పీడీఎఫ్‌లను గుర్తించడం, ధ్రువపత్రాలను సేకరించడం, వివరాలను నిక్షిప్తం చేయడం వంటి పనులను వారికి అప్పగించారు.

షోకాజ్ నోటీసులతో..

ఏడాది కాలంగా నాలుగు మండలాలకు చెందిన సచివాలయ సిబ్బంది వారి కార్యాలయాలకు వెళ్లకుండా ఉండటం, ముఖ ఆధారిత హాజరు వేయకపోవడంతో ఈ సిబ్బంది ఏమయ్యారో తెలియక గ్రామ, వార్డు సచివాలయాల కమిషన్ కార్యాలయం పరిశీలన చేసింది. దీంతో గత వారం రోజుల క్రితం షోకాజ్ నోటీసులు అందడంతో స్థానిక అధికారులు పోలవరం పనుల నిర్వహణకు వచ్చిన సచివాలయ సిబ్బందిని తిప్పి పంపేశారు. గత వారం రోజులుగా ఆర్ అండ్ ఆర్ పనులు నిలిచిపోయాయి.

ఈ సిబ్బంది ఉండాలి..

చింతూరులో నాలుగు పోలవరం కార్యాలయాలు ఉన్నాయి. వాటికి ఎనిమిది మంది స్పెషల్ డిప్యూటీ కలెక్టర్లు, ఒక కార్యాలయానికి ముగ్గురు డిప్యూటీ తహసీల్దార్‌లు, నలుగురు యూడీసీలు, ముగ్గురు ఆర్‌ఐలు, ముగ్గురు సర్వేయర్లు, ఇద్దరు సర్వే ఇన్‌స్పెక్టర్లు, ముగ్గురు చైన్‌మేన్లు, ఇద్దరు కంప్యూటర్ ఆపరేటర్లు, ముగ్గురు ఏఎస్‌డీవోలు, ఇద్దరు సీనియర్ అసిస్టెంట్లు, ఇద్దరు అటెండర్లు, ఒక వాచ్‌మేన్ ఉండాలి. ప్రస్తుతం ఈ నాలుగు కార్యాలయాల్లోనూ కలిపి సుమారు 25 మంది కూడా లేరు.

ఉన్నతాధికారులకు లేఖ రాశాం..

ఇప్పటివరకు ఆర్ అండ్ ఆర్‌లో పనిచేస్తున్న సచివాలయం సిబ్బందినే కొనసాగించాలని ఉన్నతాధికారులకు లేఖ రాశాం. ఇక్కడ పని చేసిన ఉద్యోగులకే ఈ పనుల నిర్వహణపై అవగాహన ఏర్పడింది. మళ్లీ కొత్తగా ఉద్యోగులు వస్తే నిర్వహణ ఆలస్యమౌతుంది. ప్రభుత్వానికి ఉద్యోగుల కొరత తెలిపాం. **- శుభం నొఖ్వాల్, ఐటీడీఏ పీవో, చింతూరు**

గిరిజనులందరికి గృహాలు మంజూరు చేయాలి

• శాసనసభలో ఎమ్మెల్యే శిరీషాదేవి

రంపచోడవరం, న్యూస్‌టుడే: గిరిజనుల సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకొని రంపచోడవరం ప్రధాన కేంద్రంగా పోలవరం పేరుతో జిల్లాను ఏర్పాటుచేయడంపై సీఎం చంద్రబాబుకు ధన్యవాదాలు తెలియజేస్తున్నానని ఎమ్మెల్యే మిరియాల శిరీషాదేవి తెలిపారు. శుక్రవారం శాసనసభలో ఎమ్మెల్యే మాట్లాడారు. పీఎం జన్‌మన్ పథకం కింద కొండరెడ్డి (పీవీటీజీ) తెగలకు గృహాలు మంజూరు చేశారని, మిగిలిన గిరిజన కులాల వారికి కూడా గృహాలను మంజూరు చేసి సొంతింటి కలను నెరవేర్చాలన్నారు. గతంలో అసంపూర్తిగా నిలిచిన గృహాలకు చెల్లించాల్సిన పెండింగ్ బిల్లులను వెంటనే మంజూరు చేసేందుకు చర్యలు తీసుకోవాలని ఎమ్మెల్యే కోరారు.

ఉజ్వల గ్యాస్ కనెక్షన్‌కు దరఖాస్తులు

రంపచోడవరం, న్యూస్‌టుడే: ఉచిత గ్యాస్ కనెక్షన్‌కు స్థానిక గిరిజన సహకార సంస్థ (జీసీసీ) కార్యాలయంలో దరఖాస్తులు చేసుకోవాలని జీసీసీ రంపచోడవరం మేనేజర్ శ్రీనివాసరావు కోరారు. ప్రధానమంత్రి ఉజ్వల యోజన పథకం ద్వారా అర్హులైన ప్రతిఒక్కరికి ఉచితంగా గ్యాస్ కనెక్షన్, స్టవ్, రెగ్యులేటర్, పైపు, ఒక రీఫిల్‌ను అందిస్తామన్నారు. ఇతర గ్యాస్ కనెక్షన్లు లేనివారంతా దరఖాస్తులు చేసుకోవచ్చన్నారు. దరఖాస్తుతో పాటు ఆధార్, రేషన్‌కార్డు, బ్యాంకు ఖాతా వివరాలు, పాస్‌ఫొటోను జీసీసీ కార్యాలయంలో అందజేయాలన్నారు.

పదోన్నతుల కౌన్సెలింగ్ వాయిదా

రంపచోడవరం: గిరిజన సంక్షేమశాఖలో పని చేస్తున్న అర్హులైన భాషా పండితులు, పీఈటీ పోస్టులను అప్‌గ్రేడ్ చేయాలని గిరిజన సంక్షేమ శాఖ డైరెక్టర్ ఆదేశించారని డీడీ రుక్మాంగదయ్య ఒకప్రకటనలో తెలిపారు. దీంతో ఐటీడీఏ పీవో స్మరణ్‌రాజ్ ఆదేశాల మేరకు ఓ కమిటీని నియమించి వారితో ఈ నెల 11న విద్యార్హత ధ్రువపత్రాలను పరిశీలించామన్నారు. అయితే ఇంకా పదోన్నతులకు కౌన్సెలింగ్ నిర్వహించలేదని ఉపాధ్యాయ సంఘాలు అపోహ పడవద్దన్నారు. కౌన్సెలింగ్‌ను వాయిదా వేశామని, నిర్వహించే ముందు తప్పనిసరిగా ఉపాధ్యాయ సంఘాలతో కోఆర్డినేషన్ సమావేశం నిర్వహిస్తామన్నారు.

కొనసాగుతున్న నీటి ప్రవాహం

గండిపోశమ్మ ఆలయం వద్ద భక్తుల క్యూలైన్లోకి చేరిన గోదావరి

దేవీపట్నం, న్యూస్‌టుడే: పోలవరం ప్రాజెక్టు వెనుక జలాలు కారణంగా గండిపోశమ్మ అమ్మవారి ఆలయం వద్ద గోదావరి క్రమంగా పెరుగుతూనే ఉంది. శుక్రవారం సాయంత్రానికి సుమారు అడుగు మేర నీటి మట్టం పెరిగిందని స్థానికులు తెలిపారు. అమ్మవారి ఆలయం ప్రాంగణంతో పాటు భక్తుల క్యూలైన్లోకి వరద నీరు ఎక్కువగా రావడంతో దర్శనాలకు తాత్కాలికంగా అంతరాయం నెలకొంది. దండంగి- డి.రావిలంక గ్రామాల మధ్య ఆర్‌అండ్‌బీ రహదారిపై వరద నీరు పెరగడంతో వాహనాల రాకపోకలు నిలిచిపోయాయి.

మన్యం.. శివరాత్రి వేడుకలకు సిద్ధం

రంప మల్లికార్జునస్వామి ఆలయం

రంపచోడవరం, న్యూస్‌టుడే: మన్యంలోని పోలవరం జిల్లా రంప మల్లికార్జునస్వామి శివాలయం మహాశివరాత్రి ఉత్సవాలకు సర్వం సిద్ధమైంది. దట్టమైన అటవీ ప్రాంతంలో కొండల మధ్య 12వ శతాబ్దంలో ఈ ఆలయం వెలసింది. చోళుల కాలంలో నాగవంశీయులు ఆలయాన్ని నిర్మించినట్టు చరిత్ర చెబుతోంది. ఈ ఆలయంలో స్వామితో పాటు శ్రీరామచంద్రమూర్తి పట్టాభిషేకం, అమ్మవారు, నాగశిలలు, సొరంగం ఉన్నాయి. రాతితో చెక్కిన నాగ విగ్రహం ఉంది. దీనిని పూజిస్తే గ్రహ, వాస్తు దోషాలతో పాటు మానసిక దోషాలు తొలగిపోతాయని స్థానికుల నమ్మకం.

గోకవరం నుంచి ప్రత్యేక బస్సులు

శివరాత్రి సందర్భంగా రంప ఆలయం వద్ద ఐదు రోజుల పాటు వివిధ సాంస్కృతిక కార్యక్రమాలను ప్రదర్శిస్తారు. ఒడిశా, థింసా నృత్యాలతో పాటు భరత నాట్యం, కూచిపూడి నృత్యాలను ప్రదర్శిస్తారు. రాత్రి వేళల్లో సినిమాలు, సంగీత విభావరి నిర్వహిస్తారు. గోకవరం ఆర్టీసీ డిపో నుంచి ప్రత్యేక బస్సులను నడుపుతారు. రంపచోడవరం నుంచి రంప వెళ్లేందుకు ప్రతి 20 నిమిషాలకు ఓ బస్సును నడిపేందుకు ఏర్పాట్లు చేశారు.

భక్తులకు ఉచిత ప్రసాదం

రంపలో ఉచితంగా భక్తులకు తీర్థ ప్రసాదాలను అందజేస్తారు. రంపచోడవరానికి చెందిన ఆర్యవైశ్యుల సంఘం, భాను కల్యాణ మండపం నిర్వాహకులు బత్తిన శ్రీనివాసరావు ఆధ్వర్యంలో ఆలయాన్ని దర్శించుకొనేందుకు వచ్చే భక్తులందరికి స్వచ్ఛందంగా భోజనాలను పెడతారు. ఆలయం వద్ద వైద్యశాఖ ఆధ్వర్యంలో మెడికల్ క్యాంపును నిర్వహిస్తారు. జీసీసీ ఆధ్వర్యంలో అటవీ ఫలసాయాలను ప్రత్యేక స్టాల్స్‌లో పెడతారు.

పటిష్ఠ భద్రత..

రంపలో డీఎస్పీ సాయిప్రశాంత్ ఆధ్వర్యంలో సీఐ సన్యాసినాయుడు, ఎస్సైలు వెంకటరావు, భూషణం పటిష్ఠ భద్రతను ఏర్పాటు చేశారు. ఐదు రోజులపాటు జరిగే ఉత్సవాలలో ఎటువంటి అల్లర్లు, ఘర్షణలు జరగకుండా పోలీసు బందోబస్తును నిర్వహిస్తామన్నారు.

దాతలూ రండి.. భవిత మార్చండి

• ప్రజా భాగస్వామ్యంతో పాఠశాలల్లో విద్యాంజలి 2.0 అమలు

రాజవొమ్మంగి, న్యూస్‌టుడే: ప్రభుత్వ పాఠశాలలను మరింత అభివృద్ధి చేసే దిశగా నడిపించేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజల భాగస్వామ్యాన్ని కోరుతున్నాయి. సమాజ భాగస్వామ్యంతో ప్రభుత్వ బడుల్లో అవసరాలను మెరుగుపర్చే దిశగా 'విద్యాంజలి 2.0' కార్యక్రమాన్ని అమల్లోకి తీసుకువచ్చాయి. దాతలు, పూర్వ విద్యార్థులు, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధుల సహకారంతో పాఠశాలల సంరక్షణతో పాటు విద్యాలయాలను అభివృద్ధి చేయడమే దీని ప్రధాన ఉద్దేశం. ఈ విధానంలో దాతలు నగదు కాకుండా వస్తువులు, సేవల రూపంలో పాఠశాలలు, విద్యార్థులకు సహకారం అందించవచ్చు.

ఏం చేయొచ్చంటే..

▲ నర్సరీ నుంచి ఇంటర్ వరకు బోధించవచ్చు. ▲ కథలు చెప్పడంతో పాటు పిల్లల్లో సృజనాత్మకత, చదవడం, రాయడంలో నైపుణ్యాలు రూపొందించడం. ▲ కళలు, వృత్తి నైపుణ్యాలు నేర్పడం ద్వారా సృజనాత్మకతను వెలికితీసి, జీవనోపాధికి మార్గం చూపడం. ▲ క్రీడల్లో శిక్షణ, పొగాకు, మాదక ద్రవ్యాలతో అనర్థాలపై అవగాహన కల్పించడం. మధ్యాహ్న భోజనానికి అదనంగా పౌష్టికాహారం అందించొచ్చు. ▲ ఉన్నత విద్యాసంస్థల్లో ప్రవేశానికి సలహాలు, సూచనలు అందించడం. ▲ సామాజిక బాధ్యత కింద దివ్యాంగులకు సేవలు, వయోజన విద్య, పాఠశాలల్లో పరిశుభ్రతకు సహకారం. ▲ పాఠశాలల్లో అదనపు తరగతి గదులు, ప్రయోగశాలలు, మరుగుదొడ్లు, విద్యుత్తు సౌకర్యాలు, పాడైన వాటికి మరమ్మతులు, నిర్వహణకు సహాయం. ▲ పాఠ్య పుస్తకాలు, ఏకరూప దుస్తులు, సాంకేతిక విద్యకు అవసరమైన స్మార్ట్ టీవీలు, ల్యాప్‌టాప్‌లు, కంప్యూటర్లు, క్రీడా పరికరాలు ఇవ్వొచ్చు.

నమోదు ఎలాగంటే..

http:///vidyanjali.education.gov.in వెబ్‌సైట్‌లో వాలంటీర్‌గా నమోదు చేసుకోవాలి. వివరాలు నమోదుచేసుకుంటే అందులో వివిధ రకాల సేవలు అందుబాటులో ఉంటాయి. సమీపంలోని పాఠశాల, ఆసక్తి ఉన్న సేవారంగాన్ని ఎంచుకోవచ్చు.

దాతలు చేయూత అందిస్తే..

ఉమ్మడి అల్లూరి జిల్లాలో 2904 పాఠశాలల్లో సుమారు 1.69 లక్షల మంది విద్యార్థులు చదువుతున్నారు. విద్యాంజలి 2.0 వెబ్‌సైట్‌లో దాతలు వివరాలు నమోదు చేసుకుని, తమకు నచ్చిన పాఠశాలకు సహకారం అందించవచ్చు. అక్కడ ఏ సేవలను వారు సమకూర్చగలరో తెలియజేయాలి. దాతలు, స్వచ్ఛంద సంస్థలు, ప్రజలు చేయూత అందిస్తే పాఠశాలలు మరింత బలోపేతం అవుతాయి. – డాక్టర్ రామకృష్ణారావు, డీఈవో(ఉమ్మడి అల్లూరి జిల్లా)

అక్రమ మైనింగ్‌ను వ్యతిరేకిస్తూ నిరసన

ఐటీడీఏ ఎదుట ఆందోళన చేస్తున్న ఆదివాసీలు

రంపచోడవరం: ఏజెన్సీలో ఆదివాసీ చట్టాలకు విరుద్ధంగా నిర్వహిస్తున్న అక్రమ మైనింగ్, గృహ నిర్మాణాలను అదుపు చేయాలని ఆందోళన చేస్తున్న ఆదివాసీలపై దాడులకు దిగడం దారుణమని ఆదివాసీ సంక్షేమ పరిషత్ రాష్ట్ర అధ్యక్షుడు కాకి మధు, ప్రధాన కార్యదర్శి కుంజా శ్రీను అన్నారు. శుక్రవారం సంఘం ఆధ్వర్యంలో ఆదివాసీలు ఐటీడీఏ ఎదుట ఆందోళన చేసి 'హింస వద్దు.. శాంతి ముద్దు' అంటూ నినాదాలు చేశారు. నరసాపురంలో నల్లరాయి క్వారీతో ఇబ్బందులు ఎదురవుతున్నాయని అధికారులకు ఫిర్యాదు చేస్తున్న ఆదివాసీలపై దాడులకు దిగి గాయపర్చడం దారుణమన్నారు. వారిపై తక్షణమే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఏపీవో డీఎన్‌వీ రమణకు వినతిపత్రాన్ని అందజేశారు. సంఘం నేతలు తీగల బాబూరావు, బొరగ గంగరాజు, మోడిద నూకరాజు, పీత ప్రసాద్, బల్లెం గంగాభవాని తదితరులు పాల్గొన్నారు.

ఖేలో ఇండియా గిరిజన క్రీడలకు ఎంపిక

విద్యార్థులను, పీడీని అభినందిస్తున్న ప్రిన్సిపల్ రవికుమార్

రంపచోడవరం, న్యూస్‌టుడే: రంపచోడవరం ప్రభుత్వ డిగ్రీ కళాశాలకు చెందిన విద్యార్థులు జాతీయ స్థాయిలో జరిగే ప్రతిష్ఠాత్మకమైన ఖేలో ఇండియా గిరిజన క్రీడలకు ఎంపికయ్యారు. బీఎస్సీ కెమిస్ట్రీ ద్వితీయ సంవత్సరం చదువుతున్న ఉదయ్‌కిరణ్‌రెడ్డి అథ్లెటిక్స్ విభాగంలో ఎంపికయ్యాడు. జార్ఖండ్‌లోని రాంచీలో బిర్సాముండా స్టేడియంలో జరిగే పోటీల్లో పాల్గొంటాడు. బీఏ హిస్టరీ ప్రథమ సంవత్సర విద్యార్థిని హారికశ్రీ కుస్తీ(రెజ్లింగ్) విభాగానికి ఎంపికయ్యారు. వీరంతా ఈ నెల 14 నుంచి 16 వరకు న్యూదిల్లీలోని ఐజీ స్పోర్ట్స్ కాంప్లెక్స్‌లో జరిగే ఖేలో ఇండియా పోటీలకు హాజరవుతారు. ఈ సందర్భంగా పీడీ ప్రభాకరరావును, విద్యార్థులను ప్రిన్సిపల్ రవికుమార్ అభినందించారు. కళాశాల తరపున విద్యార్థులకు ఒక్కొక్కరికి రూ.2వేల నగదు పురస్కారాన్ని అందజేశారు.

ఈనాడు
దినపత్రికలో అన్ని రకాల ప్రకటనల (అడ్వర్టైజ్‌మెంట్స్) కొరకు సంప్రదించండి
Cell: 80085 97607
ఈనాడు పత్రిక కోసం సంప్రదించండి
Cell: 80082 34669

గుర్తించావా.. గుటుక్కుమన్నావా

డా. బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లాలోని బోడసకుర్రు వైనతేయ గోదావరి నదీ తీరంలో నీటిమట్టం తగ్గడంతో నత్తలు, చిన్న చిన్న జలచరాలు పెద్ద సంఖ్యలో బయటకొస్తున్నాయి. వీటిని ఆహారంగా తీసుకునేందుకు నీటిపక్షులు గుంపులుగా చేరుతున్నాయి. వీటిల్లో ప్రధానంగా నీలిరంగు రెక్కల నీటి కొంగలు ఉదయం, సాయంత్రం వేళల్లో కనిపిస్తూ ఆ ప్రాంతాన్ని ఆహ్లాదంగా మారుస్తున్నాయి. నీటిలో ఓ పక్షి ఆహారాన్వేషణ చూడొచ్చు. – న్యూస్‌టుడే, కోనసీమ

(c) eenadu

కన్వర్టెడ్ క్రిస్టియన్ అన్ని కులాల అవివాహితులకు సువర్ణావకాశం

నేడు, రేపు కన్వర్టెడ్ క్రిస్టియన్ అన్నికులాల వధూవరులకు ఈనాడు పెళ్లిపందిరి ఉచిత ప్రొఫైల్ రిజిస్ట్రేషన్ కార్యక్రమం

తెలుగింటి వివాహ పరిచయాల ఆత్మీయ వేదిక అయిన ఈనాడు పెళ్లిపందిరి, కన్వర్టెడ్ క్రిస్టియన్ అన్ని కులాల అవివాహిత వధూవరులకు ఉచిత ప్రొఫైల్ రిజిస్ట్రేషన్ కార్యక్రమం నిర్వహిస్తోంది. **రాజమండ్రి ఈనాడు కార్యాలయంలో** (1వ అంతస్తు, భాను టవర్స్, శ్యామల థియేటర్ ఎదురు) ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. వివాహం కోసం ఎదురుచూస్తున్న వారు, సంబంధిత కుటుంబీకులు నేడు (14 ఫిబ్రవరి 2026, శనివారం), రేపు (15 ఫిబ్రవరి 2026, ఆదివారం) ఉదయం 9 గం. నుంచి సాయంత్రం 5.30 గం. వరకు ఈ కార్యక్రమంలో పాల్గొని తమ ప్రొఫైల్‌ను ఉచితంగా రిజిస్టర్ చేసుకోవచ్చు.

● మరిన్ని వివరాలకు **8008621414** & **9154918858** ఫోన్ నంబర్లను సంప్రదించవచ్చు.

● ఉచిత ప్రొఫైల్ రిజిస్ట్రేషన్ ఫోన్ మరియు యాప్ ద్వారా కూడా చేసుకోవచ్చు. రిజిస్ట్రేషన్ చేయదలచిన వధూవరుల బయోడేటా, ఫొటోలు పైన తెలిపిన ఫోన్ నంబర్లకు సంప్రదించి వాట్సాప్ ద్వారా పంపవచ్చు.

శివలింగం.. వైవిధ్య రూపం

శివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని మామిడికుదురు మండలం అప్పనపల్లిలోని మైనరాజు వీధిలో వాలంటరీ మిత్రబృందం ఆధ్వర్యంలో శివలింగాలను వైవిధ్యంగా రూపొందించారు. పట్టు దారాలతోపాటు, రూ.5 నాణేలతోనూ ఆవిష్కృతమైన శివలింగాలు ముచ్చట గొల్పుతున్నాయి. శివ రాత్రి పర్వదినంలో వీటిని ప్రదర్శించనున్నట్లు నిర్వాహకులు తెలిపారు. - న్యూస్‌టుడే, మామిడికుదురు

శ్రీవారికి లక్ష తులసి పూజ

కోనసీమ తిరుమల వాడపల్లి వెంకటేశ్వరస్వామి ఆలయంలో శుక్రవారం గోవిందమాల దీక్షాదారులతో పండితుడు ఖండవల్లి రాజేశ్వర వరప్రసాదాచార్యులు ఆధ్వర్యంలో లక్ష తులసి పూజ నిర్వహించారు. దేవస్థానం పాలకమండలి చైర్మన్ ముదునూరి వెంకటరాజు, డిప్యూటీ కమిషనర్(ఈవో) నల్లం సూర్యచక్రధరరావు ఏర్పాట్లను పర్యవేక్షించారు.

ఆలయంలో నేడు.. ● శనివారం వేకువజామున అర్చన, ఐశ్వర్యలక్ష్మీ హోమం, సేవాకాలం, బాలభోగం, నివేదన, అనంతరం 3.15 గంటలకు తొలి హారతి, సుప్రభాత సేవ, తీర్థప్రసాద వితరణ అనంతరం 4 గంటలకు దర్శనాలు ప్రారంభం. ● మధ్యాహ్నం 12.30 గంటలకు అర్చన, మహానివేదన అనంతరం యధావిధిగా దర్శనాలు. ● సాయంత్రం 6 గంటలకు అర్చన, నివేదన అనంతరం దర్శనాలు. ● రాత్రి 9 గంటలకు పవళింపు సేవ. - న్యూస్‌టుడే, ఆత్రేయపురం

భక్తులకు ఇబ్బందులు కలగకుండా చర్యలు

ద్రాక్షారామ, న్యూస్‌టుడే: మహాశివ రాత్రి పర్వదినం సందర్భంగా ద్రాక్షా రామ భీమేశ్వరాలయానికి విచ్చేసే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగ కుండా జాగ్రత్త చర్యలు తీసుకోవాలని రామచంద్రపురం ఆర్డీవో డి.అఖిల సూచించారు. శుక్రవారం ఆమె ద్రాక్షా రామ భీమేశ్వరాలయాన్ని సందర్శించి ఏర్పాట్లు పరిశీలించారు. దర్శనాలకు వచ్చే భక్తుల రద్దీని క్రమబద్ధీకరిస్తూ క్యూల్లో భక్తులు వెనువెంటనే ముందుకు కదిలేలా ఏర్పాట్లు చేయాలన్నారు. ఎండల తీవ్రత పెరుగుతుండటం, క్యూల్లో నీడ కల్పించి, తాగునీటి వసతి కల్పించాలని సూచించారు. దేవస్థానం ఈవో, సహాయ కమిషనరు ఏవీ దుర్గాభవాని, ఎస్సై ఎం.లక్ష్మణ్, విద్యుత్తు శాఖ ఏఈ, ఎంపీడీవో, అధికారులు పాల్గొన్నారు.

ఏర్పాట్లపై ఆరా తీస్తున్న ఆర్డీవో అఖిల

18 నుంచి పెద్దింట్లమ్మ తీర్థమహోత్సవాలు

సఖినేటిపల్లి, న్యూస్‌టుడే: చిన్న కొళ్లెదురు పిలిచే మెండుపాలెం(శేషదాసు పాలెం) పెద్దింట్లమ్మవారి తీర్థ మహోత్సవాలు ఈ నెల 18 నుంచి మార్చి 18 వరకు జరగనున్నాయి. వీటికి సంబంధించిన ఏర్పాట్లను చురుగ్గా చేస్తున్నారు. నెల రోజుల పాటు జరిగే ఉత్సవాల్లో 18న అమ్మవారికి ప్రత్యేక పూజలు చేసి ప్రారంభిస్తారు. 26న ఉదయం ప్రభల ఉత్సవం, రాత్రి గోకర్ణేశ్వరస్వామి, జలదుర్గల కల్యాణం జరుగుతుంది. మార్చి 18న అమ్మవారికి మూడేసిన నైవేద్యాల సమర్పణతో ఉత్సవాలు ముగిస్తారు. 19న అఖండ అన్నసమారాధన జరుగుతుంది. గత ఏడాది గ్రామంలో రెండు వర్గాల మధ్య వివాదం తలెత్తడంతో ఉత్సవాలను దేవాదాయశాఖ ఆధ్వర్యంలో అంతర్వేది లక్ష్మీనరసింహస్వామి దేవస్థానం అసిస్టెంట్ కమిషనర్ సమక్షంలో నిర్వహించారు. ప్రస్తుతం ప్రత్యేక కమిటీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నారు. శుక్రవారం అమ్మవారికి వివిధ కార్యక్రమాల ద్వారా వచ్చే ఆదాయానికి వేలంపాటలు నిర్వహిస్తుండగా ఆలయం వద్ద ఏవిధమైన గొడవలు జరగకుండా సఖినేటిపల్లి పోలీసులు పలువురిని అదుపులోకి తీసుకున్నారు.

తుదిపోరులో రైల్వేస్, నేవీ జట్లు

ఉత్కంఠగా హాకీ సెమీస్

పురుషుల సెమీఫైనల్స్ హాకీ మ్యాచ్ ఆడుతున్న క్రీడాకారులు

మసీదు సెంటర్ (కాకినాడ), న్యూస్‌టుడే: కాకినాడ డీఎస్ఏలో ఈ నెల 4న ప్రారంభమైన మొదటి కోకనాడ గోల్డ్ కప్ హాకీ టోర్నమెంట్-2026లో పురుషుల విభాగంలో శుక్రవారం సెమీఫైనల్ మ్యాచ్‌లు ఉత్కంఠ భరితంగా జరిగాయి. ఇండియన్ నేవీ, ఒడిశా నేవల్ టాటా హాకీ జట్ల మధ్య జరిగిన మ్యాచ్ హోరాహోరీగా సాగింది. ఇరుజట్లు చెరోగోల్ చేయడంతో డ్రా అయింది. అనంతరం షూట్ అవుట్‌లో 4-2తో ఇండియన్ నేవీ జట్టు విజయ కేతనం ఎగురవేసింది. తొలి సెమీస్‌లో పంజాబ్ నేషనల్ బ్యాంక్ జట్టుపై 4-1తో సౌత్ సెంట్రల్ రైల్వేస్ జట్టు విజయం సాధించింది. ఫైనల్స్ శనివారం జరగనుంది. మూడోస్థానం కోసం పంజాబ్ నేషనల్ బ్యాంక్, ఒడిశా నేవల్ టాటా హాకీ జట్లు తలపడనున్నాయి. సెమీస్ మ్యాచ్‌లకు ముఖ్యఅతిథులుగా ఒలింపియన్, మాజీ హాకీ క్రీడాకారుడు మహమ్మద్ రియాజ్, రాష్ట్ర హాకీ సంఘ సభ్యుడు జానకి రామయ్య, పీడీ బీవీ ప్రసాద్, మాజీ నేవీ ఆఫీసర్ రామచంద్ర తదితరులు హాజరై ప్రతిభ కనబరిచిన క్రీడాకారులకు బహుమతులు అందజేశారు. కోకనాడ కోస్టల్ స్పోర్ట్స్ క్లబ్ ఫౌండర్ కె.రవిచంద్రప్రసాద్, కోకనాడ క్లబ్ అధ్యక్షుడు బాబ్జి, కోశాధికారి వినయ్‌కుమార్, క్లబ్ సభ్యులు అనిల్, కన్నా, నాగరాజు, జోష్ బాబు, స్వామి పీడీలు సుధారాణి, సూరిబాబు, హరిబాబు తదితరులు పాల్గొన్నారు.

ఉపాధ్యాయుల నిరసన

కాకినాడ కలెక్టరేట్, న్యూస్‌టుడే: రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు 12వ వేతన సవరణ కమిషన్‌ను ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తూ ఉపాధ్యాయులు ఆందోళన నిర్వహించారు. శుక్రవారం కలెక్టరేట్ వద్ద రాష్ట్రోపాధ్యాయ సంఘం(ఎస్టీయూ) జిల్లా శాఖ ఆధ్వర్యంలో దశలవారీ పోరాటాల్లో భాగంగా ధర్నా శిబిరాన్ని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఎస్టీయూ జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు శేశెట్టి సత్యనారాయణ, పోతు రామకృష్ణ, రాష్ట్ర ప్రతినిధులు కేవీ శేఖర్, మోర్త శ్రీనివాస్ మాట్లాడుతూ 11వ వేతన సవరణ కమిషన్ కాల పరిమితి ముగిసి 30 నెలలు గడుస్తున్నా.. ఇప్పటికీ 12వ వేతన సవరణ కమిషన్‌ను ఏర్పాటు చేయలేదన్నారు. ప్రస్తుత పరిస్థితులకు అనుగుణంగా 30 శాతం మధ్యంతర భృతి చెల్లించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. రూ.34 వేల కోట్ల ఆర్థిక బకాయిలను విడుదల చేయాలని, నాలుగు డీఏలు చెల్లించాలని, పాత పింఛను విధానం అమలు చేయాలని కోరారు. ఏపీ ఎన్‌జీజీవో జిల్లా అధ్యక్షుడు జి.రామ్మోహనరావు, సీపీఐ నాయకులు తాటిపాక మధు, తోకల ప్రసాద్ సందర్శించి సంఘీభావం తెలిపారు. అనంతరం జేసీ అపూర్వభరత్‌కు వినతి పత్రం అందజేశారు. ఎస్టీయూ ప్రతినిధులు జి.రామ్ తేజ, కె.కాశీవిశ్వనాథ్, ఎన్.వెంకటేశ్వరరావు, ఎన్.అర్జున్‌కుమార్, సంపత్‌కుమార్, పి.సుబ్బరాజు తదితరులు పాల్గొన్నారు.

ధర్నా శిబిరంలో నిరసన తెలుపుతున్న ఉపాధ్యాయులు

సర్వం.. ప్రేమ పరవశం

మనసులు కలిశాయి. జీవితాంతం కలిసి ఉండాలని.. ఒకరి చేయి మరొకరు పట్టుకుని ఏడడుగులు వేసి దంపతులయ్యారు. పెద్దలను ఎదిరించి ప్రేమను గెలిపించుకున్న వారు కొందరైతే.. వారి ఆమోదంతో ఒక్కటైన వారు మరికొందరు. **ప్రేమికుల దినోత్సవం** సందర్భంగా ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాకు చెందిన ఇటువంటి జంటలను పలకరిస్తే తమ మధుర ప్రయాణాన్ని ఇలా వివరించారు.

ఒకే ఊరు.. ఒకేబడి.. ఒకే ఉద్యోగం

మలికిపురం మండలం రామరాజులంక గ్రామానికి చెందిన నల్లి త్రిమూర్తులు, గంటా రాజ్యలక్ష్మి ఇద్దరూ అదే గ్రామంలో ఒకటి నుంచి పదోతరగతి వరకు ఒకే పాఠశాలలో చదువుకున్నారు. ఇరువురి మధ్య ప్రేమ చిగురించింది. ఇద్దరూ దూరవిద్య ద్వారా అంబేడ్కర్ విశ్వవిద్యాలయం నుంచి బీఏ చదివారు. ఆ తర్వాత 2011-14 మధ్య త్రిమూర్తులు బీఈడీ, రాజ్యలక్ష్మి డీఎడ్ చేశారు. 2016లో డీఎస్సీ రాసేందుకు ప్రయత్నిస్తూనే తమ ప్రేమ విషయాన్ని పెద్దలకు తెలియజేశారు. వారి అంగీకారంతో అదే సంవత్సరం జనవరి 11న పెళ్లి చేసుకున్నారు. ఇద్దరూ డీఎస్సీలో ఉపాధ్యాయులుగా ఉద్యోగాలు పొందారు. ప్రస్తుతం మలికిపురం మండలం చింతలమోరి వడ్లపాలెం ప్రాథమిక పాఠశాలలో త్రిమూర్తులు, రామరాజులంక ప్రాథమిక పాఠశాలలో రాజ్యలక్ష్మి(తాను చదువుకున్న పాఠశాల) పని చేస్తున్నారు. ఇవాన్‌రోహి(నాలుగో తరగతి), రెజిన్‌రాయ్(ఒకటో తరగతి), అలెన్‌జో అనే ముగ్గురు కుమారులు ఉన్నారు. – న్యూస్‌టుడే, మలికిపురం

ఇద్దరు కుమారులతో త్రిమూర్తులు, రాజ్యలక్ష్మి

భర్త ప్రోత్సాహం.. భార్యకు ప్రభుత్వ ఉద్యోగం..

రాజానగరానికి చెందిన ఫొటోగ్రాఫర్ మేడా అచ్యుతరావు(అచ్యుత్), రాజమహేంద్రవరం గ్రామీణం పరిధి తొర్రేడుకు చెందిన షేక్ ఆందీ మునీషా(హారిక) ప్రేమించుకున్నారు. వేర్వేరు మతాలు కావడంతో పెద్దలు ఒప్పుకోలేదు. వారిని ఎదిరించి వివాహం చేసుకున్నారు. ఆయనకు వచ్చే ఆదాయంతోనే జీవనం సాగించారు. అందరి నిరాదరణకు గురవ్వడం, అవమానాలతో వారిలో పట్టుదల పెరిగింది. భార్యను పీజీ చదివించారు. హిందీ పండిట్ కోర్సు పూర్తి చేయించారు. ఆమె కూడా కుటుంబ బాధ్యతలను చూసుకుంటూనే కష్టపడి చదివారు. 2025 డీఎస్సీలో స్కూల్ అసిస్టెంట్ హిందీ పండిట్‌గా ఉద్యోగం సాధించారు. ప్రస్తుతం ఆమె జగ్గంపేట మండలం నరేంద్రపట్నం పాఠశాలలో విధులు నిర్వహిస్తున్నారు. మరిన్ని విజయాలు సాధించాలని లక్ష్యంతో ఆమె ఏపీ సెట్‌కు సిద్ధమవుతున్నారు. వారి అన్యోన్య దాంపత్యానికి గుర్తుగా ఇద్దరు పిల్లలు పుట్టారు. ఎక్కడైతే విమర్శలకు గురయ్యారో, అక్కడే ఆదరాభిమానాలు చూరగొని, ఆదర్శంగా నిలిచారు. – న్యూస్‌టుడే, రాజానగరం

హారిక, అచ్యుత్

సర్వేలో వంద మంది తెలిపిన అభిప్రాయాలు (శాతాల్లో..)

ఎలాంటి వివాహం వైపు మొగ్గు చూపుతారు?		ప్రేమలో పడితే కెరీర్ దెబ్బతింటుందని భావిస్తున్నారా..?		ప్రేమను ప్రకటించడంలో ఎవరు ముందుంటున్నారు..?		నేటి యువత ఆకర్షణనే ప్రేమగా భావిస్తున్నారా?		ప్రేమించిన వ్యక్తిలో ఏ లక్షణాలు కోరుకుంటారు?	
ప్రేమ	30	అవును	85	అమ్మాయిలు	55	అవును	90	నిజాయితీ	60
పెద్దలు కుదిర్చిన	70	లేదు	15	అబ్బాయిలు	45	కాదు	10	బాధ్యత	40

స్నేహితులే పెళ్లి పెద్దలు...

నిడదవోలుకు చెందిన హీరాలాల్ ఎలక్ట్రీషియన్‌గాను, రాజేశ్వరి ప్రైవేటు పాఠశాలలో హిందీ ఉపాధ్యాయినిగా పని చేస్తున్నారు. వీరికి 1994-95లో ఇంటర్ చదువుతున్న సమయంలో పరిచయం ఏర్పడింది. అది కాస్త ప్రేమగా మారింది. ఈ వ్యవహారాన్ని కుటుంబ సభ్యులకు తెలియజేశారు. కులాలు వేరు కావడంతో ఆమె కుటుంబసభ్యులు తొలుత అంగీకరించలేదు. మూడేళ్ల పాటు ప్రేమను బతికించుకునేందుకు పోరాటం చేశారు. పెళ్లంటూ చేసుకుంటే మేమిద్దరమే చేసుకుంటామంటూ భీష్మించుకు కూర్చున్నారు. చివరకు 1998లో స్నేహితుల సాయంతో భీమడోలు మండలం పూళ్ల వెంకటేశ్వరస్వామి ఆలయంలో వివాహం చేసుకున్నారు. అనంతరం ఆమెను బంధువులు తీసుకువెళ్లిపోయారు. బొబ్బర్లంకలో ఉంచినట్లు తెలుసుకున్న హీరాలాల్ స్నేహితులతో కలిసి వెళ్లి భార్యను తీసుకొచ్చారు.. అప్పటి నుంచి మా కాపురం సజావుగా సాగుతుంది. తమ కుమారుడు, కుమార్తె ఇంజనీరింగ్ పూర్తి చేశారని, . ఇద్దరి కష్టంతో ఏ అరమరికలు లేకుండా కుటుంబాన్ని పోషించుకుంటున్నామని చెబుతున్నారు. – న్యూస్‌టుడే, నిడదవోలు

హీరాలాల్ దంపతులు

బసివిరెడ్డి పేరిట స్మారక చిహ్నం ఏర్పాటుచేయండి: నల్లమిల్లి

పెదపూడి, అనపర్తి, న్యూస్‌టుడే: సామాజికవేత్త కొవ్వూరి బసివిరెడ్డి పేరిట స్మారక చిహ్నం ప్రభుత్వం ఏర్పాటుచేయాలని అనపర్తి ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి శాసనసభలో కోరారు. శుక్రవారం అసెంబ్లీలో ఆయన మాట్లాడుతూ పెదపూడి మండలం జి.మామిడాడ గ్రామానికి చెందిన బసివిరెడ్డి సామాన్య కుటుంబంలో జన్మించి దేశ విదేశాలకు పత్తి, ధాన్యం ఎగుమతి చేసే స్థాయికి ఎదిగారని, ఉభయగోదావరి జిల్లాల్లో సుమారు 42 కాలనీలు ఆయన పేరిట ఏర్పాటయ్యాయని గుర్తుచేశారు. ఆకలితో అలమటించే పేదల కోసం సత్రాలు ఏర్పాటు చేశారన్నారు. సామర్లకోట రైల్వేస్టేషన్ ఎదురుగా బసివిరెడ్డి పేరిట సత్రం ఇంకా కొనసాగుతోందన్నారు. అప్పట్లో సామర్లకోట జంక్షన్‌లో గంట సమయం పాటు రైళ్లు ఆగేవని, దీంతో ఆ సత్రంలో ప్రయాణికులకు భోజనాలు వడ్డించే వారని పేర్కొన్నారు. ఈ విషయం తెలుసుకున్న అప్పటి విక్టోరియా మహారాణి 1895 సెప్టెంబరు 7వ తేదీన మహా అన్నదాత అని ప్రశంసాపత్రాన్ని అందించారన్నారు. జి.మామిడాడలో 1902లో సూర్య దేవాలయాన్ని నిర్మించారని గుర్తుచేశారు. ఈ విషయాన్ని సంబంధిత మంత్రి ద్వారా ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్తానని ఉప సభాపతి రఘురామకృష్ణరాజు హామీ ఇచ్చారని ఎమ్మెల్యే తెలిపారు.

ఎమ్మెల్యే రామకృష్ణారెడ్డి

తపోవనం.. శోకతప్తం

సచ్చిదానంద సరస్వతి మృతితో విషాదంలో భక్తులు

తుని గ్రామీణం, న్యూస్‌టుడే: కాకినాడ జిల్లా తుని సమీపంలోని కాశీ తపోవనం పీఠాధిపతి స్వామి సచ్చిదానంద సరస్వతి మృతితో భక్తులు విషాదంలో మునిగిపోయారు. శుక్రవారం ఆయన గుండెపోటుతో కన్నుమూశారన్న సమాచారం తెలిసి వివిధ ప్రాంతాల నుంచి భక్తులు, శిష్యులు తరలివచ్చి నివాళులర్పించారు. శృంగేరి పీఠం వేదపండితుల ఆధ్వర్యంలో స్వామి అంతిమ సంస్కారాలు సాయంత్రం ముగిశాయి.

● స్వామీజీ స్వస్థలం విజయనగరంలోని దుడ్డివారి వీధి. విశాఖలో విద్యాభ్యాసం పూర్తి చేసిన ఆయన తన పదహారోయేట సన్యాసాశ్రమం స్వీకరించారు. శృంగారి పీఠానికి అనుబంధంగా ఉమ్మడి కరీంనగర్‌లోని ధర్మపురిలో ఆశ్రమం ఏర్పాటుచేశారు. గత రెండు దశాబ్దాలుగా తుని కుమ్మరిలోవలోనూ ఆశ్రమం, ఆలయాలు ఏర్పాటుచేసి ఆధ్యాత్మిక కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఇక్కడి వేద పాఠశాలలో రుగ్వేదం, యజుర్వేదం బోధన చేసి వందలాది మంది విద్యార్థులను తీర్చిదిద్దారు. గోవుల పరిరక్షణకు పాటుపడేవారు. తపోవనం వద్ద మాజీ మంత్రి యనమల రామకృష్ణుడు మాట్లాడుతూ.. సనాతన ధర్మపరిక్షణకు సచ్చిదానంద సరస్వతి ఎంతోకృషిచేశారన్నారు. నివాళులర్పించేందుకు వచ్చిన తెలంగాణ రాష్ట్ర దేవాదాయశాఖ మంత్రి కొండా సురేఖ మాట్లాడుతూ..తమ కుటుంబం ఆధ్యాత్మిక గురువును కోల్పోయిందని విచారం వ్యక్తంచేశారు. స్వామీజీ మృతి తీరని లోటని. ఆయన నిజమైన ధర్మ పరిరక్షకుడంటూ కన్నీటిపర్యంతమయ్యారు.

నివాళులర్పిస్తున్న మాజీ మంత్రి యనమల రామకృష్ణుడు

ఈ పారిశుద్ధ్య కార్మికులు 'బంగారం'

రూ.లక్ష విలువైన ఉంగరాన్ని అప్పగించిన మహిళలు

కడియం, న్యూస్‌టుడే: బంగారం ధరలు ఇటీవల అంతకంతకూ పెరుగుతూ ఆకాశాన్ని అంటుతున్న సంగతి తెలిసిందే. పేదలు గ్రాము బంగారం కొనాలన్నా గగనంగా మారింది. ఈ తరుణంలో తమకు దొరికిన 8 గ్రాముల బంగారు ఉంగరాన్ని పారిశుద్ధ్య కార్మికులు అధికారులకు అప్పగించడం విశేషం. వివరాల్లోకి వెళ్తే.. కడియం మండలం కడియపులంక గ్రామ పంచాయతీ పరిధిలోని వెంకాయమ్మ పేటలో గురువారం మధ్యాహ్నం వీరవల్లి సాల్మన్ ఇంట వివాహ వేడుక జరిగింది. అందులో ఒకరు దాదాపు రూ.లక్ష విలువైన బంగారు ఉంగరాన్ని పోగొట్టుకున్నారు. వెతికినా ఆచూకీ లభించలేదు. శుక్రవారం ఉదయం పారిశుద్ధ్య కార్మికులు ట్రాక్టర్‌పై ఆ ఇంటి వ్యర్థాలను తరలించారు. వాటిని డంపింగ్ చేసే సమయంలో ఉంగరం బయటపడింది. వెంటనే విషయాన్ని ట్రాక్టర్ డ్రైవర్‌కు చెప్పి, సర్పంచి మారిశెట్టి పద్మావతి చేతుల మీదుగా సాల్మన్‌కు అప్పగించారు. కార్మికులు దండంగల మంగ, వల్లెపు చిన్నపోశమ్మ, చెల్లాయమ్మ, దుర్గల నిజాయితీని అంతా ప్రశంసించారు. గ్రామకార్యదర్శి వెంకటలక్ష్మి, మార్గాని ఏడుకొండలు తదితరులు వారికి పారితోషికం ఇచ్చారు.

కార్మికులను అభినందిస్తున్న అధికారులు

ధరవరలు

అంబాజీపేట కొబ్బరి మార్కెట్

కొబ్బరి (క్వింటాళ్లలో)	ధర (రూ॥లలో)
కొత్తకొబ్బరి కురిడీ (వెయ్యింటికి):	18,500
పాతకాయ: గండేరా	30,500
గటగట	29,000
కొత్తకాయ: గండేరా	30,000
గటగట	29,000
నీటి కాయ (వెయ్యింటికి):	
పాత (ముక్కుడు) కాయ	20,000-21,000
కొత్త (పచ్చి) కాయ	16,000-17,000
కొబ్బరినూనె మార్కెట్:	
15 కిలోలు	5,000
కిలో	350

గమనిక: అంబాజీపేట కొబ్బరి మార్కెట్ ధరలు ప్రతి బుధ, శనివారాల్లో మాత్రమే మారుతాయి.

వెన్‌కాబ్ చికెన్ ధర కిలోకు రూ॥లో

ఫారంరేటు	120-00
రిటైల్ లైవ్	147-00
డ్రెస్డ్	213-00
స్కిన్‌లెస్	243-00

సంతోషదాయకం.. శాసనసభ సందర్శనం

శాసనసభ బడ్జెట్ సమావేశాలను ప్రత్యక్షంగా తిలకించడం ఆనందంగా ఉందని కడియపులంక విద్యార్థులు సంతోషాన్ని వెలిబుచ్చారు. అసెంబ్లీ సమావేశాలను చూసేందుకు ప్రగతి విద్యానికేతన్ విద్యార్థులు శుక్రవారం అక్కడకు వెళ్లారు. స్పీకర్ అయ్యన్నపాత్రుడు, డిప్యూటీ స్పీకర్ రఘురామరాజులతో ముచ్చటించారు. రాజమహేంద్రవరం గ్రామీణం ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్యచౌదరి, ఇతర ఎమ్మెల్యేలతో స్వీయచిత్రాలు తీసుకున్నారు. - న్యూస్‌టుడే, కడియం

క్రీడా సముదాయ నిర్మాణానికి నిధులు మంజూరు చేయండి

కేంద్రమంత్రికి ఎంపీ పురందేశ్వరి వినతి

దేవీచౌక్, న్యూస్‌టుడే: రాజమహేంద్రవరంలోని వీఎల్ పురంలో అరినా-3 క్రీడా సముదాయం పూర్తి చేసేందుకు నిధులు మంజూరు చేయాలని కేంద్ర యువజన వ్యవహారాలు, క్రీడల మంత్రి మన్‌సుఖ్ మండవీయకు రాజమహేంద్రవరం ఎంపీ దగ్గుబాటి పురందేశ్వరి విజ్ఞప్తి చేశారు. శుక్రవారం దిల్లీలోని కేంద్రమంత్రి ఛాంబర్‌లో ఆయనకు వినతిపత్రం అందజేశారు. అరినా-1కు రాష్ట్ర ప్రభుత్వం రూ.28 కోట్లు మంజూరు చేసిందని, అరినా-2కు ఖేలో ఇండియా పథకం కింద కేంద్ర ప్రభుత్వం రూ.13.76 కోట్లతో ఆమోదించిందన్నారు. అరినా-3కి రూ.14 కోట్లు మంజూరు చేసి సమగ్ర క్రీడా సముదాయాన్ని పూర్తి చేసేందుకు సహకరించాలని కోరారు.

వారసులను సృష్టించి.. 300 గజాలు కొట్టేసి

అయిదుగురిని అరెస్టు చేసిన పోలీసులు

రాజానగరం, న్యూస్‌టుడే: భూయజమాని బతికి ఉండగానే చంపేస్తారు.. వారికి వారసులుగా పేదలను చూపిస్తారు.. తప్పుడు ధ్రువపత్రాలతో రూ.లక్షల విలువైన భూమిని కొట్టేశారు. రాజమహేంద్రవరంలో 300 గజాల స్థలాన్ని కొట్టేసిన కేడీలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. రాజానగరం సీఐ ఎస్.ప్రసన్న వీరయ్యగౌడ్ శుక్రవారం తెలిపిన వివరాల ప్రకారం.. హైదరాబాద్‌లోని గాంధీనగర్‌లో నివాసం ఉంటున్న దేవరకొండ వెంకటసత్యవతికి కొంతమూరు పంచాయతీలో 500 గజాల స్థలం ఉంది. రాజమహేంద్రవరానికి చెందిన కొందరు దీనిపై కన్నేశారు. స్థల యజమాని మృతిచెందినట్లుగా, ఆమె వారసురాలిగా విశాఖపట్నం సమీపంలోని పెందుర్తికి చెందిన నాగభూషణరావు భార్య అన్నపూర్ణను చూపిస్తూ దొంగపత్రాలు సృష్టించారు. ఆ స్థలాన్ని వేరొకరికి జీపీఏ చేసేశారు. ఇటీవల ఆ స్థలాన్ని చదును చేసి, సరిహద్దు రాళ్లు పాతారు. భూమి కొనేందుకు వచ్చిన ఓ వ్యక్తి వెంకటసత్యవతిని సంప్రదించగా, రాళ్లు పాతిన విషయం తెలిసి అవాక్కయ్యారు. వెంటనే ఈసీ తీసుకోగా పైన జరిగిన వ్యవహారమంతా తెలిసింది. దీనిపై రాజానగరం పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ కేసులో కొప్పుల శ్రీనివాస్, మేళం ఉదయమూర్తి, కొలపల్లి హరికుమార్, దోవపు రామస్వామి(రాము), బూరరాజును అరెస్టు చేసినట్లు సీఐ తెలిపారు.

చిన్నారి జీవన్మృతి

అవయవదానానికి ముందుకొచ్చిన కుటుంబ సభ్యులు

అమలాపురం పట్టణం, న్యూస్‌టుడే: ఇటీవల అమలాపురం పేరూరు వై.జంక్షన్ వద్ద ద్విచక్ర వాహనం ఢీకొని తీవ్రంగా గాయపడిన విద్యార్థి బడుగు భరత్(11)ను జీవన్మృతిగా(బ్రెయిన్ డెడ్) వైద్యులు ప్రకటించారు. అతడి అవయవాలను అవసరమైన వారికి దానం చేసేందుకు తల్లిదండ్రులు వెంకరమణ, బేబీ ముందుకు వచ్చారు. ఈ నేపథ్యంలో ఆ చిన్నారిని శుక్రవారం రాత్రి కాకినాడలోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. అక్కడి అవయవదాన ప్రక్రియ ముగిసిన అనంతరం మృతదేహాన్ని బంధువులకు అప్పగించారు. పేరూరు ఇందిరా కాలనీకి చెందిన భరత్ స్థానిక ప్రైవేట్ పాఠశాలలో అయిదో తరగతి విద్యార్థి. మంగళవారం పాఠశాలకు వెళ్తుండగా ద్విచక్ర వాహనంపై వెళ్తున్న వ్యక్తి ఢీకొనడంతో తీవ్రంగా గాయపడి అపస్మారక స్థితికి చేరుకున్నాడు.

బడుగు భరత్ (పాత చిత్రం)

EENADU Classifieds

BUSINESS SERVICES

బంగారం బ్యాంకులలో / ఏ ఇతర ప్రైవేటు సంస్థలలో తాకట్టులో ఉన్నవి విడిపించి ఈ రోజు మార్కెట్ ధర ప్రకారం కొనబడును. (స్పాట్‌క్యాష్). Ph.81422 92071.

FINANCIAL SERVICES

స్థిరాస్తులపై ఆంధ్రప్రదేశ్ అంతటా మార్టిగేజ్ లోన్స్ మరియు స్థిరాస్తి ఎక్కడ ఉన్నా ఏసంస్థలో ఉన్నా Xerox పేపర్స్‌పై 2nd మార్టిగేజ్ లోన్ ఇవ్వబడును. 50లక్షలు లోపు, అయోధ్య కోఆపరేటివ్ బ్యాంక్. ✆ 93969 99669.

ప్రభుత్వ ఉద్యోగులకు పర్సనల్ లోన్స్ ఇళ్లు స్థలాలు, పొలాలు, ఫ్యాక్టరీలు, స్థిరాస్తులు, కాలేజీలపై తక్కువ వడ్డీతో ఫైనాన్స్ చేయబడును. బ్యాంకు లోన్స్‌లో ఉన్నా ఇవ్వబడును. * నో సిబిల్/ నో బ్రోకర్స్ * MSR గ్రూప్, వైజాగ్. Ph.:9121314141.

HEALTH & CARE

RHEUMATOLOGY

మహాశివరాత్రి శుభాకాంక్షలు
రుమటాలజిస్ట్
డా॥ ఎ.రామకృష్ణంనాయుడు
MD, DM (Rheumatology, NIMS, HYD)
21-02-2026న (శనివారం) 02 PM to 07 PMవరకు రాజమండ్రిలో ప్రైమ్ పాత్ ల్యాబ్స్, సిసిసి ఛానల్ ఎదురుగా, దానవాయిపేట వద్ద
ఫోన్: 94929 41177
మరియు
22-02-2026న (ఆదివారం) కాకినాడలో సేఫ్ హాస్పిటల్ నందు 11 AM to 6 PM వరకు అందుబాటులో ఉంటారు.
ఫోన్: 0884 2383366

PERSONAL CLASSIFIEDS

CONGRATULATORY MESSAGES

★ ప్రపంచ ప్రేమికులారా! మీరు ఈరోజు మీ ప్రేమకు గుర్తుగా 1 మొక్కను నాటండి ★ పచ్చదనాల ప్రపంచాన్ని సృష్టించండి ★ ప్రేమతో మీ రాజ్. ✆ 94402 89171.

REAL ESTATE

PLOT FOR SALE

RAJAMAHENDRAVARAM CITY

రాజమండ్రి, J.N.రోడ్, వెంకటేశ్వరనగర్‌లో DTCP అప్రూవ్డ్, W/F, 245 చ॥గ॥లు స్థలం అమ్మకం. ✆ 73308 71509, 98487 30306.

RAJANAGARAM

ఓనర్ డైరెక్ట్‌గా అమ్మే, రెసిడెన్షియల్ ప్లాట్లు రాజానగరం మండల ఆఫీస్‌వెనుక, డిటిసిపి అప్రూవ్డ్ లేఅవుట్‌లో స్థలాలు అమ్మబడును. ✆ 9666894019, 9398083034

COMMERCIAL SPACE FOR SALE

GENERAL

AP NTR జిల్లా పెనుగంచిప్రోలు 6 ఎ॥ మామిడి తోటతో మంచి ఆదాయం కలిగిన కళ్యాణ మండపాలు -2 (A/C, Non A/C) అన్నివసతులతో 12.5 Cr కే అమ్మకం. ✆ 77997 95599

LEASE

GENERAL

తెలంగాణ, ఖమ్మంలో 3021 చ॥గ॥లు ట్విన్ థియేటర్/ కమర్షియల్ లీజుకు సం॥ 98485 31544. bit.ly/4rMldEv

JOBS

WANTED SEO & DIGITAL MARKETING PERSON at Rajahmundry. Cont: 7674 99 99 06.

శ్రీవెంకట్రామ రైస్‌మిల్‌లో పనిచేయుటకు పబ్లిక్ అకౌంటెంట్ & అకౌంటెంట్ కావలెను.మంచిజీతం. గుమ్మరేగుల, రౌతులపూడి మం. 9866091891, 9256565256

NARAYANA ENGINEERING COLLEGES
(AUTONOMOUS) : NELLORE | GUDUR
we are HIRING
Applications are invited from eligible candidates for the position of ASSISTANT PROFESSOR, PLACEMENT TRAINER in the following disciplines. Interested candidates may e-mail their resumes.
TRAINING & PLACEMENT
CORPORATE RELATIONS EXTERNAL
APTITUDE | REASONING | VERBAL
SOFT SKILLS
ENGLISH LANGUAGE LAB TRAINER
TECHNICAL TRAINER (C | JAVA | PYTHON DATA STRUCTURES | AI TOOLS | FULL STACK DATA BASE | AWS | BI TOOLS DIGITAL MARKETING TOOLS).
ENGINEERING
CSE (AIML, DATA SCIENCE) | ECE | CIVIL
MECHANICAL | MATHS | ENGLISH
CHEMISTRY | PHYSICS
GENERAL INFORMATION
• Qualifications and experience must be as per AICTE norms.
• Salary is not a constraint for deserving candidates.
• Industrial experience will be considered as an added advantage.
For Enquiries Contact - HR : 87903 50096
Mail your resume to: careers.nec@narayanagroup.com

స్త్రీ అభ్యర్థిని (40 సం॥లోపు) హిందువు మాత్రమే. విజయవాడలో ఇంటిలోనే ఉంటూ ఇంట్లోపని, 1 వెజిటేరియన్‌కు వంట చేయుటకు కావలెను. ✆ 92472 88381.

త్రివేణి హోంకేర్‌లో వృద్ధులను/ పేషెంట్స్‌ను చూసుకొనుటకు వర్కర్స్/ నర్సులు కావలెను. ఫ్రీ వసతి, భోజనం. జీ: 18K to 20K. ✆96404 00073, 98485 71888.

నెక్ సూచించిన కోడిగుడ్ల ధర
★ For the Information of Trade & Industry
★ తూర్పుగోదావరి జోన్ ప్లాస్టిక్ ట్రేలో సరఫరా చేసే ఫారం గేటు ధర రూ. 5-05 పై॥
అనపర్తి ఆఫీసు: 08857-226908

EENADU for Advertisement Contact: 8008597607

గమనిక
క్లాసిఫైడ్ ప్రకటనలకు ప్రతిస్పందించే ముందు తగిన రీతిలో క్షుణ్ణంగా విచారించుకోవలసిందిగా పాఠకులకు సూచించడమైనది. ప్రకటనదారు చెబుతున్న లేదా చేసుకుంటున్న క్లెయిములతో ఈ వార్తాపత్రికకు ఏవిధమైన సంబంధం లేదు. ప్రకటనదారులు సరుకుల అమ్మకం లేదా అందించిన సేవల విషయంలో తప్ప, ప్రకటనల ద్వారా ప్రజల నుండి ఎట్టి డబ్బును వసూలు చేయరాదు. డబ్బును వసూలుచేసే ప్రకటనకర్తను బ్లాక్-లిస్టులో ఉంచే మరియు/ లేదా అతనిపై చట్టపరమైన చర్య తీసుకునే హక్కు యాజమాన్యానికి కలదు.

92.7 FM Rajamahendravaram
92.7 Mee FM
ఈఎఫ్‌ఎమ్ కార్యక్రమాలు
శనివారం

కార్యక్రమము	ప్రసార వేళలు
ఉషోదయం	ఉ॥ 5 - ఉ॥ 7
ఈ-మార్నింగ్స్	ఉ॥ 7 - ఉ॥ 11
నువ్వా నేనా	ఉ॥ 11 - మ॥ 2
సత్యభామ	మ॥ 2 - సా॥ 5
కాలేజ్ స్టైల్	సా॥ 5 - రా॥ 9
EFM సరాగాలు	రా॥ 9 - రా॥ 11
బ్యాక్ టు బ్యాక్ సాంగ్స్	రా॥ 11 - ఉ॥ 5

/Eenadufm
For Advertising on Eenadu FM Contact
9000180626, 9989993175

(c) eenadu

కిర్రాబు ఆనకట్టను నిర్మించాలి: ఎమ్మెల్యే

● సీఎం దృష్టికి పోలవరం సమస్యలు

సీఎం చంద్రబాబుకు సమస్యలు తెలియజేస్తున్న ఎమ్మెల్యే శిరీషాదేవి

రాజవొమ్మంగి, న్యూస్‌టుడే: దశాబ్దాల కాలంగా ఎదురుచూస్తున్న కిర్రాబు వద్ద మడేరు వాగుపై ఆనకట్టను నిర్మించి భూములను సస్యశ్యామలం చేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబును ఎమ్మెల్యే మిరియాల శిరీషాదేవి కోరారు. శుక్రవారం అసెంబ్లీ విరామ సమయంలో సీఎంను కలిసి జిల్లా పరిధిలోని సమస్యలతో పాటు జిల్లా ఏర్పాటు తర్వాత జరిగిన పరిణామాలను తెలిపారు. ఈ మేరకు జిల్లాలో నెలకొన్న పలు సమస్యలపై వినతి అందజేశారు. వీటిపై సీఎం సానుకూలంగా స్పందించి మన్యం ప్రాంత అభివృద్ధికి ప్రభుత్వం కట్టుబడి ఉందని, సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చినట్లు ఎమ్మెల్యే తెలిపారు.

ప్రవేశాల గోడపత్రికను ఆవిష్కరిస్తున్న ప్రిన్సిపల్ రవికుమార్, అధ్యాపకులు

డిగ్రీలో ప్రవేశాలకు ఓపెన్ డే కార్యక్రమం

రంపచోడవరం, న్యూస్‌టుడే: స్థానిక ప్రభుత్వ డిగ్రీ కళాశాల ఆధ్వర్యంలో 2026-27 విద్యా సంవత్సరానికి ప్రవేశాల కోసం ఇంటర్ విద్యార్థులను ఆకర్షించేందుకు శుక్రవారం ఓపెన్ డే కార్యక్రమాన్ని ప్రిన్సిపల్ రవికుమార్ ఆధ్వర్యంలో నిర్వహించారు. కార్యక్రమంలో భాగంగా డిగ్రీ కళాశాల అధ్యాపకులు, సిబ్బంది స్థానిక ప్రభుత్వ జూనియర్ కళాశాల, గురుకుల బాలికలు, బాలుర జూనియర్ కళాశాలలు, కేజీబీవీ పాఠశాలలను సందర్శించి సింగిల్ మేజర్ సిస్టమ్, అందుబాటులో ఉన్న సీట్లు, అందించే కోర్సులు, పాలిసి సదుపాయాలు, ఆధునిక ప్రయోగశాలలపై విద్యార్థులకు అవగాహన కల్పించారు. అనంతరం డిగ్రీ కళాశాలకు సంబంధించిన పోస్టర్‌ను ఆవిష్కరించారు. అధ్యాపకులు వెంకటేష్, చక్రవర్తి, శివకుమారి తదితరులు పాల్గొన్నారు.

తిరుమలలో ఎస్టీ కమిషన్ చైర్మన్ పూజలు

స్వామివారిని దర్శించుకున్న బొజ్జిరెడ్డి కుటుంబం

రంపచోడవరం, న్యూస్‌టుడే: రాష్ట్ర ఎస్టీ కమిషన్ చైర్మన్ సోళ్ల బొజ్జిరెడ్డి కుటుంబసమేతంగా శుక్రవారం తిరుపతి వెంకటేశ్వరస్వామి వారిని దర్శించుకున్నారు. రాష్ట్రంలో గిరిజనులందరికీ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అందించే సంక్షేమ ఫలాలు అందాలని, వారికి సేవ చేసేందుకు తనకు మరింత ఆరోగ్యాన్ని ఇవ్వాలని స్వామివారిని వేడుకున్నట్లు బొజ్జిరెడ్డి తెలిపారు.

జ్వరాలతో బాధపడుతున్న విద్యార్థులకు వైద్య సేవలు

అడ్డతీగల, న్యూస్‌టుడే: స్థానిక గిరిజన సంక్షేమ బాలికల ఆశ్రమ పాఠశాలలో వ్యాధులతో బాధపడుతున్న విద్యార్థులను ఆసుపత్రికి తరలించి మెరుగైన వైద్య సేవలందించాలని రంపచోడవరం ఐటీడీఏ పీవో బచ్చు స్మరణ్‌రాజ్ ఆదేశించారు. స్థానిక గిరిజన సంక్షేమ ఆశ్రమ పాఠశాలలో చదువుతున్న 16 మంది విద్యార్థులకు జ్వరం, దగ్గు తదితర వ్యాధులతో బాధపడుతున్న వారిని అడ్డతీగల సీహెచ్‌సీకి వైద్యసేవల నిమిత్తం తీసుకొని వెళ్లి రక్తపరీక్షలు చేయించారన్నారు. జలుబు, దగ్గుకి మందులిచ్చి విద్యార్థులను ఆశ్రమ పాఠశాలకు తీసుకువెళ్లారన్నారు. ఇద్దరు విద్యార్థుల్లో ఒకరికి జ్వరం, దగ్గు, తలపోటు, మరొకరికి వాంతులు, విరోచనాలతో బాధపడుతుండగా ఆసుపత్రిలో వైద్యసేవలు అందిస్తున్నట్లు తెలిపారు.

చిత్రలేఖనం పోటీల్లో విద్యార్థుల ప్రతిభ

రాజవొమ్మంగి, న్యూస్‌టుడే: ఐటీడీఏ అనకాపల్లి జిల్లా చోడవరం విద్యా నిలయం నిర్వాహకుల ఆధ్వర్యంలో సూర్యనారాయణ నిర్వహించిన జాతీయ స్థాయి చిత్రలేఖన పోటీల్లో స్థానిక జడ్పీ ఉన్నత పాఠశాల విద్యార్థులు సత్తాచాటారు. పోటీల్లో 30 మంది విద్యార్థులు పాల్గొనగా ఆరుగురు బంగారు పతకాలు అందుకున్నారు. శుక్రవారం విజేతలు హిమశ్రీ, బాలగంగాధర్, ఆర్యాన్ వలీ, ఇస్మాక్ అహ్మద్, కార్తికేయ, సాయిచంద్రికలను అభినందించి ప్రశంసా పత్రాలు అందజేశారు. చిత్రలేఖన ఉపాధ్యాయుడు మురళీధర్ కొండలబాబును సత్కరించారు. ప్రధానోపాధ్యాయిని అబిలిక్ష్మి, పీఎంసీ చైర్మన్ శ్రీనివాస్ మాట్లాడుతూ విద్యార్థులు చదువుతో పాటు అన్ని రంగాల్లో రాణించడం అభినందనీయమన్నారు.

విజేతలతో పీఎంసీ చైర్మన్, ప్రధానోపాధ్యాయిని, ఉపాధ్యాయులు

మారేడుమిల్లిలో వాహన తనిఖీలు

మారేడుమిల్లి, న్యూస్‌టుడే: మారేడుమిల్లిలో సీఐ టి.గోపీనరేంద్రప్రసాద్ ఆధ్వర్యంలో పోలీసులు స్థానిక ప్రధాన కూడలి వద్ద శుక్రవారం వాహనాల తనిఖీ చేపట్టారు. వారు మాట్లాడుతూ గంజాయిని అక్రమంగా రవాణా చేసే అవకాశం ఉండటంతో తనిఖీలు చేసినట్లు తెలిపారు. అలాగే ద్విచక్ర వాహనదారులు రహదారి నిబంధనలు పాటిస్తూ, విధిగా శిరస్త్రాణం ధరించాలని కోరారు. పోలీసులు, సీఆర్‌పీఎఫ్ సిబ్బంది పాల్గొన్నారు.

తనిఖీలు చేస్తున్న సీఐ గోపీనరేంద్రప్రసాద్

సమావేశంలో మాట్లాడుతున్న మెజిస్ట్రేట్ మురళీగంగాధరరావు

లోక్‌అదాలత్‌లో కేసులకు పరిష్కారం

రంపచోడవరం, న్యూస్‌టుడే: లోక్‌అదాలత్ కార్యక్రమం ద్వారా వివిధ రకాల కేసులు పరిష్కారమవుతాయని రంపచోడవరం జ్యుడిషియల్ ఫస్ట్‌క్లాస్ మేజిస్ట్రేట్ ఎ.మురళీగంగాధరరావు తెలిపారు. మార్చి 14న స్థానిక కోర్టులో జరిగే జాతీయ లోక్‌అదాలత్‌పై శుక్రవారం పోలీసులు, న్యాయవాదులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎక్కువ కేసులు పరిష్కారమయ్యేందుకు చర్యలు చేపడతామన్నారు. పోలీసులు, న్యాయవాదులు పాల్గొన్నారు.

వృత్తి విద్యకు పెరుగుతున్న ప్రోత్సాహం

వరరామచంద్రాపురం, న్యూస్‌టుడే: కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు విద్యార్థుల్లో పాఠశాల స్థాయి నుంచే ప్రత్యేక నైపుణ్యం పెంపొందించేందుకు వివిధ రకాల వృత్తి విద్యా కోర్సులు, పాల్ (పర్సనల్ అడాప్టివ్ లెర్నింగ్) ల్యాబ్‌ను ప్రవేశపెట్టారు. పలు కారణాల వల్ల విద్యార్థి చదువులో వెనకబడ్డా, ఉన్నత చదువులకు వెళ్లలేకపోయినా, పాఠశాలలో నేర్చుకున్న వృత్తి విద్యా కోర్సు ధ్రువ పత్రాలు, సర్కార్ పథకాల సహకారంతో సొంతంగా జీవనోపాధి మార్గాలు వేసుకోవచ్చు.

ఏటా 3వేల మంది విద్యార్థులు..

అగ్రికల్చర్ కోర్సును వివిధ మండలాల్లోని కొన్ని ఉన్నత పాఠశాలల్లో బోధించడంతో ఏటా 2500-3000 మంది విద్యార్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటున్నారు. మామూలు తరగతులకు అదనంగా విద్యార్థులు కూడా ఈ వృత్తి విద్యా కోర్సులు నేర్చుకునేందుకు ఎక్కువ ఆసక్తి చూపుతున్నారు. ఈ పాఠశాలల్లో కంప్యూటర్ విద్య పాటు మరికొన్ని అదనపు కోర్సులను నేర్పిస్తున్నారు. విద్యార్థులకు అవసరమైన సామగ్రి మొత్తం సర్వశిక్షా అభియాన్ నిధులతో అందిస్తున్నారు.

కంప్యూటర్ శిక్షణ తరగతుల్లో విద్యార్థులు

వ్యవసాయ పరికరాలపై విద్యార్థులకు అవగాహన కల్పిస్తున్న బోధకుడు

మండలాల వారీగా ఇలా..

వరరామచంద్రాపురం మండలంలో రేఖపల్లి కస్తూర్బా బాలికల, వీఆర్‌పురం ఉన్నత, సన్నంవారిగూడెం బాలుర ఆశ్రమ పాఠశాలల్లో.. ● కూనవరం మండలంలో ఉన్నత, కస్తూర్బా బాలికల, రేపాక గిరిజన బాలుర ఆశ్రమ పాఠశాలల్లో.. ● చింతూరు మండలంలో ఉన్నత, కేజీబీవీ, గిరిజన బాలుర ఆశ్రమ పాఠశాలల్లో.. ●ఎటపాక మండలంలో కస్తూర్బా, కేవీఎస్‌పురం ఆశ్రమ పాఠశాలల్లో కంప్యూటర్ విద్య, బ్యూటీషియన్, ఆటోమొబైల్, అగ్రికల్చర్ కోర్సులను ఏర్పాటు చేసి ప్రత్యేక బోధకులతో శిక్షణ ఇస్తున్నారు.

కోర్సులతో స్వయం ఉపాధి

నేటి కంప్యూటర్ యుగంలో ఈ కోర్సులకు చాలా ప్రాముఖ్యత ఉంది. పాఠశాల నుంచి పొందే ఈ ధ్రువపత్రాలు విద్యార్థులకు కళాశాల, స్వయం ఉపాధికి ఉపయోగపడతాయి. ‘సేద్యం’లో ఆధునిక పరికరాల వినియోగంపై అవగాహన కల్పించడం విశేషం.
- లక్ష్మీనారాయణ, ఎంఈవో, వరరామచంద్రాపురం

విద్యుత్తు సరఫరా లేక ఇబ్బందులు

వరరామచంద్రాపురం, న్యూస్‌టుడే: మండలంలోని వీఆర్‌పురం రామయ్య పల్లి ప్రమాదవశాత్తూ ఉన్న ఐదుసు విద్యుత్తు స్తంభాన్ని శుక్రవారం మార్చడంతో మండల కేంద్రానికి దాదాపుగా అయిదు గంటలు సరఫరా నిలిచిపోవడంతో ప్రజలు ఇబ్బందులు పడ్డారు.

పరీక్ష కేంద్రం తనిఖీ

రాజవొమ్మంగి, న్యూస్‌టుడే: స్థానిక గిరిజన సంక్షేమ బాలుర ఉన్నత పాఠశాలలో జరుగుతున్న పదో తరగతి ప్రీఫైనల్ పరీక్షలు శుక్రవారం ఎంఈవో-1 సత్యనారాయణ దొర, ఎంఈవో-2 సూర్యారెడ్డి పరిశీలించారు. విద్యార్థులందరూ ఒత్తిడికి గురికాకుండా ప్రశాంత వాతావరణంలో పరీక్షలు రాయాలన్నారు. ప్రణాళిక ప్రకారం చదివి రానున్న వార్షిక పరీక్షల్లో ఉత్తమ ఫలితాలు సాధించాలన్నారు. విద్యార్థులకు అందజేస్తున్న ఆహారాన్ని పరిశీలించారు.

పరస్పరం సహకరించుకోవాలి

వరరామచంద్రాపురం, న్యూస్‌టుడే: ప్రజలు పరస్పరం ఒకరికొకరు సహకరించుకుంటే, సమస్యలు ఉండవని తహసీల్దార్ సరస్వతి, ఎంపీడీవో ఇమ్మానుయేల్ సూచించారు. శుక్రవారం రేఖపల్లి కార్యాలయంలో నిర్వహించిన గ్రీవెన్స్‌లో పోలవరం ఆర్‌అండ్‌ఆర్, భూ పరిహార సమస్యలపై దరఖాస్తుదారులకు అవగాహన కల్పించారు. ఎస్సై సంతోష్ కుమార్, ఆర్ఐ రామకృష్ణ, వీఆర్వోలు, కార్యాలయ సిబ్బంది పాల్గొన్నారు.

ప్రభుత్వం దృష్టికి సమస్యలు

చింతూరు, న్యూస్‌టుడే: గ్రామాల్లో నెలకొన్న సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించేలా చర్యలు తీసుకుంటామని తెదేపా మండల అధ్యక్షుడు జమాల్‌ఖాన్ తెలిపారు. మండలంలోని సరివెల, నారాయణపురంలోని గ్రామస్థులతో నిర్వహించిన సమావేశంలో మాట్లాడారు. గ్రామస్థులు పలు సమస్యలను ఆయనకు వివరించారు. నాయకులు ముర్రం సీతారామయ్యం, మల్లయ్య మండల నాయకులు సాల్మన్‌రాజు, మంగవేణి, చంద్రయ్య, రియాజ్‌లు పాల్గొన్నారు.

గిరిజనులను అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తాం

మారేడుమిల్లి, న్యూస్‌టుడే: మారేడుమిల్లిలో నీతిఆయోగ్ పథకంలో భాగంగా సంపూర్ణత అభియాన్- 2.0 కార్యక్రమాన్ని రంపచోడవరం ఐటీడీఏ ప్రాజెక్టు అధికారి స్మరణ్‌రాజ్ ఆధ్వర్యంలో శుక్రవారం నిర్వహించారు. ప్రజలకు ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలు, వాటి లబ్ధి నేరుగా లబ్ధిదారులకే అందేలా చూడడమే ఈపథకం ప్రధాన లక్ష్యమన్నారు. తక్కువ బరువుతో ఎక్కువ పోషకాలు బాలింతలకు ఆహార పదార్థాలను అందించేలా చర్యలు చేపడుతున్నామన్నారు. మన్యంలో పశుసంపదను అభివృద్ధి చేయాల్సిన అవసరం ఉందన్నారు. గిరిజనుల ఆర్థికాభివృద్ధి సాధించే విధంగా వ్యవసాయ రంగాన్ని ప్రోత్సహిస్తామని తెలిపారు. వివిధ ప్రభుత్వ శాఖల ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన స్టాళ్లను అధికారులు, ప్రజాప్రతినిధులు పరిశీలించారు. గర్భిణులకు సామూహిక సీమంతాలు నిర్వహించారు.

గర్భిణులకు సీమంతాలు చేస్తున్న అధికారులు

అంగన్‌వాడీ కేంద్రం ప్రారంభం

దేవీపట్నం: దేవీపట్నం మండలం పోతవరంలో నూతన అంగన్‌వాడీ భవనాన్ని శుక్రవారం ఎంపీటీసీ తుర్రం జగదీష్, స్థానికులు ప్రారంభించారు. ఎంపీటీసీ మాట్లాడుతూ అంగన్‌వాడీ కేంద్రంలో గర్భిణులు, బాలింతలు, చిన్నారులకు ఇస్తున్న పౌష్టికాహారాన్ని తప్పనిసరిగా తీసుకోవాలన్నారు. ఆదివాసీ జేఏసీ రాష్ట్ర వైస్ ఛైర్మన్ తెల్లం శేఖర్, అంగన్‌వాడీ సూపర్‌వైజర్ అమ్మాజి పాల్గొన్నారు.

కన్నాయిగూడెం పాఠశాలలో ఇబ్బందులు పరిష్కరించండి

ఎటపాక, న్యూస్‌టుడే: మండలంలోని కన్నాయిగూడెం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలోని సమస్యలపై ఎటపాక మండల జనసేన పార్టీ యువజన అధ్యక్షుడు, ఉపాధ్యక్షులు కొమ్ము వెంకటేష్, గోవింద్ వెంకటేష్ స్థానిక ఎంపీడీవో ఎల్.విజయదత్తు, జడ్పీటీసీ ఉబ్బా సుస్మితలకు వినతిపత్రం అందజేశారు. కన్నాయిగూడెం గ్రామంలోని జడ్పీ పాఠశాలలో 150 మంది పిల్లలు ఉన్నారని, వారందరికీ తాగునీరు, మరుగుదొడ్లు సరిగా లేక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారన్నారు. వర్షాకాలంలో రోడ్డుపై నీరు చేరటంతో పాఠశాలలోకి వెళ్లేందుకు విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారన్నారు. క్రీడా ప్రాంగణం ఏర్పాటు చేసి పాఠశాల చుట్టూ ప్రహరీ నిర్మించాలని వినతిపత్రంలో పేర్కొన్నారు.

ఎంపీడీవో, జడ్పీటీసీలకు వినతి అందిస్తున్న జనసేన నాయకులు

రహదారికి మరమ్మతులు

వడ్డిగూడెం శివాలయానికి వెళ్లే ప్రధాన రహదారి వరదలు కారణంగా గుంతలుపడి మరమ్మతులకు గురైంది. ఎంపీడీవో ఇమ్మానూయాల్ శుక్రవారం ఆ దారిపైన కంకరు పోయించి, యంత్రాలతో చదును చేయించారు. శివరాత్రి ఉత్సవాలకు వెళ్లే భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా ఉన్నతాధికారుల ఆదేశాలతో తాత్కాలిక పనులు చేపట్టామని తెలిపారు. తెదేపా మండల అధ్యక్షులు బొర్రానరేశ్, ముత్యాల రామారావు, సచివాలయ సిబ్బంది పాల్గొన్నారు. – న్యూస్‌టుడే, వరరామచంద్రాపురం

అంగన్‌వాడీ కేంద్రం నిర్మించరూ..

దేవీపట్నం మండలం వి.రామన్నపాలెం పంచాయతీ పరిధిలోని లక్ష్మీపురంలో అంగన్‌వాడీ కేంద్రం పూర్తిగా శిథిలస్థితికి చేరుకోవడంతో మరో చోట పిల్లలకు చదువు చెబుతున్నారు. దీంతో అక్కడ కనీస వసతులు లేక, వర్షాకాలంలో తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని సిబ్బంది వాపోతున్నారు. అధికారులు చర్యలు తీసుకుని కొత్త అంగన్‌వాడీ భవనం నిర్మించాలని వారు కోరుతున్నారు. – న్యూస్‌టుడే, దేవీపట్నం

కల్వర్టుకు రక్షణగోడలు లేక ప్రమాదాలు

మారేడుమిల్లి నుంచి చింతూరు వెళ్లే ప్రధాన రహదారిలోని సోమిరెడ్డిపాలెం వద్ద కల్వర్టుకు రక్షణ గోడలు లేకపోవడంతో ప్రమాదకరంగా ఉంది. రాత్రి వేళల్లో వాహనాలను దాటే క్రమంలో ఎక్కువ ప్రమాదాలు జరుగుతున్నాయని స్థానికులు చెబుతున్నారు. సమస్యను ఏఈ ప్రదీప్ దృష్టికి తీసుకెళ్లగా కల్వర్టుకు రక్షణ గోడలు నిర్మించడానికి చర్యలు చేపడతామన్నారు. – న్యూస్‌టుడే, మారేడుమిల్లి

ప్రమాదకరంగా తీగలు

మారేడుమిల్లి నుంచి రంపచోడవరం వెళ్లే ప్రధాన రహదారిలో మాటుమామిడి వంతెన సమీపంలో స్తంభాలపై ఏర్పాటుచేసిన కేబుల్ వైర్లు తెగి ప్రమాదకరంగా వేలాడుతున్నాయి. వీటిలో కొన్ని వైర్లు ప్రధాన రోడ్డుపైనే ఉండడంతో ఇటుగా రాకపోకలు సాగించే ద్విచక్ర వాహనదారులకు తగిలే ప్రమాదం ఉంది. సంబంధిత నిర్వాహకులు స్పందించి వెంటనే వీటిని సరిచెయ్యాలని పలువురు కోరుతున్నారు. – న్యూస్‌టుడే, మారేడుమిల్లి



జడ్డంగిలో విద్యుత్తు నియంత్రిక ఏర్పాటు

రాజవొమ్మంగి జడ్డంగిలో మార్కెట్ సమీపంలో 100కేవీ సామర్థ్యం ఉన్న కొత్త విద్యుత్ నియంత్రికను శుక్రవారం ఏఈ అబ్బాయిదొర పర్యవేక్షణలో సిబ్బంది ఏర్పాటు చేశారు. ఇదివరకు 63 కేవీ సామర్థ్యం ఉన్న నియంత్రిక వల్ల ఆ పరిధిలోని వినియోగదారులు తరచూ విద్యుత్తు అంతరాయంతో ఇబ్బంది పడేవారు. ఈ సమస్యపై ఎమ్మెల్యే శిరీషాదేవి విద్యుత్తు శాఖ ఉన్నతాధికారులతో మాట్లాడి చర్యలు చేపట్టారు. జేఈ శివకిరణ్, సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు. – న్యూస్‌టుడే, రాజవొమ్మంగి

వందశాతం పన్నులు వసూలు చేయాలి

సమావేశంలో మాట్లాడుతున్న ఎంపీడీవో యాదగిరీశ్వరరావు

రాజవొమ్మంగి, న్యూస్‌టుడే: పంచాయతీల్లో వంద శాతం ఇంటి పన్నుల వసూలు చేయాలని ఎంపీడీవో యాదగిరీశ్వరరావు పేర్కొన్నారు. స్థానిక ఎంపీడీవో కార్యాలయంలో శుక్రవారం పంచాయతీ కార్యదర్శులతో నిర్వహించిన సమీక్ష సమావేశంలో పలు సూచనలు చేశారు. పీ-4 కుటుంబ సర్వే పూర్తి చేయాలన్నారు. అక్షరాంధ్ర ప్రగతి, సిటిజన్ ఈఏవైసీ, ఐవీఆర్‌ఎస్ కాల్స్, శివరాత్రి ఏర్పాట్లు తదితర అంశాలపై సమీక్ష చేశారు. విధి నిర్వహణలో నిర్లక్ష్యంగా ఉంటే చర్యలు తప్పవని హెచ్చరించారు.

ప్రశాంతంగా బార్‌కౌన్సిల్ ఎన్నికల పోలింగ్

బ్యాలెట్ బాక్సు సీల్‌వేస్తున్న మేజిస్ట్రేట్ మురళీగంగాధర్

రంపచోడవరం, గంగవరం: ఆంధ్రప్రదేశ్ బార్ కౌన్సిల్ ఎన్నికల పోలింగ్ శుక్రవారం రంపచోడవరంలో ప్రశాంతంగా ముగిసింది. స్టేట్‌బార్ కౌన్సిల్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ పోలింగ్ అధికారిగా ఏ.రవిరామ్ భగవాన్, సహాయకులుగా ఎం.లక్ష్మీనారాయణ ఆధ్వర్యంలో ఎన్నికలు స్థానిక బార్ అసోసియేషన్ భవనంలో నిర్వహించారు. జిల్లా వ్యాప్తంగా ఉన్న న్యాయవాదులంతా తమ ఓటుహక్కును వినియోగించుకోగా 98శాతం పోలింగ్ నమోదైందని పోలింగ్ అధికారి తెలిపారు. ప్రత్యేక సీసీటీవీ నిఘాలో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా పోలీస్ ప్రత్యేక బందోబస్తుతో పోలింగ్ జరిగిందన్నారు. మొత్తం 143 మంది ఎన్నికల్లో పాల్గొనగా 23 మంది బార్ కౌన్సిల్ సభ్యులుగా ఉంటారన్నారు. పోలింగ్ అనంతరం బ్యాలెట్ బాక్సును రంపచోడవరం మేజిస్ట్రేట్ మురళి గంగాధర్ ఆధ్వర్యంలో సీల్‌చేసి తరలించారు. సీనియర్ న్యాయవాదులు రమణ, ప్రభుదాస్, శ్రీనివాస్, బాలసత్యనారాయణ, బాలకృష్ణ, శ్రీధర్, వీరబాబు, తదితరులు పాల్గొన్నారు.

యువత క్రీడల్లో రాణించాలి

గోకవరం, న్యూస్‌టుడే: యువత క్రీడల్లో రాణించాలని కాకినాడ జిల్లా భాజపా అధ్యక్షుడు బిక్కిన విశ్వేశ్వరరావు పేర్కొన్నారు. విశ్వహిందూ ధర్మ పరిరక్షణ రామసేన అధ్యక్షుడు, భాజపా నాయకుడు కంబాల శ్రీనివాస్ ఆధ్వర్యంలో చేపట్టిన ఛత్రపతి శివాజీ మహరాజ్ మెమోరియల్ కబడ్డీ టోర్నీను ప్రారంభించి, క్రీడాకారులకు దుస్తులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ గ్రామాల్లో ఆటలను ప్రోత్సహించాలన్నారు. కంబాల సేవలను కొనియాడారు. కంబాల శ్రీనివాసరావు మాట్లాడుతూ టోర్నీలో ప్రథమస్థానంలో నిలిచిన వారికి రూ.50వేలు, తర్వాత స్థానాల వారికి రూ.40వేలు, రూ30వేలు, రూ.20వేలు బహుమతిగా ఇస్తామన్నారు.

క్రీడాకారులకు దుస్తులు అందిస్తున్న బిక్కిన విశ్వేశ్వరావు

భక్తుల భద్రతే ముఖ్యం

వరరామచంద్రాపురం, న్యూస్‌టుడే: శివరాత్రి ఉత్సవాల్లో భక్తుల భద్రతే ముఖ్యమని తహసీల్దార్ సరస్వతి సిబ్బందికి సూచించారు. శుక్రవారం రేఖపల్లి కార్యాలయంలో సమావేశం నిర్వహించి వీఆర్వో, వీఆర్‌ఏ, ఉత్సవ నిర్వాహక కమిటీలకు కొన్ని సూచనలు చేశారు. వడ్డిగూడెం శివాలయం, రేఖపల్లి కోటమైసమ్మ ఆలయం, ప్రధానంగా జీడిగుప్ప గోదావరి రేవులో భక్తులు బోట్లులో వెళ్లే సమయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు చెప్పారు.

వై.రామవరం : ఈ నెల 15న నిర్వహించే మహాశివరాత్రి ఉత్సవాలను పురస్కరించుకొని తహసీల్దార్ వేణుగోపాల్ శుక్రవారం పూతిగుంటలో ఉన్న ఉబ్బలింగేశ్వర దేవాలయాన్ని పరిశీలించారు. అక్కడ ఉన్న జలపాతం వద్దకు భక్తులు రాత్రి వేళలు రాకుండా చర్యలు చేపట్టాలన్నారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా జాగ్రత్తలు తీసుకోవాలన్నారు.

పంచాయతీకి నూతన రిక్షా

మోతుగూడెం, న్యూస్‌టుడే: చింతూరు మండలం మోతుగూడెం పంచాయతీకి అధికారులు కొత్త రిక్షాను కొనుగోలు చేశారు. ఇక్కడ పాత రిక్షా శిథిలావస్థకు చేరి మూలనపడటంతో మోటారుతో నడిపే కొత్త దానిని కొనుగోలు చేసినట్లు అధికారులు తెలిపారు.

వ్యాను ఢీకొని వ్యక్తికి గాయాలు

గంగవరం, న్యూస్‌టుడే: మండలంలోని మొల్లేరు శివారులో శుక్రవారం వ్యాను ఢీకొని ద్విచక్రవాహనదారుడు జవ్వాది సత్యనారాయణ(50)కు తీవ్ర గాయాలైనట్లు గంగవరం హెచ్‌సీ పుండరీనాథ్ తెలిపారు. వెంటనే అతనిని కాకినాడ ప్రైవేటు ఆసుపత్రికి తీసుకువెళ్లామన్నారు. దీనిపై కేసు నమోదు చేసి వ్యానుని పోలీస్‌స్టేషన్‌కు తరలించినట్లు ఆయన చెప్పారు.

వాహనం అదుపుతప్పి మరొకరికి..

మారేడుమిల్లి, న్యూస్‌టుడే: రంపచోడవరం మండలం రంప గ్రామానికి చెందిన ఇద్దరు వ్యక్తులు ద్విచక్రవాహనంపై వేటుకూరు వెళ్తున్నారు. మారేడుమిల్లి సమీపంలో వాహనం అదుపుతప్పడంతో వారిలో పి.నర్సారెడ్డికి తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే స్థానిక పీహెచ్‌సీకి తరలించి వైద్యం అందించారు.

కుటుంబ కలహాలతో విషం తీసుకున్న దంపతులు

గంగవరం, న్యూస్‌టుడే: గంగవరం మండలంలోని ఏటిపల్లి గ్రామానికి చెందిన ఓ దంపతులు కుటుంబ కలహాల నేపథ్యంలో విషం తీసుకున్నట్లు గంగవరం ఏఎస్సై మహర్షి శుక్రవారం తెలిపారు. ఆయన వివరాల ప్రకారం.. ఈనెల 5న బి.శిరీషా(30) తన భర్త అబ్బాయితో గొడవపడి విషం తీసుకోగా ఆ వెంటనే అబ్బాయి(35) కూడా విషం తీసుకున్నాడు. దీంతో శిరీషా మృతి చెందగా అబ్బాయిని రాజమహేంద్రవరం ప్రభుత్వాసుపత్రికి తరలించినట్లు ఆయన తెలిపారు. మృతురాలి తల్లి భద్రమ్మ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామన్నారు. వీరికి ముగ్గురు కుమారులు ఉన్నారు.

మారేడుమిల్లిలో పర్యాటకాభివృద్ధికి ప్రణాళికలు

మారేడుమిల్లి, న్యూస్‌టుడే: మారేడుమిల్లి ప్రాంతంలో పర్యాటక రంగాన్ని అభివృద్ధి చేయడానికి ప్రత్యేక ప్రణాళికలు రూపొందిస్తున్నామని, ఇందుకు అవసరమైన చర్యలు వేగంగా చేపడుతున్నామని జిల్లా ఇన్‌ఛార్జి జాయింట్ కలెక్టర్, రంపచోడవరం ఐటీడీఏ ప్రాజక్టు అధికారి బి.స్మరణ్‌రాజ్ వెల్లడించారు. శుక్రవారం మారేడుమిల్లి మండలం చట్లవాడ పంచాయతీ పరిధిలోని ఉక్కులూరు సమీపంలో ఏర్పాటు చేయనున్న క్యార్‌వ్యాన్ పర్యటక ప్రదేశాలను ఆయన పరిశీలించారు. మండలంలోని అనేక గ్రామాలు పర్యాటక అభివృద్ధికి అనుకూలంగా ఉన్నాయని, వాటిని ప్రోత్సహించడం ద్వారా గిరిజనులకు ఉపాధి అవకాశాలు కలిగి, ఆర్థికంగా ప్రయోజనం కలిగేలా చూస్తామన్నారు. ఇక్కడికి వచ్చే పర్యటకులు హోం స్టేల్లో ఉండడానికి ఆసక్తి కనబరుస్తారని, దీనిని అనుకూలంగా మలచుకోవాలన్నారు. తహశీల్దార్ బాలాజీ, సర్వేయర్లు, వీఆర్వోలు పాల్గొన్నారు.

ఉక్కులూరు వద్ద పరిశీలిస్తున్న పీవో స్మరణ్‌రాజ్

జాబ్రా సాగుతో ఆర్థికాభివృద్ధి సాధ్యం..

మన్యంలోని గిరిజన రైతులు జాబ్రా సాగుతో ఆర్థికంగా అభివృద్ధి చెందే ఆస్కారం ఉందని, దీనిని ప్రోత్సహించడానికి చర్యలు చేపడుతున్నామని ఐటీడీఏ పీవో స్మరణ్‌రాజ్ అన్నారు. శుక్రవారం కుట్రవాడలోని గిరిజన మహిళా సంఘాల సభ్యులతో సమావేశాన్ని నిర్వహించారు. దీనిలో భాగంగా వెలుగు ద్వారా అందించిన జాబ్రా యంత్రాన్ని ఆయన పరిశీలించి, వివరాలు అడిగి తెలుసుకున్నారు. సర్పంచి సార్ల రమాదేవి, వెలుగు ఏపీఎం కిశోర్‌బాబు, మాజీ సర్పంచి మంగిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.

భోజన పథకాన్ని పటిష్ఠంగా అమలు చేయాలి

పాఠశాలల్లో నిర్వహిస్తున్న డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజన పథకాన్ని పటిష్ఠంగా అమలు చేయాలని పీవో స్మరణ్‌రాజ్ ఆదేశించారు. శుక్రవారం కుట్రవాడలోని ప్రాథమిక పాఠశాలను సందర్శించారు. విద్యార్థులకు అర్థమయ్యే రీతిలో ఉపాధ్యాయులు బోధన సాగించాలన్నారు. ఉపాధ్యాయులు కృష్ణారెడ్డి, తదితరులు పాల్గొన్నారు.

శిథిలస్థితికి చేరి.. ప్రమాదకరంగా మారి..!

అధ్వానంగా ఉప్పరిగోతుల ఘాట్‌రోడ్డు

మారేడుమిల్లి, న్యూస్‌టుడే: మారేడుమిల్లి నుంచి గుర్తేడు, పాతకోట మీదుగా ధారకొండ వెళ్లే ప్రధాన రహదారి గుంతలతో అధ్వానంగా ఉంది. మండలంతో పాటు, కొత్తగా ఏర్పడిన గుర్తేడు మండల పరిధిలోని వందలాది గ్రామాలకు వెళ్లడానికి ఈ రహదారే ఆధారం. చావడికోట పంచాయతీ పరిధిలోని ఉప్పరిగోతుల గ్రామం వద్ద ఉన్న ఘాట్‌రోడ్డు ప్రమాదకరంగా మారింది. 20 సంవత్సరాల క్రితం నిర్మించిన సిమెంట్ రోడ్డు పూర్తిగా శిథిలస్థితికి చేరింది. ఇటీవల ఇక్కడ ఓ ట్రాక్టర్ లోయలోకి బోల్తాపడింది. ఇలాంటి మరెన్నో జరిగాయి. పరిస్థితులను గమనించిన ఉప్పరిగోతుల యువత స్పందించి, ఆయా గోతుల్లో మట్టి పోసి, వాహనాలు వెళ్లే విధంగా చదును చేసిన మళ్లీ గుంతలు ఏర్పడ్డాయి. ఇప్పటికైనా సంబంధిత ప్రభుత్వ శాఖలు స్పందించి ఘాట్‌రోడ్డును పునర్నిర్మించేలా చర్యలు తీసుకోవాలని పలువురు కోరుతున్నారు.

శిథిలస్థితిలో ఉప్పరిగోతుల ఘాట్‌రోడ్డు

(c) eenadu

పెళ్లి సంబంధాల కోసం వెతుకుతున్నారా..

దేవాంగ కుల అవివాహితులకు సువర్ణావకాశం

నేడు రేపు దేవాంగ కుల అవివాహిత వధూవరులకు ఈనాడు పెళ్లిపందిరి ఉచిత ప్రొఫైల్ రిజిస్ట్రేషన్ కార్యక్రమం

తెలుగింటి వివాహ పరిచయాలకు ఆత్మీయ వేదిక అయిన 'ఈనాడు పెళ్లిపందిరి' దేవాంగ కుల అవివాహిత వధూవరులకు ఉచిత ప్రొఫైల్ రిజిస్ట్రేషన్ కార్యక్రమం నిర్వహిస్తోంది. వివాహం కోసం ఎదురుచూస్తున్న వధూవరులతోపాటు సంబంధిత కుటుంబీకులు నేడు (14, ఫిబ్రవరి 2026, శనివారం) రేపు (15 ఫిబ్రవరి 2026 ఆదివారం) ఉదయం 9 గం. నుంచి సాయంత్రం 5.30 గం. వరకు ఈ కార్యక్రమంలో పాల్గొని తమ ప్రొఫైల్‌ను ఉచితంగా రిజిస్టర్ చేసుకోవచ్చు.

మరిన్ని వివరాలకు
9154772006,
9154366099
ఫోన్ నెంబర్లను సంప్రదించవచ్చు.

✪ ఉచిత ప్రొఫైల్ రిజిస్ట్రేషన్ వాట్సప్ ద్వారా చేసుకోవచ్చు. అందుకు సంబంధించిన వధూవరుల బయోడేటా & ఫొటోలను పక్కన ఇచ్చిన నంబర్లకు వాట్సాప్‌లో పంపవచ్చు. క్యూఆర్ కోడ్ స్కాన్ చేసి వెబ్‌సైట్‌లో వివరాలు నమోదు చేసుకోవచ్చు.

ఇంటర్ హాల్‌టిక్కెట్లపై మార్కాపురం జిల్లా పేరు

ఒంగోలు నగరం, న్యూస్‌టుడే: ఇంటర్మీడియట్ పరీక్షల హాల్‌టిక్కెట్లపై మార్కాపురం జిల్లా వాసులకు పేరు మార్చి రాసివ్వాలని ప్రిన్సిపల్స్‌కు ఆదేశాలిచ్చినట్లు ఆర్ఐవో కె.ఆంజనేయులు తెలిపారు. ప్రస్తుతం అన్ని హాల్‌టిక్కెట్లపై ప్రకాశం జిల్లా అని ముద్రించి ఉందని, వాటిని ప్రిన్సిపల్స్ పరిశీలించి మార్కాపురం వాసులకు ఆ జిల్లా పేరు రాసి ఇవ్వాలని సూచించామన్నారు. ఆన్‌లైన్‌లో డౌన్‌లోడ్ చేసుకున్న వారు పేరు మార్చకపోయినా ఇబ్బంది లేదని పరీక్షలకు అనుమతిస్తారన్నారు. మార్కా పురం జిల్లా పరిధిలోని ప్రిన్సిపల్స్ ఆ జిల్లా పేరుతో రబ్బరు స్టాంపులు తయారు చేసుకోవాలని తెలియజేశామన్నారు. ఈ నెల 23వ తేదీ నుంచి మార్చి 24వ తేదీ వరకు పరీక్షలు జరుగుతాయన్నారు. మొత్తం 67 కేంద్రాల్లో ప్రథమ, ద్వితీయ సంవత్సరం విద్యార్థులు 42759 మంది పరీక్షలు రాయనున్నారన్నారు. మొత్తం 20 ప్రభుత్వ, రెండు ఎయిడెడ్, 39 ప్రైవేటు, 4 సోషల్ వెల్ఫేర్, ఒక ట్రైబల్ వెల్ఫేర్, ఒక కేజీబీవీ విద్యాలయాన్ని పరీక్ష కేంద్రాలుగా ఎంపిక చేశామన్నారు. ప్రయోగ పరీక్షలు ఈ నెల 10వ తేదీతో ముగిశాయని ఆయన తెలిపారు.

కీలకమైన నాగార్జున సాగర్-శ్రీశైలం పులుల అభయారణ్యాన్ని పరిరక్షిస్తూనే ప్రజలు అడవుల్లో ప్రకృతిని ఆస్వాదించేవిధంగా పర్యాటకాన్ని ప్రోత్సహిస్తున్నట్లు అటవీశాఖ మార్కాపురం డిప్యూటీ డైరెక్టర్ మహ్మద్ అబ్దుల్ రవూఫ్ పేర్కొన్నారు. అభయారణ్యమైనందున సుప్రీంకోర్టు సూచనల మేరకు నిబంధనలు పాటించాల్సిందేనని, ఉన్నంతలో అడవికి ఎలాంటి విఘాతం కలగకుండా ఎకో టూరిజం వంటివి అమలు చేయాల్సి ఉంటుందన్నారు. రానున్న వేసవిని దృష్టిలో ఉంచుకుని అటవీ సంరక్షణకు ప్రణాళిక రూపొందించినట్లు పేర్కొన్నారు. ప్రస్తుతం పులుల గణన నేపథ్యంలో డిప్యూటీ డైరెక్టర్ 'ఈనాడు'తో ప్రత్యేకంగా మాట్లాడారు. -ఈనాడు, ఒంగోలు

పరిమితులతో పర్యాటకానికి ప్రోత్సాహం!

- వేసవిలో అటవీ ప్రాంతాల సంరక్షణకు పక్కా ప్రణాళిక
- 'ఈనాడు'తో డిప్యూటీ డైరెక్టర్ మహ్మద్ అబ్దుల్ రవూఫ్

పూర్తికావొచ్చిన పులుల గణన

మార్కాపురం డబ్ల్యూఎల్ఎం పరిధిలో పులుల గణన క్షేత్రస్థాయిలో పూర్తయింది. అటవీశాఖ సిబ్బంది సేకరించిన వివరాలు క్రోడీకరించి జాతీయ పులుల సంరక్షణ సంస్థ (ఎన్‌టీసీఏ)కు పంపిస్తాం. వారు విశ్లేషించి పులుల గణాంకాలు వెలువరిస్తారు. ఈ ప్రక్రియ జూన్, జులై నాటికి పూర్తయి పులుల లెక్క తేలుతుంది.

ఆహారం దొరకకే బయటకు..

పులులు తాము ఉన్న ఆవాసం నుంచి జనావాసాల్లోకొచ్చి పశువులపై దాడులకు దిగుతున్న విషయానికొస్తే వాటికి అడవిలో ఆహారం దొరకని పరిస్థితుల్లో బయటకొస్తున్నాయి. అభయారణ్యంలో వన్యప్రాణుల సంరక్షణకు అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నాం. అవి ఉండే ఆవాసాల్లోకి మనం వెళ్లడమే కాకుండా పెద్దగా కేకలు వంటివి పెట్టడంతో అవి ఇబ్బందులు పడుతున్నాయి. కొంతమంది అకారణంగా నిప్పు పెట్టడం వంటివి చేయడంతో అవి భయాందోళనకు లోనవుతున్నాయి.

దోర్నాలలో అడ్వెంచర్ పార్క్

పర్యాటకాన్ని ప్రోత్సహించేందుకు దోర్నాలలో అడ్వెంచర్ పార్కును అభివృద్ధి చేస్తాం. తుమ్మలబయలులో ఎకో టూరిజం ప్రాజెక్టు నడుస్తోంది. అటవీ ప్రాంతంలో రిసార్ట్స్ వంటివి నిర్మించేందుకు అవకాశం లేనందున సమీప రెవెన్యూ గ్రామాల్లో నిర్మించాల్సి ఉంటుంది. ఇష్టకామేశ్వరి అమ్మవారి ఆలయం సున్నితమైన అభయారణ్యంలో ఉన్నందున నిబంధనల మేర మాత్రమే భక్తులను అనుమతిస్తాం. మూడేళ్ల నుంచి భక్తుల రద్దీ బాగా పెరిగిందని, ఆ మేరకు అదనంగా పంపేందుకు వీలుండదు.

వన్యప్రాణులకు నీళ్లు

వేసవిలో నల్లమల అటవీ ప్రాంతంలో అగ్నిప్రమాదాలతో నష్టం సంభవించకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకుంటాం. వన్యప్రాణుల దాహం తీర్చేందుకు తొట్టెల్లో నీరు అందుబాటులో ఉంచుతాం. అడవిలో అగ్నిప్రమాదం ఎక్కడ జరిగినా, ఉపగ్రహం ద్వారా సమాచారం వెంటనే తమతో పాటు అగ్నిమాపక సిబ్బందికి చేరుతుంది. అడవితో పాటు జంతువులను రక్షించేందుకు అన్ని విధాలా అప్రమత్తంగా ఉంటున్నాం.

రెవెన్యూ నిర్లక్ష్యంపై గరం.. గరం!

- వైకాపా నేతలు ఆక్రమించిన భూములను స్వాధీనం చేసుకోలేదన్న కనిగిరి ఎమ్మెల్యే ఉగ్ర
- భూ సమస్యలపై అర్జీలు ఇస్తే చెత్తబుట్టలో వేశారన్న మార్కాపురం ఎమ్మెల్యే కందుల

'ఆక్రమణలో ఉన్న ప్రభుత్వ భూములు స్వాధీనం చేసుకోవాలన్నా పట్టడం లేదు.. రైతులు తమ సమస్యలు పరిష్కారం కోరుతూ వందలకొద్దీ అర్జీలు ఇస్తున్నా ఏమాత్రం పట్టించుకోకుండా చెత్తబుట్టలో వేస్తున్నారు.. ఏమైనా అడిగితే సిబ్బంది కొరత అని చెప్పుకొస్తున్నారు. రెవెన్యూ అధికార యంత్రాంగం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోంది' అని కనిగిరి, మార్కాపురం ఎమ్మెల్యేలు ముక్కు ఉగ్రనరసింహారెడ్డి, కందుల నారాయణరెడ్డి శాసనసభలో శుక్రవారం ప్రత్యేకంగా ప్రస్తావించడం చర్చనీయాంశంగా మారింది. అధికార పార్టీకి చెందిన ఇద్దరు ఎమ్మెల్యేలు తమ పరిధిలోని సమస్యలు సభావేదికగా లేవనెత్తడం నిర్లిప్తతతో జోగుతున్న రెవెన్యూ అధికార యంత్రాంగాన్ని ఉలిపాటుకు గురి చేసింది. -ఈనాడు, ఒంగోలు, న్యూస్‌టుడే, కనిగిరి

కనిగిరి మండలం తమ్మగుంట సమీపంలో ఆక్రమిత ప్రభుత్వ భూమిలో వేసిన విద్యుత్తు స్తంభాలు

గత వైకాపా ప్రభుత్వ హయాంలో కనిగిరి పట్టణ పరిధిలోని 175 ఎకరాలకుపైగా భూములు ఆక్రమించి వెంచర్లు వేసి అమ్మేశారు. నాడు ప్రతిపక్ష నాయకుడిగా ఉన్న ప్రస్తుత ఎమ్మెల్యే ముక్కు ఉగ్రనరసింహారెడ్డి ఆ ఆక్రమణలపై జిల్లా ఉన్నతాధికారులకు పలుమార్లు ఫిర్యాదులు చేసినా చర్యలు తీసుకోలేదు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన అనంతరం కనిగిరి పట్టణాన్ని ఆనుకుని ఉన్న ఒంగోలు రోడ్డు, పామూరు రోడ్డు, గార్లపాడు రోడ్డు, కందుకూరు రోడ్డులో వైకాపా నాయకులు వెంచర్లు వేసి అమ్మేసిన భూములన్నింటినీ గుర్తించారు. వీటిలోని కొన్నిచోట్ల నిర్మాణాలు సైతం తొలగించారు. అధికారులు మాత్రం ఇప్పటి వరకు ఆ భూములను స్వాధీనం చేసుకోలేదు. రెవెన్యూ అధికార యంత్రాంగం దృష్టికి తీసుకెళ్లినా పట్టించుకోవడం లేదని ఎమ్మెల్యే ఉగ్రనరసింహారెడ్డి శాసనసభలో లేవనెత్తారు. అధికారులను అడిగితే సిబ్బంది లేదని చెప్పుకొస్తున్నారని, వెంటనే చర్యలు చేపట్టి భూములను స్వాధీనం చేసుకోవాలని కోరారు. ఆక్రమణల విషయంలో రెవెన్యూ విభాగం ఎందుకింత అలసత్వం వహిస్తుందో చర్చ నడుస్తోంది. ఓ ఎమ్మెల్యే సభలో మాట్లాడే వరకు ఎందుకు మిన్నకుండిపోయారని వేలెత్తి చూపుతున్నారు. ఆక్రమణదారుల చేతుల్లో ఉన్న ప్రభుత్వ భూములను స్వాధీనం చేసుకుని పేదలకు ఇళ్ల స్థలాలు ఇవ్వాలని ప్రజలు కోరుతున్నారు.

రైతులను తిప్పుతున్నారు

గత వైకాపా ప్రభుత్వ హయాంలో మార్కాపురం నియోజకవర్గంలో లెక్కలేనన్ని భూ ఆక్రమణలు జరిగాయని ఎమ్మెల్యే కందుల నారాయణరెడ్డి శాసనసభలో ప్రస్తావించారు. మార్కాపురంలో 14 మంది వీఆర్వోలు, ఒక తహసీల్దారు సస్పెండయ్యారని, 350 దస్త్రాలు మాయమయ్యాయని గుర్తుచేశారు. భూ ఆక్రమణలు, ఆక్రమణలపై రైతులు, ప్రజలు ఇప్పటికీ అర్జీలు ఇస్తున్నా పరిష్కారం కావడం లేదని ఆరోపించారు. మార్కాపురం జిల్లా పరిధిలో 23 వేల అర్జీల్లో 2,900 వరకు మార్కాపురం ప్రాంతం నుంచే ఉన్నాయన్నారు. సంయుక్త కలెక్టర్ పరిధిలో 1,100 దస్త్రాలు వస్తే వంద వరకు పరిష్కరించి మిగతావి పరిష్కరించలేదన్నారు. కొంత మంది అధికారులతో రైతులకు చెడ్డ పేరు వస్తోందన్నారు. కొంత మంది రైతుల భూములు పక్క గ్రామంలోని దేవదాయశాఖ పరిధిలో ఉన్నట్లు చూపారని, వాటిని పరిష్కరించాలని అర్జీలు ఇస్తే చెత్తబుట్టలో వేశారన్నారు. ఒకరు తన పొలం అమ్ముకోలేక ఆత్మహత్య చేసుకున్నారన్నారు. రైతులు కార్యాలయాలు, తమ ఇళ్ల చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారని, సమస్యలు పరిష్కారం చూపాలని ఎమ్మెల్యే కోరడం రెవెన్యూ అధికార యంత్రాంగం నిర్లక్ష్యాన్ని వేలెత్తి చూపుతోంది.

ఘనంగా సహస్ర దీపాలంకరణ

మాఘమాసం బహుళ ఏకాదశిని పురస్కరించుకుని ఒంగోలు మండలం పెళ్లూరులోని జ్వాలాముఖి అమ్మవారి ఆలయంలో శుక్రవారం భక్తిశ్రద్ధలతో సహస్ర దీపాలంకరణ నిర్వహించారు. హోమం తదితర సేవలు, ఏకాంత సేవ, తిరుమల ఏర్పాటు చేశారు. మూలా నక్షత్రం సందర్భంగా శ్రీలక్ష్మీ పద్మావతి సమేత శ్రీవేంకటేశ్వరస్వామి వారి కల్యాణం ఘనంగా నిర్వహించారు. ఒంగోలు నగరంతోపాటు చుట్టు పక్కల గ్రామాలకు చెందిన భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు. -న్యూస్‌టుడే, ఒంగోలు గ్రామీణం

పాకల పండగకు వేళాయె!

- నేటి నుంచి రెండ్రోజులపాటు బీచ్ ఫెస్టివల్

పాకల బీచ్ వద్ద ఏర్పాట్లు

సింగరాయకొండ మండలం పాకల సముద్ర తీరంలో రాష్ట్ర ప్రభుత్వం, పర్యాటకశాఖ, మారిటైం బోర్డు సంయుక్త ఆధ్వర్యంలో శని, ఆదివారాల్లో బీచ్ ఫెస్టివల్ నిర్వహించనున్నారు. ఈ మేరకు అధికారులు భారీ ఏర్పాట్లు చేశారు. సుమారు 15 ఎకరాల విస్తీర్ణంలో హెలిప్యాడ్ ఏర్పాటు చేశారు. సాంస్కృతిక కార్యక్రమాల నిర్వహణకు వేదిక నిర్మించారు. హెలికాప్టర్, బోట్ రైడింగ్‌లు, బీచ్ కబడ్డీ, వాలీబాల్ పోటీలు నిర్వహించనున్నారు. సుమారు 50 రకాల వంటకాలతో ఫుడ్ కోర్టు ఏర్పాటు చేస్తున్నారు. జబర్దస్త్ నటులు సందడి చేయనున్నారు. ప్రముఖ యాంకర్లు సుమ, రవి వ్యాఖ్యాతలుగా వ్యవహరించనున్నారు. అతిథులకు విశ్రాంతి గదులు వంటి మౌలిక వసతులు కల్పించారు. చిన్నారులు, యువతీ యువకులు, మహిళలు ఆనందంగా గడిపేందుకు జెయింట్ వీల్, రంగుల రాట్నాలు వంటివి ఏర్పాటు చేశారు. బీచ్ ఫెస్టివల్‌ను శనివారం ఉదయం 9 గంటలకు మారిటైం బోర్డు ఛైర్మన్ దామచర్ల సత్య, కలెక్టర్ రాజాబాబు తదితరులు ప్రారంభించనున్నారు. ముఖ్య అతిథులుగా జిల్లా ఇన్‌ఛార్జి మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి, జిల్లా మంత్రులు బాల వీరాంజనేయస్వామి, గొట్టిపాటి రవికుమార్, ఎమ్మెల్యేలు దామచర్ల జనార్దన్, ఉగ్ర నరసింహారెడ్డి, ముత్తుముల అశోక్‌రెడ్డి, కందుల నారాయణరెడ్డి, ఇంటూరి నాగేశ్వరరావు, విజయ్ కుమార్ తదితరులు తరలిరానున్నారు.
-న్యూస్‌టుడే, ఒంగోలు, సింగరాయకొండ గ్రామీణం

రైడ్ కోసం తీసుకొచ్చిన హెలికాప్టర్

ఏర్పాట్లను పరిశీలిస్తున్న మారిటైం బోర్డు ఛైర్మన్ దామచర్ల సత్య, ఎస్పీ హర్షవర్ధన్‌రాజు, జేసీ కల్పనా కుమారి

భక్తుల భద్రతలో
రాజీపడొద్దు

ఒంగోలు నేరవిభాగం, న్యూస్‌టుడే: మహాశివరాత్రి పర్వదినం నేపథ్యంలో భక్తుల భద్రత విషయంలో ఎక్కడా రాజీపడొద్దని, అన్ని ఆలయాల్లో పటిష్ఠ భద్రతాచర్యలు చేపట్టాలని ఎస్పీ వి.హర్షవర్ధన్‌రాజు అధికారులను ఆదేశించారు. డ్రోన్లు, సీసీ కెమెరాలతో అన్ని ప్రాంతాల్లో నిఘా ఏర్పాటు చేయాలని సూచించారు. ఒంగోలులోని జిల్లా పోలీసు కార్యాలయం నుంచి ఉమ్మడి ప్రకాశం పోలీసు అధికారులతో వీక్షణ సమావేశం నిర్వహించారు. పూజలు, జాతరల సమయాల్లో అప్రమత్తంగా వ్యవహరించాలన్నారు. భక్తుల రద్దీ అధికంగా ఉండే ఆలయాల వద్ద అదనపు సిబ్బందిని నియమించుకోవాలని సూచించారు. పొదిలి, త్రిపురాంతకం, భైరవకోన, మడనూరు ప్రాంతాలోని ప్రముఖ దేవాలయాల వద్ద అప్రమత్తంగా ఉండాలన్నారు. దోర్నాల - శ్రీశైలం ఘాట్‌రోడ్డులో ట్రాఫిక్ క్రమబద్ధీకరణపై దృష్టి సారించాలన్నారు. అనుమానాస్పద వ్యక్తుల కదలికలపై స్థానిక పోలీసులకు, డయల్-112 నంబర్లకు తెలపాలని సూచించారు. సమావేశంలో కనిగిరి డీఎస్పీ పి.సాయిఈశ్వర్‌యశ్వంత్, ఎస్బీ ఇన్‌స్పెక్టర్ శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు.

మాట్లాడుతున్న పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల, వేదికపై నాయకులు

'మోదీకి దత్తపుత్రుడిలా మారిన జగన్'

సింగరాయకొండ గ్రామీణం, తర్లుపాడు, న్యూస్‌టుడే: వైఎస్సార్ ఆశయాల నుంచి పుట్టిన ఉపాధిహామీ పథకాన్ని ప్రధాని మోదీ నిర్వీర్యం చేస్తుంటే వైకాపా అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్‌రెడ్డి నోరు మెదపడం లేదని, మోదీకి దత్తపుత్రుడిలా మారారని పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల విమర్శించారు. ఉపాధిహామీ పథకం పరిరక్షణ పేరిట సింగరాయకొండ మండలం పాకల గ్రామంలో శుక్రవారం ఆమె రచ్చబండ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడారు.. 100 రోజుల పని కల్పించాలని ఉపాధిహామీ పథకం చట్టం చెబుతుంటే కూలీలకు 50 రోజులు కూడా చూపడం లేదని, నెలలతరబడి వేతనాలు సైతం చెల్లించడంలేదని ఆరోపించారు. ప్రధాని మోదీ ప్రతిపాదించిన వీబీజీ రామ్‌జీ రాష్ట్రానికి పెనుభారంగా మారనుందన్నారు. గత అయిదేళ్లలో 50 లక్షల జాబ్ కార్డులు తొలగించారని, ఫలితంగా రాష్ట్ర ప్రభుత్వానికి ఏడాదికి రూ.5 వేల కోట్ల భారం పడనుందని తెలిపారు. ఈ విషయమై ప్రశ్నించాల్సిన ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మౌనం వహించడం బాధాకరమన్నారు. ఉపాధిహామీ పథకాన్ని కేంద్రం పునరుద్ధరించే వరకు తమ పోరాటం ఆగదని ఆమె ప్రకటించారు. కాంగ్రెస్ పార్టీతోనే రాష్ట్రంలో సుస్థిర పాలన సాధ్యమని ఆమె పేర్కొన్నారు. తర్లుపాడు మండలం తుమ్మలచెరువుపల్లెలో జరిగిన రచ్చబండ కార్యక్రమంలో ఉపాధిహామీ పథకం క్షేత్రసహాయకుడు అవకతవకలకు పాల్పడుతున్నారని గ్రామస్థులు షర్మిల దృష్టికి తీసుకొచ్చారు. కార్యక్రమంలో రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఈదా సుధాకరరెడ్డి, జిల్లా అధ్యక్షుడు సైదా, ముస్లిం మైనార్టీ ఉప కార్యదర్శి షేక్ మహబూబ్ వలి, మండల అధ్యక్షుడు హుస్సేన్, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

సాగర పొలంలో చేపల పంట

కొత్తపట్నం సముద్ర తీరంలో శుక్రవారం భారీఎత్తున మత్స్య సంపద మత్స్యకారులకు చిక్కింది. దీంతో కుటుంబ సమేతంగా వచ్చి చేపలను తీరానికి చేర్చి గ్రేడింగ్ చేసి వ్యాపారులకు విక్రయించే పనిలో పడ్డారు. ప్రతిరోజూ చేపలు పుష్కలంగా పడుతున్నాయని ఆనందం వ్యక్తం చేస్తున్నారు. మరోపక్క కూటమి ప్రభుత్వం వేట విరామ సమయంలో మత్స్యకార భరోసా అందించేందుకు జాబితాలు సిద్ధం చేస్తుండటంపై హర్షం వ్యక్తం చేస్తున్నారు. -ఈనాడు, ఒంగోలు, న్యూస్‌టుడే, కొత్తపట్నం

మహాశివరాత్రికి త్రిపురాంతకం ముస్తాబు

- భక్తులకు ఏర్పాట్లు చేసిన అధికార యంత్రాంగం

న్యూస్‌టుడే, త్రిపురాంతకం గ్రామీణం

మహాశివరాత్రి సందర్భంగా త్రిపురాంతకం ముస్తాబైంది. ప్రధానంగా 15న మహాశివరాత్రి, 17న రథోత్సవాన్ని పురస్కరించుకుని త్రిపురాంతకేశ్వర స్వామి, బాలాత్రిపుర సుందరీదేవి ఆలయాలకు వచ్చే భక్తులకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. భక్తులకు శీఘ్ర దర్శనం కల్పించేందుకు చర్యలు చేపట్టారు. మెట్లెక్కి కొండపైకి చేరుకునే భక్తులకు ఉచితంగా శీఘ్ర దర్శనం లభించనుంది. తూర్పు, దక్షిణం మెట్ల మార్గాన నడిచి కొండకు చేరుకున్న భక్తులకు ఉచిత దర్శనమయ్యేలా చర్యలు చేపట్టారు. భక్తుల రాకపోకలకు ఆలయాలకు ఉత్తర దిశగా పడమర వైపు నుంచి నిర్మించిన ఘాట్‌రోడ్డును అందుబాటులోకి తీసుకొచ్చారు. భక్తులకు ఇబ్బందులు తలెత్తకుండా ఏటా మహాశివరాత్రికి ఆలయంలో మూలవిరాట్ వద్ద నిర్వహించే అభిషేకాలను ఈ సారి రద్దు చేసి ఆలయ ప్రాంగణంలోని దక్షిణామూర్తి వద్ద ఏర్పాటు చేశారు. ఆలయాల దర్శనానికి వచ్చే భక్తులకు చలువ పందిర్లు, క్యూలైన్లు ఏర్పాటు చేశారు. సాగర్ కాలువ వంతెన వద్ద పుణ్యస్నానాలు ఆచరించేందుకు అవసరమైన బ్యారికేడ్లు నిర్మించారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు. ఆలయాల ప్రాంగణంతో పాటు రహదారులపై విద్యుత్తు దీపాలు అమర్చడంతోపాటు పూర్తిస్థాయిలో పారిశుద్ధ్య పనులు చేపట్టారు. మహాశివరాత్రిని పురస్కరించుకుని భక్తుల సౌకర్యార్థం పూర్తిస్థాయిలో ఏర్పాట్లు చేసినట్లు ఆలయ ఈవో అనిల్‌కుమార్ తెలిపారు.

త్రిపురాంతకేశ్వరుడిని దర్శించుకునేందుకు తూర్పు మెట్ల మార్గంలో కొండకు చేరుకుంటున్న భక్తులు

శ్రీశైలం రహదారిలో ప్లాస్టిక్ వస్తువుల నిషేధం

పెద్దదోర్నాల, న్యూస్‌టుడే: మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు పురస్కరించుకుని శ్రీశైలం వెళ్లే భక్తులు ప్లాస్టిక్ సీసాలు, వస్తువులు తీసుకెళ్లకుండా అటవీశాఖ కట్టడి చేసింది. పెద్దదోర్నాల చెక్‌పోస్టు వద్ద వాహనాలు తనిఖీ చేసి ప్లాస్టిక్ సీసాలు, సంచులు తదితర వాటిని స్వాధీనం చేసుకుని బయట పడేస్తున్నారు. నల్లమలలో వన్యప్రాణుల ఆరోగ్యం దృష్ట్యా సింగిల్ యూజ్ ప్లాస్టిక్ వస్తువులను తీసుకుని వెళ్లడం నిషేధించామని అటవీ అధికారులు తెలిపారు.

కార్మిక నగర్ భూ వివాదంపై హైడ్రామా

ఒంగోలు నేరవిభాగం, న్యూస్‌టుడే: ఒంగోలు నగర పరిధిలోని ముక్తినూతలపాడు కార్మికనగర్ భూ వివాదంపై హైడ్రామా నడుస్తోంది. స్థానిక ప్రభుత్వ ఐటీఐ సమీపంలో క్యాన్సర్ ఆసుపత్రి వెనుక ఉన్న ఈ భూమి గతంలో ప్రభుత్వం ఏర్పాటు చేసిన సిట్ పరిధిలో ఉంది. ఈ నెల నాలుగో తేదీ అర్ధరాత్రి ఓ ప్రైవేటు వ్యక్తి తన అనుచరులతో కలిసి భూమిలోకి వెళ్లి అక్కడి నిర్మాణాలను జేసీబీలతో కూల్చివేశారు. ఈ సమాచారంతో పోలీసులు అక్కడికి వెళ్లినప్పటికీ ఎటువంటి చర్యలూ తీసుకోలేదు. అప్పటికే అక్కడ నివాసం ఉంటున్న వ్యక్తులు తమకు హక్కులున్నాయని, కోర్టు ఉత్తర్వులు ఉన్నప్పటికీ తమ ఆవాసాలను కూల్చేశారని వాపోయారు. ఈ ఉదంతంపై తమకు ఎటువంటి ఫిర్యాదు అందలేదని పోలీసులు ఎటువంటి చర్యలు తీసుకోలేదు. గత రెండు, మూడు రోజులుగా హైడ్రామా నడుస్తోంది. ఈ భూమి ప్రైవేటుదా, ప్రభుత్వానిదా అనే విషయంపైనా ఇప్పటికీ పోలీసులకు స్పష్టత లేదు. ఈ క్రమంలో అక్కడ ఆందోళన చేస్తున్న కొందరిని పోలీసులు స్టేషన్‌కు పిలిపించి బైండోవర్ చేస్తున్నారు. తాజాగా 20 మందిపై కేసు నమోదు చేసినట్లు తెలిసింది. కేసులో ఫిర్యాది ఎవరు, నిందితులు ఎవరు అనే వివరాలు వెల్లడించటానికి పోలీసులు నిరాకరిస్తున్నారు. దీంతో ఈ భూమి వ్యవహారం వివాదాస్పదంగా మారింది.

కారుమంచి... కష్టాల్లో ముంచి!

- శివారు భూములకు సాగునీరందించడంలో ఎన్ఎస్‌పీ అధికారుల నిర్లక్ష్యం

న్యూస్‌టుడే, సంతనూతలపాడు

పొగాకు రైతులను సాగునీటి కష్టాలు వెంటాడుతున్నాయి. రామతీర్థం నుంచి పుష్కలంగా నీటిని విడుదల చేస్తున్నా క్షేత్రస్థాయిలో ఎన్ఎస్‌పీ అధికారుల నిర్లక్ష్యం, పర్యవేక్షణ లేక పోవడంతో శివారు భూములకు సక్రమంగా సాగునీరందడం లేదు. దీంతో ఆరుగాలం కష్టించి రూ.లక్షల పెట్టుబడితో పొగాకు సాగు చేస్తున్న రైతులకు నీటి కష్టాలు తప్పడంలేదు. ప్రధానంగా కారుమంచి మేజరు కాలువ శివారు భూములకు సాగునీరందక రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. తమకు సాగునీరందించి ఆదుకోవాలని రైతులు కోరుతున్నారు.

అందని సాగర్ జలాలు

కారుమంచి మేజరు కాలువ ఆయకట్టు కింద చీమకుర్తి, సంతనూతలపాడు మండలాల పరిధిలో కె.వి.పాలెం, గోనుగుంట, రామచంద్రాపురం, పులికొండ, బూసరపల్లి, ఎనికపాడు, పిడతల పూడి, పుట్టచెరువుపాలెం, మద్దులూరు తదితర 15కుపైగా గ్రామాలున్నాయి. పొగాకు రైతులను దృష్టిలో పెట్టుకుని ఎన్ఎస్‌పీ అధికారులు సాగర్ నీటిని వారాబందీలో ఇస్తున్నారు. 130 క్యూసెక్కుల సామర్థ్యం గల ఈ కాలువలో కేవలం 50 నుంచి 60 క్యూసెక్కుల నీటిని మాత్రమే విడుదల చేస్తున్నారు. అధికారుల పర్యవేక్షణ లేకపోవడంతోపాటు వారి నిర్లక్ష్యం వెరసి శివారు ఆయకట్టు భూములకు నీరందడం లేదు. సాగునీరు ఎవరికి అవసరం, ఎవరు వాడుకుంటున్నారు, ఎంత నీరు వెళ్తుంది, ఏ ఏ గ్రామాలకు నీరందడం లేదనే దానిపై పరిశీలన లేకుండా పోయింది. మరో వైపు శివారు భూములకు నీరందించడంలో అధికారులు విఫలమవ్వడంతో ఆయా గ్రామాల రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.

కారుమంచి మేజరు కాలువ నీటి కోసం నిలిపిన ట్రాక్టర్లు, మోటార్లు

ఉదయం ఇచ్చి, సాయంత్రానికి నిలిపి...

కారుమంచి మేజరు కాలువ ఆయకట్టు పరిధిలోని గ్రామాల్లో వందలాది ఎకరాల్లో పొగాకు పంటను సాగు చేశారు. వారాబందీలో భాగంగా ఎనికపాడుకు సాగరు నీటిని విడుదల చేస్తున్నామని అధికారులు చెబుతున్నా గత 10 రోజులుగా దిగువకు నీరు రాలేదు. క్షేత్రస్థాయిలో అధికారులు వచ్చి పరిశీలించి గురువారం విడుదల చేస్తామన్నా చేయలేదు. శుక్రవారం ఉదయం నీటిని విడుదల చేసి తీరా నీరు గ్రామాలకు చేరే సమయానికి సాయంత్రం 4 గంటలకు నిలుపుదల చేశారు. సాగర్ నీరు వస్తుందని భావించి రైతులు రోజుకు వెయ్యి అడుగుల పైపులు రూ.1,500, ట్రాక్టర్ మోటార్లు రూ.600, కూలీ రూ.1,200 వెచ్చించి మరీ ఏర్పాటు చేసుకున్నారు. తీరా అంత ఏర్పాటు చేసుకున్నాక కేవలం ఒక పూట మాత్రమే ఇచ్చి నిలిపివేయడంతో రైతులు గగ్గోలు పెడుతున్నారు. ఒక పక్క నీరు లేక పంట పంటలు ఎండుముఖం పడుతుంటే, మరో పక్క నీరిస్తారని రూ.వేలుతో అన్నీ సమకూర్చుకోగా, నీరందక అదనపు భారం పడుతోందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

పాలిసెట్‌కు అదనపు పరీక్ష కేంద్రాలు

ఒంగోలు నగరం, న్యూస్‌టుడే: పాలిటెక్నిక్ కోర్సుల్లో ప్రవేశాలకు రాష్ట్ర వ్యాప్తంగా ఏప్రిల్ 25వ తేదీన నిర్వహించే పాలిసెట్‌కు ఉమ్మడి ప్రకాశం జిల్లాలో అదనంగా మూడు పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నట్లు స్థానిక ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల ప్రిన్సిపల్ శ్రీనివాసరావు పేర్కొన్నారు. అద్దంకి, కందుకూరు ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలను కోఆర్డినేట్ సెంటర్లుగా నిర్ణయించారన్నారు. కనిగిరి, పొదిలి, చీరాలలో నూతన పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు.

కలెక్టరేట్ వద్ద ధర్నా చేస్తున్న ఉపాధ్యాయులు

హామీలు అమలు చేయాలని ఆందోళన

ఒంగోలు కలెక్టరేట్, న్యూస్‌టుడే: సార్వత్రిక ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలు అమలు చేయాలని కోరుతూ ఏపీ రాష్ట్రోపాధ్యాయ సంఘం ఆధ్వర్యంలో స్థానిక కలెక్టరేట్ వద్ద శుక్రవారం ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్టీయూ జిల్లా అధ్యక్షుడు ఎస్.వెంకటేశ్వర్లు మాట్లాడుతూ.. 12వ పీఆర్సీ నియామకం, 30 శాతం మధ్యంతర భృతి మంజూరు చేయాలని కోరారు. సీపీఎస్ విధానాన్ని రద్దు చేయడంతోపాటు, ఆర్థిక బకాయిల చెల్లింపు కోసం రోడ్ మ్యాప్ ప్రకటించాలని డిమాండు చేశారు. ఎస్టీయూ దశల వారీ ఉద్యమంలో భాగంగా ఈ నెల 25న చలో విజయవాడ కార్యక్రమం చేపట్టనున్నట్లు పేర్కొన్నారు. జిల్లా ప్రధాన కార్యదర్శి గవిని శివశంకర్ మాట్లాడుతూ... ఇన్ సర్వీసు ఉపాధ్యాయులకు టెట్ పరీక్ష నుంచి మినహాయించాలని కోరారు. ఉద్యోగ విరమణ పొందిన వారికి చెల్లించాల్సిన బకాయిలు తక్షణమే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సంఘం నాయకులు పి.కొండయ్య, సీహెచ్.ఆదినారాయణ, జి.వెంకటేశ్వర్లు, కె.వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు. అనంతరం డీఆర్వో ఓబులేసుకు వినతిపత్రం అందజేశారు.

(c) eenadu

ప్రసన్నాంజనేయునికి భూరి విరాళం

❖ కిరీటం నిమిత్తం రూ.1.06 కోట్లు సమకూర్చిన దాత

తల్లి సుధతో దాత సుధీర్, ప్రత్యూష దంపతులు

శింగరకొండ (అద్దంకి), న్యూస్‌టుడే : ప్రసిద్ధ పుణ్యక్షేత్రం శింగరకొండ ప్రసన్నాంజనేయస్వామికి బంగారు కిరీటం సమకూర్చేందుకు ఓ దాత భూరి విరాళమిచ్చారు. బాపట్ల జిల్లా చీరాల కొత్తపేటకు చెందిన సాఫ్ట్‌వేర్ ఇంజినీరు ముప్పవరపు సుధీర్, ప్రత్యూష దంపతులు 600 గ్రాముల బరువున్న ఆరు బంగారు బిస్కట్లను శుక్రవారం సహాయ కమిషనర్ తిమ్మానాయుడుకు అందించారు. ఈ మేరకు ఆ బిస్కట్లను కిరీటం తయారుచేసే నిమిత్తం స్వర్ణకారుడు కాటూరి సుబ్బారావు మిత్రబృందానికి అందించారు. ఈ సందర్భంగా సహాయ కమిషనర్ మాట్లాడుతూ ప్రస్తుత మార్కెట్‌లో ఈ బంగారం విలువ రూ.96 లక్షలుందని, తయారీకి మరో రూ.10 లక్షలు అవుతుందన్నారు. ఈ మేరకు మొత్తం ఖర్చు రూ.1.06 కోట్లను దాత భరించనున్నారు. పాలకమండలి ఛైర్మన్ చుండూరి మురళీ సుధాకరరావు, ట్రస్టీలు పద్మజ, నూతి లక్ష్మీప్రసాద్, సుబ్బారావు, నాగమ్మ తదితరులు పాల్గొన్నారు.

బహూకరించిన బంగారు బిస్కట్లు

బియ్యం దందాపై అధికారి ఆడియో వైరల్

కందుకూరు పట్టణం: రేషన్ బియ్యం అక్రమ వ్యాపారంలో ప్రజాప్రతినిధులకు నెలనెలా మామూళ్లు వెళ్తున్నట్లు పౌరసరఫరాల శాఖకు చెందిన ఓ అధికారి ఫోన్ సంభాషణ ఆడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. కందుకూరు నియోజకవర్గంలో రేషన్ బియ్యం దందా చేసే ఓ వ్యాపారితో గతంలో పౌరసరఫరాల శాఖ అధికారి ఫోన్‌లో మాట్లాడారు. వారి మధ్య సాగిన సంభాషణ ఆడియో రూపంలో బయటకు వెళ్లడైంది. రేషన్ బియ్యం వ్యాపారంలో ప్రజాప్రతినిధుల పాత్ర ఉందని, వారిని ఎదుర్కొనే సత్తా తమకు లేదని వ్యాఖ్యానించారు. ఓ వ్యాపారి బస్తాకు రూ.250 చొప్పున వసూలు చేసి, నెలకు రూ.20లక్షలకు పైగా చెల్లిస్తుంటే.. వేరే వాళ్లు వ్యాపారం చేస్తే ఎలా అని అన్నారు. నిన్ను వ్యాపారం చేసుకోనివ్వడం లేదని బాధపడొద్దు.. వ్యాపారులంతా అక్కడికెళ్లి మాట్లాడుకున్నారని, నువ్వు కూడా వెళ్లి మాట్లాడుకోమని సలహా ఇచ్చారు. ఫిర్యాదులొచ్చినా రైస్ మిల్లులపై దాడులు చేసే పరిస్థితిలో జిల్లా స్థాయి అధికారులు సైతం లేరని చెప్పారు.

పంజాబ్ నేషనల్ బ్యాంక్ .....విశ్వాసానికి మరోపేరు ! (భారత ప్రభుత్వ రంగ సంస్థ)

సర్కిల్ ఆఫీస్ SAM, డి.నెం.9-35, కావూరి టవర్స్, 1వ అంతస్థు, కామయ్య తోపు సెంటర్, కానూరు, విజయవాడ, ఆంధ్రప్రదేశ్-520007. ఫోన్ : 0866-2428160 ఇ-మెయిల్: cs8332@pnb.co.in

డిమాండ్ నోటీసు

(సెక్యూరిటైజేషన్ అండ్ రీకన్‌స్ట్రక్షన్ ఆఫ్ ఫైనాన్షియల్ ఎస్సెట్స్ అండ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ ఆఫ్ సెక్యూరిటీ ఇంటరెస్ట్ యాక్ట్ 2002 సెక్షన్ 13(2) క్రింద - జారీ చేయబడిన నోటీసు)

I) ఋణగ్రహీత పేరు మరియు చిరునామా: మెస్సర్స్ శ్రీ వరలక్ష్మి మెగాపోల్ట్రీస్ ... [illegible]

II) లోన్ ఖాతా మరియు అకౌంట్ నెం.: 17394015001825 CCOTH

బ్రాంచ్ ఆఫీస్: దర్శి (173910), ప్రకాశం జిల్లా

III) చెల్లించవలసిన బకాయి మొత్తము: తేది.31.01.2026 నాటికి రూ.21,45,597.01 పై. [illegible]

IV) డిమాండ్ నోటీసు తేది: 10-02-2026 ఎన్‌పిఏ తేది: 29-12-2025

V) ఆస్తి వివరములు: [illegible]

[illegible]

తేది : 10-02-2026 ప్రదేశం : విజయవాడ

సం/- చీఫ్ మేనేజర్ & అధీకృత అధికారి పంజాబ్ నేషనల్ బ్యాంక్

యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా

సింగరాయకొండ బ్రాంచ్, బస్టాండ్ దగ్గర, ట్రంక్ రోడ్డు, సింగరాయకొండ, ప్రకాశం జిల్లా, ఆం.ప్ర-523101, ఫోన్: 98531 43606, ఇ-మెయిల్: Ubin0805092@unionbankofindia.bank

ఎన్‌ఫోర్స్‌మెంట్ ఆఫ్ సెక్యూరిటీ ఇంటరెస్ట్ (SARFAESI Act, 2002) లోని యాక్ట్ 54 ఆఫ్ 2002 లోని సెక్షన్ 13(2) క్రింద ప్రకటన

డిమాండ్ నోటీసు

1) దిగువ వారికి, ... [illegible]

తేది.06.02.2026 ... బకాయి మొత్తం తేది.30.11.2025 నాటికి రూ.13,68,804/- ... [illegible]

2) దిగువ వారికి, ... [illegible]

తేది.06.02.2026 ... బకాయి మొత్తం తేది.30.11.2025 నాటికి రూ.14,65,371/- ... [illegible]

[illegible]

తేది : 06.02.2026, స్థలం : సింగరాయకొండ

సం/- అధీకృత అధికారి, యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా

భక్తిప్రదం.. ముక్తిదాయకం

❖ శైవ క్షేత్రాల్లో మహాశివరాత్రికి ఏర్పాట్లు షురూ..

కనక సురభేశ్వర ఆలయంలో శివలింగం

న్యూస్‌టుడే, కంభం:

మహా శివరాత్రికి ఉమ్మడి ప్రకాశంలోని శైవ క్షేత్రాలు ముస్తాబవుతున్నాయి. అత్యంత పురాతనమైన, ఎంతో ప్రాశస్త్యం ఉన్న పలు శైవ క్షేత్రాలు మార్కాపురం, ఒంగోలు, గిద్దలూరు తదితర ప్రాంతాల్లో ఉన్నాయి. ఇతర ప్రాంతాల నుంచి వచ్చే భక్తుల కోసం తగిన ఏర్పాట్లు జరుగుతున్నాయి. శ్రీశైలానికి 'ముఖద్వారం'గా పేరొందిన త్రిపురాంతకం.. మార్కాపురం జిల్లాలోనే ఉంది. ఇక్కడ ఉత్సవాలు నిర్వహించేందుకు ఇటీవలే జేసీ సందర్శించి సూచనలు చేశారు.

పురాతన క్షేత్రం..

బేస్తవారపేట మండలం మోక్షగుండం గ్రామ సమీపంలోని ముక్తీశ్వర స్వామి ఆలయం ముక్తిని ప్రసాదించే క్షేత్రంగా ప్రసిద్ధికెక్కింది. ఇక్కడి శివలింగాన్ని వశిష్ఠమహర్షి ప్రతిష్ఠించినట్లు ప్రతీతి.

చేరుకోవడం ఇలా..

ఆలయం అనంతపురం - అమరావతి ప్రధాన రహదారికి సమీపంలో ఉంది. మోక్షగుండం గ్రామ బస్టాండ్‌లో దిగి నడిచి వెళ్లవచ్చు. గుంటూరు - గుంతకల్లు రైలు మార్గంలోని కంభం స్టేషన్‌లో దిగాలి. కడప, గిద్దలూరు వెళ్లే ఆర్టీసీ బస్సులు ఎక్కి మోక్షగుండం గ్రామం వద్ద దిగి ఆలయానికి చేరుకోవచ్చు.

◗ స్వయంభూ లింగం.. కనక సురభేశ్వరం కంభం మండలం తురిమెళ్ల గ్రామ సమీపంలోని కనక సరభేశ్వర ఆలయంలో శివలింగం స్వయంభూగా వెలిసినట్లు చెబుతారు. జమదగ్ని మహాముని ఆలయాన్ని నిర్మించినట్లు ప్రతీతి. శివరాత్రి పండగ సందర్భంగా ఈ నెల 15న స్వామివారికి అభిషేకం, 16న హోమాలు 17న నెమలి వాహన ఉత్సవం, పలు సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు ఆలయ కమిటీ సభ్యులు గోగులదిన్నె జయసింహారెడ్డి, వెంగళరెడ్డి తెలిపారు.

ముక్తీశ్వరాలయం

ఇలా వెళ్లొచ్చు..

ఈ ఆలయానికి గుంటూరు - గుంతకల్లు రైలు మార్గంలో కంభం, గిద్దలూరులో దిగవచ్చు. అక్కడి బస్టాండ్ల నుంచి తురిమెళ్ల చేరుకొని అక్కడి నుంచి ఆటోలు, పలు వాహనాల్లో వెళ్లవచ్చు. శివరాత్రి పండుగ సందర్భంగా గిద్దలూరు, కంభం నుంచి ప్రత్యేక బస్సులు నడుస్తాయి.

చిన్నకంభంలోనూ..

కంభం మండలం చిన్నకంభంలోని భద్రకాళి సమేత వీరభద్రస్వామి ఆలయం వద్ద శివరాత్రి పండగ సందర్భంగా స్వామివారికి విశేష పూజలు నిర్వహించనున్నట్లు ఆలయ కమిటీ సభ్యులు తెలిపారు. సుప్రభాత సేవ, అఖండ దీపం పలు సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు చెప్పారు. జేబీకే పురం సమీపంలోని ఆదిసిద్ధి భైరవేశ్వరాలయం, తురిమెళ్లలోని వీరభద్రస్వామి ఆలయాల్లోనూ ఉత్సవాలకు ఏర్పాట్లు చేస్తున్నారు.

రారండోయ్.. వేడుక చేద్దాం

సింగరాయకొండ గ్రామీణం, న్యూస్‌టుడే: పాకల బీచ్ ఫెస్టివల్‌ను వైభవంగా నిర్వహిద్దామని మారిటైం బోర్డు ఛైర్మన్ దామచర్ల సత్య ప్రజలకు పిలుపునిచ్చారు. తీరం వెంబడి చేస్తున్న ఏర్పాట్లను శుక్రవారం సాయంత్రం ఎస్పీ హర్షవర్ధన్‌రాజు, జేసీ కల్పనాకుమారితో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. శనివారం ఉదయం 9 గంటలకు వేడుకలు ప్రారంభమవుతాయన్నారు. నిర్దేశిత ప్రదేశాల్లో మాత్రమే సముద్రంలో స్నానాలు చేసేలా చర్యలు తీసుకోవాలని ఎస్పీ హర్షవర్ధన్‌రాజు సిబ్బందికి సూచించారు. తీర ప్రాంతం మొత్తాన్ని సీసీ, డ్రోన్ కెమెరాలతో పర్యవేక్షణ చేయనున్నట్లు చెప్పారు. ప్రజలు పోలీసు శాఖ సూచనలు పాటించాలని కోరారు. అత్యవసర సమయాల్లో 112, 100 నంబర్లకు సమాచారం అందించాలని విజ్ఞప్తి చేశారు. అనంతరం మంత్రి స్వామి, కనిగిరి ఎమ్మెల్యే ఉగ్రనరసింహారెడ్డి, కలెక్టర్ రాజాబాబుతో కార్యక్రమాల నిర్వహణపై చర్చించారు.

తిరుగు ప్రయాణం ఇలా..

తిరుగు ప్రయాణంలో పాకల నుంచి చెల్లెమ్మ గారి పట్టపుపాలెం మీదుగా ఊళ్లపాలెం వచ్చి సింగరాయకొండ చేరుకోవాలి. ద్విచక్ర వాహనాలపై వచ్చే వారు పాకల ఆంజనేయస్వామి విగ్రహం నుంచి ఎడమ వైపు మార్గం ద్వారా వాహనాల పార్కింగ్ ప్రదేశానికి చేరుకోవాలి.

సందర్శకులకు పోలీసుల సూచనలు

◗ కావలి, కందుకూరు వైపు నుంచి వచ్చే పర్యాటకులు కలికవాయ సర్వీసు రోడ్డు నుంచి సింగరాయకొండకు చేరాలి. అక్కడి నుంచి రైల్వేగేటు, టీపీ నగర్ మీదుగా పాకల చేరుకోవాలి. ◗ ఒంగోలు వైపు నుంచి వచ్చే వారు టంగుటూరు టోల్‌ప్లాజా నుంచి సర్వీసు రోడ్డులో అండర్ పాస్ నుంచి టంగుటూరు పంచాయతీ కార్యాలయం, పురం సెంటరు, అంబేడ్కర్‌నగర్, రావివారిపాలెం మీదుగా పాకల బీచ్‌కు చేరుకోవాలి.◗ కార్లు, బస్సుల్లో వచ్చే వారు బకింగ్‌హాం కాలువ పక్కనుంచి వాహనాల నిలుపుదల ప్రదేశానికి చేరుకోవాలి.

సాకలేక బిడ్డను వేరే వ్యక్తికి అప్పగించిన కన్నతల్లి!

❖ ఉలవపాడు మండలంలో వెలుగుచూసిన ఘటన

ఉలవపాడు, న్యూస్‌టుడే: పేదరికం కారణంగా కన్నబిడ్డను సాకలేక తల్లి వేరొకరికి అప్పగించిన సంఘటన ఆలస్యంగా వెలుగుచూసింది. వివరాల్లోకి వెళితే.. నెల్లూరు జిల్లా అల్లూరు చెరువు కట్ట దిగువన ఎస్టీ కాలనీకి చెందిన దంపతులకు నలుగురు సంతానం. వారిది పేద కుటుంబం. బిడ్డలను సాకలేక వారి కుమారుడు(7)ను 10 రోజుల కిందట ఉలవపాడు మండలంలోని ఓ గ్రామానికి చెందిన వ్యక్తికి ఇచ్చినట్లు తెలిసింది. ఈ విషయం తెలుసుకున్న ఎస్టీ సంఘాల నాయకులు పోలయ్య, దయాకర్.. నెల్లూరు జిల్లా ఐటీడీఏ ఏపీవో డి.కృష్ణ, తహసీల్దార్ నిరంజన్‌తో మాట్లాడి.. కందుకూరు సబ్‌కలెక్టర్ హిమవంశీ దృష్టికి తీసుకెళ్లారు. గ్రామంలో విచారించిన అధికారులు.. బాలుడిని ఉలవపాడు పోలీస్‌స్టేషన్‌కు తీసుకొచ్చి ఐటీడీఏ అధికారుల సమక్షంలో తల్లిదండ్రులకు శుక్రవారం అప్పగించారు. ఈ విషయమై ఐటీడీఏ ఏపీవో కృష్ణ మాట్లాడుతూ.. దంపతులకు నలుగురు సంతానం కారణంగా కుటుంబ పోషణ భారమై పెంచుకుంటామంటే బాలుడిని వేరే వ్యక్తికి తల్లి ఇచ్చినట్లు తమ విచారణలో తేలిందన్నారు. మరొకరి వద్ద బాలుడు ఉండటం మంచిది కాదని భావించి తల్లిదండ్రులకు అప్పగించినట్లు చెప్పారు. ఉలవపాడు ఎస్సై సుబ్బారావు స్పందిస్తూ విషయం తన దృష్టికి రాగానే గ్రామంలో విచారించి బాలుడిని తల్లిదండ్రుల చెంతకు చేర్చినట్లు తెలిపారు.

ఎక్సైజ్ డ్యూటీ ప్రతిపాదన ఉపసంహరణపై హర్షం

ఒంగోలు గ్రామీణం: ముడి పొగాకుపై ఎక్సైజ్ డ్యూటీ విధింపు ప్రతిపాదన నిర్ణయాన్ని కేంద్ర ప్రభుత్వం ఉపసంహరించుకున్న నేపథ్యంలో రైతులు హర్షం వ్యక్తం చేశారు. అందుకు కృషి చేసిన ఎంపీలు మాగుంట శ్రీనివాసులురెడ్డి, దగ్గుబాటి పురందేశ్వరి, లావు కృష్ణదేవరాయులకు కృతజ్ఞతలు తెలిపారు. స్థానిక దక్షిణ బైపాస్‌లోని పొగాకుబోర్డు ప్రాంతీయ కార్యాలయంలో శుక్రవారం ఉమ్మడి ప్రకాశం జిల్లాలోని రైతు నాయకులు సమావేశమయ్యారు. అనంతరం వేలం కేంద్రాల వారీగా ప్రస్తుత సీజన్‌లో పంట దిగుబడులతోపాటు, మార్కెట్ పరిస్థితిపై చర్చించారు. ఈ కార్యక్రమంలో రైతు నాయకులు కొత్తపల్లి వెంకటేశ్వర్లు, వడ్డెళ్ల ప్రసాద్, ఎర్రంనేని శేషయ్య, అబ్బూరి శేషగిరిరావు, పి.సునీల్ తదితరులు పాల్గొన్నారు.

దూసుకొచ్చిన మృత్యువు!

మద్దిపాడు, న్యూస్‌టుడే: రోడ్డు ప్రమాదంలో ఓ వ్యక్తి మృతి చెందిన సంఘటన మద్దిపాడు పోలీస్‌స్టేషన్ పరిధిలో శుక్రవారం చోటుచేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం.. ఎన్టీఆర్ జిల్లా వీరులపాడు మండలం చట్టన్నవరం గ్రామానికి చెందిన మాతంగి వినోదరావు (55), కుటుంబ సభ్యులతో కలిసి అన్నమయ్య జిల్లా తిమ్మాపురం నుంచి తన అల్లుడి ఆటోలో స్వగ్రామానికి గురువారం సాయంత్రం బయలుదేరారు. శుక్రవారం ఉదయం మద్దిపాడు మండలం గుండ్లాపల్లి పారిశ్రామికవాడ వద్దకు చేరుకున్నారు. ఆటోలో ఎక్కువ సేపు కూర్చోవడం వల్ల కాళ్లు నొప్పిగా ఉన్నాయని దిగి కొంత దూరం రోడ్డుపై నడుస్తూ ఉండగా.. అదే సమయంలో ఒంగోలు నుంచి విజయవాడ వైపు అతివేగంగా వెళుతున్న లారీ ఆయనను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన వినోదరావును చికిత్స నిమిత్తం ఒంగోలు రిమ్స్‌కు తరలించారు. కొద్దిసేపటికే అక్కడ చికిత్స పొందుతూ మృతి చెందాడు. ఆయన భార్య రమాదేవి ఫిర్యాదు మేరకు ఎస్సై వెంకటసూర్య కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు

అదుపు తప్పి ఆటో బోల్తా

అంబులెన్సులో క్షతగాత్రుల తరలింపు

చీమకుర్తి, న్యూస్‌టుడే: చీమకుర్తి-పిడతలపూడి రహదారిలో శుక్రవారం ఆటో బోల్తా పడిన ప్రమాదంలో పలువురు కూలీలు గాయపడ్డారు. చీమకుర్తి అంబేడ్కర్‌నగర్‌కు చెందిన నూతలపాటి అక్కమ్మ, శ్రీను, పాలేటి వేణు, మేరీలకు బలమైన దెబ్బలు తగలగా, మరో నలుగురు స్వల్ప గాయాలయ్యాయి. అందిన సమాచారం మేరకు.. అంబేడ్కర్ నగర్‌కు చెందిన కూలీలు ఆటోలో పొన్నలూరు మండలం ఉప్పలదిన్నె గ్రామానికి పచ్చాకు పనులకు వెళ్తున్నారు. గోనుగుంట చెరువు మలుపులో ఉన్న గుంతను తప్పించే క్రమంలో ఆటో బోల్తాపడింది. క్షతగాత్రులను ఒంగోలులోని ఆసుపత్రులకు తరలించారు. ప్రమాదంలో గాయాలపాలైన కూలీలను ఆదుకోవాలని కుల నిర్మూలన పోరాట సమితి రాష్ట్ర సహాయ కార్యదర్శి దుడ్డు వెంకట్రావు, వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కార్యదర్శి కంకణాల ఆంజనేయులు, ఎన్.వెంకటేశ్వర్లు తదితరులు డిమాండ్ చేశారు. క్షతగాత్రులను వారు పరామర్శించారు.

ఉద్యాన పంటలతో అధిక ఆదాయం

మదనపల్లె పట్టణం, న్యూస్‌టుడే: రైతులు అధిక ఆదాయాన్నిచ్చే ఉద్యాన పంటలు సాగు వైపు మొగ్గు చూపాలని జిల్లా ఉద్యాన అధికారిణి సుభాషిణి అన్నారు. శుక్రవారం మదనపల్లెలోని ఓ ప్రైవేటు ఫంక్షన్ హాలులో 2026-27 సంవత్సరానికి సంబంధించి రాయలసీమ, ప్రకాశం జిల్లాల ప్రాజెక్టు కార్యాచరణపై నిర్వహించిన అవగాహన సదస్సులో ఆమె మాట్లాడారు. ప్రస్తుత ఉద్యాన పంటల విస్తీర్ణానికి అదనంగా అధిక స్థూల ఆదాయం వచ్చే ఉద్యాన పంటలైన మామిడి, డ్రాగన్, పూలు, దానిమ్మ, అరటి, బొప్పాయి, ఇతర తీగజాతి కూరగాయలు సాగు చేయాలని సూచించారు. రైతు సేవాకేంద్రంలోని సిబ్బంది వెదురు సాగు చేసే రైతులను ప్రోత్సహించాలన్నారు. అన్నమయ్య జిల్లాలో ప్రస్తుతం 68,952 హెక్టార్లలో ఉద్యాన పంటలు సాగవుతున్నాయని తెలిపారు. రాయలసీమ ప్రాజెక్టులో భాగంగా జిల్లా వ్యాప్తంగా 25 క్లస్టర్లను గుర్తించామన్నారు. 2026-27 సంవత్సరానికి జిల్లాలో 19,388 హెక్టార్లలో ఉద్యాన పంటల సాగుపై కార్యాచరణ ప్రణాళిక సిద్ధం చేశామని వివరించారు. రైతులను ఉద్యాన సమగ్రాభివృద్ధి మిషన్, రాష్ట్రీయ కృషి వికాస్ యోజన, కొబ్బరి అభివృద్ధి మండలి పథకాలతో ప్రోత్సహిస్తామన్నారు. ఉద్యానశాఖ అధికారులు ఈశ్వరప్రసాద్‌రెడ్డి, సంతోషి, వరప్రసాద్, భీమేశ్, మదనపల్లె, వాల్మీకిపురం, ములకలచెరువు, తంబళ్లపల్లె, పుంగనూరు, చౌడేపల్లె మండలాల రైతులు పాల్గొన్నారు.

బీచ్ ఫెస్టివల్ విజయవంతానికి పిలుపు

మాట్లాడుతున్న దామచర్ల సత్యనారాయణ

ఒంగోలు గ్రామీణం, న్యూస్‌టుడే: మహాశివరాత్రిని పురస్కరించుకుని ఈ నెల 14, 15 తేదీల్లో నిర్వహించనున్న పాకల బీచ్ ఫెస్టివల్‌ను విజయవంతం చేయాలని రాష్ట్ర మారిటైం బోర్డు ఛైర్మన్ దామచర్ల సత్యనారాయణ కోరారు. స్థానిక నెల్లూరు బస్టాండ్‌లోని క్యాంపు కార్యాలయంలో శుక్రవారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. 14న ఉదయం ఎంపీ మాగుంట శ్రీనివాసులురెడ్డి ప్రారంభించనుండగా, 15న సముద్ర జలహారతి కార్యక్రమం నిర్వహించనున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో రాష్ట్ర మంత్రులు ఆనం రామనారాయణరెడ్డి, డోలా శ్రీబాల వీరాంజనేయస్వామి, గొట్టిపాటి రవికుమార్‌తోపాటు, ఉమ్మడి జిల్లాలోని ప్రజాప్రతినిధులు హాజరు కానున్నట్లు తెలిపారు. ప్రతి 50 కి.మీకు ఒక పోర్టు కట్టాలన్న ఆలోచనతో ప్రభుత్వం ఉందన్నారు. చినగంజాంకి పోర్టు, పాకలకు ఫిషింగ్ ల్యాండ్ కేంద్రం మంజూరు కానున్నట్లు వివరించారు. రామాయపట్నం పోర్టు 75 శాతం పనులు పూర్తికాగా, త్వరలోనే ప్రారంభించనున్నట్లు తెలిపారు. కొత్తపట్నం ఫిషింగ్ హార్బర్ నిర్మాణానికి మరో మూడు నెలల్లో రూ.350 కోట్లతో మారిటైం బోర్డు ద్వారా టెండర్లు పిలవనున్నట్లు వివరించారు.

ఈతముక్కలలో లేగ దూడల ప్రదర్శన

లేగ దూడల ప్రదర్శనలో పాల్గొన్న జిల్లా పశు సంవర్ధక శాఖ అధికారి వెంకటేశ్వరరావు

కొత్తపట్నం, న్యూస్‌టుడే: లింగ నిర్ధారిత వీర్యం ద్వారా పశువులకు 90 శాతం కచ్చితంతో ఆడదూడలు జన్మిస్తాయని జిల్లా పశు సంవర్ధక శాఖ అధికారి వెంకటేశ్వరరావు తెలిపారు. శుక్రవారం మండలంలోని ఈతముక్కల గ్రామంలో పశు వైద్యశాల వద్ద మేలుజాతి లేగ దూడల ప్రదర్శన నిర్వహించారు. దీనిని వెంకటేశ్వరరావు ప్రారంభించారు. అనంతరం ఏర్పాటు చేసిన రైతు సదస్సులో మాట్లాడుతూ.. పాడి పశువుల్లో ఈతల మధ్య వ్యవధి తగ్గించాలని సూచించారు. పోటీలో పాల్గొన్న దూడల్లో ప్రథమ, ద్వితీయ, తృతీయ స్థానాలను ఎంపిక చేసి వాటి యజమానులకు బహుమతులు అందజేశారు. ఈ ప్రదర్శనలో పాల్గొన్న పశుపోషకులందరికీ దూడలకు అవసరమైన బలవర్ధక మందులు, ఖనిజ లవణమిశ్రమం పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా పశుగణాభివృద్ధి సంస్థ కార్యనిర్వాహక అధికారి మురళీకృష్ణ తదితరులు పాల్గొన్నారు.

మహిళలను వ్యాపారవేత్తలుగా తీర్చిదిద్దడమే లక్ష్యం

మాట్లాడుతున్న డీఆర్డీఏ పీడీ నారాయణ

ఒంగోలు గ్రామీణం, న్యూస్‌టుడే: స్వయం సహాయక సంఘాల్లోని మహిళలను వ్యాపారవేత్తలుగా తీర్చిదిద్దాలనే లక్ష్యంతో పనిచేయాలని డీఆర్డీఏ పీడీ టి.నారాయణ సూచించారు. స్థానిక భాగ్యనగర్‌లోని టీటీడీసీ కార్యాలయంలో శుక్రవారం 'స్వయం సహాయక సంఘాల ఆదాయ సర్వే'పై శిక్షణ తరగతులు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. స్వయం ఉపాధి యూనిట్ల ఏర్పాటుకు 35 శాతం రాయితీతో పీఎంఈజీపీ, పీఎంఎఫ్ఎంఈ కింద బ్యాంకు లింకేజీ రుణాలు ఇచ్చేలా చర్యలు తీసుకోవాలన్నారు. ప్రస్తుతం సభ్యురాలి ఆదాయ, ఖర్చుల వివరాలను ఈ-నారీ సీఆర్పీల ద్వారా చరవాణి యాప్‌లో నమోదు చేయాలని ఆదేశించారు. సదరు కార్యక్రమాన్ని సంబంధిత సీసీలు, ఏపీఎంలు, పర్యవేక్షించాలని సూచించారు. ఈ సమావేశంలో డీపీఎంలు రజనీకాంత్, దానం, లక్ష్మిరెడ్డి, నారాయణ తదితరులు పాల్గొన్నారు.

ప్రకాశం జిల్లాలో బ్రాయిలర్ ధరలు (కిలో 1కి రూ.లలో)

వెన్‌కాబ్: బ్రాయిలర్ ఫారం ధర - 120, రిటైల్ లైవ్ - 142, చికెన్ విత్ స్కిన్ - 206, చికెన్ స్కిన్‌లెస్- 234

EENADU Classifieds

AGRI BUSINESS

సాయి ప్రాపర్టీస్ & ప్రాజెక్ట్స్ ఎర్రచందనం. 25 సెంట్స్, 9 లక్షలు. ప్రకాశం, నెల్లూరు, కడప, కర్నూలు, అనంతపురంలో కలదు. సంప్ర|| J. సతీష్‌బాబు.9703753121.

BUSINESS SERVICES

బంగారం బ్యాంకులలో / ఏ ఇతర ప్రైవేటు సంస్థలలో తాకట్టులో ఉన్నవి విడిపించి ఈ రోజు మార్కెట్ ధర ప్రకారం కొనబడును. (స్పాట్‌క్యాష్). Ph.81422 92071.

REAL ESTATE

FLAT FOR SALE

ఒంగోలు శ్రీరామచంద్రమిషన్ ఆశ్రమములవద్ద ఒక్కొక్క ఫ్లోర్ 2400SFT 3BHK ఇండిపెండెంట్ ఫ్లాట్స్ అమ్మకమునకు కలవు. రెడీటుఆక్యుపై ✆ 91827 83079

FLAT FOR SALE
2 BHK, East Facing
4th Floor, Car Parking,
SANTHAPET, ONGOLE
beside Veterinary Hospital,
(Agrigold Fortune Sivani Apartment)
Price:36 lakhs
Ph:789 3339 129

HOUSE FOR SALE

House For Sale చీరాల కొత్తపేట RTC కాలనీలో 9 సెంట్ల విస్తీర్ణములో 2 అంతస్థుల డాబా ఇల్లు సౌత్ (ఈస్ట్ రోడ్) అమ్మకానికి కలదు.✆ 9177644898, 7093321399.

PLOT FOR SALE

కర్నూల్‌రోడ్ SSN కాలేజీ ఎదురు కర్నూల్‌రోడ్ ఫేస్ వె||100x పొ||240, 334 గదుల స్థలం అమ్మబడును. 1గది 95,000/- సంప్ర: 88979 87799.

కర్నూల్‌రోడ్ SSNకాలేజీ ఎదురు కర్నూల్‌రోడ్‌ఫేస్ వె||104xపొ||215 కొలతలుగల తూర్పు మరియు, దక్షిణంరోడ్‌గల 311గదుల స్థలం అమ్మబడును. 1గది 1,25,000/- ✆ 88979 87799.

సింగరాయకొండ గంజివారి కళ్యాణ మండపం దగ్గర మెయిన్ రోడ్ ఫేసింగ్ కమర్షియల్ 3.3 సెంట్లు అమ్మకానికి కలదు. ✆ 99624 12363.

LEASE

తెలంగాణ, ఖమ్మంలో 3021 చ॥గ॥లు ట్విన్ థియేటర్/ కమర్షియల్ లీజుకు సం|| 9848531544. bit.ly/4rMldEv

TO LET

COMMERCIAL

ఒంగోలు EKB ప్రక్కన ZUDIO షోరూమ్‌ఎదురు 2000SFT బిల్డింగులో 2nd ఫ్లోర్ కమర్షియల్స్ అద్దెకు ఇవ్వబడును. ✆ 97409 03676

JOBS

Universal Bags, Ongole Looking for candidates with experience in Excel, Tally, Software Ledger Reports & Sales. Please Cont: ✆ 96762 11011

గమనిక

క్లాసిఫైడ్ ప్రకటనలకు ప్రతిస్పందించే ముందు తగిన రీతిలో క్షుణ్ణంగా విచారించుకోవలసిందిగా పాఠకులకు సూచించడమైనది. ప్రకటనదారు చెబుతున్న లేదా చేసుకుంటున్న క్లెయిములతో ఈ వార్తా పత్రికకు ఏవిధమైన సంబంధం లేదు. ప్రకటనదారులు సరుకుల అమ్మకం లేదా అందించిన సేవల విషయం లో తప్పు, ప్రకటనల ద్వారా ప్రజల నుండి ఎట్టి డబ్బును వసూలు చేయరాదు. డబ్బును వసూలు చేసే ప్రకటనకర్తను బ్లాక్- లిస్టులో ఉంచేదము మరియు/ లేదా అతనిపై చట్టపరమైన చర్య తీసుకునే హక్కు యాజమాన్యానికి కలదు.

Lakshmi Spares Corporation Vijayawada. Authorised Dealer for Atlas Copco Air Compressors. Wanted:Service Engineers, Qul:B.Tech /Diploma, Location: Krishna, Guntur &Prakasam Districts. Note:Complete Field Work. Please send your Resumes to Mail Id: hr.lakshmispares@gmail.com ✆ 9032574443

NARAYANA ENGINEERING COLLEGES (AUTONOMOUS) : NELLORE | GUDUR
we are HIRING
Applications are invited from eligible candidates for the position of ASSISTANT PROFESSOR, PLACEMENT TRAINER in the following disciplines. Interested candidates may e-mail their resumes.
TRAINING & PLACEMENT: CORPORATE RELATIONS EXTERNAL | APTITUDE | REASONING | VERBAL | SOFT SKILLS | ENGLISH LANGUAGE LAB TRAINER | TECHNICAL TRAINER (C | JAVA | PYTHON DATA STRUCTURES | AI TOOLS | FULL STACK | DATA BASE | AWS | BI TOOLS | DIGITAL MARKETING TOOLS).
ENGINEERING: CSE (AIML, DATA SCIENCE) | ECE | CIVIL | MECHANICAL | MATHS | ENGLISH | CHEMISTRY | PHYSICS
GENERAL INFORMATION
• Qualifications and experience must be as per AICTE norms.
• Salary is not a constraint for deserving candidates.
• Industrial experience will be considered as an added advantage.
For Enquiries Contact - HR : 87903 50096
Mail your resume to: careers.nec@narayanagroup.com

విజయశ్రీ సూపర్ స్పెషాలిటి హాస్పిటల్ ఒంగోలులో పనిచేయుటకు అనుభవం ఉన్న స్త్రీ GNM-2, రిసెప్షనిస్ట్-2, ల్యాబ్‌టెక్నీషియన్-1, నైట్‌డ్యూటి GNM Boys-2, కావలెను. ✆ 98498 78129, 63057 88609.

గుంటూరులోని రియల్ బూమ్ రియల్‌ఎస్టేట్ సర్వీసెస్ నందు పని చేయుటకు కంప్యూటర్ ఆపరేటర్స్ (50), టెలికాలర్స్ (10), DDOలు (10) కావలెను. ✆ 78010 32689.

సరిపూడి సుజుకి ఒంగోలులో పని చేయుటకు స్పేర్స్ మేనేజర్ (స్పేర్స్ నందు అనుభవం) స్పేర్స్ అసిస్టెంట్స్ కావలెను. ✆ 7799960149, 7799960199,7799960279.

గుంటూరు మాస్టర్ మైండ్స్ కాలేజి నందు వార్డెన్స్ మరియు హాస్టల్ ఇన్‌ఛార్జ్‌గా పనిచేయుటకు పురుషులు కావలెను. జీతము 12000/-నుండి 15000/- వరకు ఇవ్వబడును (నాన్‌లోకల్ వారికి ఉచిత భోజనము, వసతి కల్పించబడును). విద్యార్హతలు: ఇంటర్ నుండి డిగ్రీ వరకు, వయస్సు:22 సం||రాలు నుండి 40 సం||రాలు ఉండవలెను. వివరాలకు సంప్ర| 92487 33371.

నలంద CBSE స్కూల్ గాయత్రినగర్ కావలి నందు పనిచేయుటకు ప్రైమరి తెలుగు, మ్యాథ్స్, హయ్యర్ మాథ్స్, సోషల్, సైన్స్, అకాడమిక్ కో-ఆర్డినేటర్ టీచర్స్ కావలెను. మంచి జీతం + నాన్ లోకల్స్‌కి ఉచిత భోజనం + వసతి కల్పించబడును. ✆ 62653 97498, 91210 24992

అర్హులైన అకౌంటెంట్ కావలెను. ఒంగోలులోని శ్రీమంజునాథ హేచరీ (ALAS GROUP) ఆఫీసులో పనిచేయుటకు TALLY & GST తెలిసిన అకౌంటెంట్ (స్త్రీ/పు) కావలెను. అనుభవం లేనివారు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు. సం/- సెల్: 79979 97826

ఒంగోలులోని ప్రముఖ విద్యాసంస్థనందు పనిచేయుటకు PROలు కావలెను. Q:డిగ్రీ/పిజీ. జీతం: 20నుండి 25వేలు వరకు. సంప్ర ✆ 63995 52222.

త్రివేణి హోంకేర్‌లో వృద్ధులను/ పేషెంట్స్‌ని చూసుకొనుటకు వర్కర్స్/ నర్సులు కావలెను. ఫ్రీ వసతి, భోజనం.జీ: 18K to 20K. ✆96404 00073, 98485 71888.

ఒంగోలు LUCKY షాపింగ్ మాల్ ఎదురు గల JOCKEY షోరూమ్ నందు పనిచేయుటకు అనుభవం గల సేల్స్ బాయ్స్ కావలెను. సంప్ర: 99898 48485.

అధిక స్పందనలు పొందండి. వాహనాలు అమ్మకం, ఉద్యోగాల భర్తీ, ఇళ్లు, ప్లాట్లు, స్థలాలు అమ్మకాలు, కొనుగోళ్లు, ఇళ్లు, షాపులు, ప్లాట్లు అద్దెకు మరియు అన్ని రకాల బిజినెస్ వ్యవహారాలు... B/W 5 లైన్ల ప్రకటన రూ.275/- మాత్రమే
వివరాలకు..
97011 12824
ఒంగోలు 80087 09902
మార్కాపురం 80081 11050

మీ చిన్నారులకు పుట్టినరోజు శుభాకాంక్షలు ఈనాడు ద్వారా తెలపండి. B&W : రూ. 500 Colour : రూ. 700
ప్రకటనలపై 5% GST వర్తించును

కందుకూరు

• కందుకూరు • కొండపి

అమ్మ ఆరోగ్యానికి అండ!

● రక్తహీనతతో బాధపడే వారి కోసం ఉచితంగా ఖరీదైన ఇంజెక్షన్

గర్భిణులకు పోషకాహారం అందజేస్తున్న వైద్యురాలు రమ్య

కందుకూరు, గుడ్లూరు, న్యూస్‌టుడే: గర్భిణులు, బాలింతల ఆరోగ్యానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అధిక ప్రాధాన్యం ఇస్తున్నాయి. ఇందులో భాగంగా వారికి పోషకాహారం అందిస్తున్నాయి. దీనిపై అవగాహన లేని కొందరు సరిగా వినియోగించుకోకపోవడంతో రక్తహీనత బారిన పడుతున్నారు. ఈ సమస్య గ్రామీణ ప్రాంతాలకు చెందిన వారిలో ఎక్కువగా ఉంది. తద్వారా గర్భిణులు ప్రసవ సమయంలో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఒక్కోసారి తల్లీబిడ్డ ప్రాణాలకు ముప్పు ఏర్పడే పరిస్థితులు నెలకొంటున్నాయి.

❖ నియోజకవర్గంలో కందుకూరు ప్రాంతీయ ఆసుపత్రి, ఉలవపాడులో కమ్యూనిటీ హెల్త్ సెంటర్, మండల కేంద్రాలతో పాటు మాచవరం, చాకిచర్లలో ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలున్నాయి. కందుకూరు, ఉలవపాడు ఆసుపత్రుల్లో ఏడాదికి సుమారు 2000 నుంచి 3000 వరకు ప్రసవాలు చేస్తుంటారు. రక్తహీనతతో ఆసుపత్రులకు వచ్చే గర్భిణులకు ప్రతి నెలా పరీక్షలు నిర్వహిస్తున్నారు. సమస్య ఉన్నవారికి మాత్రలు, సుక్రోజ్ సూది మందు ఇస్తున్నారు. అయినప్పటికీ జబ్బు నయం కాని వారి కోసం ఎఫ్‌సీఎం (ఫెర్రిక్ కార్‌బాక్సీ మాల్టోజ్)అనే ఇంజెక్షన్‌ను అందుబాటులోకి తెచ్చారు. బాధితులకు ప్రసవం పూర్తయ్యే లోపు రెండు నుంచి మూడు చేస్తారు. ప్రైవేటు ఆసుపత్రుల్లో ఈ ఇంజెక్షన్ విలువ సుమారు రూ.1500 నుంచి రూ.2వేల వరకు ఉంటుంది. అన్ని పీహెచ్‌సీల్లో ఉచితంగా చేస్తారు. 'ప్రతి నెలా 9న గర్భిణులకు ప్రత్యేక వైద్య పరీక్షలు చేస్తున్నాం. రక్తహీనతతో బాధపడే వారికి గతంలో ఐరన్ మాత్రలు ఇచ్చేవారం. ప్రస్తుతం ప్రభుత్వం ఎఫ్‌సీఎం ఇంజెక్షన్లను ప్రభుత్వం అందుబాటులోకి తెచ్చింది'అని గుడ్లూరు పీహెచ్‌సీ వైద్యాధికారిణి రమ్య తెలిపారు.

ప్రభుత్వ పథకాలకు గుర్తింపుకార్డు తప్పనిసరి

వలేటివారిపాలెం, న్యూస్‌టుడే: రైతులు ప్రభుత్వ గుర్తింపు కలిగి ఉండాలని ఏవో శేషారెడ్డి తెలిపారు. శుక్రవారం శాఖవరం రైతు సేవా కేంద్రంలో నిర్వహిస్తున్న నమోదు ప్రక్రియను ఆయన పరిశీలించారు. ప్రభుత్వ పథకాలు పొందాలంటే తప్పనిసరిగా గుర్తింపు కార్డు ఉండాలన్నారు. మండలంలో 1800 మంది రైతులు నమోదు చేయించుకోవాల్సి ఉందన్నారు.

మేమున్నాం.. మీకు తోడుగా..

(10 AM TO 1 PM)

కందుకూరు: 70939 81624

కొండపి: 96424 56296

మీ ప్రాంతంలో ఏ ప్రజా సమస్యనైనా పరిష్కరించే క్రమంలో 'ఈనాడు' మీకు తోడుగా ఉంటుంది. వివరాలను, చిత్రాలను వాట్సాప్ ద్వారా పంపవచ్చు. లేదా ఫోన్లో వివరించవచ్చు. వాటిని బాధ్యుల దృష్టికి తీసుకువెళ్లి పరిష్కారానికి కృషి చేస్తాం.

జరుగుమల్లి, న్యూస్‌టుడే

?: వావిలేటిపాడు ప్రధాన రహదారికి ఇరువైపులా ఉన్న కాలువల్లో తొలగించిన పూడికను అక్కడే వదిలేయడంతో దుర్వాసన వస్తోంది. –శ్రీహరి, స్థానికుడు

✓: వెంటనే తొలగించి దుర్వాసన రాకుండా చర్యలు చేపడతాం. –తిరుపతమ్మ, పంచాయతీ కార్యదర్శి

మర్రిపూడి, న్యూస్‌టుడే

?: ధర్మవరం ప్రాథమికోన్నత పాఠశాల సమీపంలో రోడ్డు పక్కన మురుగు నిలిచి దోమలకు నిలయంగా మారింది. –కొండలరావు, స్థానికుడు

✓: పంచాయతీ కార్యదర్శితో మాట్లాడి పారిశుద్ధ్య పనులు చేయిస్తాం. –నాగూర్‌వలి, ఎంపీడీవో

కందుకూరు పట్టణం, న్యూస్‌టుడే

?: కందుకూరు పట్టణం నుంచి చుట్టుగుంట గ్రామానికి వెళ్లే దారిలో ఆరు చోట్ల వాగులపై నేల చప్టాలున్నాయి. వర్షాకాలంలో రాకపోకలకు తీవ్ర ఇబ్బందిగా ఉంటోంది. –కె.నరసయ్య, చుట్టుగుంట

✓: వాగులపై వంతెనల నిర్మాణానికి ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపాం. అనుమతులు రాగానే పనులు చేపడతాం. –హనుమంతరావు, పంచాయతీరాజ్ ఏఈ

భళా.. చిన్నారుల కళ..!

కందుకూరు పట్టణం, న్యూస్‌టుడే:

కూటమి ప్రభుత్వం పిల్లల్లో దాగి ఉన్న సృజనను వెలికి తీసేందుకు నిర్వహించిన పలు ఉత్సవాలు, పోటీల్లో పట్టణంలోని జిల్లా పరిషత్తు బాలికోన్నత పాఠశాల విద్యార్థినులు పాల్గొని తమ సత్తా చాటారు. ఉపాధ్యాయుడు ఎం.ఖాసిం ప్రోత్సాహంతో సంగీతం, జానపద గేయాలు, నృత్యాలు వంటివి సాధన చేసి ప్రావీణ్యం సాధించారు. ఫిబ్రవరి 8న ఒంగోలులో నిర్వహించిన జిల్లా స్థాయి బాలోత్సవ్ పోటీల్లో అభ్యుదయ గేయాల విభాగంలో ద్వితీయ బహుమతి సాధించారు. జనవరిలో జరిగిన రంగోత్సవ్ పోటీల్లో జానపద నృత్య విభాగంలో ప్రతిభ చూపి రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపికయ్యారు. గతేడాది నవంబరులో మైనంపాడులో నిర్వహించిన కళా ఉత్సవాల్లో బృంద గానంలో జిల్లా స్థాయిలో ద్వితీయ బహుమతి సాధించారు.

టీవీలో చూస్తూ నేర్చుకున్నా..

మాది కందుకూరు. నా తల్లిదండ్రులు పృథ్వీరాజ్, అశ్విని. 8వ తరగతి చదువుతున్నా. చిన్నప్పటి నుంచి సంగీతం, పాటలు అంటే ఇష్టం. టీవీలో చూస్తూ పాడటం నేర్చుకున్నా. జిల్లా స్థాయిలో బాలోత్సవ్ పోటీల్లో పాల్గొని అభ్యుదయ గేయాల విభాగంలో ద్వితీయ బహుమతి సాధించా. చదువుతో పాటు సంగీతంలోనూ రాణించాలన్నది నా ధ్యేయం. –ఆర్.శృతిహాసన్

ఉన్నత స్థాయికి చేరుకోవాలని..

నా తల్లిదండ్రులు పాశం సురేష్, విజయలక్ష్మి. మా ఊరు కందుకూరు. తొమ్మిదో తరగతి చదువుతున్నా. జానపద నృత్య విభాగంలో జిల్లా స్థాయిలో ప్రతిభ చూపి రాష్ట్ర స్థాయి పోటీలకు ఎంపికయ్యా. బృంద గానం విభాగంలో జిల్లా స్థాయిలో ద్వితీయ బహుమతి సాధించా. తల్లిదండ్రుల కోరిక మేరకు చదువుతో పాటు ఇతర రంగాల్లోనూ రాణించి మంచి పేరుతెచ్చుకుంటా. తద్వారా జీవితంలో ఉన్నత స్థాయికి చేరుకోవాలన్నది నా లక్ష్యం. –పి.సారిక

ప్రభుత్వ ఉద్యోగ సాధనే లక్ష్యం

మాది కందుకూరు పట్టణంలోని బృందావనం కాలనీ. తల్లి కామాక్షినాయుడు. 8వ తరగతి చదువుతున్నా. జానపద నృత్యం విభాగంలో రంగోత్సవ్ పోటీల్లో బహుమతి సాధించా. త్రోబాల్, ఖోఖోలో జూనియర్స్ విభాగంలో జిల్లా స్థాయి పోటీల్లో పాల్గొన్నా. చదువుతో పాటు క్రీడల్లో మరింతగా రాణించేందుకు కృషి చేస్తా. ప్రభుత్వ ఉద్యోగం సాధించాలన్నది నా లక్ష్యం. –సీహెచ్.మోక్ష

మహాశివరాత్రి ఏర్పాట్లపై సబ్ కలెక్టర్ సమీక్ష

ఆలయ ధర్మకర్త నుంచి వివరాలు తెలుసుకుంటున్న సబ్ కలెక్టర్ హిమవంశీ

లింగసముద్రం, న్యూస్‌టుడే: మహాశివరాత్రి సందర్భంగా మొగిలిచర్ల దత్తాత్రేయస్వామి ఆలయం వద్ద చేయాల్సిన ఏర్పాట్లపై కందుకూరు సబ్ కలెక్టర్ హిమవంశీ శుక్రవారం సమీక్షించారు. ముందుకు స్వామి వారిని దర్శించుకున్నారు. భక్తుల రాక, కల్పించాల్సిన సౌకర్యాలపై ఆలయం ధర్మకర్త పవని ప్రసాద్‌తో చర్చించారు. అనంతరం తహసీల్దారు కార్యాలయాన్ని సందర్శించి రీసర్వేపై ఆరా తీశారు. ఆయన వెంట ఎంపీడీవో శ్రీనివాసులు, ఎస్సై రాంబాబు ఉన్నారు.

పాకల బీచ్ ఫెస్టివల్ (ఫిబ్రవరి 14 & 15 తేదీలు) పాకల బీచ్ ఫెస్టివల్

అండర్‌పాస్ ఏర్పాటు చేయాలని కేంద్ర మంత్రికి లేఖ

టంగుటూరు, న్యూస్‌టుడే: 16వ నంబరు జాతీయ రహదారిని అనుసంధానిస్తూ టంగుటూరు పరిధిలోని బాపూజీ కాలనీ వద్ద అండర్ పాస్ నిర్మాణం చేయాలని కోరుతూ కేంద్ర రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీకి రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డోలా బాలవీరాంజనేయస్వామి శుక్రవారం లేఖ రాశారు. కాలనీ వాసులు వేరే దారిలేక ఏళ్ల తరబడి 16వ జాతీయ రహదారిపై వ్యతిరేక దిశలో ప్రయాణాలు సాగిస్తున్నారని, ఈ క్రమంలో ప్రమాదాల బారిన పడుతున్నట్లు పేర్కొన్నారు. పలువురు మృత్యువాత పడిన సంఘటనలు కూడా ఉన్నాయన్నారు. ఈ నేపథ్యంలో కాలనీ సమీపంలో ముసి వాగు పరివాహక ప్రాంతంలో అండర్ పాస్ నిర్మాణం చేపట్టాలని లేఖలో తెలిపారు. దీనిపై స్పందించిన నితిన్ గడ్కరీ.. నిర్మాణానికి స్థలం పరిశీలన చేయాలని జాతీయ రహదారుల అధికారులను ఆదేశించారు. ఆ విషయాన్ని మంత్రి స్వామికి లేఖ ద్వారా తెలియజేశారు. ఈ సందర్భంగా గడ్కరీకి మంత్రి కృతజ్ఞతలు తెలిపారు.

బీచ్ ఫెస్టివల్ విజయవంతానికి పిలుపు

కొండపి గ్రామీణం, న్యూస్‌టుడే: పాకల బీచ్ ఫెస్టివల్‌లో ప్రతి ఒక్కరూ పాల్గొని విజయవంతం చేయాలని తెదేపా మండల అధ్యక్షుడు కొర్రపాటి వసంతరాయుడు పిలుపునిచ్చారు. శుక్రవారం కొండపిలో ఆయన మాట్లాడుతూ సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి బాలవీరాంజనేయస్వామి, ఏపీ మారిటైం బోర్డు ఛైర్మన్ దామచర్ల సత్య ఆధ్వర్యంలో ఈ నెల 14, 15 తేదీల్లో సింగరాయకొండ మండలం పాకల తీరంలో వేడుకలు నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు.

వైభవంగా పుష్కర బ్రహ్మోత్సవాలు

సీతారాముల కల్యాణం నిర్వహిస్తున్న త్రిదండి అహోబిల రామానుజ జియర్‌స్వామి

లింగసముద్రం, న్యూస్‌టుడే: మండలంలోని జంగం రెడ్డిపాలెంలో కోదండరామ స్వామి ఆలయంలో పుష్కర బ్రహ్మోత్సవాలు శుక్రవారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా స్వామి వారికి ప్రత్యేక పూజలు చేశారు. త్రిదండి అహోబిల రామానుజ జియర్‌స్వామి ఆధ్వర్యంలో వేద పండితులు సీతారాముల కల్యాణం అంగరంగ వైభవంగా చేశారు. మద్దిశెట్టి సింహాద్రి, మద్దుల వెంకటదాసు కుటుంబ సభ్యులు కల్యాణంలో పాల్గొన్నారు. భక్తులకు అన్నదానం నిర్వహించారు. కార్యక్రమంలో ఆలయ కమిటీ అధ్యక్షుడు కె.వెంకట సత్యనారాయణ, మద్దిశెట్టి వెంకట్రావు, కె.బాలశేషు, వెంకటాచారి, పున్నపు చెన్నయ్య తదితరులు పాల్గొన్నారు.

ఆరోగ్యంపై ప్రత్యేక దృష్టి అవసరం

విద్యార్థినులతో మాట్లాడుతున్న పీహెచ్‌సీ వైద్యాధికారిణి అనూష

కొండపి గ్రామీణం, న్యూస్‌టుడే: ప్రతి విద్యార్థి చదువుతో పాటు ఆరోగ్యంపై దృష్టి సారించాలని పెట్లూరు పీహెచ్‌సీ వైద్యాధికారిణి అనూష అన్నారు. శుక్రవారం కొండపి ప్రభుత్వ జూనియర్ కళాశాలలో విద్యార్థులకు వ్యక్తిగత ఆరోగ్యం, కుష్ఠు నివారణపై అవగాహన కల్పించారు. అనంతరం కళాశాల ప్రిన్సిపల్ ఎం.వెంకటేశ్వర్లు ఆధ్వర్యంలో డాక్టర్ అనూష చేతుల మీదుగా హాల్ టికెట్లు పంపిణీ చేశారు. బాగా చదివి కళాశాలకు మంచి పేరు తీసుకురావాలని విద్యార్థులకు సూచించారు.

నేడు విద్యుత్తు సరఫరాకు అంతరాయం

కొండపి గ్రామీణం, న్యూస్‌టుడే: విద్యుత్తు లైన్ల మరమ్మత్తుల కారణంగా కొండపి ఉపకేంద్రం పరిధిలోని గ్రామాల్లో శనివారం ఉదయం 9:30 నుంచి మధ్యాహ్నం 12:30 గంటల వరకు సరఫరా నిలిపివేయనున్నట్లు సింగరాయకొండ ఏడీఈ యుగంధర్ శుక్రవారం ఓ ప్రకటనలో తెలిపారు. ఈ విషయాన్ని ప్రజలు, రైతులు గమనించి సహకరించాలని కోరారు.

మర్రిపూడి, న్యూస్‌టుడే: మరమ్మతుల కారణంగా శనివారం మర్రిపూడి, కాకర్ల, జువ్విగుంట విద్యుత్తు ఉపకేంద్రాల పరిధిలోని గ్రామాల్లో ఉదయం 8 నుంచి 11 గంటల వరకు విద్యుత్తు సరఫరా నిలిపివేయనున్నట్లు ఏఈ సుబ్బారెడ్డి తెలిపారు. వినియోగదారులు గమనించి సహకరించాలని కోరారు.

కారు ఢీకొని యువకుడికి తీవ్ర గాయాలు

ఉలవపాడు: మండలంలోని మన్నేటికోట అడ్డరోడ్డు వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ యువకుడికి తీవ్ర గాయాలయ్యాయి. స్థానికులు తెలిపిన వివరాల మేరకు.. ఆత్మకూరు గ్రామానికి చెందిన మనోజ్ అనే యువకుడు ద్విచక్ర వాహనంపై ఉలవపాడుకు వస్తుండగా.. మన్నేటికోట అడ్డరోడ్డు వద్ద రోడ్డు దాటే క్రమంలో విజయవాడ నుంచి నెల్లూరు వైపు వెళుతున్న కారు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో మనోజ్‌కు తీవ్ర గాయాలయ్యాయి. అతడిని 108 వాహనంలో తొలుత ఉలవపాడు ఆసుపత్రికి, అక్కడి నుంచి ఒంగోలు ప్రభుత్వాసుపత్రికి తరలించారు. కారులో ఉన్న వారికి స్వల్ప గాయాలు కావడంతో ఊపిరి పీల్చుకున్నారు. ద్విచక్ర వాహనాన్ని ఢీకొట్టిన కారు విభాగినిపైకి ఎక్కి ఆగిపోయింది.

'తిరుమల లడ్డూ పాపం కూటమిదే'

కందుకూరు పట్టణం, న్యూస్‌టుడే: తిరుమల లడ్డూ పాపం కూటమి ప్రభుత్వానిదేనని మాజీ ఎమ్మెల్యే, వైకాపా నియోజకవర్గ ఇన్‌ఛార్జి బుర్రా మధుసూదన్ ఆరోపించారు. స్థానిక వైకాపా కార్యాలయంలో శుక్రవారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. లడ్డూ విషయంలో వైకాపా నాయకులు మాట్లాడితే వారి ఇంటిపై దాడి చేయడం, జైల్లో పెట్టించడం చేస్తున్నారని విమర్శించారు. కందుకూరు నియోజకవర్గంలో ఎటువంటి అవినీతి జరిగినా ఎత్తి చూపుతామని చెప్పారు. నాయకులు సత్యనారాయణరెడ్డి, తోకల కొండయ్య, రఫి తదితరులు పాల్గొన్నారు.



(c) eenadu

అద్దంకి

•అద్దంకి • దర్శి

వెట్టిచాకిరీ నిర్మూలనకు కృషి

పంగులూరులో కరపత్రాలు ఆవిష్కరిస్తున్న తహసీల్దారు శింగారావు తదితరులు

జె.పంగులూరు, న్యూస్‌టుడే: వెట్టిచాకిరీ నిర్మూలనకు కృషి చేయాలని తహసీల్దార్ పోపూరి శింగారావు కోరారు. పంగులూరులోని రెవెన్యూ కార్యాలయం ఆవరణలో వెట్టి చాకిరీ నిర్మూలన చట్టం రూపకల్పన జరిగి యాభై ఏళ్లు పూర్తయిన సందర్భంగా తహసీల్దార్ శింగారావు, ఇండియన్ లైఫ్ ప్రతినిధి కిరణ్ కుమార్‌తో కలిసి కరపత్రాలు ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ తహసీల్దార్ అర్జున్ పాల్గొన్నారు.

బడుల బలోపేతమే విద్యాంజలి లక్ష్యం

మాట్లాడుతున్న జిల్లా ఉపవిద్యాధికారి గంగాధరరావు

అద్దంకి, న్యూస్‌టుడే: రాష్ట్రప్రభుత్వం చేపట్టిన విద్యాంజలి కార్యక్రమం ద్వారా పాఠశాలల్ని అభివృద్ధి చేయాలన్నది బలోపేతం చేసేందుకు చేస్తున్నామని జిల్లా ఉపవిద్యాధికారి గంగాధరరావు అన్నారు. మండల విద్యావనరుల కేంద్రం వద్ద శుక్రవారం జరిగిన శిక్షణ కార్యక్రమానికి పాఠశాలల ప్రధానోపాధ్యాయులు హాజరయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ అకడమిక్ విషయాలకు అత్యంత ప్రాధాన్యం ఇవ్వాలని సూచించారు. ఎంఈవో కేవీ శ్రీనివాసరావు మాట్లాడుతూ పాఠశాలల సమగ్రాభివృద్ధికి సహకరించే వ్యక్తులను గుర్తించి వారి సేవల్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు.

ఆదాయం లెక్కిస్తున్న సిబ్బంది, ఔత్సాహికులు

ప్రసన్నాంజనేయస్వామి హుండీ ఆదాయం లెక్కింపు

శింగరకొండ(అద్దంకి), న్యూస్‌టుడే: శింగరకొండ ప్రసన్నాంజనేయస్వామి హుండీ ఆదాయాన్ని శుక్రవారం లెక్కించారు. కార్యాలయం వద్ద జరిగిన లెక్కింపులో పట్టణానికి చెందిన సహాయ పరిశీలక అధికారి, ఉద్యోగులు పాల్గొన్నారు. గతేడాది నవంబరు 28వ తేదీ నాటికి 97 రోజులకు గాను రూ.39,17,645 సమకూరాయి. నాటి నుంచి 76 రోజులకు సమకూరిన మొత్తాన్ని లెక్కించగా, రూ.30,41,065 వచ్చినట్లు సహాయ కమిషనర్ తిమ్మానాయుడు తెలిపారు. గతంలో కంటే 21 రోజులు ముందుగానే హుండీ లెక్కించినట్లు చెప్పారు. దేవాదాయశాఖ ఇన్‌స్పెక్టర్ వెంకటేశ్వర్లు, పాలకమండలి ఛైర్మన్ చుండూరి మురళీసుధాకర్, ట్రస్టీలు పద్మజ, సుబ్బారావు, లక్ష్మీప్రసాద్, నాగమ్మ, కోటేశ్వరమ్మ తదితరులు పాల్గొన్నారు. లెక్కించిన మొత్తాన్ని అద్దంకి యూనియన్ బ్యాంక్‌కు తరలించారు.

నేడు విద్యుత్తు సరఫరా నిలిపివేత

ముండ్లమూరు, న్యూస్‌టుడే: మండలంలోని అన్ని ఉప విద్యుత్తు కేంద్రాల పరిధిలోని గ్రామాలకు శనివారం విద్యుత్తు సరఫరా నిలిపివేస్తున్నట్లు ఏఈ అంకబాబు తెలిపారు. మరమ్మతులు నిర్వహిస్తున్న నేపథ్యంలో ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు సరఫరాకు అంతరాయం కలుగుతుందన్నారు.

నెల కష్టపడితే పదింతల ఫలితం

❖ వెనుకంజలో ఉన్న వారికి నిపుణుల శిక్షణ

న్యూస్‌టుడే, అద్దంకి, జె.పంగులూరు, తాళ్లూరు, దొనకొండ

పదో తరగతి పరీక్షలకు ఇక మిగిలింది ఓ నెలే! నూరు శాతం ఉత్తీర్ణతే లక్ష్యంగా విద్యాశాఖాధికారులు దృష్టి సారించారు. ఈ నేపథ్యంలో వెనుకంజలో ఉన్న వారికి ప్రత్యేక శిక్షణ ఇస్తూ మంచి మార్కులు పొందేలా తీర్చిదిద్దుతున్నారు. వచ్చే నెల 16 నుంచి జరిగే పది పరీక్షలకు అద్దంకి నియోజకవర్గం నుంచి 3008 మంది, దర్శి పరిధిలో 3792 మంది విద్యార్థులు హాజరవుతున్నారు.


దొనకొండ జడ్పీ పాఠశాలలో విద్యార్థులకు అదనపు తరగతులు

వెనుకంజలో ఉన్న పది విద్యార్థులపై విద్యాధికారులు ప్రత్యేక దృష్టి సారించారు. దీర్ఘ కాలిక గ్రేడ్లలో, తరగతిలో 'డీ' గ్రేడులో ఉన్న వారిని గుర్తించి, వారికి 30 రోజుల పాటు ప్రత్యేక శిక్షణ ఇస్తున్నారు. ఈ నెల 10 నుంచి మార్చి 10 వరకు ఇది కొనసాగనుంది. బాలురకు దీరాల ఇంజినీరింగ్ కళాశాల, బాలికలకు బల్లికురవ కేజీబీవీ, దీరాల కేజీబీవీ పాఠశాలల్లో ప్రత్యేక నిపుణులతో శిక్షణ ఇప్పిస్తున్నారు. ఉదయం సాయంత్రం వేళల్లో అల్పాహారం, మధ్యాహ్నం, సాయంత్రం భోజనం అందిస్తున్నారు. దీంతో పాటు వారిలో మనో నిబ్బరం పెంచేందుకు యోగా శిక్షణతో పాటు, ఆటలు ఆడిస్తున్నారు. నిద్ర లేచిన వెంటనే కాలకృత్యాలు తీర్చుకున్న తరువాత రాగి జావ అందిస్తున్నారు. నెల జీతాలు పెంచేందుకు ప్రోత్సాహకాలతో పాఠాలు చెప్పిస్తున్నారు. దీరాల ఉపవిద్యాధికారి డి. గంగాధరరావు గురువారం బల్లికురవ కేజీబీవీ పాఠశాలను తనిఖీ చేశారు. 53 మంది విద్యార్థినుల శిక్షణకు హాజరైనట్లు గుర్తించారు.

జె.పంగులూరులో విద్యార్థులకు అల్పాహారం అందిస్తున్న దాతలు

ప్రతిరోజూ స్టడీ అవర్స్, పౌష్టికాహారం

పదో తరగతి విద్యార్థులకు నిత్యం సాయంత్రం ఐదు గంటల నుంచి రాత్రి ఎనిమిది గంటల వరకు విద్యాలయం వద్దనే స్టడీ అవర్స్ నిర్వహిస్తున్నారు. అలాగే జె.పంగులూరు లాంటి గ్రామాల్లో దాతల సహకారంతో పౌష్టికాహారం అందిస్తున్నారు. ప్రతిరోజూ సబ్జెక్టుల వారీగా 20 మార్కులకు పరీక్షలు నిర్వహించి వారి సామర్థ్యాలను అంచనా వేస్తున్నారు. ఇప్పటివరకు చదివింది ఓ ఎత్తు అయితే ఇప్పటినుంచి ప్రణాళికాబద్ధంగా చదివితే అన్ని సబ్జెక్టుల్లో వంద శాతం పొందడం కష్టమేమీ కాదని ఎంఈవో-2 కేవీ శ్రీనివాసరావు అంటున్నారు.

పథకాలపై అవగాహన కల్పిస్తున్న గొట్టిపాటి లక్ష్మి

తెదేపా శ్రేణులకు గొట్టిపాటి శిక్షణ

తాళ్లూరు, న్యూస్‌టుడే : రాష్ట్రంలోని కూటమి ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా సంక్షేమ పథకాలు అమలుచేస్తోందని దర్శి నియోజకవర్గ తెదేపా ఇన్‌ఛార్జి గొట్టిపాటి లక్ష్మి తెలిపారు. మంగళగిరిలోని తెదేపా కేంద్ర కార్యాలయంలో శుక్రవారం రాష్ట్రంలోని వివిధ మండలాల తెదేపా అధ్యక్షులు, శ్రేణులకు ఆమె శిక్షణ ఇచ్చారు. ఈ సందర్భంగా సూపర్ హిట్ అయిన సూపర్ సిక్స్ పథకాల అమలు గురించి ప్రజలకు వివరించాలన్నారు. మెగా డీఎస్సీ ద్వారా ఉపాధ్యాయ పోస్టుల భర్తీ, వేలాదిగా పోలీసుల నియామకాలు, చేనేతలకు ఉచిత విద్యుత్తు సరఫరా గురించి తెలియజేయాలన్నారు.

దర్శిలో ఉచిత వైద్య శిబిరం

దర్శి(తాళ్లూరు), న్యూస్‌టుడే : దర్శి పట్టణంలోని నారాయణ ఆంగ్ల పాఠశాలలో శుక్రవారం ఉచిత వైద్య శిబిరం నిర్వహించారు. ఈ సందర్భంగా దంత వైద్యులు డాక్టరు సమీర్, కంటి వైద్యులు డాక్టరు రమేష్, సిబ్బంది కలసి విద్యార్థులకు వైద్య పరీక్షలు చేశారు. ఉచితంగా మందులు అందజేశారు. పాఠశాల ఏజీఎం ఎన్. పెద్దిరెడ్డి, ప్రధానాచార్యులు పి. అంజిరెడ్డి, హెచ్‌ఆర్ మస్తానయ్య, పలువురు సిబ్బంది పాల్గొన్నారు.

నాణ్యతలో రాజీ లేకుండా గృహనిర్మాణం

బొమ్మనంపాడు సమీప లేఅవుట్‌లో నిర్మిస్తున్న గృహాలను పురపాలక కమిషనర్ డి. రవీంద్ర, గృహ నిర్మాణశాఖ డీఈ దుర్గా రమేష్, ఏఈ కిరణ్ పరిశీలించారు. ఈ కాలనీలో మొత్తం 1215 ప్లాట్లు ఉండగా, 615 మంది లబ్ధిదారులకు ఇళ్లు మంజూరయ్యాయి. ఈ మేరకు జరుగుతున్న గృహ నిర్మాణాలను అధికారులు పరిశీలించారు. నాణ్యతలో రాజీ లేకుండా నిర్మాణాలు ఉండాలన్నారు. త్వరలో నీటి సదుపాయం కల్పిస్తామని, నిర్మాణాల్లో రాజీపడొద్దని గుత్తేదారులకు సూచించారు. – న్యూస్‌టుడే, అద్దంకి

బడ్జెట్ సమావేశాలు వీక్షించి..

రాష్ట్ర అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలను కొరిశపాడు మండలం తమ్మవరం జడ్పీ ఉన్నత పాఠశాలకు చెందిన 44 మంది విద్యార్థులు శుక్రవారం వీక్షించారు. ఈ సందర్భంగా స్పీకర్ అయ్యన్నపాత్రుడు, డిప్యూటీ స్పీకర్ రఘురామ కృష్ణరాజు, మంత్రి గొట్టిపాటి రవికుమార్, గంటా శ్రీనివాస రావు చిన్నారులతో ముచ్చటించారు. శాసనవ్యవస్థ ప్రాధాన్యాన్ని వారు విద్యార్థులకు వివరించారు. రోజుకు 30 మంది విద్యార్థులు సమావేశాలు చూసేందుకు అవకాశముందని, అయితే మంత్రి గొట్టిపాటి చొరవతో 44 మంది సమావేశాలను ప్రత్యక్షంగా చూశారని ఉపాధ్యాయులు తెలిపారు. పాఠశాల హెచ్‌ఎం చేజర్ల నాగేశ్వరరావు, ఉపాధ్యాయులు పి. ప్రసాద్, డి. అరుణకుమారి, జి. మాధవీలత పాల్గొన్నారు. – న్యూస్‌టుడే,మేదరమెట్ల

రైల్వేకల సాకారానికి మసీదులో ప్రార్థనలు

అద్దంకికి రైల్వేలైన్, స్టేషన్ కల సాకారం చేయాలని రైల్వే సాధన సమితి బాధ్యులు శుక్రవారం భవానీకూడలిలోని మసీదులో ప్రార్థనలు చేశారు. ముస్లిం సోదరులు, మాజీ కౌన్సిలర్ షేక్ మహబూబ్ బాషా, మానికొండ రవిశంకర్, పిట్టల మధుసూదనరావు తదితరులు నేతృత్వం వహించారు. ఇప్పటికే కేంద్ర రైల్వే మంత్రి అశ్వనీ వైష్ణవ్‌కు ఒంగోలు, నరసరావుపేట పార్లమెంటు సభ్యులు మాగుంట శ్రీనివాసులు రెడ్డి, లావు శ్రీకృష్ణదేవరాయలు వినతిపత్రం అందించారు. మంత్రి గొట్టిపాటి రవికుమార్ కూడా అద్దంకి రైల్వే లైన్, స్టేషన్ కోసం ప్రయత్నిస్తున్నట్లు ప్రకటించారు. – న్యూస్‌టుడే, అద్దంకి

వానర ప్రేమికుడు విజయకృష్ణ

తాళ్లూరు మండలం శివరాంపురానికి చెందిన నూతికట్టు విజయకృష్ణ (కృష్ణస్వామి)కు వానరాలంటే అమితమైన ప్రేమ. చిరు వ్యాపారి అయిన ఈయనకు ఆధ్యాత్మిక భావాలెక్కువ. శివరాంపురం సమీపంలోని అగస్త్యేశ్వరస్వామి ఆలయంలో కోతులకు గత కొంత కాలంగా ఆహారం అందిస్తున్నారు. ఆయన రాగానే కోతులన్నీ గుంపులుగా చుట్టూ చేరతాయి. వాటికి అరటిపండ్లు, శనగలు వంటివి అందించి వాటి క్షుద్బాధ తీరుస్తున్నారు. – న్యూస్‌టుడే,తాళ్లూరు

మేమున్నాం.. మీకు తోడుగా..

(10 AM TO 1 PM)

అద్దంకి: 94409 15704,
దర్శి: 9848 671678
మేదరమెట్ల: 79933 00506

తాళ్లూరు, న్యూస్‌టుడే :

?: తాళ్లూరులోని ప్రభుత్వాసుపత్రి ముందు వైపు ఉన్న మలుపు ప్రమాదాలు జరుగుతున్నాయి. ఆ ప్రాంతంలో ప్రభుత్వ జూనియర్ కళాశాల, ప్రభుత్వ ఉన్నత పాఠశాల ఉన్నాయి. తక్షణం వేగ నిరోధకాలు ఏర్పాటు చేయాలి.
– కోటేశ్వరరావు, స్థానికుడు

✓: వెంటనే విచారించి ప్రమాదాలు చోటు చేసుకోకుండా చర్యలు తీసుకుంటాం.
– గోపీకృష్ణ, డీఈ, ర.భ.శాఖ

కురిచేడు, న్యూస్‌టుడే:

?: కురిచేడు పంచాయతీలోని గొల్లపాలెం గ్రామంలో పలుచోట్ల వీధి దీపాలు వెలగడం లేదు. దీంతో రాత్రి వేళల్లో మహిళలు, చిన్నారులు ఇంటి నుంచి బయటకు రావాలంటే చీకట్లో తీవ్ర ఇబ్బందులు పడుతున్నాం.
– వెంకటరావు, స్థానికుడు

✓: గ్రామంలో పరిశీలించి రెండు రోజుల్లో వీధి దీపాలు ఏర్పాటు చేయిస్తా.
– కృష్ణయ్య, సర్పంచి

దొనకొండ, న్యూస్‌టుడే:

?: దొనకొండలోని పోలీస్ స్టేషన్‌కు వెళ్లే రోడ్డు నుంచి కనకదుర్గమ్మ ఆలయం వరకు మట్టిరోడ్డు కావటంతో నిత్యం ఆలయానికి వెళ్లే వారు ఇబ్బందులు పడుతున్నారు. సమస్య పరిష్కరించగలరు.
– గురుమూర్తి, దొనకొండ

✓: సీసీ రోడ్డు వేసేందుకు నిధులు కావాలని ప్రతిపాదనలు పంపించాం. వచ్చిన వెంటనే పనులు చేపడతాం.
– వెంకటేశ్వర్లు, పంచాయతీరాజ్ ఏఈ

ప్రధాన రహదారిలో బారులు తీరిన వాహనాలు

పుట్టావారిపాలెంలో ట్రాఫిక్ రద్దీ

పుట్టావారిపాలెం (సంతమాగులూరు), న్యూస్‌టుడే: మహాశివరాత్రి సందర్భంగా కోటప్పకొండ పుణ్యక్షేత్రానికి కూతవేటు దూరంలో ఉన్న పుట్టావారిపాలెం కూడలిలో సందడి ప్రారంభమైంది. అమరావతి-అనంతపురం జాతీయ రహదారి, నామ్ ఎక్స్‌ప్రెస్ రహదారి కలిసే కూడలిలో వాహనాల రద్దీ పెరిగింది. కూడలికి నాలుగు వైపులా శుక్రవారం రాత్రి వాహనాలు బారులు తీరాయి. పోలీసులు ట్రాఫిక్‌ను క్రమబద్ధీకరించే పనిలో నిమగ్నమయ్యారు. కోటప్పకొండ పుణ్యక్షేత్రానికి చేరుకునేందుకు ఈ కూడలి ప్రధాన మార్గం కావడంతో కర్నూలు, ఇతర ప్రాంతాల నుంచి పెద్ద సంఖ్యలో వాహనాల రద్దీ పెరిగింది.

ఇంటి పన్ను వసూళ్లు వేగవంతం

ముండ్లమూరు, న్యూస్‌టుడే: ఇంటి పన్ను వసూళ్లు వేగవంతం చేయాలని డీఎల్‌డీవో సువార్త అన్నారు. స్థానిక మండల పరిషత్ కార్యాలయంలో శుక్రవారం పంచాయతీ కార్యదర్శులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ నగదు రహిత లావాదేవీలు చేసి ఇంటి పన్ను క్యూఆర్ కోడ్ ద్వారా చెల్లింపు చేయాలన్నారు. గ్రామ పంచాయతీల్లో పారిశుద్ధ్య చర్యలు చేపట్టాలని, ప్రతిరోజు ఇంటింటికి వెళ్లి తడి, పొడి చెత్త సేకరించాలన్నారు. తరచూ ఆకస్మిక తనిఖీలు చేస్తామని అప్రమత్తంగా లేకుంటే సంబంధిత కార్యదర్శిపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. కార్యక్రమంలో డిప్యూటీ ఎంపీడీవో జనార్దన్ పాల్గొన్నారు.

మాట్లాడుతున్న డీఎల్‌డీవో సువార్త

అత్యవసర వాహనాలపై అవగాహన తప్పనిసరి

వివరిస్తున్న ఈఎంటీ మహబూబ్‌బాషా

దర్శి(తాళ్లూరు), న్యూస్‌టుడే : అత్యవసర వాహనాలపై విద్యార్థులకు అవగాహన తప్పనిసరని దర్శి ప్రాంత 108 ఈఎంటీ షేక్ మహబూబ్ బాషా తెలియజేశారు. దర్శిలోని చైతన్య పాఠశాలలో శుక్రవారం విద్యార్థులకు నిర్వహించిన సమావేశంలో మాట్లాడారు. రోగులకు ఆరోగ్యం బాగా లేకున్నా, ఎక్కడన్నా ప్రమాదాలు సంభవించినా వెంటనే ఆ ప్రాంతంలోని వారు 108 టోల్‌ఫ్రీకి ఫోన్ చేస్తే త్వరితగతిన అంబులెన్స్ వస్తుందన్నారు. దానిలోనే సిబ్బంది ప్రాథమిక వైద్య చికిత్సలు అందజేసి.. ఆ తర్వాత మెరుగైన వైద్యం కోసం సమీపంలోని ఆసుపత్రులకు తరలిస్తారన్నారు. ప్రధానాచార్యురాలు ఉదయశ్రీ, ఈఎంటీ షేక్ గౌస్‌బాషా, పైలెట్ నరేష్‌బాబు, ఓఈ మహేష్‌బాబు, తదితరులు పాల్గొన్నారు.

దర్శి వ్యవసాయ పరిశోధనా స్థానం సందర్శన

శాస్త్రవేత్తలు, అధికారులతో విద్యార్థుల బృందం

దర్శి (తాళ్లూరు), న్యూస్‌టుడే: దర్శి పట్టణంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలల్లో తొమ్మిది, పదో తరగతి విద్యనభ్యసిస్తున్న పలువురు విద్యార్థుల బృందం శుక్రవారం దర్శిలోని వ్యవసాయ పరిశోధనా స్థానాన్ని సందర్శించింది. ఇండస్ట్రియల్ విజిట్‌లో భాగంగా అక్కడకు విచ్చేశారు. ఈ సందర్భంగా శాస్త్రవేత్తలు డాక్టరు సంధ్యారాణి, డాక్టరు సీహెచ్. వరప్రసాద్, డాక్టర్ సుమన్, భూసార పరీక్షలు, లోపాల నివారణ పద్ధతులు, పప్పుజాతి పంటల సాగుపై అవగాహన కల్పించారు. పలువురు సిబ్బంది, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.

జీతం పెంపుపై 108 సిబ్బంది హర్షం

ప్లకార్డులతో ముఖ్యమంత్రికి కృతజ్ఞతలు తెలుపుతున్న సిబ్బంది

బల్లికురవ, అద్దంకి: ఆపదలో ఉన్న వారికి మెరుగైన వైద్య సేవలందిస్తామని 108 సిబ్బంది తెలిపారు. జీతం పెంపుపై వారు ముఖ్యమంత్రి చంద్రబాబు, భవ్య కంపెనీ వారికి ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో 108 సిబ్బంది పాల్గొన్నారు.

సంతమాగులూరు: కూటమి ప్రభుత్వం 108 వాహన సిబ్బందికి జీతం పెంచడం పట్ల వారు హర్షం వ్యక్తం చేశారు. ప్లకార్డులు పట్టుకుని సంతమాగులూరులో కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో స్థానిక సిబ్బంది ఖాదర్‌మస్తాన్, చెన్నయ్య, అశోక్, శ్రీకాంత్, నాగరాజు తదితరులు పాల్గొన్నారు .జె.పంగులూరు: 108 సిబ్బందికి వేతనాలు పెంపడంపై సిబ్బంది ముఖ్యమంత్రికి కృతజ్ఞతలు తెలిపారు. వై. కిరణ్‌కుమార్, ఎ. రాజేష్, వెంకటేష్, జి. సుబ్బారావు పాల్గొన్నారు.

తూర్పు కొప్పెరపాడులో విద్యుత్తు ఉప కేంద్రానికి భూమిపూజ చేస్తున్న ఈఈ నల్లూరి మస్తాన్‌రావు

గ్రామాలకు నిరంతర విద్యుత్తు

జె.పంగులూరు, న్యూస్‌టుడే: గ్రామాలకు నిరంతర విద్యుత్తు సరఫరా చేస్తున్నట్లు ఈఈ నల్లూరి మస్తాన్‌రావు అన్నారు. మండలంలోని తూర్పు కొప్పెరపాడు గ్రామంలో విద్యుత్తు ఉప కేంద్రం ఏర్పాటుకు శుక్రవారం ఆయన తెదేపా నాయకులతో కలిసి భూమి పూజ చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ మంత్రి గొట్టిపాటి రవికుమార్ ప్రత్యేక చొరవతో విద్యుత్తు ఉప కేంద్రం ఏర్పాటుకు హడ్కో నిధులు రూ.4.36 కోట్లు మంజూరు చేయించినట్లు తెలిపారు. దీనివల్ల చందలూరు, నూజిళ్లపల్లి, తూర్పు కొప్పెరపాడు, తూర్పు తక్కెళ్ళపాడు, అలవలపాడు గ్రామాలకు శాశ్వతంగా లో ఓల్టేజీ సమస్య తీరడంతో పాటు నిరంతరాయంగా నాణ్యమైన విద్యుత్తు అందించే వీలవుతుందన్నారు. ఆరు నెలల్లో పనులు పూర్తిచేసి వినియోగంలోకి తీసుకొస్తామని అన్నారు. కార్యక్రమంలో మంత్రి కార్యాలయ ప్రతినిధి కుక్కపల్లి శ్రీనివాసరావు, డీఈ దామోదరం, ఏఈ ఆంజనేయులు, గొల్లపూడి ఆంజనేయులు, పి. రామాంజనేయులు, ఎనికపాటి శ్రీనివాసరావు, తెదేపా నాయకులు పాల్గొన్నారు.

విద్యార్థులకు పరీక్షా సామగ్రి అందజేత

అద్దంకి, న్యూస్‌టుడే : అద్దంకి ప్రభుత్వ బాలుర ఉన్నత పాఠశాలలో పదో తరగతి పరీక్షలు రాసేందుకు సిద్ధమవుతున్న విద్యార్థులకు మానవత స్వచ్ఛంద సేవా సంస్థ ప్రతినిధులు పరీక్షా సామగ్రిని శుక్రవారం అందించారు. ఒత్తిడికి గురికాకుండా ప్రశాంతంగా ఉన్నప్పుడే మంచి మార్కులు సాధించే వీలుంటుందని అధ్యక్షుడు పాకనాటి మధుసూదనరెడ్డి అన్నారు. త్రివిక్రమ్ ఎంటర్‌ప్రైజెస్ అధినేత తాతా సురేష్ ప్రధాన దాతగా వ్యవహరించారు. కార్యక్రమంలో హెచ్‌ఎం. బసవయ్య, పేరం సుధాకరరెడ్డి, గోనుగుంట శ్రీనివాసరావు, నాగార్జున, అంజాద్ బాషా తదితరులు పాల్గొన్నారు.

విద్యుత్తు విజిలెన్స్ అధికారుల దాడులు

కొమ్మాలపాడు (సంతమాగులూరు), న్యూస్‌టుడే: సంతమాగులూరు మండలంలో విజిలెన్స్ బృందం శుక్రవారం దాడులు నిర్వహించింది. 34 బృందాలు 20 గ్రామాల్లో ఆకస్మిక తనిఖీలు నిర్వహించి అధికలోడు, విద్యుత్తు చౌర్యానికి పాల్పడుతున్న 134 మందికి రూ.3.25 లక్షల అపరాధ రుసుం విధించినట్లు బాపట్ల డీపీఈ ఏడీఈ విజయ్‌శ్రీనివాస్ తెలిపారు. దాడుల్లో విజిలెన్స్ డీఈ భాస్కరరావు, అద్దంకి డీఈ మస్తానరావు, ఏడీఏలు సురేంద్రబాబు, దామోదర్, విజిలెన్స్ సిబ్బంది పాల్గొన్నారు.

అపరాధ రుసుము విధిస్తున్న విద్యుత్తు విజిలెన్స్ అధికారుల బృందం

జూదరుల అరెస్టు

అద్దంకి, న్యూస్‌టుడే : అద్దంకి గుర్రాల కాలనీలో జూద శిబిరంపై పోలీసులు దాడి చేసి ఆరుగురిని అదుపులోకి తీసుకున్నారు. వారిని పోలీస్‌స్టేషన్‌కు తరలించినట్లు సీఐ సుబ్బరాజు తెలిపారు.

❖ మద్యం తాగి కారు, ద్విచక్రవాహనాలను నడుపుతున్న ఇద్దరు చోదకులను సీఐ సుబ్బరాజు శుక్రవారం అరెస్టు చేసి కోర్టుకు హాజరుపర్చారు. అదనపు జూనియర్ సివిల్‌జడ్జి అఖిల వారికి అపరాధ రుసుం విధించారు.

దామావారిపాలెంలో బస్సు, కారు ఢీ

ప్రమాద దృశ్యం

అద్దంకి, న్యూస్‌టుడే : నామ్ రహదారిపై దామావారిపాలెం వద్ద వినుకొండ డిపోకు చెందిన ఆర్టీసీ పల్లెవెలుగు బస్సు, తెలంగాణకు చెందిన కారు ఢీకొన్నాయి. అయితే ఎవరికీ ఎలాంటి గాయాలు కాకపోవటంతో ఊపిరి పీల్చుకున్నారు. కారు వెనుకభాగం స్వల్పంగా దెబ్బతింది.

మూలకు చేరిన చెత్త సంపద

❖ వ్యర్థాలకు నిలయాల్లా గ్రామాలు

న్యూస్‌టుడే, దొనకొండ:

సమున్నత లక్ష్యంతో ఏర్పాటుచేసిన చెత్త సంపద కేంద్రాలు మూలకు చేరడం ఆవేదన కలిగిస్తోంది. గ్రామీణ ప్రాంతాల్లో ఇవి వృథాగా మిగిలాయి. దర్శి నియోజకవర్గంలోని పలు గ్రామాల్లో ఈ దుస్థితి కన్పిస్తోంది. దొనకొండ ప్రాంతంలోని 18 పంచాయతీల్లో ఎనిమిదేళ్ల క్రితం చెత్త సంపద కేంద్రాలు ఏర్పాటు చేశారు. చెత్తను అక్కడికి తరలించి తడి, పొడి వేరుచేసి యంత్రాల సాయంతో ఎరువుగా తయారుచేసి రైతులకు అమ్మాలన్నది లక్ష్యం. అయితే వైకాపా పాలకుల నిర్లక్ష్యంతో ఇవి వృథాగా మిగిలి మద్యంప్రియులకు అడ్డాలుగా మారాయి. ఇక నెలకు అందే నామమాత్ర వేతనం వల్ల హరిత రాయబారులు కూడా చెత్త సేకరణపై ఆసక్తి కనబర్చడం లేదు. డంపింగ్ యార్డులు కూడా గ్రామాలకు దూరంగా ఉన్నాయి. దీంతో చెత్తను అక్కడికి తరలించడం లేదు. దీంతో రోడ్లన్నీ డంపింగ్‌యార్డుల్లా మారుతున్నాయి. తీవ్ర దుర్వాసన వ్యాపించి స్థానికులు ఇబ్బందులు పడుతున్నారు. పన్ను వసూళ్లకు వెళుతున్న వారిపై వారు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దీనిపై డిప్యూటీ ఎంపీడీవో శ్రీనివాసరావు వివరణ కోరగా, డంపింగ్ యార్డులు గ్రామానికి దూరంగా ఉన్నాయని, వినియోగంలోకి తీసుకొచ్చేలా కృషి చేస్తానన్నారు.

లక్ష్మీపురంలో వృథాగా చెత్తసంపద కేంద్రం

(c) eenadu

ఒంగోలు

•ఒంగోలు •సంతనూతలపాడు

మహాశివరాత్రి వేడుకలు ప్రారంభం

సంతపేట సాయిబాబా మందిరంలో విశేష అలంకరణలో దేవతామూర్తుల విగ్రహాలు

ఒంగోలు సాంస్కృతికం, న్యూస్‌టుడే: సంతపేట సాయిబాబా మందిరం ప్రాంగణంలో మహాశివరాత్రి మహోత్సవాలు శుక్రవారం వైభవంగా ప్రారంభమయ్యాయి. నాలుగు రోజుల పాటు ఈ వేడుకలను కనుల పండువగా నిర్వహించనున్నారు. మఠంపల్లి దక్షిణామూర్తి అర్చకత్వంలో జరుగుతున్న ఉత్సవాల్లో భాగంగా తొలి రోజు విశేష పూజలు చేశారు. రుద్ర యాగం, చండీయాగం, నారాయణయాగం, అష్ట లక్ష్మీ యాగాలను శాస్త్రోక్తంగా నిర్వహించారు. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. మహాశివరాత్రి పర్వదినం నాడు స్వామివారికి అభిషేకాలు చేసి, భక్తులకు సర్వదర్శనం కల్పించనున్నట్లు తెలిపారు. 16న పూర్ణాహుతి, పార్వతీ పరమేశ్వరులు, లక్ష్మీనారాయణుల కల్యాణం జరుగుతుందని పేర్కొన్నారు. నాలుగు రోజుల పాటు జరిగే ఈ సంబరాల్లో భక్తులు అధిక సంఖ్యలో హాజరు కావాలని దక్షిణామూర్తి కోరారు.

నేడు విద్యుత్తు సరఫరాకు అంతరాయం

ఒంగోలు గ్రామీణం, న్యూస్‌టుడే: మరమ్మతుల దృష్ట్యా ఒంగోలు నగర పరిధిలోని గాంధీపార్కు, వంట కాలనీ, గాయత్రి మందిరం, విన్నకోటవారి వీధి, మంగమూరురోడ్డు తదితర ప్రాంతాల్లో శనివారం మధ్యాహ్నం 12 నుంచి 3 గంటల వరకు విద్యుత్తు సరఫరా నిలిపివేయనున్నట్లు డీఈ పాండురంగారావు తెలిపారు.

◗ సంతనూతలపాడు: చిలకపాడు విద్యుత్తు ఉప కేంద్రం పరిధిలోని మద్దులూరు, చిలకపాడు, ఎం.వేములపాడు, గొర్లమిట్ట, పి.తక్కెళ్లపాడు, ఎనికపాడు, గుమ్మళంపాడు, బొడ్డువారిపాలెంలో శనివారం ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు సరఫరా నిలిచిపోతుందని ఇన్‌ఛార్జి ఏఈ టి.సంతోష్ తెలిపారు.

క్రమబద్ధీకరించుకోకుంటే జేసీబీ వస్తుందంతే!

◗ అనధికారిక లేఅవుట్లలో హద్దురాళ్ల తొలగింపు

న్యూస్‌టుడే, ఒంగోలు నగరం

లేఅవుట్ రెగ్యులరైజేషన్ పథకానికి (ఎల్ఆర్ఎస్) ఆశించిన స్థాయిలో దరఖాస్తులు రాకపోవడంతో కార్పొరేషన్ అధికారులు చర్యలకు ఉపక్రమించారు. నగరంలో 380 అనధికారిక లేఅవుట్లను గుర్తించి టౌన్ ప్లానింగ్ అధికారులు నోటీసులిచ్చారు. వారిలో ఎక్కువ మంది ఇంకా దరఖాస్తు చేయలేదు. ఇప్పటి వరకు 800 దరఖాస్తులు రాగా వారిలో 70 శాతం వ్యక్తిగత ప్లాట్లు దారులే ఉన్నారు. లేఅవుట్ వేసిన వారు ముందుకొస్తే వందల సంఖ్యలో ప్లాట్లు క్రమబద్ధీకరణ జరిగి కార్పొరేషన్‌కు భారీగా ఆదాయం లభిస్తుంది. అలాంటి వారిలో కదలిక తేవడానికి స్పెషల్ డ్రైవ్ చేపట్టారు. గత నెలలో కొన్ని ప్రాంతాల్లో హద్దురాళ్లు తొలగించి హెచ్చరికలు జారీ చేసినా రియల్టర్లలో స్పందన లేదు. కమిషనర్ కె.వెంకటేశ్వరరావు ఆదేశాల మేరకు మరోసారి అనధికారిక లేఅవుట్లలో గట్టురాళ్లు, హద్దురాళ్ల తొలగింపు చర్యలు చేపట్టారు. పేర్నమిట్ట గ్రామ పరిధిలోని నాలుగు అనధికారిక లేఅవుట్లలో హద్దురాళ్లు తొలగించారు. ఈ సందర్భంగా ఇన్‌ఛార్జ్ అసిస్టెంట్ సిటీ ప్లానర్ బాబూరావును వివరణ కోరగా.. ప్రభుత్వ ఎల్ఆర్ఎస్ గడువును ఏప్రిల్ 23 వరకు పొడిగించిందన్నారు. నగరంలో మూడువేల దరఖాస్తులు వస్తాయని అంచనా వేశామన్నారు. ఇప్పటివరకు 800 రాగా, వాటిలో 200 క్రమబద్ధీకరణ పూర్తయిందని, తద్వారా కార్పొరేషన్ ఖజానాకు రూ.5 కోట్లు వచ్చిందన్నారు. క్రమబద్ధీకరించుకోకుంటే ఆ స్థలాలను రిజిస్ట్రేషన్ చేయకుండా నిలుపుదల చేయిస్తామన్నారు. భవన నిర్మాణ అనుమతులు పొందలేరన్నారు. ముందుగా రూ.10 వేలు చెల్లించి దరఖాస్తు చేయాలని, నిర్ణీత గడువులోగా మిగిలిన ఫీజులు చెల్లించాలని సూచించారు. ఫీజులు చెల్లించిన మరుసటిరోజే క్రమబద్ధీకరణ ధ్రువీకరణ పత్రం ఇస్తామన్నారు. ఇది పొందినవారు బ్యాంకు రుణాలు పొందే సౌలభ్యం ఏర్పడుతుందని తెలిపారు.

పేర్నమిట్ట వద్ద అనధికారిక లేఅవుట్‌లో జేసీబీతో హద్దురాళ్లు తొలగిస్తున్న టౌన్‌ప్లానింగ్ సిబ్బంది

తపాలా బీమా అందరికీ అందేలా చూడాలి

మద్దిపాడు, న్యూస్‌టుడే: తపాలా జీవిత బీమాను గ్రామాల్లో ప్రజలందరికీ అందించే బాధ్యతను సిబ్బంది తీసుకోవాలని జిల్లా పోస్టల్ సీనియర్ సూపరింటెండెంట్ షేక్ జాఫర్‌సాదిక్ సూచించారు. శుక్రవారం మండల పరిషత్ సమావేశ మందిరంలో ఒంగోలు సబ్‌డివిజన్ పరిధిలోని బ్రాంచ్ పోస్ట్‌మాస్టర్లతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఈ నెల 18, 19, 20 తేదీల్లో జరిగే జీవితబీమా మేళాను విజయవంతం చేయాలన్నారు. పోస్టల్ అకౌంట్లను ప్రతి ఒక్కరూ కలిగి ఉండేలా అవగాహన కల్పించాలన్నారు. ఐపీపీబీ ద్వారా తక్కువ ప్రీమియంతో ప్రమాద బీమా కల్పిస్తున్న విషయమై ప్రజలకు అవగాహన కల్పించాలన్నారు. ఈ కార్యక్రమంలో పోస్టల్ ఇన్‌స్పెక్టర్ ప్రవీణ్ రాజు, బీపీఎంలు, ఏబీపీఎంలు పాల్గొన్నారు.

పన్ను వసూళ్లలో వెనుకబడిన సిబ్బందికి తాఖీదులు

ఒంగోలు నగరం, న్యూస్‌టుడే: లక్ష్యం మేరకు కుళాయి పన్ను వసూలు చేయని పది మంది సిబ్బందికి కమిషనర్ కె.వెంకటేశ్వరరావు సంజాయిషీ నోటీసులు జారీ చేశారు. శుక్రవారం కార్యాలయ ఆవరణలో రెవెన్యూ, ఇంజినీరింగ్, సచివాలయ సిబ్బందితో సమావేశం నిర్వహించారు. కుళాయి నీటి పన్ను ఇంకా రూ.11 కోట్లు బకాయి ఉందన్నారు. మార్చి 15లోగా పూర్తిస్థాయిలో వసూలు చేయాలన్నారు. ఇప్పటి వరకు పది మంది సచివాలయ కార్యదర్శులు, ఫిట్టర్లు పన్నుల వసూలులో బాగా వెనుకబడి ఉన్నారన్నారు. వారు వారం రోజుల్లో సంజాయిషీ ఇవ్వాలని కోరారు. నెలాఖరు లోపు ప్రగతి లేకుంటే బాధ్యుల వేతనాలు సైతం కట్ చేస్తామని హెచ్చరించారు. అధిక బకాయిలున్న ఇళ్ల యజమానులకు రెడ్ నోటీసు జారీ చేసి, స్పందన లేకుంటే కనెక్షన్ నిలిపివేయాలని పేర్కొన్నారు. ఈ సమావేశంలో మున్సిపల్ ఇంజినీర్ ఏసయ్య, సహాయ కమిషనర్ రాంభూపాల్‌రెడ్డి, ఆర్వో భాస్కర్, ట్యాప్ ఇన్‌స్పెక్టర్ నరసింహారావు, సచివాలయ కార్యదర్శులు పాల్గొన్నారు.

వాసవీ క్లబ్ అధ్యక్షుడిగా సురేంద్ర

చీమకుర్తి, న్యూస్‌టుడే: చీమకుర్తి గ్రేటర్ వాసవీ క్లబ్ అధ్యక్షుడిగా నూకల సురేంద్ర ఎంపికయ్యారు. గురువారం చీమకుర్తిలో జరిగిన ఆర్యవైశ్య నాయకుల సమావేశంలో అధ్యక్షుడిగా సురేంద్ర, కార్యదర్శిగా నేరెళ్ల దిలీప్‌లను ఎన్నుకున్నారు. వారికి క్లబ్ జిల్లా సమన్వయకర్త వేమూరి నాగేంద్ర ప్రసాదరావు నియామకపత్రాలు అందజేశారు. జిల్లా ఆర్యవైశ్య సంఘం ఉపాధ్యక్షుడు శిద్దా సుధాకర్, నాయకులు పాల్గొన్నారు. నూతన అధ్యక్ష, కార్యదర్శులను పలువురు అభినందించి సత్కరించారు.

కాపులను బీసీల్లో చేర్చేందుకు కృషి చేయాలని వినతి

చీమకుర్తి,న్యూస్‌టుడే: కాపులు, ఉపకులాల వారిని బీసీల్లో చేర్చేలా 2029 కాంగ్రెస్ పార్టీ ఎన్నికల మేనిఫెస్టోలో పేర్కొనేలా కృషిచేయాలని పీసీసీ అధ్యక్షురాలు వైఎస్.షర్మిలకు కాపు సంఘం నాయకులు వినతి పత్రం అందజేశారు. ఒంగోలు నుంచి పశ్చిమ ప్రకాశం పర్యటనకు వెళ్తూ గురువారం చీమకుర్తిలో ఆమె మధ్యాహ్న భోజనానికి ఆగారు. ఈ సందర్భంగా కాపు సంఘం నాయకులు పాలడుగు సుబ్బారావు, తుమ్మల సుబ్బారావు, శివశంకర్, పసుపులేటి ఏడుకొండలు తదితరులు షర్మిలను కలిసి విన్నవించారు.

మండల స్థాయి 'వక్త' పోటీలు

నాగులుప్పలపాడు, న్యూస్‌టుడే: నాగులుప్పలపాడు ఉన్నత పాఠశాలలో జన విజ్ఞాన వేదిక ఆధ్వర్యంలో మండల స్థాయి వక్త పోటీలు శుక్రవారం నిర్వహించారు. అమ్మనబ్రోలు సాయి విద్యానికేతన్ విద్యార్థి సిరి చందన ప్రథమ స్థానంలో నిలిచింది. ద్వితీయ స్థానంలో తేజశ్రీ, తృతీయ స్థానం నాగులుప్పలపాడు ఉన్నత పాఠశాల విద్యార్థి ఈశ్వరప్రసాద్ కైవసం చేసుకొన్నారు. ఎంఈవో రవి, హెచ్ఎం కుమారి, జేవీవీ సభ్యుల చేతుల మీదుగా విజేతలకు బహుమతులు అందజేశారు. జనవిజ్ఞాన వేదిక జిల్లా అధ్యక్షుడు చిన్నాజీ, రాష్ట్రస్థాయి బాధ్యుడు కొల్లా మధు, కంచర్ల వెంకటేశ్వర్లు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.

రూ.2 లక్షల నగదు అందజేత

మద్దులూరు(సంతనూతలపాడు), న్యూస్‌టుడే: పీఎం జీవనజ్యోతి పథకంలో లబ్ధిదారు కుటుంబానికి బీమా నగదును అందజేశారు. మద్దులూరులో సన్నపురెడ్డి రమణారెడ్డి ఇటీవల మృతి చెందాడు. అతను ఈ పథకానికి అర్హత సాధించడంతో భార్య లక్ష్మీకి రూ.2 లక్షల నగదును అందజేశారు. ఏపీజీబీ మేనేజర్ సీహెచ్ విజయ్‌రాజు చేతుల మీదుగా నగదు అందించారు.

స్థలాలు కోల్పోయిన వారికి టీడీఆర్ బాండ్లు అందజేస్తున్న కమిషనర్ వెంకటేశ్వరరావు

ఏళ్లనాటి సమస్య పరిష్కారం

ఒంగోలు నగరం, న్యూస్‌టుడే: నగరంలోని ఒక ప్రాధాన్యతగల రహదారి నిర్మాణానికి సంబంధించిన సమస్య పరిష్కారమైంది. ఏడో డివిజన్ పరిధిలోని గోపాల్‌నగర్ మీదుగా కరవది డొంకను కలుపుతూ 40 అడుగుల వెడల్పుతో మినీ బైపాస్‌రోడ్డు వేయడానికి ప్రతిపాదించారు. నగరంలో ట్రాఫిక్ ఇబ్బంది తొలగించడానికి గోరంట్ల కాంప్లెక్స్‌కు దక్షిణం వైపున గల ఈ రహదారి నిర్మాణం చేపట్టారు. కొన్ని చోట్ల 20 అడుగులు మాత్రమే ఉండటంతో ప్రైవేటు వ్యక్తుల నుంచి స్థలం సేకరించాల్సి వచ్చింది. 1983లో నిర్మాణం చేపట్టగా నష్టపోయే స్థలాలకు కార్పొరేషన్ ఇచ్చే పరిహారం నచ్చక పది మంది గృహస్థులు కోర్టును ఆశ్రయించారు. దీంతో చేసేదేమీలేక ఆ ప్రాంతంలో రోడ్డు విస్తరణ నిలిపివేసి మిగిలిన నిర్మాణం పూర్తిచేశారు. ప్రస్తుతం ఉన్న మార్కెట్ విలువ ప్రకారం టీడీఆర్ బాండ్లు ఇవ్వాలని ఉత్తర్వులొచ్చాయి. డివిజన్ కార్పొరేటర్ దాచర్ల వెంకటరమణయ్య ఈ సమస్యను ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ దృష్టికి తీసుకెళ్లగా ఆయన స్పందించి అధికారులకు తగు ఆదేశాలిచ్చారు. దీంతో నష్టపోయిన వారికి గురువారం టీడీఆర్ బాండ్లు అందజేశారు. టీడీఆర్‌ల విలువ రూ.5.58 కోట్లు ఉంటుందని అధికారులు తెలిపారు. స్థానిక కార్పొరేటర్ సమక్షంలో కమిషనర్ కె.వెంకటేశ్వరరావు స్థలాల యజమానులకు టీడీఆర్ బాండ్లు అందజేశారు. దీనివల్ల కొరవ రహదారి నిర్మాణంతోపాటు, విద్యుత్తు స్తంభాలు, వాటర్‌పైపులైన్లు మార్చడానికి మార్గం సుగమమైంది.

సరోజినీనాయుడు సేవలు చిరస్మరణీయం

మాట్లాడుతున్న ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాల ప్రిన్సిపల్ కల్యాణి

ఒంగోలు నగరం, న్యూస్‌టుడే: జాతీయ మహిళా దినోత్సవాన్ని నగరంలోని వివిధ కళాశాలల్లో శుక్రవారం ఘనంగా నిర్వహించారు. స్థానిక దామచర్ల సక్కుబాయమ్మ ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాలలో ప్రిన్సిపల్ డి.కల్యాణి అధ్యక్షతన సదస్సు నిర్వహించారు. ఆమె మాట్లాడుతూ స్వాతంత్ర్య సమర యోధురాలు, భారతదేశపు తొలి మహిళా గవర్నర్ సరోజినీనాయుడు జయంతిని జాతీయ మహిళా దినోత్సవంగా జరుపుకొంటున్నట్లు పేర్కొన్నారు. ఆమె జీవితం నేటి తరానికి ప్రేరణగా నిలుస్తుందన్నారు. మహిళలు, విద్యా, సామాజిక, రాజకీయ రంగాల్లో ముందుండాలన్నారు. ఇంగ్లీషు విభాగం, మహిళా సాధికారత సెల్ సంయుక్తంగా నిర్వహించిన కార్యక్రమంలో అధ్యాపకులు ఏవీ రాజ్యలక్ష్మి, ఎం.సుధారాణి, ఇందిర, విద్యార్థులు పాల్గొన్నారు.

❖ ఏడుగుండ్లపాడు వద్దగల శ్రీహర్షిణి మహిళా ఇంజినీరింగ్ కళాశాలలో జాతీయ మహిళా దినోత్సవాన్ని వినూత్నంగా జరుపుకొన్నారు. కళాశాల కార్యదర్శి గోరంట్ల కవిత ఆధ్వర్యంలో విద్యార్థినులకు క్రీడల పోటీలు నిర్వహించారు. అనంతరం సాంస్కృతిక కార్యక్రమాలు జరిగాయి. మహిళా శక్తిని ప్రతిబింబించేలా ప్రసంగాలు చేశారు. ఖోఖో, కబడ్డీ, త్రోబాల్ తదితర క్రీడల్లో ఉత్సాహంగా పాల్గొన్నారు. కార్యక్రమంలో కళాశాల ఛైర్మన్ గోరంట్ల రవికుమార్, డైరెక్టర్ హర్షిత్ తదితరులు పాల్గొన్నారు.

జీతం పెంపుపై 108 ఉద్యోగుల హర్షం

ఒంగోలు గ్రామీణం, న్యూస్‌టుడే: ఏపీ 108 వాహన సర్వీస్ ఉద్యోగులకు జీతం నెలకు రూ.2 వేలు పెంచడం పట్ల 108 సర్వీసెస్ కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ యూనియన్ ఆధ్వర్యంలో ఉద్యోగులు స్థానిక పాత రిమ్స్‌లో శుక్రవారం జరిగిన కార్యక్రమంలో హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా సంఘం నాయకులు బి.భాస్కర నాగరాజు మాట్లాడుతూ.. ఈఎంటీ, పైలట్‌లకు జీతం పెంపుతో పాటు, 5 నుంచి 10 సంవత్సరాలు పూర్తి చేసుకున్న ఉద్యోగులకు ఆర్థిక వెసులుబాటు అందించడం అభినందనీయమన్నారు. ఈ కార్యక్రమంలో సంఘం నాయకులు వై.వెంకటేశ్వర్లు, జి.శ్రీను, రామబ్రహ్మం, పవన్‌కుమార్ తదితరులు పాల్గొన్నారు.

జనరల్ నోటీస్

ప్రకాశం జిల్లా, ఒంగోలు టౌన్, బాలకృష్ణాపురం 2వ లైను, డోర్ నెం. 3-82రులో నివాసి అయిన బాలిశెట్టి కోటయ్య కుమారుడు సత్యనారాయణ అను వారు మాకు ఇచ్చిన వివరముల మేరకు యావన్మందికి తెలియజేయునది.

దిగువ షెడ్యూలు ఆస్తి గొల్లమూడి వెంకట సుబ్బయ్యగారి భార్య రంగమ్మకు పూర్వీకుల ద్వారా సంక్రమించబడి వారి స్వాధీనానుభవములో ఉన్నది. సదరు గొల్లమూడి రంగమ్మకు వారసులు ఎవరు లేనందున ఆమె భర్త గొల్లమూడి వెంకట సుబ్బయ్య మరణించియున్నందున ఆమె సోదరి అయిన బాలిశెట్టి ఆదెమ్మగారి కుమారుడైన బాలిశెట్టి సత్యనారాయణను చిన్నంతనం నుండే పెంచి పోషించియున్నందున, షెడ్యూలు దాఖలా ఆస్తిని గొల్లమూడి రంగమ్మ రిజిస్టర్డ్ దఖలు దస్తావేజు నెం. 10591/2019 ద్వారా బాలిశెట్టి సత్యనారాయణకు చెందజేసియున్నారు. అప్పటి నుండి మా క్లయింటు అయిన బాలిశెట్టి సత్యనారాయణ సదరు ఆస్తిని స్వాధీనానుభవములో ఉన్నారు. షెడ్యూలు ఆస్తిలో ఇంటిని నిర్మించుకొనుచూ బ్యాంకు/ఎన్.బి.ఎఫ్.సి. నుండి తనఖా లోను పొందపోవుచున్నారు. కావున షెడ్యూలు ఆస్తిని గురించిగానీ, గొల్లమూడి రంగమ్మ వారసత్వం గురించిగానీ, మా క్లయింటు పేరున ఉన్న దఖలు దస్తావేజు గురించిగానీ, మా క్లయింటు తీసుకొనుబోవు లోను గురించిగానీ ఎవరికైనా పేచీలు, తగాదాలు, అభ్యంతరములు మరియు రెవిన్యూ, కోర్టు జప్తులు, తనఖాలు, అగ్రిమెంటు వగైరాలు ఉన్న యెడల ఈ రోజు నుండి 7 రోజుల లోపు సదరు అభ్యంతరములను వ్రాత పూర్వకముగా తగు ఆధారములతో మాకు తెలుపుగలరు. లేనియెడల ఎవరికి ఎటువంటి అభ్యంతరములు లేవని భావించి మా క్లయింటు దిగువ షెడ్యూలు దాఖలా ఆస్తిని కొనుగోలు చేసేదెరు. తదుపరి వచ్చు అభ్యంతరములు మా క్లయింటునుగానీ, బ్యాంకు/ ఎన్.బి.ఎఫ్.సి. వారినిగానీ, వారి స్వాధీనానుభవ, హక్కుభుక్తములను గానీ బద్ధపరచజాలవని తెలియజేయడమైనది.

షెడ్యూలు:– ప్రకాశం జిల్లా, ఒంగోలు స.రి., యిలాకా, ఒంగోలు మున్సిపల్ కార్పొరేషన్, బాలకృష్ణాపురం, ఒంగోలు రూరల్ గ్రామ సర్వే నెం. 175రులో డోర్ నెం. 3-82(1), అసెస్మెంట్ నెం. 1035006717 గల 72 చ.గ.ల స్థలము, ఈ స్థలములో నిర్మించియున్న ఆర్‌సిసి ఇల్లు హద్దులు. తూర్పు: బండి రాముగారి ఇల్లు, దక్షిణం: కారంశెట్టి సుబ్బారావు ఇల్లు, పడమర: రోడ్డు, ఉత్తరం: రోడ్డు.

ఈ హద్దులలోని 648 చ.అ.లు లేక 9 గదులు లేక 72 చ.గ.లు లేక 60.192 చ.మీ.ల స్థలమున్నూ, ఇందులో 648 చ.అ.లలో నిర్మించియున్న గ్రౌండ్ ఫ్లోర్ ఆర్‌సిసి కట్టుబడిన్నూ, 648 చ.అ.లలో నిర్మించియున్న ఫస్ట్ ఫ్లోర్ ఆర్‌సిసి కట్టుబడి సమస్త యీజ్‌మెంటు హక్కులతో సహా.

ఒంగోలు,
తేది.12.02.2026

బొజ్జా సురేంద్ర చక్రవర్తి, కుమ్మరకుంట సుమతి, అడ్వకేట్స్
దేవుడుచెఱువు, ఒంగోలు. సెల్ నెం. 9848440105

మేమున్నాం.. మీకు తోడుగా..

(10 AM TO 1 PM)

ఒంగోలు నగరం: 8008574067
ఒంగోలు గ్రామీణం : 8008564455
ఒంగోలు అంజయ్య రోడ్డు : 8247324766
కొత్తపట్నం : 8464085451
ఎస్.ఎన్.పాడు: 8008552692

? కొత్తపట్నం మండలం రాజుపాలెం శివారున వీధి దీపాలు పనిచేయడం లేదు. దీంతో రాత్రి సమయంలో రాకపోకలు సాగించాలంటే ఇబ్బందులు పడాల్సి వస్తుంది. –జాలమ్మ, గ్రామస్థురాలు

✓: ఎక్కడైతే సమస్య ఉందో గుర్తించి వెంటనే పరిష్కరిస్తాం. –కిరణ్, పంచాయతీ కార్యదర్శి

? ఒంగోలులోని బృందావన్ నగర్, పండరీపురం ప్రాంతాలకు కుళాయిల్లో కలుషిత నీరు వస్తోంది. – సాయిజనార్దన్, స్థానికుడు

✓: వెంటనే ఇంజినీరింగ్ విభాగం సిబ్బందిని పంపించి లీకులు అరికడతాం.
– కె.వెంకటేశ్వరరావు, నగరపాలక కమిషనర్

? హౌసింగ్‌బోర్డు కాలనీ, కేంద్రీయ విద్యాలయం పక్కన దాదాపు నెల రోజులుగా కాలువలు శుభ్రం చేయలేదు. దోమల బెడద ఎక్కువగా ఉంది. – వెంకట సుబ్బారావు, స్థానికుడు

✓: పారిశుద్ధ్య సిబ్బందిని పంపించి సమస్య పరిష్కరిస్తాం. –డాక్టర్ వైష్ణవి, మున్సిపల్ వైద్యాధికారిణి

? మద్దిపాడు మండలం కొలచనకోట ఎస్సీ కాలనీలో వీధి దీపాలు పగలు, రాత్రి తేడా లేకుండా వెలుగుతూనే ఉన్నాయి. దీని వల్ల విద్యుత్తు వృథా అవుతుంది.
– డి.ఆదినారాయణ, స్థానికుడు

✓: వీధి దీపాలు పగటి పూట వెలగకుండా చర్యలు తీసుకుంటాం. –మీరా, పంచాయతీ కార్యదర్శి

?: మద్దిపాడు మండలం గుండ్లాపల్లి పంచాయతీ కొత్తూరు నుంచి జగనన్న కాలనీలోకి వెళ్లే మార్గంలో మట్టి రహదారులు అస్తవ్యస్తంగా ఉన్నాయి. ప్రజల రాకపోకలకు ఇబ్బందిగా ఉంది. సిమెంట్ రహదారులను నిర్మించాలి.
– వల్లెపు రాంబాబు, గ్రామస్థుడు

✓: పంచాయతీ అధికారులతో చర్చించి సీసీ రోడ్లు నిర్మించేందుకు చర్యలు తీసుకుంటాం.
–రవిబాబు, ఏఈ, పంచాయతీరాజ్

న్యూస్‌టుడే, కొత్తపట్నం, ఒంగోలు నగరం మద్దిపాడు

కోడిపందేల శిబిరంపై దాడి

చీమకుర్తి, న్యూస్‌టుడే: మండలంలోని గాడిపర్తివారిపాలెం శివారులో శుక్రవారం జరుగుతున్న కోడిపందేల శిబిరంపై దాడి చేసి ముగ్గురు వ్యక్తులను, రెండు కోళ్లను అదుపులోకి తీసుకున్నట్లు సీఐ డి.ప్రసాద్ తెలిపారు. వారి వద్ద నుంచి రూ.7 వేలు నగదు, రెండు ద్విచక్ర వాహనాలు స్వాధీనం చేసుకున్నట్లు ఆయన చెప్పారు.

చెత్తకు నిప్పు.. విద్యార్థులకు ముప్పు

ఈ చిత్రం ఒంగోలు నగరంలోని సంతపేట డీఆర్ఆర్ఎం మున్సిపల్ పాఠశాలను ఆనుకొని ఉన్న ఖాళీ స్థలంలోనిది. ఇక్కడ చుట్టు పక్కల ప్రాంతాల్లోని చెత్త, వివిధ దుకాణాల నుంచి వ్యర్థాలను తెచ్చి గుట్టలుగా పోస్తున్నారు. అంతటితో ఆగకుండా నిప్పు పెడుతున్నారు. పక్కనే పాఠశాల ఉండటంతో ఆ పొగంతా తరగతి గదుల్లోకి చేరుతుంది. దీంతో విద్యార్థులు, ఉపాధ్యాయులు ఇబ్బందులు పడుతున్నారు. వ్యర్థాలకు నిప్పు పెట్టకుండా, ఇక్కడి నుంచి తరలించాలని వారు కోరుతున్నారు.
–న్యూస్‌టుడే, ఒంగోలు అంజయ్యరోడ్డు

పొగాకులో అన్య పదార్థాలు ఉండొద్దు

రైతులకు అవగాహన కల్పిస్తున్న వేలం కేంద్రం నిర్వహణాధికారిణి తులసి

ఒంగోలు గ్రామీణం, న్యూస్‌టుడే: పొగాకు గ్రేడింగ్ సమయంలో అన్య పదార్థాలు లేకుండా చూడాలని వేలం కేంద్రం నిర్వహణాధికారిణి తులసి సూచించారు. ఒంగోలు-2 వేలం కేంద్రం పరిధిలోని పోతవరంలో శుక్రవారం పొగాకు పంటలో యాజమాన్య పద్ధతులపై రైతులకు అవగాహన సదస్సు నిర్వహించారు. ఆమె మాట్లాడుతూ.. 70 శాతం పంట ఇతర దేశాలకు ఎగుమతి కానున్న నేపథ్యంలో విక్రయాల వరకు తగు జాగ్రత్తలు పాటించాలన్నారు. ఈ ఏడాది పేనుబంక, మల్లె ఉద్ధృతి దృష్ట్యా కాన్ఫిడార్ 3 ఎంఎల్ మందును 10 లీటర్ల నీటిలో కలిపి పిచికారీ చేయాలని వివరించారు. పంట మార్పిడి చేసుకోవడం ద్వారా మల్లెను నివారించవచ్చని వివరించారు. ఈ కార్యక్రమంలో ఎన్ఐఆర్‌సీఏ శాస్త్రవేత్తలు ఎం.అనురాధ, గంగాధర్, ఐటీసీ మేనేజర్ రాజ్ దొరై, జీపీఐ మేనేజర్ ఉన్నం శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు.

రాజుపాలెంలో అధికారుల విచారణ

కొత్తపట్నం, న్యూస్‌టుడే: కులాంతర వివాహం చేసుకున్న తమను గ్రామ బహిష్కరణకు కొందరు ప్రయత్నిస్తున్నారంటూ కొత్తపట్నం మండలం రాజుపాలెం గ్రామానికి చెందిన యువతీ యువకుడు ఇటీవల మీకోసం కార్యక్రమంలో జిల్లా కలెక్టర్, ఎస్పీలకు ఫిర్యాదు చేశారు. దీనిపై విచారణ చేపట్టాలని ఒంగోలు ఆర్డీవో లక్ష్మీప్రసన్న, డీఎస్పీ శ్రీనివాసరావులను వారు ఆదేశించారు. శుక్రవారం గ్రామంలో రెండు కులాల పెద్దలతో అధికారులు సమావేశం నిర్వహించారు. ఇరు వర్గాలకు సంబంధించి ప్రజల నుంచి అభిప్రాయాలు తెలుసుకున్నారు. అనంతరం అధికారులు ఫిర్యాదు చేసిన వారి ఇంటికి వెళ్లి వారి సమస్యను అడిగి తెలుసుకున్నారు. దీనిపై రెండు మూడు రోజుల్లో శాశ్వత పరిష్కారం చూపుతామని హామీ ఇచ్చారు. గ్రామంలో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా బందోబస్తు ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. తహసీల్దార్ నాయబ్ రసూల్, ఎస్సై సుధాకర్, డీటీ రామానాయుడు పాల్గొన్నారు.

కార్యశాలలో పాల్గొన్న ఇంజినీరింగ్ విద్యార్థులు

నెట్‌వర్క్ సెక్యూరిటీపై కార్యశాల

ఒంగోలు నగరం, న్యూస్‌టుడే: నగరంలోని క్విస్ ఇంజినీరింగ్ కళాశాలలో గురువారం క్రిప్టోగ్రఫీ, నెట్‌వర్క్ సెక్యూరిటీ బూట్ క్యాంప్‌పై రెండు రోజుల కార్యశాల ప్రారంభమైంది. కళాశాల అధినేత నిడమానూరి సూర్య కల్యాణచక్రవర్తి, వైస్ ఛైర్మన్ డాక్టర్ గాయత్రిదేవి మాట్లాడుతూ. . ఈ కార్యశాలలో వివిధ విభాగలకు చెందిన విద్యార్థులు పాల్గొంటున్నారని, క్రిప్టోగ్రఫీకి సంబంధించి ప్రాథమిక, ఉన్నతస్థాయి అంశాలను బోధిస్తారన్నారు. నెట్‌వర్క్ సెక్యూరిటీపై మెలకువలు తెలియజేస్తారన్నారు. అకడమిక్ ఎడ్యుకేషన్ పరిశ్రమల మధ్య ఉన్న అంతరాన్ని తొలగించడానికి ఈ కార్యశాల ఉపయోగపడుతుందని తెలిపారు. కార్యక్రమంలో ఐటీ విభాగం హెచ్‌వోడీ సెంథిల్ పాల్గొన్నారు.

కారు ఢీకొని ఒకరికి తీవ్ర గాయాలు

చంద్రపాలెం(సంతనూతలపాడు), న్యూస్‌టుడే: రోడ్డు ప్రమాదంలో ఓ వ్యక్తికి తీవ్ర గాయాలైన సంఘటన చంద్రపాలెం-సంతనూతలపాడు మధ్య శుక్రవారం చోటుచేసుకుంది. గుమ్మళంపాడుకు చెందిన పడిగల సుబ్బారావు తన ద్విచక్రవాహనంపై సంతనూతలపాడు నుంచి స్వగ్రామానికి వెళ్తున్నారు. ఎదురుగా గంగవరం నుంచి సంతనూతలపాడు వైపు వెళ్తున్న కారు ఢీకొంది. దీంతో సుబ్బారావు తీవ్రంగా గాయపడ్డారు. స్థానికులు ఆటోలో అతడిని వైద్యశాలకు తరలించారు. సంఘటనా స్థలాన్ని పోలీసులు పరిశీలించారు.

తప్పిన పెద్ద ప్రమాదం..

చీమకుర్తి, న్యూస్‌టుడే: ఒంగోలు-కర్నూలు రహదారిలో రామతీర్థం ఏపీఎండీసీ భూముల వద్ద గురువారం ఆగి ఉన్న పొక్లెయిన్‌ను ఆటో ఢీకొంది. ఈ సంఘటనలో ఆటోలోని వ్యక్తులు స్వల్పంగా గాయపడ్డారు. గ్రానైట్ క్వారీల్లో విధులకు వెళ్తున్న కార్మికులు వారికి సహాయం అందించి పంపారు. ఈ సంఘటనకు సంబంధించి ఎలాంటి ఫిర్యాదు అందలేదని పోలీసులు తెలిపారు.

ఇక్కడింతే.. దూసుకొస్తాయంతే!

● పారిశ్రామికవాడ కూడలి దాటాలంటే హడల్



గుండ్లాపల్లి పారిశ్రామికవాడ కూడలిలో వాహనాలు

న్యూస్‌టుడే, మద్దిపాడు

చెన్నై-కలకత్తా జాతీయ రహదారిపై మద్దిపాడు మండల పరిధిలోని గుండ్లాపల్లి పారిశ్రామికవాడ కూడలి ప్రమాదాలకు నిలయంగా మారింది. ఇక్కడ వాహనచోదకులు అపసవ్య దిశలో రాకపోకలు సాగిస్తుండడంతో తరచూ ప్రమాదాలు జరుగుతున్నాయి. ఇక్కడి గ్రానైట్ పరిశ్రమలకు వచ్చే వందలాది భారీ వాహనాలతోపాటు, పరిశ్రమల్లో పనిచేసే కార్మికుల వాహనాలు, పాదచారులు జాతీయ రహదారిని దాటుకుంటూ పారిశ్రామికవాడలోకి వెళ్లాలి. ఇటీవల కాలంలో అయ్యప్ప స్వాముల బస్సు నిలుపుదల చేయగా.. కంటైనర్ ఢీకొట్టి పలువురికి గాయాలయ్యాయి. సంవత్సర కాలంలో కూడలి పరిసర ప్రాంతంలో జరిగిన ప్రమాదాల్లో అయిదుగురు మృత్యువాత పడగా, పలువురికి గాయాలయ్యాయి.

ఇష్టానుసారంగా వాహనాలు నిలిపివేయడంతో..

పారిశ్రామికవాడ కూడలిలో రెండు వైపులా పదుల సంఖ్యలో వాహనాలు నిలుపుదల చేస్తుంటారు. కూడలి మలుపులో ఆటోలు, ద్విచక్ర వాహనాలు అడ్డదిడ్డంగా నిలుపుదల చేయడంతో ప్రమాదాలకు కారణమవుతున్నాయి. ఉదయం, సాయంత్రం సమయాల్లో ట్రాఫిక్ అస్తవ్యస్తంగా ఉంటుంది. తరచూ హైవే మొబైల్ సిబ్బంది చూసీ చూడనట్టే వదిలేయడం వాహనదారుల ఇష్టారాజ్యంగా మారింది. పరిసర ప్రాంతాల్లో హోటళ్ల నుంచి కూడలి వైపు అపసవ్య దిశలో రావడం కూడా మరో కారణంగా నిలుస్తోంది. కూడలిలో సిగ్నల్ వ్యవస్థ ఏర్పాటు చేస్తే కాస్తయినా ప్రమాదాలు తగ్గే అవకాశం ఉంటుందని స్థానికులు కోరుతున్నారు. దీనిపై మద్దిపాడు ఎస్సై వెంకట సూర్యను వివరణ కోరగా.. పారిశ్రామికవాడ ప్రాంతాన్ని బ్లాక్ స్పాట్‌గా గుర్తించామని, ఇక్కడ అడ్డదిడ్డంగా నిలుపుతున్న వాహన చోదకులపై చర్యలు తీసుకుంటామని తెలిపారు. అపసవ్య దిశలో ప్రయాణిస్తే జరిమానాతో పాటు వాహనాన్ని సీజ్ చేస్తామని స్పష్టం చేశారు. వేగనిరోధకాలు ఏర్పాటు చేయించి ప్రమాదాల నివారణకు చర్యలు చేపడతామని చెప్పారు.

needs
Kurnool Road, ONGOLE - 2
One Stop Family Garments Shop

(c) eenadu

దందా.. ఇసుకేస్తే రాలనంత!



జిల్లాలో ఎవరిష్టం వారిదన్నట్లు ఇసుకను కొల్లగొడుతున్నారు. నిబంధనలకు విరుద్ధంగా తరలించి సొమ్ము చేసుకుంటున్నారు. నెల్లూరు నగరంలోని భగత్‌సింగ్ కాలనీ వద్ద.. జాతీయ రహదారి పెన్నా వంతెన పక్కనే జరుగుతున్న ఈ దందానే అందుకు నిదర్శనంగా నిలుస్తోంది. ఇక్కడ అధికారిక ఇసుక రీచ్‌కు అనుమతి లేదు. అయినా నదీ పాయలను దాటుకుని వెళ్లి మరీ నదీగర్భాన్ని గుల్ల చేస్తున్నారు. ఇసుక అక్రమ తవ్వకాలతో గతంలోనూ ఇక్కడ పొర్లుకట్ట దెబ్బతిని.. వరదల సమయంలో పక్కనే ఉన్న జగనన్న కాలనీ ముంపునకు గురైంది. విచ్చలవిడిగా సాగుతున్న తవ్వకాలపై స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. – ఈనాడు, నెల్లూరు, న్యూస్‌టుడే, నెల్లూరు(ఆర్టీసీ)

పరిశ్రమిస్తేనే..
ఇంటికో పారిశ్రామికవేత్త!
ఎంఎస్ఎంఈ పార్కుల ఏర్పాటుకు స్థల సమస్య

ఈనాడు, నెల్లూరు: నియోజకవర్గానికో సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమ(ఎంఎస్ఎంఈ)నో, ఫ్లాటెడ్ ఫ్యాక్టరీ సముదాయమో(ఎఫ్ఎఫ్‌సీ) ఉండాలన్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆకాంక్షకు జిల్లాలో అడ్డంకులు ఎదురవుతున్నాయి. ఆత్మకూరు, నెల్లూరు అర్బన్, రూరల్‌లో వీటికి సంబంధించిన పనులు వేగంగా జరుగుతుండగా- మిగిలిన నియోజకవర్గాల్లో స్థల సమస్య వేధిస్తోంది. అధికారులు, ప్రజాప్రతినిధులు ప్రత్యేక దృష్టి పెడితేనే లక్ష్యం నెరవేరుతుంది.

భగత్‌సింగ్ కాలనీ సమీపంలో నిర్మాణంలో ఫ్లాటెడ్ ఫ్యాక్టరీ కాంప్లెక్స్

మూడు చోట్ల అందుబాటులో...

ఆత్మకూరు నియోజకవర్గం నారంపేటలో 173 ఎకరాల్లో పారిశ్రామికవాడను ముఖ్యమంత్రి ప్రారంభించారు. ఇప్పటికే ఇక్కడ రూ. 23.24 కోట్లతో అభివృద్ధి పనులు చేశారు. మిగిలినవి పూర్తిచేసేందుకు చర్యలు చేపట్టారు. ఇక నెల్లూరు నగరంలోని భగత్‌సింగ్ కాలనీలో ఏపీఐఐసీ ఆధ్వర్యంలో 2.46 ఎకరాల్లో చేపట్టిన ఫ్లాటెడ్ ఫ్యాక్టరీ షెడ్స్ చివరి దశకు చేరాయి. రూ. 12 కోట్లతో నిర్మిస్తున్న జీ+2 భవనం పూర్తి కావస్తోంది. నెల్లూరు రూరల్‌లోని ఆమంచర్లలో 59.61 ఎకరాల్లో ఎంఎస్ఎంఈ పార్కు పూర్తవగా.. ధర కూడా నిర్ణయించారు.

వీటిపై దృష్టిపెడితేనే...

కావలి నియోజకవర్గం దగదర్తి దగ్గర ఉలవపాళ్ల సమీపంలో 88.22 ఎకరాలు గుర్తించినా.. అవి డీకేటీ భూములు కావడంతో ప్రభుత్వం నుంచి నిధులు రావాల్సి ఉంది. సర్వేపల్లిలో అక్కంపేట, పొదలకూరు, రామదాసుకండ్రికలో పలు స్థలాలు చూసినా అడుగు పడలేదు. ఉదయగిరి నియోజకవర్గంలో మేత పోరంబోకు స్థలాన్ని గుర్తించినా.. స్థానికుల నుంచి వ్యతిరేకత వచ్చింది. దాంతో దుత్తలూరు దగ్గర జాతీయ రహదారి సమీపంలో మరో 40 ఎకరాలు ఎంపిక చేశారు. కోవూరులో తొలుత డేవిస్‌పేట దగ్గర ప్రతిపాదించగా.. భూ సేకరణ ధర ఎక్కువగా ఉండటంతో పడుగుపాడు దగ్గర 15 ఎకరాల జెన్‌కో భూమిని తాజాగా గుర్తించారు.

● దీనిపై ఏపీఐఐసీ జెడ్ఎం శివకుమార్ మాట్లాడుతూ.. 'కొన్నిచోట్ల భూసేకరణ ప్రక్రియ జరుగుతోంది. వీలైనంత త్వరగా పూర్తి చేస్తాం. వారం రోజుల్లో ఆమంచర్ల ఎంఎస్ఎంఈ పార్కు అందుబాటులోకి వస్తుంది. ఔత్సాహిక పారిశ్రామికవేత్తలు సద్వినియోగం చేసుకోవాల'ని సూచించారు.

ఒకరికొకరం.. అదే ఇద్దరి బలం

ఈనాడు, నెల్లూరు: ప్రేమకథలు.. కఠోర శ్రమ.. గడియారంతో పోటీపడి నడిచే రోజులు.. తమ దారిలో ప్రేమ కలకు చోటేలే దనుకున్నారు ఆ ఇద్దరు. కానీ.. ముస్సోరి కొండల్లో జరిగిన వారి పరిచయం.. స్నేహంగా మారింది. ఆపై ఇద్దరి మనసుల్లో చిగురించిన ప్రేమ.. పెద్దల అంగీకారంతో పెళ్లి పీటలు ఎక్కడంతో సుఖాంతమైంది. - ఇదీ ఐఏఎస్ లక్ష్య సాధనలో ఒక్కటైన ఇద్దరు ప్రేమికుల కథ. 2013లో ప్రేమతో మొదలై.. 2015లో పెళ్లితో ఒక్కటైన ఈ జంట.. వేర్వేరు చోట్ల బాధ్యతలు. నిత్యం ఎదురయ్యే సవాళ్లు.. అన్నింటినీ సమర్థంగా ఎదుర్కొంటూ.. కుటుంబ బాధ్యతల్లోనూ ఆదర్శంగా నిలుస్తున్నారు.. నెల్లూరు, పల్నాడు జిల్లాల కలెక్టర్లు హిమాన్షు శుక్లా, కృతికా శుక్లా దంపతులు.

ముస్సోరిలో మొదలైన కలెక్టర్ల ప్రేమకథ

వేర్వేరు నేపథ్యాలు...

● హిమాన్షు శుక్లాది కాన్పూరు.. 12వ తరగతిలో మర్చెంట్స్ నేవీ కోర్సు పూర్తి చేశారు. ముంబయి ఐఐటీలో చదివారు. 20 ఏళ్లకే విదేశాల్లో ఉద్యోగం.. ఇటలీ, యూఎస్, చైనాలో అయిదేళ్లు పనిచేశారు. ఐఏఎస్ కావాలనే లక్ష్యంతో.. సెలవు పెట్టి దిల్లీ వచ్చారు. ఎలాంటి శిక్షణ తీసుకోకుండానే.. తొలి ప్రయత్నంలోనే అర్హత సాధించారు. తిరుపతిలో సబ్ కలెక్టర్‌గా, పర్యాటకశాఖ ఎండీగా, గుంటూరు, పశ్చిమ గోదావరి జేసీగా, డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా కలెక్టర్‌గా, సమాచారశాఖ కమిషనర్‌గా పనిచేశారు.

● కృతికా శుక్లాది చండీగఢ్.. క్లాస్ 10, 12 టాపర్.. న్యూదిల్లీలోని శ్రీరామ్ కాలేజ్ ఆఫ్ కామర్స్‌లో చదివారు. దిల్లీ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్‌లో ఎం.కాం., చేశారు. రెండో ప్రయత్నంలో ఐఏఎస్ సాధించారు. శిక్షణ సమయంలోనే ఎకనామిక్స్(ఫైనాన్స్)లో పీహెచ్‌డీ పూర్తి చేశారు. గుంటూరు, కృష్ణా జిల్లాల్లో జేసీగా పనిచేశారు. మహిళాభివృద్ధి-శిశు సంక్షేమశాఖ డైరెక్టర్‌గా, కాకినాడ కలెక్టర్‌గా పనిచేశాక.. ప్రస్తుతం పల్నాడు కలెక్టర్‌గా విధులు నిర్వహిస్తున్నారు.

భరోసా ఇచ్చుకుంటాం

కృతికా ఎకనామిక్స్‌లో దిట్ట. ఫైనాన్స్‌లో పీహెచ్‌డీ చేశారు. ఆమెతో పరిచయం అయ్యాక.. ఇంజినీరింగ్ విద్యార్థినైన నేను ఎకనామిక్స్‌లో మాస్టర్ డిగ్రీ చేశా. ఇద్దరి ఇష్టాలు.. అభిరుచులు.. లక్ష్యాలు పరస్పరం తెలుసుకుని.. అర్థం చేసుకున్నాక.. కలిసి ముందుకు సాగాలని నిర్ణయించుకున్నాం. ప్రేమ విషయాన్ని పెద్దల దృష్టికి తీసుకువెళ్లి పెళ్లిపీటలెక్కాం. మా ప్రేమ ఒక్క రోజులో సాకారం కాలేదు. చాలా సమయం తీసుకున్నాం. పెళ్లయిన తర్వాత వృత్తి, ఉద్యోగ నిర్వహణలో సవాళ్లు, ఒత్తిళ్లు సహజం.. బాధ్యతలు సమర్థంగా నిర్వహించడంలోనే మాకు తృప్తి. ఏదైనా సమస్య వచ్చినా చర్చించుకుంటాం. నీకు నేనున్నాననే భరోసా ఇచ్చుకుంటాం. అదే మా ఇద్దరి బలం' అని చెబుతున్నారు.

'యువతీ యువకులు ఏది ప్రేమ.. ఏది ఆకర్షణో తెలుసుకోవాలి. అంతకంటే ముందు జీవితంలో ఏదైనా సాధించాలన్న లక్ష్యం ఉండాలి. దాన్ని మొదట ప్రేమించాలి. నిర్దేశించుకున్న గమ్యాన్ని సమర్థంగా చేరుకుంటే.. ఆర్థిక స్థిరత్వం సాధిస్తే.. మన ఇష్టాలను పెద్దలు కాదనరు. ప్రేమించిన వారి అభిప్రాయాలు, అభిరుచులను గౌరవించినప్పుడే దాంపత్య జీవితం మరింత బలపడుతుంది.' – హిమాన్షుశుక్లా, కృతికా శుక్లా దంపతులు

ప్రభుత్వ ఐటీఐ స్థలంలో గ్రావెల్ అక్రమ తవ్వకాలు

తిరమన తిప్పలో గ్రావెల్ దొంగలు

ప్రభుత్వ ఐటీఐ స్థలంలో తవ్వకాలు

సంగం, న్యూస్‌టుడే: సంగంలో ప్రభుత్వ ఐటీఐకి కేటాయించిన స్థలాన్ని గ్రావెల్ దొంగలు కొల్లగొడుతున్నారు. 2011లో బాలికల గురుకుల పాఠశాల సమీప తిరమనతిప్ప ప్రాంతంలో.. 252 సర్వే నంబరులో.. 5.65 ఎకరాలను ఇందుకోసం కేటాయించారు. రూ. 6.5 కోట్ల అంచనా వ్యయంతో భవన నిర్మాణాలు చేపట్టాల్సి ఉండగా.. ఇప్పటికీ పనులు ప్రారంభం కాలేదు. దాంతో ప్రత్యామ్నాయంగా.. కొన్నేళ్లపాటు సంగం జడ్పీ ఉన్నత పాఠశాలలో.. మూడేళ్లుగా ఆత్మకూరు పాలిటెక్నిక్ కళాశాలలో తరగతులు నిర్వహిస్తున్నారు. త్వరలో అమరపనాయుడి కండ్రికలో లగడపాటి కుటుంబ సభ్యులు అందించిన భవనంలో కళాశాల ఏర్పాటుకు సన్నాహాలు చేస్తున్నారు. అప్పటి నుంచి ఖాళీగా ఉన్న ఈ విలువైన స్థలంలో వారం రోజులుగా రాత్రిళ్లు యంత్రాలతో గ్రావెల్ తవ్వి.. తరలిస్తున్నారు. గతంలో సంగంలో కళాశాల నిర్వహించే సమయంలో సిబ్బంది పర్యవేక్షణ ఉండేది. ఇప్పుడు లేకపోవడంతో... అక్రమార్కులకు అడ్డూ అదుపూ లేకుండా పోయింది. తవ్వకాలు సాగించే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని తహసీల్దారు సోమ్లానాయక్ తెలిపారు.

ప్రాణాలు ఊడ్చేస్తూ..
బంగారం ఊడ్చేస్తూ
పేట్రేగిపోతున్న దుండగులు

● నెల్లూరు నగరంలోని చైతన్యపురి కాలనీలో హరిత కుటుంబం నివాసం ఉంటోంది. మూడు రోజుల కిందట సమీప పాఠశాల నుంచి తన బిడ్డలను తీసుకుని ఇంటికి నడుచుకుంటూ వస్తుండగా- గుర్తు తెలియని దుండగుడు ద్విచక్ర వాహనంపై వచ్చి.. ఆమె మెడలోని పది గ్రాముల బంగారు సరుడు తెంచుకుని వెళ్లాడు.

● తాజాగా గూడూరులో పాఠశాలకు వెళుతున్న ఉపాధ్యాయురాలిపై ఆటో డ్రైవరే కత్తితో దాడికి పాల్పడి బంగారం దోచుకోవడం.. విషమ పరిస్థితుల్లో బాధితురాలు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఉండటం ఆందోళన కలిగిస్తోంది.

న్యూస్‌టుడే, నెల్లూరు(వేదాయపాలెం)

బంగారం ధరలు ఆకాశాన్ని అంటిన తరుణంలో.. గొలుసు దొంగతనం కేసులు పెరిగాయి. నిత్యం ఏదో ఒక ప్రాంతంలో మహిళల మెడల్లోని బంగారు గొలుసులు తెంచుకుని వెళ్లడం పరిపాటిగా మారింది. ప్రతిఘటిస్తే దాడులకు పాల్పడుతుండటం ఆందోళనను పెంచుతోంది. చెడు వ్యసనాలకు బానిసైన యువత మద్యం, గంజాయి కోసం దోపిడీలకు. . ఒంటరి మహిళలు, వృద్ధులే లక్ష్యంగా బంగారాన్ని తెంచుకుని వెళుతుండటంతో. . రోడ్లపై తిరగాలంటేనే హడలిపోతున్నారు.

సంవత్సరం	దొంగతనాలు
2024	816
2025	899

● ఇందులో బంగారు దొంగతనాలు 20 శాతం

శివారు ప్రాంతాల్లోనే అధికం

శివారు ప్రాంతాలు.. జనం రద్దీగా లేని ప్రాంతాలను ఎంచుకుని.. గుర్తు తెలియని దుండగులు ఇలాంటి నేరాలకు పాల్పడుతున్నారు. గుర్తుపట్టకుండా ముఖాలకు మాస్కులు ధరించి.. నంబరు ప్లేట్లు లేని వాహనాల్లో వచ్చి.. ఈ దురాఘాతాలకు పాల్పడుతున్నారు. ఇల్లు అద్దెకు కావాలంటూ.. చిరునామా తెలపాలంటూ.. ఏదో విధంగా మాటల్లో పెట్టి.. తామనుకున్న పని చేసుకుని వెళుతున్నారు. గతంలోనూ ఇలాంటివి చోటు చేసుకోగా.. పోలీసులు ప్రత్యేక దర్యాప్తు చేపట్టారు. నిందితుల ఆటకట్టించారు. నాడు పట్టుబడిన వారంతా పాత నేరస్థులే కావడం గమనార్హం. ఇప్పుడూ ఆ తరహా చర్యలు అవసరం అన్నమాట వినిపిస్తోంది.

'112'కు ఫోన్ చేస్తే..

నేరాల నేపథ్యంలో మహిళలు అప్రమత్తం కావాలని పోలీసులు సూచిస్తున్నారు. ఆభరణాలు ధరించి.. ఒంటరిగా వెళ్లకూడదు. గుర్తుతెలియని వ్యక్తులతో మాట్లాడకూడదు. అనుమానం వస్తే వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేయాలి. '112' నంబరుకు ఫోన్ చేస్తే పోలీసులు స్పందిస్తారు.

ఓటు హక్కు వినియోగానికి జిల్లా కోర్టు ఆవరణలో బారులుదీరిన న్యాయవాదులు.. ఓటు వేస్తూ..

బార్ కౌన్సిల్ ఎన్నికలు ప్రశాంతం

నెల్లూరు(లీగల్), న్యూస్‌టుడే: నెల్లూరు నగరంలో శుక్రవారం రాష్ట్ర బార్ కౌన్సిల్ ఎన్నికలు ప్రశాంతంగా ముగిశాయి. మొత్తం 1,609 న్యాయవాదులకు.. 1380 మంది ఓటు హక్కు వినియోగించుకున్నారు. నెల్లూరు బార్ కౌన్సిల్ ఎన్నికల అధికారి అయ్యప్పరెడ్డి ఆధ్వర్యంలో జిల్లా కోర్టు ఆవరణలోని నూతన భవనాల్లో ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రాల వద్ద ఉదయం పది గంటల నుంచే న్యాయవాదులు బారులు తీరారు. పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. నెల్లూరు నుంచి బరిలో ఉన్న ప్రస్తుత బార్ కౌన్సిల్ సభ్యుడు వేనాటి చంద్రశేఖర్‌రెడ్డి, ఆల్ ఇండియా లాయర్స్ యూనియన్ జిల్లా అధ్యక్షుడు సత్తు అంకయ్య, బార్ అసోసియేషన్ మాజీ అధ్యక్షుడు డి.ఫణిరత్నం, ఓ.వెంకటరాజు, ఈశ్వర మనోజ్‌కుమార్, ఇతర జిల్లాల నుంచి బరిలో ఉన్న అభ్యర్థుల మధ్య పోటీ నెలకొంది.

శేష వాహనంపై శివపార్వతుల చిద్విలాసం

నగరంలోని మూలస్థానేశ్వరస్వామి ఆలయంలో శివరాత్రి ఉత్సవాలు కనులపండువగా జరుగుతున్నాయి. శుక్రవారం ఆలయంలో విశేషపూజలు, రుద్రాభిషేకాలు నిర్వహించారు. రాత్రికి ఆదిదంపతులు శేష వాహనంపై ఊరేగారు. స్థానికంగా ఉన్న అన్నపూర్ణ సమేత నీలకంఠేశ్వరస్వామి ఆలయంలో కూడా శివపార్వతులు శేష వాహనంపై దర్శనమిచ్చారు.
– న్యూస్‌టుడే, నెల్లూరు(సాంస్కృతికం)

సెనగ రైతు ఎదురుచూపు
కొనుగోలు కేంద్రాల ఏర్పాటుకు విజ్ఞప్తి

దుత్తలూరులో యంత్రంతో నూర్పిళ్లు

న్యూస్‌టుడే, దుత్తలూరు: ప్రభుత్వం సకాలంలో కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయకపోవడంతో సెనగ రైతులు నష్టపోవాల్సి వస్తోంది. బహిరంగ మార్కెట్ కన్నా. . ప్రభుత్వ మద్దతు ధరే అధికంగా ఉన్నా.. విధిలేని పరిస్థితుల్లో దళారులకు అమ్ముకుని నష్టపోవాల్సి వస్తోందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

12వేల ఎకరాల్లో...

జిల్లాలో దుత్తలూరు, వింజమూరు, వరికుంటపాడు, ఏఎస్‌పేట, పొదలకూరు, అనంతసాగరం, కొండాపురం, కలిగిరి, చేజర్ల మండలాల్లో రైతులు సెనగను అధికంగా సాగు చేస్తున్నారు. గత ఏడాది 8,666 ఎకరాల్లో వేశారు. ఈసారి వాతావరణం అనుకూలంగా ఉండటంతో 12వేల ఎకరాలకు సాగు పెరిగింది. గత ఏడాదితో పోల్చితే.. దిగుబడి కూడా పెరిగింది. అన్ని మండలాల్లో నూర్పిళ్లు పూర్తయి.. పంట ఇళ్లకు చేరుతోంది.

మద్దతు ధర రూ. 5,750

ప్రస్తుతం బహిరంగ మార్కెట్‌లో క్వింటా రూ. 5,500 పలుకుతుండగా.. ప్రభుత్వ మద్దతు ధర రూ. 5,750గా ఉంది. పెట్టుబడి ఖర్చులు పెరిగాయని, క్వింటాకు రూ. 6వేల నుంచి రూ. 6,200 వరకు ప్రకటించాలని రైతులు కోరుతున్నారు. సరిపడా గోదాములు లేక.. ఇళ్లలో నిల్వ చేసుకోలేక.. బహిరంగ మార్కెట్‌లో.. పలికిన ధరకే అమ్ముకోవాల్సి వస్తోందని వాపోతున్నారు. గత ఏడాది పంట మొత్తం దళారులకు అమ్మిన తర్వాత జిల్లాలో 16 కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేశారని, గింజ కూడా కొనలేదని గుర్తు చేస్తున్నారు. ఇప్పుడైనా.. సకాలంలో ఏర్పాటు చేసి.. న్యాయం చేయాలని కోరుతున్నారు.

● దీనిపై మార్క్‌ఫెడ్ జిల్లా మేనేజరు పవన్‌కుమార్ మాట్లాడుతూ.. వ్యవసాయశాఖ అధికారుల సూచనల మేరకు ప్రభుత్వానికి నివేదిక పంపించాం. ఉత్తర్వులు రాగానే.. అన్ని మండల కేంద్రాల్లో ఏర్పాటు చేసేలా చర్యలు తీసుకుంటామన్నారు.

MARGADARSI CHIT FUND PVT. LTD.
Chit Groups are available at our **NELLORE** Branch

Chit Group	Duration In Months	Monthly Installment	Chit Value
FT V	40	1,00,000	40,00,000
FT D	40	50,000	20,00,000
FT Z	40	25,000	10,00,000
FT N	40	12,500	5,00,000

Please Contact Branch Manager **Mr. K. NAGESH BABU,** for further details.
Mobile Nos. **8008143425,** Landline: **0861-2328451.**

క్రమబద్ధీకరణకు కునికిపాట్లు

నెల్లూరు(నగరపాలకసంస్థ), న్యూస్‌టుడే

ఇదీ సంగతి
- అక్రమ లేఅవుట్లు: 473
- నుడాకు నష్టం: సుమారు రూ.15కోట్లు
- నగర, పురపాలికలకు: రూ.35కోట్లు

'పొదలకూరులో 40 ఎకరాల్లో, కావలిలో 60, అల్లీపురంలో 37.06, గుడిపల్లిపాడులో 62.76, గుండ్లపాళెంలో 29.30, నెల్లూరు బిట్-2లో 13 ఎకరాల్లో అక్రమంగా భారీ లేఅవుట్లు వేశారు. ఇవే కాదు.. జిల్లా వ్యాప్తంగా చాలా ప్రాంతాల్లో ఇదే పరిస్థితి నెలకొంది. వీటి క్రమబద్ధీకరణకు ప్రభుత్వం కల్పించిన అవకాశాన్ని సైతం పట్టించుకోకుండా.. వ్యాపారులు అదే తీరున ముందుకు సాగుతుండటం తీవ్ర చర్చనీయాంశమవుతోంది.'

ఎల్ఆర్ఎస్‌కు 100 దరఖాస్తులే..

కూటమి ప్రభుత్వం 1985 జనవరి 1 నుంచి గత ఏడాది జూన్ 30 వరకు వేసిన అనధికార లేఅవుట్లు, ప్లాట్లను నిర్ణీత అపరాధ రుసుం, 14 శాతం ఓపెన్‌స్పేస్ ఛార్జీలు చెల్లించి క్రమబద్ధీకరించుకునేందుకు ల్యాండ్ రెగ్యులరైజేషన్ స్కీం(ఎల్ఆర్ఎస్)ను ప్రకటించింది. గడువు లోపు దరఖాస్తు చేసుకునే వారికి రాయితీలు కల్పించింది. కానీ.. జిల్లాలో 473 అనధికార లేఅవుట్లను గుర్తించగా.. 100 మంది మాత్రమే దరఖాస్తు చేసుకున్నారు. ఇప్పటికీ కొందరు పూర్తిస్థాయిలో అనుమతులు తీసుకోకుండా లేఅవుట్లు వేసి.. వ్యాపారాలు సాగిస్తున్నారు.

● దీనిపై కమిషనర్ వైవో నందన్ స్పందిస్తూ.. ప్రజలు తమ దస్త్రాలు, భవనం ప్లాన్, ఇతర పత్రాలను మార్చి 11వతేదీ నాటికి ఆన్‌లైన్‌లో అప్‌లోడ్ చేసి.. దరఖాస్తు చేసుకోవాలని సూచించారు.

ఎక్కడెక్కడంటే...

నెల్లూరు, కావలి, ఆత్మకూరు, బుచ్చిరెడ్డిపాళెం, నెల్లూరు గ్రామీణం, ఉదయగిరి, సర్వేపల్లి, గూడూరు, పొదలకూరు తదితర ప్రాంతాల్లో అక్రమ లేఅవుట్లు పుట్టగొడుగుల్లా వెలిశాయి. రాజకీయ అండదండల బూచి చూపుతూ... ప్లాట్లలో రహదారి, విద్యుత్తు సదుపాయం తదితరాలు కల్పించకుండానే జేబులు నింపుకొంటున్నారన్న విమర్శలు ఉన్నాయి.

గోతుల వాడ..

కొడవలూరు మండలం బీపీపాళెం వద్ద ఏపీఐఐసీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఎంఎస్ఎంఈ స్థలమిది. 2014-19 మధ్య తెదేపా ప్రభుత్వ హయాంలో 38.31 ఎకరాల్లో ఇక్కడ ఏర్పాటు చేశారు. 19.51 ఎకరాల్లో ప్లాట్లు వేశారు. పరిశ్రమల కేంద్రంగా విరాజిల్లాల్సిన ఈ స్థలం.. వైకాపా ప్రభుత్వ హయాంలో జరిగిన అక్రమ తవ్వకాలతో తటాకాన్ని తలపిస్తోంది. – న్యూస్‌టుడే, నెల్లూరు(స్టోన్‌హౌస్‌పేట)

జలనిధికి కొత్త వెలుగు

కొన్నేళ్లుగా అంధకారంలో మగ్గుతున్న సోమశిల జలాశయానికి ఎట్టకేలకు కొత్త వెలుగు వచ్చింది. జలాశయం అభివృద్ధి, నిర్వహణపై దృష్టిసారించిన కూటమి ప్రభుత్వం.. రూ. 3 లక్షల వ్యయంతో 12 క్రస్ట్ గేట్లకు నూతన లైట్లను ఏర్పాటు చేసింది. అత్యవసరం.. వరదలు పోటెత్తిన వేళ.. రాత్రిళ్లు పడుతున్న తిప్పలు తొలగినట్లేనన్న ఆనందం వ్యక్తమవుతోంది. – న్యూస్‌టుడే, అనంతసాగరం

పాఠశాలకు.. విద్యాంజలి
ప్రధానోపాధ్యాయులకు పోర్టల్‌పై శిక్షణ

న్యూస్‌టుడే, తోటపల్లిగూడూరు: ప్రభుత్వ పాఠశాలలను మరింత ప్రగతిపథంలో నడిపించేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజల భాగస్వామ్యాన్ని కోరుతున్నాయి. ఆ క్రమంలోనే దాతలను స్ఫూర్తిగా తీసుకుని.. బడుల్లో మౌలిక సదుపాయాల కల్పనకు 'విద్యాంజలి' కార్యక్రమానికి శ్రీకారం చుట్టాయి. ఈ ప్రకారం.. సేవాభావంతో ముందుకొచ్చే ప్రవాసాంధ్రులు, పూర్వ విద్యార్థులు, దాతల సహకారంతో అభివృద్ధి చేయనున్నారు. పాఠశాల అవసరాలను గుర్తించి.. వివరాలను పోర్టల్ నమోదు చేయడానికి ఎంఈవోల ఆధ్వర్యంలో ప్రధానోపాధ్యాయులకు శిక్షణ సైతం ఇచ్చారు. నిర్వహణ తీరుపై అవగాహన కల్పించారు.

ఎవరైనా స్పందించొచ్చు.. పిల్లల పుస్తకాల మొదలు.. వసతుల వరకు ఏ సహకారమైనా అందించొచ్చు.

హోదా	పాఠశాలలు	విద్యార్థులు
ప్రాథమిక	2033	64,369
ప్రాథమికోన్నత	256	25,667
ఉన్నత	295	92,183

సౌత్‌ఆములూరు బడిలో దాతలు నిర్మించిన వేదిక

విద్యావంతులు విజ్ఞానాన్ని పంచుకోవచ్చు. వస్తు రూపంలోనూ తాగునీటి పరికరాలు, బల్లలు, కంప్యూటర్లు, టీవీలు, ప్రయోగ పరికరాలు, క్రీడా సామగ్రి, స్వయం ఉపాధికి ఉపయోగపడే వస్తువులను సమకూర్చాలనుకునే వారు విద్యాంజలి వెబ్‌సైట్ ద్వారా వివరాలు నమోదు చేసుకోవచ్చు.

● తోటపల్లిగూడూరు మండలం సౌత్ ఆములూరు ప్రభుత్వ పాఠశాలలో పూర్వ విద్యార్థుల దాతృత్వంతో వంటగది, సభా వేదిక నిర్మించారు. విద్యార్థులకు అవసరమైన విద్యా సామగ్రి అందజేశారు.

● విద్యార్థుల సౌకర్యార్థం టీపీగూడూరు ఉన్నత పాఠశాలకు ఎన్‌డీఆర్ ట్రస్టు కంప్యూటర్లు అందజేసింది. పదో తరగతి పరీక్షల్లో ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు ప్రోత్సాహక బహుమతులు సమకూరుస్తోంది.

సందర్భమేదైనా ఈనాడు ను చేసుకోండి వేదిక
మీ బంధుమిత్రులు, కుటుంబ సభ్యులు, శ్రేయోభిలాషులకు
ఈనాడులో ప్రకటనల ద్వారా తెలియజేయండి

జి.ఎస్.టి. 5% అదనం

ప్రకటనల కొరకు సంప్రదించండి: 800 800 1790

(c) eenadu

పెళ్లి సంబంధాల కోసం వెతుకుతున్నారా..

దేవాంగ కుల అవివాహితులకు సువర్ణావకాశం

నేడు, రేపు దేవాంగ కుల అవివాహిత వధూవరులకు ఈనాడు పెళ్లిపందిరి ఉచిత ప్రొఫైల్ రిజిస్ట్రేషన్ కార్యక్రమం

తెలుగింటి వివాహ పరిచయాలకు ఆత్మీయ వేదిక అయిన 'ఈనాడు పెళ్లిపందిరి', దేవాంగ కుల అవివాహిత వధూవరులకు ఉచిత ప్రొఫైల్ రిజిస్ట్రేషన్ కార్యక్రమం నిర్వహిస్తోంది. వివాహంకోసం ఎదురు చూస్తున్న వధూవరులతోపాటు సంబంధిత కుటుంబీకులు నేడు (ఫిబ్రవరి 14, శనివారం) రేపు (ఫిబ్రవరి 15, ఆదివారం) ఉ. 9 గం. నుంచి సా. 5.30 గం. వరకు ఈ కార్యక్రమంలో పాల్గొని తమ ప్రొఫైల్‌ను ఉచితంగా రిజిస్టర్ చేసుకోవచ్చు.

● ఉచిత ప్రొఫైల్ రిజిస్ట్రేషన్ వాట్సప్ ద్వారా చేసుకోవచ్చు. అందుకు వధూవరుల బయోడేటా & ఫొటోలను పక్కన ఇచ్చిన వాట్సాప్ నంబర్లకు పంపవచ్చు

మరిన్ని వివరాలకు
91547 72006
91543 66099
ఫోన్ నెంబర్లను సంప్రదించవచ్చు

SRI PENUSILA LAKSHMI NARASIMHA SWAMY VARI TEMPLE, PENCHALAKONA KSHETRAM, RAPUR (M) - SPSR NELLORE DISTRICT

E-Procurement Tender Notice

The Executive Officer, Sri Penusila Lakshmi Narasimha Swamy Vari Temple, Penchalakona Kshetram, invites tenders through e-procurement from eligible contractors for the Four Civil works with Total Estimated Cost Rs.48.48 Lakhs and with tender ID's: (1)898151 (2) 898167 (3) 898168 (4) 898288, Publishing Date: 13/02/2026, Bid Submission Start Date: 13/02/2026 Bid Submission End Date:27/02/2026. Opening of Bids:27/02/2026 (at hrs 06:00 PM). Tender schedules and conditions can be viewed and downloaded from the e-procurement portal (https://tender.apeprocurement.gov.in) The Executive Officer reserves the right to accept or reject any or all tenders without assigning any reasons.

Place: Penchalakona Sd/- **(Poreddy Srinivasulu Reddy)**
Date: 13/02/2026 Deputy Commissioner & Executive Officer

पीएम श्री केन्द्रीय विद्यालय नेल्लूर
PM SHRI KENDRIYA VIDYALAYA NELLORE
राजीव स्वगृह भवन समुदाय के निकट कोत्तूर, पोदलकूर रोड.
NEAR RAJIV SWAGRUHA APARTMENTS KOTHUR PODALAKUR ROAD
एकेनगर (डाक घर) नेल्लूर / AK NAGAR P.O. NELLORE-52 40 04.
वेबसाइट Website: http://kothuru.kvs.ac.in / ई-मेल E-mail:princykvnellore@gmail.com
दूरभाष सं /Telephone no.: 0851-2947767 केन्द्रीय माध्यमिक शिक्षा बोर्ड संबद्धता सं CBSE AFFILIATION No.100055
विद्यालय कोड SCHOOL CODE-2156 स्टेशन कोड Station Code no.: 679 संभाग कोड REGION CODE-11.
आहरण और संवितरण अधिकारी कोड D.D.O REGN.No.-CGVD15534B
केन्द्रीय माध्यमिक शिक्षा बोर्ड विद्यालय सं CBSE SCHOOL CODE No 59349

విద్యా సంవత్సరం 2026–27కై కాంట్రాక్టు పద్ధతిన టీచర్లు/ కోచ్‌లు/ ఇన్‌స్ట్రక్టర్ల ప్యానల్ తయారుచేయుటకై వాక్–ఇన్– ఇంటర్వ్యూలు నిర్వహించబడును.

కేంద్రీయ విద్యాలయ సంఘటన్ వారిచే నిర్దేశించబడిన ప్రమాణాలు మరియు అర్హతలు కలిగిన అభ్యర్థుల నుండి కాంట్రాక్టు/ పార్ట్‌టైమ్/ రోజువారీ ప్రాతిపదికన విద్యాలయములో ఖాళీలననుసరించి పనిచేయుటకు దరఖాస్తులు కోరబడుచున్నవి. మరిన్ని వివరములకు విద్యాలయ ఆఫీసులోగాని లేదా https://kothuru.kvs.ac.in లోగాని సంప్రదించగలరు.

Date & Time of the Interview	Posts
23.02.2026 09:00 AM	PGTs: (English, Hindi, Maths, Physics, Chemistry & Biology) TGTs:(English, Hindi, Mathematics, Science, Sanskrit, Social Science) PRTs, Bala Vatika Teacher, Yoga Instructor, Educational Counsellor, Art & Craft Instructor, Special Educator (PRT), Sports Coach.
24.02.2026 09:00 AM	PGT (Computer Science), Computer Instructor, Vocational Instructor/ ATAL Instructor, Music Coach, Nurse. Regional Language Instructor (Telugu)

Note:1. Candidates must report at 09:00 AM for the interviews 2. They must bring original relevant qualification Certificates, recent colour passphoto size photographs and a set of xerox copies of all the relevant certificates on the date of the interviews for verification. 3. Candidates are requested to visit https://kothuru.kvs.ac.in/ for the details about educational qualifications.

అధిక లోడ్‌తో అపసోపాలు

నెల్లూరు సమీపంలోని పెన్నా నదిలో ఇసుక పెద్ద ఎత్తున తరలిపోతోంది. శుక్రవారం అధిక లోడుతో వెళుతున్న ట్రాక్టర్ ముందుకు కదలలేకపోయింది. ఇంజిన్ పైకి లేచాయి. ఆందోళన చెందిన డ్రైవర్ మూడు ట్రాక్టర్ ఇంజిన్ల సాయంతో లాగించి నది నుంచి బయటపడ్డారు. – ఈనాడు, నెల్లూరు

పక్కకొస్తే ప్రమాదమే

నెల్లూరులో జాతీయ రహదారి వెంట ప్రమాదకర పరిస్థితులు నెలకొన్నాయి. పద్మనాభ కాలనీ వద్ద రహదారి పక్కనే కాలువపై స్లాబు లేకపోవడంతో రాత్రి సమయంలో ప్రమాదాలు జరిగే ఆస్కారం ఉంది. అధికారులు చర్యలు తీసుకోవాలని వాహనచోదకులు కోరుతున్నారు. – ఈనాడు, నెల్లూరు

శేషవాహనంపై శేషాద్రివాసుడు

బుచ్చిలోని రామలింగాపురంలో వెలసిన కల్యాణ వెంకటేశ్వరస్వామి దేవస్థాన వార్షికోత్సవాల్లో భాగంగా స్వామివారు శేషవాహనంపై పురవీధుల్లో ఊరేగారు. భక్తులు పెద్ద ఎత్తున వచ్చి అడుగడుగునా టెంకాయలు కొట్టి మొక్కులు తీర్చుకున్నారు. ఉదయం ధ్వజారోహణ కార్యక్రమం జరిగింది. భక్తులకు కొడిముద్దలు పంపిణీ చేశారు. సంతానం లేనివారు పెద్ద సంఖ్యలో పాల్గొని కొడిముద్దలు స్వీకరించారు. – న్యూస్‌టుడే, బుచ్చిరెడ్డిపాళెం

వీఆర్వోను గదిలో పెట్టి తాళం

కొండాపురం, న్యూస్‌టుడే: తాను అడిగింది చేయలేదనే నెపంతో ఓ గ్రామనాయకుడు వీఆర్వోను గదిలో బంధించిన సంఘటన శుక్రవారం కొండాపురం మండలం ఇస్కదామెర్లలో చోటు చేసుకుంది. బాధితుడు వీఆర్వో మురళీ కృష్ణ తెలిపిన వివరాల మేరకు.. ఇస్కదామెర్లకు చెందిన తెదేపా నాయకుడు అన్నెం సుబ్బారెడ్డి గ్రామంలోని మండలంబయులు స్వభావం గల భూమిని వేరొకరు ఆక్రమించుకుని సాగుచేసుకుంటున్నారు, వారి నుంచి భూమును స్వాధీనం చేసుకోవాలని మూడు నెలల క్రితం వీఆర్వో మురళీకృష్ణకు ఫిర్యాదు చేశారు. ఈక్రమంలో భూమిని సాగుచేస్తున్న వ్యక్తి కోర్టును ఆశ్రయించారు. రికార్డుల్లో మండలబయులు భూమిగానే ఉందంటూ కోర్టుకు వీఆర్వో నివేదిక సమర్పించారు. వివాదం కోర్టు పరిధిలో ఉంది. ఈ నేపథ్యంలో తప్పుగా నివేదిక ఇచ్చావంటూ సుబ్బారెడ్డి వీఆర్వోపై ఆగ్రహించారు. వీఆర్వో సచివాలయంలో ఉండగా గది బయట తాళం వేశారు. బయటనుంచి వచ్చిన సచివాలయ సిబ్బంది గ్రామస్థులకు తెలియజేయడంతో సుబ్బారెడ్డి మనుమడు ఇంద్రసేనారెడ్డి వచ్చి తాళాలు తీశారు. తహసీల్దార్ సురేష్‌బాబు అక్కడికి చేరుకుని సుబ్బారెడ్డితో మాట్లాడారు. సమస్యలు ఉంటే తమ దృష్టికి తీసుకురావాలని, ఇలా చేయడం సరికాదని హెచ్చరించారు. అనంతరం మురళీ కృష్ణ, మండల వీఆర్వోలతో కలిసి పోలీసులకు ఫిర్యాదు చేశారు. విచారించి చర్యలు తీసుకుంటామని ఎస్సై మాల్యాద్రి తెలిపారు.

సుబ్బారెడ్డితో మాట్లాడుతున్న తహసీల్దార్

సమాచార స్రవంతి

బంగారం ధరలు

గ్రాముధర:	రూ.14,643
(3 శాతం జీఎస్టీ కలిపిన ధర) సవర ధర:	రూ.1,17,144
వెండి (గ్రాము):	రూ.265.80

నెల్లూరు పౌల్ట్రీ అసోసియేషన్ ధరలు

బ్రాయిలర్	114
లేయర్	90
బ్రాయిలర్స్	208
బ్రాయిలర్ స్కిన్‌లెస్	230
లేయర్ మాంసం	153

మనసున మనసై.. బతుకున ఒకటై!

నేడు ప్రేమికుల దినోత్సవం

రెండు అక్షరాల ప్రేమ.. రెండు క్షణాల ప్రేమగా మారకుండా పెళ్లి చేసుకున్నారు. వివాహ జీవితంతో అరమరికలు లేకుండా అన్యోన్యంగా సాగుతున్నాయి. ప్రేమ సఫలం కావడానికి యువకుడు అక్షరాలు నేర్చుకోగా.. మరొకరు అంధురాలైన యువతిని పెళ్లిచేసుకుని కంటికి రెప్పలా చూసుకుంటున్నారు. ప్రేమికుల దినోత్సవం సందర్భంగా ఆదర్శంగా నిలిచిన ప్రేమికుల ప్రస్థానంపై కథనం.

–న్యూస్‌టుడే, నెల్లూరు(జడ్పీ), కావలి, సీతారామపురం

అక్షరం చేసిన పెళ్లి

నగరంలోని మూలాపేటలో ఎ.కుమార్, ఆ ప్రాంతానికి సమీపంగా ఉన్న ఫత్తేఖాన్‌పేటలో గిరిజ నివాసం ఉంటున్నారు. వీరు తరచూ రాజరాజేశ్వరి ఆలయానికి వస్తున్న సందర్భంలో చూపులు కలిశాయి. మనసులు పలకరించుకున్నాయి. ఆ తరువాత రామాలయం వద్ద తెల్లవారుజామునే రోజూ పాలు తీసుకుని వెళ్తుండేవారు. అక్కడ మాటలు కలిసి ప్రేమలో పడ్డారు. గిరిజ తల్లికి విషయం తెలిసింది. కుమార్ ధైర్యం చేసి స్నేహితుడ్ని ఆ అమ్మాయి అమ్మ వద్దకు పంపించాడు. అతనికి అక్షరజ్ఞానం లేదని.. అలాంటి వాడికి కుమార్తెను ఇవ్వమని తేల్చిచెప్పింది. ఉపాధి లేదని, ఎలా పోషిస్తాడని ప్రశ్నించింది. స్నేహితుల సాయంతో అక్షరాలు నేర్చుకుని ప్రైవేటుగా డిగ్రీ పరీక్షలు రాసి ఉత్తీర్ణుడయ్యారు. గ్యాస్ రిపేర్ దుకాణం పెట్టుకుని మరికొందరికి ఉపాధి కల్పించే స్థాయికి చేరుకున్నారు. అదే సమయంలో గిరిజకి ప్రభుత్వ ఉద్యోగం చేసే సంబంధాలు వచ్చినా కుమార్‌నే పెళ్లిచేసుకుంటానని చెప్పగా.. కుటుంబసభ్యులు తలవంచి వారికి పెళ్లి చేశారు.

చూపు లేకున్నా.. కలిసిన మనసులు

కావలి పట్టణం ఇందిరమ్మ కాలనీకి చెందిన **లక్ష్మీ** పుట్టుకతో అంధురాలు. అదే కాలనీకి చెందిన **కేశమనేని అనిల్‌కుమార్**‌కు ఆమెకు చర్చిలో పరిచయమైంది. ప్రతి ఆదివారం ప్రార్థనకు వచ్చిన సందర్భంలో వారి మధ్య మాటలు కలిసి ప్రేమకు దారితీసింది. పెళ్లి చేసినా అంధురాలైన కుమార్తెను ఇబ్బందులు రాకుండా పోషిస్తాడో లేదో అన్న ఆలోచనతో మొదట కుటుంబసభ్యులు అంగీకరించలేదు. ఆ తరువాత వారికి పెళ్లి జరిగింది. వారి అనుమానాలకు భిన్నంగా ఆమె పట్ల ఎంతో బాధ్యతగా మెలుగుతున్నారు. పేదరికం లెక్క చేయకుండా పగలంతా ఇంట్లోనే ఆమెకు సపర్యలు చేస్తున్నారు. రాత్రి వేళ ప్రైవేటుగా ఉద్యోగానికి వెళ్లి కుటుంబాన్ని పోషిస్తున్నారు. వారి అన్యోన్య దాంపత్యానికి గుర్తుగా ఇద్దరు కుమార్తెలు ఉన్నారు.

కట్టుబాట్లు ఎదిరించి..

కులాలు, మతాలు వేరైనా వారు ఒక్కటయ్యారు. సీతారామపురం మండలం రంగనాయుడుపల్లికి చెందిన **జంగం కేశవ వరప్రసాదు** సీతారామపురం మండలం పండ్రంగి ఫారెస్ట్ బీట్ అధికారిగా విధులు నిర్వహిస్తున్నారు. **షేక్ అస్మా**ను ఐదేళ్లుగా ప్రేమించారు. పెళ్లిచేసుకోవాలన్నారు. ఇరు కుటుంబాలు మొదట ఒప్పుకోలేదు. ప్రేమించిన అమ్మాయిని ఎలాగైనా పెళ్లిచేసుకోవాలని ప్రసాద్ నిర్ణయించుకుని ఆమెతో కలిసి ఇంటి నుంచి వెళ్లిపోయారు. పోలీసు కేసు ఎదుర్కోవాల్సి వచ్చింది. ఎస్పీ ఎదుట హాజరై అస్మా మేజరని వయసు ధ్రువీకరణ పత్రాలు చూపించారు. అనంతరం ప్రసాద్ తన కుటుంబసభ్యులను పెళ్లికి ఒప్పించారు. 2016 జనవరిలో పెళ్లిచేసుకున్నారు. వారిద్దరి ప్రేమకు ప్రతిరూపంగా ఇద్దరు పిల్లలు.

NELLORE MUNICIPAL CORPORATION

నోటీసు

నెల్లూరు నగరపాలక సంస్థ పరిధిలోని 24వ వార్డు నందు గల ఈ క్రింది తెలుపబడిన పట్టిక ప్రకారం లే-అవుట్ అనుమతి కొరకు కోరియున్నారు.

Sl. No.	TLP. No.	OWNER	Sy.No.	Extent in (Ac. or Sq.mts)	Location
1	1031/ 0019/ LP/ NMC/ 2025	1.M/s. Minerva AVR Estates Private Limited,Rep. by Director Sri KOLLUKUDURU JANARDHANA REDDY, 2.KALICHETI MANOHAR REDDY, 3.KALICHETI KAMAKSHAMMA, 4.KALICHETI SANDEEP REDDY, 5.KALICHETI VIJITH KUMAR REDDY, 6. KALICHETI SUNITHA, 7.KALICHETI MANASA, 8.KALICHETI MOUNIKA AND ITS DEVELOPER CUM GPA AGENT M/s.Minerva AVR Estates Private Limited,Rep. by Director Sri KOLLUKUDURU JANARDHANA REDDY AND 9.KALICHETI SUNEEL REDDY VURUF KALICHETI SUNEEL	102-5, 103-1, 103-2, 103-3, 104-1, 104-2, 104-3, 104-4, 104-5, 106-1, 106-2, 107, 107-A, 108-1A, 108-2, 108-3 and 108-4.	88,707.09 m² or 21.92 Acres	KALLURU PALLI

కావున పైన తెలిపిన లేఅవుట్ అనుమతి మంజూరు నిమిత్తమై ఏదేని అభ్యంతరములు ఉన్నయెడల, సంబంధిత రికార్డులు/ డాక్యుమెంట్లతో నెల్లూరు నగరపాలక సంస్థ కార్యాలయము నందు లిఖిత పూర్వకముగా, ఈ నోటిఫికేషన్ వెలువడిన రోజు నుండి ఏడు రోజులలోపల మీయొక్క అభ్యంతరాలను తెలియచేయ వలసినదిగా కోరడమైనది.

Commissioner, Nellore Municipal Corporation.

ప్రజావేదికలో వివరాలు పరిశీలిస్తున్న గంగా భవాని

భూగర్భ జలాల పెంపునకు ఉపాధి పనులు

సంగం, న్యూస్‌టుడే: ఉపాధి హామీ పనుల ద్వారా జిల్లాలోని 82 గ్రామాల్లో భూగర్భజలాలు పెంచేందుకు ప్రాధాన్యం ఇస్తున్నామని డ్వామా పీడీ గంగాభవాని అన్నారు. శుక్రవారం సంగంలో ప్రజావేదిక నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఎనిమిది మీటర్లకు మించి భూగర్భజలాలు అడుగంటిన గ్రామాలు మెట్ట ప్రాంతంలో ఉన్నాయన్నారు. తీర ప్రాంతంలో ఇలాంటి గ్రామాలు మరో పది ఉన్నా, అక్కడ విచ్చలవిడి వినియోగంతో ఈ దుస్థితి ఏర్పడిందన్నారు. 82 గ్రామాల్లో మాత్రం భూగర్భజలాలు పెరిగేందుకు వీలుగా జలసంరక్షణ పనులు, ఊట పెరిగేందుకు అవసరమైన కార్యక్రమాలను చేసేందుకు ప్రణాళిక సిద్ధం చేశామన్నారు. వీబీజీ రామ్‌జీ పథకం ద్వారా కూలీలకు ఎలాంటి ఇబ్బందులు లేవన్నారు. పని దినాల సంఖ్య 100 నుంచి 125కి పెరిగాయన్నారు.

● సంగం మండలంలో2024-25 ఆర్థిక సంవత్సరంలో రూ. 7.29 కోట్ల మేర పనులు జరిగితే ,అందులో చెన్నవరప్పాడు, పెరమన గ్రామాల్లో పలు అవకతవకలు చోటు చేసుకున్నట్లు గుర్తించి రూ. 42,457 రికవరీ చేయాలని ఆదేశించారు.

జాతీయ స్థాయి హాకీ పోటీలకు భానుప్రకాష్

నెల్లూరు(టౌన్), న్యూస్‌టుడే: నెల్లూరు నగరపాలకసంస్థ పరిధిలోని సచివాలయ వార్డు డేటా ప్రాసెసింగ్ సెక్రటరీ **కొత్తకోట భానుప్రకాష్** ఆలిండియా సివిల్ సర్వీసెస్ హాకీ టోర్నమెంటు 2025-26 సంవత్సరానికి ఎంపికయ్యారు. శుక్రవారం కమిషనర్ వైవో నందన్ ఆయన్ను అభినందించారు. హాకీ టోర్నమెంటు ఈనెల 17 నుంచి 28వ తేదీ వరకు దిల్లీలోని నేషనల్ స్టేడియంలో జరగనున్నదని, ఆంధ్రప్రదేశ్ జట్టుకు ప్రాతినిధ్యం వహిస్తున్నట్లు తెలిపారు.

విశిష్ట ధైర్యశాలి అవార్డుకు సిఫార్సు

ఉపాధ్యాయురాలు హరితను పరామర్శించిన కలెక్టర్

నెల్లూరు(టౌన్), న్యూస్‌టుడే: ఆటో డ్రైవర్ దాడిలో తీవ్రంగా గాయపడి చికిత్స పొందుతున్న ఉపాధ్యాయురాలు హరితను కలెక్టర్ హిమాన్షు శుక్లా పరామర్శించారు. శుక్రవారం నెల్లూరులోని ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఆమెను పరామర్శించి సంఘటన వివరాలు తెలుసుకున్నారు. బాధితురాలిని ఓదార్చి ధైర్యం చెప్పారు. దాడి సమయంలో ఆమె చూపిన ధైర్యసాహసాలను ప్రత్యేకంగా అభినందించారు. ప్రభుత్వం తరపున బాధితురాలి కుటుంబానికి అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. దాడి సమయంలో ఆమె ప్రదర్శించిన ధైర్యాన్ని గుర్తిస్తూ విశిష్ట ధైర్యశాలి అవార్డుకు భారత ప్రభుత్వానికి సిఫార్సు చేయనున్నట్లు పేర్కొన్నారు. కలెక్టర్ వెంట డీఈవో ఆర్.బాలాజీరావు ఉన్నారు.

హరితతో మాట్లాడుతున్న కలెక్టర్ హిమాన్షు శుక్లా

పీఎంఎస్‌వైఎంపై కార్మికులకు అవగాహన

నెల్లూరు(స్టోన్‌హౌస్‌పేట), న్యూస్‌టుడే: అసంఘటిత కార్మికులు, చిరువ్యాపారులకు పెన్షన్ అందించే ప్రధాన మంత్రి శ్రమ్ యోగి మాన్‌ధన్ పథకాన్ని సద్వినియోగం చేసుకోవాలని కార్మిక సహాయక కమిషనర్(ఏసీఎల్) షేక్ గౌస్ తెలిపారు. నగరంలోని బాలాజీనగర్ విష్ణుకార్స్ కంపెనీలో కార్మికులకు పీఎంఎస్‌వైఎంపై అవగాహన కార్యక్రమాన్ని శుక్రవారం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ఈ పథకంలో చేరిన వారికి 60ఏళ్లు దాటిన తర్వాత నెలవారీ భరోసా పెన్షన్ రూ.3వేలు అందుతుందని పేర్కొన్నారు. వ్యాపారి అసంఘటిత రంగ కార్మికుడికి చెల్లించే నిధికి సమానంగా కేంద్ర ప్రభుత్వం పింఛన్ నిధికి నగదు జమ చేస్తుందని తెలిపారు. కార్యక్రమంలో అసిస్టెంట్ కార్మికశాఖ అధికారి కె.రామారావు తదితరులు పాల్గొన్నారు.

అవగాహన కార్యక్రమంలో అధికారులు

గడువుల వంతెన

మార్చి రెండోవారం వరకు మళ్లీ పొడిగింపు

న్యూస్‌టుడే, నెల్లూరు (జడ్పీ)

పెన్నానదిపై ప్రస్తుతం ఉన్న పాత వంతెనకు ప్రత్యామ్నాయంగా కొత్తది మంజూరైంది. పనులు పూర్తికాకుండా గడువులు పెంచుకుంటూ పోతున్నారు. వాస్తవంగా ఈనెలాఖరులోపు పూర్తిచేయాల్సి ఉంది. మరోసారి పొడిగింపునకు అనుమతులు తీసుకుంటున్నారు. కొత్త వంతెన నిర్మాణానికి రూ. 98.48 కోట్లు మంజూరు చేసి.. జాతీయ రహదారుల విభాగానికి పనులు కేటాయించారు. 2023 అక్టోబర్‌లో పనులు ప్రారంభించారు. రెండు వరుసల్లో 750 మీటర్ల పొడవు, 12 మీటర్ల వెడల్పుతో నదిపై నూతన వంతెన నిర్మిస్తున్నారు. దాదాపు మూడు సంవత్సరాలు గడిచినా పనులు సాగుతూనే ఉన్నాయి.

భారీ క్రేన్లతో కాలువపై పనులు

గత ఏడాది ఫిబ్రవరిలోనే.. పూర్తికావాల్సి ఉన్నా..

ప్రభుత్వ నిబంధనల ప్రకారం 2025 ఫిబ్రవరి 15 నాటికి నిర్మించి రాకపోకలు సాగించాల్సి ఉంది. పూర్తి చేయలేక పోయారు. ఆగస్టు మొదటి వారానికి అందుబాటులోకి తీసుకొస్తామని అనుమతి తీసుకున్నారు. ఆక్రమణల తొలగింపు, కోర్టు కేసులు, ఇతర సమస్యలు ఎదురుకావడంతో ఆగస్టుకి కూడా పూర్తి చేయలేకపోయారు. నిర్మాణ సంస్థలు ఎదురైన సమస్యలను కేంద్ర ప్రభుత్వానికి వివరించాయి. దీంతో డిసెంబర్ 31 నాటికి పూర్తి చేసేలా అనుమతులు తీసుకున్నారు. మళ్లీ కోర్టు కేసులు ఎదురయ్యాయి. తిరిగి కేంద్ర అధికారులను సంప్రదించడంతో ఈనెల 28 నాటికి గడువు పెంచారు. అప్రోచ్ రోడ్లు, పాత చెక్‌పోస్టు వద్ద, సర్వేపల్లి కాలువ పరిధిలో పనులు చేయాల్సి ఉంది. 350 టన్నుల స్థాయి గల భారీ క్రేన్లతో ప్రస్తుతం పనులు చేస్తున్నారు. అనంతరం సెంట్రల్ లైటింగ్, రంగుల పనులు పూర్తి చేయించి మార్చి రెండోవారానికి పూర్తయ్యే అవకాశం ఉందని ఇంజినీర్లు చెబుతున్నారు.

ఆటంకాలు ఎదురయ్యాయి

సుమన్, ఏఈ, జాతీయ రహదారుల విభాగం

కొత్త వంతెన నిర్మించేందుకు ఆటంకాలు ఎదురవుతున్నాయి. నిర్మాణ పనులు జరిగే ప్రాంతాల్లోని ఆక్రమణలు తొలగించడం ఆలస్యమవుతోంది. మార్చి రెండో వారం లోపే పూర్తి చేసేలా కేంద్ర, రాష్ట్ర అధికారుల నుంచి అనుమతులు తీసుకుంటాం. అనుకున్న లక్ష్యం మేరకు పూర్తిచేస్తాం.

ట్రస్ట్ పేరిట మోసం కేసులో ఇద్దరికి పదేళ్ల జైలు

నెల్లూరు(లీగల్): అంతర్జాతీయ ట్రస్ట్ పేరిట సంస్థను స్థాపించి వేలాది మందిని మోసగించి రూ.కోట్లు స్వాహా చేసిన కేసులో నేరం రుజువు కావడంతో నిందితులకు పది సంవత్సరాల జైలుశిక్షతో పాటు రూ. 75వేల చొప్పున జరిమానా విధిస్తూ జిల్లా ప్రధాన న్యాయమూర్తి జి.శ్రీనివాస్ శుక్రవారం తీర్పు చెప్పారు. ప్రాసిక్యూషన్ కథనం మేరకు.. నిందితులు మనుబోలు మండలం కోదండరామాపురానికి చెందిన బూరుగ సుమన్, గూడూరు అశోక్‌నగర్‌కు చెందిన నక్కా వంశీ భారత్ ప్రేమ సదన్ అనే ట్రస్ట్‌లో పనిచేశారు. అక్కడ పనిచేసిన అనుభవంతో హెల్ప్ టు పూర్ పీపుల్ ఇంటర్నేషనల్ ట్రస్ట్ పేరిట అనుమతి, చట్టబద్ధమైన రిజిస్ట్రేషన్ లేకుండా సంస్థను గూడూరులో ఏర్పాటు చేశారు. మరో ఎనిమిది మందిని కలుపుకొని గూడూరు పట్టణం.. పరిసర ప్రాంతాల్లో ట్రస్ట్ తరపున కలెక్షన్ ఏజెంట్లను నియమించుకున్నారు. ట్రస్టులో సభ్యులుగా చేరిన వ్యక్తి రూ. 11వేలు డిపాజిట్ చెల్లిస్తే గణనీయమైన రాబడి ఇస్తామని హామీ ఇచ్చారు. వేలాదిమంది సభ్యులుగా చేరారు. రూ. 2కోట్లకు పైగా డిపాజిట్లు చెల్లించారు. మొదట్లో కొంత పైకం చెల్లించారు. ఆ తరువాత బోర్డు తిప్పేసి పరారయ్యారు. బాధితులు 2012లో గూడూరు ఒకటో పట్టణ పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసును సీఐడీ పోలీసులకు బదిలీ చేశారు. సమగ్ర దర్యాప్తులో నిందితులు సుమన్, వంశీలతో పాటు మరో ఎనిమిది మందిపై కేసు నమోదు చేసిన సీఐడీ పోలీసులు కోర్టులో ఛార్జిషీటు దాఖలు చేశారు. కేసు విచారణలో నేరం రుజువైంది. సాక్ష్యాధారాలు లేనందున ఎనిమిది మందిపై కేసును కొట్టివేస్తూ న్యాయమూర్తి తీర్పు చెప్పారు. ప్రాసిక్యూషన్ తరపున పీపీ అజయ్ ప్రేమ్ కుమార్ లామ్ వాదించారు.

కాకాణి పూజితకు పోలీసుల నోటీసులు

కోవూరు, న్యూస్‌టుడే: వైకాపా మహిళా వర్కింగ్ ప్రెసిడెంట్ కాకాణి పూజితకు కోవూరు పోలీసులు వాట్సప్ ద్వారా నోటీసులు పంపారు. ఇటీవల కోవూరు మండలంలో బాలిక మృతి ప్రభుత్వ వైఫల్యమని, గంజాయి అరికట్టడంలో విఫలమయ్యారని ఆరోపణలు చేయడంతో ఆమెకు కోవూరు సీఐ నోటీసులు జారీచేశారు. ఈనెల 14న విచారణకు హాజరు కావాలని అందులో పేర్కొన్నారు. దీనిపై ఆమె సామాజిక మాధ్యమం 'ఎక్స్'లో స్పందిస్తూ ప్రభుత్వాన్ని విమర్శించడం నేరమా, తనకు పోలీసులు నోటీసులు జారీచేయడంపై తీవ్రంగా తప్పుబట్టారు.

విద్యార్థులకు నాయకత్వ లక్షణాలు అవసరం

వెంకటాచలం, న్యూస్‌టుడే: విద్యార్థులకు సాంకేతిక పరిజ్ఞానంతో పాటు నాయకత్వ లక్షణాలుంటే ఎక్కడైనా రాణించగలరని అనంతపురం జేఎన్‌టీయూ ఉపకులపతి ఆచార్య సుదర్శన రావు పేర్కొన్నారు. వీఎస్‌యూలో ఎన్‌ఎస్‌ఎస్ ఆధ్వర్యంలో శుక్రవారం నిర్వహించిన 'ది లీడర్‌షిప్ డైలాగ్' కార్యక్రమాన్ని ఆయన ప్రారంభించి మాట్లాడారు. విద్యార్థులు తమ భావాలను నిర్భయంగా వ్యక్తపరచాలని, సరైన కమ్యూనికేషన్ లేకుంటే మంచి ఆలోచనలు కూడా వృథా అవుతాయన్నారు. ఆచార్యులే విశ్వవిద్యాలయాల పురోగతికి మూలస్తంభాలని పేర్కొన్నారు. సమావేశంలో ఏపీపీఎస్‌సీ ఛైర్మన్ ఆచార్య శశిధర్, వీఎస్‌యూ వీసీ అల్లం శ్రీనివాసరావులు మాట్లాడారు. రిజిస్ట్రార్ సునీత, ప్రిన్సిపల్ విజయ, ఆచార్యులు మధుమతి, జవహర్‌బాబు తదితరులు పాల్గొన్నారు.

జేఎన్‌టీయూ వీసీ సుదర్శనరావును సన్మానిస్తున్న వీఎస్‌యూ వీసీ, రిజిస్ట్రార్

EENADU e Classifieds

AUTO
VEHICLES FOR SALE

వాహనము అమ్మబడును
HONDA ELEVATE-ZX
2024 Model AP-40-DP-5595
sf సుందరం ఫైనాన్స్ లిమిటెడ్, దర్గామిట్ట, నెల్లూరు.
Ph: 94409 09860 94409 09786

BUILDING CONSTRUCTION

House Constructions: ★★10 సం॥లు వారెంటీతో కాంట్రాక్ట్ పద్ధతిలో మీ ఇంటిని కట్టించి ఇవ్వబడును. ✆ 98499 99280, 97009 21539

REAL ESTATE
PLOT FOR SALE

Commercial Property of 42.5 Ankanams for Sale on Stonehousepet Main Road, Nellore. Contact: 96633 13308

గమనిక: క్లాసిఫైడ్ ప్రకటనలకు ప్రతిస్పందించే ముందు తగిన రీతిలో క్షుణ్ణంగా విచారించుకోవలసిందిగా పాఠకులకు సూచించడమైనది. ప్రకటనదారు చెబుతున్న లేదా చేసుకుంటున్న క్లెయిములతో ఈ వార్తా పత్రికకు ఏవిధమైన సంబంధం లేదు. ప్రకటన దారులు సరుకుల అమ్మకం లేదా అందించిన సేవల విషయంలో తప్పు, ప్రకటనల ద్వారా ప్రజల నుండి ఎట్టి డబ్బును వసూలు చేయరాదు. డబ్బును వసూలుచేసే ప్రకటనకర్తను బ్లాక్- లిస్టులో ఉంచే మరియు/ లేదా అతనిపై చట్టపరమైన చర్య తీసుకునే హక్కు యాజమాన్యానికి కలదు.

కావలి టౌన్ రామమూర్తిపేట ట్రెండ్స్ షోరూం ప్రక్క వీధిలో MRO ఆఫీస్‌కి ఎదురుగా 220 అంకణముల స్థలం అమ్మకమునకు కలదు. ✆ 92987 52705.

ప్లాట్లు అమ్మబడును
కమర్షియల్ ప్లాట్స్ ఫర్ సేల్
నెల్లూరు టౌన్ దగ్గరగా బోంబే హైవే, చెన్నై వైపు సమీపంలో నుడా & తుడా అప్రూవ్డ్ ప్లాట్స్ తక్కువ ధరకే అమ్మబడును.
బ్యాంకు లోన్ సౌకర్యం కలదు
93469 48665, 93817 79202

నెల్లూరు ఆత్మకూరు బస్టాండ్ 4KMలో 60 ఎ॥ అప్రూవల్ కల్గిన ఓపెన్ ప్లాట్స్ & హౌసెస్, స్పాట్ రిజిస్ట్రేషన్, లోన్ సౌకర్యం. ✆ 9121459131,7661963007

LEASE

తెలంగాణ, ఖమ్మంలో 3021 చ॥గ॥లు ట్విన్ థియేటర్/ కమర్షియల్ లీజుకు సం॥ 9848531544. bit.ly/4rMldEv

TO LET

నెల్లూరు సిటీ డైకాస్ రోడ్ సెంటర్ మెయిన్ రోడ్డుకు 3 ఫ్లోర్ బిల్డింగ్ ఒక్కొక్క ఫ్లోర్ 1500 చ॥ అ॥ లిఫ్టు పార్కింగ్‌తో బ్యాంకులకు, హాస్పిటల్స్‌కు, షాపింగ్ మాల్స్‌కు, ఫైనాన్స్ ఆఫీసులకు రెంటుకి ఇవ్వబడును. సంప్ర॥ 99498 43949

నెల్లూరు కనకమహల్ సెంటర్ రాజపుట్ వీధిలో 600 Sft స్పేస్ గల కమర్షియల్ షాపు అద్దెకు ఇవ్వబడును. సంప్రదించండి. ✆ 93471 01054

COMMERCIAL

నెల్లూరు ఇండస్ట్రియల్ ఎస్టేట్‌లో 7100Sft ఏరియాలో 3200Sft ఓపెన్‌షెడ్, 300Sft RCC రూమ్, 1st Floor 300Sft రూమ్ అటాచ్డ్ బాత్రూమ్ గల స్పేస్ బాడుగకు. 98668 06699, 93989 94949

నెల్లూరు స్టోన్‌హౌస్‌పేట జలకన్య బొమ్మ సెంటర్ తిరు కాంప్లెక్స్ 1st ఫ్లోర్‌లో బ్యాంకులకు, ఆఫీసులకు అనువైన 1500 sft. మరియు క్రింద 2షాపు రూములు బాడుగకు కలవు. 9849848312

APARTMENTS

నెల్లూరు చిల్డ్రన్స్ పార్క్, సాయిబాబా మందిరం, అపోలో హాస్పిటల్‌కు దగ్గర 3 బెడ్‌రూం అపార్ట్‌మెంట్ 2 కార్ల పార్కింగ్ వసతితో అద్దెకు కలదు. ✆93471 00005

JOBS

Female Telecallers Needed Adhira Educational Consultancy Good Communication Skills Required. Contact : 86397 89383

WANTED TELECALLERS
Telecallers Required for Reputed Universities across India. Candidates should possess good communication skills and basic computer knowledge.
Salary: Rs.10,000/- to 15,000/- per month
Incentives: Attractive performance-based incentives provided.
Sri Mahalakshmi Educational Service, Fathekhanpet, Nellore.
Cont 99127 63999 96661 22247

NARAYANA ENGINEERING COLLEGES (AUTONOMOUS) : NELLORE | GUDUR
we are HIRING
Applications are invited from eligible candidates for the position of ASSISTANT PROFESSOR, PLACEMENT TRAINER in the following disciplines. Interested candidates may e-mail their resumes.
TRAINING & PLACEMENT: CORPORATE RELATIONS EXTERNAL APTITUDE | REASONING | VERBAL SOFT SKILLS ENGLISH LANGUAGE LAB TRAINER TECHNICAL TRAINER (C | JAVA | PYTHON DATA STRUCTURES | AI TOOLS | FULL STACK DATA BASE | AWS | BI TOOLS DIGITAL MARKETING TOOLS).
ENGINEERING: CSE (AIML, DATA SCIENCE) | ECE | CIVIL MECHANICAL | MATHS | ENGLISH CHEMISTRY | PHYSICS
GENERAL INFORMATION
• Qualifications and experience must be as per AICTE norms.
• Salary is not a constraint for deserving candidates.
• Industrial experience will be considered as an added advantage.
For Enquiries Contact - HR : 87903 50096
Mail your resume to: careers.nec@narayanagroup.com

ప్రముఖ కంపెనీకి 6/10 Tons లారీకి అనుభవం, హెవీలైసెన్స్, బ్యాడ్జ్ కలిగిన డ్రైవర్లు కావలెను. నారాయణరెడ్డి పేట, నెల్లూరు. Cont: 88854 23099

SBI అనుబంధ సంస్థలో పనిచేయుటకు స్త్రీ/పు P.T/F.T కావలెను. వయస్సు: 25+, 10th, Sal: 12K+, గృహిణులకు, రిటైర్డైన వారికి ప్రత్యేకత. ✆7702320574

నెల్లూరు టౌన్‌లో మా ఎలక్ట్రానిక్ సర్వీసు సెంటర్‌లో పనిచేయుటకు ITI, పాలిటెక్నిక్, ఎలక్ట్రానిక్స్ చదివిన జెంట్స్ కావలెను. జీతం: 15,000/- ✆ 70321 66701

తెలుగు మ్యారేజ్ బ్యూరో నెల్లూరు బ్రాంచ్ నందు పనిచేయుటకు డిగ్రీ చదివి కంప్యూటర్ పరిజ్ఞానం గల మహిళ అభ్యర్థులు కావలెను. సంప్ర: Cell: 98851 41567, 80740 26851.

మా లాజిస్టిక్స్ కంపెనీలో సొంత వాహనం కలిగిన డ్రైవర్లు కావలెను. కావలసిన వాహనాలు: లైట్, హెవీ వెయిట్ మరియు అన్నిరకాల కమర్షియల్ రవాణా వాహనాలు. లొకేషన్: తడ, Contact : 94917 11144, 949181 1144.

వంటమనిషి కావలెను. ఆత్మకూరులో మా ఇంటి వద్దనే ఉంటూ పని చేయడానికి వంటమనిషి కావలెను. మంచి జీతం, భోజనం + వసతి సౌకర్యం ఇవ్వబడును. ✆ 96181 52478, 79975 93876

త్రివేణి హోంకేర్‌లో వృద్ధులను/ పేషెంట్స్‌ని చూసుకొనుటకు వర్కర్స్/ నర్సులు కావలెను. ఫ్రీ వసతి, భోజనం.జీ:18K to 20K. ✆96404 00073, 98485 71888.

నెల్లూరులోని ప్రముఖ ఆటోమొబైల్ సంస్థలో కౌంటర్ ఎగ్జిక్యూటివ్స్ మరియు బిల్లింగ్ ఎగ్జిక్యూటివ్స్‌గా పనిచేయుటకు పురుష అభ్యర్థులు కావలెను. ✆ 80080 94129.

లేడీ రిసెప్షనిస్ట్ కావలెను. నెల్లూరు టౌన్ ప్రముఖ రియల్ ఎస్టేట్ ఆఫీసు నందు పని చేయుటకు సంప్రదించండి. ✆ 80192 57945, 86393 30705

ACCOUNTING

ప్రముఖ ఆడిటర్ ఆఫీసులో జాబ్ చేయుటకు Tally తెలిసి, Tax Filing చేయకల్గిన అకౌంటెంట్ కావలెను. VRC, నెల్లూరు. ✆ 99891 40484

అధిక స్పందనలు పొందండి. వాహనాలు అమ్మకం, ఉద్యోగాల భర్తీ, ఇల్లు, ప్లాట్లు, స్థలాలు అమ్మకాలు, కొనుగోళ్లు, ఇల్లు, షాపులు, ప్లాట్లు అద్దెకు మరియు అన్ని రకాల బిజినెస్ వ్యవహారాలు...
B/W 5 లైన్ల ప్రకటన రూ. 470/- మాత్రమే
వివరాలకు..
నెల్లూరు 80080 01790

మీ చిన్నారులకు పుట్టినరోజు శుభాకాంక్షలు ఈనాడు ద్వారా తెలపండి.
B&W : రూ. 600
Colour : రూ. 800
ప్రకటనలపై 5% GST వర్తించును

కావలి

• కావలి • ఉదయగిరి • ఆత్మకూరు

ఆందోళన చేస్తున్న గట్టుపల్లి మహిళలు

‘భూముల్లోకి రానీయకుండా అడ్డుకుంటున్నారు’

కావలి, న్యూస్‌టుడే: జలదంకి మండలం గట్టుపల్లి గ్రామంలో 2009లో ఇచ్చిన భూముల్లో సాగు చేపట్టనీయకుండా కొందరు అడ్డుకుంటున్నారని దళిత కుటుంబాలకు చెందిన వారు ఆందోళన చేశారు. శుక్రవారం ఆ గ్రామం నుంచి భారీగా ప్రజలు తరలివచ్చి కావలి ఆర్డీవో కార్యాలయం వద్ద నిరసన వ్యక్తం చేశారు. తమకు న్యాయం చేయాలంటూ కోరారు. ఆ మేరకు ఆర్డీవో సన్నీవంశీకృష్ణకు వినతి పత్రం అందజేశారు. ఇందుకు ఆర్డీవో స్పందిస్తూ, ఈ విషయమై విచారణ జరుగుతుందని తనను కలిసేందుకు నలుగురికి మించి రావద్దన్నారు. శాంతిభద్రతలకు విఘాతం కలిగించొద్దంటూ వారికి సూచించారు.

మెరుగైన నైపుణ్యంతో ఉద్యోగావకాశాలు

కావలి, న్యూస్‌టుడే: మెరుగైన నైపుణ్యంతో భవిష్యత్తులో ఉద్యోగావకాశాలు పెంపొందించుకోవచ్చని కావలి రెండో పట్టణ సీఐ గిరిబాబు అన్నారు. శుక్రవారం స్థానిక ఎంఎస్ఆర్ కళాశాలలో జరిగిన ఉద్యోగమేళాలో పాల్గొని మాట్లాడారు. మేళాలో 15 కంపెనీల ప్రతినిధులు హాజరయ్యారు. కార్యక్రమానికి 192 మంది విద్యార్థులు హాజరు కాగా 144 మంది తుది దశకు ఎంపికయ్యారు. కార్యక్రమంలో జిల్లా నైపుణ్యాభివృద్ధి అధికారి షేక్ అబ్దుల్ ఖయ్యుం, కళాశాల కరస్పాండెంట్ రాజ్‌కుమార్ చౌదరి, పీ-4 కోఆర్డినేటర్ సత్యానందం తదితరులు పాల్గొన్నారు.

మేమున్నాం.. మీకు తోడుగా!

(10 AM to 1 PM)
కావలి : 80080 51666, 91548 46698
ఉదయగిరి : 80085 73944 ఆత్మకూరు: 8008573949

సమస్య : సంగం మండలం పడమటిపాళెం పంచాయతీలోని పల్లిపాళెం వద్ద సాగునీటి కాలువ కల్వర్టు దెబ్బతినడంతో రాకపోకలకు ఇబ్బందిగా ఉంది. **-పెంచలయ్య, స్థానికుడు**

సమాధానం : నూతన నిర్మాణానికి ప్రతిపాదనలు సిద్ధం చేశాం. **- వినయ్‌కుమార్, ఏఈ**

? కావలి సబ్‌రిజిస్టర్ కార్యాలయంలో రూ.50, 100 స్టాంపులు లేకపోవడంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. **- శివ, మద్దూరుపాడు**

✓స్టాంపుల కోసం ఉన్నతాధికారులను కోరాము. **- రాధాకృష్ణ, సబ్ రిజిస్ట్రార్, కావలి**

? మర్రిపాడు మండలం, ఖాదర్‌పూర్‌లో సుజల స్రవంతి మినీ ప్లాంటులో నీరు లేక నిరుపయోగంగా మారింది. **- ఆది, స్థానికుడు**

✓ నిర్వహణకు నిధులు అందుబాటులో లేవు. నిధులు వచ్చిన వెంటనే వినియోగంలోకి తీసుకువస్తాం. **- కృష్ణ, ఆర్‌డబ్ల్యూఎస్ ఏఈ**

? అనంతసాగరం మండలం బెడుసుపల్లిలో వీధి దీపాలు వెలగడం లేదు. రాత్రి వేళ సంచరించాలంటే ఇబ్బంది పడుతున్నాం. **-శ్రీనివాసులు**

✓ పరిశీలించిన వెంటనే వీధి దీపాలకు మరమ్మతులు చేయించి సమస్య పరిష్కరిస్తాం. **- రమణరావు, పంచాయతీ కార్యదర్శి**

సాకలేక బిడ్డను వేరే వ్యక్తికి అప్పగించిన కన్నతల్లి!

ప్రకాశం జిల్లా ఉలవపాడు మండలంలో వెలుగుచూసిన ఘటన

ఉలవపాడు, న్యూస్‌టుడే: పేదరికం కారణంగా కన్నబిడ్డను సాకలేక తల్లి వేరొకరికి అప్పగించిన సంఘటన ఆలస్యంగా వెలుగుచూసింది. వివరాల్లోకి వెళితే.. నెల్లూరు జిల్లా అల్లూరు చెరువు కట్ట దిగువన ఎస్టీ కాలనీకి చెందిన దంపతులకు నలుగురు సంతానం. వారిది పేద కుటుంబం. బిడ్డలను సాకలేక వారి కుమారుడు(7)ను 10 రోజుల కిందట ప్రకాశం జిల్లా ఉలవపాడు మండలంలోని ఓ గ్రామానికి చెందిన వ్యక్తికి ఇచ్చినట్లు తెలిసింది. ఈ విషయం తెలుసుకున్న ఎస్టీ సంఘాల నాయకులు పోలయ్య, దయాకర్.. నెల్లూరు జిల్లా ఐటీడీఏ ఏపీవో డి.కృష్ణ, తహసీల్దార్ నిరంజన్‌తో మాట్లాడి.. కందుకూరు సబ్‌కలెక్టర్ హిమవంశీ దృష్టికి తీసుకెళ్లారు. గ్రామంలో విచారించిన అధికారులు.. బాలుడిని ఉలవపాడు పోలీస్‌స్టేషన్‌కు తీసుకొచ్చి ఐటీడీఏ అధికారుల సమక్షంలో తల్లిదండ్రులకు శుక్రవారం అప్పగించారు. ఈ విషయమై ఐటీడీఏ ఏపీవో కృష్ణ మాట్లాడుతూ.. దంపతులకు నలుగురు సంతానం కారణంగా కుటుంబ పోషణ భారమై పెంచుకుంటామంటే బాలుడిని వేరే వ్యక్తికి తల్లి ఇచ్చినట్లు తమ విచారణలో తేలిందన్నారు. మరొకరి వద్ద బాలుడు ఉండటం మంచిది కాదని భావించి తల్లిదండ్రులకు అప్పగించినట్లు చెప్పారు. ఉలవపాడు ఎస్సై సుబ్బారావు స్పందిస్తూ విషయం తన దృష్టికి రాగానే గ్రామంలో విచారించి బాలుడిని తల్లిదండ్రుల చెంతకు చేర్చినట్లు తెలిపారు.

వేతనాల పెంపుపై హర్షం

ఉదయగిరి, న్యూస్‌టుడే: 108 అంబులెన్స్ సర్వీసు ఉద్యోగులకు వేతనాలు పెంచుతూ సీఎం నారా చంద్రబాబునాయుడు నిర్ణయం తీసుకోవటం పట్ల శుక్రవారం స్థానిక పాత సామాజిక ఆరోగ్య కేంద్రం ఆవరణలో థ్యాంక్యూ సీఎం సార్ అంటూ ప్లకార్డులు చేతబట్టి ధన్యవాదాలు తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ 108 అంబులెన్స్ సర్వీసులో ఉద్యోగులుగా పనిచేస్తున్న ఈఎంటీ, పైలట్లకు నెలకు రూ. 2 వేలు పెంచటంతోపాటు ఐదు, పదేళ్ల సర్వీసు పూర్తి చేసుకున్న వారికి ఆటోమేటిక్ స్లాట్ అప్‌గ్రేడేషన్ ద్వారా మరింత ఆర్థిక వెసులుబాటు కల్పించటం హర్షణీయమన్నారు. ఉద్యోగులు రబ్బానీ, మహబూబ్‌బాషా, జాఫర్, మస్తాన్, సురేష్, తదితరులు పాల్గొన్నారు.

పొగాకు సాగు.. ఈసారైనా కలిసొచ్చేనా..?

ఆశ నిరాశల మధ్య రైతులు

రైతులకు సూచనలిస్తున్న వేలం నిర్వహణ అధికారులు

దుత్తలూరు, మర్రిపాడు, న్యూస్‌టుడే: పొగాకు రైతులకు ఎటూ చూసినా కష్టాలే ఎదురవుతున్నాయి. ఒక ఏడాది దిగుబడి ఉంటే గిట్టుబాటు ధర ఉండదు. మరో ఏడాది ధర బాగా ఉంటే వాతావరణ మార్పులతో సరైన రంగు రాక నష్టాలు చవిచూడాల్సిన పరిస్థితి ఉంటోంది. ఈ సారైనా లాభాల బాట పడతామనే ఆశతో అనుమతికి మించి రూ. లక్షలు పెట్టుబడి పెట్టి సాగు చేపట్టారు.

ఇదీ పరిస్థితి

డీసీపల్లి, కలిగిరి వేలం కేంద్రాల పరిధిలో 2025-26 సీజన్‌కు సంబంధించి 3,474 మంది రైతులకు 2,966 బ్యారన్ల పరిధిలో 9,944 హెక్టార్లలో 12.63 మిలియన్‌కిలోల పొగాకు పండించాలని బోర్డు అనుమతి ఇచ్చింది. రైతులు అధికంగా సాగు చేయడంతో సుమారు 17 మి.కిలోలు వరకు దిగుబడి వచ్చింది. ప్రారంభంలో గరిష్ఠ ధర కిలో రూ. 280, చివరలో రూ.345 ఉండగా సరాసరిన రూ.219.62 పలికింది. మార్చిలో ప్రారంభమైన పొగాకు కొనుగోళ్లు నవంబరు వరకు జరిగాయి. కాగా వేలం పూర్తయినా కూడా రైతుల వద్ద సుమారు 1.5 మిలియన్ కిలోల పొగాకు మిగిలిపోయింది. ఈ లెక్కన బ్యారన్‌కు రూ. లక్ష నుంచి లక్షన్నర వరకు నష్టపోయారు. ఈ ఏడాది సాగు అధికంగానే చేపట్టారు.

కలిగిరి, డీసీపల్లి కేంద్రాల పరిధిలో వివరాలు ఇలా	
పొగాకు సాగు చేసిన రైతులు	: 3,494
బ్యారన్లు	: 2,898
బోర్డు అనుమతించింది	: 8,359 హెక్టార్లు
రైతులు సాగు చేసింది	: 9,200 హెక్టార్లు
అనుమతించిన దిగుబడి	: 10.61 మిలియన్ కిలోలు

ఏటా పెరుగుతున్న కౌలు

రెండేళ్ల క్రితం ఎకరా భూమి కౌలు రూ.5 నుంచి 10 వేలు ఉండేది. ప్రస్తుతం రూ.15 నుంచి 20 వేల వరకు పలుకుతోంది. భూమి స్వభావం, నీటి వసతి బాగున్న చోట రూ.25 వేల వరకు ఉంది. అయితే ఈ ఏడాది బ్యారన్ లీజు మాత్రం రూ.2 లక్షల నుంచి రూ.1.20 లక్షల వరకు వచ్చింది. మూట పొగనారు ధర రూ. 6 వేల వరకు పలకటంతోపాటు బ్యారన్‌కు అదనంగా రూ. 40 వేల ఖర్చు పెరిగిందని, అన్నీ కలుపుకొని ఒక్కో బ్యారన్‌కు రూ.12 లక్షల వరకు ఖర్చు అవుతుందని చెబుతున్నారు. వ్యాపారులు సిండికేట్‌గా ఏర్పడి ధరలు తగ్గిస్తున్నారని ప్రభుత్వం స్పందించి గిట్టుబాటు ధరలు కల్పించేలా చర్యలు తీసుకోవాలని పొగాకు సాగుదారులు కోరుతున్నారు.

డిమాండ్ ఉంటుందని చెప్పలేం

పొగాకు ధరలు ఈ ఏడాది ఆశించిన స్థాయిలో ఉంటాయని చెప్పలేం. కూలీల కొరత, అంతర్జాతీయ మార్కెటులో పొగాకు డిమాండ్ వంటివి దృష్టిలోపెట్టుకుని సాగు చేయాలి. ప్రత్యామ్నాయ పంటలపై దృష్టి సారించాలి.
జి.రాజశేఖర్, వేలం నిర్వహణాధికారి, డీసీపల్లి

గ్రామ సభ వాయిదా

దగదర్తి, న్యూస్‌టుడే: మండలంలోని కొరుగుంటలో విమానాశ్రయ భూసేకరణ గ్రామ సభ శుక్రవారం వాయిదా పడింది. గ్రామ సభ నిర్వహించేందుకు ఆర్డీవో వంశీకృష్ణ, తహసీల్దార్ లాజరస్ వెళ్లారు. అయితే లబ్ధిదారులకు సమాచారం లేకపోవడంతో హాజరు కాలేదు. దీంతో సోమవారానికి వాయిదా వేశారు.

నిర్మించారు.. నిరుపయోగంగా వదిలేశారు

మండలంలోని పీఎస్‌పల్లిలోని బీసీ కాలనీలో రూ.లక్షల వ్యయంతో నిర్మించిన ఓవర్ హెడ్ ట్యాంకు నిరుపయోగంగా మారింది. మోటారు ద్వారా ట్యాంకును నింపి కుళాయిలకు సరఫరా చేయాల్సి ఉండగా.. ఇక్కడ నేరుగా నీటి సరఫరా చేస్తున్నారు. విద్యుత్తు సరఫరా లేనప్పుడు నీటికి ఇబ్బందులు ఏర్పడుతున్నాయని అధికారులు స్పందించి ట్యాంకును వినియోగంలోకి తీసుకురావాలని ప్రజలు కోరుతున్నారు. - న్యూస్‌టుడే, మర్రిపాడు (ఆత్మకూరు గ్రామీణం)

వంతెనపై గుంత.. ప్రమాదాలకు చింత!

మండలంలో పడమటి రొంపిదొడ్ల గ్రామం నుంచి ఎర్రపల్లిగడ్డకు వెళ్లే మార్గంలో ఉన్న వంతెనపై గుంత పడటంతో స్థానికులు అందులో రాళ్లు పెట్టారు. ఈ మార్గంలో రాకపోకలు సాగించాలంటే ఇబ్బందిగా ఉందని ప్రయాణికులు వాపోతున్నారు. అధికారులు పట్టించుకోవట్లేదని సీఐటీయూ మండల కన్వీనర్ కోడె రమణయ్య, పలువురు గ్రామస్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పందించి సమస్యను పరిష్కరించాలని కోరుతున్నారు. - సీతారామపురం, న్యూస్‌టుడే

అధికలోడు... పట్టించుకునేదెవరు?

దుత్తలూరు మీదుగా వెళుతున్న 565వ జాతీయ రహదారిపై నిత్యం అధిక లోడుతో పదుల సంఖ్యలో లారీలు వెళ్తున్నా ఇటు రవాణాశాఖ అధికారులు అటు అటవీశాఖ అధికారులు పట్టించుకుంటున్న దాఖలాల్లేవు. అంతేకాకుండా మామూళ్లు తీసుకుని వదిలేస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఈవిషయమై ఉదయగిరి రేంజర్ కుమార్‌రాజాను వివరణ కోరగా అలాంటి వాహనాలపై దాడులు చేసి తగిన చర్యలు తీసుకుంటామన్నారు. - న్యూస్‌టుడే, దుత్తలూరు

నిఘా నీడన సోయగం

సంగం, న్యూస్‌టుడే: సంగం పరిసర ప్రాంతాల్లో నిఘా వేసేందుకు ఎస్సై రాజేష్ ఆధ్వర్యంలో డ్రోన్ ద్వారా విహంగ వీక్షణం చేయించారు. సంగం సోయగాలు కనిపించాయి. సంగం ఎర్రచెరువు నుంచి నెల్లూరు ముంబయి జాతీయరహదారి చూడచక్కగా ఉండగా, సంగం కలిగిరి రహదారి కొండదిగువన నల్లమలను తలపిస్తుండటం విశేషం.

సమస్యలకు సత్వరమే పరిష్కారం

నెల్లూరు (విద్యుత్తు), న్యూస్‌టుడే: జిల్లాలో విద్యుత్తు శాఖలో పనిచేస్తున్న ఇంజినీర్ల సమస్యలను సత్వరమే పరిష్కరించేందుకు ఎల్లప్పుడు అందుబాటులో ఉంటామని ఎస్ఈ కె.రాఘవేంద్రం పేర్కొన్నారు. శుక్రవారం నెల్లూరులో జరిగిన ఏపీఎస్ఈబీ ఇంజినీర్ల అసోసియేషన్ డైరీ ఆవిష్కరణ కార్యక్రమంలో పాల్గొని మాట్లాడారు. ఆయన మాట్లాడుతూ అసోసియేషన్ అభివృద్ధికి సంస్థ కీలకపాత్ర పోషిస్తుందని తెలిపారు.

17న నులిపురుగుల నివారణ మాత్రల పంపిణీ

కరపత్రాలు విడుదల చేస్తున్న అధికారులు

సంగం, న్యూస్‌టుడే: మండలంలో 7,600 మందికి ఈనెల 17వతేదీన నులిపురుగుల నివారణ మాత్రలు వేయనున్నట్లు మండల వైద్యాధికారి అశోక్ శుక్రవారం తెలిపారు. సంగంలోని మండల పరిషత్తు కార్యాలయంలో తహసీల్దారు సోమ్లానాయక్, ఎంపీడీవో షాలెట్‌తో కలిసి ఆయన కరపత్రాలు విడుదల చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ 57 విద్యాలయాలు, 52 అంగన్‌వాడీ కేంద్రాల్లోని ఒకటి నుంచి 19 ఏళ్లలోపు బాలురకు ఈ మాత్రలనుఒక్కొక్కటిగా మింగిస్తామన్నారు. ఆ రోజు కుదరకపోతే ఈనెల 24న వేస్తామన్నారు. **ఆత్మకూరు:** నులిపురుగుల నివారణ కార్యక్రమాన్ని పకడ్బందీగా చేపట్టాలని డాక్టర్ అస్మా అన్నారు. ఆత్మకూరు పురపాలక కార్యాలయంలో ఎఎన్ఎంలు, ఆశావర్కర్లు, అంగన్‌వాడీ కార్యకర్తలతో సమావేశం నిర్వహించారు.

తహసీల్దారుగా బాధ్యతల స్వీకరణ

వింజమూరు, న్యూస్‌టుడే: వింజమూరు ఉప తహసీల్దారుగా పని చేస్తున్న బి.ఓబయ్య శుక్రవారం తహసీల్దారుగా బాధ్యతలు తీసుకున్నారు. తహసీల్దారుగా పని చేస్తున్న హమీద్ అనారోగ్య కారణాలతో పది రోజులుగా సెలవులో ఉన్నారు. దీంతో ఓబయ్య తహసీల్దారుగా అదనపు బాధ్యతలు అందుకున్నారు.

ద్విచక్ర వాహనాలు ఢీకొనడంతో యువకుడి దుర్మరణం

బిట్రగుంట, న్యూస్‌టుడే: ద్విచక్ర వాహనాలు ఢీకొనడంతో ఓ యువకుడు మృతిచెందిన ఘటన శుక్రవారం అర్ధరాత్రి బోగోలు మండలం విశ్వనాథరావుపేట-కప్పరాళ్లతిప్ప మధ్య ర.భ రోడ్డుపై చోటు చేసుకుంది. బిట్రగుంట ఏఎస్సై కోటేశ్వరరావు కథనం మేరకు.. కప్పరాళ్లతిప్పకు చెందిన కుంచాల సాల్మాన్ (23) బుల్లెట్ వాహనంపై అఖిల్, మనోహర్‌లతో కలిసి గ్రామానికి వస్తున్నారు. అదే సమయంలో కావలి నుంచి జస్టిస్ ఫ్రాన్సిస్ అనే వ్యక్తి విశ్వనాథరావుపేటకు వస్తున్నారు. ఆ క్రమంలో ఎదురెదురుగా వాహనాలు రావడంతో ఢీకొని ప్రమాదం చోటుచేసుకుంది. సమాచారం అందుకున్న ఏఎస్సై కోటేశ్వరరావు సిబ్బంది, స్థానికుల సహకారంతో క్షతగాత్రులను 108 అంబులెన్స్‌లో కావలికి తరలించారు. అప్పటికే సాల్మాన్ మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. ఫ్రాన్సిస్ పరిస్థితి విషమంగా ఉందని అఖిల్, మనోహర్‌లు స్వల్పగాయాలతో బయటపడ్డారని ఏఎస్సై తెలిపారు.

నెలాఖరులోగా సర్వే పూర్తి

చిరమనలో సర్వేను పరిశీలిస్తున్న ఎంపీడీవో

అనుమసముద్రంపేట, న్యూస్‌టుడే: ఏఎస్‌పేట మండలంలో కుటుంబ సమగ్ర సర్వే వేగవంతంగా జరుగుతోందని ఎంపీడీవో ప్రసన్నకుమారి తెలిపారు. చిరమన గ్రామంలో జరుగుతున్న సర్వేను శుక్రవారం ఆమె తనిఖీ చేశారు. మండలంలోని 19 పంచాయతీలలో మొత్తం 11,379 కుటుంబాలు ఉన్నాయని, వాటిలో ఇప్పటి వరకు 5,618 ఇళ్లకు సర్వే పూర్తి చేశామన్నారు. ఈ నెలాఖరులోగా పూర్తి చేయనున్నట్లు తెలిపారు.

నేడు విద్యుత్తు సరఫరాకు అంతరాయం

దుత్తలూరు, కావలి, ఆత్మకూరు, న్యూస్‌టుడే: దుత్తలూరు మండలంలోని నర్రవాడ, దుత్తలూరు సబ్‌స్టేషన్‌ల పరిధిలో మరమ్మతుల దృష్ట్యా శనివారం ఉదయం 9నుంచి మధ్యాహ్నం 1గంట వరకు సరఫరాకు అంతరాయం ఉంటుందని ట్రాన్స్‌కో ఏఈ వెంకటసుబ్బయ్య తెలిపారు. కావలి పట్టణ పరిధిలో పుల్లారెడ్డి నగర్, రాజీవ్ నగర్, మద్దూరుపాడు సబ్ స్టేషన్ల పరిధిలోని ఉపకేంద్రాల్లో మరమ్మతుల కారణంగా శనివారం ఉదయం 8నుంచి మధ్యాహ్నం 2గంటల వరకు విద్యుత్తు సరఫరా నిలిపేస్తున్నట్లు కావలి ఏపీఎస్పీడీసీఎల్ డీఈ రవికుమార్ వెల్లడించారు. ఆత్మకూరులో నెల్లూరుపాళెం, ఆత్మకూరు పట్టణం విద్యుత్తు ఉపకేంద్రాల పరిధిలో మరమ్మతుల కారణంగా శనివారం ఉదయం 7.30 నుంచి 1గంట వరకు విద్యుత్తు సరఫరాకు అంతరాయం ఉంటుందని విద్యుత్తు శాఖ అధికారులు తెలిపారు. వినియోగదారులు సహకరించాలని కోరారు. **అనంతసాగరం :** సోమశిల, అనంతసాగరం, రేవూరు విద్యుత్తు ఉప కేంద్రాల పరిధిలోని గ్రామాల్లో ఉదయం 9:30 నుంచి మధ్యాహ్నం 11:30 గంటల వరకు సరఫరా నిలిపివేయనున్నట్లు ఏఈ సురేష్ బాబు శుక్రవారం ఓ ప్రకటనలో అన్నారు.

మద్యం తాగొద్దన్నందుకు ఆత్మహత్యాయత్నం

కావలి, న్యూస్‌టుడే: అతిగా మద్యం తాగుతున్న యువకుడ్ని అలవాటు వీడాలని కుటుంబ సభ్యులు చెప్పడంతో ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన సంఘటన శుక్రవారం మండలంలోని గౌరవరం గ్రామంలో చోటుచేసుకుంది. వివరాల మేరకు గ్రామానికి చెందిన ఏలూరు రమణయ్య అనే యువకుడు పనులకు వెళుతుంటారు. అలా సంపాదించిన డబ్బుతో గ్రామంలోని మద్యం గొలుసు దుకాణంలో మద్యం కొనుగోలు చేసి తాగుతున్నాడు. కుటుంబసభ్యులు వారించడంతో ఎలుకలమందు తిని బలవన్మరణానికి యత్నించాడు. కుటుంబ సభ్యులు గుర్తించి హుటాహుటిన కావలి ప్రాంతీయాసుపత్రికి తరలించారు.

బాలికపై అత్యాచారం.. నిందితుడికి రిమాండ్

కావలి, న్యూస్‌టుడే: బాలికపై అత్యాచారానికి పాల్పడిన యువకుడిని పోలీసులు అరెస్టు చేశారు. వివరాల మేరకు.. మండలంలోని ఓ గ్రామానికి చెందిన 14 ఏళ్ల బాలికపై అదే గ్రామానికి చెందిన దేవళ్ల శ్రీకాంత్ అనే యువకుడు రెండు రోజుల క్రితం అత్యాచారానికి పాల్పడ్డారు. ఈ ఘటనపై కేసునమోదు కాగా.. శుక్రవారం నిందితుడ్ని పట్టుకున్నారు. కావలిలో కోర్టులో న్యాయమూర్తి ఎదుట హాజరుపరచగా.. అనంతరం రిమాండ్‌కు తరలించారు.

రోడ్డు ప్రమాదంలో ఒకరికి గాయాలు

సంగం, న్యూస్‌టుడే: సంగం శివారులో శుక్రవారం రాత్రి నెల్లూరు ముంబయి జాతీయరహదారిపై సంగం వైపు వస్తున్న ద్విచక్రవాహనాన్ని వెనక నుంచి కారు ఢీకొనడంతో పొదలకూరు మండలం విరువూరు గ్రామానికి చెందిన ఒకరికి తీవ్ర గాయాలయ్యాయి. 108 వాహనం ద్వారా క్షతగాత్రుడ్ని వైద్యచికిత్స నిమిత్తం ఆత్మకూరు ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. ఎలాంటి ఫిర్యాదు అందలేదని పోలీసులు తెలిపారు.

వైకుంఠధామం.. అవస్థలు అనేకం



అధ్వానంగా శ్మశానానికి వెళ్లే దారి

అనుమసముద్రంపేట,న్యూస్‌టుడే: ఏఎస్‌పేటలో హిందూ శ్మశానవాటికలో సరైన సదుపాయాలు లేవు. గ్రామంలో ఎవరైనా మరణిస్తే ఆ కుటుంబసభ్యుల అవస్థలు అన్నీ ఇన్నీ కాదు. గ్రామంలో 5వేలకు పైగా జనాభా ఉన్నారు. వీరిలో ముస్లింలకు ప్రత్యేకంగా శ్మశానవాటిక ఉంది. హిందువులకు ఉన్న వైకుంఠధామానికి కనీసం దారి మార్గం లేదు. ఇరువైపులా కంపచెట్లు ఏపుగా పెరిగి రోడ్డుపైకి కమ్ముకుని వచ్చాయి. మృతుల కుటుంబసభ్యులే కంపచెట్లు తొలగించి వెళ్లాల్సి వస్తోంది. అంతేకాక శ్మశాన వాటికలో కనీసం బోరు లేదు. కర్మక్రతువులకు ముందుగా డ్రమ్ములు ఏర్పాటు చేసుకుని ట్యాంకరుతో నీళ్లు పోయించు కోవాల్సి ఉంది. గతంలో జడ్పీ నిధులతో బోరు వేయించారు. అది ఏడాదికే మరమ్మతులకు గురయింది. జడ్పీటీసీ సభ్యురాలు పి.రాజేశ్వరమ్మ కొంత దూరం రహదారి ఏర్పాటు చేయించారు. మిగిలిన రోడ్డు అలాగే ఉంది. మంత్రి ఆనం రామనారాయణరెడ్డి ప్రత్యేక చొరవ తీసుకుని శ్మశానం అభివృద్ధికి రోడ్డు, బోరు, షెడ్డు నిర్మించాలని గ్రామస్థులు కోరుతున్నారు. ఈ విషయమై ఎంపీడీవో ప్రసన్నకుమారిని సంప్రదించగా శ్మశానం అభివృద్ధికి అవసరమైన ప్రతిపాదనలు పంపుతామన్నారు.

దప్పిక తీరేలా... వేసవి గట్టెక్కేలా

న్యూస్‌టుడే, దుత్తలూరు: వేసవి కాలాన్ని దృష్టిలో పెట్టుకుని గ్రామాల్లో ఎలాంటి తాగునీటి ఇబ్బందులు తలెత్తకుండా కూటమి ప్రభుత్వం ముందస్తు చర్యలు తీసుకుంది. నియోజకవర్గంలోని అన్నీ మండలాల్లోని గ్రామాల్లో ప్రజలకు వేసవిలో తాగునీటికి ఇబ్బందులు తలెత్తకుండా ఈనెల ఒకటో తేదీ నుంచి వచ్చే నెల 15వ తేదీ వరకు సమ్మర్ క్రాష్ ప్రోగ్రాంలో భాగంగా మంచినీటి పథకాలతోపాటు మరమ్మతులకు గురైన చేతిపంపులపై ప్రత్యేక దృష్టి సారించింది.

ఉదయగిరి నియోజకవర్గంలో మొత్తం ఎనిమిది మండలాలుండగా 143 పంచాయతీలున్నాయి. వీటిపరిధిలో 200పైగా మజరా గ్రామాలున్నాయి. మొత్తం 276 మంచినీటి పథకాల ద్వారా ప్రజలకు తాగునీటిని అందిస్తున్నారు. అలాగే గ్రామాల్లో 1,342 చేతిపంపులు ఉన్నాయి. ముందస్తుగా మరమ్మతులకు గురైన చేతిపంపులను గుర్తించి బాగు చేస్తున్నారు. పనికిరాని పరికరాలను తొలగించి నూతన వాటిని అమర్చుతున్నారు.

సామగ్రి అందిస్తున్నాం

చెంచమ్మ, ఎంపీడీవో, దుత్తలూరు

రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాల మేరకుక్రాష్ ప్రోగ్రాంను అన్నీ గ్రామాల్లో పకడ్బందీగా నిర్వహిస్తున్నాం. మరమ్మతులకు గురైన చేతిపంపులకు అవసరమైన సామగ్రిని అందుబాటులో ఉంచుతున్నాం.

శివరాత్రి ప్రత్యేక సర్వీసుల్లోనూ మహిళలకు ఉచితమే

కావలి, న్యూస్‌టుడే: శివరాత్రి పర్వదిన జాగరణకు లింగసముద్రం మండలం మొగిలిచర్ల దత్తాత్రేయక్షేత్రానికి వెళ్లే భక్తులకు ప్రత్యేక బస్సు సర్వీసులు నడుపుతున్నట్లు ఏపీఎస్‌ఆర్టీసీ డీఎం ఆదినారాయణ తెలిపారు. శుక్రవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ ఈనెల 15వ తేదీ ఉదయం నుంచి సోమవారం వరకు ఈ బస్సు సర్వీసులు నడుపుతామన్నారు. కావలి నుంచి లింగసముద్రం మీదుగా 10 సర్వీసులు, కొమ్మి మీదుగా 8, సాయిపేట మీదుగా 7బస్సులు నడుస్తాయన్నారు. ఇంతేగాక పట్టణంలో పెదపవని బస్టాండ్, కలిగిరి, కొండాపురం, లింగసముద్రం, తాతాహోటల్, మొగిలిచర్లలో ప్రత్యేక శిబిరాలు ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు. ఈ ప్రత్యేక సర్వీసుల్లోనూ మహిళలకు ఉచితమేనన్నారు.

మాదకద్రవ్యాల వినియోగంతో అనర్థాలు

కావలి, న్యూస్‌టుడే: మాదకద్రవ్యాలతో అనర్థాలు తప్పవని సీఐ గిరిబాబు అన్నారు. శుక్రవారం పట్టణంలోని సాయిడిగ్రీ కళాశాలలో విద్యార్థులకు రెడ్‌క్రాస్ ఆధ్వర్యంలో మాదకద్రవ్యాల వల్ల కలిగే అనర్థాలపై అవగాహన కల్పించారు. యువత క్రమం తప్పకుండా రక్తదానం చేయాలన్నారు. ప్రభుత్వ ఆసుపత్రి విశ్రాంత సూపరింటెండెంట్ సుబ్బారావు, యువ రెడ్‌క్రాస్ ప్రతినిధులు బెజవాడ ప్రసన్న, గొట్టిపాటి మనోరమ, రమణారెడ్డి, బీబావలి, హరనాథ్, తదితరులు పాల్గొన్నారు.

జలాశయానికి 2,618 క్యూసెక్కుల వరద

అనంతసాగరం, న్యూస్‌టుడే: సోమశిల జలాశయంలో శుక్రవారానికి ఎగువ ప్రాంతాల నుంచి 2,618 క్యూసెక్కులు వరద నీరు వస్తున్నట్లు ప్రాజెక్టు అధికారులు తెలిపారు. జలాశయంలో 77.988కి 69.243 టీఎంసీల నీరు నిల్వ ఉండగా 326.053 అడుగుల మేర నీటిమట్టం నమోదైంది. -17, -18 రివర్స్ స్లూయిస్ ద్వారా 50, పవర్ టన్నల్ ద్వారా 1,800, 12వ క్రస్ట్ గేట్ ద్వారా 1,600 క్యూసెక్కులు డెల్టాకు విడుదల చేస్తున్నారు. నాన్‌డెల్టాలైన కండలేరు వరద కాలువకు 400, దక్షిణ కాలువకు 200, ఉత్తర కాలువకు 700 క్యూసెక్కులు విడుదల చేస్తున్నారు. రోజుకు సగటున 264 క్యూసెక్కులు ఆవిరవుతున్నట్లు ప్రాజెక్టు అధికారులు వివరించారు.

ప్రేమ పేరిట మోసం.. యువతికి బెదిరింపులపై కేసు

అమీర్‌పేట, న్యూస్‌టుడే: ప్రేమిస్తున్నానని, పెళ్లి చేసుకుంటానని నమ్మించి యువతిని మోసం చేసిన ఓ యువకుడు డబ్బు కోసం ఆమెను బెదిరిస్తుండటంతో బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఎస్సార్‌నగర్ పోలీసు స్టేషన్ పరిధిలో జరిగిన ఈ సంఘటన వివరాలను పోలీసులు తెలిపారు. నెల్లూరు జిల్లా ఆత్మకూరుకు చెందిన యువతి (23) కంప్యూటర్ కోర్సులో శిక్షణ కోసం గత సంవత్సరం హైదరాబాద్‌లోని అమీర్‌పేటకు వచ్చింది. ఎస్సార్‌నగర్‌లోని ఓ హాస్టల్‌లో ఉంటున్న ఆమెకు స్థానికంగా టీ స్టాల్‌లో పనిచేసే వల్లభనేని సుధీర్ (30) పరిచయమయ్యాడు. ప్రేమిస్తున్నానంటూ వెంటపడ్డాడు. పెళ్లి చేసుకుందామని నమ్మించాడు. అతని మాటలు నమ్మిన యువతి ప్రేమను అంగీకరించింది. ఈ క్రమంలో గత సెప్టెంబరులో పంజాగుట్ట పోలీసు స్టేషన్ పరిధిలోని ఓ హోటల్‌కు యువతిని తీసుకువెళ్లి శారీరకంగా కలిశాడు. ఆ సమయంలో ఆమె ఫొటోలను రహస్యంగా తీశాడు. ఆ తరువాత ఆమెను దూరం పెట్టాడు. యువతి నిలదీయటంతో తాను తీసిన ఫొటోలను సామాజిక మాధ్యమాల్లో పెడతానని, బంధువులకు పంపుతానని బెదిరించాడు. తనకు డబ్బు కావాలని డిమాండ్ చేయటంతో భయపడిన యువతి తన బంగారు గొలుసు, చెవి కమ్మలు అతడికి ఇచ్చింది. యువతి ల్యాప్‌టాప్‌నూ నిందితుడు లాక్కున్నాడు. ఇంకా డబ్బు కావాలని బెదిరిస్తుండంతో బాధితురాలు గురువారం పోలీసులను ఆశ్రయించింది. పోలీసులు జీరో ఎఫ్ఐఆర్ నమోదు చేసి కేసును పంజాగుట్ట స్టేషన్‌కు బదిలీ చేశారు.

మహాదేవా.. మనసా స్మరామి

ముస్తాబైన కోటితీర్థం కోటేశ్వరాలయం

చేజర్ల, న్యూస్‌టుడే: మహాశివరాత్రిని పురస్కరించుకుని మండలంలోని పుణ్యక్షేత్రాలైన శివాలయాలు ముస్తాబు అవుతున్నాయి. భక్తులకు ఇబ్బంది లేకుండా నిర్వాహకులు ఏర్పాట్లు చేస్తున్నారు. చరిత్ర గల శివాలయాలపై ప్రత్యేక కథనం.

భక్తకోటి కొంగు బంగారం కోటేశ్వరుడు

పినాకినీ తీరానికి దక్షిణ భాగంలో వెలసి.. ప్రముఖ శివాలయాల్లో ఒకటిగా వెలుగొందుతోంది కోటితీర్థంలోని కోటేశ్వరాలయం. పరశురాముడు ప్రతిష్ఠించిన ఇక్కడి శివలింగానికి ఏడో శతాబ్దంలో చోళరాజులు మందిరాన్ని నిర్మించినట్లు చరిత్రకారులు, ఇక్కడి శాసనాలు చెబుతాయి. భగవాన్‌శ్రీవెంకయ్యస్వామి ఇక్కడే తపోదీక్ష చేశారు. గర్భాలయంలోని శివలింగం అనేక చిన్న లింగాలను తలపించేలా ఉంటుంది. అందుకే కోటేశ్వరాలయం అని పేరు వచ్చింది. మందిర ప్రాంగణంలోనూ ఆదిదేవుని స్వరూపాలనేకం ఉన్నాయి. కామాక్షిదేవి, వీరభద్రుడు, భద్రకాళి, షణ్ముఖుడు, గణపతి, అయ్యప్పస్వామి, నవగ్రహాలు కొలువుదీరి ఉన్నారు. మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు వారం రోజులపాటు ఘనంగా నిర్వహిస్తారు. కార్తిక, మాఘ మాసాలు, దేవీనవరాత్రుల్లోనూ భక్తులు పెద్దసంఖ్యలో తరలివస్తారు. ఇక్కడి నదీతీరంలో స్నానం చేసి మహాదేవుని దర్శిస్తే సకల శుభాలు కలుగుతాయని భక్తుల విశ్వాసం. వెంకయ్యస్వామి ఆశ్రమంలో నిత్యాన్నదాన కార్యక్రమం జరుగుతుంది. కాకివాయిలోని హంసరామాశ్రమంలో పంచముఖ మహాకాళేశ్వరుడు కొలువుదీరాడు. నిత్యం గాయత్రీ యజ్ఞాలతో పాటు రుద్రాభిషేకాలు చేస్తారు. ఆధ్యాత్మిక చింతన, ధ్యానసాధనకు ఈ ప్రదేశం అనుకూలంగా ఉంటుంది.

పురాతన శివలింగం

దుత్తలూరు : దుత్తలూరు కొండపై ఉన్న రామలింగేశ్వరస్వామి ఆలయం అలనాడు ప్రతాపరుద్రుని కాలంలో ఓ వెలుగు వెలిగింది. దాతల సహకారంతో అభివృద్ధి చెందుతోంది. నెల్లూరు, ప్రకాశం, కడప జిల్లాల సరిహద్దులుగా ఉంది ఈ ఆలయం. శివరాత్రి సందర్భంగా భక్తులను దృష్టిలో పెట్టుకుని ఆలయం వద్ద ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా నిర్వాహకులు ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నారు.

మండల కేంద్రంలో నీటి సమస్య తీరేదెన్నడో..?

మరమ్మతులకు గురైన బోరు

కొండాపురం, న్యూస్‌టుడే: తాగునీటి మోటారు మరమ్మతుకు గురై ప్రజలు అవస్థలు పడుతున్నా.. పలుమార్లు అధికారులకు తెలియజేసినా.. సమస్యకు పరిష్కారం మాత్రం దొరకడం లేదు. మండల కేంద్రమైన కొండాపురంలో ఈ పరిస్థితి నెలకొనడం చాలా బాధాకరమని గ్రామస్థులు వాపోతున్నారు. ప్రైవేటు వాటర్ ప్లాంటు నుంచి నీటిని కొనుగోలు చేసుకుని అవసరాలు తీర్చుకుంటున్నట్లు తెలియజేస్తున్నారు. సమస్యను పరిష్కరించడంలో మండల అధికారులు నిమ్మకునీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారని ఆరోపిస్తున్నారు. ఈ విషయమై న్యూస్‌టుడే సర్పంచి బద్దెపూడి మాచర్లను వివరణ కోరగా బోరు ఉన్న స్థలం వివాదంలో ఉందన్నారు. అధికారులకు ఫిర్యాదు చేయడం జరిగిందని, త్వరితగతిన పరిష్కరిస్తామని తెలియజేశారు.

విద్యతోనే ఉత్తమ భవిష్యత్తు

దగదర్తి, న్యూస్‌టుడే: విద్యార్థులు కష్టపడి చదివి ఉత్తమ భవిష్యత్తుకు బాటలు వేసుకోవాలని ఆర్ఐవో వరప్రసాద్ అన్నారు. శుక్రవారం దగదర్తి ప్రభుత్వ జూనియర్ కళాశాలలో జరిగిన 25వ వార్షికోత్సవంలో ఆయన పాల్గొన్నారు. రాబోయే పరీక్షల్లో మంచి మార్కులు సాధించి కళాశాలకు, తల్లిదండ్రులకు మంచి పేరు తీసుకురావాలని కోరారు. విద్యాశాఖ అధికారులు భాస్కర్, విజయరత్నం, ప్రిన్సిపల్ రషీద్ పాల్గొన్నారు.

క్రికెట్ విజేతలకు బహుమతుల పంపిణీ

విజేత జట్టుకు బహుమతులను పంపిణీ చేస్తున్న మన్నేటి వెంకటరెడ్డి, నాయకులు

ఉదయగిరి, న్యూస్‌టుడే: స్థానిక ఏబీఎం చర్చి క్రీడా మైదానంలో మన ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన క్రికెట్ పోటీల్లో విజేతలకు శుక్రవారం ఫౌండేషన్ ఛైర్మన్, తెదేపా రాష్ట్ర కార్యదర్శి మన్నేటి వెంకటరెడ్డి నగదు బహుమతులు అందజేశారు. ప్రథమ, ద్వితీయ, తృతీయ స్థానాల్లో నిలిచిన జట్లకు రూ.25 వేలు, రూ.15 వేలు, రూ.10 వేల వంతున నగదు బహుమతులతో పాటు మెమొంటోలను అందజేశారు.

(c) eenadu

గూడూరు

•గూడూరు •కోవూరు •సర్వేపల్లి

మహాశివరాత్రి ఏర్పాట్లపై సమీక్ష

బుచ్చిరెడ్డిపాళెం, కోట, న్యూస్‌టుడే: జొన్నవాడ మల్లికార్జునస్వామి కామాక్షితాయి అమ్మవారి ఆలయంలో 15న మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని ఏకాదశ రుద్రాభిషేకం, స్వామిఅమ్మవార్ల కళ్యాణం, వెండినందివాహన ఉత్సవాల పై ఆలయ పాలకమండలి, అధికారులు, వివిధ శాఖల అధికారుల సమీక్ష సమావేశం శుక్రవారం జరిగింది. ఆలయ ఛైర్మన్ అశోక్‌రెడ్డి, ఈవో వెంకట్రశ్రీనివాసులురెడ్డి, సీఐ శ్రీనివాసులురెడ్డి, ట్రస్టీలు తదితరులు పాల్గొన్నారు. ● కోట మండలం గూడలి పరిధిలోని కామాక్షి దేవి సమేత సంగమేశ్వరస్వామి ఆలయంలో శుక్రవారం మహాశివరాత్రి ఉత్సవాల ఏర్పాట్లను దేవాదాయశాఖ అసిస్టెంట్ కమిషనర్ రామకృష్ణారెడ్డి పరిశీలించారు. ఈవో పెంచల వరప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.

సీహెచ్‌సీలో పిచ్చిమొక్కల తొలగింపు

కోవూరు, న్యూస్‌టుడే: కోవూరు సీహెచ్‌సీ వెనుక వైపు భవనం చుట్టూ పిచ్చిమొక్కలు పెరిగి అధ్వానంగా ఉండటంతో రోగులు వాపోతున్నారు. దీనిపై 'ఈనాడు'లో ఈనెల 9న 'సీహెచ్‌సీ పరిసరాలు అధ్వానం'తో కథనం ప్రచురితమైంది. సంబంధిత అధికారులు స్పందించి ప్రాంగణంలో ఉన్న పిచ్చి మొక్కలు తొలగించి శుభ్రం చేయడంతో పలువురు హర్షం వ్యక్తం చేశారు.

మేమున్నాం.. మీకు తోడుగా!

(10 AM to 1 PM) గూడూరు: 85002 02046
కోవూరు: 79950 67034, సర్వేపల్లి: 80085 73980

సమస్య : చిల్లకూరులోని గొల్లపాలెంలో పలుచోట్ల వీధి దీపాలు వెలగడం లేదు. రాత్రి సమయాల్లో ఇబ్బందులు ఎదుర్కొంటున్నాం. – సుబ్రహ్మణ్యం, స్థానికుడు.
సమాధానం : సిబ్బందిని పంపి మరమ్మతులు చేయిస్తాం. – రేష్మా, పంచాయతీ అసిస్టెంట్
? పొదలకూరు మండలం తెలుగుగంగ, కనుపూరు కాలువల గట్లపై ఉన్న మట్టిని కొందరు అక్రమంగా తరలించుకుని వెళుతున్నారు. ట్రాక్టర్లు, టిప్పర్లతో మట్టిని తరలించే క్రమంలో కాలువలకు అడ్డు పడి సీటిప్రవాహానికి ఇబ్బంది కలుగుతోంది. – మోహన్, రైతు
✓ మట్టిని తరలిస్తే చర్యలు తీసుకుంటాం. – అనిల్‌కుమార్‌రెడ్డి, గంగ ఈఈ
? తోటపల్లిగూడూరు మండలం చిన్నచెరుకూరులో కుళాయిల్లో మంచినీరు ఉదయం ఏవో మినిట గంటలకు వదులుతున్నారు. ఒకపూట మాత్రమే వస్తుండడంతో ఇబ్బందులు ఎదుర్కొంటున్నాం. – ప్రకాశం, స్థానికుడు
✓ పరిశీలించి సమస్య పరిష్కారానికి చర్యలు తీసుకుంటాం. – వినీత, పంచాయతీ కార్యదర్శి
? తోటపల్లిగూడూరు మండలం మండపం పంచాయతీ చంద్రశేఖరపురం రోడ్డు అధ్వానంగా ఉంది. – హరికృష్ణ, స్థానికుడు
✓ పరిశీలించి రోడ్డు మరమ్మతులకు చర్యలు తీసుకుంటాం. – రమేశ్, ఏఈ, పంచాయతీరాజ్
? పొదలకూరు రూరల్ పరిధిలోని పార్లపల్లి సమీపంలో మలుపు ప్రమాదకరంగా ఉంది. సూచిక బోర్డులు ఏర్పాటు చేయాలని కోరుతున్నాయి. – నాగరాజు, గ్రామస్థుడు.
✓ ఏర్పాటు చేయిస్తాం.–శ్రీనివాసులు, ఆర్‌ఆండ్‌బీ ఏఈ
? కోట మండలం చంద్రశేఖరపురం సమీపంలోని సొరకాలువ రోడ్డు వంతెన నిర్మాణం వద్ద ఉన్న డైవర్షన్ రోడ్డు గుంతలమయమై అధ్వానంగా ఉంది. – గురవారెడ్డి, వాహనచోదకుడు
✓ పరిశీలించి సమస్య పరిష్కరిస్తాం. – మల్లికార్జునరావు, ఇన్‌ఛార్జి ఏఈ
? బుచ్చిరెడ్డిపాళెం 12వ వార్డులో దోమల బెడద తీవ్రంగా ఉంది. – ఎస్తేరమ్మ, స్థానికురాలు
✓ దోమల నివారణకు చర్యలు తీసుకుంటాం. – బాలకృష్ణ, పురపాలక కమిషనర్
? కొడవలూరు మండల పరిధిలోని తలమంచిలోని పలు కాలనీల్లో వీధిదీపాలు వెలగడం లేదు. – లక్ష్మయ్య, స్థానికుడు
✓ సిబ్బందికి చెప్పి వీధి దీపం వేయిస్తాం. – వెంకటసుబ్బారావు, ఎంపీడీవో
? వెంకటాచలం మండలంలో కంటేపల్లి నుంచి గొలగమూడికి వెళ్లే మార్గంలో రహదారి పక్కనే ఉన్న బావి ప్రమాదకరంగా మారింది. – కోటేశ్వరరావు, కంటేపల్లి
✓ చర్యలు తీసుకుంటాం. –కల్పన, ఎంపీడీవో
? వెంకటాచలం మండలం కాకుటూరులో ప్రధాన రహదారులపైనే గేదెలను కడుతున్నారు. ఆమార్గంలో వెళ్లాలంటే ఇబ్బందిగా ఉంది. – వినోద్, స్థానికుడు
✓ రోడ్డుపై కట్టకుండా చర్యలు తీసుకుంటాం. -రవిచంద్ర,పంచాయతీ కార్యదర్శి

చేనేత గర్జన విజయవంతం చేయండి

గోడపత్రికలు ఆవిష్కరించిన నాయకులు

వెంకటాచలం, న్యూస్‌టుడే: చేనేతల న్యాయమైన డిమాండ్లు సాధించేందుకు 16 సంఘాల ఆధ్వర్యంలో ఈనెల 22న తలపెట్టిన 'చలో మంగళగిరి.. చేనేత గర్జన' మహాసభను జయప్రదం చేయాలని చేనేత ఐక్య కార్యాచరణ కమిటీ సభ్యులు వెంకటేశ్వర్లు, శంకరయ్య, హరి సుబ్రహ్మణ్యం కోరారు. కరపత్రాలు, కనుమూరు, తిక్కవరప్పాడులోని వీవర్స్‌కాలనీల్లో శుక్రవారం వారు పత్రికలు ఆవిష్కరించారు. మహిళలు అధిక సంఖ్యలో పాల్గొనాల్సిందిగా కోరారు. కార్యక్రమంలో పెంచలయ్య, రామ్మూర్తి పాల్గొన్నారు.

బీసీ సింహగర్జనను జయప్రదం చేయండి

కలువాయి, న్యూస్‌టుడే: బీసీపై పార్టీ అధ్యక్షుడు రామచంద్రయాదవ్ ఆధ్వర్యంలో ఈ నెల 22న మంగళగిరిలో జరిగే బీసీ సింహగర్జన విజయవంతం చేయాలని పార్టీ యూత్ కన్వీనర్ హరినాథ్ కలువాయిలో తెలిపారు. పోస్టర్లను విడుదల చేశారు.

ప్రయాణ ప్రాంగణం.. వసతులు అధ్వానం

శిథిలావస్థలో గూడూరు ఆర్టీసీ బస్టాండు

న్యూస్‌టుడే, గూడూరు పట్టణం

జిల్లాలో రెండో అతి పెద్ద పట్టణమైన గూడూరు ఆర్టీసీ బస్టాండ్‌కి తే ప్రయాణికులకు అవస్థలు తప్పడం లేదు. తిరుపతి, చెన్నై, వెంకటగిరి, రాపూరు తదితర ప్రాంతాలకు వెళ్లేందుకు కూడలిగా ఉండటంతో ఎప్పుడూ రద్దీగా ఉంటోంది. రాష్ట్ర ప్రభుత్వం స్త్రీశక్తి పథకం ద్వారా మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం కల్పించడంతో గతంలో కంటే ప్రయాణికుల తాకిడి పెరిగింది. దక్షిణాది ప్రాంతాల నుంచి తిరుపతికి వెళ్లేవారు గూడూరు రైల్వే స్టేషన్‌లో అక్కడి నుంచి బస్సుల్లో తిరుపతికి వెళుతుంటారు. వారంతా కనీస వసతులకు అల్లాడుతున్నారు. ఆదాయం బాగానే ఉన్నా సౌకర్యాలు సరిగా లేవని, భవనం నేడు శిథిలావస్థకు చేరుకోవడంతో స్లాబ్ పెచ్చులూడుతోంది. బస్సుల కోసం నిరీక్షించే ప్లాట్‌ఫాం వద్ద ఎప్పుడు ఎలాంటి ప్రమాదం సంభవిస్తుందో నని బిక్కుబిక్కుమంటూ రాకపోకలు సాగిస్తున్నారు.

శిథిలావస్థలో బస్టాండ్ పై భాగం.. (ఇన్‌సెట్) ప్రయాణికులు

సమస్యలివిగో..

● బస్టాండ్ ఆవరణలో, చుట్టుపక్కల అపరిశుభ్రత నెలకొంది. ● బస్టాండ్ ప్రాంగణం శిథిలావస్థలో ఉండటంతో పాటు స్లాబ్ పెచ్చులూడుతూ ప్రమాదకరంగా ఉంది. ● తాగునీటి కొళాయిలు అధ్వానంగా ఉండటంతో పాటు, నీటి సరఫరా తీరు సరిగా లేదు. ● మరుగుదొడ్లు అధ్వానంగా ఉండడం మూత్రవిసర్జనకు వెళ్లాలంటే ప్రయాణికులకు ఇబ్బందిగా మారింది. ● ఇష్టానుసారం ప్రైవేట్ వాహనాల సంచారంతో బస్సుల రాకపోకలకు ఆటంకం కలుగుతోంది. ● బస్టాండ్‌లో ఉండే దుకాణాల వద్ద ఎమ్మార్పీ ధరలకు విక్రయించడం లేదు. ● నిత్యం వేలాది మంది ప్రయాణికులు రాకపోకలు సాగించే బస్టాండ్ వద్ద పోలీసుల నిఘా కొరవడింది ● ఎవరైనా సమస్యలపై, బస్సుల సమయపాలనపై ఫిర్యాదు చేయాలంటే ఎవరికి చెప్పాలో తెలియని దుస్థితి. ● కార్గో పార్శిల్ ఎక్కువమందికి అర్థం దూరంగా సతమతం.. ● తిరుమల-తిరుపతికి వెళ్లే ప్రయాణికులకు బస్సులు సరైన సమయానికి అందుబాటులో లేకపోవడం అవస్థలు తప్పడం లేదు.

● గూడూరు డిపో మేనేజర్ లక్ష్మీ మాట్లాడుతూ.. బస్టాండ్ ఆవరణలో సమస్యలు శుభ్రంగా ఉంచేలా చర్యలు తీసుకుంటామన్నారు. సమాచార కేంద్రంలో సిబ్బంది అందుబాటులోనే ఉన్నారని ఫిర్యాదు చేయొచ్చని తెలిపారు. అధిక ధరలకు అమ్మకాలు చేసే వ్యాపారులపై చర్యలు తీసుకుంటామని, భవన మరమ్మతులకు ప్రతిపాదన పంపామని నిధులు మంజూరవ్వాల్సి ఉన్నాయన్నారు. త్వరలో పనులు ప్రారంభించి ప్రయాణికులకు ఇబ్బందులు లేకుండా చూస్తామన్నారు.

డిపో	గూడూరు	బస్టాండ్ నిర్మాణం	1985	బస్సు సర్వీసులు	56
వివిధ డిపోల నుంచి వచ్చేవి	300కుపైగా	రోజు ప్రయాణించేవారు	15 వేలకు పైగా	రోజుకు ఆదాయం	రూ.12 లక్షలు

నేడు విద్యుత్తు సరఫరాకు అంతరాయం

మనుబోలు, విడవలూరు, కోవూరు, న్యూస్‌టుడే: మనుబోలు మండలంలోని అన్ని గ్రామాల్లో నాలుగు గంటల పాటు విద్యుత్తు సరఫరా నిలిపివేస్తున్నట్లు డిస్కం ఏఈ అనిల్‌కుమార్ తెలిపారు. శుక్రవారం ఆయన మాట్లాడుతూ మండలంలోని మనుబోలు, వెల్లంపల్లి, ముద్దుమూడి, వీరంపల్లి, వెంకన్నపాలెం, కట్టువపల్లి విద్యుత్తు ఉపకేంద్రాల పరిధిలో చెట్ల కొమ్మల తొలగింపు, నియంత్రికల మరమ్మతులు, ఇతర నిర్వహణ పనుల నిమిత్తం ఉదయం 9 నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు సరఫరా నిలిపివేస్తున్నామని పేర్కొన్నారు. ● కోవూరు, ఇనమడుగు, పడుగుపాడు, పాటూరు విద్యుత్తు ఉపకేంద్రాల పరిధిలో మరమ్మతులు జరుగుతున్న నేపథ్యంలో అన్ని గ్రామాల్లో ఉదయం 8:30 నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు విద్యుత్తు సరఫరా నిలిపివేస్తున్నట్లు డిస్కం డీఈ మధుసూదన్‌రెడ్డి శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. ● కలువాయి మండలంలో ఉదయం 7.30 నుంచి మధ్యాహ్నం 1.00 వరకు విద్యుత్తు సరఫరా ఉండదని డిస్కం ఏఈ జయకుమార్ తెలిపారు. ● విడవలూరు మండల పరిధిలోని అన్ని విద్యుత్తు ఉపకేంద్రాల పరిధిలో ఉదయం ఎనిమిది గంటల నుంచి మధ్యాహ్నం రెండు గంటల వరకు సరఫరా నిలిపివేస్తున్నట్లు డిస్కం ఏఈ నాగభూషణ్ నాయక్ పేర్కొన్నారు.

వరద ముంపు నుంచి కాపాడండి

అసెంబ్లీలో మాట్లాడుతున్న ఎమ్మెల్యే ప్రశాంతిరెడ్డి

విడవలూరు కోవూరు, న్యూస్‌టుడే: వరదల ముంపునకు గురయ్యే పెన్నా పరీవాహక ప్రాంతాలను కాపాడేందుకు తగిన చర్యలు తీసుకోవాలని ఎమ్మెల్యే ప్రశాంతిరెడ్డి కోరారు. శుక్రవారం శాసన సభలో ఆమె మాట్లాడుతూ పెన్నానది పొర్లు కట్టలు పటిష్ఠం చేసి ప్రాణ నష్టాలు జరగకుండా తగిన చర్యలు తీసుకోవాలని సమస్యను ప్రభుత్వ దృష్టికి తీసుకొచ్చారు. 2021లో తుపాను కారణంగా వచ్చిన వరదలకు పెన్నా పొర్లుకట్టలు ధ్వంసమై కోవూరు, బుచ్చిరెడ్డిపాలెం, ఇందుకూరుపేట, విడవలూరు మండలాల్లోని పోతిరెడ్డిపాలెం, సాలుచింతల, దామరమడుగు, ముదివర్తి, పల్లిపాలెం, పల్లిపాడు గంగపట్నం, రాజుల కలువ తదితర ప్రాంతాల్లో భారీగా నష్టం వాటిల్లిందన్నారు. సుమారు పది లక్షల మంది ప్రజలు జనజీవనం స్తంభించిందని వివరించారు. దక్షిణ భారత సబర్మతి ఆశ్రమంగా పేరొందిన పల్లిపాడులోని గాంధీ సత్యాగ్రహ ఆశ్రమం వద్ద వరదలు సుమారు ఐదు దెబ్బలు పెన్నానది కోతకు గురైందని తెలిపారు. నేటికీ ఇందుకూరుపేట మండలంలోని తీర ప్రాంతాల్లోని కొన్ని గ్రామాలకు రోడ్డు సౌకర్యం లేదని పేర్కొన్నారు. భవిష్యత్తులో ఎలాంటి ఆస్తి, ప్రాణ నష్టం జరగకుండా పెన్నా పొర్లుకట్టలు బాగు చేయాలని కోరారు.

విద్యార్థుల ప్రతిభ భేష్

పొదలకూరు, న్యూస్‌టుడే: జనవిజ్ఞాన వేదిక ఆధ్వర్యంలో శుక్రవారం పొదలకూరు పిల్లి సాంబశివ మందిరంలో వక్తృత్వ పోటీలు నిర్వహించారు. విజేతలను స్థానికంగా పది పాఠశాలల నుంచి సుమారు 30 మంది విద్యార్థులు పోటీల్లో పాల్గొన్నట్లు జేవీవీ నాయకులు వెల్లడించారు తెలిపారు. ఉన్నత పాఠశాలలకు చెందిన తొమ్మిదో తరగతి విద్యార్థిని లక్షితారెడ్డి ప్రథమ స్థానం సాధించగా, ఆదూరుపల్లి హైస్కూలుకు చెందిన కోళ్ల ద్వితీయ స్థానం, అమ్మవారిపాళెం జడ్పీ ఉన్నత పాఠశాలకు చెందిన చాణుక్య తృతీయ స్థానంలో నిలిచినట్లు పేర్కొన్నారు. జేవీవీ నాయకులు శ్రీనివాసులు, చైతన్య డాక్టర్ బాలసుబ్రహ్మణ్యం, పాఠశాలల ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు. ప్రథమ స్థానంలో నిలిచిన విజేత హైస్కూల్ విద్యార్థిని తల్లిదండ్రులు రెడ్డిని పాఠశాల కరస్పాండెంట్ కామాక్షి అభినందించారు. అన్ని రంగాల్లో రాణించేలా శిక్షణ ఇస్తున్నట్లు పేర్కొన్నారు.

బహుమతులు అందుకున్న విద్యార్థులతో జేవీవీ సభ్యులు

భక్తిశ్రద్ధలతో సత్యనారాయణ వ్రతం

మనుబోలు : శ్రీదేవి, భూదేవి సమేత విష్ణు ఆలయంలో బహుళ ఏకాదశి సందర్భంగా శుక్రవారం సామూహిక సత్యనారాయణ వ్రత పూజలు నిర్వహించారు. అర్చకులు హనుమాచార్యులు వేదమంత్రాలతో శాస్త్రోక్తంగా స్వామివారికి విశేష పూజలు చేశారు. సత్యనారాయణ వ్రత మహత్యాన్ని వివరించారు. మధ్యాహ్నం అన్నదాన కార్యక్రమం నిర్వహించారు.

తల్లిదండ్రులను దూషిస్తే.. కఠిన శిక్ష వేయాలి

అసెంబ్లీలో మాట్లాడుతున్న ఎమ్మెల్యే సోమిరెడ్డి

వెంకటాచలం, న్యూస్‌టుడే: తల్లిదండ్రులను దూషించే వారిని రాజకీయాలకతీతంగా కఠినంగా శిక్షించేలా, నాన్‌బెయిలబుల్ సెక్షన్లు వర్తించేలా ప్రత్యేక చట్టం తేవాలని సర్వేపల్లి శాసనసభ్యులు సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి ప్రభుత్వాన్ని కోరారు. మంత్రులను పనిచేసిన వారి కుటుంబ సభ్యులను సైతం దుర్భాషలాడుతూ దుర్మార్గమన్నారు. శుక్రవారం ఆయన అసెంబ్లీ సమావేశాల్లో మాట్లాడుతూ.. ప్రస్తుతం కూటమి పాలనలో పెట్టుబడులు వస్తుంటే... వైకాపా నాయకులు బెదిరింపులకు దిగుతున్నారని మండిపడ్డారు. కూటమి ప్రభుత్వం వచ్చిన తరువాత వ్యవసాయ అనుబంధ రంగాల్లో వృద్ధి రేటు 7.83 శాతం, పరిశ్రమలు, సర్వీస్ సెక్టార్లలో 9.53, 12.94 శాతం పెరిగిందన్నారు. పరిశ్రమలు, పెట్టుబడులు తెచ్చేందుకు సీఎం చంద్రబాబు నాయుడు, మంత్రి లోకేశ్ కృషి చేస్తున్నారన్నారు. ● సర్వేపల్లి నియోజకవర్గంలో గిరిజనులు 50 వేల మంది నిరక్షరాస్యులు ఉన్నారని, వైకాపా హయాంలో ఒక్కరికే ఉద్యోగం ఇవ్వలేదని.. ప్రస్తుతం తల్లికి వందనం ఎంత మంది ఉంటే అందరికీ ఇస్తుండటంతో ప్రతి ఒక్కరూ తమ పిల్లలను పాఠశాలలకు పంపుతున్నారని చెప్పారు. గత ప్రభుత్వంలో సర్వేపల్లి నియోజకవర్గంలో రెవెన్యూ పరంగా లెక్కకు మించి అక్రమాలు జరిగాయని మండిపడ్డారు. పేదల నోళ్లు కొట్టి రూ. వందల కోట్ల విలువైన భూములు హస్తగతం చేసుకున్న వారి విషయంలో ప్రభుత్వం ప్రత్యేక తీసుకోవాలని కోరారు.

అయిదేళ్లుగా.. అసంపూర్తిగా

చిల్లకూరులోని రెండో సచివాలయ భవనం అయిదేళ్లుగా అసంపూర్తిగా ఉంది. రూ.35 లక్షలు ఉపాధి నిధులు మంజూరవగా 2020లో ఆర్భాటంగా పనులు ప్రారంభించారు. గుత్తేదారు నిర్లక్ష్యం, అధికారుల అలసత్వంతో అయిదేళ్లుగా అసంపూర్తిగా ఉంది. చుట్టూ ముళ్ల పొదలు పెరిగాయి. 1, 2 సచివాలయాలను ప్రస్తుతం ఒక చోట నిర్వహిస్తున్నారు. అధికారులు స్పందించి పనులు పూర్తి చేసి వినియోగంలోకి తీసుకురావాలని స్థానికులు కోరుతున్నారు.– న్యూస్‌టుడే, చిల్లకూరు

దుర్వాసనతో సతమతం

స్వచ్ఛ గూడూరు ప్రకటనలకే పరిమితమైంది. ప్రతి నెల మూడో శనివారం పరిసరాల శుభ్రతకు ప్రాధాన్యమిస్తున్నామని అధికారులు చెబుతున్నా క్షేత్రస్థాయిలో అమలు కావడం లేదు. నిత్యం ప్రయాణికులతో రద్దీగా ఉండే పాతబస్టాండ్ వద్ద చెత్త తొలగించకపోవడంతో పరిసరాలు అధ్వానంగా మారాయి. అధికారులు స్పందించి తొలగించాలని విన్నవిస్తున్నారు. –న్యూస్‌టుడే, గూడూరు పట్టణం

ప్రయాణం.. ప్రమాదం

వెంకన్నపాలెం నుంచి కొరుటూరుకు వెళ్లే రోడ్డు గుంతలతో అధ్వానంగా ఉంది. ఇందుకూరుపేట మండలం కొరుటూరు, మైపాడు గ్రామాలకు ఎక్కువ మంది రాకపోకలకు సాగిస్తున్నారు. పెద్ద గుంతలు ఉండడంతో ద్విచక్ర వాహనం, ట్రాక్టర్లు వెళ్లాలన్నా ఇబ్బందులు తప్పడం లేదు. అధికారులు స్పందించి మరమ్మతులు చేయాలని రైతులు, వాహనదారులు కోరుతున్నారు. – న్యూస్‌టుడే, తోటపల్లిగూడూరు

నిర్మించారు.. నిర్వహణ మరిచారు

పొదలకూరు ఎంపీడీవో కార్యాలయం వెనుక ఏర్పాటు చేసిన శుద్ధజల కేంద్రం అధ్వానంగా ఉంది. రూ.లక్షలు వెచ్చించి నిర్మించిన తరువాత పట్టించుకోలేదు. భవనానికి గేటు లేక పలువురు మద్యం తాగుతున్నారు. బాగు చేసి వినియోగంలోకి తేవాలని పలువురు సూచిస్తున్నారు. పంచాయతీ కార్యదర్శి యశ్వంత్ సింగ్ మాట్లాడుతూ పరిశీలించి గేటును ఏర్పాటు చేయిస్తామన్నారు.– న్యూస్‌టుడే, పొదలకూరు రూరల్

కలుషిత నీరే దిక్కు

పశువుల దాహార్తి తీర్చేందుకు ఉపాధిహామీ పథకం ద్వారా గ్రామాల్లో తాగునీటి తొట్టెలు నిర్మించారు. వాటికి నీరు మళ్లించేందుకు కుళాయిలను కూడా ఏర్పాటు చేశారు. ఒక తొట్టె నిర్మాణానికి రూ.35 వేల వరకు వెచ్చించారు. అయితే గత ప్రభుత్వంలో నిర్మించినవి పలు చోట్ల దెబ్బతిన్నాయి. నిర్వహణ సరిగా లేక పాచిపట్టి అధ్వానంగా ఉన్న నీటినే పశువులు తాగుతున్నాయని స్థానికులు చెబుతున్నారు. – న్యూస్‌టుడే, పొదలకూరు

కళా విద్యపై కార్యశాల

పాల్గొన్న ఛాత్రోపాధ్యాయులు, సిబ్బంది

ఇందుకూరుపేట, న్యూస్‌టుడే: కళా విద్యపై ఛాత్రోపాధ్యాయులకు కార్యశాల నిర్వహించామని డైట్ కళాశాల ఇన్‌ఛార్జి ప్రిన్సిపల్ అంకిరెడ్డి అన్నారు. పల్లిపాడులో శుక్రవారం జరిగిన ఈ కార్యక్రమంలో కళ, సాంస్కృతిక విద్యపై జిల్లా ప్రముఖ అధ్యాపకురాలు శ్రీమతి ప్రవంతి ప్రథమ సంవత్సరం ఛాత్రోపాధ్యాయులకు శిక్షణ ఇచ్చారని తెలిపారు. పలువురు అధ్యాపకులు, సిబ్బంది పాల్గొన్నారు.

విధి నిర్వహణలో అలసత్వం వహించొద్దు

తోటపల్లిగూడూరు, న్యూస్‌టుడే: అంగన్‌వాడీ కేంద్రాల నిర్వహణలో నిర్లక్ష్యంగా వ్యవహరించొద్దని సీడీపీవో లక్ష్మీదేవి సూచించారు. మండలంలోని చిన్నచెరుకూరు పంచాయతీ పరిధిలోని మూడు అంగన్‌వాడీ కేంద్రాలను శుక్రవారం ఆమె తనిఖీ చేశారు. పిల్లల హాజరు, రికార్డులు పరిశీలించారు. లబ్ధిదారుల ఇళ్లకు వెళ్లి పోషకాహారం పంపిణీపై ఆరా తీశారు.

ప్రభుత్వ ఆసుపత్రుల్లో మెరుగైన సౌకర్యాలు

వెంకటాచలం, న్యూస్‌టుడే: ప్రభుత్వ ఆసుపత్రుల్లో కాన్పులు, శస్త్రచికిత్సలు మరింత పెంచేలా సిబ్బంది కృషి చేయాలని వెంకటాచలం సామాజిక ఆరోగ్య కేంద్ర వైద్యాధికారి పరశురాం సూచించారు. ఆసుపత్రిలో శుక్రవారం వైద్యులు, సిబ్బందితో ప్రత్యేక సమావేశం నిర్వహించి మాట్లాడారు. ప్రస్తుతం ప్రభుత్వ ఆసుపత్రుల్లో వైద్యులు, మందులతో పాటు అన్ని సౌకర్యాలు అందుబాటులో ఉన్నాయని... గ్రామీణ ప్రజలు ప్రభుత్వ ఆసుపత్రుల్లో వైద్య సేవలు వినియోగించుకునేలా వారిని చైతన్యపరచాలన్నారు. కార్యక్రమంలో వైద్యులు ప్రవళిక, వేదవల్లి, వెంకటాచలం, కసుమూరు ఆరోగ్య కేంద్రాల సిబ్బంది పాల్గొన్నారు.

మనుబోలులో కూడళ్ల వద్ద వీధి దీపాల ఏర్పాటు

మనుబోలు, న్యూస్‌టుడే : చెన్నై-కోల్‌కత జాతీయ రహదారిపై ప్రమాదాల నివారణకు ప్రత్యేక చర్యలు చేపడుతున్నామని ఎస్సై రాకేశ్ అన్నారు. మండల పరిధిలోని అడ్డరోడ్డు కూడళ్ల వద్ద టోల్‌ప్లాజా సహకారంతో వీధిదీపాలు ఏర్పాటు చేశారు. ఆయన మాట్లాడుతూ కూడళ్ల వద్ద చీకటిగా ఉండటంతో ఎక్కువగా ప్రమాదాలు సంభవిస్తున్నాయని చెప్పారు. కృష్ణపట్నం పోర్టు అడ్డరోడ్డు నుంచి బద్దెవోలు అడ్డరోడ్డు వరకు లైటింగ్ వేయిస్తున్నామన్నారు. సాయంత్రం వీరంపల్లి అడ్డరోడ్డు వద్ద వాహనాలను తనిఖీ చేశారు. ఆయన వెంట హైవే సహాయక మేనేజర్ మునెయ్య, పోలీసులున్నారు.

తురిమెర్లలో నేత్ర వైద్య శిబిరం

సైదాపురం: తురిమెర్లలో శుక్రవారం స్వర్ణభారత్ కంటి వైద్యకేంద్రం ఆధ్వర్యంలో వైద్యశిబిరాన్ని ఏర్పాటు చేశారు. నేత్ర సంబంధిత సమస్యలతో బాధపడేవారికి వైద్య పరీక్షలు నిర్వహించారు. ఆపరేషన్ అవసరమైన వారికి వెంకటాచలంలో ఉచితంగా కంటి ఆపరేషన్ చేయనున్నట్లు వైద్యులు తెలిపారు.

వ్యక్తిగత పరిశుభ్రత పాటిద్దాం

వైద్య పరీక్షలు చేస్తున్న వైద్యురాలు హేనా

తోటపల్లిగూడూరు, న్యూస్‌టుడే: విద్యార్థినులు వ్యక్తిగత శుభ్రత పాటిస్తే వ్యాధులు దరిచేరవని కోడూరు పీహెచ్‌సీ వైద్యాధికారిణి డాక్టర్ హేనా సూచించారు. మండలంలోని కోడూరు బాలికల గురుకుల పాఠశాలలో శుక్రవారం విద్యార్థినులకు వైద్య పరీక్షలు చేసి మందులు అందజేశారు. ఆమె మాట్లాడుతూ రక్తహీనత వల్ల తలెత్తే ఇబ్బందులు గురించి వివరించారు. ఉప వైద్యాధికారి ఉమర్, ప్రిన్సిపల్ ఎస్తేరమ్మ, వైద్య సిబ్బంది పాల్గొన్నారు.

వేతనాలు పెంపుపై 108 ఉద్యోగుల హర్షం

విడవలూరు కోవూరు, ముత్తుకూరు, న్యూస్‌టుడే: 108 అంబులెన్స్ సేవల్లో పనిచేస్తున్న ఈఎంటీ, పైలెట్లకు సంబంధించి సీఎం చంద్రబాబు కీలక నిర్ణయం తీసుకున్నారని, ప్రస్తుత వేతనానికి అదనంగా రూ.2 వేలు పెంచడంతో కోవూరులో సిబ్బంది మహమ్మద్ అలీ, గౌరీ శంకర్, నాగరాజు, వెంకయ్య కూటమి ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలిపారు. ముత్తుకూరులో సిబ్బంది మాట్లాడుతూ ప్రభుత్వ నిర్ణయం కొంత ఉపశమనం కలిగించిందని పేర్కొన్నారు.

సింహ వాహనంపై ఉదయకళేశ్వరస్వామి

కొడవలూరు, ముత్తుకూరు, న్యూస్‌టుడే: కొడవలూరు మండలం గండవరంలో వెలసిన గంగా పార్వతీ సమేత ఉదయకళేశ్వరస్వామి బ్రహ్మోత్సవాల్లో భాగంగా సింహవాహనంపై భక్తులకు శుక్రవారం దర్శనమిచ్చారు. ఈకార్యక్రమాలను ఆలయ ఛైర్మన్ ఆలం మాలకొండయ్య, ఈవో ఉమాబాయి, ట్రస్టీలు పర్యవేక్షించారు. ముత్తుకూరులో స్వామివారికి విశేష అభిషేకాలు నిర్వహించారు.

అతివలకు అండగా.. ఉపాధి మెండుగా..!

న్యూస్‌టుడే, వెంకటాచలం

గ్రామీణ ప్రాంతాల్లోని స్వయం సహాయక సంఘ సభ్యులకు జీవనోపాధి కల్పించి... వారిని ఆర్థికంగా వృద్ధి చేయాలని కూటమి ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. ఇందులో భాగంగా.. పొదుపు మహిళలకు డిమాండ్ ఉన్న రంగాల్లో శిక్షణ ఇచ్చి... నైపుణ్యం పెంపొందించుకుని వారు ఇంటి వద్దనే ఉండి ఉపాధి పొందేలా కార్యక్రమాలు రూపొందిస్తోంది. ఇప్పటికే కొన్ని కార్యక్రమాలు నిర్వహించగా మరికొన్ని నిర్వహణకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు.

మగ్గం వర్క్‌లో శిక్షణ పొందుతున్న మహిళలు

కంపోస్టు ఎరువుల తయారీపై

గుర్రపుడెక్కతో కంపోస్టు ఎరువులు తయారు చేసే విధానంపై వెంకటాచలంలో పొదుపు మహిళలకు శిక్షణ ఇవ్వాలని అధికారులు నిర్ణయించారు. ఎరువును ప్రకృతి వ్యవసాయం, పెరటి చెట్లకు వాడనుండడంతో డిమాండ్ ఉంది. శిక్షణ తీసుకునేందుకు మహిళలు కూడా మొగ్గు చూపడంతో ప్రతిపాదనలు పంపారు. వీటితోపాటు డిమాండ్ ఉన్న రంగాల్లో శిక్షణ ఇచ్చేలా అధికారులు చర్యలు తీసుకుంటున్నారు.

పీఎం ఉషా నిధులతో..

వీఎస్‌యూ సోషల్ వర్క్ ఆధ్వర్యంలో పీఎం ఉషా నిధులతో వెంకటాచలంలోని మహిళా భవనంలో ఇటీవల పొదుపు మహిళలకు మగ్గం వర్క్‌లో నెల రోజుల పాటు శిక్షణ ఇచ్చారు. శిక్షణ అనంతరం వీరికి ధ్రువీకరణ పత్రాలు అందజేశారు. కార్యక్రమం విజయవంతం కావడం, శిక్షణ కొనసాగించాలని మరింత మంది కోరుతుండడంతో వీఎస్‌యూ అధికారులు, ఇటు డీఆర్డీఏ అధికారులు తిరిగి ప్రారంభించేందుకు ప్రణాళికలు సిద్ధం చేశారు. త్వరలో మరో బ్యాచ్‌కు శిక్షణ ఇవ్వనున్నారు.

● వెంకటాచలం ఏపీఎం రుక్మిణి మాట్లాడుతూ.. పొదుపు మహిళలు ఆర్థికంగా ఎదగాలన్న లక్ష్యంతో వారికి ఉపాధి రంగాల్లో శిక్షణ కార్యక్రమాలు నిర్వహిస్తున్నామన్నారు. మహిళలు అడిగితే వారు కోరుకున్న విభాగంలో నైపుణ్య శిక్షణ ఇచ్చేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు. ఆసక్తి ఉన్న మహిళలు సద్వినియోగం చేసుకోవాలని పేర్కొన్నారు.

బొజ్జనపల్లి అడవుల్లో యువకుడి ఆత్మహత్య

రాపూరు, న్యూస్‌టుడే: మండలంలోని బొజ్జనపల్లి అడవుల్లో 45 ఏళ్ల గుర్తు తెలియని వ్యక్తి ఉరేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డారు. శుక్రవారం స్థానికులు గుర్తించి పోలీసులకు సమాచారమిచ్చారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని ఎస్ఐ వెంకటరాజేశ్ తెలిపారు.

విద్యుదాఘాతంతో ఇల్లు దగ్ధం

తోటపల్లిగూడూరు, న్యూస్‌టుడే: ప్రమాదవశాత్తు విద్యుదాఘాతం కారణంగా మంటలు చెలరేగి రేకుల ఇల్లు దగ్ధమైన సంఘటన తోటపల్లిగూడూరు మండలంలో శుక్రవారం చోటు చేసుకుంది. పేడూరు ఎస్సీ కాలనీలో ఆదిశేషయ్య కుటుంబం రేకుల ఇంట్లో నివసిస్తున్నారు. ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. అగ్నిమాపక సిబ్బంది సంఘటన స్థలానికి చేరుకొని మంటలను అదుపు చేశారు. ప్రమాదంలో ఇంట్లో సామగ్రి సహా ఇల్లు పూర్తిగా కాలిపోయిందని, ప్రభుత్వం ఆదుకోవాలని బాధితుడు కన్నీటి పర్యంతమయ్యారు. వీఆర్వో చలపతి సంఘటన స్థలాన్ని పరిశీలించారు.

మహిళ అదృశ్యంపై ఫిర్యాదు

రాపూరు, న్యూస్‌టుడే: మండల పరిధిలోని నాయనపల్లికి చెందిన వివాహిత అదృశ్యమైనట్లు కుటుంబ సభ్యులు ఫిర్యాదు చేశారని ఎస్సై వెంకటరాజేశ్ తెలిపారు. శుక్రవారం కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని పేర్కొన్నారు.

అవార్డుగ్రహీతకు అభినందనలు

మా మిత్రుడు
డా॥ గుంటమడుగు రాజేష్ గారు
కర్నూలు రాయలసీమ యూనివర్సిటీలో కంప్యూటర్ సైన్స్ విభాగములో ప్రొఫెసర్ పి.వెంకట కృష్ణ గారి పర్యవేక్షణలో

డా॥ గుంటమడుగు రాజేష్ గారు
M.Tech., Ph.D.,
Assistant Professor
N.B.K.R.I.S.T విద్యానగర్

"A Cross Layer Framwork for Band Width Management of Wireless Mesh net work"
అనే అంశము నందు డాక్టరేట్ అందుకొనిన శుభ సందర్భంగా వారికి మా హార్దిక శుభాభినందనలు.

Dr. Ch.Suresh, M.Sc., B.Ed., Ph.D.,
N.Madhu, M.Tech (Ph.D), Associate professor - CSE, SVCN - Nellore.
S.Sudheer Kumar, M.Tech (Ph.D), Associate professor - Civil, Audisankara University
V.Surendra Reddy, M.Tech (Ph.D), Assistant Professor - CSE, N.B.K.R. I.S.T
Dr.P.Sreenivasulu, Ph.D., Professor - ECE, Audisankara University
M.Sreenivasulu, M.Tech, Assistant Professor - EEE, N.B.K.R. I.S.T
Y.Seshaiah, M.Phil (Ph.D), Associate professor, FME, Audisankara University
K.Koteswara Rao, M.Tech, Digital Assistant, Gudur Municipality
K.Jayavardhan, M.Sc., (Ph.D) Associate professor-FME, Audisankara University
V.V.S.Kumar, M.Sc., B.Ed., M.B.A, Department of FME, Audisankara University
Ch.Adithyasai, B.Tech (M.Tech)

(c) eenadu

నెల్లూరు

•నెల్లూరు • నెల్లూరు గ్రామీణం

ఫోన్ ద్వారా సమస్యలు తెలుసుకుంటున్న అదనపు ఎస్పీ

సిబ్బంది సంక్షేమమే ధ్యేయం

నెల్లూరు (వేదాయపాలెం), న్యూస్‌టుడే: ఎస్పీ సంపర్క్ పేరుతో జిల్లా అదనపు ఎస్పీ సీహెచ్ సౌజన్య శుక్రవారం ఫోన్ ద్వారా సిబ్బంది సమస్యలను అడిగి తెలుసుకున్నారు. జిల్లా వ్యాప్తంగా వివిధ విభాగాల్లో పనిచేస్తున్న 13 మంది సిబ్బంది సమస్యలను వివరించారు. ప్రధానంగా సర్వీస్ పరమైన సస్పెన్షన్లు, ఇంక్రిమెంట్లు, బదిలీలు, సెలవులు, కుటుంబ ఆరోగ్య సమస్యల గురించి వచ్చాయి. వాటిని పరిశీలించిన అదనపు ఎస్పీ నిబంధనల వరకు పరిష్కరిస్తామని తెలిపారు.

జడ్పీలో ఉద్యోగోన్నతులు

ఉత్తర్వులు అందుకున్న వారితో జడ్పీ ఛైర్‌పర్సన్, అధికారులు

నెల్లూరు(జడ్పీ), న్యూస్‌టుడే: జిల్లా పరిషత్ యాజమాన్యం పరిధిలో పనిచేస్తున్న కార్యాలయ సహాయకులకు ఉద్యోగోన్నతి కల్పించారు. జడ్పీలో శుక్రవారం జరిగిన కార్యక్రమంలో ఛైర్‌పర్సన్ ఆనం అరుణమ్మ వారికి ఉత్తర్వులను అందజేశారు. ఆమె మాట్లాడుతూ 193 మందికి ఉద్యోగోన్నతులు కల్పించామన్నారు. ఈ సందర్భంగా మీర్జా సమీర్, రాహుల్, సీహెచ్ లక్ష్మీనారాయణ, హేమలత, చైతన్య తదితరులు ఉత్తర్వులు అందుకున్నారు. జడ్పీ సీఈవో శ్రీధర్‌రెడ్డి, డిప్యూటీ సీఈవో మోహనరావు, ఉద్యోగ సంఘ నాయకులు ఎల్. పెంచలయ్య, రవికుమార్, భీమిరెడ్డి, మాబాషా తదితరులు పాల్గొన్నారు.

కార్యకర్తకు మంత్రి నారాయణ ఆర్థిక సాయం

నెల్లూరు(నగరపాలకసంస్థ), న్యూస్‌టుడే: నెల్లూరు నగరంలోని 44వ డివిజన్ అంజుమాన్‌వీధిలో విద్యుత్తు షార్ట్ సర్క్యూట్ కారణంగా తెదేపా మహిళా కార్యకర్త షాహినా ఇల్లు దగ్ధమైన సంఘటనపై మంత్రి నారాయణ స్పందించారు. శుక్రవారం ఇన్‌ఛార్జి మేయర్ రూప్‌కుమార్‌యాదవ్ ఘటనా స్థలానికి చేరుకుని బాధిత కుటుంబాన్ని పరామర్శించి మంత్రి పంపిన రూ.50వేల తక్షణ ఆర్థిక సహాయాన్ని అందించారు. కార్యక్రమంలో నాయకులు ఏడుకొండలు, హరి, అశోక్, మహేష్ తదితరులు పాల్గొన్నారు.

పేద కుటుంబానికి చేయూత

నెల్లూరు(స్టోన్‌హౌస్‌పేట), న్యూస్‌టుడే: నగరంలోని 47వ డివిజన్ ప్రాంతానికి చెందిన ఓ నిరుపేద కుటుంబం ఆర్థికంగా ఇబ్బందులు పడుతోంది. కుటుంబాన్ని డివిజన్ తెదేపా ఇన్‌ఛార్జి డాక్టర్ గజేంద్రకుమార్ శుక్రవారం పరామర్శించి అరటిపండ్ల వ్యాపారం చేసుకునేందుకు తోపుడు బండిని అందజేశారు.

అధిక ఆదాయం చూపించి.. దోచేశీ

నెల్లూరు(వేదాయపాలెం): సైబర్ మోసంపై వేదాయపాలెం పోలీసులు కేసు నమోదు చేశారు. వారి కథనం మేరకు.. బీవీ నగర్‌లో గూడూరు పరంధామ.. ఆధ్యాత్మిక బోధనలు చేసుకుంటూ నివాసం ఉంటున్నారు. గతేడాది ఆగస్టులో 70938 89470 నంబరుతో వాట్సాప్ సందేశం వచ్చింది. ఆన్‌లైన్‌లో ట్రేడింగ్ చేస్తే పెట్టుబడుల వస్తాయని నమ్మించారు. చిన్న మొత్తంలో పెట్టుబడులు పెట్టగా 30 శాతం ఆదాయం చూపించారు. అనంతరం అధిక మొత్తంలో పెట్టుబడులు పెడితే అధిక ఆదాయం వస్తుందని నమ్మించి విడతల వారీగా రూ.3,77,599 పెట్టుబడులు పెట్టించారు. నగదు కోసం విత్‌డ్రా చేస్తే రాలేదు. మోసపోయినట్లు గుర్తించి శుక్రవారం పోలీసులకు ఫిర్యాదు చేశారు.

నక్ష.. నత్తనడక..

ఆలస్యంపై నగరవాసికి అవస్థలే

నేషనల్ జియో స్పేషియల్ నాలెడ్జ్-బేస్డ్ ల్యాండ్ సర్వే ఆఫ్ అర్బన్ హ్యాబిటేషన్ (నక్ష) కార్యక్రమం ద్వారా ఇంటింటికీ డోర్ నంబర్లు, పన్ను అసెస్‌మెంట్ నంబర్లు వేసే ప్రక్రియ నత్తనడక న సాగుతోంది. ఇప్పటివరకు 21.40 శాతమే జరిగింది. ఎన్నో ప్రయోజనాలు ఉన్న కార్యక్రమం ఆలస్యం కావడంపై నగర ప్రజలు నష్టపోతున్నారు.

-న్యూస్‌టుడే, నెల్లూరు(నగరపాలకసంస్థ)

పైలట్ ప్రాజెక్టు కింద నెల్లూరు నగరపాలకసంస్థ పరిధిలో నక్ష కార్యక్రమం చేపడుతున్నారు. కచ్చితమైన, తాజా నగర భూ రికార్డులను నిర్వహించుకోవడం, జీవన సౌలభ్యాన్ని మెరుగుపరచడం, పట్టణ ప్రణాళిక తయారీ దీని లక్ష్యం. ఇది డిజిటల్ ఇండియా ల్యాండ్స్ రికార్డ్స్ మోడరైజేషన్ (భూ రికార్డుల ఆధునికీకరణ) కోసం చేపట్టిన కార్యక్రమం. ఇంటింటా సర్వే పూర్తి చేసి లోకేషన్ వారీగా మ్యాపులు రూపొందించే పనిలో సిబ్బంది ఉన్నారు.

సర్వే చేస్తున్న సిబ్బంది

సర్వే ఇలా..	
బృందాలు:	6
మొత్తం గృహాలు:	1,03,780
పూర్తయినవి:	22,214
శాతం:	21.40

ప్రయోజనాలు ఇవే..

కార్యక్రమంలో ప్రతి ఇంటికి డోర్ నంబరు వేయాలనేది ఒక అంశం. ఇంటి వద్ద డోర్ నంబరు, పన్ను అసెస్‌మెంట్ నంబరు పెయింట్‌తో రాస్తారు. నక్ష మార్గదర్శకాల ప్రకారం చేపట్టిన ఈ పని వల్ల పలు ప్రయోజనాలు కలగనున్నాయి. ఎన్నికల సమయంలో కొత్త ఓటర్లను చేర్చేటప్పుడు డోర్‌నంబరు సరిగా లేకపోవడంతో అనేక సమస్యలు తలెత్తుతున్నాయి. ఒకే నంబరుపై పదుల సంఖ్యలో ఓట్లు నమోదవుతున్నాయి. అంతేకాదు పోస్టల్, గూగుల్ జీపీఎస్ ద్వారా చిరునామాలు తెలుసుకోవడం సమస్యగా మారుతుంది. గతంలో కొత్త డోర్‌నంబర్లు వేయాలని ప్రతిపాదించినా ఆచరణ నోచుకోలేదు. ప్రస్తుతం ఆ సమస్యలు తీరనున్నాయి. ప్రతి ఇంటికి పది అంకెలతో కూడిన కొత్త నంబరు వేస్తున్నారు. ఇంటి నంబరు, ప్రాంతం, డివిజన్ నంబరును బట్టి తెలుసుకోవచ్చు. దీనివల్ల పన్నుల వసూలు, కొత్త పన్ను విధింపు, జనాభా సర్వే సులభతరం అవుతుందని అధికారులు చెబుతున్నారు.

విద్యుత్తు ఇంజినీర్ల సమస్యలు పరిష్కరిస్తాం

విద్యుత్తు ఇంజినీర్స్ డైరీని ఆవిష్కరిస్తున్న ఎస్ఈ రాఘవేంద్రం

నెల్లూరు (విద్యుత్తు), న్యూస్‌టుడే: జిల్లాలో విద్యుత్తు శాఖలో పనిచేస్తున్న ఇంజినీర్ల సమస్యలు పరిష్కరించేందుకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటామని ఎస్ఈ కె.రాఘవేంద్రం పేర్కొన్నారు. శుక్రవారం నెల్లూరులోని మినర్వాగ్రాండ్‌లో ఏపీఎస్ఈబీ ఇంజినీర్ల అసోసియేషన్ డైరీ ఆవిష్కరణ చేపట్టారు. ఆయన మాట్లాడుతూ అసోసియేషన్ అభివృద్ధికి సంస్థ కీలక పాత్ర పోషిస్తుందని తెలిపారు. కార్యక్రమంలో డిస్కమ్ సెక్రటరీ బాలాజీ, ఉపాధ్యక్షుడు ఉయ్యాల రమేష్, సెక్రటరీ రవీంద్ర, దిలీప్, రహంతుల్లా, ప్రసాద్, వరదమావయ్య, బాలచంద్ర తదితరులు పాల్గొన్నారు.

ఉద్యోగుల ఆత్మకు శాంతి కలగాలని ర్యాలీ

నెల్లూరు(నగరపాలకసంస్థ), న్యూస్‌టుడే: సర్వే పేరుతో సమయపాలన లేకుండా అధికారులు సృష్టించిన పని ఒత్తిడితో రాష్ట్ర వ్యాప్తంగా మృతి చెందిన పలువురు ఉద్యోగుల ఆత్మకు శాంతి చేకూరాలని సచివాలయ ఉద్యోగులు కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించారు. శుక్రవారం నగరంలోని వీఆర్సీ సెంటరు నుంచి గాంధీ బొమ్మ వరకు ర్యాలీ సాగింది. అంబేడ్కర్, మహాత్మా గాంధీ విగ్రహాలకు వినతిపత్రాలు అందించారు.

ర్యాలీలో సచివాలయ ఉద్యోగులు

రంజాన్ మాసానికి ఏర్పాట్లు

మాట్లాడుతున్న రాష్ట్ర వక్ఫ్‌బోర్డు ఛైర్మన్ అబ్దుల్ అజీజ్, ఇన్‌ఛార్జి మేయర్ రూప్‌కుమార్‌యాదవ్

నెల్లూరు(నగరపాలకసంస్థ), న్యూస్‌టుడే: పవిత్ర రంజాన్ మాసాన్ని పురస్కరించుకుని నెల రోజుల పాటు అన్ని డివిజన్లలో మసీదుల వద్ద తగిన ఏర్పాట్లు చేయాలని వక్ఫ్ బోర్డు రాష్ట్ర ఛైర్మన్ అబ్దుల్ అజీజ్, నగర ఇన్‌ఛార్జి మేయర్ రూప్‌కుమార్‌యాదవ్ సూచించారు. శుక్రవారం నగరపాలకసంస్థ కార్యాలయంలోని కమాండ్ కంట్రోల్ సెంటరులో కమిషనర్ వైవో నందన్, తెదేపా నాయకులు కోటంరెడ్డి గిరిధర్‌రెడ్డితో కలిసి ముస్లిం మత పెద్దలతో రంజాన్ పండగ నిర్వహణపై సమావేశం నిర్వహించారు. ముస్లిం ప్రతినిధులు సూచించిన ప్రతిపాదనలకు మేయర్ సానుకూలంగా స్పందించి చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. సమావేశంలో కార్పొరేటర్ కరిముల్లా, నాయకులు సమీహుస్సేనీ, ఇంతియాజ్, షంషుద్దీన్, సాబీర్ ఖాన్, మత పెద్దలు పాల్గొన్నారు.

మేమున్నాం.. మీకు తోడుగా!

(10 AM to 1 PM) నెల్లూరు, గ్రామీణం 80085 50332 80085 74001

సమస్య: వెంకటేశ్వరపురం జనార్దన్‌రెడ్డి కాలనీలో పందుల బెడద ఎక్కువగా ఉంది. ఇళ్ల మధ్య గుంపులుగా తిరుగుతున్నాయి. – దావూద్

సమాధానం: పందులను నగరానికి దూరంగా తరలించేలా చర్యలు చేపడతాం. – డాక్టర్ మదన్‌మోహన్, వెటర్నరీ అధికారి

? నగరంలోని గాంధీ రోశయ్యనగర్‌లో కాలువలు పూడికతో నిండిపోయాయి. మురుగునీరు నిలిచి దుర్వాసన వస్తోంది. దోమల బెడద ఎక్కువగా ఉంది. – రమ్యశ్రీ, స్థానికురాలు

✓ కాలువలను శుభ్రం చేయిస్తాం. – డాక్టర్ దినేష్‌కుమార్, ఆరోగ్యాధికారి

–న్యూస్‌టుడే, నెల్లూరు(నగరపాలకసంస్థ)

మై తెదేపా యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి

యాప్ గోడప్రతులు ఆవిష్కరిస్తున్న తెదేపా నాయకులు కోటంరెడ్డి గిరిధర్‌రెడ్డి, నాయకులు

నెల్లూరు(నగరపాలకసంస్థ), న్యూస్‌టుడే: నెల్లూరు రూరల్ నియోజకవర్గంలోని ప్రతి ఒక్క తెదేపా కుటుంబ సభ్యులు టీడీపీ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోవాలని నాయకులు కోటంరెడ్డి గిరిధర్‌రెడ్డి తెలిపారు. శుక్రవారం నెల్లూరురూరల్ ఎమ్మెల్యే కార్యాలయంలో మై టీడీపీ యాప్‌పై అవగాహన కల్పించేందుకు గోడప్రతులను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం చేసే అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను ప్రజలందరికీ తెలిసే విధంగా యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకుని ఉపయోగించుకోవాలని సూచించారు. కార్యక్రమంలో నాయకులు దాట్ల చక్రవర్ధన్‌రెడ్డి, మదన్, మేఘనాథ్‌సింగ్, బర్నాబాస్ తదితరులు పాల్గొన్నారు. 33వ డివిజన్‌కు చెందిన పాకం రమేష్ మిత్రబృందం పార్టీలో చేరగా కండువా కప్పి సాదరంగా ఆహ్వానించారు.

ఇలా ఉంటే వ్యాధులు రావా!

నెల్లూరునగరంలోని 11వ డివిజన్ రాయపుపాలెంలో కాలువ అధ్వానంగా మారింది. వ్యర్థాలతో నిండిపోయి దుర్గంధం తయారైంది. చెత్తాచెదారం కుళ్లిపోవడంతో స్థానికులు ఇబ్బందులు పడుతున్నారు. అంటు వ్యాధులు ప్రబలుతున్నాయని వాపోతున్నారు. అధికారులు స్పందించి కాలువను శుభ్రం చేయించాలని కోరుతున్నారు.

– న్యూస్‌టుడే, నెల్లూరు(టౌన్)

మ్యాన్‌హోల్స్‌తో ప్రమాదం

దర్గామిట్టలోని క్రాంతి నగర్‌లో రోడ్లపై మ్యాన్‌హోల్స్ రోడ్డుకు సమాంతరంగా లేకపోవడంతో వాహనదారులు ప్రమాదాల బారిన పడుతున్నారు. రాత్రి సమయంలో ఎక్కువగా ప్రమాదాలు జరుగుతున్నాయి. నగరపాలక సంస్థ అధికారులు వెంటనే మ్యాన్‌హోల్స్‌పై దృష్టి సారించి బాగు చేయాలని స్థానికులు కోరుతున్నారు.

– న్యూస్‌టుడే, నెల్లూరు(పద్మావతిసెంటర్)

ఇక్కడ జర భద్రం

నెల్లూరు నగరం చిల్డ్రన్స్‌పార్కు రోడ్డులో మ్యాన్‌హోల్ ప్రమాదకరంగా ఉంది. నిత్యం రద్దీగా ఉండే ఈ మార్గంలో మ్యాన్‌హోల్‌పై ఏర్పాటు చేసిన దిమ్మెలు రోడ్డు కన్నా ఎత్తుగా ఉన్నాయి. ప్రయాణికులు ఏ మాత్రం ఆదమరిచినా ప్రమాదానికి గురయ్యే అవకాశం ఉంది. పాదచారులు సైతం ఇబ్బంది పడుతున్నారు.

– న్యూస్‌టుడే, నెల్లూరు(మార్కెట్ సెంటర్)

పది నెలలుగా పట్టించుకోక..

నగరంలోని పొదలకూరు రోడ్డు సారాయి అంగడి సెంటర్‌లో నగర పాలక సంస్థ విడుదల చేస్తున్న నీరు లీకవుతోంది. పది నెలలుగా సమస్య ఉన్నా.. అధికారులు పట్టించుకోవడం లేదని స్థానికులు తెలిపారు. ఉదయం 6 నుంచి 10 గంటల వరకు, సాయంత్రం 4 నుంచి 7 గంటల వరకు నీరు వృథాగా పోతోంది. నీరు పక్కనే ఉన్న రోడ్డుపైకి వెళుతుండడంతో ప్రజలు జారి పడుతున్నారు.

– న్యూస్‌టుడే, నెల్లూరు(పద్మావతిసెంటర్)

ఇది ఇరిగేషన్ కాలువే

నగరంలోని మినీ బైపాస్‌రోడ్డు సమీపంలోని శ్రీనివాస అగ్రహారంలో ఇరిగేషన్ కాలువ పిచ్చిమొక్కలతో నిండిపోయింది. ఏళ్ల నుంచి పూడిక తీయలేదని స్థానికులు చెబుతున్నారు. వీటిలో చెత్తాచెదారం పేరుకుపోయింది. మొక్కలు పెరిగి నీరు వెళ్లే పరిస్థితి లేదు. దీంతో దోమల బెడదతో ఆ ప్రాంతవాసులు ఇబ్బంది పడుతున్నారు.



– న్యూస్‌టుడే, నెల్లూరు(దర్గామిట్ట)

నేడు విద్యుత్తు సరఫరాకు అంతరాయం

నెల్లూరు(విద్యుత్తు), న్యూస్‌టుడే: నగరంలోని పలు సబ్‌స్టేషన్ల పరిధిలో మరమ్మతులు, తీగలకు అడ్డుగా ఉన్న చెట్లకొమ్మల తొలగింపులో భాగంగా శనివారం విద్యుత్తుకు అంతరాయం ఉంటుందని ఈఈ ఎం.శ్రీధర్ శుక్రవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. బీవీ నగర్ సబ్‌స్టేషన్ ప్రాంతంలో ఉదయం 8.30 నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకు, ఆటోనగర్ సబ్‌స్టేషన్ పరిధిలో ఉదయం 9 నుంచి 10 గంటల వరకు విద్యుత్తు ఉండదు. తెలుగుగంగ సబ్‌స్టేషన్ ప్రాంతంలో ఉదయం 8 నుంచి సాయంత్రం 4 గంటల వరకు, హరనాథపురం సబ్‌స్టేషన్ పరిధిలో ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు అంతరాయం ఉంటుంది. స్టోన్‌హౌస్‌పేట సబ్‌స్టేషన్ ప్రాంతంలో ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు, కోటమిట్ట సబ్‌స్టేషన్ పరిధిలో ఉదయం 7 నుంచి మధ్యాహ్నం ఒంటిగంట వరకు విద్యుత్తు ఉండదు. డీఆర్‌డీఏ సబ్‌స్టేషన్ కింద ఉండే ప్రాంతాల్లో ఉదయం 8 నుంచి మధ్యాహ్నం రెండు గంటల వరకు, డైకస్ రోడ్డు సబ్‌స్టేషన్ పరిధిలో ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు, రంగనాథ ఉప కేంద్రం ప్రాంతంలో ఉదయం 8.30 నుంచి మధ్యాహ్నం ఒంటిగంట వరకు విద్యుత్తుకు అంతరాయం ఉంటుందని తెలిపారు.

విద్యార్థులకు యోగా తప్పనిసరి

నెల్లూరు(విద్య), న్యూస్‌టుడే: విద్యార్థులు క్రమం తప్పకుండా యోగా చేయడం వల్ల మనసు ప్రశాంతంగా ఉండటమే కాదు.. ఆత్మవిశ్వాసం పెరుగుతుందని, క్రమశిక్షణ అలవడుతుందని అనంతపురం జేఎన్‌టీయూ వీసీ సుదర్శనరావు పేర్కొన్నారు. శుక్రవారం నగరంలోని నారాయణ ఇంజినీరింగ్ కళాశాలలో 'యోగ సేతు' పేరిట జాతీయ స్థాయి యోగా సదస్సు ఇండియన్ యోగా అసోసియేషన్, జేఎన్‌టీయూ, విక్రమ సింహపురి విశ్వవిద్యాలయాల సంయుక్త ఆధ్వర్యంలో నిర్వహించారు. విక్రమ సింహపురి వర్సిటీ వీసీ శ్రీనివాసరావు, నారాయణ గ్రూప్ ఆఫ్ ఇన్‌స్టిట్యూషన్స్ డైరెక్టర్లు రవితేజ, మేనేజ్‌మెంట్ సెక్రటరీ వై.వినయ్‌కుమార్ యోగా శిక్షకులు ప్రిన్సిపల్ రవిప్రసాద్ పాల్గొన్నారు.

నిర్లక్ష్యం ప్రాణం తీసింది..

నెల్లూరు(వేదాయపాలెం): ఆగి ఉన్న గూడ్సు రైలు కింది నుంచి వెళ్లే క్రమంలో అది కదలడంతో వ్యక్తి మృతి చెందిన ఘటన గురువారం రాత్రి నెల్లూరు రైల్వేస్టేషన్‌లో చోటు చేసుకుంది. రైల్వే పోలీసుల కథనం మేరకు.. గురువారం రాత్రి నాలుగో నంబరు ప్లాట్‌ఫారంపై గూడ్సు రైలు ఆగి ఉంది. గుర్తుతెలియని వ్యక్తి దాని కింది నుంచి వెళ్తుండగా కదిలింది. అతనిపై నుంచి వెళ్లడంతో అక్కడికక్కడే మృతి చెందారు. మృతుని వద్ద ఎలాంటి ఆధారాలు లభ్యం కాలేదు. ఎరుపు రంగు ఫుల్ హ్యాండ్స్ చొక్కా, నలుపు రంగు ప్యాంటు ధరించి ఉన్నారు. రైల్వే ఎస్సై హరిచందన సంఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పరిశీలించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

అభివృద్ధే అజెండా

నెల్లూరు(నగరపాలకసంస్థ), న్యూస్‌టుడే: నెల్లూరురూరల్‌లో నాయకులు అభివృద్ధే అజెండాగా ముందుకు సాగాలని తెదేపా నాయకులు కోటంరెడ్డి గిరిధర్‌రెడ్డి తెలిపారు. శుక్రవారం 32వ డివిజన్ ఎన్‌సీసీ కాలనీలో జరుగుతున్న ఖబరస్తాన్ పనులను పరిశీలించారు. కార్యక్రమంలో కార్పొరేటర్ తాళ్లూరు అవినాష్ తదితరులు పాల్గొన్నారు. అనంతరం నెల్లూరురూరల్ ఎమ్మెల్యే కార్యాలయంలో ప్రజా దర్బార్ కార్యక్రమాన్ని నిర్వహించి ప్రజల నుంచి అర్జీలను స్వీకరించారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్లు కరణం మంజుల, పేనాటి సుధాకర్ తదితరులు పాల్గొన్నారు.

లోపాలు.. వృథాగా తాగునీరు

న్యూస్‌టుడే, నెల్లూరు(జడ్పీ)

వేణుగోపాలస్వామి ఆలయ మార్గంలో వృథాగా పోతున్న తాగునీరు

నగరంలోని పలు ప్రాంతాల్లో సంగం నీటి ప్రాజెక్టుకు సంబంధించిన పైపులు ఫౌంటెయిన్లను తలపించేలా ఉన్నాయి. పర్యవేక్షణ కొరవడి నగరంలోని పలు ప్రాంతాల్లో లక్షలాది లీటర్ల నీరు వృథా అవుతోంది. నగరంలో నీటి ఎద్దడి లేకుండా దాదాపుగా సంగం నీటి ప్రాజెక్ట్ నుంచే నీరు సరఫరా చేస్తున్నారు. 2024లో పనులు చివరి దశలో ఉండగా.. ఎన్నికలు రావడంతో ఆపేశారు. పథకం పనులను వైకాపా ప్రభుత్వం పట్టించుకోలేదు. కూటమి ప్రభుత్వం వచ్చిన తరువాత మిగిలిన పనులు తిరిగి ప్రారంభించింది. పర్యవేక్షణ కొరవడి లోపాలమయంగా మారాయి. సంగం మంచి నీటి పథకంలో మెయిన్ పైపులకు కనెక్షన్ ఇవ్వని ప్రాంతాలకు తిరిగి పనులు మొదలు పెట్టారు. పనులపై ఆరోగ్య శాఖ అధికారుల పర్యవేక్షణ కరవై పలు ప్రాంతాల్లో నీటి వృథా అధికంగా ఉంటోంది. తీసిన గుంతలు పూడ్చి, పూత పనులు చేయలేదు. ఫత్తేఖాన్‌పేట, మూలాపేట, నవాబుపేట, సంతపేట తదితర ప్రాంతాల్లో పలు లోపాలు వెలుగుచూస్తున్నాయి. అధికారులు స్పందించి నీటి వృథాను అరికట్టాలని నగర ప్రజలు కోరుతున్నారు.

శివాలయాలకు నిరంతరం విద్యుత్తు

నెల్లూరు(విద్యుత్తు), న్యూస్‌టుడే: మహాశివరాత్రిని పురస్కరించుకొని జిల్లాలోని అన్ని శివాలయాలకు నిరంతరం, నాణ్యమైన విద్యుత్తును అందించేందుకు ఏర్పాట్లు చేసినట్లు ఎస్ఈ కె.రాఘవేంద్రం పేర్కొన్నారు. శుక్రవారం ఆయన 'న్యూస్‌టుడే'తో మాట్లాడుతూ ఏపీఎస్‌పీడీసీఎల్ సీఎండీ శివశంకర్ ఆదేశాల మేరకు అన్ని శివాలయాల్లో 24 గంటల పాటు నిరంతరం విద్యుత్తు అందిస్తామన్నారు. అందుకు తగ్గట్లు డిస్ట్రిబ్యూషన్ ట్రాన్స్‌ఫార్మర్లను సరిపడా లోడ్‌తో సిద్ధంగా ఉంచుకోవాలని సిబ్బందికి ఆదేశాలు ఇచ్చామని తెలిపారు. పోలీసు శాఖ, ఆలయ కమిటీ, రెవెన్యూ అధికారులతో సమన్వయం చేసుకుంటూ సిబ్బంది ఆయా దేవాలయాల్లో అందుబాటులో ఉంటారన్నారు.

విద్యార్థి మృతిపై విచారణకు డిమాండ్

నెల్లూరు(విద్య): నగరంలో ఉన్నత పాఠశాల విద్యార్థి మృతి చెందిన ఘటనపై విచారణ జరిపించాలని ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో శుక్రవారం డీఈవో ఆర్.బాలాజీరావుకు వినతిపత్రం ఇచ్చారు. ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి నరేంద్ర మాట్లాడుతూ విద్యార్థి ఆత్మహత్యకు కారణమైన వారిపై చర్యలు తీసుకోవాలని కోరారు. జిల్లా అధ్యక్షుడు విక్రమ్, నెల్లూరు నగర అధ్యక్ష, కార్యదర్శులు అర్ఘం, విష్ణు పాల్గొన్నారు.

సౌత్ రైల్వే స్టేషన్‌లో సమస్యల కూత

న్యూస్‌టుడే, నెల్లూరు(రైల్వే)

నెల్లూరు సౌత్ రైల్వే స్టేషన్‌లో కనీసం సౌకర్యాలు కరవయ్యాయి. ప్రయాణికుల ఆదరణ ఉన్నా వసతుల కల్పనలో అధికారులు నిర్లక్ష్యం వహిస్తున్నారు. దశాబ్దాల క్రితం ఏర్పాటు చేసిన స్టేషన్ అభివృద్ధికి ఆమడ దూరంలో ఉంది. తిరుపతి, చెన్నై, విజయవాడ మార్గాలవైపు వెళ్లే 8 రైళ్లు ఇక్కడ ఆగుతాయి. ఇక్కడి నుంచి నిత్యం వేలాది మంది ప్రయాణిస్తుంటారు. ఉద్యోగులు, విద్యార్థులు, కార్మికులు, హాస్పిటల్స్ కోసం వచ్చే వారితోపాటు స్టేషన్ సమీప ప్రాంతాల ప్రజలు రాకపోకలు సాగిస్తుంటారు. మూడు రైల్వే ట్రాక్‌లు ఉన్నాయి. ఏడేళ్ల క్రితం ఫుట్ ఓవర్ బ్రిడ్జిని సైతం నిర్మించారు. స్టేషన్‌కు రాకపోకలు సాగించే రహదారి ఇరుకుగా ఉంది. స్టేషన్‌లో ప్లాట్‌ఫారం ఓ వైపు కొంత భాగం షెల్టర్ ఏర్పాటు చేశారు.

మరుగుదొడ్ల దుస్థితి

షెల్టర్ కరవై..

గూడూరు వైపు వెళ్లే రెండు ప్లాట్‌ఫారాలకు షెల్టర్ కూడా కరవైంది. రైళ్ల కోసం వేచి ఉండే ప్రయాణికులు ఎండకు ఎండుతూ, వానకు తడుస్తూ ఉండాల్సిన పరిస్థితి నెలకొంది. కూర్చునేందుకు సిమెంట్ బెంచీలు ఉన్నా అవి కొన్ని పగిలి అధ్వానంగా ఉన్నాయి. తాగునీరు కూడా సక్రమంగా అందుబాటులో లేదు. కుళాయిలు మూడు, నాలుగు ప్రాంతాల్లో ఏర్పాటు చేసినా అవి పని చేయడం లేదు. టికెట్ కౌంటర్ పక్కనే ఓ కుళాయిలో నీరు వస్తున్నా అక్కడ అపరిశుభ్రత నెలకొంది. మిగిలిన వాటి దిమ్మెల నుంచి మొక్కలు మొలిచి ఉండటం విశేషం. ప్లాట్‌ఫారం పైనే చెత్తాచెదారాలు పేరుకుపోయి దుర్గంధం వెదజల్లుతోంది. మరుగుదొడ్లు ఉన్నా అవి కంపు కొడుతున్నాయి. అధికారులు స్పందించి స్టేషన్‌లో సౌకర్యాలు మెరుగుపరచాలని ప్రయాణికులు కోరుతున్నారు.

నీటి కుళాయి వద్ద మొలిచిన మొక్కలు

మహారాజశ్రీ నెల్లూరు ప్రిన్సిపల్ సివిల్ జడ్జి (జూనియర్ డివిజన్) వారి కోర్టులో

E.P.No. 209/2023

O.S.No. 929/2022

నర్రా రవీంద్ర ... డిక్రీ హోల్డర్ / వాది

Vs

దువ్వూరు విజయభాస్కర్‌రెడ్డి ... జడ్జిమెంట్ డెటార్ / ప్రతివాది

వేలం ప్రకటన

పై నెంబరు E.P.లో డిక్రీ హోల్డర్ పై కేసులోని డిక్రీ బాకీని రాబట్టుకొనుటకు జడ్జిమెంట్ డెటార్ తాలూకు ఈ క్రింది షెడ్యూల్ దాఖలా స్థిరాస్తిని బహిరంగ వేలం వేయుటకు గాను పై కోర్టు వారు నిర్ణయించినారు. కావున తే. 25-03-2026దిన ఉ॥ 10.30 గంటల నుండి సాయంత్రం 5 గంటల లోపల పై వారి కోర్టులో బహిరంగ వేలం పాట జరుపబడును. కావున పాటదారులు ఎవ్వరైనను వేలం పాటలో పాల్గొనవచ్చును.

SCHEDULE OF THE PROPERTY

A-Schedule : Sri Potti Sriramulu Nellore Registration District ; Nellore Sub-Registration ; Nellore Municipal Corporation limits; Nellore Bit-1, S.No. 1941, Layout approved by Nellore Bit-1 Gram Panchayat in 1968. Plot No. 47 an extent of 60 Ankanams, after Measurement an extent of 59 ankanams 48 sq.ft or 477.333 Sq.yards of site in Sanjay Gandhi Nagar, Near D.No. 2027 in Municipal ward No. 25-1 within the following boundaries: **East:** Plot No. 52, **South:** Plot No. 46, **West:** Layout Road, **North:** Plot No. 48. Within the above said boundaries an extent of 59 ankanams 48 sq.ft or 477.333 Sq.yards of site out of it a joint 7.50 ankanams or 60 sq.yards of undivided site.

B-Schedule: Residential apartments Constructed in the A-Schedule site under name and style "West Gate" out of it Flat No.302 in third floor in an extent of 1515 sq.ft of R.C.C. Flat including Common areas within the following boundaries: **East:** Open to Sky, **South:** Open to Sky, **West:** Steps to some extent, common Corridor to some extent and lift to some extent, **North:** Open to sky. Within the above said boundaries an extent of 1515 sq.ft of R.C.C. roofed apartment together with an extent of 100 sq.ft of car Parking area in Stilt floor with all easementary rights.

Decree Holder Value: Rs. 23,44,000/-

Ameena Value: Rs. 45,00,000/-

Market Value: Rs. 31,29,525/-

యస్.శ్రీనివాసమూర్తి, B.A., B.L.,
డిక్రీ హోల్డర్ తరపు అడ్వకేట్, నెల్లూరు.

తెరపై ఈనాడు



పార్వీ సినిమాస్ (ఎం.1) షెడ్యూల్ : స్క్రీన్..1. మనసంతా నువ్వే (తెలుగు), ఆరంజ్ (తెలుగు) స్క్రీన్ 2.. ఫంకీ (తెలుగు) స్క్రీన్.3..కపుల్ ఫ్రెండ్లీ (తెలుగు) **పార్వీ సినిమాస్ (స్పైస్) :** స్క్రీన్.1. .కపుల్ ఫ్రెండ్లీ (తెలుగు) స్క్రీన్ 2. సీతా పయనం (తెలుగు), క్రైమ్ 101 (ఇంగ్లిష్), స్క్రీన్ 3. ఓ రోమియో (హిందీ) స్క్రీన్ 4. 3 తెలుగు, లవ్ స్టోరీ (తెలుగు), విత్‌లవ్ (తెలుగు) స్క్రీన్.5.. ఫంకీ (తెలుగు) **రైన్ సినిమా షెడ్యూల్ :** స్క్రీన్..1. ఫంకీ (తెలుగు) స్క్రీన్ 2.సీతా పయనం(తెలుగు), కపుల్ ఫ్రెండ్లీ (తెలుగు) స్క్రీన్ 3. మన శంకర వరప్రసాద్ (తెలుగు), కపుల్ ఫ్రెండ్లీ, నిలవే (తెలుగు) స్క్రీన్.4.. మనసంతా నువ్వే, లవ్ స్టోరీ, విత్ లవ్, చత్త పచ్చ (తెలుగు)

హామీలు అమలు చేయాలి



ధర్నానుద్దేశించి మాట్లాడుతున్న ఎస్టీయూఏపీ నాయకురాలు

నెల్లూరు(కలెక్టరేట్), న్యూస్‌టుడే: ప్రభుత్వం ఉద్యోగ, ఉపాధ్యాయ, పెన్షనర్లకు ఇచ్చిన హామీలను తక్షణమే నెరవేర్చాలని ఎస్టీయూ ఏపీ జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు ఎం.సుదర్శనం, కె.నరసింహం కోరారు. శుక్రవారం కలెక్టరేట్ ఎదుట ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ సీపీఎస్ విధానాన్ని సమీక్షించి ఆమోదయోగ్యమైన పరిష్కారానికి కృషి చేస్తామని, మధ్యంతర భృతి ప్రకటిస్తామని, ఆర్థిక బకాయిలు చెల్లిస్తామని హామీలు ఇచ్చి విస్మరించారని ఆరోపించారు. ఇచ్చిన హామీలపై తక్షణమే చర్యలు తీసుకోకుంటే ఉద్యమాన్ని మరింత తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు. కార్యక్రమంలో నాయకులు రాజు మనోహర్, రమేష్‌బాబు, రవి, రామారావు తదితరులు పాల్గొన్నారు.

శివరాత్రి ఉత్సవాలకు అంకురార్పణ

నెల్లూరు(మార్కెట్ సెంటర్), న్యూస్‌టుడే: నెల్లూరు దర్గామిట్ట శ్రీ రాజరాజేశ్వరి అమ్మవారి ఆలయంలోని శివాలయంలో శివరాత్రి ఉత్సవాలకు శుక్రవారం అంకురార్పణ జరిగింది. అర్చకులు స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. శనివారం ఉదయం ధ్వజారోహణ, కొడిముద్దల నివేదన, కలశస్థాపన, అగ్నిప్రతిష్ఠ, రుద్రాభిషేకం, రాత్రి రావణ సేవ కార్యక్రమాలు జరుగుతాయని ఆలయ అధికారులు తెలిపారు. **బ్రహ్మోత్సవాలు ప్రారంభం; నెల్లూరు(ఆర్టీసీ):** నెల్లూరు రూరల్ కల్లూరుపల్లి హౌసింగ్‌బోర్డు కాలనీలోని శ్రీ మహా మృత్యుంజయేశ్వర స్వామి ఆలయంలో శుక్రవారం శివరాత్రి బ్రహ్మోత్సవాలు వేడుకగా ప్రారంభమయ్యాయి. ఆలయ పాలక మండలి ఛైర్మన్ నాగ గంగా ప్రసాద్ శర్మ, కమిటీ సభ్యులు పాల్గొన్నారు.

రాజరాజేశ్వరి అమ్మవారి ఆలయంలో అంకురార్పణ పూజలు

బీపీఎస్‌పై అవగాహన కల్పించండి

మాట్లాడుతున్న కమిషనర్ నందన్

నెల్లూరు(నగరపాలకసంస్థ): బీపీఎస్ పథకంపై అర్హులందరికీ అవగాహన కల్పించి దరఖాస్తు చేసుకునేలా ప్లానింగ్ కార్యదర్శులు చర్యలు తీసుకోవాలని నగరపాలకసంస్థ కమిషనర్ వైవో నందన్ ఆదేశించారు. శుక్రవారం కార్యాలయంలోని కమాండ్ కంట్రోల్ సెంటరులో పట్టణ ప్రణాళిక విభాగం అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ పథకంపై అనధికార లేఅవుట్ల యజమానులు, ప్లాట్లు కలిగిన వారికి అవగాహన కల్పించి తప్పనిసరిగా రెగ్యులరైజ్ చేసుకునేలా చర్యలు తీసుకోవాలన్నారు. సమావేశంలో సిటీప్లానర్ రఘునాథరావు, ఏసీపీలు వేణు, సతీష్ పాల్గొన్నారు.

ఈ ధరలు మునుపెన్నడూ చూడలేదు

- చిన్నఓబిరెడ్డి, వంకరకుంట, నల్లమాడ మండలం

ఇరవై ఏళ్లుగా వేరుసెనగ సాగు చేస్తున్నా. ఇంత ధర మునుపెన్నడూ చూడలేదు. ఐదెకరాల్లో పంట సాగు చేశా. ఎకరాకు 30 సంచుల లెక్కన 150 బస్తాల దిగుబడి వస్తుంది. ఎకరాకి పెట్టుబడిపోను రూ.లక్ష దాకా ఆదాయం రావచ్చు.

వేరుసెనగ రైతులకు పండగ

■ మార్కెట్లో 45 కిలోల బస్తా ధర రూ.4,600

పుట్టపర్తి పట్టణం, న్యూస్‌టుడే: ఏటా వేరుసెనగ సాగు చేసి నష్టాలు చవిచూస్తున్న రైతులకు ప్రస్తుతం కలిసివస్తోంది. మార్కెట్లో వేరుసెనగ మంచి ధర పలుకుతుండటంతో అన్నదాతలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. జిల్లాలో జైద్ సీజన్‌లో అన్నదాతలు సుమారు 40 వేల ఎకరాల్లో వేరుసెనగ సాగు చేశారు. రూ.3,400 దాటని 45 కిలోల బస్తా ప్రస్తుతం రూ.4,600 పలుకుతుండటంతో రైతులు అధిక లాభాలు చవిచూస్తున్నారు. పశుపోషకులు గ్రాసాన్ని ట్రాక్టరు లోడు రూ.25 వేలు చెల్లించి కొనుగోలు చేస్తుండటంతో రైతులు మరింత ఆనందంగా ఉన్నారు. అధిక శాతం మంది రైతులు మొక్కజొన్న సాగువైపు మొగ్గు చూపడంతో వేరుసెనగకు మంచి డిమాండ్ ఏర్పడింది. వ్యాపారులు పొలాల వద్దకు వచ్చి పంట దిగుబడిని కొనుగోలు చేస్తున్నారు.

గ్రాసం అమ్మితే పెట్టుబడి రావచ్చు..

- రాజేంద్ర, చిల్లగొర్లపలి

పది ఎకరాల్లో వేరుసెనగ సాగు చేశా. గత ఏడాది వర్షాలు తక్కువగా ఉండటంతో గ్రాసం కొరత ఏర్పడింది. దీంతో వేరుసెనగ గ్రాసానికి డిమాండ్ ఏర్పడింది. ఎకరాకు ఒక ట్రాక్టర్ చొప్పున పది ఎకరాలకు గ్రాసం అమ్మితే రూ. 2.50 వస్తాయి. పెట్టుబడి మొత్తం గ్రాసం ద్వారానే వస్తుంది.

వైభవంగా మారెమ్మదేవి విగ్రహ ప్రతిష్ఠాపన

రామగిరి, న్యూస్‌టుడే: మండలంలోని కొత్తగేరిలో మారెమ్మదేవి విగ్రహ ప్రతిష్ఠ వైభవంగా జరిగింది. హిందూపురం ఎంపీ పార్థసారథి, తెదేపా నాయకుడు పరిటాల శ్రీరామ్, కర్ణాటక మాజీ మంత్రి వెంకటరమణప్పలు పాల్గొని అమ్మవారికి పూజలు చేశారు. తెదేపా నాయకుడు రామ్మూర్తినాయుడు, శ్రీధర్‌నాయుడు, సుధాకర్ పాల్గొన్నారు.

పది పరీక్షలకు ప్రైవేట్ ఉపాధ్యాయులు

ఎస్కేయూ, న్యూస్‌టుడే: పదో తరగతి పబ్లిక్ పరీక్షల ఇన్విజిలేటర్ల నియామకంలో విప్లవాత్మక మార్పులు చోటు చేసుకుంటున్నాయి. ఇన్విజిలేటర్ల నియామకంలో తొలిసారిగా ప్రైవేట్ పాఠశాలల ఉపాధ్యాయులను నియమిస్తున్నారు. 75 శాతం ప్రభుత్వ ఉపాధ్యాయులు 25 శాతం ప్రైవేట్ ఉపాధ్యాయులను పది పరీక్షల ఇన్విజిలేటర్లుగా నియమిస్తున్నట్లు విద్యాశాఖ కమిషనర్ ఉత్తర్వులు జారీ చేశారు. ప్రభుత్వ ఉపాధ్యాయులు మాత్రమే ఇన్విజిలేటర్లుగా నియమించడంతో వారు తరగతులకు హాజరు కావడం లేదు. ప్రభుత్వ పాఠశాలల్లో బోధన కుంటుపడుతోంది. ప్రైవేట్ ఉపాధ్యాయులను విధులకు నియమించడం వల్ల ప్రభుత్వ పాఠశాలల్లో తరగతులు సజావుగా సాగుతాయి. ఎస్జీటీలను ఇన్విజిలేటర్ డ్యూటీల నుంచి పూర్తిగా మినహాయించారు. వారు క్రమం తప్పకుండా పాఠశాలలకు వెళ్లాల్సి ఉంటుంది.

ఈనాడు, పుట్టపర్తి, న్యూస్‌టుడే, కదిరి: జిల్లా విద్యుత్తుశాఖలో కొందరు ఉద్యోగుల విధి నిర్వహణ దారుణాలకు దారితీస్తోంది. కొందరు లైన్‌మెన్లు తమ విధులను అనధికారికంగా ప్రైవేటు వ్యక్తులతో చేయిస్తున్నారు. ఉపాధికి ఆశపడిన ఎలక్ట్రీషియన్లు ప్రమాదకర పనులు చేస్తూ ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నారు.

ప్రైవేట్ వ్యక్తులతో పనులు.. గాలిలో ప్రాణాలు

■ విద్యుత్తుశాఖలో లైన్‌మెన్ల తీరుతో తీవ్ర నష్టం

వసూళ్లపైనే శ్రద్ధ..

స్తంభాలు ఎక్కి మరమ్మతులు చేయాల్సిన లైన్‌మెన్లు ఎప్పుడో వారి పనులు మానేశారన్న ఆరోపణలున్నాయి. విద్యుత్తుశాఖలో సహాయ, జూనియర్ లైన్‌మెన్లు తక్కువగా ఉండటంతో ప్రైవేట్ వారిపైనే ఆధారపడుతున్నారు. రూ.లక్షల జీతాలు తీసుకుంటూ పనులు ప్రైవేటు వ్యక్తులతో చేయిస్తున్నారు. కానీ, రైతులు, వినియోగదారుల అవసరాలను ఆసరాగా తీసుకుని వారి నుంచి అందాలు వసూలు చేస్తూ సొమ్ము చేసుకుంటున్నారు. తాము ఏర్పాటు చేసుకున్న వ్యక్తి ప్రమాదాలకు గురై వైకల్యం పొందినా, ప్రాణాలు పోయినా సంబంధం లేదన్నట్లు తప్పించుకుంటున్నారు. బాధిత కుటుంబాలు వీధిన పడుతున్నాయి.

జిల్లా:	శ్రీసత్యసాయి
లైన్‌మెన్లు:	208
సహాయ లైన్‌మెన్లు:	24
జూనియర్ లైన్‌మెన్లు:	06
మొత్తం ఓఎన్‌ఎం సిబ్బంది:	632

కొరవడిన పర్యవేక్షణ: క్షేత్రస్థాయిలో ఉద్యోగులపై పర్యవేక్షణ కొరవడింది. ప్రమాదాలు జరిగి ప్రాణాలు పోయినప్పుడు ఎందుకు జరిగిందని అడగరు. నష్టపోయిన బాధితులు న్యాయం చేయాలని మొరపెట్టుకున్నా స్పందించరు. ఉద్యోగులను వెనకేసుకునే ప్రయత్నం మినహా అధికారులు బాధ్యులపై చర్యలతో తప్పును సరిదిద్దే ప్రయత్నం చేయడం లేదన్న ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి.

- ముదిగుబ్బ మండలం పెద్దన్నవారిపల్లి, కొడవండ్లపల్లి గ్రామాల్లో ఎల్‌సీ తీసుకుని ఇద్దరు ప్రైవేటు వ్యక్తులతో మరమ్మతులు చేయిస్తుండగా ఆకస్మాత్తుగా సరఫరా జరిగి వారిద్దరు ప్రమాదానికి గురయ్యారు. వీరిని పనులకు వినియోగించుకున్న ఉద్యోగి మానవత్వం చాటకపోవడంతో వారి పరిస్థితి దయనీయంగా మారింది.
- కనగానపల్లిలో వరుణ్ (15) పదో తరగతి చదువుతుండగానే ఓ సిబ్బంది వద్ద సహాయకుడిగా పనిచేసేవాడు. గతేడాది స్నేహితుల పొలంలో నియంత్రికను మార్చే పనులకు వెళ్లాడు. స్తంభం పైకెక్కి తీగను ముట్టుకోగా అక్కడికక్కడే విగతజీవిగా మారాడు. సదరు ఉద్యోగిని కొత్తచెరువుకు బదిలీ చేశారు. పరిహారం కోసం ప్రభుత్వానికి ప్రతిపాదించినా.. ఆ కుటుంబానికి తీవ్ర నష్టం జరిగింది.

బాధ్యులపై చర్యలు తీసుకుంటున్నాం

- మోజెస్, ఎస్పీడీసీఎల్ ఎస్ఈ

క్షేత్రస్థాయిలో సిబ్బంది కొరతతో ప్రైవేట్ వ్యక్తులను నియమించుకుంటున్నారు. ప్రమాదాలు జరిగితే విచారణ చేసి బాధ్యులపై చర్యలు తీసుకుంటున్నాం. బాధిత కుటుంబాలకు పరిహారం కోసం ప్రభుత్వానికి నివేదిస్తున్నాం.

వెంగళమ్మచెరువు వద్ద అగ్నికి ఆహుతవుతున్న అడవి

అడవులకు రక్షణ ఏదీ?

■ వేధిస్తోన్న సిబ్బంది కొరత

పుట్టపర్తి పట్టణం, న్యూస్‌టుడే: అటవీశాఖలో బీట్ అధికారులు, సహాయ బీట్ అధికారుల కొరత వేధిస్తోంది. దీంతో జిల్లాలోని అడవులకు రక్షణ లేకుండాపోతోంది. అగ్నిప్రమాదాలు సంభవిస్తే అదుపులోకి తేవడం కష్టమవుతోంది. దానికితోడు అటవీ భూముల ఆక్రమణ, వేటగాళ్ల బారి నుంచి వన్యప్రాణులను కాపాడటం సిబ్బందికి ఇబ్బందిగా మారుతోంది. బుక్కపట్నం, నల్లమాడ, పుట్టపర్తి ప్రాంతాల్లో ఎక్కువ గ్రామాలు అటవీ ప్రాంతాలకు దగ్గరలో ఉన్నాయి. పాడిరైతులు గ్రాసం కోసం అడవులపై ఆధారపడుతున్నారు. అగ్నిప్రమాదాలు సంభవించి గ్రాసం కాలిపోతుండటంతో పశువులకు మేత కోసం ఇబ్బందులు పడుతున్నారు.

జిల్లాలో అటవీ విస్తీర్ణం: 1,26,000 హెక్టార్లు

ఎఫ్‌బీవోలు ఉండాల్సింది: 65 మంది
ఖాళీలు: 25

ఉండాల్సిన ఏబీవోలు: 49 మంది
ఖాళీలు: 45

ప్రజలకు అవగాహన కల్పిస్తున్నాం

- చక్రపాణి, జిల్లా అటవీశాఖ అధికారి

సిబ్బంది కొరత వాస్తవమే. విస్తీర్ణాన్ని బట్టి జిల్లా అటవీ ప్రాంతాన్ని ఐదు రేంజ్‌లుగా విభజించాలి. సిబ్బంది కొరతతో మూడు రేంజ్‌లతో సరిపెట్టారు. అడవుల రక్షణపై ప్రజలకు అవగాహన కార్యక్రమాలు ఏర్పాటు చేస్తున్నాం. ఆకతాయిలు అడవులకు నిప్పు పెడుతుండటంతో నష్టం జరుగుతుంది. ఖాళీలను ప్రభుత్వం భర్తీ చేయాల్సి ఉంది

ప్రేమ నిలవాలి.. గెలవాలి!

ప్రేమకు కులం.. మతం, ధనిక.. పేదిరకం లేదు. రెండు మనుసుల మధ్య ముడిపడే బలమైన బంధం. ప్రేమానురాగాలతో ఒకరినొకరు అర్థం చేసుకొంటే జీవన గమనం సాఫీగా సాగుతుంది. ఎన్ని కష్టనష్టాలు ఎదురైనా తట్టుకుని నిలబడాలి... అంతిమ లక్ష్యం గెలుపే కావాలి. శనివారం ప్రేమికుల దినోత్సవాన్ని పురస్కరించుకొని ప్రత్యేక కథనం.

ఒకే మాట.. బాట

హిందూపురానికి చెందిన డాక్టర్ కుమార్‌రాజ, కె.ఉషారాణి ఒకరినొకరు ఇష్టపడ్డారు. పెద్దలకు నచ్చజెప్పి 2005లో ఒకటయ్యారు. వీరికి ఒక కుమార్తె. కుమార్‌రాజ బెంగళూరులోని పీఈఎస్ విశ్వవిద్యాలయంలో ఆచార్యులుగా పనిచేస్తున్నారు. ఉషారాణి హిందూపురంలోనే వేరుసెనగ నూనె తయారీ కేంద్రాన్ని నిర్వహిస్తున్నారు. ఇద్దరిదీ ఒకే మాట, ఒకే బాట. . 15 ఏళ్లుగా బెంగళూరులోని శంకర్ కంటి ఆసుపత్రితో ఒప్పందం కుదుర్చుకొని ట్రినిటీ సర్వీసెస్ ఆర్గనైజేషన్ ఆధ్వర్యంలో కంటి వైద్య శిబిరాలు నిర్వహిస్తున్నారు. దాదాపు 25వేల మందికి పైగా శస్త్రచికిత్సలు చేయించారు. సమాజసేవలో స్ఫూర్తిదాయకంగా నిలిచారు.

ఉషారాణి, కుమార్‌రాజ దంపతులు

-న్యూస్‌టుడే, హిందూపురం

కష్టసుఖాలు పంచుకుని..

ధర్మవరానికి చెందిన అహమ్మద్, సోనియా దంపతులు వైద్యులు. కర్నూలు వైద్య కళాశాలలో 1983లోనే పరిచయం ఏర్పడింది. అప్పట్లో విద్యార్థి సమస్యలపై గళం విప్పారు. పదేళ్ల స్నేహం కాస్త ప్రేమవివాహానికి దారిసింది. 36 ఏళ్ల వైవాహిక జీవితంపై ఎన్నడూ మనస్పర్థలు తలెత్తలేదు. ఏటా నెల రోజుల పాటు ఉచిత వైద్యసేవలు అందిస్తున్నారు. ఇద్దరూ కలిసి 515 వైద్యశిబిరాలు నిర్వహించారు. ప్రేమంటే ఇద్దరు కలిసి పెళ్లి చేసుకోవడం కాదు.. కష్టాలు, ఇష్టాలు, భావాలను పంచుకొని జీవించడమే అసలైన ప్రేమ అని చెబుతోంది ఈ జంట.

బషీర్ అహమ్మద్, సోనియా

- న్యూస్‌టుడే, ధర్మవరం పట్టణం

లోకం కనిపించకపోతేనేం..?

ఆ ఇద్దరూ అంధులు. అయితేనేం.. అనంతపురానికి చెందిన షాజియాబీ, నజీర్ ప్రేమబంధంతో ఒక్కటయ్యారు. 2014లో ఒక ఫోన్ కాల్‌తో ఇద్దరి మధ్య పరిచయం ఏర్పడింది. అదికాస్త ప్రేమ వివాహానికి దారితీసింది. షాజియా ఎంఏ, బీఈడీ పూర్తి చేశారు. ప్రస్తుతం డీఎంహెచ్ఓ కార్యాలయంలో అటెండర్‌గా పని చేస్తున్నారు. మరోవైపు అనంతపురం జిల్లా అంధ ఉద్యోగుల సంఘం కార్యదర్శిగా (వీసీఈఏ) కొనసాగుతున్నారు. ఈమెకు భర్త చేదోడువాదోడుగా ఉంటూ పలు సేవల్లో భాగస్వామ్యమవుతున్నారు. అంధుల పరంగా ఎలాంటి సమస్య వచ్చినా దంపతులిద్దరూ ముందుండి సేవలందిస్తున్నారు. స్వచ్ఛంద సంస్థల సహకారంతో అంధులకు కంటి అద్దాలు ఇప్పించడం చేస్తుంటారు.

షాజియాబీ, నజీర్

-న్యూస్‌టుడే, అనంతపురం (అశోక్‌నగర్)

మామిడికి ఫ్రూట్ కవర్లే రక్ష

ముదిగుబ్బ, ధర్మవరం పట్టణం, బత్తలపల్లి, న్యూస్‌టుడే: మామిడిలో నాణ్యమైన దిగుబడి, తెగుళ్ల రహిత పండ్ల కోసం ఉద్యాన శాఖ అధికారులు 'ఫ్రూట్ కవర్' విధానాన్ని ప్రోత్సహిస్తున్నారు. 50 శాతం రాయితీ ఇస్తూ రైతులకు మరింత భరోసా ఇస్తున్నారు. అనంతపురం జిల్లాలో 21 వేల హెక్టార్లు, శ్రీసత్యసాయిలో 22వేల హెక్టార్లలో మామిడి సాగులో ఉంది. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఈసారి మామిడి తోటల్లో పూతబాగా నిలిచి పిందెలు కాస్తున్నాయి. ఈ సమయంలో ఫ్రూట్ కవర్లు ఏర్పాటు చేస్తే వాతావరణ పరిస్థితులు, తెగుళ్లను తట్టుకుని ఆకర్షణీయమైన రంగుతో దిగుబడి వస్తుందని జిల్లా ఉద్యానశాఖ అధికారి చంద్రశేఖర్ తెలిపారు.

కాయలకు ఏర్పాటు చేసిన కవర్లు

ఖర్చు తక్కువ.. మేలైన నాణ్యత

మామిడి పిందె, కాయపై వర్షం పడితే శిలీంద్రాల ద్వారా బ్యాక్టీరియా వ్యాపించి మచ్చలు ఏర్పడతాయి. ఫ్రూట్ కవర్ ఏర్పాటు చేస్తే పండుఈగ, పిండినల్లి, ఊజీ, తామర పురుగు నుంచి వంద శాతం రక్షణ ఉంటుంది. అకాల వర్షం, అధిక వేడి, దుమ్ము, ధూళి నుంచి కాయ దెబ్బతినదు. పురుగు మందుల పిచికారీ అవసరం ఉండదు. దీంతో పెట్టుబడి ఖర్చు తగ్గుతుంది. సూర్యరశ్మి నేరుగా పడకపోవడంతో కాయపై సమానమైన రంగు, నాణ్యత ఉండటంతో ఎగుమతులకు, వ్యాపారుల కొనుగోలుకు అధిక ప్రాధాన్యం లభిస్తుంది. ధర కూడా ఎక్కువ పలుకుతుంది.

★ మామిడి కాయ పిందె దశలో ఉన్నప్పుడు ఫ్రూట్ కవర్లు తొడగాలి. రైతులు ఆర్ఎస్‌కేల్లోని ఉద్యానశాఖ అధికారులను సంప్రదించి దరఖాస్తు చేసుకుంటే కవర్లు ఏర్పాటు చేస్తారు. లేదా బయట మార్కెట్‌లో ఒక్కో కవరు ధర రూ.2 ఉంది. ఎకరాకు 15 వేల కవర్లు అవసరం. 2 నుంచి 5 ఎకరాల్లోపు ఉన్న రైతులకు 50 శాతం రాయితీ అందిస్తోంది. దీని ద్వారా ఎకరాకు రూ.15 వేలు రైతుకు ప్రయోజనం కలుగుతుంది.

క్రీడాంశం పెంకాక్ సిలాట్ (ఇండోనేషియాలో ప్రాచుర్యం పొందిన క్రీడ)

సవాల్ జాతీయ అంతర్జాతీయ స్థాయిలో ఇతర క్రీడాకారులకు సవాల్ విసురుతున్నారు.

పతకాలు సొంతం ఉత్తరాఖండ్ డెహ్రాడూన్‌లో జనవరి చివరిలో జరిగిన 3వ ఆల్ ఇండియా పెంకాక్ సిలాట్ ఛాంపియన్‌షిప్ పోటీల్లో హిందూపురం గ్రామీణ మండలం ఎల్ఆర్‌జీ విద్యాలయానికి చెందిన కె.మణితేజ, షఫీవుద్దీన్ సత్తాచాటి రజత పతకాలు సాధించారు. **- న్యూస్‌టుడే, హిందూపురం**

పెంకాక్ సిలాట్... పతకాలతో కిర్రాక్

పట్టుదలతో నేర్చుకొన్నాం

కొత్త క్రీడను నేర్చుకోవాలనే ఆసక్తి కలిగింది. ఎల్ఆర్‌జీ విద్యాలయంలో చదువుతున్న మేం వెంటనే కోచ్‌కు విషయం చెప్పటంతో అతను శిక్షణ ఇవ్వటానికి ముందుకు వచ్చారు. ఆట నేర్చుకొనేందుకు తొలుత ఇబ్బందులు పడ్డాం. ఇంటిలోనే అభ్యాసం చేస్తుండటంతో అనతి కాలంలోనే జాతీయ స్థాయికి చేరుకోగలిగాం. మరింత శిక్షణతో అంతర్జాతీయ స్థాయిలో రాణించాలని ఉంది. మరిన్ని పతకాలు సాధిస్తా. స్పోర్ట్స్ కోటాలో ప్రభుత్వ ఉద్యోగం సాధించాలనుంది. ఆసక్తి ఉన్న పదిమందికి ఆటలో మెలకువలు నేర్పిస్తా

- కె.మణితేజ, షఫీవుద్దీన్, క్రీడాకారులు

కరాటేలోని స్ట్రైకింగ్ వేగం.. కుంగుఫూ లోని త్రోయింగ్, జూడోలోని పట్టుతో కూడిన ఈ క్రీడలో రాణించాలంటే క్రీడాకారులు నిరంతరం అభ్యాసం చేయాల్సి ఉంటోంది. రెగు, తుంగల్, గండ, సోలో, ఆర్టిస్టిక్, టాండింగ్ విభాగాలు ఉంటాయి. వీటిలో క్రీడాకారులు ప్రావీణ్యం కనబరిస్తే ప్రభుత్వ ఉద్యోగాల భర్తీలో క్రీడా కోటాలో ఉద్యోగ అవకాశాలుంటాయి.

- కోచ్ జనార్దన్

ఐసీడీఎస్ పీడీపై విచారణ

■ అంతా ఏకపక్షమేనని బాధితుల ఆరోపణ

ఈనాడు, పుట్టపర్తి: జిల్లా స్త్రీ, శిశు సంక్షేమ శాఖలో జరుగుతున్న పరిణామాలు చర్చనీయాంశంగా మారాయి. పీడీ కార్యాలయం అవకతవకలకు నిలయంగా మారుతోందని ఇటీవల పత్రికల్లో కథనాలు ప్రచురితమయ్యాయి. దీనికి తోడు పీడీ ప్రమీలపై కదిరి, ధర్మవరం తదితర సీడీపీఓలు ఉన్నతాధికారులకు ఫిర్యాదులు చేయడం సంచలనంగా మారింది. ఎక్కడైనా ప్రజలు ఫిర్యాదు చేస్తే అధికారులు విచారణ చేస్తారు. ఇక్కడ ఒక ఉన్నతాధికారిపై ఆశాఖ అధికారులే రాతపూర్వక ఫిర్యాదులు చేయడం చర్చనీయాంశమైంది. ఈ నేపథ్యంలో విచారణ చేసేందుకు ఆశాఖ ఆర్‌జేడీ రోహిణి శుక్రవారం పీడీ కార్యాలయానికి వచ్చారు. ఫిర్యాదుదారులు, సీడీపీఓలతో మాట్లాడి ఆధారాలు, అభిప్రాయాలు నమోదు చేయాల్సి ఉండగా.. ముందుగానే తయారు చేసిన ప్రశ్నావళిని అందించి అవును లేదా కాదు అని రాసివ్వాలని సూచించారు. దీంతో బాధిత సీడీపీఓలు నిరసన వ్యక్తం చేసినట్లు తెలిసింది. తాము ఆరోపించిన అంశాలపై అందరినీ విచారించాలని, తమకూ మాట్లాడే అవకాశం ఇవ్వాలని కోరారు. అయితే.. ఇవేవీ పట్టించుకోకుండా ఆర్‌జేడీ ప్రశ్నావళి పత్రాన్ని చేతికిచ్చి సమాధానాలు రాసివ్వాలని కోరారని, ఇందుకు తాము తిరస్కరించినట్లు బాధిత సీడీపీఓలు తెలిపారు. ప్రశ్నావళి అసంపూర్ణంగా, అస్పష్టంగా ఉండటంతో తమకు న్యాయం జరగదని ఆధారాలు, అభిప్రాయాలను నేరుగా ప్రిన్సిపల్ సెక్రటరీకి నివేదిస్తామని రాసిచ్చినట్లు తెలిసింది.

కాటికోటేశ్వర బ్రహ్మోత్సవాలు ప్రశాంతంగా జరుపుకొందాం

తాడిమర్రి, న్యూస్‌టుడే: కాటికోటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలు స్నేహపూరిత వాతావరణంలో జరుపుకోవాలని తెదేపా నియోజకవర్గ ఇన్‌ఛార్జి పరిటాల శ్రీరామ్ తెలిపారు. శుక్రవారం మండల పరిధిలోని చిల్లవారిపల్లి గ్రామ సమీపంలోని శ్రీకాటికోటేశ్వర క్షేత్రాన్ని పరిటాల శ్రీరామ్, ఆలయ గుడికాపులు, తెదేపా నాయకులతో కలిసి పరిశీలించారు. అయితే ఇక్కడ పూజల విషయంలో గత కొన్నేళ్లుగా వివాదం ఉండటంతో ఈసారి గుడికి సంబంధించిన గుడికాపులు, భక్తులతో సమావేశాలు నిర్వహించి సమస్య పరిష్కరించామన్నారు. ఉత్సవాలకు వచ్చే భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా చూడాలని ఈవో వెంకటేశ్వర్లకు డీఎస్పీ శ్రీరామ్ సూచించారు. అనంతరం బ్రహ్మోత్సవాల కరపత్రాలను విడుదల చేసి నాయకులకు ఆహ్వాన పత్రికలను అందజేశారు. తెదేపా మండల కన్వీనర్ కూచి రాము, నాయకులు రాజశేఖర్, యల్లప్ప, శ్రీనివాసులు, శ్రీనివాసరెడ్డి, రమణ తదితరులు పాల్గొన్నారు.

కరపత్రాలను విడుదల చేస్తున్న పరిటాల శ్రీరామ్

స్థైర్యం నడిపింది.. సేద్యం వైపు

న్యూస్‌టుడే, కణేకల్లు : అవమానాలు, అవహేళనలను సవాలుగా తీసుకుని ముందుకెళ్లినపుడే జీవన గమనం అభివృద్ధి వైపు నడుస్తుంది. అలా ఆత్మస్థైర్యంతో ధీమాగా నిలిచి అబల అన్న నోళ్లతోనే సబల అనిపించుకుంటోంది అనంతపురం జిల్లా కణేకల్లు మండలం 43 ఉడేగోళం గ్రామానికి చెందిన ఉమామహేశ్వరి.

వరికోత యంత్రం నడుపుతున్న మహిళా రైతు ఉమామహేశ్వరి

ఏం చేసింది?

పురుషులకు దీటుగా సేద్యం చేస్తూ వ్యవసాయం లాభసాటి వృత్తేనని నిరూపిస్తున్నారు.

చదువు, ఆసక్తి: డిగ్రీ చదివారు. చిన్ననాటి నుంచి వ్యవసాయంపై ఉన్న మక్కువ. వారికి ఉన్న ఐదెకరాలకు తోడు మరో 35 ఎకరాలు కౌలుకు తీసుకుని వరితోపాటు పత్తి, ఇతర పంటలు సేద్యం చేస్తున్నారు.

వ్యూహం, విశేషం

వ్యవసాయంలో ఖర్చులు తగ్గించుకోవడానికి ట్రాక్టరు, వరికోత యంత్రం కొనుగోలు చేశారు. వాటిని స్వయంగా నడుపుతూ ముందుకు సాగుతున్నారు. భర్తకు వ్యవసాయంపై అవగాహన లేకపోయినా.. అన్నీ తానే అయి ముందుకు సాగుతున్నారు. కుమారుడు మెకానికల్ ఇంజినీరింగ్ పూర్తి చేసి ట్రాన్స్‌పోర్టు రంగంలో స్వయం ఉపాధి పొందుతుండగా కూతురు బీటెక్ పూర్తిచేసి ఉద్యోగాన్వేషణలో ఉన్నారు. ఈమె 'ఆదర్శ భారతి రైతు సేవా సహకారం సంఘం సొసైటీ' డైరెక్టరుగా వ్యవహరించారు. వ్యవసాయం అంటేనే అమ్మో అని భయపడే మహిళలకు ఉమామహేశ్వరి గమనం స్ఫూర్తిదాయకం.

EENADU Classifieds

BUSINESS SERVICES

BUSINESS OFFER

బంగారం, వెండి, డైమండ్స్ బ్యాంక్, ఫైనాన్స్‌లో తాకట్టులో ఉన్నవి మా డబ్బుతో విడిపించి కొనబడును. (రిటైర్డ్ పోలీస్ డిపార్ట్మెంట్) గోల్డెన్‌ట్రేడింగ్ కం. ✆ 7382114647.

REAL ESTATE

PLOT FOR SALE

అరవకూరు దగ్గర, బళ్లారి హైవేకి మొదటి బిట్టు, కార్గో హబ్-ఎయిర్‌పోర్ట్ దగ్గరలో 50 సెంట్స్ ప్లాటు అమ్మకానికి కలదు. సంప్ర: 9908469828.

LEASE

తెలంగాణ, ఖమ్మంలో 3021 చ॥గ॥లు ట్విన్ థియేటర్/ కమర్షియల్ లీజుకు సం॥ 9848531544. bit.ly/4rMldEv

LEASE/ RENT

స్కూలు లీజుకు కావలెను. అనంతపురం నగర పరిసరాలలో మంచి బిల్డింగ్ విశాలమైన గ్రౌండ్ అన్ని వసతులతో కూడిన స్కూల్ లీజుకు ఇవ్వదలుచుకొన్నవారు సంప్రః 9133399861.

LAND REQUIRED

ల్యాండ్ పార్ట్నర్స్ Land Partners కావలెను. మీ భూమిలో అపార్ట్‌మెంట్లు, విల్లాలు, వాణిజ్య ప్రాజెక్టులు నిర్మించు కోవాలనుకునే భూమి యజమానులు సంప్రదించగలరు. అభివృద్ధి చేయించుకొని లాభం పొందండి. ఆసక్తికలవారు వెంటనే ఫోన్‌చేయండి 9133399861.

JOBS

అనంతపూర్ షీప్ పార్మ్ (Sheep farm) లో పనిచేయడానికి వర్కర్స్ కావలెను. మంచి శాలరీ ఇవ్వబడును. సింపుల్ వర్క్. కాంటాక్ట్: 9989304684

NARAYANA ENGINEERING COLLEGES (AUTONOMOUS) : NELLORE | GUDUR

we are HIRING

Applications are invited from eligible candidates for the position of ASSISTANT PROFESSOR, PLACEMENT TRAINER in the following disciplines. Interested candidates may e-mail their resumes.

TRAINING & PLACEMENT
CORPORATE RELATIONS EXTERNAL
APTITUDE | REASONING | VERBAL
SOFT SKILLS
ENGLISH LANGUAGE LAB TRAINER
TECHNICAL TRAINER (C | JAVA | PYTHON DATA STRUCTURES | AI TOOLS | FULL STACK DATA BASE | AWS | BI TOOLS DIGITAL MARKETING TOOLS).

ENGINEERING
CSE (AIML, DATA SCIENCE) | ECE | CIVIL
MECHANICAL | MATHS | ENGLISH
CHEMISTRY | PHYSICS

GENERAL INFORMATION
• Qualifications and experience must be as per AICTE norms.

For Enquiries Contact : HR : 87903 50096
Mail your resume to: careers.nec@narayanagroup.com

ప్రముఖ కంపెనీలో బిజినెస్ డెవలప్‌మెంట్ ఆఫీసర్‌గా పని చేయుటకు అనుభవజ్ఞులైన వ్యక్తులు కావలెను. అర్హత: MBA/ B.Com/ B.Sc వయస్సు: 30-45, గుంతకల్, గుత్తి, పుట్టపర్తి మరియు సమీప ప్రాంతాలలో పని చేయుటకు సిద్ధంగా ఉండాలి. ఆకర్షణీయమైన జీతం ఇవ్వబడును. ✆ 8885423099

ATP ట్యూటర్ లైవ్ ప్రాజెక్ట్ సెంటర్ నందు మహిళలు పనిచేయడానికి కావలెను. # 2-224, 4వ క్రాస్, పీటీసీ, ATP. Cell: 7780544424

సెక్యూరిటీ గార్డ్స్ కావలెను. 10 గంటలు డ్యూటీ, జీతం: 12000/- వివరాలకు: 72880 04466

తెలుగు మ్యారేజ్ బ్యూరో ... 9885141199, 9885141567.

ఎస్‌ఆర్ డిఫెన్స్ అకాడమీ ... ✆ 9780029999.

ప్రైవేట్ హాస్టల్‌లో వంటవారు ... జీతం: రూ. 18k to 20K. ✆ 96404 00073, 98485 71888.

గమనిక

ప్రైవేట్ పాఠశాలల్లో ప్రవేశాలకు దరఖాస్తులు

కొత్తచెరువు, న్యూస్‌టుడే: విద్యా హక్కు నిబంధనల మేరకు వెనుకబడిన సమూహాలు, బలహీన వర్గాల పిల్లలు ప్రైవేట్, అన్‌ఎయిడెడ్ పాఠశాలల్లో ఒకటో తరగతిలో ప్రవేశానికి 25 శాతం సీట్లు కేటాయించి నోటిఫికేషన్ విడుదల చేసినట్లు జిల్లా సమగ్రశిక్షా సమన్వయకర్త, డీఈవో క్రిష్ణప్ప తెలిపారు. పాఠశాల విద్య డైరెక్టర్ ఆన్‌లైన్ పోర్టల్‌లో ఈనెల 20 నుంచి మార్చి 10 లోపు దరఖాస్తు చేసుకోవాలన్నారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలు, ఓసీల వార్షికాదాయం రూ.1,20,000 లోపు ఉండాలన్నారు. జనన ధ్రువ పత్రం, ఆధార్, అంగన్‌వాడీ రికార్డు, నివాస ధ్రువ పత్రం, వైకల్యం ఉన్న పిల్లలకు సదరం సర్టిఫికెట్, ఈడబ్ల్యూఎస్ కేటగిరీ కింద దరఖాస్తు చేసుకునే పిల్లలకు రేషన్ కార్డును దరఖాస్తుకు జతపరచాలని సూచించారు.

బీటెక్, బీబీఏ పరీక్ష ఫలితాల విడుదల

జేఎన్‌టీయూ, న్యూస్‌టుడే: జేఎన్‌టీయూ పరిధిలో నిర్వహించిన బీటెక్ ప్రథమ సంవత్సరం ఒకటి, రెండు సెమిస్టర్ల రెగ్యులర్, సప్లిమెంటరీ పరీక్షల ఫలితాలు విడుదలయ్యాయి. బీబీఏ ప్రథమ సంవత్సరం ఒకటి, రెండు సెమిస్టర్ పరీక్ష ఫలితాలు కూడా విడుదల చేశారు. పరీక్షల విభాగం సంచాలకులు నాగప్రసాద్‌నాయుడు, పరిశీలకులు శివకుమార్, అంకారావు, శారద, శ్రీధర్ ఫలితాలు విడుదల చేశారు.

శివోహం.. మహా బ్రహ్మోత్సవం

వేడుకలకు ఆలయాల ముస్తాబు

మహాశివరాత్రి ఘడియలు సమీపిస్తున్నాయి. శైవక్షేత్రాల్లో ఉత్సవాలను వైభవంగా నిర్వహించనున్నారు. ఆదివారం శివరాత్రిని పురస్కరించుకొని స్వామివార్లకు ప్రత్యేక పూజలు, కల్యాణోత్సవాలు జరగనున్నాయి. ఉమ్మడి అనంతపురం జిల్లాలోని ప్రముఖ శివాలయాలను ఇప్పటికే ముస్తాబు చేశారు. లేపాక్షితోపాటు కాటికోటేశ్వర క్షేత్రం, తాడిపత్రిలోకి బుగ్గ రామలింగేశ్వరస్వామి, తిమ్మమాంబ ఆలయాల్లో బ్రహ్మోత్సవాలను ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేపట్టారు.

వీరభద్రస్వామి

లేపాక్షి వైభవం చూతము రారండి..

లేపాక్షి శిల్ప సౌందర్యం అద్భుతం. మన సంస్కృతి సంప్రదాయాలకు సజీవ సాక్ష్యం. వీరభద్రస్వామి, దుర్గాదేవి అమ్మవార్లు కొలువైన ఈ ఆలయంలో నేటి నుంచి బ్రహ్మోత్సవాలు ఐదు రోజులపాటు ఘనంగా నిర్వహిస్తారు. 14న మహాగణపతి, సుదర్శన హోమాలు, గ్రామోత్సవం, ధ్వజారోహణ. 15న శివరాత్రి సందర్భంగా దీపోత్సవం, రుద్రహోమం, స్వామి కల్యాణోత్సవం. రాత్రి జాగరణ పురస్కరించుకుని సినీ గాయకులతో సంగీత కచేరీలు, స్థానిక కళాకారులు సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తారు. 16న రథోత్సవం, 17న చండీహోమం, ముత్యాలపల్లకీ, కీలుగుర్రాల ప్రదర్శన తదితర కార్యక్రమాలు నిర్వహిస్తారు. 18న వసంతోత్సవం, ధ్వజ అవరోహణం, శయనోత్సవ కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు ఆలయ కమిటీ ఛైర్మన్ రమానందన్, కార్యనిర్వహణాధికారి నరసింహమూర్తి తెలిపారు. **-న్యూస్‌టుడే, లేపాక్షి**

ఆలయానికి విద్యుత్తు వెలుగులు

నేడు తిమ్మమాంబ రథోత్సవం

తిమ్మమాంబ

ప్రపంచ ప్రసిద్ధ తిమ్మమ్మమర్రిమానులో నేటి నుంచి మూడు రోజులపాటు ఉత్సవాలు జరగనున్నాయి. మొదటి రోజు శనివారం సాయంత్రం ఎమ్మెల్యే కందికుంట వెంకటప్రసాద్ జ్యోతి వెలిగించి కార్యక్రమాలను ప్రారంభిస్తారు. రాత్రి 7 నుంచి 10 గంటల వరకు గుస్సాడి నృత్యం, భరతనాట్యం ఉంటుంది. 10 గంటల నుంచి తెల్లవారుజాము 6 గంటల వరకు రథోత్సవం జరుగుతుంది. 15న సాయంత్రం తిమ్మమ్మ కథ, ఎమ్మెల్యే, ముఖ్యఅతిథుల సంభాషణ, ఈశా ఫౌండేషన్ వారి కైలాస వాయిద్యంతో పల్లకీసేవతో ఆదియోగి ఊరేగింపు, నైవేద్యాల సమర్పణ, రాత్రి రుద్రాక్ష, విభూది పంపిణీ చేస్తారు. తర్వాత రుద్రాభిషేకం, హోమం జరుగుతాయి. 16న సాయంత్రం ఆధునిక వాయిద్య ప్రదర్శన, పేరిణి నృత్యం, ముగింపు ఉపన్యాసం, తిమ్మమాంబ కథ ఉంటుంది. భక్తుల సౌకర్యార్థం మర్రిమానుకు ప్రత్యేక బస్సు సర్వీసులు నడుపుతున్నామని ఆర్టీసీ డీఎం రామకృష్ణ తెలిపారు. **-న్యూస్‌టుడే, కదిరి, నంబులపూలకుంట**

కొంగు బంగారం.. కాటికోటేశ్వరుడు

భక్తుల కోరికలు తీర్చే కొంగు బంగారం కాటికోటేశ్వరుడు. తాడిమర్రి మండలంలోని చిల్లవారిపల్లి గ్రామ సమీపంలో వెలసిన ఈ క్షేత్రం ప్రసిద్ధి చెందింది. పురాణాల ప్రకారం.. సీతాదేవి వనవాసంలో భాగంగా క్షేత్రంలో కాసేపు సేదతీరుతుంది. ఆ సమయంలో కాకులు ఆమెను ఇబ్బందులకు గురిచేశాయి. ఆగ్రహించిన సీతాదేవి క్షేత్రంలో కాకులు తిరగకుండా శపించింది. ఇక్కడ మచ్చుకైనా కాకులు కనబడవు. ఈ క్షేత్రంలో రెండు రోజులపాటు శివరాత్రి ఉత్సవాలు జరుగనున్నాయి. ఆదివారం రాత్రి చిల్లవారిపల్లి గ్రామంలో కొలువైన స్వామివారి గుర్రాల ప్రతిమలు ఊరేగింపుగా ఆలయ సమీపంలోని గదేగుండం వద్దకు మంది మార్బలంతో చేరుకుంటాయి. రెండోరోజు గదేగుండం వద్ద స్వామికి విశేష పూజలు చేసి కి.మీ దూరంలో ఉన్న కాటికోటేశ్వరునికి చెంతకు చేరుకుని ఆలయం ఎదుట ఏర్పాటు చేసిన అగ్నిగుండ ప్రవేశం చేయడంతో ఉత్సవాలు ముగుస్తాయి. **- న్యూస్‌టుడే, తాడిమర్రి**

మూలవిరాట్

చూసిన కనులదే భాగ్యం..

తాడిపత్రిలోని పెన్నానది ఒడ్డున వెలసిన ప్రాచీన బుగ్గరామలింగేశ్వరస్వామి ఆలయాన్ని రంగురంగుల విద్యుద్దీపాలతో అలంకరించారు. ఆలయంలో ఈనెల 20వ తేదీ వరకు బ్రహ్మోత్సవాలు జరుగుతాయి. 14న నరమృగవాహనం, మహాశివరాత్రి రోజు స్వామివారు నంది వాహనంపై భక్తులకు దర్శనమిస్తారు. రాత్రి ఆకాశ దీపోత్సవం, లింగోద్భవం, పంచామృతాభిషేకాలు నిర్వహిస్తారు. 16న గజవాహనోత్సవం, 17న కల్యాణం, మహారథోత్సవం జరుగుతుంది. 18న అశ్వవాహనోత్సవం, 19న వసంతోత్సవం, హంస వాహన సేవ, 20న ఏకాంత సేవతో ఉత్సవాలు ముగుస్తాయి. **-న్యూస్‌టుడే, తాడిపత్రి**

విద్యుత్తు కాంతుల్లో బుగ్గరామలింగేశ్వరాలయం

ఆర్డీటీ ఎఫ్‌సీఆర్ఏ పునరుద్ధరించండి: ఎంపీ

అనంతపురం (రాంనగర్), న్యూస్‌టుడే: ఆర్డీటీ (రూరల్ డెవలప్‌మెంట్ ట్రస్ట్) ఎఫ్‌సీఆర్ఏ పునరుద్ధరించాలని అనంతపురం ఎంపీ అంబికా లక్ష్మీనారాయణ కేంద్రాన్ని కోరారు. శుక్రవారం దిల్లీలో కేంద్ర హోంశాఖ కార్యదర్శి గోవింద్‌మోహన్‌ను కలిసి వినతిపత్రం అందజేశారు. గతంలోనే ముఖ్యమంత్రి చంద్రబాబు, మంత్రి లోకేశ్‌లు హోం మంత్రి అమిత్‌షాను కలిసి ఎఫ్‌సీఆర్ఏను పునరుద్ధరించాలని కోరారని గుర్తు చేశారు. 1969 నుంచి విద్య, వైద్యం, సంక్షేమం, గ్రామీణాభివృద్ధి, క్రీడా రంగాల్లో ఆర్డీటీ వివిధ సేవలు అందిస్తోందన్నారు. ఇప్పటి వరకు 970 గ్రామాల్లో 1.64 లక్షల కుటుంబాలకు 7 లక్షల మందికిపైగా లబ్ధి చేకూర్చిందని వివరించారు. ఏటా సుమారు 8.5 లక్షలు అవుట్ పేషెంట్లు, 60 వేల ఇన్‌పేషెంట్లకు వైద్యసేవలు, హెచ్ఐవీ, ఎయిడ్స్ తలసీమియా బాధితులకు చేయూత అందిస్తున్నారని చెప్పారు. 5,642 ఉపకార వేతనాలు, దివ్యాంగుల కోసం విద్య, జీవనోపాధి కార్యక్రమాల ద్వారా 25 వేల మంది లబ్ధి పొందుతున్నారని వెల్లడించారు. అనంతపురం క్రీడాఅకాడమీ ద్వారా గ్రామీణ యువతకు అంతర్జాతీయ స్థాయిలో ప్రమాణాలు కల్పిస్తోందని కొనియాడారు. గతేడాది దాఖలు చేసిన ఎఫ్‌సీఆర్ఏ దరఖాస్తు పెండింగ్‌లో ఉండటంతో వైద్యసేవలు, విద్య, సంక్షేమ కార్యక్రమాలకు ఆటంకం ఏర్పడిందన్నారు. ఆర్డీటీ సేవలు కొనసాగించేలా కేంద్ర ప్రభుత్వం సానుకూల నిర్ణయం తీసుకోవాలని ఎంపీ కోరారు.

● రైలు ప్రయాణికులకు తగిన సౌకర్యాలు కల్పించాలని శుక్రవారం దిల్లీలోని రైల్వేబోర్డు ఛైర్మన్ సతీష్‌కుమార్‌ను ఎంపీ అంబికా లక్ష్మీనారాయణ కలిసి వినతిపత్రం అందజేశారు. అనంతపురం రైల్వేస్టేషన్‌లో ఎంఈఎంయూ రైలు(66559/66560) ప్రయాణికులకు ఎంతో ఉపయోగకరంగా ఉందని, రద్దీ ఎక్కువగా ఉండడంతో ప్రస్తుతం ఉన్న 12 కోచ్‌లు సరిపోవడం లేదు. అదనంగా కోచ్‌లను ఏర్పాటు చేయాలని కోరారు. ఈ ప్రాంత ప్రజలకు మరికొన్ని రైళ్లను అందుబాటులోకి తీసుకురావాలని విన్నవించారు.

కేంద్ర హోంశాఖ కార్యదర్శి గోవింద్ మోహన్‌కు వినతిపత్రం అందిస్తున్న ఎంపీ అంబికా లక్ష్మీనారాయణ

సజావుగా బార్‌కౌన్సిల్ ఎన్నికలు

అనంతపురం (మూడో రోడ్డు), న్యూస్‌టుడే: రాష్ట్ర బార్ కౌన్సిల్ ఎన్నికలు శుక్రవారం ముగిశాయి. జిల్లాలోని 12 బార్‌లలో ఎన్నికలు నిర్వహించారు. కోర్టు ఆవరణంలో అభ్యర్థులు ఓటర్లను అభ్యర్థించడానికి ప్రత్యేక శిబిరాలు ఏర్పాటు చేశారు. జిల్లా కేంద్రంలో ఉదయం 10 గంటలకు పోలింగ్ ప్రారంభం కాగా రాత్రి 8.30 గంటల వరకు సాగింది. అనంతపురంలో 999 మంది ఓటర్లు ఉండగా 892 మంది తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. న్యాయవాదులు క్యూలో నిలబడి ఓటు వేశారు. ఒకే పోలింగ్ బూత్ కావడంతో ఓటు వేయడానికి న్యాయవాదులు గంటల తరబడి నిరీక్షించారు. జిల్లా వ్యాప్తంగా ఇతర కోర్టులలోనూ 90 శాతానికి పైగా ఓట్లు పోలయ్యాయి. అనంతలో 89 శాతం ఓట్లు నమోదయ్యాయి. బ్యాలెట్ పెట్టెలను హైకోర్టులోని రాష్ట్ర బార్ కౌన్సిల్‌కు పంపారు. 16 నుంచి తొలుత హైకోర్టు, తర్వాత జిల్లాల వారీగా ఓట్ల లెక్కింపు పక్రియ చేపడతారు.

ఓటు హక్కు వినియోగించుకుంటున్న న్యాయవాదులు

సేవాలాల్ జయంతి ఉత్సవాలు ప్రారంభం

గుత్తి గ్రామీణం, న్యూస్‌టుడే : గుత్తి మండలంలోని చెర్లోపల్లి గ్రామ పంచాయతీ పరిధిలో ఉన్న సేవాఘడ్ సేవాలాల్ మహరాజ్ ఆలయంలో స్వామి 287వ జయంతి ఉత్సవాలు శుక్రవారం ఘనంగా ప్రారంభమయ్యాయి. సేవాలాల్ ఆలయంలో ప్రత్యేక పూజలు, అభిషేకాలు, అర్చనలు, మహామంగళహారతి ఇచ్చారు. ఉత్సవాలకు సేవాలాల్ ట్రస్టు అధ్యక్షుడు జగన్నాథరావు, ఉపాధ్యక్షుడు కేశవనాయక్, జనరల్ కార్యదర్శి అశ్వర్థనాయక్ అంకురార్పణ చేశారు. వివిధ ప్రభుత్వ శాఖల అధికారులు ఉత్సవాలకు ఏర్పాట్లు పూర్తి చేశారు. భక్తులకు తాగునీరు, మరుగుదొడ్లు, నిరంతర విద్యుత్తు సరఫరా ఏర్పాటు చేశారు.

సేవాలాల్ మహరాజ్

ఘనంగా జగదాంబ దేవి ఆలయ వార్షికోత్సవం

గుత్తి గ్రామీణం, న్యూస్‌టుడే : మాతా జగదాంబ దేవి ఆలయ 10వ వార్షికోత్సవం సందర్భంగా ఆలయ ట్రస్టు సభ్యులు, బంజరాల భక్తులు జగదాంబదేవి అమ్మవారికి ప్రత్యేక పూజలు చేశారు. ఆలయ ప్రధాన అర్చకుడు మారుతి ప్రసాద్ ఆధ్వర్యంలో అమ్మవారికి ప్రత్యేక అలంకరణ చేశారు. ఆలయంలో హోమాలు, అర్చనలు, పంచామృతాభిషేకం తదితర పూజలు చేశారు. భక్తుల నిరంతర అన్నదానం కోసం కాశినాయన స్వామి ఆశ్రమం ఆధ్వర్యంలో భారీగా అన్నదాన కార్యక్రమం చేపట్టనున్నారు.

అమ్మవారికి పూజలు

బుగ్గరామలింగేశ్వరుడికి విశేష పూజలు

తాడిపత్రి, న్యూస్‌టుడే : తాడిపత్రిలోని బుగ్గరామలింగేశ్వరుడి బ్రహ్మోత్సవాల్లో భాగంగా శుక్రవారం ఉదయాన్నే బుగ్గరామలింగేశ్వరుడు, రాజరాజేశ్వరి అమ్మవారిని ప్రత్యేక అలంకరించారు. తర్వాత భక్తిశ్రద్ధలతో పల్లకీ సేవ నిర్వహించారు. సాయంత్రం స్వామిని సింహవాహనంపై కొలువు తీర్చి పురవీధుల్లో మేళతాళాల మధ్య ఘనంగా ఊరేగించారు.

సింహవాహనంలో బుగ్గరామలింగేశ్వరుడు

ఉపాధ్యాయులదే విద్యార్థుల బాధ్యత

విద్యార్థులతో కలిసి భోజనం చేస్తున్న ఎస్సీ కార్పొరేషన్ ఛైర్మన్ విజయ్‌కుమార్

గుత్తి గ్రామీణం, న్యూస్‌టుడే: గురుకుల విద్యార్థుల యోగ క్షేమాలను ఉపాధ్యాయులే బాధ్యతగా తీసుకోవాలని ఎస్సీ కార్పొరేషన్ విజయ్ కుమార్ పేర్కొన్నారు. రజాపురం బీఆర్ అంబేడ్కర్ గురుకుల పాఠశాలను శుక్రవారం మధ్యాహ్నం ఆయన ఆకస్మిక తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందించాలన్నారు. చదువు, క్రమశిక్షణ ఉంటే సమాజంలో గుర్తింపు ఉంటుందన్నారు. వసతి గృహం, భోజనశాల, మరుగుదొడ్ల నిర్వహణ బాగా చూసుకోవాలన్నారు. ఇంటర్, పది తరగతుల్లో ఉత్తీర్ణత శాతం పెంచాలన్నారు. అనంతరం విద్యార్థులతో కలిసి భోజనం చేశారు. రాష్ట్ర ఫుడ్ కార్పొరేషన్ ఛైర్‌పర్సన్ కమలమ్మ, జిల్లా కో-ఆర్డినేటర్ జలయలక్ష్మి, ప్రిన్సిపల్ నాగజ్యోతి, ఎంఎస్ఎంసీ ఛైర్‌పర్సన్ వరలక్ష్మి తదితరులు పాల్గొన్నారు.

టిమ్స్‌కు పవర్‌బ్యాంకుతో ఇబ్బందులు తీరినట్లే

అనంతపురం ఆర్టీసీ, న్యూస్‌టుడే: టికెటింగ్ మిషన్‌కు పవర్ బ్యాంకు ఇవ్వడంతో కండక్టర్లు, డ్రైవర్లకు ఇక్కట్లు తీరినట్లేనని జిల్లా ప్రజా రవాణా అధికారిణి శ్రీలక్ష్మి పేర్కొన్నారు. శుక్రవారం రాత్రి అనంతపురం జిల్లా ప్రజారవాణా అధికారి కార్యాలయంలో పవర్‌బ్యాంకులు ఇచ్చారు. ఆమె మాట్లాడుతూ గతంలో ఒక్కోసారి టికెటింగ్ మిషన్‌లో బ్యాటరీ అయిపోతే టికెట్లు ఇవ్వడం ఇబ్బందిగా ఉండేదన్నారు. పవర్ బ్యాంకు ఇవ్వడంతో ఎక్కువ టికెట్లు ఇవ్వడానికి ఉపయుక్తంగా ఉంటుందని చెప్పారు. జిల్లాలో 717 మందికి పవర్ బ్యాంకులు ఇచ్చినట్లు తెలిపారు.

ఉత్సవాల్లో సమస్యలు తలెత్తకుండా ఏర్పాట్లు : ఎస్పీ

లేపాక్షి, న్యూస్‌టుడే: లేపాక్షిలో ఈ నెల 14 నుంచి 18వ తేదీ వరకు నిర్వహించే శివరాత్రి బ్రహ్మోత్సవాల్లో భక్తులకు ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా పకడ్బందీగా ఏర్పాట్లు చేసినట్లు జిల్లా ఎస్పీ సతీష్‌కుమార్ పేర్కొన్నారు. శుక్రవారం ఆయన డీఎస్పీ మహేష్‌తో కలిసి ఆలయాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా శివరాత్రి పురస్కరించుకుని భద్రతా ఏర్పాట్లపై పోలీస్ అధికారులతో ఆరా తీశారు. ఆలయంలోని సీసీ కెమెరాల పనితీరును పరిశీలించారు. 14వతేదీ సాయంత్రం నుంచి 18వ తేదీ వరకు స్థానిక పోలీసులతో పాటు 100 మంది బందోబస్తులో పాల్గొంటారని తెలిపారు. 15న సాయంత్రం నుంచి 16వ తేదీ సాయంత్రం వరకు ట్రాఫిక్ ఇబ్బందులు తలెత్తకుండా ప్రత్యామ్నాయ మార్గాలు ఏర్పాటు చేస్తామన్నారు. సమీప ప్రాంతాల్లో బహిరంగంగా మద్యం తాగడం, ఆకతాయిల ఆగడాలపై ప్రత్యేక దృష్టి సారించినట్లు వివరించారు. డ్రోన్‌లతో నిరంతరం పర్యవేక్షణ కొనసాగుతుందన్నారు. ఆయన వెంట ఆలయ కమిటీ ఛైర్మన్ రమానందన్, గ్రామీణ మండల సీఐ జనార్దన్, ఎస్సై నరేంద్ర, సిబ్బంది ఉన్నారు.

సిబ్బందితో చర్చిస్తున్న ఎస్పీ సతీష్‌కుమార్

పోలీసు జాగిలానికి నివాళి

పుట్టపర్తి పట్టణం, న్యూస్‌టుడే: పదకొండు సంవత్సరాల పాటు జిల్లా పోలీస్ శాఖకు విశేష సేవలందించి వయోభారంతో శుక్రవారం మరణించిన పోలీస్ జాగిలం శాండికి పోలీసులు ఘన నివాళి అర్పించారు. ప్రముఖులు, అసెంబ్లీ బందోబస్తు, ఎన్నికల కౌంటింగ్ కేంద్రాల్లోనూ ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా శాండి సమర్థంగా విధులు నిర్వహించిందని ఏఆర్ డీఎస్పీ శ్రీనివాసులు తెలిపారు. ఆర్ఐలు వలి, మహేశ్, డాగ్ స్క్వాడ్ రవికుమార్ పోలీస్ సిబ్బంది శాండికి నివాళి అర్పించారు.

శాండికి సెల్యూట్ చేస్తున్న ఏఆర్ డీఎస్పీ శ్రీనివాసులు

బాధ్యత తెలుసుకొని.. గుంతలు పూడ్చి

తపోవనం కూడలి వద్ద బెంగళూరు- హైదరాబాద్ జాతీయ రహదారికి పక్కన పెద్ద గుంతలున్నాయి. భారీ వాహనాలను తప్పించే క్రమంలో చోదకులు గుంతల్లో పడి ప్రమాదానికి గురైన సందర్భాలున్నాయి. శుక్రవారం ఓ ఆటో డ్రైవర్ ఈ గుంతల్లో భవన వ్యర్థాలను తెచ్చి నింపుతుండగా తీసిన చిత్రం ఇది. ఈనాడు అతనితో మాట్లాడగా తన వాహనం ఓ లారీని తప్పించబోయి ఇక్కడున్న గుంతలో ఇరుక్కుపోవడంతో తనలాగా ఎవరూ అవస్థ పడకూడదని భవన వ్యర్థాలను ఆటోలో తెచ్చి నింపుతున్నట్లు పేర్కొన్నారు. **- ఈనాడు, అనంతపురం**

‘సీపీఎస్ వద్దు.. ఓపీఎస్ ముద్దు’

నిరసన తెలియజేస్తున్న ఎస్టీయూ నాయకులు

అనంతపురం(శ్రీనివాస్‌నగర్), న్యూస్‌టుడే: ఉద్యోగ, ఉపాధ్యాయుల ఆర్థిక ప్రయోజనాలకు విఘాతం కలిగించే సీపీఎస్ విధానాన్ని రద్దు చేసి పాత పెన్షన్ విధానాన్ని (ఓపీఎస్) వర్తింపజేయాలని ఎస్టీయూ జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు రమణారెడ్డి, రామాంజినేయులు డిమాండ్ చేశారు. రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు శుక్రవారం కలెక్టర్ కార్యాలయం ముందు ధర్నా నిర్వహించారు. ఎస్టీయూ రాష్ట్ర కార్యదర్శి సూర్యుడు, జిల్లా నేతలు మోడల్ పాఠశాలల సంఘం జిల్లా అధ్యక్షుడు శ్రీరాములు, ప్రధాన కార్యదర్శి రమేశ్, తదితరులు పాల్గొన్నారు. అనంతరం డిమాండ్లతో కూడిన వినతిని డీఆర్ఓ మాలోలకు అందజేశారు.

APS RTC
టెండరు ప్రకటన
పల్లె వెలుగు

శ్రీసత్యసాయి జిల్లా పరిధిలోని వివిధ డిపోలకు సంబంధించిన బస్ స్టేషన్‌లలో స్టాల్స్/ షాపులు, ఖాళీ స్థలములలో వ్యాపారములు చేసుకొనుట మరియు ఎ.సి.పి. క్లాడెడ్ పిల్లర్లపై ప్రకటనలు ఇచ్చుటకు అనుభవం ఆసక్తి కలిగిన ఏజెన్సీలు/ కాంట్రాక్టర్ల నుండి సీల్డు టెండర్లు కోరబడుచున్నవి. (1) టెండరు ఫారములు సంబంధిత డిపో మేనేజర్ల వారి కార్యాలయములలో తేది.16-02-2026 నుండి తేది.25-02-2026 వరకు అన్ని ఆఫీసు పనిదినములలో ఉ॥10.30 గం॥ల నుండి సా॥5.00 గం॥ల వరకు అమ్మబడును. (2) పూర్తి చేసిన టెండరు ఫారములు తేది.26-02-2026న ఉ॥10.30 గం॥ల నుండి మ॥2.00 గం॥ల లోపున జిల్లా ప్రజా రవాణా అధికారి వారి కార్యాలయం, పుట్టపర్తి నందు ఏర్పాటు చేసిన టెండరు బాక్సు నందు వేయవలెను. అదేరోజు మ.3.00 గం॥లకు టెండరుదారుల సమక్షములో టెండర్లు తెరువబడును. (3) పూర్తి వివరములకు మా వెబ్‌సైట్ :https://apsrtc.ap.gov.in లో tenders ను చూడగలరు. (4) ఏదైనా కారణము [illegible] APSRTC [illegible]

Ro.No. P3/437(01)/2026-DPTO(S), తేది: 12-02-2026 [illegible]

ANDHRA PRADESH SOLAR POWER CORPORATION PVT LTD
(A Joint venture company of Government of A.P and Government of India)
e - Procurement Tender Notice
APSPCL invites tender for the work of "AUMSP (1000 MW) - Laying of CC Platform for prayer area and internal CC Roads in Muslim burial ground (Khabarsthan) at Ward no 32, Near Government General Hospital, Kadiri Town of Sri Satya Sai District, A.P" Approximate Value of Work Rs. 29.46 Lakh. Schedule Available Date & Time: 13.02.2026 from 05.00 P.M. For details visit: www.apspcl.ap.gov.in (or) www.apeprocurement.gov.in

A HOME IS FELT. COME FEEL IT.
G+1 Duplex Villas Ready to Move In
DESIGNED FOR EVERYDAY LIVING
PRICE Rs. 5500 Per SFT
8,000+ SFT CLUBHOUSE
BANQUET HALL
WELL-EQUIPPED GYM
GROCERY STORE
YOGA/READING/GUEST ROOM
CR HOMES
Bellary Road, Rachanapalli, beside CRITWomen's Engg. college Anantapur
FOR BOOKING : 95048 11999/12999
AHUDA APPROVED
by SUSHEELA REDDY CONSTRUCTIONS



సమీపానే గమ్యస్థానం.. అంతలోనే ప్రమాదం

బంధువు ఇంటికి వెళ్తూ యువకుడి దుర్మరణం

రొద్దం, న్యూస్‌టుడే : మహాశివరాత్రి పండగను బంధువులతో కలిసి సంతోషంగా గడపాలని కలలుగన్న ఆ యువకుడిపై విధి చిన్న చూపు చూసింది. మరో 10 నిమిషాల్లో ఇంటికి చేరుకుంటాడనే లోపు మార్గమధ్యలో ఎదురుగా వస్తున్న మరో ద్విచక్రవాహనం ఢీకొనడంతో మృతిచెందిన ఘటన శుక్రవారం రాత్రి 7 గంటల సమయంలో రొద్దం విద్యుత్తు ఉపకేంద్రం వద్ద చోటుచేసుకుంది. వివరాలిలా.. రొద్దం మండలంలోని పాతర్లపల్లి గ్రామానికి చెందిన శ్రీనివాసులు(33) బెంగళూరులోని ఓ ప్రైవేట్ కంపెనీలో ఉద్యోగం చేస్తూ జీవనం సాగిస్తున్నాడు. నాలుగు రోజుల కిందట తన బంధువు శివదీక్ష తీసుకుంటుండగా కోగిర గ్రామానికి భార్య శశికళ, ముగ్గురు పిల్లలతో వచ్చాడు. రెండు రోజుల్లో పండగ ఉండటంతో అక్కడి నుంచి స్వగ్రామమైన పాతర్లపల్లికి వచ్చి తల్లిదండ్రులతో సరదాగా గడిపాడు. శుక్రవారం మధ్యాహ్నం సొంత పనులపై ఇదే మండలంలోని చిన్నమంతూరు గ్రామానికి తన ద్విచక్రవాహనంపై బయలుదేరారు. తిరిగి సొంత గ్రామానికి వచ్చే క్రమంలో ఎదురుగా వస్తున్న మరో ద్విచక్రవాహనం ఢీకొనడంతో తీవ్ర గాయాలపాలయ్యాడు. క్షతగాత్రుడిని స్థానికుల సాయంతో 108 వాహనంలో పెనుకొండ ప్రభుత్వ ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలో మృతి చెందాడు. విషయం తెలుసుకున్న తల్లిదండ్రులు, భార్య పిల్లలు కలిసి సంఘటన స్థలానికి చేరుకుని బోరున విలపించారు. యువకుడి మరణ వార్త తెలియగానే గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. అతని బంధువులు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

శ్రీనివాసులు

ఉరేసుకొని ఒకరి ఆత్మహత్య

కొడిగెనహళ్లి (పరిగి), న్యూస్‌టుడే: మండల పరిధిలోని శ్రీరంగరాజుపల్లి గ్రామానికి చెందిన శ్రీరాములు(43) ఆత్మహత్య చేసుకున్నాడు. శ్రీరాములు మానసిక రుగ్మతలతో బాధపడుతుండేవాడని కుటుంబ సభ్యులు తెలిపారు. బుధవారం ఇంటి నుంచి వెళ్లి కనిపించకుండా పోయాడని, చివరకు గ్రామ సమీపంలోని చింతచెట్టుకు ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. పశువుల కాపరులు గుర్తించి కుటుంబ సభ్యులకు సమాచారం చేరవేశారు. మృతుడు శ్రీరాముల ఆరోగ్య పరిస్థితి సరిగా లేదని ఎస్సై రంగడుయాదవ్ తెలిపారు. తల్లి హనుమక్క ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నామని ఎస్సై పేర్కొన్నారు.

శ్రీరాములు

హిందూపురం
• హిందూపురం • పెనుకొండ • మడకశిర

ఘనంగా యోగి వేమన విగ్రహ ప్రతిష్ఠాపన


విగ్రహం వద్ద రెడ్డి సంక్షేమ సంఘం సభ్యులు

రొద్దం, న్యూస్‌టుడే : మండలంలోని శేషాపురంలో రెడ్డి సంక్షేమ సేవా సంఘం ఆధ్వర్యంలో శుక్రవారం యోగి వేమన విగ్రహ ప్రతిష్ఠాపన కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. మహిళలు కలశాలతో ఊరేగింపుగా వచ్చి ప్రదక్షిణలు చేశారు. కార్యక్రమంలో మాజీ సర్పంచి శ్రీనివాసరెడ్డి, అరుణ్‌రెడ్డి, సుధాకర్‌రెడ్డి, కమలాకర్, గోని మేకలపల్లి, వెంకటరామిరెడ్డి తురకలాపట్నం నరేంద్రారెడ్డి, అంజనరెడ్డి తదితరులు పాల్గొన్నారు.

మేమున్నాం.. మీకు తోడుగా

హిందూపురం : 91548 46650
పెనుకొండ : 91000 20922
మడకశిర : 76759 19016

సమస్య: హుస్సేన్‌పురంలో వీధి దీపాలు వెలగడం లేదు. **-దాదాపీర్**
సమాధానం: రెండు రోజుల్లో ఏర్పాటు చేస్తాం. **-నారాయణప్ప, సర్పంచి, గుణేమోరుబాగల్**
సమస్య: కొంకల్లు ఎస్సీ కాలనీలో తాగునీటి సమస్య నెలకొంది. **-హనుమంతరాయప్ప**
సమాధానం: పరిశీలించి రెండు రోజుల్లో పరిష్కరిస్తాం. **-కవిత, సర్పంచి, కొంకల్లు**
సమస్య: పట్టణంలోని రైల్వేస్టేషన్ నుంచి రహమత్‌పూర్ సర్కిల్‌కు వెళ్లే రహదారిలోని మెదటి భాగంలో కాలువ శుభ్రం చేయలేదు. **-అరుణ్‌కుమార్**
సమాధానం: పారిశుద్ధ్య కార్మికులను పంపి శుభ్రం చేయిస్తా. **-శంకర్, శానిటరీ ఇన్‌స్పెక్టర్, హిందూపురం.** –న్యూస్‌టుడే, గుడిబండ, హిందూపురం సాంస్కృతికం

ఆత్మరక్షణ విద్యలో అదుర్స్

పసిడి పతకాలు సాధించిన కస్తూర్బా విద్యార్థినులు

సోమందేపల్లి, న్యూస్‌టుడే: మండలంలోని పాపిరెడ్డిపల్లి కస్తూర్బా విద్యాలయం విద్యార్థినులు తేజస్విని, మౌనశ్రీ అంతర్జాతీయ కరాటే పోటీల్లో చక్కని ప్రతిభ ప్రదర్శించారు. మాస్టర్ వేణు ఆధ్వర్యంలో తర్ఫీదు పొందిన విద్యాలయానికి చెందిన 34 మంది విద్యార్థినుల్లో 24 మంది జనవరి 4న హిందూపురం జరిగిన జాతీయ కరాటే పోటీల్లో పాల్గొని స్వర్ణ పతకాలు కైవసం చేసుకొన్నారు. మరో ఆరుగురు రజిత, నలుగురు కాంస్య పతకాలను అందుకున్నారు. ఇదే స్ఫూర్తితో ఈనెల 8న హైదరాబాద్ సరూర్‌నగర్ ఇండోర్ స్టేడియంలో నిర్వహించిన అంతర్జాతీయ కరాటే పోటీలకు ఎంపికైన తేజస్విని, మౌనశ్రీ, పూర్ణతేజ తదితరులు మెరుగైన ప్రతిభను చాటుకొన్నారు. అందరి ప్రశంసల నడుమ తేజస్విని, మౌనశ్రీ స్వర్ణ పతకాలను, ప్రశంసా పత్రాలను, పూర్ణతేజ రెండో స్థానంలో నిలిచి రజిత పతకాన్ని చేజిక్కించుకొన్నారు. కరాటే మాస్టర్, సినీ నటుడు భానుచందర్‌తో పాటు పలువురు కరాటే మాస్టర్లు, నిర్వాహకుల నుంచి అభినందనలు అందుకొన్నారు.

ఆడపిల్లలకు ఎంతో అవసరం

ప్రస్తుతం సమాజంలో మహిళలు, ఆడ పిల్లలపై జరుగుతున్న అవాంఛనీయ ఘటనలను ధైర్యంగా ఎదుర్కోవాలంటే ఆత్మరక్షణ విద్య(కరాటే) ఎంతో అవసరం. ప్రతి విద్యార్థిని కరాటేలో శిక్షణ పొందాలి. ప్రభుత్వం కూడా ఉచితంగా శిక్షణ ఇప్పిస్తోంది. అంతర్జాతీయ పోటీల్లో స్వర్ణ పతకాలు దక్కించుకోవడం సంతోషంగా ఉంది. **-తేజస్విని, విద్యార్థిని, తొమ్మిదో తరగతి**

కరాటేలో రాణించాలన్నదే లక్ష్యం..

కఠిన తర్ఫీదుతో కరాటేలో మెలకువలను నేర్చుకొని హిందూపురం, హైదరాబాద్‌లో జరిగిన జాతీయ, అంతర్జాతీయ పోటీల్లో ధైర్యంగా పాల్గొని మెరుగైన ప్రతిభను చాటుకొన్నాం. స్వర్ణ పతకాలను దక్కించుకొని ప్రముఖుల నుంచి ప్రశంసలు పొందడం సంతోషంగా ఉంది. **- మౌనశ్రీ, విద్యార్థిని, తొమ్మిదో తరగతి**

మహాశివరాత్రికి భోగసముద్రం సిద్ధం

యోగీశ్వరమూర్తి కరపత్రాలను చూపుతున్న సమితి సభ్యులు

పెనుకొండ, న్యూస్‌టుడే: పట్టణంలోని భోగసముద్రం చెరువులోని శ్రీ మహాధ్యాన యోగీశ్వర మూర్తి 8వ వార్షికోత్సవం, మహాశివరాత్రి వేడుకలకు బీజేవీపీఎస్(భోగసముద్రం జల వన పరిరక్షణ సమితి) ఆధ్వర్యంలో అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. ఈ ఉత్సవాలను ప్రజల సహాయ సహకారాలతో ఏటా ఘనంగా నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా శుక్రవారం సాయంత్రం బీజేవీపీఎస్ సభ్యులు చెరువులోని స్వామి వారి వద్ద కరపత్రాలను ప్రదర్శించారు. సభ్యులు మాట్లాడుతూ శనివారం సాయంత్రం 6గంటల నుంచి అంకురార్పణ పూజలతో వేడుకలు ప్రారంభిస్తామన్నారు. ఆదివారం ఉదయం నుంచి ప్రత్యేక పూజలు, అభిషేకాలు, హోమాలు నిర్వహిస్తారు. శివరాత్రి జాగరణ సందర్భంగా రాత్రి 11గంటలకు మోహినీ భస్మాసుర కూచిపూడి నృత్యనాటిక, సుందరకాండ కావ్యం తోలుబొమ్మలాట, పట్టణంలోని పలుపాఠశాలల విద్యార్థులచేత సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తామన్నారు. పాల్గొన్న భక్తులకు తీర్థప్రసాదాలు పంచిపెడతారు. శివరాత్రి జాగరణ భక్తిపూర్వకంగా భక్తాదులు జరుపుకోవాలన్న సంకల్పంతో దాతల సహకారంతో అన్ని ఏర్పాట్లు ఘనంగా నిర్వహిస్తున్నట్లు బీజేవీపీఎస్ కమిటీ వారు కోరారు.

బ్రహ్మోత్సవాలకు ఏర్పాట్లు పూర్తి

ఆలయ వీధుల్లో విద్యుత్తు కాంతులు

లేపాక్షి, న్యూస్‌టుడే: లేపాక్షిలో శనివారం నుంచి ఐదు రోజుల పాటు నిర్వహించే శివరాత్రి బ్రహ్మోత్సవాలకు సంబంధించి ఏర్పాట్లు పూర్తి చేసినట్లు ఆలయ కమిటీ ఛైర్మన్ రమానందన్ తెలిపారు. శుక్రవారం ఆయన ఆలయ ప్రాంగణంలో కార్యనిర్వహణాధికారి నరసింహమూర్తి, అర్చకులు శ్రీనివాసరావు, లక్ష్మీనరసింహశర్మ, పురావస్తుశాఖ సిబ్బంది రామప్పతో కలిసి విలేకరుల సమావేశం నిర్వహించారు. వచ్చే భక్తులు, పర్యాటకులకు ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకున్నామన్నారు. 15వ తేదీ రాత్రి జాగారణ సందర్భంగా స్థానిక కళాకారులచే సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తామని తెలిపారు. 16న రథోత్సవం మధ్యాహ్నం 1గంటకు ప్రారంభిస్తామని, భక్తులు 12 గంటలకే ఆలయం వద్దకు చేరుకోవాలని కోరారు. ఆలయంలో భక్తుల తాకిడిని కట్టడి చేసేందుకు వీలుగా వాలంటీర్లను నియమిస్తామని పేర్కొన్నారు.

సమస్యలు పరిష్కారం

స్పందనకు వందనం

గుడిబండ: మండలంలో నెలకొన్న వివిధ సమస్యలను 'ఈనాడు'లో మేమున్నాం.. మీకుతోడుగా శీర్షికన ప్రచురించగా బాధ్యులు స్పందించారు. చిగతుర్పి ఎస్సీ కాలనీలో సర్పంచి శివరుద్రమ్మ, దాసరపల్లి ఎస్సీ కాలనీలో సర్పంచి గౌరమ్మ మురుగు, చెత్తాచదారాన్ని హరితరాయబారుల ద్వారా తొలగింపజేశారు. గుడ్డదపల్లిలో సర్పంచి సతీశ్‌బాబు వీధి దీపాలు ఏర్పాటు చేశారు. కల్లురొప్పం ఐందిరమ్మ కాలనీలో సర్పంచి లక్ష్మీనారాయణ, కొంకల్లు ఐందిరమ్మ కాలనీలో సర్పంచి కవిత, దేవరపల్లి ఐందిరమ్మ కాలనీలో సర్పంచి సతీశ్‌బాబు, కేసీఎస్‌పల్లి బీసీ కాలనీలో సర్పంచి లక్ష్మీదేవమ్మ వీధి దీపాలు ఏర్పాటు చేశారు. కేశేపాళ్యం ఐందిరమ్మ కాలనీలో ఇళ్లపై వేలాడుతున్న విద్యుత్తు తీగలను ఏఈ విశ్వనాథ్ మార్చారు. నాచేపల్లి రోడ్డుపై ప్రవహిస్తున్న మురుగును సర్పంచి తిప్పేస్వామి, మండలపల్లి మురుగు కాలువల్లో సర్పంచి లక్ష్మి చెత్తాచెదారాన్ని తొలగించారు. కేశాని నీటి ట్యాంకు కుళాయిలకు సర్పంచి నరసమ్మ బిరడాలు బిగించి నీటి వృథాను అరికట్టారు. మండలపల్లి బీసీ కాలనీలో కుళాయిల్లో నీరు సక్రమంగా సరఫరా అయ్యేలా సర్పంచి అశ్వర్థ చర్యలు చేపట్టారు. దీంతో ఈనాడుకు, స్పందించిన బాధ్యులకు ప్రజలు కృతజ్ఞతలు తెలిపారు.

తొట్టెలో కంపచెట్లు తొలగింపు

మడకశిర గ్రామీణం: మండలంలోని ఈ. అచ్చంపల్లి గ్రామంలో పశువుల నీటి తొట్టెలో పెరిగిన కంపచెట్లు తొలగించారు. 'నీరు లేక.. తొట్టె నిండా కంపచెట్లు' శీర్షికన చిత్రకథనం ప్రచురితం కావడంతో పంచాయతీ కార్యదర్శి వేణుగోపాల్ హరితరాయబారులతో తొలగింప చేశారు. రైతులు స్పందించిన బాధ్యులకు, 'ఈనాడు'కు కృతజ్ఞతలు తెలిపారు.

వాల్మీకి విగ్రహం ఏర్పాటుకు భూమిపూజ

భూమి పూజ చేస్తున్న మున్సిపల్ ఛైర్మన్, ఎమ్మెల్యే వ్యక్తిగత కార్యదర్శి, వాల్మీకి సంఘం నిర్వాహకులు

హిందూపురం సాంస్కృతికం, న్యూస్‌టుడే: పట్టణంలోని పెనుకొండ రోడ్డులో టీవీఎస్ షోరూం ఎదురుగా శుక్రవారం వాల్మీకి సంఘం ఆధ్వర్యంలో వాల్మీకి విగ్రహం ఏర్పాటుకు భూమి పూజ చేశారు. మున్సిపల్ ఛైర్మన్ డీఈ రమేశ్‌కుమార్, ఎమ్మెల్యే వ్యక్తిగత కార్యదర్శి బాలాజీలు పాల్గొని మాట్లాడుతూ త్వరలో ఎమ్మెల్యే బాలకృష్ణ చేతుల మీదుగా విగ్రహాన్ని ప్రతిష్ఠించడం జరుగుతుందన్నారు. కార్యక్రమంలో వాల్మీకి సంఘం అధ్యక్షుడు వెంకటరాముడు, సభ్యులు ఆకుల సూర్యనారాయణ, ఆదినారాయణప్ప, వైటీపీ శ్రీనివాసులు, తెదేపా పట్టణాధ్యక్షుడు వెంకటేశ్, కౌన్సిలర్ ఎనిశెట్టి రామచంద్ర, రాష్ట్ర వాల్మీకి కార్పొరేషన్ ఛైర్మన్ బేవనహళ్లి ఆనంద్, లీగల్ సెల్ అధ్యక్షుడు శివశంకర్, వాల్మీకి సంఘం నాయకులు పాల్గొన్నారు.

మాంసం విక్రయిస్తే చర్యలు

లేపాక్షి: లేపాక్షిలో శివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని శనివారం నుంచి ఐదు రోజుల పాటు బ్రహ్మోత్సవాలు నిర్వహిస్తారు. ఈ నేపథ్యంలో లేపాక్షిలోని ప్రధాన రహదారిలో కోళ్లు, ఇతర జంతువుల మాంసం విక్రయించరాదని పంచాయతీ కార్యదర్శి నాగరాజు పేర్కొన్నారు. మాంసాహార హోటళ్లు, చికెన్ సెంటర్లు పూర్తిగా మూసి వేయాలని సూచించారు. నిబంధనలు అతిక్రమిస్తే చర్యలు తప్పవన్నారు.

రహదారుల నిర్మాణానికి శ్రీకారం

రొద్దం: చెరుకూరు నుంచి ఉప్పరపల్లి వరకు రూ.90 లక్షలతో, తురకలాపట్నం బస్టాండు నుంచి పెద్దిపల్లికి రూ.80 లక్షలతో చేపడుతున్న తారు రోడ్డు నిర్మాణం పనులను శుక్రవారం తెదేపా నాయకులు భూమిపూజ చేసి ప్రారంభించారు. కార్యక్రమంలో మండల కన్వీనర్ నరహరి, తెదేపా నాయకులు ఆంజనేయులు, వెంకటరామిరెడ్డి, సింగిల్ విండో అధ్యక్షుడు వీరాంజనేయులు, పాతర్లపల్లి నరసింహులు, కంబాలపల్లి సర్పంచి మంజు, చిన్నమంతూరు పవన్ పాల్గొన్నారు.

పాఠశాల అభివృద్ధికి రూ.2 లక్షల విరాళం

దాత కుటుంబాన్ని సత్కరిస్తున్న హెచ్‌ఎం, పాఠశాల ఉపాధ్యాయులు

పెనుకొండ, న్యూస్‌టుడే: తన తండ్రి ప్రిన్సిపల్‌గా విధులు నిర్వహించిన కళాశాలకు ఉన్నస్థాయికి ఎదిగిన కుమారుడు రూ.2లక్షలు వెచ్చించడం అరుదుగా కనిపిస్తుంది. 1975నుంచి 1977 వరకు పెనుకొండ ప్రభుత్వ జూనియర్ కళాశాల ప్రిన్సిపల్‌గా బి.శ్యామ్‌రావు విధులు నిర్వహించారు. బెంగళూరులో సాఫ్ట్‌వేర్ ఉద్యోగిగా స్థిరపడిన ఆయన కుమారుడు బి.మధుసూదన్ జీవితంలో తన తండ్రి విధులు నిర్వహించిన కళాశాలను సందర్శించారు. ఆ సమయంలో స్థానిక ప్రభుత్వ ఉన్నత పాఠశాల భవనానికి ఏమి అవసరమో తెలుసుకున్నారు. వెంటనే బి.శ్యామ్‌రావు జ్ఞాపకార్థం పాఠశాల అభివృద్ధికి రూ.2లక్షలు వెచ్చించి అవసరమైన గ్రిల్స్, మెష్, ఫెన్సింగ్ సమకూర్చారు. తమ పాఠశాలకు దాత సహకారంతో రక్షణ లభించడం పట్ల పాఠశాల ప్రిన్సిపల్, ఎంఈవో రామయ్య సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

పాత పట్టుగూళ్ల మార్కెట్ కూల్చివేత

19న నూతన భవన నిర్మాణానికి ఎమ్మెల్యే భూమిపూజ

భవనాన్ని కూల్చివేస్తున్న పొక్లెయిన్

హిందూపురం, న్యూస్‌టుడే: హిందూపురం పట్టణం బైపాస్ రహదారిలో ఉన్న పాత పట్టుగూళ్ల మార్కెట్ గోదాము కూల్చివేత పనులు ప్రారంభమయ్యాయి. శిథిలావస్థకు చేరుకున్న ఈ గోదాము స్థానంలో నూతనంగా మార్కెట్ నిర్మాణానికి కేంద్రం రూ.4కోట్లు, రాష్ట్ర ప్రభుత్వం రూ.4 కోట్లు మంజూరు చేసింది. మొత్తం రూ.8కోట్ల నిధులతో అధునాతనంగా మార్కెట్ నిర్మితం కానుంది. ఈనెల 19వ తేదీన ఎమ్మెల్యే బాలకృష్ణ భూమి పూజ చేసి పనులు ప్రారంభించే అవకాశం ఉంది.

తాత్కాలిక భవనంలోకి మార్కెట్

ప్రస్తుతం పట్టుగూళ్ల మార్కెట్ ఆవరణంలోని తాత్కాలిక భవనంలో పట్టుగూళ్ల క్రయవిక్రయాలు జరిగేలా అధికారులు భవనాన్ని సిద్ధం చేశారు. రెండు రోజులుగా తాత్కాలిక భవనంలోనే గూళ్ల అమ్మకాలు ప్రారంభమయ్యాయి. నూతన మార్కెట్ సిద్ధమయ్యే వరకు ఈ భవనంలోనే పట్టుగూళ్ల మార్కెట్ కొనసాగుతుంది.

అగ్నిమాపక సిబ్బందికి నైపుణ్య శిక్షణ అవసరం

మడకశిర, న్యూస్‌టుడే: అగ్నిమాపక సిబ్బంది నీటిలో జరిగే ప్రమాదాలను నివారించడానికి రెస్క్యూ ఆపరేషన్లలో నైపుణ్యాన్ని పెంచడానికి ఈతలో శిక్షణ చాలా అవసరమని అగ్నిమాపక అధికారి విజయ్‌కుమార్ తెలిపారు. పట్టణంలోని ఆదిరెడ్డి పాళ్యం సమీపంలోని నీటి కుంటలో పెనుకొండ అగ్నిమాపక సిబ్బంది కులశేఖర్ శుక్రవారం మడకశిర సిబ్బందికి నీటిలో పడిన వారిని ఎలా కాపాడాలనే శిక్షణ ఇచ్చారు. ప్రతి ఏటా ఈత పరీక్షలను నిర్వహిస్తూ నైపుణ్యాలను మెరుగుపడేలా చూస్తామన్నారు. కార్యక్రమంలో అగ్నిమాపక సిబ్బంది పాల్గొన్నారు.

చెట్టును ఢీకొన్న కర్ణాటక బస్సు

బాగేపల్లి(చిలమత్తూరు), న్యూస్‌టుడే: కర్ణాటక రాష్ట్రం బాగేపల్లి టోల్‌గేట్ సమీపంలో కర్ణాటక ఆర్టీసీ బస్సు చెట్టు ఢీకొంది. స్థానికులు తెలిపిన వివరాలు మేరకు.. శుక్రవారం పుట్టపర్తి నుంచి బెంగళూరుకు 41 మంది ప్రయాణికులతో బస్సు బయలుదేరింది. డ్రైవర్ బస్సును అతివేగంగా నడపడంతో దానిని అదుపు చేయలేక రోడ్డు సమీపంలో ఉన్న చెట్టును ఢీకొంది. రోడ్డు పక్కన రాళ్లు ఉండటంతోనే బస్సు నిలిచిందని లేకపోతే పెద్ద ప్రమాదం జరిగి పలు ప్రాణాలు గాలిలో కలిసిపోయేవని ప్రయాణికులు తెలిపారు.

బస్సు ఢీకొని వృద్ధుడికి తీవ్ర గాయాలు

గోరంట్ల, న్యూస్‌టుడే: హిందూపురం నుంచి కదిరి వెళుతున్న ఆర్టీసీ బస్సు మార్గమధ్యంలో గోరంట్ల మండలం గుమ్మయ్యగారిపల్లి కూడలిలో రోడ్డు దాటుతున్న వృద్ధుడు గంగప్పను ఢీకొట్టింది. ఆ ఘటనలో అతను తీవ్రంగా గాయపడ్డాడు. క్షతగాత్రుణ్ని స్థానిక ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకెళ్లారు. పరిస్థితి విషమంగా ఉండటంతో అంబులెన్సులో బెంగళూరు తీసుకెళ్లాలని వైద్యాధికారి విజయ్‌కుమార్ సూచించారు.

దానిమ్మ తోటకు మంటలు

మడకశిర గ్రామీణం: మెళవాయి క్రాస్‌లో రైతు బోజ్జప్ప నరసింహప్ప సాగుచేసిన దానిమ్మ తోటకు శుక్రవారం సాయంత్రం నిప్పంటుకుంది. గుర్తుతెలియని వ్యక్తులు బీడీ తాగి పడేయడంతో మంటలు వ్యాపించి వంద చెట్లు కాలిపోయాయని రైతు తెలిపారు. అగ్నిమాపక సిబ్బంది సంఘటన స్థలానికి చేరుకుని మంటలను అదుపు చేశారు. రూ.లక్ష వరకు నష్టం వాటిల్లినట్లు బాధిత రైతు ఆవేదన వ్యక్తం చేశారు.

మధ్యాహ్న భోజనంలో నాణ్యత తప్పనిసరి

నాణ్యతపై విచారిస్తున్న ఏడీ

గోరంట్ల, న్యూస్‌టుడే: స్థానిక బాలుర ఉన్నత పాఠశాలలో మధ్యాహ్న భోజన పథకాన్ని శుక్రవారం సహాయ సంచాలకులు వినయ్ మోహన్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈసందర్భంగా వంట వండుతున్న ప్రదేశాన్ని, కార్యాయలంలో రికార్డులు, ఆహార నాణ్యతను పరిశీలించారు. అనంతరం స్వయంగా భోజనం చేశారు. పరిశుభ్రత, నాణ్యతా ప్రమాణాలు పాటించాలని ఆదేశించారు. ఎంఈవో-2 గోపాల్, హెచ్‌ఎం ఈశ్వర్‌ప్రసాద్ ఏడీకి అన్ని విషయాలు వివరించారు.

వేతనం పెంపుపై 108 ఉద్యోగుల హర్షం

పరిగి, న్యూస్‌టుడే: రాష్ట్ర ప్రభుత్వం నెలసరి వేతనం పెంచడంపై 108 ఉద్యోగులు హర్షం వ్యక్తం చేశారు. అదనంగా వేతనం పెంపుతో పాటు ఐదు, పది సంవత్సరాలు సర్వీసు పూర్తి చేసుకున్న ఉద్యోగులకు ఆటోమేటిక్ స్లాబ్ పద్ధతిలో వేతనాలు పెంపు చేయాలని ముఖ్యమంత్రి నారాచంద్రబాబునాయుడు తీసుకున్న నిర్ణయం పట్ల శుక్రవారం పరిగిలో ఈఎంటీ, పైలెట్లు సంతోషం వ్యక్తం చేస్తూ థాంక్యూ సీఎం సార్ అంటూ ప్లకార్డులు ప్రదర్శించారు. విధి నిర్వహణలో మరింత మెరుగైన సేవలు అందిస్తామని ఈఎంటీ సజ్జరాయప్ప, పైలెట్లు తెలిపారు.

నేడు విద్యుత్తు సరఫరా నిలిపివేత

పెనుకొండ, న్యూస్‌టుడే: నియోజకవర్గంలోని వివిధ మండలాల్లోని ఉపకేంద్రాల నిర్వహణ పనుల కారణంగా శనివారం ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 1గంట వరకు విద్యుత్తు సరఫరాలో అంతరాయం ఉంటుందని డీఈఈ శేషగిరిబాబు పేర్కొన్నారు. పెనుకొండ మండలంలోని తోటగేరి, చెరువు రోడ్డు, ఎగువగడ్డ, జీవీసీకాలనీ, వజ్రాల పేట, దర్గాపేట, బోయపేట కాలనీల్లో, **గోరంట్ల:** మండలంలోని గోరంట్ల, వానవోలు విద్యుత్తు ఉపకేంద్రాల పరిధిలోని గ్రామాల్లో, **సోమందేపల్లి :** గుడిపల్లి, నాగినాయనిచెరువు, రంగేపల్లి, కొత్తపల్లి, సోమందేపల్లి తదితర గ్రామాల్లో అంతరాయం ఉంటుందని వినియోగదారులు సహకరించాలని కోరారు. **రొళ్ల:** రొళ్ల, వీ.ఎన్.హళ్లి, హెచ్.ఎమ్.పల్లి, గుడ్డగురికి తదితర 11కేవీ సరఫరా ప్రాంతాల్లో ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 4వరకు సరఫరాలో అంతరాయం ఉంటుందని ఏఈ నిజాముద్దీన్ తెలిపారు.

ప్రశాంతంగా ఏపీ బార్ కౌన్సిల్ ఎన్నికలు

ఓటుహక్కు వినియోగించుకుంటున్న న్యాయవాదులు

పెనుకొండ, న్యూస్‌టుడే: స్థానిక కోర్టులో న్యాయవాది, పోలింగ్ అధికారి నరేంద్రరెడ్డి ఆధ్వర్యంలో శుక్రవారం ఏపీ బార్ కౌన్సిల్ ఎన్నికలు ప్రశాంతంగా ముగిశాయి. స్థానిక కోర్టులో మొత్తం 69మంది ఓట్లకుగాను 65మంది తమ ఓటుహక్కును వినియోగించుకున్నారు. పోలింగ్ అనంతరం బార్‌కౌన్సిల్ ఆదేశాల మేరకు బ్యాలెట్ బాక్సును అమరావతికి తరలించారు. ఎన్నికల్లో 143 మంది అభ్యర్థులు పోటీ చేయడం వల్ల భారీ బ్యాలెట్ పేపర్ ఉండడంతో పోలింగ్ కొంత ఆలస్యమైంది.

నీరు నింపక నిరుపయోగం

సోమందేపల్లిలో శిర్డీ సాయిబాబా ఆలయం వద్ద నిర్మించిన పశువుల తొట్టెకు నీటి సరఫరా చేయాలని ఆలయ కమిటీని అధికారులు అప్పట్లో కోరారు. కొంత కాలం వారు సరఫరా చేపట్టినా కొన్నేళ్లుగా ఆపేయడంతో నిరుపయోగంగా మారింది. ఈ విషయంపై ఎంపీడీవో వెంకటలక్ష్మమ్మ మాట్లాడుతూ పరిశీలించి.. తగిన చర్యలు చేపడతామన్నారు. –న్యూస్‌టుడే, సోమందేపల్లి.

తడబడితే ప్రమాదమే..

పట్టణంలో నాలుగు రహదారులకు ఇరువైపులా 6 నెలల క్రితం డ్రైనేజీలు ఏర్పాటు చేసి పై భాగంలో సిమెంటు బండలతో కప్పేశారు. చాలా చోట్ల అవి పగిలిపోయి పెద్ద గుంతలు ఏర్పడ్డాయి. రెండు రోజుల క్రితం ప్రభుత్వాసుపత్రి ముందు భాగంలో ఓ వ్యక్తి గుంతలో పడి గాయాలపాలయ్యాడు. వెంటనే అధికారులు స్పందించి మరమ్మతులు చేపట్టి గుంతలు మూసివేయాలని ప్రజలు కోరుతున్నారు. –న్యూస్‌టుడే, మడకశిర

పగుల గొట్టారు.. కట్టడం మరిచారు

హిందూపురం పట్టణంలోని ఏఎంఎస్ ఫంక్షన్‌హాల్ సమీపంలో రెండు రహదారులు కలుపుతూ మోరీ నిర్మించారు. ఆరు నెలల క్రితం అందులోని వ్యర్థపదార్థాలను తొలగించడానికి మోరీని అర్ధభాగం పగులగొట్టి నేటికీ నిర్మించలేదు. రాత్రి సమయాల్లో కాలు జారి అందులో పడే అవకాశముంది. ఈ విషయమై మున్సిపల్ కమిషనర్‌ను వివరణ కోరగా పరిశీలించి చర్యలు తీసుకుంటామన్నారు. –న్యూస్‌టుడే, హిందూపురం సాంస్కృతికం

చేతిపంపునకు మరమ్మతు చేయండి

టీడీపల్లి గ్రామంలో చేతి బోరులో నీరు సమృద్ధిగా ఉన్నా మరమ్మతు చేయక పోవడంతో అది నిరుపయోంగా మారింది. వేసవిని దృష్టిలో ఉంచుకుని చేతి పంపు బోరుకు మరమ్మతు చేయించాలని ప్రజలు కోరుతున్నారు. ఈ విషయమై ఆర్‌డబ్ల్యూఎస్ ఏఈ విజయ్‌కుమార్ మాట్లాడుతూ చేతి బోరును ఉపయోగంలోకి తెస్తామన్నారు. –న్యూస్‌టుడే, మడకశిర గ్రామీణం

చెక్‌డ్యామ్‌ను పునర్నిర్మించండి

కురుబరపల్లి వద్ద వంకపై నిర్మించిన చెక్‌డ్యామ్ శిథిలమైంది. పై నుంచి వచ్చే నీరు నిలబడక లోతట్టు ప్రాంతానికి తరలి వెళ్తోంది. నిలిస్తే ఎనిమిది బోర్లలో పుష్కలంగా నీరు ఉంటాయి. ఇప్పటికైనా పునర్నిర్మించాలని రైతులు కోరుతున్నారు. ఈ విషయమై ఎన్‌ఆర్‌ఈజీఎస్ టీఏ తిరుమలగౌడు మాట్లాడుతూ చెక్‌డ్యాం పునర్నిర్మాణానికి చర్యలు తీసుకుంటామన్నారు. –న్యూస్‌టుడే, గుడిబండ

కార్మికుడి కుటుంబానికి న్యాయం చేయాలని నిరసన

వంటావార్పులో ఏఐటీయూసీ, సీఐటీయూ నాయకులు

ముద్దప్పల్లి(చిలమత్తూరు), న్యూస్‌టుడే: రోడ్డు ప్రమాదంలో గురువారం మృతిచెందిన చాకలి రమేష్ కుటుంబానికి వెంటనే న్యాయం చేయాలని ఏఐటీయూసీ, సీఐటీయూ నాయకులు వేద ఇంటెక్ కంపెనీ ఎదుట శుక్రవారం వంటావార్పు చేపట్టారు. గోరంట్ల మండలం బూదిలి పంచాయతీ కాగానపల్లి గ్రామానికి చెందిన రమేష్‌ను సమ్మె సందర్భంగా కంపెనీ సెలవు ప్రకటించినప్పటికీ పది మందిని పనిచేయడానికి రమ్మని వేద ఇంటెక్ కంపెనీ యజమాన్యం అతడికి చెప్పారు. కార్మికుడు విధి నిర్వహణలో భాగంగా తన ద్విచక్రవాహనంలో బయలుదేరి వస్తుండగా పాపిరెడ్డిపల్లి గ్రామం వద్ద ప్రమాదంలో మరణించాడు. ఈ ప్రమాదానికి యాజమాన్యం బాధ్యత వహించాలని కార్మికుడి కుటుంబానికి న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. నిరసనలో రమేష్ భార్య లత, చంటి బిడ్డ, కుటుంబ సభ్యులు సాయినాథ్, తండ్రి కిష్టప్ప, తల్లి గంగలమ్మ, ఏఐటీయూసీ జిల్లా వర్కింగ్ అధ్యక్షుడు కనిశెట్టిపల్లి వినోద్‌కుమార్, సీఐటీయూ జిల్లా కమిటీ సభ్యుడు రామచంద్ర, మండల కో కన్వీనర్ వెంకటేష్, సీపీఐ రైతు సంఘం జిల్లా ఉపాధ్యక్షుడు గోవింద్‌రెడ్డి, లేపాక్షి మండల కార్యదర్శి గౌతమ్, తదితరులు పాల్గొన్నారు.

వేళకు రాకుంటే.. వేతనం లేనట్టే..

సచివాలయ ఉద్యోగులకు ముఖ హాజరు తప్పనిసరి

లేపాక్షి, హిందూపురం అర్బన్, న్యూస్‌టుడే: సచివాలయాల్లోనూ సంస్కరణలు క్రమంగా చోటు చేసుకుంటున్నాయి. ఇప్పటికే వీటి పేర్లను స్వర్ణ గ్రామం, స్వర్ణ వార్డులుగా మార్చేందుకు నిర్ణయించారు. ఇప్పుడు విధి నిర్వహణలో కొందరు సిబ్బంది నిర్లక్ష్యంపై వస్తున్న ఫిర్యాదులతో సచివాలయాల్లోనూ సమయపాలన పక్కాగా అమలయ్యేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. ప్రతి ఉద్యోగి ఉదయం 10.30 గంటల లోగా ముఖ ఆధారిత హాజరు విధిగా నమోదు చేయాలి. లేనట్లయితే ఆరోజు జీతం నిలిపివేసేలా విధివిధానాలు రూపొందించారు.

పర్యవేక్షణకు ప్రత్యేకాధికారులు

గ్రామ, వార్డు సచివాలయాల పాలనను గాడిన పెట్టేందుకు కూటమి ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ చూపుతోంది. సచివాలయాల సిబ్బంది పనితీరును మెరుగుపర్చాలని నిర్ణయించింది. వీరి పర్యవేక్షణకు ప్రత్యేక అధికారులనూ నియమించింది. కార్యాలయాల పని వేళల్లోనూ మార్పులు చేసి సిబ్బంది అన్ని వేళలా ప్రజలకు అందుబాటులో ఉండేలా ఏర్పాట్లు చేసింది. గతేడాది నవంబరు వరకు కొందరు తమ హాజరును ఇష్టం వచ్చినప్పుడు నమోదు చేసుకునేవారు. ఇప్పుడది పూర్తిగా ప్రభుత్వ నియంత్రణలో ఉండేలా కట్టడి చేశారు. ప్రతి రోజు ఉదయం 9.30 గంటల నుంచి 10.30 గంటల మధ్య తప్పనిసరిగా హాజరు కావాలనే ఆదేశాలు జారీ అయ్యాయి.

● నియోజకవర్గంలో హిందూపురం మున్సిపాలిటీలో మొత్తం 30 సచివాలయాల్లో 254 మంది పని చేస్తున్నారు. గ్రామీణ మండలం, లేపాక్షి, చిలమత్తూరు మండలాల పరిధిలో 43 సచివాలయాల్లో 290 మంది ఉన్నారు. ఇప్పుడు వీరందరూ సమయ పాలనకు పరుగులు తీస్తున్నారు. ఉదయమే కాకుండా సాయంత్రం సైతం 5గంటల నుంచి 6.30 గంటల మధ్య మరో మారు హాజరు నమోదు చేయాల్సి ఉంది. సకాలంలో ఇది ఆన్‌లైన్లో నమోదు కాకుంటే గైర్హాజరుగా భావించి ఆ రోజు జీతం నిలిపి వేసే పరిస్థితితో అందరిలోనూ హైరానా అధికమైంది. సిబ్బందిలో బాగా మార్పు వచ్చిందని అవి పక్కాగా అమలవుతున్నాయని అధికారులు తెలిపారు.

ప్రతి హిందువు గోమాతను పూజించాలి

గోమాతను పూజిస్తున్న యోగినారాయణ సేవా సమితి సభ్యులు, మహిళలు

హిందూపురం సాంస్కృతి, న్యూస్‌టుడే: ప్రతి హిందువు గోమాతను పూజించడం వల్లన మనలో హైందవ సంస్కృతి అలవడుతుందని, తల్లిదండ్రులు తమ పిల్లలకు గోమాత విశిష్టతను తెలియజేస్తే వారు సన్మార్గంలో నడుస్తారని యోగినారాయణ సేవా సమితి అధ్యక్షుడు రవిశంకర్ పేర్కొన్నారు. మాఘ ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకుని శుక్రవారం రాత్రి పట్టణంలోని నానెప్పునగర్‌లో ఉన్న కేవీఆర్ ఫంక్షన్ హాల్ ముందు భాగాన గోమాతను పూజా కార్యక్రమాన్ని నిర్వహించారు. గోమాతకు హారతులు సమర్పించి, భక్తిగీతాలను ఆలపించారు. సేవాసమితి సభ్యులు చలపతి, నాగరాజు, బాబన్న, లక్ష్మీనారాయణ, పెద్ద సంఖ్యలో మహిళలు పాల్గొన్నారు.

మహారాజశ్రీ డిప్యూటీ రిజిస్ట్రార్ ఆఫ్ చిట్స్/ ఆర్బిట్రేటర్: అనంతపురం
DRA. No. 87/2025
మరియు
IA.No. 08/2025 In DRA. No. 87/2025
Between:-
M/s Margadarsi Chit Fund Pvt. Ltd., Anantapur ... Disputant.
V/S
H.THIPPE SWAMI & Others ... Opponents.
అపోనెంట్ 02 కి నోటీసు
Opp. 02:- E.SATHEESH BABU S/o Eswaraiah, Prop. Rampuram Traders, 11-125, Main Road, PHALARAM (V), Gudibanda (M), Sri SathyaSai (Dist).
డిస్ప్యూటెంట్ డిస్ప్యూట్ బాకీ మొత్తము రూ 4,10,190/-లు రాబట్టుకొనుటకుగాను మీపై దాఖలు చేసిన డిస్ప్యూట్‌లో 02 అపోనెంట్ అయిన మీరు 18-02-2026వ తేదీన హాజరు అగుటకు గాను వాయిదా ఉన్నది. పై దినం ఉదయం 11.00 గంటలకు డిప్యూటీ రిజిస్ట్రార్ ఆఫ్ చిట్స్, O/o ది జిల్లా రిజిస్ట్రార్. డిసెం. 6-3-134, 1వ అంతస్తు, రాంనగర్, అనంతపురం వారి ఎదుట హాజరై మీ ఆక్షేపణలు తెలుపుకోనంతట డిస్ప్యూట్ మీ పరోక్షమున తీర్మానించబడును.
By Order of Deputy Registrar of Chits, O/o. District Registrar, Registration and Stamps Dept, D.No - 6-3-134, 1st Floor, Ram Nagar, Anantapuramu.

(c) eenadu

పుట్టపర్తి

•పుట్టపర్తి •ధర్మవరం •కదిరి •రాప్తాడు

తిమ్మమాంబ ఉత్సవ కరపత్రాల ఆవిష్కరణ

కరపత్రాలను ప్రదర్శిస్తున్న అధికారులు, నాయకులు

నంబులపూలకుంట, న్యూస్‌టుడే: తిమ్మమాంబ మహాశివరాత్రి ఉత్సవ కరపత్రాలను ఎంపీడీవో కార్యాలయ ప్రాంగణంలో తెదేపా కన్వీనర్ శ్రీరాములునాయుడు, రూరల్ సీఐ నాగేంద్ర, తహసీల్దార్ దేవేంద్రనాయక్, ఎంపీడీవో పార్థసారథి విడుదల చేశారు. మూడు రోజుల పాటు ఈ ఉత్సవాలు నిర్వహిస్తామన్నారు. భక్తులందరికీ అన్నదానం కల్పిస్తున్నట్లు వివరించారు. సింగిల్‌విండో అధ్యక్షులు చంద్రశేఖర్‌నాయుడు, మాజీ జెడ్పీటీసీలు పోల్‌రెడ్డి, అంజనప్పనాయుడు, ఎస్సై కృష్ణమూర్తి పాల్గొన్నారు.

సాయుధ పహారాతో భక్తులకు భరోసా

మహాశివరాత్రి ఉత్సవాలు ప్రశాంతంగా జరుపుకొందాం

ముదిగుబ్బ, ధర్మవరంపట్టణం, తాడిమర్రి, న్యూస్‌టుడే: మహాశివరాత్రిని పురస్కరించుకొని ఈనెల 15న తాడిమర్రి మండలంలోని కాటికోటేశ్వర క్షేత్రంలో బ్రహ్మోత్సవాలు, 16న ముదిగుబ్బలో వీరనారాయణస్వామి పరస ఘనంగా జరగనున్నాయి. సమస్యాత్మక ప్రాంతాలు కావడంతో గత అనుభవాలను దృష్టిలో పెట్టుకుని ఆలయాల వద్ద ఎటువంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా జిల్లా పోలీసు యంత్రాంగం కట్టుదిట్టమైన చర్యలు చేపట్టింది. ఈ ఏర్పాట్లపై ధర్మవరం డీఎస్పీ హేమంత్‌కుమార్‌తో 'న్యూస్‌టుడే' ముఖాముఖి.

డీఎస్పీ హేమంత్‌కుమార్

ముఖాముఖి

❓ తాడిమర్రి, ముదిగుబ్బ మండలాల్లో మహాశివరాత్రి ఉత్సవాల్లో గొడవలు, గతంలో జరిగిన తప్పులు పునరావృతం కాకుండా ఎలాంటి చర్యలు చేపట్టనున్నారు.

✅ కాటికోటేశ్వరస్వామి, వీరనారాయణస్వామి ఆలయాల్లో బ్రహ్మోత్సవాలను ఈసారి పకడ్బందీగా నిర్వహిస్తున్నాం. రెండు నెలల ముందు గానే ఆలయాలకు సంబంధించిన గుడికాపులు, పెద్దన్నలను సంప్రదించాం. బ్రహ్మోత్సవాల్లో పాటించాల్సిన ఆచారాలు, సంప్రదాయాలపై చర్చించాం. అందరికీ ఆమోదమైన నిర్ణయాలతోనే ఈసారి ఉత్సవాలు ప్రశాంతంగా నిర్వహిస్తాం.

❓ భక్తులకు ట్రాఫిక్ కష్టాలు ఎదురవుతున్నాయి. ఎలా నియంత్రిస్తారు.

✅ వీరనారాయణస్వామి ఆలయానికి వచ్చే భక్తులకు సంజీపల్లి, కుమ్మవాండ్లపల్లి మీదుగా ట్రాఫిక్ మళ్లిస్తాం. కాటికోటేశ్వర ఆలయం దగ్గర 50 మీటర్ల దూరం వరకు బారికేడ్లు ఏర్పాటు చేశాం. ఇక్కడికి ఎటువంటి వాహనాలను అనుమతించం.

❓ భద్రతా ఏర్పాట్లపై వివరిస్తారా?

✅ డీఐజీ, ఎస్పీ సతీశ్‌కుమార్ ఆదేశాల మేరకు ఆలయ పరిసర ప్రాంతాల్లో రెండు డ్రోన్లు, 16 సీసీ కెమెరాలు ఏర్పాటు చేశాం. డీఎస్పీ, సీఐలు, ఎస్సైలు మొత్తం 200 మంది పోలీసు బందోబస్తు, అదనంగా రెండు ప్లాటూన్ల ప్రత్యేక బలగాలను నియమించాం. భద్రతలో భాగంగా ముందస్తుగా 30 మందిని బైండోవర్ చేశాం.

❓ గుడికాపుల మధ్య వివాదాలు పరిష్కారమయ్యాయా?

✅ నెలరోజులుగా గుడికాపులు, ఆలయ పెద్దల నుంచి సలహాలు స్వీకరించి ఇద్దరి మధ్య సయోధ్య కుదిర్చాం. ఉత్సవాలకు ఎటువంటి ఆటంకాలు కలిగించకూడదని సూచించాం. భక్తులు అధికారులు, పోలీసులకు సహకరించాలి.

❓ వీరనారాయణస్వామి ఉత్సవాల్లో ఎద్దుల బండ్ల ప్రదర్శనలో ఏటా ప్రమాదాలు జరుగుతున్నాయి. ఎలా నివారిస్తున్నారు.

✅ అదనంగా పోలీసులను నియమించి ప్రమాదాలు జరగకుండా చూస్తాం.

ప్లాస్టిక్ నిషేధం ఉత్తిదే!

- ధర్మవరంలో పెరుగుతున్న వినియోగం
- మున్సిపాలిటీ అధికారులు తనిఖీలు శూన్యం

“హోటళ్లలో టీ, రసం, సాంబారు, పప్పు, వేడివేడి బిర్యానీ, టిఫిన్లు అన్నీ.. ఇలా ఏదైనా పార్శిల్ కావాలంటే ప్లాస్టిక్ కవర్లలో కట్టిస్తున్నారు. వేడి పదార్థాలను ప్లాస్టిక్ కవర్లలో తీసుకొస్తే కలుషితమై క్యాన్సర్‌తో పాటు దీర్ఘకాలిక వ్యాధులకు గురికావాల్సి ఉంటుందని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు.”

ధర్మవరం పట్టణం, న్యూస్‌టుడే:

ధర్మవరం పట్టణంలో ప్లాస్టిక్ విక్రయాలు బహిరంగంగా జరుగుతున్నాయి. వాటి వినియోగం ఇబ్బడిముబ్బడిగా పెరిగిపోయింది. జిల్లాలోనే అత్యధికంగా ప్లాస్టిక్ వస్తువులను వినియోగిస్తున్న పురపాలికల్లో ధర్మవరం అగ్రస్థానంలో ఉంది. పర్యావరణానికి హాని కలిగించే ప్లాస్టిక్ సంచులను నిషేధించినా, వాటి విక్రయాలు సాగిస్తున్న వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వం ఆదేశిస్తున్నా స్థానికంగా అధికారులు మొక్కుబడిగా తనిఖీలు చేస్తూ చేతులు దులుపుకొంటున్నారు.

గుట్టుగా విక్రయాలు

గతంలో ప్లాస్టిక్ కవర్లు విక్రయిస్తున్న దుకాణాలపై మున్సిపాలిటీ అధికారులు దాడులు చేసి యజమానులకు జరిమానా విధించేవారు. అయితే వ్యాపారులు తెలివిగా వ్యవహరిస్తున్నారు. హైవేల మీద ప్రయాణించే ట్రక్కుల్లో ప్లాస్టిక్ వస్తువులను తెచ్చి వాటిని ఆటోల్లో శివారు ప్రాంతాల్లో గోదాముల్లో రహస్యంగా నిల్వ చేస్తున్నారు. అక్కడి నుంచి రద్దీగా ఉన్న సమయంలో దుకాణాలకు చేరవేస్తున్నారు. ఇదంతా అధికారులకు తెలిసినా పట్టించుకోవడం లేదనే ఆరోపణలు ఉన్నాయి. కొందరు వ్యాపారులు సిండికేట్‌గా ఏర్పడి స్థానిక ఎన్టీఆర్ సర్కిల్, అంజుమాన్ సర్కిల్, మదీనా మసీదు సర్కిల్‌లో వీటి వ్యాపారాలు సాగిస్తున్నారు. రోజు సుమారు రూ.20 లక్షల నుంచి రూ.25 లక్షల విలువ చేసే రెండు, మూడు టన్నుల ప్లాస్టిక్ వస్తువులను పలు గ్రామాలకు తరలిస్తున్నారు. 50 మైక్రాన్ల కంటే తక్కువ మందం ఉన్న సింగిల్ యూజ్ ప్లాస్టిక్ కవర్లపై నిషేధం కొనసాగుతున్నా.. 60 మైక్రాన్ల కవర్లను పట్టణంలో విక్రయిస్తుండటం గమనార్హం.

గాంధీనగర్‌లో ప్లాస్టిక్ కుప్ప

- రోజు సేకరించే చెత్త: 72-74 టన్నులు
- ప్లాస్టిక్ వ్యర్థాలు: 0.75-1.25 టన్నులు

పట్టుబడితే దుకాణాల లైసెన్సులు రద్దు చేస్తాం

ప్లాస్టిక్ నివారణకు పట్టణంలో ప్రత్యేక డ్రైవ్ చేపడతాం. ప్లాస్టిక్ కవర్లు, గ్లాసులు విక్రయిస్తే దుకాణాలను సీజ్ చేస్తాం. వాటి లైసెన్సులను రద్దు చేసి జరిమానా విధిస్తాం. ప్లాస్టిక్ వాడకం వల్ల కలిగే దుష్పరిణామాలపై ప్రజలకు అవగాహన కల్పిస్తాం. **- వెంకటరమణయ్య, మున్సిపాలిటీ కమిషనరు**

బాధిత కుటుంబానికి ఆర్థిక సాయం

ధర్మవరం, న్యూస్‌టుడే: పట్టణంలోని శంకరాపురానికి చెందిన వెంకటలక్ష్మి కుటుంబాన్ని శుక్రవారం జనసేన రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చిలకం మధుసూదన్‌రెడ్డి పరామర్శించారు. ఇటీవల ఆమె ఇంట్లో విద్యుదాఘాతంతో సామగ్రి కాలిపోయింది. బాధితురాలికి రూ.10వేలు నగదు, 25 కిలోల బియ్యం, నిత్యావసర సరుకులను ఆయన అందజేశారు.

బాల్యవివాహాలను అరికడదాం

ధర్మవరం పట్టణం: బాల్యవివాహాలు చేసుకున్నా, బాలికలను వేధించినా కఠిన చట్టాలు అమలు చేస్తామని రెండో పట్టణ సీఐ నాగేంద్ర ప్రసాద్ తెలిపారు. శుక్రవారం పట్టణంలోని బాలుర, బాలికల ఉన్నత పాఠశాలల్లో శక్తి టీం అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ బాలికలపై వేధింపులు పాల్పడే వ్యక్తులపై కఠిన చర్యలు తీసుకుంటామన్నారు.

బాలికల కళాశాలలో సరస్వతి పూజ

ధర్మవరం న్యూస్‌టుడే: పట్టణంలోని ప్రభుత్వ బాలికల జూనియర్ కళాశాలలో శుక్రవారం సరస్వతి పూజ నిర్వహించారు. ఇంటర్ ప్రథమ, ద్వితీయ సంవత్సరాల్లో రాణించిన విద్యార్థులకు పట్టుచీరల వ్యాపారి, దాత వెంకటేశులు రూ.21 వేల నగదు బహుమతులను అందజేశారు. ఇంటర్ పరీక్షల్లో ప్రతి విద్యార్థిని ఉత్తీర్ణత సాధించాలని ప్రిన్సిపల్ వనితావాణి పేర్కొన్నారు.

అసాంఘిక కార్యకలాపాలపై డ్రోన్లతో నిఘా

ఓబుళదేవరచెరువు, న్యూస్‌టుడే: ఎస్పీ సతీష్‌కుమార్ ఆదేశాల మేరకు అసాంఘీక కార్యకలాపాలు, బయట మద్యం తాగడం వంటి వాటిపై డ్రోన్లతో ప్రత్యేక నిఘా ఉంచామని ఎస్సై మల్లికార్జునరెడ్డి పేర్కొన్నారు. అనుమానాస్పదంగా ఎవరైనా సంచరిస్తే పోలీసులకు తెలియజేయాలని కోరారు.

శివరాత్రి ఉత్సవ ఏర్పాట్ల పరిశీలన

నంబులపూలకుంట, న్యూస్‌టుడే: తిమ్మమ్మ మర్రిమాను వద్ద జరుగుతున్న తిమ్మమాంబ మహాశివరాత్రి జాగరణ ఉత్సవాల ఏర్పాట్లను ఆర్డీఓ వీవీఎస్ శర్మ, డీఎస్పీ శివనారాయణస్వామీలు శుక్రవారం పరిశీలించారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చూసుకోవాలని మండల అధికారులకు సూచించారు. తహసీల్దార్ దేవేంద్రనాయక్, ఎంపీడీఓ పార్థసారధి, రూరల్ సీఐ నాగేంద్ర, స్థానికులు పాల్గొన్నారు.

నిరక్ష్యరాస్యులను విద్యావంతులుగా తీర్చిదిద్దుదాం

గాండ్లపెంట, న్యూస్‌టుడే : అక్షరాంధ్రాతో వయోజన నిరక్ష్యరాస్యులను అక్షరాస్యులుగా తీర్చిదిద్దుతామని ఎంపీడీవో రామకృష్ణ, వయోజనవిద్య పర్యవేక్షకులు రవీంద్రనాయుడు పేర్కొన్నారు. డీఆర్‌డీఏ కార్యాలయంలో శుక్రవారం అక్షరాంధ్రా కార్యక్రమం నిర్వహించారు. మండలంలో 191 కేంద్రాలల్లో వాలంటరీ టీచర్లు, 1907 మంది వయోజన నిరక్షరాసులను గుర్తించామన్నారు. రోజు సాయంత్రం వేళలల్లో రెండు గంటలు తరగతులు నిర్వహించి యాప్‌లో నిక్షిప్తం చేయిస్తున్నామని తెలిపారు.

జాతీయస్థాయి పోటీల్లో విద్యార్థుల సత్తా

కదిరి పట్టణం, న్యూస్‌టుడే: ఇటీవల తిరుపతిలో జరిగిన జాతీయస్థాయి సబ్‌జూనియర్స్ గోల్‌షాట్‌బాల్ పోటీలలో తమ విద్యార్థులు సత్తాచాటారని కదిరి బ్లూమూన్ విద్యాసంస్థల ఛైర్మన్ శివశంకర్ తెలిపారు. పది విద్యార్థి పుణీత్, తొమ్మిదోతరగతి తరుణ్, దేవేంద్ర ఆంధ్రప్రదేశ్ తరపున పోటీల్లో పాల్గొన్నారు. పాఠశాలలో మెమొంటో, ప్రశంస పత్రాలతో ఉన్న విజేతలను ఉపాధ్యాయులు అభినందించారు.

రైతులకు యూరియా పంపిణీ

ముదిగుబ్బ, న్యూస్‌టుడే: మండలంలోని గుంజేపల్లి గ్రామంలో రైతులకు తెదేపా నాయకులు యూరియా పంపిణీ చేశారు. తెదేపా మండల కన్వీనర్ ప్రభాకర్, రైతుసంఘం రాష్ట్ర కార్యదర్శి రమేష్ బాబు, భాజపా కిసాన్ మోర్చా జిల్లా అధ్యక్షుడు ప్రకాష్ నాయుడు ఆధ్వర్యంలో యూరియా సంచులను రైతులకు అందించారు.

వేతన పెంపుపై హర్షం

కదిరి పట్టణం, న్యూస్‌టుడే: 108 సిబ్బందికి వేతనాలలో రూ.5వేలు పెంచడంతో శుక్రవారం ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుకి కదిరి ప్రాంతీయ వైద్యశాల ఆవరణలో ప్లకార్డులు పట్టుకుని థాంక్యూ సీఎం అంటూ ఉద్యోగులు కృతజ్ఞతలు తెలియజేశారు. జిల్లా అధ్యక్షుడు ఓబుళరెడ్డి, ఉద్యోగులు పాల్గొన్నారు.

లైఫ్ సర్టిఫికెట్లు సమర్పించాలి

కదిరి: పెన్షనర్లు, ఫ్యామిలీ పింఛనుదారులు లైఫ్ సర్టిఫికెట్లను అందజేయాలని పెన్షనర్ల సంఘం నాయకులు ఆత్మారెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు. ధ్రువపత్రాలను ఈనెల 28లోపు ఇవ్వాలని అన్నారు. గడువు ముగిసిన తర్వాత ఇచ్చిన చెల్లుబాటు కావన్నారు.

రాయల జయంతిని రాష్ట్ర పండుగా నిర్వహించండి

పుట్టపర్తి, న్యూస్‌టుడే: శ్రీకృష్ణదేవరాయల జయంతిని రాష్ట్ర పండుగగా గుర్తించి, ఘనంగా నిర్వహించాలని శుక్రవారం శాసనసభలో ఎమ్మెల్యే పల్లె సింధూరరెడ్డి ప్రస్తావించారు. పుట్టపర్తి నియోజకవర్గంలో వంతెనలు, రహదారుల నిర్మాణాలకు నిధులు విడుదల చేయాలని ఉప ముఖ్యమంత్రి పవన్‌కల్యాణ్‌ను కోరారు. పరిశీలించి నిధులు మంజూరు చేస్తానని ఆయన హామీ ఇచ్చారు.

ఎమ్మెల్యే పల్లె సింధూరరెడ్డి

పీఆర్సీ నియమించి ఐఆర్ ప్రకటించాలి: ఎస్టీయూ

పుట్టపర్తి, న్యూస్‌టుడే: ఉద్యోగ, ఉపాధ్యాయ పెన్షనర్లకు సంబంధించి ఎన్నికల సందర్భంగా మేనిఫెస్టోలో ప్రకటించిన హామీలను అమలు చేయడంలో కూటమి ప్రభుత్వం నిర్లక్ష్య ధోరణి ప్రదర్శిస్తుందని ఎస్టీయూ జిల్లా అధ్యక్షుడు హరిప్రసాద్ రెడ్డి, ప్రధాన కార్యదర్శి గోపాల్‌నాయక్ విమర్శించారు. శుక్రవారం ఆర్డీవో కార్యాలయం వద్ద ధర్నా నిర్వహించి, కలెక్టర్ శ్యామ్‌ప్రసాద్‌కు వినతిపత్రం అందజేశారు. కూటమి ప్రభుత్వం కొలువుదీరి 20 నెలలు కావస్తున్నా కనీసం పీఆర్సీ కమిటీని నియమించకపోవడం అన్యాయమన్నారు. ఆర్థిక బకాయిలను విడతల వారీగా ఉద్యోగుల ఖాతాల్లో జమ చేయాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు జవహర్, రామ్మోహన్, రవీంద్రనాథ్, సుధాకర్, జయకృష్ణ, లక్ష్మీప్రసాద్, జాఫర్‌హుసేన్, సంపత్‌కుమార్, రవిచంద్ర, వెంగమనాయుడు తదితరులు పాల్గొన్నారు.

కలెక్టర్ శ్యామ్‌ప్రసాద్‌కు వినతిపత్రం అందజేస్తున్న ఎస్టీయూ నాయకులు

మేమున్నాం.. మీకు తోడుగా

పుట్టపర్తి: 80085 73039
కదిరి : 80085 73033
ధర్మవరం: 99596 98222

సమస్య: ముదిగుబ్బలోని కదిరి రోడ్డులో జాతీయ రహదారి పక్కన చెత్త వేస్తున్నారు. ఎస్సీ కాలనీలోనూ రహదారిపై మురుగు పారుతోంది.
- **శివయ్య, ముదిగుబ్బ**

సమాధానం: చెత్త తొలగించేలా పారిశుద్ధ్య సిబ్బందికి సూచిస్తాం.

సమస్య: మసీదు వీధి, పాతపోస్టాఫీసు, టీచర్స్ కాలనీలో మురుగు కాలువలకు మూతలు లేవు. కొన్ని ధ్వంసమై కాలువలోకి విరిగిపోయాయి.
- **స్థానికుడు, సాయి**

సమాధానం: మురుగు కాలువలపై మూతలు ఏర్పాటు చేస్తాం. దోమల బెడదకు మందు పిచికారి చేయిస్తాం.

(పై రెండు సమస్యలకు ముదిగుబ్బ పంచాయతీ సర్పంచి లక్ష్మీదేవి సమాధానమిచ్చారు)

– న్యూస్‌టుడే, ముదిగుబ్బ

ఇన్‌ఛార్జి ఎంపీడీవోగా అంజినప్ప

నల్లమాడ: నల్లమాడ ఇన్‌ఛార్జి ఎంపీడీవోగా అంజినప్ప శుక్రవారం బాధ్యతలు స్వీకరించారు. ఎంపీడీవో శ్రీనివాస్ అనారోగ్యంతో దీర్ఘకాలిక సెలవుల్లో వెళ్లారు. ఎంఈవో వేమనారాయణ, ఏఓ శ్రీనివాస్‌రెడ్డి, పంచాయతీ సెక్రటరీలు నారాయణనాయక్, తెదేపా మండల కన్వీనర్ శంకర్, నాగభూషణనాయుడు, రిటైర్డ్ టీచర్ లక్ష్మన్న కాంగ్రెస్ నాయకుడు గౌస్‌లు ఇన్‌ఛార్జి ఎంపీడీవోను కలిసి సన్మానించారు.

'వంద శాతం అక్షరాస్యులుగా మారాలి'

బుక్కపట్నం: మహిళలు వందశాతం అక్షరాస్యులుగా మారాలని ఆర్డీఓ సువర్ణ పేర్కొన్నారు. బుక్కపట్నం పాత ఇందిరానగర్ కాలనీలోని అంగన్‌వాడీ కేంద్రంలో వయోజన విద్యా కార్యక్రమానికి హాజరయ్యారు. మహిళలకు అక్షరాస్య ప్రాముఖ్యతపై వివరించారు. సైబర్ నేరాలపై అప్రమత్తంగా ఉండాలని సూచనలు చేశారు. వయోజన విద్యా కో-ఆర్డినేటర్ సుధాకర్, తహసీల్దార్ నరసింహులు, ఎంపీడీవో శ్రీనివాసులు, సూపర్‌వైజర్ సుష్పలత, ఏపీఎం రవీంద్రారెడ్డి పాల్గొన్నారు.

ప్రొఫెసర్ పోస్టుల భర్తీకి డిమాండ్

కదిరి, న్యూస్‌టుడే: రాష్ట్రవ్యాప్తంగా ఉన్న ప్రొఫెసర్ పోస్టులను భర్తీ చేయాలని ఏఐఎస్ఎఫ్ నాయకులు డిమాండ్ చేశారు. కదిరి వేమారెడ్డి కూడలిలో శుక్రవారం ఆందోళన కార్యక్రమాన్ని చేపట్టారు. జిల్లా కార్యదర్శి మహేంద్ర మాట్లాడుతూ పీజీ విద్యార్థులకు శాపంగా మారిన జీవో 77ను రద్దు, ఖాళీగా ఉన్న 3480 ప్రొఫెసర్ పోస్టులు భర్తీ చేయాలన్నారు. లేదంటే విద్యాప్రమాణాలు పడిపోయే ప్రమాదం ఉందన్నారు. ఏఐఎస్ఎఫ్ నాయకులు శ్రీనివాసులు, సంతోష్, వేణు, అశోక్, అనిల్, విజయ్, అర్జున్, గిరి, ప్రభాస్, సిద్ధార్థలు పాల్గొన్నారు.

కంకర దారిలో నరకమే..

కదిరి మండలం నడింపల్లి నుంచి నల్లమాడ మండలం చారుపల్లి, రెడ్డిపల్లికి వెళ్లే మార్గం కంకరతేలి అధ్వానంగా మారింది. సుమారు మూడు కిలోమీటర్ల మేర రోడ్డు పూర్తిగా దెబ్బతినింది. ఈ మార్గంలో వెళ్లాలంటే వాహనచోదకులు రాకపోకలు సాగించాలంటే హడలెత్తిపోతున్నారు. రాత్రి వేళ ఆదమరిచి ప్రయాణిస్తే ప్రమాదం బారిన పడే అవకాశం ఉంది. అధికారులు స్పందించి రహదారి మరమ్మతులు చేపట్టి రాకపోకలకు ఇబ్బంది లేకుండా చర్యలు తీసుకోవాలని గ్రామస్థులు కోరుతున్నారు.–న్యూస్‌టుడే, కదిరి పట్టణం

రేకులు జారి పడితే అంతే...

ప్రధాన రహదారుల్లో వాహనాలలో సామగ్రి తరలించడంలో వాహనదారులు ప్రమాదకరంగా ప్రయాణాలు సాగిస్తున్నారు. కదిరి-రాయచోటి ప్రధాన రహదారిలో వెళ్లే ఆటోలలో రేకులు, కడ్డీలు తరలించేటప్పుడు వెనుక వైపు సూచికలు ఏర్పాటు చేయకుండా వెళుతున్నారు. మలుపులు, వెనుక నుంచి వాహనాలు వేగంగా వచ్చినప్పుడు, వాహనాలు దాటుతున్నప్పుడు రేకులు, కడ్డీలు తగిలి ప్రమాదానికి గురయ్యే అవకాశం ఉందని ప్రయాణికులు వాపోతున్నారు. దీనిపై అధికారులు చొరవ తీసుకొని వారికి అవగాహన కల్పించాలని ప్రయాణికులు కోరుతున్నారు. –న్యూస్‌టుడే, గాండ్లపెంట

బడి బాగు కోరరా..

శిథిలావస్థకు చేరుకున్న పాఠశాల భవనం

సుబ్బరాయునిపల్లి (చెన్నేకొత్తపల్లి), న్యూస్‌టుడే: చెన్నేకొత్తపల్లి మండలం సుబ్బరాయునిపల్లి గ్రామంలోని ప్రాథమిక పాఠశాల శిథిలావస్థకు చేరుకుంది. దీంతో విద్యార్థుల చదువులు భయభయంగా సాగుతున్న పరిస్థితి నెలకొంది. గ్రామంలో నాలుగు దశాబ్దాల క్రితం నిర్మించిన పాఠశాల భవనం గోడలకు పగుళ్లు ఏర్పడటంతో పాటు పైకప్పు పెచ్చులు ఊడిపడుతున్నాయి. వర్షాకాలం వచ్చిందంటే పరిస్థితి మరీ దారుణం. పాఠశాలలో 18 మంది విద్యార్థులు ఉన్నారు. ఈ విషయాన్ని ఎంఈఓ 2 ప్రసన్నకుమార్‌నాయుడును వివరణ కోరగా పాఠశాలను సందర్శించి భవన స్థితిగతులు తెలుసుకుని సమస్యను ఉన్నతాధికారులకు నివేదిస్తామన్నారు.

మత్తు పదార్థాల నిర్మూలనపై అవగాహన

తలుపుల, న్యూస్‌టుడే: డ్రగ్స్, గంజాయి తదితర మత్తు పదార్థాల వాడకాన్ని నిర్మూలించాలన్నదే ప్రభుత్వ లక్ష్యమని ఎస్సై చెన్నయ్య తెలిపారు. తలుపుల ప్రధాన వీధుల్లో శుక్రవారం ర్యాలీ నిర్వహించి అనంతరం మూడు రోడ్ల కూడలిలో మానవహారంగా ఏర్పాడ్డారు. డ్రగ్స్, గంజాయి, గుట్కా తదితర మత్తు పదార్థాలను నిర్మూలించే విధంగా అవగాహన కల్పించారు.

డేటా నవీకరణతో లబ్ధి

కొత్తచెరువు, న్యూస్‌టుడే : ప్రత్యేక అవసరాల పిల్లల డేటా నవీకరణపై కొత్తచెరువు బాలుర ఉన్నత పాఠశాలలో మూడు రోజులు నిర్వహించిన అవగాహన కార్యక్రమం శుక్రవారంతో ముగిసిందని జిల్లా సహిత విద్య సమన్వయకర్త డాక్టర్ పుల్లన్న పేర్కొన్నారు. జిల్లాలో 3వేల మంది ప్రత్యేక అవసరాల పిల్లలకు ఈ పోర్టల్ ద్వారా లబ్ధి చేకూర్చడానికి డేటా నవీకరణపై 90 మంది ఉపాధ్యాయులు, ఐఈఆర్ పిల్లలకు అవగాహన కల్పించామన్నారు.

అంబేడ్కర్ భవనాన్ని పూర్తి చేయాలి

కనగానపల్లి, న్యూస్‌టుడే: అంబేడ్కర్ భవనాన్ని పూర్తి చేయాలని రాష్ట్ర ఎస్సీ కార్పొరేషన్ ఛైర్మన్ విజయ్ కుమార్ పేర్కొన్నారు. శుక్రవారం మండలంలోని మామిళ్లపల్లిలో అసంపూర్తిగా నిర్మించిన అంబేడ్కర్ భవనాన్ని ఎస్సీ కార్పొరేషన్ ఈడీ కుముదతో కలిసి పరిశీలించారు.

కష్టాల ప్రయాణానికి ముగింపు

గ్రామస్థులతో కలిసి రోడ్డును పరిశీలిస్తున్న తెదేపా నాయకులు

కనగానపల్లి, న్యూస్‌టుడే: కంకర తేలిన రోడ్డులో కష్టాల ప్రయాణానికి ముగింపు పడిందని మండల కన్వీనర్ యాతం పోతలయ్య, మార్కెట్ యార్డు ఛైర్మెన్ సుధాకర్ నాయుడు పేర్కొన్నారు. శుక్రవారం మండలంలోని తూంచెర్ల వద్ద పూర్తి చేసిన తారు రోడ్డును స్థానిక గ్రామస్థులతో కలిసి పరిశీలించారు. ఐదేళ్ల వైకాపా పాలనలో గుంతల పడ్డ రోడ్లపై కనీసం ప్యాచ్‌లు కూడా వేయకపోవడం వల్ల రాకపోకలు సాగించడానికి వాహనచోదకులు, ప్రజలు ఇబ్బందులు పడ్డారన్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన అనతి కాలంలోనే రోడ్ల నిర్మాణ పనులకు నిధులు కేటాయించిందన్నారు. ఆత్మకూరు మండలం రంగంపేట నుంచి సీఎస్ కోట, తూంచెర్ల మీదుగా తగరకుంట వరకు 13.5 కిలోమీటర్ల మేర రూ.6.40 కోట్ల ఏఐఐబీ నిధులతో తారు రోడ్డు నిర్మాణ పనులు అనుకున్న సమయానికి పూర్తి చేశారని తెలిపారు.

ఉపాధి పనులపై సామాజిక తనిఖీ

తాడిమర్రి, న్యూస్‌టుడే: మండలంలో 2024-25 ఆర్థిక సంవత్సరంలో జరిగిన ఉపాధి హామీ పనులకు అధికారులు శుక్రవారం ఎంపీడీవో కార్యాలయంలో సామాజిక తనిఖీ నిర్వహించారు. డ్వామా పీడీ విజయప్రసాద్ మాట్లాడుతూ.. 743 పనులకు గాను రూ.9,29,85,746 నిధులు ఖర్చు చేశారన్నారు. కొన్నింటిలో అవకతవకలు గుర్తించి రూ.62,443 రికవరీకి ఆదేశించామన్నారు. ప్రజావేదికలో ఏపీడీ వెంకటాచలపతి, ఎంపీడీవో రంగారావు, విజిలెన్స్ అసిస్టెంట్ అధికారి నాగేశ్వరరావు, ఏపీవోలు అనీల్‌కుమార్‌రెడ్డి, సంజీవరెడ్డి పాల్గొన్నారు.

'క్యాన్సర్‌ను నిర్మూలిద్దాం'

బత్తలపల్లి, న్యూస్‌టుడే: క్యాన్సర్ వ్యాధి నిర్మూలనపై అవగాహన పెంచుకొని వ్యాధి బారిన పడకుండా మీ జీవితాలు మీరు కాపాడుకోవాలని ఆర్డీటీ వైద్యులు జేడీ పాల్ అన్నారు. శుక్రవారం క్యాన్సర్ వ్యాధిపై ఆర్డీటీ ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించారు. ఆర్డీటీ ఆసుపత్రి నుంచి ర్యాలీగా కూడలి వద్దకు చేరుకొని మానవహారంలో నిలబడి పాన్, గుట్కా వంటివి వాడితే క్యాన్సర్ బారిన పడతారని అవగాహన కల్పించారు. ఆర్డీటీ వైద్యులు జేడీ పాల్, జ్యోతి, శిరీష, అరుణ్‌కుమార్, లక్ష్మణ్, నర్సింగ్ విద్యార్థులు ఆశావర్కర్లు పాల్గొన్నారు.

ప్రజలకు అవగాహన కల్పిస్తున్న ఆర్డీటీ వైద్యులు, నర్సింగ్ విద్యార్థులు

రాష్ట్రస్థాయి షూటింగ్‌బాల్ పోటీలకు ఎంపిక

ధర్మవరం పట్టణం, న్యూస్‌టుడే: పట్టణంలోని జీవన్ జ్యోతి పాఠశాలకు చెందిన మహీధర్, వరుణ్ రాష్ట్రస్థాయి షూటింగ్‌బాల్ పోటీలకు ఎంపికైనట్లు హెచ్ఎం సుజాత తెలిపారు. శుక్రవారం ఆమె మాట్లాడుతూ ఈ నెల 14, 15వ తేదీల్లో పల్నాడు జిల్లాలో జరిగే రాష్ట్రస్థాయి సబ్ జూనియర్ పోటీల్లో పాల్గొంటారన్నారు. విద్యార్థులను ఉపాధ్యాయులు అభినందించారు.

మీ పిల్లల ఆరోగ్యం.. మీ చేతుల్లోనే

పుట్టపర్తి పట్టణం, న్యూస్‌టుడే: పిల్లలు ఆరోగ్యంగా ఉండేలా చూడాల్సిన బాధ్యత వారి తల్లిదండ్రులదేనని పుట్టపర్తి ఎంపీపీ రమణారెడ్డి, ఎంఈవో-2 ప్రసాద్ తెలిపారు. శుక్రవారం ఎనుములపల్లిలోని ఎంపీడీఓ కార్యాలయంలో నులిపురుగుల దినోత్సవానికి సంబంధించి గోడ పత్రాలను ఎంపీపీ, వైద్య సిబ్బంది ఆవిష్కరించారు. ఈ నెల 17, 24వ తేదీల్లో అన్నీ అంగన్వాడీ కేంద్రాలు, ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలల్లో ఆల్బెండజోల్ మాత్రలు పంపిణీ చేస్తామన్నారు. 1 సంవత్సరం నుంచి 19 సంవత్సరాల వయసు ఉన్న వారందరికి తల్లిదండ్రులు ఈ మాత్రలు అందిచాలన్నారు. డాక్టర్ నాగదుర్గాదేవి, ఈవోఆర్డీ ఇందిరా, ఎంపీడీఓ సిబ్బంది, ఆస్పత్రి సిబ్బంది పాల్గొన్నారు.

గోడపత్రాలు ఆవిష్కరిస్తున్న ఎంపీపీ రమణారెడ్డి తదితరులు

మహారాజశ్రీ డిప్యూటీ రిజిస్ట్రార్ ఆఫ్ చిట్స్/ ఆర్బిట్రేటర్ : అనంతపురము

DRA. No : 127/2025

Between :-
M/s Margadarsi Chit Fund Pvt. Ltd., Anantapuramu ....**Disputant**
V/s
M.Suresh Kumar & Others ...**Opponents**

అపోనెంట్ 06 కి నోటీసు

Opponent No-06: N.Nagendramma, W/o N.Ramachadra Prop : Constrution Contractor, Malyavantham (V), Bathalapalli (M), Sri Satyasai (Dist), R/o D.No : 1-30 Malyavantham (V), Bathalapalli (M), Sri Satyasai (Dist).

డిస్ప్యూటెంట్ డిస్ప్యూట్ బాకీ మొత్తము Rs. 15,40,787/-లు రాబట్టుకొనుటకు గాను, మీపై దాఖలు చేసిన డిస్ప్యూట్‌లో 6 అపోనెంట్ అయిన మీరు 18-02-2026 వ తేదీన హాజరు అగుటకు గాను వాయిదా ఉన్నది. పై దినం ఉదయం 11-00 గంటలకు డిప్యూటీ రిజిస్ట్రార్ ఆఫ్ చిట్స్, O/o ది జిల్లా రిజిస్ట్రార్, డి.నెం- 6/3/134, 1వ అంతస్తు, రాంనగర్, అనంతపురము వారి ఎదుట హాజరై మీ ఆక్షేపణలు తెలుపుకోనంతట డిస్ప్యూట్ మీ పరోక్షమున తీర్మానించబడును.

By order of Deputy Registrar of Chits O/o District Registrar, Registration and Stamps Dept, D.No: 6-3-134, 1st Floor, Ram Nagar, Anantapuramu.

మహారాజశ్రీ డిప్యూటీ రిజిస్ట్రార్ ఆఫ్ చిట్స్/ ఆర్బిట్రేటర్: అనంతపురము

DRA. No. 133/2025

Between :-
M/s Margadarsi Chit Fund Pvt. Ltd., Anantapuramu. ... **Disputant**
V/s
M.Suresh Kumar & Others ... **Opponents**

అపోనెంట్ 3, 5 కి నోటీసు

Opponent No. 03: T.Sivasankar Naidu, S/o T.Hanumanthu, Fire man Fire Service Department, Dharmavaram, Sri Satyasai (Dist), R/o D.No. 31-93-1-1, Near Old Water Tank, Ram Nagar, Kothapeta, Dharmavaram, Sri Satyasai (Dist).

Opponent No. 05: P.Lakshmidevi, W/o T.Sivasankar Naidu, School Asst. (Social) MPL Girls High School, Kothapeta, Dharmavaram, Sri Satyasai (Dist), R/o D.No: 31-93-1-1, Near Old Water Tank, Ram Nagar, Kothapeta, Dharmavaram, Sri Satyasai (Dist).

డిస్ప్యూటెంట్ డిస్ప్యూట్ బాకీ మొత్తము **Rs. 14,95,523/-** లు రాబట్టుకొనుటకు గాను మీపై దాఖలు చేసిన డిస్ప్యూట్‌లో 3 & 5 అపోనెంట్ అయిన మీరు **18-02-2026**వ తేదీన హాజరు అగుటకు గాను వాయిదా ఉన్నది. పై దినం ఉదయం 11.00 గంటలకు డిప్యూటీ రిజిస్ట్రార్ ఆఫ్ చిట్స్, O/o ది జిల్లా రిజిస్ట్రార్, డి.నెం- 6/3/134, 1వ అంతస్తు, రాంనగర్, అనంతపురం వారి ఎదుట హాజరై మీ ఆక్షేపణలు తెలుపుకోనంతట డిస్ప్యూట్ మీ పరోక్షమున తీర్మానించబడును.

By order of Deputy Registrar of Chits O/o District Registrar, Registration and Stamps Dept, D.No. 6-3-134, 1st Floor, Ram Nagar, Anantapuramu.

ఆలయ దారి.. అధ్వానంగా మారి

ముదిగుబ్బ, న్యూస్‌టుడే: ముదిగుబ్బలోని పాతూరు నుంచి నల్లమ్మ ఆలయానికి వెళ్లే దారి అధ్వానంగా మారింది. మహాశివరాత్రి సందర్భంగా మూడు రోజులపాటు ఈ ఆలయం దగ్గర ఉత్సవాలు ఘనంగా జరగుతాయి. గ్రామదేవత పెద్దమ్మతల్లి మూలవిరాట్టును శివారులోని నల్లమ్మ ఆలయం దగ్గరకు ఊరేగింపుగా తీసుకొచ్చి పరస ఉత్సవాలు నిర్వహిస్తారు. అయితే మౌలిక వసతులు కల్పించడంలో అధికారులు, పాలకులు పూర్తిగా విఫలమయ్యారు. పాతూరు నుంచి నల్లమ్మ ఆలయానికి వెళ్లే మట్టిరోడ్డు రెండు కిలోమీటర్లు ఉంటుంది. ఈ మార్గంలో భక్తులు పరస ఉత్సవాలకు వచ్చేందుకు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. బైపాస్ నుంచి వచ్చే భక్తుల సౌకర్యార్థం ఆర్చి, రోడ్డు నిర్మించాలని ప్రజల నుంచి డిమాండ్ ఉంది. అయితే ఎవరూ పట్టించుకోకపోవడంతో నేటికీ ఆ మార్గం నిండా చెత్తకుప్పలు పేరుకుపోయి దుర్వాసన వస్తుంది. దానికితోడు ఇరువైపులా ముళ్లకంపలు పెరగడంతో స్వామిని పల్లకీలో ఊరేగించేందుకు భక్తులకు అవస్థలు తప్పడం లేదు. రాత్రివేళ వీధిలైట్లు లేకపోవడంతో చీకటి నెలకొంటోంది. ఇప్పటికైనా అధికారులు, పాలకులు స్పందించి ఉత్సవాలకు వసతులు కల్పించాలని భక్తులు కోరుతున్నారు.

రోడ్డుకిరువైపులా పేరుకుపోయిన చెత్తకుప్పలు

చికిత్స పొందుతూ వివాహిత మృతి

నల్లచెరువు, న్యూస్‌టుడే: రోడ్డు ప్రమాదంలో గాయపడి చికిత్స పొందుతున్న వివాహిత మృతిచెందింది. కదిరి మండలం ఉబిచెర్లకు చెందిన షేక్ షాజహాన్, భార్య సల్మా, రెండేళ్ల కుమార్తెతో కలిసి ద్విచక్రవాహనంలో వ్యక్తిగత పని నిమిత్తం కదిరికి వెళ్తుండగా కౌలేపల్లి సమీపంలో కారు ఢీకొంది. ప్రమాదంలో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. షాజహాన్ చికిత్స అనంతరం కోలుకోగా.. చిన్నారి రెండురోజుల తర్వాత మృతిచెందింది. సల్మాను అనంతపురం, అక్కడి నుంచి కర్నూలు సర్వజన ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ గురువారం ఆమె మృతి చెందింది. రోజుల వ్యవధిలో తల్లీబిడ్డా మృతితో ఆ కుటుంబంలో విషాదం నెలకొంది.

తొమ్మిది మందిపై కేసు

నంబులపూలకుంట, న్యూస్‌టుడే : వడ్డిపల్లి గ్రామంలో స్థల వివాదంలో ఇరువర్గాల ఫిర్యాదుతో శుక్రవారం తొమ్మిది మందిపై కేసు నమోదు చేసినట్లు ఏఎస్సై ముత్యాలప్ప తెలిపారు. పాములూరి రామాంజులు, టంగుటూరి శివశంకర్ కుటుంబాల మధ్య స్థల వివాదం కొన్ని నెలలుగా సాగుతోంది. ఆ స్థలాన్ని సర్వేయర్‌లు కొలతలు వేసి హద్దులు చూపించి వెళ్లారు. అధికారులు అటు వెళ్లగానే రెండు వర్గాల మధ్య ఘర్షణ చోటుచేసుకుంది. దర్యాప్తు చేపట్టినట్లు ఏఎస్సై తెలిపారు.

'చెరువులు, వాగులను సంరక్షించాలి'

పుట్టపర్తి, న్యూస్‌టుడే: జిల్లాలోని చెరువులు, వంకలు, వాగుల సంరక్షణకు ప్రాధాన్యం ఇస్తూ, ఎఫ్‌టీఎల్ (ఫుల్ ట్యాంక్ లెవల్) బఫర్ జోన్‌లను సమగ్రంగా సర్వే చేసి గుర్తించాలని, ఆక్రమణలపై నోటీసులు జారీ చేసి తొలగించాలని జేసీ మౌర్యభరద్వాజ్ సంబంధిత అధికారులను ఆదేశించారు. శుక్రవారం కలెక్టరేట్‌లో నీటిపారుదల, రెవెన్యూ, మున్సిపాలిటీ అధికారులతో జేసీ అధ్యక్షతన సమావేశం నిర్వహించి, దిశానిర్దేశం చేశారు.

చేపల చెరువు వేలం పాట వాయిదా

నంబులపూలకుంట: గౌకనపల్లి పంచాయతీ పరిధిలోని వీరబోతునిఒడ్డు చెరువులో చేపల పెంపకానికి నిర్వహించిన వేలం పాటను వాయిదా వేస్తున్నట్లు డిప్యూటీ ఎంపీడీఓ మాధవరెడ్డి పేర్కొన్నారు. ఎవరూ డిపాజిట్ చెల్లించడానికి ముందుకు రాకపోవడంతో వాయిదా వేసినట్లు తెలిపారు.

(c) eenadu

పెళ్లి సంబంధాల కోసం వెతుకుతున్నారా

పోలినాటి వెలమ అవివాహితులకు సువర్ణావకాశం
నేడు, రేపు అవివాహితులకు ఈనాడు పెళ్లిపందిరి ఉచిత ప్రొఫైల్ రిజిస్ట్రేషన్ కార్యక్రమం

తెలుగింటి వివాహ పరిచయాలకు ఆత్మీయ వేదిక అయిన ఈనాడు పెళ్లిపందిరి, పోలినాటి వెలమ అవివాహితులకు ఉచిత ప్రొఫైల్ రిజిస్ట్రేషన్ ఈనాడు వేదికగా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. వివాహం కోసం ఎదురుచూస్తున్న అవివాహితులతో పాటు సంబంధిత కుటుంబీకులు నేడు (14 ఫిబ్రవరి 2026 శనివారం), రేపు (15 ఫిబ్రవరి 2026 ఆదివారం) ఉదయం 9 గం. నుంచి సాయంత్రం 5.30 గం. వరకు ఈ కార్యక్రమంలో పాల్గొని తమ ప్రొఫైల్ ను ఉచితంగా రిజిస్టర్ చేసుకోవచ్చు.

★ మరిన్ని వివరాలకు 91549 18858, 80086 21414 ఫోన్ నెంబర్లను సంప్రదించవచ్చు. ఉచిత ప్రొఫైల్ రిజిస్ట్రేషన్ ఫోన్ మరియు యాప్ చేయదలచిన అవివాహితుల బయోడేటా, ఫొటోలు పైన తెలియచేసిన వాట్సప్ నంబర్లకు పంపవచ్చు.

తీరానికి మార్గం.. ప్రగతికి బీజం..!

శ్రీకాకుళం నగరం నుంచి పీజీపేట వరకు రోడ్డు నిర్మాణం

120 అడుగుల మేర విస్తరించేందుకు ప్రతిపాదనలు

– న్యూస్‌టుడే, శ్రీకాకుళం నగరం

సిక్కోలు సమగ్రాభివృద్ధే లక్ష్యంగా కూటమి ప్రభుత్వం అడుగులు వేస్తోంది. అందులో భాగంగా ఇటీవల జిల్లా కేంద్రం నుంచి పెద్దగనగళ్లవానిపేట(పీజీ పేట) తీరం వరకు 8.72 కి.మీ. మేర కొత్త రహదారి నిర్మాణంపై దృష్టి సారించింది. కేంద్ర మంత్రి కింజరాపు రామ్మోహన్‌నాయుడు ఇటీవల అధికారులతో ఈ విషయమై ప్రత్యేకంగా మాట్లాడారు. డీపీఆర్ తయారీ బాధ్యతలను శ్రీకాకుళం పట్టణాభివృద్ధి సంస్థ(సుడా)కు అప్పగించారు. ఆ మేరకు ఓ ప్రైవేటు ఏజెన్సీ ప్రాథమిక నివేదికను సిద్ధం చేసింది.

కలెక్టరేట్ నుంచి పీజీపేటకు వెళ్లే రహదారి

నగరంలోని ఖాజీపేట కూడలి లేదా కలెక్టరేట్ నుంచి గ్రామీణ మండలం పీజీపేట వరకు నాగావళి వెంబడి ప్రస్తుతం 20 అడుగుల రహదారి ఉంది. దాని స్థానంలో కొత్తగా 120 అడుగుల మేర రోడ్డు నిర్మించాలని నిర్ణయించారు. మధ్యలో విభాగిని, విద్యుద్దీపాలు, మొక్కలతో సుందరంగా తీర్చిదిద్దాలని భావిస్తున్నారు. ప్రయాణికులు వేచి ఉండేందుకు బస్‌స్టాప్‌లు, కాలువలు, కాలిబాటలు సైతం నిర్మించేలా ప్రాథమికంగా ప్రతిపాదనలు సిద్ధం చేశారు.

సమస్యలు అధిగమిస్తేనే కల సాకారం..

రహదారి నిర్మాణానికి 70 శాతం వరకు ప్రైవేటు వ్యక్తుల నుంచి భూసేకరణ చేయాలి. జిల్లా కేంద్రానికి సమీపంలోని ప్రాంతాలు కావడంతో భూముల మార్కెట్ విలువ ఎక్కువగానే ఉంది. దీంతో పాటు 120 అడుగుల మేర విస్తరించాలంటే నదికి ఆనుకుని ఉన్న కునుకుపేట, ఖాజీపేట తదితర గ్రామాల్లో కొన్ని ఇళ్లు, నిర్మాణాలు తొలగించాలి. బాధితులకు పునరావాసం కల్పించాలి. కొన్ని చోట్ల కాలువలపై కల్వర్టులు నిర్మించాలి. వీటన్నింటికీ రూ.200 కోట్ల నుంచి రూ.250 కోట్ల వరకు ఖర్చవుతుందని అధికారులు ప్రాథమికంగా అంచనా వేశారు. ఆ మేరకు నిధులు ఎంత వేగంగా విడుదలైతే.. అంత త్వరగా పనులు పట్టాలెక్కే అవకాశం ఉంటుంది.

కలిగే ప్రయోజనాలివీ..

● కొత్త లేఅవుట్లు అందుబాటులోకి వస్తే కాలనీలు ఏర్పడేందుకు ఆస్కారం ఉంటుంది. ● రహదారి తీరం వెంబడి చిన్న, మధ్య తరహా పరిశ్రమలు, వాణిజ్య సముదాయాలు ఏర్పడి యువతకు ఉపాధి అవకాశాలు మెరుగుపడతాయి. ● శ్రీకాకుళం నగరం నుంచి తక్కువ సమయంలో పీజీపేట బీచ్‌కు చేరుకుని ఉల్లాసంగా గడిపే అవకాశం ఉంటుంది. ● కళ్లేపల్లిలోని మణినాగేశ్వరస్వామి ఆలయం, సంప్రదాయ నాట్య గురుకులం వంటి ప్రాంతాలకు సులభంగా చేరుకోవచ్చు. ● భూముల ధరలు పెరుగుతాయి

త్వరలో చర్చించనున్నాం..

ప్రాథమిక నివేదికపై అధికారులు, ప్రజాప్రతినిధులతో కలిసి త్వరలో చర్చించనున్నాం. మార్పులు, చేర్పుల అనంతరం తుది ప్రతిపాదనలు తయారు చేసి పనులు జరిగేలా చర్యలు తీసుకుంటాం.
– పి.సుగుణాకరరావు, ఎస్ఈ, సుడా

● పీజీ పేట బీచ్ సమీపంలో హోటళ్లు, రిసార్టుల ఏర్పాటుతో ఆ ప్రాంతం అభివృద్ధి చెందుతుంది.

డెక్క తీయమంటే.. నీళ్లు నములుతారేం..?

వంశధార కాలువలో ఎక్కడికక్కడ గుర్రపు డెక్క పెరిగిపోయింది. సాగునీరు పారే అవకాశం లేకపోవడంతో రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఏళ్ల తరబడి ఇదే పరిస్థితి నెలకొందని, అధికారులు తాత్కాలిక చర్యలతో చేతులు దులుపుకొంటున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. శాశ్వత పరిష్కారం చూపాలని కోరుతున్నారు. పోలాకి మండలం పల్లిపేట సమీపంలో వంశధార కాలువ దుస్థితిని చిత్రంలో చూడొచ్చు.
– న్యూస్‌టుడే, పోలాకి

భవనాలు కట్టలేదు.. గడ్డ కట్టించారు..!

వైకాపా సర్కారు వైఫల్యం కారణంగా ప్రజాధనం వృథా అయిందనేందుకు అద్దం పడుతోంది చిత్రం. కొత్తూరు మండలం వీరనారాయణపురం సమీపంలో మాతల గ్రామ సచివాలయం, రైతు సేవా కేంద్రం భవనాల పనులను ప్రారంభించారు. బిల్లులు చెల్లింపులో జాప్యం జరగడంతో గుత్తేదారు మధ్యలో నిలిపేశారు. వినియోగించకపోవడంతో పని ప్రదేశంలో సుమారు 30 సిమెంట్ బస్తాలు ఇలా గడ్డ కట్టుకుపోయాయి. జిల్లావ్యాప్తంగా చాలా చోట్ల ఇదే పరిస్థితి నెలకొంది. ఈ విషయమై అధికారులు, ప్రజాప్రతినిధులు దృష్టి సారించాలని ప్రజలు కోరుతున్నారు.
– న్యూస్‌టుడే, కొత్తూరు

ప్రాణాలకు స్పాట్ పెడుతున్నాయ్..!

ప్రమాదానికి చిరునామాగా బ్లాక్ స్పాట్లు
నివారణపై దృష్టిపెట్టని యంత్రాంగం

“ శ్రీకాకుళం నగరంలోని ఏడు రోడ్ల కూడలి, గుజరాతీపేట, కలెక్టరేట్, గ్రామీణ మండలంలోని వాహనాలు నవభారత్ కూడలి వద్ద జాతీయ రహదారిపైకి వాహనాలతో ఎక్కుతున్నాయి. ఆర్టీసీ బస్టాండ్, డే అండ్ నైట్ కూడలి సింహద్వారం నుంచి నవభారత్ కూడలి వద్ద జాతీయ రహదారిపైకి వస్తున్నారు. ఇక్కడ సగటున నెలకు పదికిపైనే ప్రమాదాలు జరుగుతున్నాయి. నవభారత్ కూడలి వద్ద అండర్ పాస్ ఏర్పాటు చేస్తేనే నివారించొచ్చు.

“ సోంపేట మండలం కొర్లాం కూడలి వద్ద పైవంతెన వద్ద సర్వీసు రోడ్డును జాతీయ రహదారిపైకి కలిపేశారు. పైవంతెన నుంచి వేగంగా వాహనాలొచ్చి సర్వీసు రోడ్డులో పైకి వచ్చే వాహనాలను ఢీకొని ప్రమాదాలు జరుగుతున్నాయి. నెలకు మూడు ప్రమాదాలకు పైగా చోటు చేసుకుంటున్నాయి. ప్రవేశద్వారం కిలోమీటరు ముందుకు జరిపిస్తే సమస్య పరిష్కరించొచ్చు.

జిల్లాలో గతేడాది వివరాలిలా...

రోడ్డు	ప్రమాదాలు
ఎన్‌హెచ్–16	278
ఎన్‌హెచ్–326–ఏ	34
ఎస్‌హెచ్	146
ఇతర	241

– ఈనాడు డిజిటల్ శ్రీకాకుళం

జిల్లా పరిధిలో జాతీయ, అంతర్రాష్ట్ర రహదారులపై బ్లాక్ స్పాట్లు ప్రమాదాలకు చిరునామాగా మారాయి.. ప్రయాణికుల ప్రాణాలు తోడేస్తున్నాయి. నిర్మాణ లోపాలు ప్రజల పాలిట శాపాంగా తయారైంది. అధికార యంత్రాంగం ఈ ప్రాంతాల గుర్తింపు వరకే పరిమితమవుతోంది. పూర్తిస్థాయి నివారణకు చర్యలు తీసుకోవట్లేదు. రోడ్డు భద్రతా సమీక్షలు, సమావేశాలు తూతూమంత్రంగా నిర్వహిస్తూ పరిష్కారాన్ని గాలికొదిలేస్తున్నారు. ఫలితంగా రోజురోజుకూ ప్రమాదాలు పెరుగుతూనే ఉన్నాయి. ఎంతో మంది క్షతగాత్రులుగా మారుతున్నారు. కొందరు మృత్యువాత పడుతున్నారు.

ఆమదాలవలస గోపీనగర్ బ్లాక్ స్పాట్ వద్ద ఎగ్జిట్ పాయింట్‌లో జాతీయ రహదారిపైకి వస్తున్న కళాశాల బస్సు

జాతీయ రహదారిపైనే అధికం..

గతేడాదిలో మొత్తం 699 రోడ్డు ప్రమాదాలు చోటు చేసుకోగా.. వీటిలో అత్యధికంగా 278 ప్రమాదాలు 16వ నంబరు జాతీయ రహదారిపైనే అది కూడా బ్లాక్ స్పాట్స్ వద్దనే ఎక్కువగా జరిగాయని అధికారులే గుర్తించారు. ప్రమాదాల్లో 125 మంది మృతి చెందారు. 153 మంది క్షతగాత్రులయ్యారు. జిల్లావ్యాప్తంగా మొత్తం 40 బ్లాక్‌స్పాట్లు గుర్తించగా అందులో 32 జాతీయ రహదారిపైనే ఉండటం గమనార్హం.

జిల్లా పరిధిలో 16వ నంబరు జాతీయ రహదారి దాదాపు 175 కిలోమీటర్ల పొడవున ఉంది. చాలాచోట్ల అధికారుల అనాలోచిత నిర్ణయాలతో అడ్డదిడ్డంగా నిర్మించారు. ఆయా ప్రాంతాలను కలిపే కూడళ్లు, ప్రవేశ ద్వారాల వద్ద నిబంధనలు పాటించలేదు. ఇక్కడి లోపాలు ఆర్అండ్‌బీ అధికారులు పట్టించుకోవట్లేదు. సమన్వయం లేకపోవడంతో సమస్యలు పరిష్కారం కాలేదు.

చర్యలేవీ..?

● వాస్తవంగా బ్లాక్ స్పాట్‌గా నిర్ధారించుకున్న వెంటనే ఆయా ప్రదేశాన్ని పోలీసు, వైద్య, ఆర్టీవో, ఆర్అండ్‌బీ, పంచాయతీరాజ్, జాతీయ రహదారుల శాఖల అధికారులు క్షేత్రస్థాయిలో పరిశీలించాలి.

● ప్రమాదాలు జరగడానికి కారణాలు, నివారణకు తీసుకునే చర్యలపై నివేదిక సిద్ధం చేయాలి.

● కలెక్టర్ అధ్యక్షతన జరిగే జిల్లా రోడ్డు భద్రత సమీక్ష కమిటీ సమావేశంలో (డీఆర్ఎస్‌సీ) వెల్లడించాలి.

● సమావేశాలు రెండు, మూడు నెలలకో సారి జరుగుతున్నా చర్యలు మాత్రం శూన్యం. చెప్పిన ప్రతి సమస్య, తీసుకోవాల్సిన చర్యలు మాటలతోనే సరిపెడుతున్నారు.

ఎన్‌హెచ్-16పై బ్లాక్ స్పాట్స్	శ్రీకాకుళం గ్రామీణం	జేఆర్ పురం	ఎచ్చెర్ల	లావేరు	టెక్కలి	కోటబొమ్మాళి	నందిగాం	నరసన్నపేట	బారువ	కంచిలి	సోంపేట
	04	05	05	03	03	01	05	02	02	02	01

రాష్ట్ర రహదారులపై..	జి.సిగడాం	ఆమదాలవలస	సరుబుజ్జిలి	శ్రీకాకుళం నగరం
	01	02	01	03

పరీక్షల నిర్వహణకు యంత్రాంగం సిద్ధం

కలెక్టరేట్(శ్రీకాకుళం), న్యూస్‌టుడే: పదో తరగతి, ఇంటర్ పరీక్షల నిర్వహణకు జిల్లా యంత్రాంగం సిద్ధంగా ఉందని కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ తెలిపారు. రాష్ట్ర సచివాలయం నుంచి శుక్రవారం ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె.విజయానంద్ కలెక్టర్లతో దూరదృశ్య సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడారు. విద్యార్థులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా అన్ని ఏర్పాట్లు చేశామని తెలిపారు. తాగునీరు, విద్యుత్తు వంటి సమస్యలు తలెత్తకుండా చర్యలు తీసుకున్నామని వివరించారు. పరీక్షల నిర్వహణలో అక్రమాలకు తావు లేకుండా పకడ్బందీ ఏర్పాట్లు చేశామన్నారు. జేసీ ఫర్మాన్ అహ్మద్ ఖాన్, పలువురు అధికారులు పాల్గొన్నారు.

రీసర్వేలో సమస్యలు పరిష్కరించండి

శ్రీకాకుళం నగరం, న్యూస్‌టుడే: రీసర్వేలో సాంకేతిక ఇబ్బందులను అధిగమించి సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని సర్వే శాఖ ఏడీ జోషుల ఆదేశించారు. జడ్పీ కార్యాలయ సమావేశ మందిరంలో శుక్రవారం రెవెన్యూ, సర్వే అధికారులకు రీసర్వేపై ప్రత్యేక శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఏడీ మాట్లాడుతూ రీసర్వే అయిన గ్రామాల్లో విస్తీర్ణంలో ఉన్న తేడాలను సరి చేయాలని స్పష్టం చేశారు. రైతులు ఇబ్బంది పడకుండా చూడాలన్నారు. శ్రీకాకుళం ఆర్డీవో సాయిప్రత్యూష తదితరులు పాల్గొన్నారు.

రమణీయం.. రథోత్సవం..

మందసలో వాసుదేవ పెరుమాళ్ బ్రహ్మోత్సవాలు శుక్రవారం నేత్రపర్వంగా సాగాయి. త్రిదండి దేవనాథ జీయరుస్వామి పర్యవేక్షణలో ఉదయం పురవీధుల్లో రథోత్సవం అశేష జనవాహిని మధ్య సాగింది. రథంలో కొలువైన భూదేవి శ్రీమన్నారాయణుడు వాసుదేవుడి విగ్రహాలను భక్తులు కనులారా చూసి తరించారు. అనంతరం ఆలయానికి ఉత్తర దిశలో ఉన్న పుణ్యపుష్కరిణి ఒడ్డున హయగ్రీవ పూజ, పుష్పయాగం చేశారు. విగ్రహాలకు పంచ ద్రవ్యాలతో అభిషేకం చేశారు. తర్వాత స్వామికి చక్రతీర్థం సమర్పించి అవభృథ స్నానాలు ఆచరింపజేశారు. సాయంత్రం సాంస్కృతిక కార్యక్రమాలు జరిగాయి
– న్యూస్‌టుడే, మందస

పురవీధుల్లో ఉత్సవమూర్తుల ఊరేగింపు

డిసెంబరు నాటికి వంతెన పనులు పూర్తి చేస్తాం

ఈనాడు, అమరావతి: పోలాకి మండలం వనిత మండలం గ్రామం, గార మండలం శాలిహుండం ప్రాంతాలను అనుసంధానిస్తూ వంశధార నదిపై నిర్మిస్తున్న హైలెవల్ వంతెనను ఈ ఏడాది డిసెంబరు నాటికి పూర్తి చేస్తామని రహదారులు, భవనాలశాఖ మంత్రి బీసీ జనార్దన్‌రెడ్డి తెలిపారు. శుక్రవారం శాసన సభలో ఎమ్మెల్యే బగ్గు రమణమూర్తి అడిగిన ప్రశ్నకు ఆయన సమాధానమిచ్చారు. 'హైలెవల్ వంతెన నిర్మాణాన్ని 2017లో తెదేపా హయాంలోనే చేపట్టాం. అప్పట్లోనే 63 శాతం పనులు పూర్తయ్యాయి. ఆ తర్వాత భూసేకరణకు రూ.74 లక్షలు చెల్లించకుండా వైకాపా ప్రభుత్వం దీన్ని పక్కన పెట్టింది. ఆ మొత్తాన్ని త్వరలోనే మంజూరు చేస్తాం' అని వివరించారు.

ఒక్క నిమిషం ఆలస్యమైనా పరీక్షకు అనుమతించం

– న్యూస్‌టుడే, కలెక్టరేట్(శ్రీకాకుళం)

ఇంటర్మీడియట్ పరీక్షలు ఈ నెల 23 నుంచి ప్రారంభం కానున్నాయి. జిల్లాలో ఎలాంటి లోటుపాట్లు లేకుండా నిర్వహించేందుకు అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. పరీక్ష కేంద్రాలను తనిఖీ చేసి.. ఆయా కళాశాలల యాజమాన్యాలకు సూచనలు చేశారు. ప్రశాంత వాతావరణంలో పరీక్షలు నిర్వహించేందుకు తీసుకుంటున్న చర్యలను ఇంటర్మీడియట్ విద్యా మండలి ప్రాంతీయ తనిఖీ అధికారి(ఆర్ఐవో) ఆర్.సురేష్‌కుమార్ 'న్యూస్‌టుడే' ముఖాముఖిలో వివరించారు.

ఇంటర్మీడియట్ విద్యామండలి ఆర్ఐవో సురేష్‌కుమార్

అరగంట ముందే చేరుకోవాలి..

మార్చి 24 వరకు పరీక్షలు జరుగుతాయి. విద్యార్థులు అరగంట ముందుగానే కేంద్రాలకు చేరుకుంటే ఎలాంటి ఒత్తిడి లేకుండా పరీక్ష రాసేందుకు వీలుంటుంది. ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు పరీక్ష ఉంటుంది. 9 గంటల తర్వాత ఒక్క నిమిషం ఆలస్యమైనా అనుమతి ఉండదు. ఈ విషయాన్ని విద్యార్థులు, వారి తల్లిదండ్రులు గమనించాలి.

కేంద్రాల వద్ద 144 సెక్షన్..

జిల్లాలోని అన్ని పరీక్ష కేంద్రాల వద్ద 144 సెక్షన్ అమలులో ఉంటుంది. పటిష్ఠ బందోబస్తు మధ్య పరీక్షలు నిర్వహిస్తాం. అందుకు సంబంధించి ఇప్పటికే సిబ్బందిని నియమించాం. విద్యార్థులకు అసౌకర్యం కలగకుండా అన్ని కేంద్రాల్లో అవసరమైన సౌకర్యాలు సిద్ధం చేశాం. తాగునీటి వసతితో పాటు వైద్య సిబ్బంది కూడా ఆయా కేంద్రాల వద్ద అందుబాటులో ఉంటారు.

అంతా నిఘా నీడలో...

ఎలాంటి మాల్ ప్రాక్టీస్‌కు తావులేకుండా కేంద్రాల్లో నిఘా కెమెరాలు ఏర్పాటు చేస్తున్నాం. వాటిని కమిషనర్ కార్యాలయానికి అనుసంధానిస్తాం. అక్కడి నుంచి నేరుగా పర్యవేక్షిస్తారు. స్థానికంగా ఎలాంటి అవకతవకలు జరగడానికి వీలు లేకుండా కట్టుదిట్టమైన చర్యలు చేపడుతున్నాం.

కంట్రోల్ రూం ఏర్పాటు

శ్రీకాకుళం నగరంలోని ఆర్ఐవో కార్యాలయంలో ప్రత్యేక కంట్రోల్ రూంను ఏర్పాటు చేశాం. హాల్ టికెట్లు, పరీక్షా కేంద్రాల సమాచారంతో పాటు ఇతర ఎలాంటి సమస్యలు, సందేహాలున్నా 96528 85144 నంబరును సంప్రదించొచ్చు.

జిల్లాలో వివరాలిలా..
మొత్తం పరీక్ష కేంద్రాలు: 71 విద్యార్థులు: 39,847 మంది సిట్టింగ్ స్క్వాడ్‌లు: ముగ్గురు ఫ్లయింగ్ స్క్వాడ్‌లు: ముగ్గురు
చీఫ్ సూపరింటెండెంట్లు: 71 మంది డిపార్ట్‌మెంటల్ అధికారులు: 71 మంది ఇన్విజిలేటర్లు: 1,058 మంది

సందర్భమేదైనా ఈనాడు ను చేసుకోండి వేదిక
మీ బంధుమిత్రులు, కుటుంబ సభ్యులు, శ్రేయోభిలాషులకు
ఈనాడు లో ప్రకటనల ద్వారా తెలియజేయండి

లీగల్ ప్రకటనలు
జయంతి, వర్ధంతి
అంత్యక్రియలు,
వేడుక ఏదైనా..
ఈనాడు ను
చేసుకోండి వేదిక
ఈనాడు యాడ్స్ ద్వారా తెలియజేయండి
ప్రకటనల కొరకు సంప్రదించండి
80085 97609

శివరాత్రి ఉత్సవాలకు పటిష్ఠ బందోబస్తు

శ్రీముఖలింగంలో ఏర్పాట్లపై చర్చిస్తున్న ఐజీపీ గోపీనాథ్ జెట్టి, ఎస్పీ మహేశ్వరరెడ్డి

జలుమూరు, న్యూస్‌టుడే: జలుమూరు మండలం శ్రీముఖలింగంలో ఈ నెల 15 నుంచి 18 వరకు జరిగే మహాశివరాత్రి ఉత్సవాల్లో అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా సమన్వయంతో ముందుకెళ్లాలని విశాఖపట్నం రేంజ్ ఐజీపీ గోపీనాథ్ జెట్టి అన్నారు. శ్రీముఖలింగంలో ఏర్పాట్లను శుక్రవారం ఆయన పరిశీలించారు. ఎక్కడా లోపాలు తలెత్తకుండా బందోబస్తు పటిష్ఠంగా ఉండాలని తెలిపారు. గతేడాది కంటే భక్తులు అధిక సంఖ్యలో వచ్చే అవకాశముందని పేర్కొన్నారు. చక్రతీర్థ స్నానఘట్టంపై ప్రత్యేక దృష్టి సారించాలని సూచించారు. పార్కింగ్ స్థలాలు, అత్యవసర మార్గాలు, రోప్ పార్టీలపై పలు సూచనలు చేశారు. ఎస్పీ కె.వి.మహేశ్వరరెడ్డి, డీఎస్పీ లక్ష్మణరావు, సీఐ శ్రీనివాసరావు పాల్గొన్నారు.

40%* వరకు తగ్గింపు బంగారు ఆభరణముల తరుగు (VA) పై
20%* తగ్గింపు డైమండ్ ధరపై
NO* తయారీ ఛార్జీలు సాధారణ వెండి వస్తువులు & పట్టీలపై
* ఈ ఆఫర్ సింగిల్ డిజిట్ తరుగు గల ఆభరణములపై వర్తించదు, నిబంధనలు వర్తిస్తాయి.
వైభవ్ జ్యూయలర్స్: విజయనగరం, 83741 27711 | బొబ్బిలి, 08944 254 777 పార్వతీపురం, 08963 222 100 | రాజాం, 96622 88334 | సాలూరు, 80961 22777 శ్రీకాకుళం, 99897 63007 | పలాస, 80961 88777 | మరిన్ని వివరములకు 91774 03000
Manoj Vaibhav Gems 'n' Jewellers Limited
Shop online @ www.vaibhavjewellers.com
VAIBHAV JEWELLERS
Relationships, By Design

(c) eenadu

ఆరోగ్యవంతమైన జీవనాన్ని అలవర్చుకోండి

క్రీడాకారులను పరిచయం చేసుకుంటున్న ఐజీపీ గోపీనాథ్ జెట్టి, చిత్రంలో ఎస్పీ మహేశ్వరరెడ్డి

శ్రీకాకుళం నేరవార్తావిభాగం, న్యూస్‌టుడే: పోలీసు శాఖలో హోంగార్డు నుంచి ఉన్నతాధికారి వరకు వయసు, హోదాను మరిచి స్నేహపూరిత వాతావరణంలో గడపడానికి క్రీడలు దోహదపడతాయని.. ఆరోగ్యవంతమైన జీవనాన్ని అలవర్చుకోవడానికి పోటీల్లో పాల్గొనాలని విశాఖ రేంజ్ ఐజీపీ గోపీనాథ్‌జెట్టి అన్నారు. శ్రీకాకుళం నగర శివారు తండ్యాంవలసలోని పోలీసు శిక్షణ కేంద్రం పరేడ్ మైదానంలో శుక్రవారం జిల్లా స్థాయి పోలీసు స్పోర్ట్స్ అండ్ గేమ్స్-2025 ముగింపు వేడుకలు నిర్వహించారు. ముఖ్యఅతిథిగా హాజరైన ఐజీపీ క్రీడాకారుల నుంచి గౌరవ వందనాన్ని స్వీకరించారు. అనంతరం 400, 100 మీటర్ల పరుగు పందెం, టగ్ ఆఫ్ వార్ ఫైనల్ పోటీలు నిర్వహించారు. విజేతలకు పతకాలు, ప్రశంసాపత్రాలు, బహుమతులు అందజేశారు. ఈ సందర్భంగా నిర్వహించిన సభలో ఆయన మాట్లాడుతూ ఎస్పీ కేవీ మహేశ్వరరెడ్డి సారథ్యంలో పోలీసు శాఖ సమర్థంగా పని చేస్తోందన్నారు. ప్రజలకు సేవలందించడంలో మరింత ఉత్సాహంగా పని చేయడానికి సమష్టి కృషి అవసరమన్నారు.

విజేతలు వీరే.. ఓవరాల్ ఛాంపియన్‌షిప్: ఆర్మ్డ్ రిజర్వు విభాగం ★ వాలీబాల్: ఆర్మ్డ్ రిజర్వు విభాగం ★ కబడ్డీ: కాశీబుగ్గ సబ్‌డివిజన్ ★ బాస్కెట్‌బాల్: డీపీవో జట్టు ★ క్రికెట్: ఎస్టీఎఫ్ విభాగం ★ టగ్ ఆఫ్ వార్: ఎస్టీఎఫ్ విభాగం ★ 100 మీటర్ల పరుగు పందెం (అధికారులు): ఏఆర్ శేషాద్రి, ఏఆర్ డీఎస్పీ, షేక్ షహబాజ్ అహ్మద్ (డీఎస్పీ, కాశీబుగ్గ), కేవీ రమణ (అదనపు ఎస్పీ) ★ బ్యాడ్మింటన్: క్లూస్ టీం ఎస్సై భరత్ కుమార్, ఒకటో పట్టణ ఎస్సై హరికృష్ణ (విన్నర్), రన్నర్‌గా అదనపు ఎస్పీ కేవీ రమణ, యూనిట్ డాక్టర్ విజయ్‌కుమార్. ★ వాలీబాల్, షాట్‌పుట్, జావెలిన్‌త్రో, ఈత, టెన్నికాయిట్, లెమన్ అండ్ స్పూన్, మ్యూజికల్ ఛైర్, బ్రిక్‌వాక్ పోటీల్లో విజేతలకు బహుమతులు అందజేశారు.

ఐజీపీ గోపీనాథ్ జెట్టి నుంచి ప్రశంసాపత్రం అందుకుంటున్న కాశీబుగ్గ డీఎస్పీ షేక్ షహబాజ్ అహ్మద్

సాంకేతిక పరిజ్ఞానంపై పట్టు అవసరం

నేరాల నియంత్రణకు శిక్షణలో ఉన్న పోలీసులు సాంకేతిక పరిజ్ఞానంపై పట్టు సాధించాలని విశాఖ రేంజ్ ఐజీపీ గోపీనాథ్‌జెట్టి సూచించారు. తండ్యాంవలసలో పోలీసు శిక్షణ కేంద్రాన్ని శుక్రవారం ఆయన సందర్శించి శిక్షణలో ఉన్న కానిస్టేబుళ్లతో మాట్లాడారు. తొలుత కంప్యూటర్ ల్యాబ్, డిజిటల్ తరగతి గదులు, వసతిగృహం, డైనింగ్ హాల్‌ను పరిశీలించారు. సమస్యలు అడిగి తెలుసుకున్నారు. ఆయన వెంట ఎస్పీ కేవీ మహేశ్వరరెడ్డి, పోలీసు శిక్షణ కేంద్రం ప్రిన్సిపల్ కేవీ రమణ, డీఎస్పీ సీహెచ్ వివేకానంద, పలువురు అధికారులు పాల్గొన్నారు.

బీఎస్సీ నర్సింగ్‌లో ప్రవేశాలకు దరఖాస్తుల ఆహ్వానం

శ్రీకాకుళం రూరల్ రాగోలు(శ్రీకాకుళం (గ్రామీణం), న్యూస్‌టుడే: బీఎస్సీ నర్సింగ్‌లో ప్రవేశానికి ఆన్‌లైన్‌లో దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు జెమ్స్ మెడికల్ ఎడ్యుకేషన్ డైరెక్టర్ సీహెచ్ నాగేశ్వరరావు శుక్రవారం ఓ ప్రకటనలో తెలిపారు. 2025 లేదా అంతకు ముందు ఇంటర్ బైపీసీలో 40-45 శాతం మార్కులతో ఉత్తీర్ణత సాధించిన విద్యార్థినులు అర్హులని తెలిపారు. దరఖాస్తు చేయడానికి ఈ నెల 16న ఉదయం 11 గంటల వరకు అవకాశం ఉందని పేర్కొన్నారు. ఇంటర్ మార్కులతో బీఎస్సీ నర్సింగ్ చదవడానికి ఇదే చివరి అవకాశమని స్పష్టం చేశారు. వచ్చే విద్యా సంవత్సరం నుంచి ఏపీ నర్సింగ్ సెట్‌లో అర్హత సాధించిన వారికి మాత్రమే ప్రవేశాలు ఉంటాయని తెలిపారు. ఆసక్తి గల వారు శ్రీకాకుళం గ్రామీణ మండల పరిధి రాగోలులోని జెమ్స్ ఆసుపత్రిలో సంస్థ సిబ్బంది 76809 45357, 79950 13422లను ఫోన్ చేయాలని సూచించారు.

సజావుగా రాష్ట్ర బార్ కౌన్సిల్ సభ్యుల ఎన్నిక

ఎన్నిక నిర్వహిస్తున్న జిల్లా బార్ అసోసియేషన్ కార్యవర్గ సభ్యులు

పాతబస్టాండ్, న్యూస్‌టుడే: శ్రీకాకుళం నగరంలోని జిల్లా బార్ అసోసియేషన్ కార్యాలయంలో శుక్రవారం రాష్ట్ర బార్ కౌన్సిల్ సభ్యుల ఎన్నికల ప్రక్రియ సజావుగా సాగింది. జిల్లా బార్ అసోసియేషన్ అధ్యక్షుడు తంగి శివప్రసాదరావు ఎన్నికల అధికారిగా వ్యవహరించారు. మధ్యాహ్నం వరకు పోలింగ్ జరిగింది. రాష్ట్రవ్యాప్తంగా 143 మంది సభ్యులు పోటీ పడుతుండగా జిల్లా నుంచి ఇద్దరు ఉన్నారు. జిల్లా బార్ అసోసియేషన్ పరిధిలో ఓటు హక్కు కలిగిన న్యాయవాదులు 772 మంది ఉండగా 703 మంది ఓటు వేశారని ఎన్నికల అధికారి తెలిపారు. సంఘ ప్రధాన కార్యదర్శి పిట్ట దామోదరరావు, బార్ అసోసియేషన్ సభ్యులు ఇప్పిలి సీతారాజు, భవానీప్రసాద్, త్రిపురాన వరప్రసాద్, కృష్ణారావు, సీనియర్ న్యాయవాదులు పాల్గొన్నారు.

తూర్పుకాపు కార్యవర్గ ఎంపిక

మాట్లాడుతున్న తూర్పుకాపు సంక్షేమ సంఘ జాతీయ అధ్యక్షుడు చంద్రమోహన్

శ్రీకాకుళం నగరం, న్యూస్‌టుడే: జిల్లా తూర్పుకాపు కార్యవర్గాన్ని ఎంపిక చేశామని ఆ సంఘ జాతీయ అధ్యక్షుడు పి.చంద్రమోహన్ తెలిపారు. శ్రీకాకుళం నగరంలోని ఆ సంఘ కార్యాలయంలో శుక్రవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. అధ్యక్షుడిగా కె.గౌతమ్, గౌరవాధ్యక్షుడిగా ఎం.పాపారావు, ప్రధాన కార్యదర్శులుగా ఎస్.అన్నయ్యనాయుడు, వి.లక్ష్మీనారాయణ, ఎల్.సింహాచలంను నియమించినట్లు పేర్కొన్నారు. మరికొందరికి కార్యవర్గంలో చోటు కల్పించినట్లు తెలిపారు. సంఘ నాయకుడు బి.మల్లేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.

అత్త వేధింపులు తాళలేక కోడలు ఆత్మహత్య

ముదినేపల్లి, న్యూస్‌టుడే: అత్త వేధింపులు తాళలేక కోడలు ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడిన ఉదంతమిది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు ఏలూరు జిల్లా ముదినేపల్లి మండలం దేవపూడికి చెందిన చేడి మహేశ్ పాతపట్నం మండలం గురిండికి చెందిన సింగపురం సంతోషి(27)ని 2023లో ప్రేమ వివాహం చేసుకున్నారు. వీరికి రెండేళ్ల కుమార్తె ఉంది. ఆమె తలసీమియా బారిన పడటంతో వైద్యసేవలు అందిస్తున్నారు. ఈ నేపథ్యంలో అత్త అప్పలనర్సమ్మ కోడల్ని మానసికంగా వేధిస్తోంది. మనస్తాపానికి గురైన సంతోషి గురువారం రాత్రి ఇంట్లో పంకాకు ఉరి వేసుకుంది. గమనించిన భర్త, సమీపంలో ఉన్న వారు గుడివాడ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు ధ్రువీకరించారు. ఆమె సోదరుడు శేఖర్ ఫిర్యాదు మేరకు ఎస్సై వీరభద్రరావు శుక్రవారం కేసు నమోదు చేశారు.

బహిరంగ ఖండన ప్రకటన

ఇందుమూలంగా యావన్మంది ప్రజానీకానికి తెలియజేయునది ఏమనగా నా క్లయింటయిన దుంపల శ్రీధర్ S/o లేటు నారాయణరావు, రాగోలు గ్రామం, శ్రీకాకుళం రూరల్ మండలం, శ్రీకాకుళం జిల్లా వాస్తవ్యులు ఇచ్చిన భోగట్టా ప్రకారం ఈ ఖండన ప్రకటన ఇవ్వడమైనది.

తేది 23-12-2025న ఈనాడు దినపత్రిక 6వ పేజీలో మొగల్ సున్నాబీ W/o పెద్దమస్తాన్ వారి తరఫున న్యాయవాది కంచరాన నాగభూషణరావు గారు ఇచ్చిన బహిరంగ ప్రకటనకు ఈ ఖండన ప్రకటన ఏమనగా! సదరు ప్రకటనలో వివరించిన అంశములన్నియూ యదార్థం కావు మరియూ అభూతకల్పనలు. సదరు షెడ్యూల్ దాఖలా ఆస్తి సర్వే నెం. 14/5 విస్తీర్ణం య. 19.5 సెంట్లు నా క్లయింట్లకు వారసత్వంగా దఖలు పడినది. నా క్లయింటు తాత తండ్రుల నుండి సంక్రమించి నా క్లయింట్ల ఆధీనంలోనే సంపూర్ణ హక్కు అనుభవంలో ఉన్నది. సదరు షెడ్యూల్ దాఖలా ఆస్తిపై వేరెవ్వరికీ ఎట్టి హక్కులు లేవు. షెడ్యూల్ దాఖలా ఆస్తికి నా క్లయింటు మాత్రమే సంపూర్ణ హక్కుదారులు అని ఇందుమూలంగా తెలియజేస్తున్నాము. ఇదిలా ఉండగా నోటీసు షెడ్యూల్ ఆస్తికి ఎటువంటి సంబంధం/హక్కులు లేని మొగల్ సున్నాబీ W/o పెద్దమస్తాను మరియు బలగ గణపతి పట్నాయక్ S/o లేటు శివప్రసాద్‌రావు ఇరువురు కుమ్మక్కు అయి తప్పుడు డాక్యుమెంట్లు సృష్టించి, నా క్లయింటు ఆస్తిని కాజేయాలనే దుర్బుద్ధితో నా క్లయింటు ఆస్తిని ఆక్రమించాలని ప్రయత్నం చేయగా, నా క్లయింటు శ్రీకాకుళం జూనియర్ సివిల్ జడ్జి వారి కోర్టులో (మొబైల్ కోర్టు) సదరు మొగల్ సున్నాబీ W/o పెదమస్తాన్ మరియు ఆమె భర్త పెదమస్తాన్ (MD షా) బలగ గణపతి పట్నాయక్‌లపై ఇంజక్షన్ దావా (I.A. 327/2023 In O.S. 501/2023) వేయగా దావా పెండింగ్‌లో ఉన్నది. కావున షెడ్యూల్ దాఖలా ఆస్తి విషయమై పై వ్యక్తులు ఎటువంటి వ్యవహారములు జరిపిన అవి చట్టప్రకారం చెల్లనేరవు మరియు అట్టి వ్యవహారములు నా క్లయింటుకు బంధింపబడవు. సదరు ప్రకటనలో తెలిపిన నా క్లయింటు రెవెన్యూ అధికారులతో కుమ్మక్కు అయి సదరు నోటీసు షెడ్యూల్ తప్పుడు డాక్యుమెంట్లు సృష్టించారని ఆరోపణ చేసినందున నా క్లయింటుకు సమాజంలో/ఉద్యోగ రీత్యా చాలా అవమానం, మానసిక వేదన మరియు నష్టం జరిగినది కావున సదరు వ్యక్తులపైన పరువు నష్టం దావా వేయుటకు సిద్ధంగా ఉన్నారు అని ఈ ఖండన ప్రకటన ద్వారా యావన్మందికి పై విషయాన్ని తెలియజేయడమైనది.

సంపతిరావు వాసుదేవరావు
Advocate, శ్రీకాకుళం
9440513541, 9110342975

గ్రంథాలయాల్లో సమస్యలు పరిష్కరించండి: శ్రీకాకుళం సాంస్కృతికం: గ్రంథాలయాల్లో నెలకొన్న సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని పింఛనుదారులు, ఉద్యోగులు కోరారు. శ్రీకాకుళం నగరంలో శుక్రవారం జిల్లా గ్రంథాలయ సంస్థ అధ్యక్షుడు పీరికట్ల విఠల్‌రావును కలిసి ఈ మేరకు వినతి పత్రం అందజేశారు. గ్రంథాలయ సంస్థ పింఛనుదారుల సంఘ రాష్ట్ర అధ్యక్షుడు పి.మల్లేశ్వరరావు పాల్గొన్నారు.

మోతాదు మించితే అనర్థమే..!

తెగుళ్ల వ్యాప్తి

రసాయన ఎరువులు, పురుగు మందులు అధిక మొత్తంలో వినియోగిస్తే పంటలపై కొత్త రకాల పురుగులు దాడి చేస్తున్నాయి. తెగుళ్లు ఆశిస్తున్నాయి. పురుగుల నివారణకు ఖర్చు పెరిగి లాభాలు తగ్గుతున్నాయి. ఎరువులు అధికంగా వినియోగిస్తే భూసారం కోల్పోయి దీర్ఘకాలిక పంటలకు సహజ పోషకాలు తగ్గిపోతున్నాయి. మరోవైపు రసాయనాలు చెరువులు, కాలువలు, నదుల్లో చేరి తాగునీటిని కలుషితం చేస్తున్నాయి. ఆ నీటిని తాగితే క్యాన్సర్ వంటి దీర్ఘకాలిక వ్యాధుల బారిన పడుతున్నారు.

పంట	రబీలో సాధారణ విస్తీర్ణం (హెక్టార్లలో..)	ఇప్పటి వరకు సాగు
మొక్కజొన్న	15,991	20,320
వరి	7,939	9,400
మినుములు	21,349	16,700
పెసర	13,632	9,179
వేరుశనగ	4,143	3,829
నువ్వులు	4,312	2,710

న్యూస్‌టుడే, లావేరు

అధిక దిగుబడులు సాధించాలనే ఉద్దేశంతో పంటలకు అవసరానికి మించి రసాయన ఎరువులు, పురుగు మందులు వినియోగిస్తుండటంతో తీవ్ర దుష్పరిణామాలు ఎదురవుతున్నాయి. పర్యావరణానికి, మనుషుల ఆరోగ్యానికి పెను ముప్పుగా మారుతోంది. జిల్లాలో రబీలో సాధారణ విస్తీర్ణం 70 వేల హెక్టార్లు కాగా ఇప్పటికే 65 వేల హెక్టార్లలో వివిధ పంటలు సాగు చేస్తున్నారు. ఇప్పటికే సుమారు 39 వేల మెట్రిక్ టన్నుల ఎరువులు వినియోగించారని అధికారుల అంచనా.

లావేరులో మొక్కజొన్న పంటకు పురుగు మందు పిచికారీ చేస్తున్న రైతు

మెలకువలు పాటించాలి

పంటల సాగు సమయంలో మెలకువలు పాటిస్తే తెగుళ్ల బారి నుంచి పంటల్ని కాపాడుకోవచ్చు. పొలాల్లో పక్షి స్థావరాలు, లింగాకర్షక బుట్టలు, కాలిబాటలు, పంటకు గాలి తగిలేలా విత్తుకోవడం వంటి పద్ధతులు పాటించాలని వ్యవసాయాధికారులు సూచిస్తున్నారు. కషాయాలు, పశువుల వ్యర్థాలు, పచ్చిరొట్ట, పంట, మట్టి మార్పిడి వంటి సహజ వ్యవసాయ విధానాలను అనుసరించాలని సూచిస్తున్నారు.

అధికంగా ఎరువులు, పురుగు మందుల వినియోగం

అవగాహన కల్పిస్తున్నాం..

రసాయన ఎరువులు, పురుగు మందుల వినియోగంతో కలిగే అనర్థాలపై ఎప్పటికప్పుడు రైతులకు అవగాహన కల్పిస్తున్నాం. మోతాదుకు మించి వినియోగిస్తే కలిగే నష్టాలను వివరించి భూసార పరీక్షల ప్రాధాన్యాన్ని తెలియజేస్తున్నాం. యూరియా వినియోగం తగ్గించాలని ఇప్పటికే స్పష్టం చేశాం. 'పొలం పిలుస్తోంది' కార్యక్రమంలో భాగంగా సేంద్రియ పద్ధతిలో సాగుతో కలిగే ప్రయోజనాలు, పాటించాల్సిన మెలకువలపై అవగాహన కల్పిస్తున్నాం. - త్రినాథస్వామి, జిల్లా వ్యవసాయాధికారి, శ్రీకాకుళం

❖ రసాయన ఎరువులు వినియోగించి ఎకరా పొలంలో వరి సాగు చేస్తే ఎంత దిగుబడి వస్తుందో.. సేంద్రియ పద్ధతులు అనుసరిస్తే 10 శాతం మాత్రమే దిగుబడి తగ్గుతుందని.. ఎక్కువ వ్యత్యాసం ఉండదని అధికారులు సూచిస్తున్నారు. సేంద్రియ విధానంలో సాగుతో పెట్టుబడులు తగ్గుతాయి. పంటలకు తెగుళ్లు ఆశించే శాతం తక్కువగా ఉంటుందని అవగాహన కార్యక్రమాల్లో వివరిస్తున్నారు.

ఘనంగా ఆదిత్యుని కల్యాణం

మాఘ బహుళ ఏకాదశి సందర్భంగా అరసవల్లిలో శుక్రవారం సూర్యనారాయణ స్వామికి కల్యాణం నిర్వహించారు. అనివెట్టి మండపంలో ప్రధానార్చకుడు ఇప్పిలి శంకరశర్మ ఆధ్వర్యంలో క్రతువు జరిగింది. ఉదయం స్వామికి క్షీరాభిషేకం చేశారు. భక్తులు భారీగా పాల్గొన్నారు. - న్యూస్‌టుడే, శ్రీకాకుళం నగరం

భూ సమస్య పరిష్కరించకుండా రహదారి ఎలా నిర్మిస్తారు?

గార (బలరాంపురం), న్యూస్‌టుడే: 'మా పొలాల మీదుగా రోడ్డు నిర్మిస్తే విలువ పెరుగుతుందని చెప్పి భూములు సేకరించారు. 2021లో 22 అడుగుల వెడల్పుతో ఉప్పుగెడ్డ వంతెన అనుసంధాన రహదారి నిర్మాణానికి చర్యలు చేపట్టారు. ఇప్పటివరకు భూ సమస్య పరిష్కరించకుండా రోడ్డు నిర్మిస్తామంటే కుదరదు' అని పలువురు రైతులు అధికారులకు స్పష్టం చేశారు. గార మండలం శ్రీకూర్మం పంచాయతీ పరిధి పడపానపేట వద్ద ఉప్పుగెడ్డ వంతెన అనుసంధాన రోడ్డు నిర్మాణానికి గుర్తించిన స్థలాన్ని పరిశీలించడానికి శుక్రవారం పీఆర్ డీఈఈ కె.హేమలత, ఏఈ కేసీహెచ్ మహంతి, సర్వేయర్ రఘు వెళ్లారు. అధికారుల రాకను గమనించిన గార మండల రెవెన్యూ పరిధిలో ఉన్న శ్రీకాకుళం గ్రామీణ మండలం ఇప్పిలి రైతులు అక్కడికి చేరుకున్నారు.

పంచాయతీరాజ్ శాఖ అధికారులతో మాట్లాడుతున్న ఇప్పిలి రైతులు

భూములు అప్పగించం: 'సమస్య పరిష్కారం కాకుండా భూములు అప్పగించం. కొందరు రెవెన్యూ సిబ్బంది చేతివాటం కారణంగా సర్వే నం. 257, 258లో తాతల కాలం నుంచి ఉన్న జిరాయితీ భూములు రెవెన్యూ దస్త్రాల్లో నమోదు కాలేదు. అప్పట్లో సమస్య పరిష్కరిస్తామని అధికారులు హామీ ఇవ్వడంతో భూములు అప్పగించాం. ఐదేళ్లవుతున్నా ఎలాంటి కదలిక లేదు. ఇప్పుడొచ్చి రోడ్డు నిర్మిస్తామంటే మా సమస్య ఎప్పుడు పరిష్కారమవుతుందని నిలదీశారు. సమస్యను ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్తామని అధికారులు వెనుదిరిగారు. ఈ విషయమై తహసీల్దారు ఎం.చక్రవర్తిని 'న్యూస్‌టుడే' సంప్రదించగా రీసర్వే అనంతరం పరిష్కారానికి అవకాశం ఉంటుందని తెలిపారు.

పర్యావరణ పరిరక్షణ అందరి బాధ్యత

కలెక్టరేట్(శ్రీకాకుళం),న్యూస్‌టుడే: పర్యావరణ పరిరక్షణ అందరి బాధ్యత అని సంయుక్త కలెక్టర్ ఫర్మాన్ అహ్మద్ ఖాన్ సూచించారు. జిల్లాలో నిర్వహించనున్న పర్యావరణ కార్యక్రమాలకు సంబంధించిన కరదీపికను కలెక్టరేట్‌లోని ఆయన ఛాంబర్‌లో ఎన్విరాన్‌మెంటల్ ఛైర్మన్ పొన్నాడ రవికుమార్‌తో కలిసి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా జేసీ మాట్లాడుతూ జిల్లాలో పచ్చదనాన్ని పెంపొందించడానికి.. ప్లాస్టిక్ వినియోగాన్ని తగ్గించడానికి ప్రజా భాగస్వామ్యం అవసరమని తెలిపారు.

సైనిక సంక్షేమ నిధికి విరాళం

కలెక్టరేట్(శ్రీకాకుళం),న్యూస్‌టుడే: దేశ రక్షకుల సంక్షేమానికి ప్రతిఒక్కరూ అండగా నిలవాలని కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ కోరారు. యోగా గురువు రామారావు రచించిన ఉచిత గురుకుల సంస్థ(హైదరాబాద్) సహకారంతో సైనిక సంక్షేమ నిధికి ప్రకటించిన రూ.లక్ష చెక్కును శుక్రవారం కలెక్టర్ కార్యాలయంలో అందజేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ అమరవీరుల కుటుంబాలకు గాయపడిన సైనికుల పిల్లల ఉన్నత చదువులకు ఈ నిధి ఎంతో ఉపయోగపడుతుందన్నారు. సైనిక సంక్షేమాధికారి శైలజ తదితరులు పాల్గొన్నారు.

విజయవంతంగా దవడకు శస్త్రచికిత్స

శస్త్రచికిత్స చేస్తున్న బలగ రమేష్‌నాయుడు

బలగ(శ్రీకాకుళం), న్యూస్‌టుడే: శ్రీకాకుళం నగరంలోని ప్రభుత్వ సర్వజనాసుపత్రిలో శుక్రవారం పదో తరగతి విద్యార్థి దవడకు శస్త్రచికిత్స విజయవంతంగా చేశారు. నగరంలోని ఓ వసతిగృహంలో ఉంటూ చదువుతున్న ప్రశాంత్ ఇటీవల స్నేహితులతో కలిసి నృత్యం చేస్తుండగా బృందంలోని ఒకరి చేయి బలంగా తగలి కుడి, ఎడమ వైపు దవడలు విరిగిపోయాయి. సర్వజనాసుపత్రిలో చేరగా మెక్సిల్లో ఫేషియల్ సర్జన్ డా.బలగ రమేష్‌నాయుడు శస్త్రచికిత్స చేసి వాటిని సరి చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జీజీహెచ్‌లో దవడలు, ముఖానికి సంబంధించిన ఎముకలు విరిగినా.. ఎముకల్లో కణితులున్నా..నోటి క్యాన్సర్ పరీక్షలు, శస్త్రచికిత్సలు చేస్తున్నట్లు తెలిపారు. ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.

హోలీకి ప్రత్యేక రైలు: విజయవాడ(రైల్వేస్టేషన్), న్యూస్‌టుడే: హోలీ పండగ నేపథ్యంలో ప్రయాణికుల సౌకర్యార్థం చర్లపల్లి, షాలిమార్ మధ్య ప్రత్యేక రైలు నడపనున్నట్లు విజయవాడ రైల్వే అధికారులు శుక్రవారం ఓ ప్రకటనలో తెలిపారు. రైలు నంబరు 07512 ఈ నెల 26, మార్చి 1, 5 తేదీల్లో చర్లపల్లిలో ఉదయం 5.40కి బయలుదేరి మరుసటిరోజు ఉదయం 11.20కి షాలిమార్ చేరుకుంటుంది. తిరుగు ప్రయాణంలో 07513 నంబరుతో ఈ నెల 27, మార్చి 2, 6 తేదీల్లో మధ్యాహ్నం 12.45కి షాలిమార్‌లో బయలుదేరి మరుసటిరోజు రాత్రి 9.50కి చర్లపల్లి చేరుతుంది. విజయనగరం, శ్రీకాకుళం రోడ్, పలాస తదితర స్టేషన్లలో ఆగుతుంది.

చికెన్ ధరలు

రకం	(బ్యాగ్)లైవ్	డ్రెస్డ్	స్కిన్‌లెస్
బ్రాయిలర్	150	255	275

గోడప్రతుల ఆవిష్కరణ

వెట్టి చాకిరీ రహిత ఆంధ్రప్రదేశ్ లక్ష్యం పేరిట నేచర్ సంస్థ ముద్రించిన గోడప్రతులను అదనపు ఎస్పీ కేవీ రమణ ఆవిష్కరించారు. జిల్లా పోలీసు కార్యాలయంలోని ఆయన ఛాంబరులో శుక్రవారం నిర్వహించిన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. బాలలు తమ హక్కులు కోల్పోకుండా ఉండటానికి ప్రతిఒక్కరూ అవగాహన కలిగి ఉండాలన్నారు. జిల్లా సమన్వయకర్త రెడ్డి శ్రీను, బాలల హక్కుల పరిరక్షణ విభాగం ఏఎస్సై రాజు తదితరులు పాల్గొన్నారు. - న్యూస్‌టుడే, శ్రీకాకుళం నేరవార్తావిభాగం

8 మంది వీఆర్‌ఏలకు ఉద్యోగోన్నతి

కలెక్టరేట్(శ్రీకాకుళం),న్యూస్‌టుడే: ఉమ్మడి జిల్లాలో పని చేస్తున్న 8 మంది గ్రామ రెవెన్యూ సహాయకులకు (వీఆర్‌ఏ) అటెండర్లుగా ఉద్యోగోన్నతి కల్పిస్తూ సంయుక్త కలెక్టర్ ఫర్మాన్ అహ్మద్ ఖాన్ ఉత్తర్వులు జారీ చేశారు. ఎచ్చెర్ల మండలం పొన్నాడలో పని చేస్తున్న కె.లక్ష్మణబాబు, వంగర మండలం రాజులగుమ్మడలో విధులు నిర్వహిస్తున్న వై.అప్పలస్వామిని కలెక్టర్ కార్యాలయానికి, రేగిడి మండలం అంబాడకు చెందిన బి.మహేశ్‌ను పాలకొండ సబ్ కలెక్టర్ కార్యాలయానికి, పొందూరు మండలం రామదాసుపురానికి చెందిన పి.రమణను రణస్థలం తహసీల్దారు కార్యాలయానికి, పోలాకి మండలం డోలకు చెందిన వై.రామారావును సారవకోట తహసీల్దారు కార్యాలయానికి, నరసన్నపేట మండలం మాకివలసకు చెందిన పి.వెంకటప్పడిని జలుమూరు తహసీల్దార్ కార్యాలయానికి, బూర్జ మండలం కేకే రాజపురానికి చెందిన జి.చినరమణ మూర్తిని ఎల్ఎన్‌పేట తహసీల్దారు కార్యాలయంలో అటెండర్‌గా నియమిస్తూ ఉత్తర్వులు ఇచ్చారు.

ఎన్నికల ప్రణాళిక అమలు చేయాల్సిందే

ధర్నా చేస్తున్న ఎస్టీయూ నేతలు

కలెక్టరేట్(శ్రీకాకుళం),న్యూస్‌టుడే: ఉపాధ్యాయులకు ఎన్నికల సమయంలో ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఇచ్చిన హామీలు అమలు చేయాలని.. ఆర్థిక అంశాలన్నీ పరిష్కరించాలని ఎస్టీయూ రాష్ట్ర కార్యదర్శి పి.తమ్మినాయుడు డిమాండు చేశారు. శ్రీకాకుళం నగరంలోని కలెక్టర్ కార్యాలయం వద్ద శుక్రవారం ధర్నా చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. 12వ పీఆర్‌సీ నియమించి 30 శాతం మధ్యంతర భృతి చెల్లించాలని, ఎన్నికల ప్రణాళికలో ఇచ్చిన హామీలను అమలు చేయాలని డిమాండు చేశారు. జిల్లా ప్రధాన కార్యదర్శి గురు శ్రీనివాసరావు మాట్లాడుతూ సీపీఎస్ రద్దు చేయాలని.. బకాయిలు విడుదల చేయాలని కోరారు. ఉద్యోగ విరమణ చేసిన వారితో ప్రభుత్వం ఆడుకుంటోందని.. సంవత్సరాలు గడిచినా ప్రయోజనాలు అందక నిస్సహాయ స్థితిలో ఎదురుచూస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు వారి గోడు ప్రభుత్వానికి వినిపించలేదా అని ప్రశ్నించారు. సీనియర్ నాయకుడు ఎస్వీ రమణమూర్తి, మాజీ రాష్ట్ర కార్యదర్శి శ్రీనివాసరావు, జిల్లా అసోసియేట్ అధ్యక్షుడు బి.రమణమూర్తి, అదనపు ప్రధాన కార్యదర్శి రామారావు, పి.అన్నాజీబాబు, మహిళా కార్యదర్శి మోనిక, ఉపాధ్యక్షురాలు లక్ష్మి తదితరులు పాల్గొన్నారు.

నులిపురుగులను నులిమేద్దాం..!

న్యూస్‌టుడే, జి.సిగడాం

17 నుంచి ఆల్బెండజోల్ మాత్రల పంపిణీ

కడుపులో నులి పురుగుల కారణంగా పిల్లలు అనారోగ్య సమస్యలతో సతమతమవుతారు. వీటి బారిన పడితే రక్తహీనతకు గురయ్యే పరిస్థితి ఉండటంతో చిన్నారులు, యువత ఆరోగ్యాన్ని కాపాడటానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఈ నెల 17న జిల్లావ్యాప్తంగా జాతీయ నులి పురుగుల నిర్మూలన కార్యక్రమాన్ని నిర్వహించనున్నాయి. 'నులిపురుగులను నులిమేద్దాం' అనే నినాదంతో వైద్యారోగ్య శాఖ సిబ్బంది ఆధ్వర్యంలో ఆల్బెండజోల్ మాత్రలు పంపిణీ చేయాలని సంకల్పించాయి.

తలెత్తే సమస్యలు: నులి పురుగులతో కడుపు నొప్పి, ఆకలి లేకపోవడం, బరువు తగ్గడం, కడుపు ఉబ్బరం, చర్మంపై దద్దుర్లు, న్యుమోనియా, రక్తహీనత, ఆయాసం, నిస్సత్తువ, గుండె పరిమాణం పెరగడం, కాళ్ల వాపులు, ముఖం ఉబ్బడం వంటి సమస్యలు తలెత్తుతాయి.

వ్యాప్తి ఇలా..

బహిరంగ మలవిసర్జన ద్వారా వచ్చిన అనేక రకాలైన నట్టల గుడ్లు మట్టిలో చేరి అక్కడ పొదిగి వివిధ మార్గాల ద్వారా ఇతరుల జీర్ణాశయంలోకి చేరతాయి. అందులోని ఆహారాన్ని అవి తింటూ వాటి మనుగడ సాగిస్తూ అనారోగ్యానికి గురయ్యేలా చేస్తాయి. దైనందిన జీవితంలో బాధితులు అనారోగ్య సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుంది. పాదరక్షలు లేకుండా మట్టిలో నడిచినప్పుడు అవి శరీరంలోకి ప్రవేశించి జీర్ణకోశంలో నివాసం ఏర్పరుచుకుంటాయి.

జిల్లాలో ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలు, కళాశాలల్లో విద్యార్థులు	ఇంటర్, ఐటీఐ, నర్సింగ్, బీటెక్ అభ్యసిస్తున్న వారు	0-6 సంవత్సరాల పిల్లలు
2,67,194	78,530	1,01,232

నివారణకు చర్యలు

ఆల్బెండజోల్ 400 మిల్లీగ్రాముల మాత్ర ఏడాదిలో రెండు సార్లు వేసుకుంటే నులి పురుగుల్ని నిర్మూలించొచ్చు. 2 నుంచి 5 ఏళ్ల వయసున్న పిల్లలు అర మాత్ర, 6 నుంచి 19 ఏళ్ల లోపు వారితో పూర్తి మాత్ర వేయిస్తారు. జిల్లావ్యాప్తంగా 4,47,253 మందికి మాత్రలు పంపిణీ చేయాలని వైద్యారోగ్య శాఖ లక్ష్యంగా పెట్టుకుంది.

పంపిణీ పూర్తి..

జిల్లాలోని ఆరోగ్య కేంద్రాల పరిధిలో అంగన్‌వాడీ కేంద్రాలు, పాఠశాలలు, కళాశాలల్లో పిల్లలకు అందజేయడానికి 5,46,650 మాత్రలు పంపిణీ చేశాం. ప్రతి పాఠశాలకు ఒక ఆరోగ్య సిబ్బందిని పర్యవేక్షణకు నియమించాం. గ్రామాల్లో ఆశా, అంగన్‌వాడీ కార్యకర్తలు, స్వచ్ఛంద సేవా సంఘాల ప్రతినిధులు మాత్రలు వేయిస్తారు. - కె.అనిత, డీఎంహెచ్‌వో, శ్రీకాకుళం

EENADU Classifieds

BUSINESS SERVICES | FINANCIAL SERVICES | JOBS

WANTED DEALERS/AGENTS

Appointing District Dealers: Premium KOLA Rice brand invites financially strong wholesale distributors for Visakhapatnam, Vizianagaram & Srikakulam. Attractive margins & full company support. Call: 9866926083

BUSINESS OFFER

REAL ESTATE

LEASE

TO LET

COMMERCIAL

NARAYANA ENGINEERING COLLEGES — we are HIRING

SECURITY GUARDS

గమనిక

ప్రకటన చిన్నదైనా స్పందన అతివేగం ఈనాడు క్లాసిఫైడ్స్
5 లైన్ల ప్రకటన కేవలం 315/- (GST 5% అదనం) మాత్రమే సంప్రదించండి: 8008597609

ఈనాడు
దినపత్రికలో అన్ని రకాల ప్రకటనల (అడ్వర్టైజ్‌మెంట్స్) కొరకు సంప్రదించండి
Cell: 80085 97609
ఈనాడు పత్రిక కోసం సంప్రదించండి
Cell: 80081 11237

మహా శివరాత్రి పూజలు ప్రారంభం

ఇచ్ఛాపురం పట్టణ పరిధి పితాంబరేశ్వర ఆలయంలో మహాశివరాత్రిని పురస్కరించుకొని ప్రత్యేక పూజలు ప్రారంభమయ్యాయి. మూడు రోజుల పాటు నిర్వహించనున్న క్రతువుల్లో భాగంగా యజ్ఞం, హోమం, తదితర పూజలు మొదలయ్యాయి. శివ భక్తులు, మహిళలు పాల్గొన్నారు. – న్యూస్‌టుడే, ఇచ్ఛాపురం

తెరపై ఈనాడు

పలాసలో.. ఎస్వీ మ్యాక్స్: మన శంకర వరప్రసాద్‌గారు హరిశంకర్: ఫంకీ **ఇచ్ఛాపురంలో..** మణికంఠ ఎల్ మ్యాక్స్: ఫంకీ, పూర్ణ: మన శంకర వరప్రసాద్‌గారు **సోంపేటలో..** ఎస్ఎస్‌మ్యాక్స్: మన శంకర వరప్రసాద్‌గారు, శివ: ఫంకీ **మందసలో..** మహేంద్ర: పాంచాలి – న్యూస్‌టుడే, పలాస, ఇచ్ఛాపురం, సోంపేట, మందస

మేమున్నాం.. మీకు తోడుగా

(10 AM TO 1 PM) 8008574279 9063144707

? తెల్లవారుజామున కేటీ రోడ్డులోని హరిశంకర్ థియేటర్ ప్రాంతాల్లో వీధి దీపాలు వెలగడం లేదు. - **పి.కృష్ణారావు, కాశీబుగ్గ** ★ దీపాలు వెలిగేలా చర్యలు తీసుకుంటాం. - **కిరణ్ కుమార్, ఏఈ** – న్యూస్‌టుడే, పలాస ? బచ్చలవానిపేట ప్రాథమిక పాఠశాలకు ప్రహరీ నిర్మించాలి. - **బి.వైకుంఠరావు, బచ్చలవానిపేట** ★ నిర్మాణానికి పూర్తిస్థాయిలో కృషి చేస్తాం. - **వెంకటరమణ, ఎంఈవో2** – న్యూస్‌టుడే, వజ్రపుకొత్తూరు గ్రామీణం ? రెంటికోట కాలనీలో సీసీ రోడ్డు లేదు. - **స్థానికులు** ★ రోడ్డు నిర్మించి సమస్య పరిష్కరిస్తాం. - **సద్గుణ, పంచాయతీ అభివృద్ధి అధికారి, రెంటికోట** – న్యూస్‌టుడే, పలాస గ్రామీణం

విద్యార్థి చికిత్సకు వలస కూలీల చేయూత

బూర్జపాడుకు చెందిన 9వ తరగతి విద్యార్థి బి.యోగికి రెండు కిడ్నీలు పాడవ్వడంతో పలాస ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. విషయం తెలుసుకున్న గ్రామం నుంచి ఉపాధి కోసం రష్యా వెళ్లిన వలస కూలీలు బాధిత కుటుంబానికి ఆర్థిక చేయూతనందించారు. వారంతా రూ.1,05,300 సేకరించి ఆ కుటుంబానికి అందజేశారు. డి.శంకరరావు, తారకేసు, వాసు, సంతోష్, శ్యామ్, నారాయణ కమిటీ సభ్యులు పాల్గొన్నారు. – న్యూస్‌టుడే, ఇచ్ఛాపురం గ్రామీణం

స్థానిక ఎన్నికలకు సమన్వయంతో పనిచేద్దాం

మాట్లాడుతున్న టీపీసీ ఛైర్మన్ బాబూరావు

ఇచ్ఛాపురం గ్రామీణం, న్యూస్‌టుడే: రానున్న స్థానిక ఎన్నికలకు ప్రతి ఒక్కరూ సమన్వయంతో పనిచేయాలని ట్రేడ్ ప్రమోషన్ కార్పొరేషన్(టీపీసీ) ఛైర్మన్ వజ్జ బాబూరావు సూచించారు. ఇచ్ఛాపురంలో స్థానిక బూత్ కన్వీనర్లతో శుక్రవారం సమన్వయ సమావేశం ఏర్పాటు చేశారు. వైకాపా ప్రజావ్యతిరేక అరాచక వాదనలు ప్రజల్లోకి తీసుకెళ్లడంతోపాటు కూటమి ప్రభుత్వం చేపడుతున్న సంక్షేమ, అభివృద్ధి పథకాలను ప్రజలకు వివరించాలన్నారు. తెదేపా మండలాధ్యక్షుడు పద్మనాభం, ప్రధాన కార్యదర్శి డి.కామేశ్వరరావు, మోహనరావు, డిల్లీరావు పాల్గొన్నారు.

శివాలయాల్లో ఆధ్యాత్మిక శోభ

మహాశివరాత్రి వేడుకలకు ప్రత్యేక ఏర్పాట్లు

– న్యూస్‌టుడే, సోంపేట, కాశీబుగ్గ, పలాస

ఇచ్ఛాపురం, పలాస నియోజకవర్గాల్లో మహాశివరాత్రి సందర్భంగా ఆధ్యాత్మిక శోభ సంతరించుకుంది. ఈ మేరకు ప్రధాన శివాలయాల వద్ద భక్తుల దర్శనాలతోపాటు రుద్రాభిషేకాలు, లింగోద్భవం, అఖండ దీపారాధన వంటి కార్యక్రమాల నిర్వహణకు ఆలయ కమిటీలు ప్రత్యేక ఏర్పాట్లు చేశాయి. ఈ నేపథ్యంలో స్థానికంగా ప్రఖ్యాతగాంచిన ఆలయాల గురించి తెలుసుకుందాం..

✧ పాండవులు అజ్ఞాతవాసంలో ఉండగా పిత్రుకర్మలు చేసేందుకు అర్జునుడు అడవిలో వేట సాగిస్తుండగా పొరపాటున బాణం ఓ కపిల గోవుకు తగిలి మృత్యువాత పడింది. ఈ సమయంలో గోవు శరీర భాగాలు మహేంద్ర గిరుల నుంచి బారువ వరకు పడగా.. ఆయా చోట్ల పాండవులు ఆలయాలు నిర్మించినట్లు స్కంద పురాణంలో ఉంది. ఈ క్రమంలో గోవు పొత్తు పడిన చోట పొత్తంగిలో పొత్తేశ్వరుడు, చెవి ఇతర భాగాలు పడిన చోట పలాసపురంలో కపిలేశ్వరుడు, కోటి రక్తపు చుక్కలు కనిపించిన చోట బారువలో కోటిలింగేశ్వరుడి ఆలయాలు నిర్మించి పూజలు చేయడం ద్వారా పాప పరిహారం చేసుకున్నారని పురాణాలు, ఇతిహాసాల్లో ఉంది. మహాశివరాత్రి నాడు మహేంద్రగిరుల యాత్ర ముగించుకొని పాండవులు నిర్మించిన ఆలయాలకు పెద్ద ఎత్తున భక్తులు వచ్చే అవకాశం ఉండటంతో వాటిని ప్రత్యేకంగా ముస్తాబు చేయడంతోపాటు ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా చర్యలు తీసుకుంటున్నారు.

వజ్రపుకొత్తూరు: బెండిలో విద్యుత్తు వెలుగుల్లో నందికేశ్వర ఆలయం

✧ పలాస మండలం మహదేవిపురం గ్రామ సమీపాన వెలసిన స్వయంభూలింగేశ్వర ఆలయానికి మహాశివరాత్రి, కార్తిక పౌర్ణమి వంటి పర్వదినాల్లో భక్తులు విశేషంగా వస్తుంటారు. పచ్చని ప్రకృతి నడుమ వెలసిన శివలింగాకృతి ఉండటంతో అధిక సంఖ్యలో వచ్చి పూజలు నిర్వహిస్తుంటారు. ✧ కంచిలి మండలం పాతాలేశ్వర ఆలయం స్వయంభూ దేవాలయం కావడం, రాతిబండ కింద లింగం ఉండటంతో భక్తుల తాకిడి అధికంగా ఉంటుంది.

✧ సోంపేట కాశీవిశ్వేశ్వర, రామలింగేశ్వర, సోమేశ్వర, లోకనాథేశ్వర, పలాసపురం కపిలేశ్వర, రుషికుద్ద నీలకంఠేశ్వర, కాశీబుగ్గలో పురాతన కాశీవిశ్వేశ్వర, పురుషోత్తపురం, వజ్రపుకొత్తూరు మండలం బెండిలో నందికేశ్వర, ఇచ్ఛాపురం చిదంబరేశ్వర ఆలయాలు, బెల్లుపడ పుష్పగిరి కొండపై శివరాత్రి వేడుకలకు వైభవంగా జరుగుతాయి. కాశీబుగ్గ డెంకివీధి ఆలయంలో లక్షదీపారాధనకు ఏర్పాట్లు జరుగుతున్నాయి.

ఏఐఐబీ రహదారుల్ని పూర్తి చేయాలి

శాసనసభలో శుక్రవారం శూన్య గంటలో పలాస ఎమ్మెల్యే గౌతు శిరీష మాట్లాడారు. '2014-19 మధ్య తెదేపా హయాంలో ఏషియన్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్ట్‌మెంట్ బ్యాంకు(ఏఐఐబీ) ద్వారా గ్రామాల్లో చేపట్టిన రహదారులు పూర్తి కాలేదు. వైకాపా ప్రభుత్వం వీటిని పక్కన పెట్టింది. ఇప్పుడు పంచాయతీరాజ్, ఆర్‌అండ్‌బీ శాఖ ద్వారా రహదారుల నిర్మాణం జరుగుతున్నా, ఏఐఐబీ సహకారంతో చేపట్టిన పనులు నిలిచిపోయాయి. ప్రజలు మా రహదారుల్ని ఎందుకు చేపట్టడం లేదని ప్రశ్నిస్తున్నారు. గతంలో ఇదే ప్రశ్న అసెంబ్లీలో అడిగినా పరిష్కారం కాలేదు. వాటిని నరేగా, పీఆర్, ఆర్‌అండ్‌బీ పరిధిలోకి మార్చి పూర్తి చేయాల'ని కోరారు. – ఈనాడు, అమరావతి

ఎవరు చూస్తారులే.. కానిచ్చేద్దాం..

పలాస-కాశీబుగ్గ పురపాలక సంఘంలో 'హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేస్తున్నా ప్రజలు వాటిని పట్టించుకోవడంలేదు. బహిరంగ మలమూత్ర విసర్జన చేయరాదు... అతిక్రమిస్తే రూ.100 నుంచి 500 వరకు జరిమానా విధిస్తామని పురపాలక సంఘ అధికారులు బోర్డులు పెట్టారు. కానీ వాటిని ఎవరూ పట్టించుకోవటం లేదు, తమను ఎవరు చూస్తారులే అని ఆరుబయటే కానిచ్చేస్తున్నారు. – న్యూస్‌టుడే, పలాస

దాహం తీర్చని నీటి తొట్టెలు

వజ్రపుకొత్తూరు మండలంలోని పలు గ్రామాల్లో పశువుల దాహార్తి తీర్చేందుకు నీటి తొట్టెలు నిర్మించారు. వేసవి సమీపిస్తున్న నేపథ్యంలో వీటిలో నీరు నింపాల్సి ఉన్నా నిర్వహణ సక్రమంగా లేక నిరుపయోగంగా దర్శనమిస్తున్నాయి. దీనిపై ఎంపీడీవో రమేశ్‌నాయుడును వివరణ కోరగా వేసవి నేపథ్యంలో అన్ని చోట్ల వీటిని వినియోగంలోకి తీసుకొస్తామన్నారు. – న్యూస్‌టుడే, వజ్రపుకొత్తూరు గ్రామీణం

కాలువ ఇలా.. దాటేదెలా..

బెండిగేటు నుంచి బెండి మీదుగా నువ్వల రేవు వరకు బీటీ రోడ్డు పనులు చేపడుతున్నారు. బెండి వద్ద సీసీ కాలువతో కూడిన రహదారిని నిర్మించారు. ఇది జరిగి నెలలు కావస్తున్నా కాలువపై పలకలు అమర్చలేదు. దీంతో నివాసితులు కాలువ దాటలేక నానా ఇబ్బందులు పడుతున్నారు. కొందరు మట్టిని పూడ్చి రాకపోకలు సాగిస్తుండగా.. మరికొందరు సొంత ఖర్చులతో పలకలు, కర్రలు ఏర్పాట్లు చేసుకున్నారు. పలకలు వేసే విధంగా చర్యలు తీసుకుంటామని ఆర్‌అండ్‌బీ శాఖ జేఈ విక్రమ్ తెలిపారు. – న్యూస్‌టుడే, వజ్రపుకొత్తూరు

ప్రమాదం జరిగితేనే స్పందిస్తారా?

కె.కపాసుకుద్దిలో ఉన్న తుపాను రక్షిత భవనం పూర్తిగా శిథిలావస్థకు చేరుకుంది. శ్లాబ్ ఊడి పడుతుంది. గోడలు కూడా పటుత్వం కోల్పోయి ఏ క్షణానైనా కూలడానికి సిద్ధంగా ఉంది. అటు వైపు నుంచి నిత్యం గ్రామస్థులు రాకపోకలు సాగిస్తారు. దీంతో ఎప్పుడు ఏ ప్రమాదం జరుగుతుందోనని స్థానికులు ఆందోళన చెందుతున్నారు. దీనిపై తహసీల్దార్ ఎ.కృష్ణమూర్తిని వివరణ కోరగా పరిశీలించి చర్యలు తీసుకుంటామని తెలిపారు. – న్యూస్‌టుడే, కవిటి గ్రామీణం

కానరాని మరమ్మతులు.. తప్పని తిప్పలు

అమలపాడు నుంచి కేఆర్‌పేట రోడ్డు వరకు ఉన్న బీటీ రోడ్డు తిత్లీ తుపాను సమయంలో పాడైంది. నేటికీ కనీస మరమ్మతులు చేపట్టకపోవడంతో ఈ మార్గంలో ప్రయాణం ఇబ్బందికరంగా మారింది. పూండి-పల్లివూరు, పల్లివూరు-మంచినీళ్లపేట, పొల్లాడ-కొమరల్తాడ రహదారుల పరిస్థితి ఇంతే. దీనిపై ఆర్‌అండ్‌బీ జేఈ జగదీశ్‌ను వివరణ కోరగా ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపించామని, రహదారుల అభివృద్ధికి చర్యలు తీసుకుంటామన్నారు. – న్యూస్‌టుడే, వజ్రపుకొత్తూరు గ్రామీణం

ఉల్లాసంగా.. ఉత్సాహంగా

ఇచ్ఛాపురం ప్రభుత్వ జూనియర్ కళాశాల వార్షికోత్సవాన్ని ప్రిన్సిపల్ చింతాడ శరత్‌బాబు ఆధ్వర్యంలో శుక్రవారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఎంఈవో కురమాన అప్పారావు, ప్రభుత్వ పాఠశాలల ప్రధానోపాధ్యాయులు సూర్యారావు, శ్రీనివాసరావు, నమ్రత, వెంకట మోహన్, అధ్యాపకులు రజిని కుమారి తదితరులు విద్యార్థులకు దిశానిర్దేశం చేశారు. విద్యార్థుల నృత్య ప్రదర్శనలు, సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి. – న్యూస్‌టుడే, ఇచ్ఛాపురం

భక్తిశ్రద్ధలతో సంక్రమణ పూజలు



ఇచ్ఛాపురం భక్తుల ఇలవేల్పు స్వేచ్ఛావతి అమ్మవారి ఆలయంలో కుంభ సంక్రమణ పూజలు శుక్రవారం భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. ఈ సందర్భంగా అమ్మవారిని ప్రత్యేకంగా అలంకరించి, దీప ధూప నైవేద్యాలతో పూజలు, అభిషేకాలు చేపట్టారు. అనంతరం అన్నసమారాధన ఏర్పాటు చేశారు. – న్యూస్‌టుడే, ఇచ్ఛాపురం

వేతనాల పెంపుపై 108 సిబ్బంది హర్షం

కవిటి గ్రామీణం, కంచిలి గ్రామీణం, కాశీబుగ్గ, న్యూస్‌టుడే: 108 వాహనాల్లో పని చేస్తున్న సిబ్బందికి ప్రభుత్వం రూ.2 వేలు పెంచడంతో వారు హర్షం వ్యక్తం చేశారు. 5, 10 సంవత్సరాలు సర్వీసు పూర్తి చేసుకున్న ఉద్యోగులకు ఆటోమేటిక్ స్లాబ్ అప్‌గ్రేడేషన్ చేయడం ద్వారా వారికి మరింత ఆర్థిక వెసులుబాటు అందించినందుకు శుక్రవారం కవిటి సీహెచ్‌సీ వద్ద, కంచిలి, కాశీబుగ్గలో 'థాంక్యూ సీఎం, థాంక్యూ భవ్య హెల్త్ సర్వీస్ ప్రైవేటు లిమిటెడ్' ప్లకార్డులు ప్రదర్శిస్తూ వారికి ధన్యవాదాలు తెలిపారు. అప్పలనాయుడు, రాజు, రాజేంద్రప్రసాద్, సత్యం, తారక్, వెంకటరావు, శ్రీనివాసరావు, సురేష్ పాల్గొన్నారు.

కంచిలిలో కృతజ్ఞతలు తెలుపుతూ ప్లకార్డుల ప్రదర్శన

మన ఊరి బడిని రక్షించుకుందాం

గోడప్రతులు ఆవిష్కరిస్తున్న యూటీఎఫ్ నాయకులు

కవిటి గ్రామీణం, న్యూస్‌టుడే: ప్రభుత్వ బడిలో విద్యార్థులను చేర్పించి మన ఊరి బడిని మనమే రక్షించుకుందామని యూటీఎఫ్ అధ్యక్షుడు నారద కామేశ్వరరావు పిలుపునిచ్చారు. యూటీఎఫ్ రాష్ట్ర సంఘం పిలుపు మేరకు శుక్రవారం శిలగాం జడ్పీ ఉన్నత పాఠశాల వద్ద 'మన ఊరి బడిని మనం రక్షించుకుందాం' గోడప్రతులను ప్రధానోపాధ్యాయుడు ఎస్.శ్రీధరరావు, గౌరవ అధ్యక్షుడు మామిడి శ్రీను ఆవిష్కరించారు. ప్రభుత్వ పాఠశాలలు సమాజ అభివృద్ధికి పునాది వంటివని పేర్కొన్నారు. తల్లిదండ్రులు పిల్లలను సమీపంలోని ప్రభుత్వ బడిలో చేర్పించి, విద్యా వ్యవస్థ బలోపేతానికి తోడ్పాటునివ్వాలని కోరారు. కవిటి మండల ప్రధాన కార్యదర్శి సూర్యం, ఉపాధ్యాయులు హిమకుమార్, రాముడు పాల్గొన్నారు.

ప్రవేశాలకు ఆహ్వానం

కంచిలి, న్యూస్‌టుడే: కంచిలి గురుకుల పాఠశాలలో 5 నుంచి 10వ తరగతి, ఇంటర్ ప్రవేశాలకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు ఇన్‌ఛార్జి ప్రిన్సిపల్ ఎన్‌వీ రమణయ్య తెలిపారు. ఈనెల 19వ తేదీ లోగా ఆన్‌లైన్‌లో దరఖాస్తులు చేసుకోవాలని సూచించారు. ప్రవేశ పరీక్షలు మార్చి 1, 2 తేదీల్లో ఉంటాయన్నారు. ఆసక్తి ఉన్న విద్యార్థులు అవకాశాలను సద్వినియోగపరుచుకోవాలన్నారు.

క్వారీలో తవ్వకాలు నిలిపివేయాలి

కంచిలి, న్యూస్‌టుడే: జలంత్రకోట పరిధిలో నిర్వహిస్తున్న క్వారీ తవ్వకాలను నిలిపివేయాలంటూ సీపీఐ నాయకులు ఎస్.నారాయణస్వామి, లోకనాథం, సోమేష్ తదితరులు డిమాండ్ చేశారు. కొండలు నాశనం చేయడంతో ప్రకృతి సమతుల్యం దెబ్బతింటుందని, భూగర్భ జలాలు అడుగంటుతున్నాయని వారు తెలిపారు. తవ్వకాలు ఆపకపోతే పార్టీ తరఫున ప్రజా ఉద్యమాన్ని చేపడతామని హెచ్చరించారు.

జీవనశైలి మార్పుతోనే ఆరోగ్యవంతమైన సమాజం

సోంపేట: ఆరోగ్యవంతమైన సమాజం కోసం ప్రతి ఒక్కరూ జీవనశైలి మార్చుకోవాలని సెర్ప్ ఏపీఎం ఎస్.ప్రసాదరావు సూచించారు. శుక్రవారం సోంపేట వెలుగు కార్యాలయంలో ఆహారం, పోషణ, ఆరోగ్యం, పరిశుభ్రత అంశాలపై శిక్షణ కార్యక్రమం నిర్వహించారు.

బాల్యవివాహాలు అరికడదాం.. పలాస: బాల్యవివాహాలను అరికట్టి, బాలికలను చదువుకునేలా ప్రోత్సహించాలని ఐసీడీఎస్ పీవో పార్వతి పిలుపునిచ్చారు. చిన్నబడాం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో శుక్రవారం అవగాహన కల్పించారు. బాల్యవివాహాలు చట్టరీత్యానేరమని, రహస్యంగా నిర్వహిస్తే 1098 నంబరుకు సమాచారం అందించాలని కోరారు. ప్రధానోపాధ్యాయురాలు ఉషారాణి పాల్గొన్నారు.

సీతారామాలయం సందర్శన

పలాస, న్యూస్‌టుడే: త్రిదండి దేవనాథ రామానుజ జీయరు స్వామికి ఆలయ కమిటీ ఆధ్వర్యంలో ఘనంగా స్వాగతం పలికారు. పలాస రైల్వేకాలనీలో సీతారామాలయ ప్రాంగణంలో ఆలయ సముదాయాలను శుక్రవారం సాయంత్రం సందర్శించారు. ఈ కార్యక్రమంలో ఆలయ అధ్యక్ష, కార్యదర్శులు టి.హరి, జి.జె.ఎస్.రెడ్డి, కమిటీ సభ్యులు లీలారావు గుప్తా, కాళి, లలిత, వెంకటరమణ పాల్గొన్నారు.

నులిపురుగు నివారణకు చర్యలు

సదస్సులో మాట్లాడుతున్న ఎంపీపీ దాసు

సోంపేట, కంచిలి, న్యూస్‌టుడే: నులిపురుగు విషయంలో ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండాలని ఎంపీపీ ఎన్.దాసు అన్నారు. శుక్రవారం సోంపేట, కంచిలి మండల పరిషత్తు సమావేశ మందిరంలో అవగాహన సదస్సులు నిర్వహించారు. ఈ నెల 17న చేపట్టనున్న జాతీయ నులిపురుగుల నిర్మూళన దినోత్సవాన్ని విజయవంతం చేయాలంటూ కంచిలి ఎంపీడీవోలు ఈశ్వరమ్మ, తిరుమలరావు పిలుపునిచ్చారు. 1 నుంచి 19 సంవత్సరాలున్న వారందరికీ నులిపురుగు నివారణ మందులందేలా చర్యలు తీసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో ప్రాథమిక ఆరోగ్యకేంద్రం వైద్యులు సౌజన్య, భాస్కర్ మహంతి, ఎంఈవోలు జోరాడు, ఎస్ శివరాంప్రసాద్, కె.చిట్టిబాబు, కంచిలి, ఎంఎస్‌పల్లి ఆరోగ్య కేంద్రాల వైద్యులు, సిబ్బంది, ఏఎన్ఎంలో, ఆశా కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

అనుసంధాన దారుణాలు..

– న్యూస్‌టుడే, వజ్రపుకొత్తూరు గ్రామీణం

పలాస నియోజకవర్గంలో పలు గ్రామీణ ప్రాంతాలకు అనుసంధానంగా ఉన్న ఆర్‌అండ్‌బీ రోడ్లు అడుగడుగునా అధ్వానంగా దర్శనమిస్తున్నాయి. దశాబ్దాలుగా కనీస మరమ్మతులకు నోచుకోకపోవడంతో ప్రయాణికులు ఇబ్బందులు పడుతున్నారు. ఎన్ని ప్రభుత్వాలు మారుతున్నా వాటి తీరు మారడం లేదు.

రాళ్లుతేలి అధ్వానంగా మారిన ఎన్‌పీ-మడేవానిపేట రహదారి

✧ వజ్రపుకొత్తూరు మండలం ఎన్‌పీ రోడ్డు నుంచి మడేవానిపేట మీదుగా దాసరివానితోటలు, అమలపాడు వరకు పీఆర్ రోడ్డును ఆర్‌అండ్‌బీ రోడ్డుగా మార్చారు. దీని అభివృద్ధికి స్థానికులు పలు వినతులు ఇస్తే 10 ఏళ్ల కిందట ఎన్ఆర్ఈజీఎస్ పథకం కింద పనులు చేపట్టారు. అది తిత్లీ తుపాను సమయంలో పూర్తిగా పాడైంది. అప్పటి నుంచి కనీస మరమ్మతులకు నోచుకోలేదు.

✧ పలాస మండలం మొగిలిపాడు నుంచి గొప్పిలి మధ్య రెంటికోట వద్ద భారీ గుంతలు ఏర్పడి రోడ్డు ప్రమాదకరంగా ఉంది. నిత్యం రద్దీగా ఉన్న ఈ రహదారిని అభివృద్ధి చేయాల్సి ఉన్నా ఆ మేరకు చర్యలు కరవయ్యాయి.

✧ మందస మండలం ఎన్‌హెచ్5 రోడ్డు నుంచి కొండలోగాం మీదుగా ఎంఎం(మెళియాపుట్టి-మందస)రోడ్డు పూర్తిగా ధ్వంసమైంది. 9 కిలోమీటర్ల పరిధి ఉన్న ఈ దారిలో 15 గ్రామాల ప్రజలు రాకపోకలు సాగిస్తారు. ప్రస్తుతం అడుగడుగునా గుంతలతో ప్రమాదకరంగా మారింది. బుడంబో నుంచి చిపి వరకు 5 కిలోమీటర్ల పరిధిలో ఉన్న ఆర్‌అండ్‌బీ రోడ్డు పూర్తిగా పాడైంది.

నిత్యం నరకమే

ఎన్‌పీ రోడ్డు నుంచి అమలపాడు మధ్య రహదారిలో వర్షం పడితే ప్రయాణించలేకపోతున్నాం. ఇప్పటి వరకు నా ద్విచక్ర వాహనం నాలుగు సార్లు మరమ్మతులకు గురైంది. అత్యవసర పరిస్థితిలో ఉన్న రోగిని చికిత్సకు తీసుకెళ్లందుకు నానా అవస్థలు పడుతున్నాం.

– వై.భాస్కరరావు, అమలపాడు

అభివృద్ధికి కృషి చేస్తాం

పలాస నియోజకవర్గంలో పాడైన ఆర్‌అండ్‌బీ రోడ్లను గుర్తించాం. ప్రతిపాదలను పంపించి వాటి అభివృద్ధికి చర్యలు తీసుకుంటాం. కొత్తగా మంజూరైన బీటీ రహదారులకు తాత్కాలిక మరమ్మతులు చేపట్టి మెరుగుపరుస్తాం. – **జగదీశ్, ఆర్‌అండ్‌బీ శాఖ జేఈ, పలాస**

జనావాసాల మధ్య సెల్ టవర్లు వద్దు

జనావాసాల మధ్య సెల్‌టవర్ ఏర్పాటు చేయడం వల్ల దాని నుంచి రేడియేషన్‌తో అనారోగ్య సమస్యలు తలెత్తుతాయని, అలాంటి నిర్మాణాలను నిలిపివేయాలని 22వ వార్డు కౌన్సిలర్ కాళ్ల దిలీప్‌కుమార్ కోరారు. ఈ మేరకు పుర కమిషనర్ ఎన్.రమేష్, తహసీల్దార్ వెంటకరావులకు శుక్రవారం వినతిపత్రాలు అందజేశారు. అధికారులు చర్యలు తీసుకోకపోతే ఆందోళన కార్యక్రమాలు చేపడతామన్నారు. హేమ, బాబు, శంకర్, సంతోష్, బాబురావు, జీవన్, కేశవ, మహేష్ పాల్గొన్నారు. – న్యూస్‌టుడే, ఇచ్ఛాపురం

భక్తులకు ఇబ్బందులు లేకుండా చర్యలు

ఇచ్ఛాపురం, న్యూస్‌టుడే: మహాశివరాత్రి సందర్భంగా ఆలయాలకు భక్తుల రద్దీ అధికంగా ఉంటుందని, తోపులాటలు, గొడవలు లేకుండా ప్రశాంతంగా పూజలు జరిగేలా ఆలయ అభివృద్ధి కమిటీ సభ్యులు, అర్చకులు చర్యలు తీసుకోవాలంటూ తహసీల్దార్ వెంకటరావు, పోలీసులు సూచించారు. ఈ మేరకు పట్టణ పరిధిలో కాశీవిశ్వేశ్వర, రామలింగేశ్వర, తారకేశ్వర తదితర ప్రధాన ఆలయాలతోపాటు అన్ని ఆలయాల వద్దకు వెళ్లి ఆలయ కమిటీలకు సూచనలు, సలహాలు ఇచ్చారు. క్యూలైన్లు ఏర్పాట్లు తదితర వాటిని పరిశీలించారు.

నేడు మండల సర్వసభ్య సమావేశం.. ఇచ్ఛాపురం గ్రామీణం: ఇచ్ఛాపురం మండల సాధారణ సర్వసభ్య సమావేశాన్ని ఎంపీపీ బోర పుష్ప అధ్యక్షతన మండల పరిషత్ కార్యాలయం ఆవరణలో శనివారం నిర్వహించనున్నట్లు ఎంపీడీవో వై.ప్రభాకరరావు తెలిపారు. సమావేశానికి అన్ని శాఖల అధికారులు, సిబ్బంది పూర్తి స్థాయి సమాచారంతో హాజరుకావాలని కోరారు.

మత్తుతో జీవితాలు చిత్తు

డ్రగ్స్, గంజాయి ఇతర మత్తు పదార్థాలకు బానిసలైతే జీవితాలు చిత్తు అవుతాయని జడ్పీ ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయుడు సోమేశ్వరరావు అన్నారు. శుక్రవారం బూరగాంలో లీగల్ సెల్, ఈగల్ బృందాలతో అవగాహన ర్యాలీ చేపట్టారు. మద్యం, గుట్కా, ఖైనీ, బీడీ, సిగరెట్ వంటి వాటిని వాడటం వల్ల కలిగే అనర్థాలు వివరించారు. ఉపాధ్యాయ సిబ్బంది రోజా రాణి, కాంతారావు, నిరంజన్, గణేష్, చలపతి పాల్గొన్నారు. – న్యూస్‌టుడే, కంచిలి

వైద్యశిబిరాలు సద్వినియోగం చేసుకోండి

ఇచ్ఛాపురం గ్రామీణం, న్యూస్‌టుడే: స్థానికంగా నిర్వహిస్తున్న వైద్య శిబిరాలను సద్వినియోగపరుచుకుని, ఆరోగ్యవంతంగా జీవించాలని సర్పంచి ధర్మారావు కోరారు. శుక్రవారం అకరభద్రలో శ్రీకాకుళం మెడికవర్ సిబ్బంది సమక్షంలో వైద్య శిబిరం నిర్వహించారు. వైద్యులు కోటేశ్వరరావు, కరీష్మ, చైతన్య, సాయికుమార్, చంద్రశేఖర్ పరీక్షలు నిర్వహించి మందులు పంపిణీ చేశారు.

ఘనంగా సరోజినీ నాయుడు జయంతి

కవిటి గ్రామీణం, న్యూస్‌టుడే: మహిళల జీవితాల్లో వెలుగులు నింపిన సరోజినీ నాయుడు జయంతిని శుక్రవారం కవిటిలోని కల్యాణి పాఠశాలలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ప్రిన్సిపల్ బిందుమాధవి, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.







(c) eenadu

టెక్కలి

●టెక్కలి ●నరసన్నపేట ●పాతపట్నం

సామాన్య భక్తులకు పెద్దపీట

మహాశివరాత్రి వేడుకలకు విస్తృత ఏర్పాట్లు

ఎండల మల్లికార్జునస్వామి ఆలయ ఈవో గురునాథరావు

ముఖాముఖి

– న్యూస్‌టుడే, టెక్కలి పట్టణం

కలియుగ కార్తిక కైలాసంగా పేరొందిన రావివలసలోని ఎండల మల్లికార్జునస్వామి శైవ క్షేత్రం మహాశివరాత్రి ఉత్సవాలకు ముస్తాబవుతోంది. తొలిరోజు ఉత్సవం, తర్వాత మూడురోజులపాటు జరిగే కార్యక్రమాలకు అన్ని శాఖల సమన్వయంతో విస్తృత ఏర్పాట్లు చేస్తున్నామని దేవస్థానం ఈవో జి.గురునాథరావు తెలిపారు. వేడుకలకు సంబంధించిన ఇతర అంశాలను 'న్యూస్‌టుడే' ముఖాముఖిలో ఆయన వివరించారు. సామాన్య భక్తులకు పెద్దపీట వేస్తున్నామని చెప్పారు.

కట్టుదిట్టమైన భద్రత

టెక్కలి డీఎస్పీ డి.లక్ష్మణరావు ఆధ్వర్యంలో బందోబస్తు చర్యలు చేపడుతున్నారు. 125 మంది పోలీసు సిబ్బందితో పాటు ఎన్‌సీసీ క్యాడెట్లు, వాలంటీర్లు సేవలందించనున్నారు. తోపులాటలు, తొక్కిసలాటలకు ఆస్కారం లేకుండా ప్రణాళికతో ముందుకెళ్తున్నాం. సీసీ కెమెరాలతో పటిష్ఠ నిఘా పెట్టాం. వాహనాల పార్కింగ్‌కు గ్రామం వెలుపల స్థలాలు కేటాయించాం.

తెల్లవారు జామునుంచే దర్శనాలు

ఆదివారం తెల్లవారు జామున 4 గంటల నుంచి భక్తులకు ప్రత్యేక దర్శనాలతో పాటు అభిషేకాలకు అవకాశం కల్పిస్తాం. ఉచిత, ప్రత్యేక, శీఘ్రాభిషేక దర్శనానికి ప్రత్యేక క్యూలైన్లు ఏర్పాటుచేశాం. రాత్రి 10:30 గంటల నుంచి అర్ధరాత్రి 1:30 గంటల వరకు లింగోద్భవ కార్యక్రమం జరుగుతుంది. గతేడాది 14 వేల మంది భక్తులు హాజరుకాగా, ఈసారి 20 వేల వరకు వచ్చే అవకాశముంది.

4 రోజులు ప్రత్యేక కార్యక్రమాలు

మహాశివరాత్రి సందర్భంగా తొలిరోజున ప్రత్యేక పూజలతో పాటు భక్తప్రహ్లాద, గయోపాఖ్యానం పౌరాణిక నాటకాల ప్రదర్శన ఉంటుంది. రెండోరోజు సోమవారం నిత్య అర్చనలు, అభిషేకాలు జరుగుతాయి. మూడోరోజైన మంగళవారం అమావాస్య సందర్భంగా అష్టమూలికా ద్రవ్య జలాభిషేకం నిర్వహిస్తారు. నాలుగోరోజు బుధవారం ఉదయం 9 గంటల నుంచి తిరువీధి మహోత్సవం అనంతరం సీతకోనేరులో స్వామి వారికి చక్రతీర్థస్నానం చేయిస్తారు.

అదనంగా బారికేడ్లు

గతేడాదితో పోలిస్తే ఈసారి బారికేడ్లు అదనంగా ఏర్పాటు చేయడంతో పాటు దేవస్థానం వద్ద, ఆరుబయట ఎక్కువగా చలువ పందిళ్లు వేయిస్తున్నాం. భక్తులకు ఉచితంగా మజ్జిగ, ప్రసాదం, తాగునీరు పంపిణీ చేసేందుకు చర్యలు తీసుకుంటున్నాం. అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా పులిహోర, లడ్డూ ప్రసాద విక్రయ కౌంటర్లు దేవస్థానానికి కాస్తదూరంలో పెట్టిస్తున్నాం. స్త్రీ, పురుషులకు వేర్వేరుగా స్నానాల గదులు, మరుగుదొడ్లు అందుబాటులో ఉంచాం. చెరువుగట్టు మార్గం అభివృద్ధి పనులు మధ్యలో నిలిచిపోవడం వల్ల ప్రమాదాలు జరగకుండా రక్షణ చర్యలు చేపడుతున్నాం.

ఐతమ్‌లో విద్యార్థుల నిరసన

టెక్కలి, న్యూస్‌టుడే: టెక్కలి ఆదిత్య ఇంజినీరింగ్ కళాశాలలో విద్యార్థులు శుక్రవారం నిరసన తెలిపారు. ప్రస్తుతం మూడో ఏడాది చదువుతున్న వారు అదనపు ఫీజులు కట్టుకోవాలని కోర్టు ఉత్తర్వులు ఇచ్చింది. దీంతో కళాశాల యాజమాన్యం చెల్లించాలని పేర్కొనడంతో విద్యార్థులు ఆందోళన చేపట్టారు. సమావేశం నిర్వహించి, సమస్య పరిష్కరిస్తామని డైరెక్టర్ వి.వి.నాగేశ్వరరావు అన్నారు.

మెరుగైన ఫలితాలే లక్ష్యంగా అడుగులు

– న్యూస్‌టుడే, నరసన్నపేట గ్రామీణం, పోలాకి, జలుమూరు, నరసన్నపేట

ప్రత్యేక తరగతులకు హాజరైన ఉర్లాం ఉన్నత పాఠశాల పదో తరగతి విద్యార్థులు

శత శాతం ఉత్తీర్ణతే ధ్యేయంగా పదో తరగతి విద్యార్థులపై విద్యాశాఖ ప్రత్యేక దృష్టి సారించింది. ఆ దిశగా వారిని సంసిద్ధులను చేయాలనే సంకల్పంతో వంద రోజుల ప్రణాళికను పకడ్బందీగా అమలు చేస్తోంది.

నిర్దేశించిన సబ్జెక్టుపై శ్రద్ధ

ఈ కార్యక్రమాన్ని గతేడాది డిసెంబరు 6న ప్రారంభించారు. రోజు ఉదయం 8 నుంచి 9 గంటల వరకు నిర్దేశించిన సబ్జెక్టును శ్రద్ధగా చదివించడం, సాయంత్రం 4 నుంచి 5 గంటలకు విద్యాశాఖ పంపిన ప్రశ్నాపత్రంతో పరీక్షలు నిర్వహించడం ప్రతి రోజు జరుగుతోంది. మార్కులను వెంటనే ఆన్‌లైన్‌లో పెడుతున్నారు. వాటిని జిల్లా విద్యాశాఖాధికారి పరిశీలించి సామర్థ్యాలు తక్కువ ఉన్న విద్యార్థులకు ప్రత్యేక శిక్షణ ఇచ్చేలా ఉపాధ్యాయులకు సూచనలు చేస్తున్నారు. అయిదు సార్లు ప్రత్యేక పరీక్షలు జరుగుతాయి. ప్రీఫైనల్, చివరిలో గ్రాండ్ టెస్ట్‌తో ఈ ప్రక్రియ పూర్తవుతుంది.

నరసన్నపేట నియోజకవర్గ వివరాలు

మండలం	ఉన్నత పాఠశాలలు	విద్యార్థుల సంఖ్య
నరసన్నపేట	13	685
పోలాకి	13	527
జలుమూరు	16	462
సారవకోట	07	375
మొత్తం	49	2,049

ప్రత్యేక అధికారులు నియామకం

ఈ వంద రోజుల ప్రణాళిక అమలును నిత్యం పర్యవేక్షించేలా ప్రభుత్వం ప్రత్యేక అధికారులను నియమించింది. వారు ఆయా పాఠశాలలను సందర్శించి సూచనలిస్తున్నారు. నరసన్నపేట నియోజకవర్గానికి సంబంధించి వెనకబడిన విద్యార్థుల కోసం గార మండలంలో డైట్ అధ్యాపకులు, ఎంపిక చేసిన ఉపాధ్యాయుల పర్యవేక్షణలో తర్ఫీదు ఇచ్చేందుకు చర్యలు తీసుకుంది.

సూచనలు అందిస్తున్నాం

పరీక్షల ఫలితాలు ఆన్‌లైన్‌లో నమోదు చేయడం వల్ల విద్యార్థుల ప్రస్తుత స్థితికి సంబంధించిన వివరాలు నేరుగా విద్యాశాఖ కమిషనర్ కార్యాలయానికి చేరుతున్నాయి. క్షేత్రస్థాయిలో పర్యవేక్షణ పెంచి, ఉపాధ్యాయులకు సూచనలు అందిస్తున్నాం.

– దాలినాయుడు, శ్రీనివాసరెడ్డి, మాధవరావు, వెంకటరమణ, ఎంఈవోలు

వేమున్నాం.. మీకు తోడుగా (10 AM TO 1 PM) 9441426248 8374620852

మీ ప్రాంతంలో ఏ ప్రజాసమస్యనైనా పరిష్కరించే క్రమంలో 'ఈనాడు' మీకు తోడుగా ఉంటుంది. వివరాలు, చిత్రాలను వాట్సప్ ద్వారా పంపొచ్చు. లేదా ఫోన్లో వివరించొచ్చు. వాటిని బాధ్యులదృష్టికి తీసుకెళ్లి పరిష్కారానికి కృషి చేస్తాం.

?: నందిగాం మండలం కవిటిఅగ్రహారంలోని పంచాయతీ భవనం శిథిలావస్థకు చేరింది. దీంతో ఎప్పుడు ఏం జరుగుతుందోనని సిబ్బందితో పాటు ప్రజలు భయాందోళన వ్యక్తం చేస్తున్నారు. సంబంధిత అధికారులు చర్యలు తీసుకోవాలి. **- మద్దిలి షణ్ముఖరావు, స్థానికుడు** ★ ప్రతిపాదనలు పంపించాం. నిధులు మంజూరైతే నూతన భవనం నిర్మిస్తాం. **- శివప్రసాద్, పంచాయతీ కార్యదర్శి, కవిటిఅగ్రహారం** – న్యూస్‌టుడే, నందిగాం

పిల్లల సంఖ్య పెంచాలి

కొత్తూరు, న్యూస్‌టుడే: ప్రభుత్వ పాఠశాలల్లో పిల్లల సంఖ్య పెంచేందుకు చర్యలు తీసుకోవాలని ఎంఈవోలు కె.గోవిందరావు, ఎన్.శ్రీనివాసరావు కోరారు. దిమిలి ప్రాథమిక పాఠశాలను శుక్రవారం వారు తనిఖీ చేశారు.

ఇంటి పన్ను చెల్లింపు తప్పనిసరి

హిరమండలం, న్యూస్‌టుడే: ఇంటి పన్ను తప్పనిసరిగా చెల్లించాలని డీడీవో అలివేలు మంగమ్మ తెలిపారు. హిరమండలం పంచాయతీలో శుక్రవారం ఇంటి పన్ను వసూళ్లను ఆమె పరిశీలించారు. ఎంపీడీవో కాశీప్రసాదరావు, డిప్యూటీ ఎంపీడీవో గోవిందరావు, ఇన్‌ఛార్జి ఈవో సాయిప్రసాద్ ఉన్నారు.

గోడు వినండి.. గోడ నిర్మించండి

సారవకోట మండలం కోదడ్డపనస గ్రామ సమీపంలో వంశధార ఎడమ కాలువపై వంతెన రక్షణ గోడ కొంత మేర కూలింది. ఏళ్లు గడుస్తున్నా తిరిగి నిర్మించక పోవడంతో దానిపై ప్రయాణించే వారు భయాందోళన చెందుతున్నారు. ఎదురెదురుగా వాహనాలు వచ్చేటప్పుడు ప్రమాదాలు జరుగుతున్నాయని పేర్కొంటున్నారు. ఈ విషయాన్ని ర.భ.శాఖ ఏఈ సరోజ వద్ద ప్రస్తావించగా.. ప్రతిపాదనలు పంపిస్తామని తెలిపారు. – న్యూస్‌టుడే, సారవకోట

పాత సమస్య తీరింది.. కొత్తది వచ్చింది

నరసన్నపేట మండలం కుద్దాంలో పొలంలోని మట్టిని తవ్వి సిమెంట్ రహదారిపై వేశారు. దీంతో మార్గం ఇరుకుగా మారి రాకపోకలు సాగించే వారు ఇక్కట్లు పడుతున్నారు. ఇన్నాళ్లు శిథిల రహదారితో అవస్థలు ఎదుర్కొన్నామని వాపోయారు. సమస్య తీరిందని అనుకునే సరికి కొత్త ఇబ్బంది వచ్చిపడిందని స్థానికులు వాపోతున్నారు. ఈ విషయమై పీఆర్వో చక్రవర్తిని వివరణ కోరగా, క్షేత్రస్థాయిలో పరిశీలించి, చర్యలు తీసుకుంటామన్నారు. – న్యూస్‌టుడే, నరసన్నపేట గ్రామీణం

వీధి దీపం.. నిర్వహణ లోపం..!

నందిగాం మండలం పెద్దతామరాపల్లిలోని రెల్లి వీధిలో 13 వీధి దీపాలకు 8 నిత్యం వెలుగుతున్నాయి. దీంతో బల్బులు వేగంగా పాడవడమే కాకుండా పంచాయతీకి బిల్లులు ఎక్కువగా వచ్చే అవకాశముందని స్థానికులు వాపోతున్నారు. అధికారులు స్పందించి, దీపాలు రాత్రి మాత్రమే వెలిగేలా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. దీనిపై పంచాయతీ కార్యదర్శి లక్ష్మణరేఖ మాట్లాడుతూ.. సిబ్బందికి తెలియజేస్తామని స్పష్టం చేశారు. – న్యూస్‌టుడే, నందిగాం

ప్రారంభానికి ముందే పగిలాయి

కోటబొమ్మాళి సామాజిక ఆసుపత్రి ప్రాంగణంలో రూ.2.09 కోట్ల వ్యయంతో ప్రసూతి భవనాల నిర్మిస్తున్నారు. ఓ వైపు పనులు జరుగుతుండగా.. మరో వైపు కిటికీలకు వేసిన అద్దాలు పగిలిపోయాయి. అధికారుల పర్యవేక్షణ లేకపోవడంతో ఇలా జరుగుతోందని విమర్శలు వినిపిస్తున్నాయి. సమస్యను ఆంధ్రప్రదేశ్ మెడికల్ సర్వీస్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ ఏఈ వెంకటేశ్ దృష్టికి తీసుకెళ్లగా తక్షణమే పరిష్కరిస్తామన్నారు. – న్యూస్‌టుడే, కోటబొమ్మాళి

వదిలేశారు.. వినియోగిస్తే మేలు

నరసన్నపేట ప్రాంతీయ ఆసుపత్రి ఆవరణలోని తాగునీటి బోరు నిరుపయోగంగా మారింది. గతంలో ఆసుపత్రికి వచ్చే రోగులు, బంధువులు, చుట్టు పక్కల ప్రాంతాల వారు ఈ బోరు నీటిని వినియోగించుకునేవారు. వాడుకలో లేక ఇలా వదిలేశారని చెబుతున్నారు. సమస్యపై ఆసుపత్రి సూపరింటెండెంట్ శ్రీనుబాబు మాట్లాడుతూ.. బోరు మరమ్మతులకు గురైందని, ప్రస్తుతానికి ఆసుపత్రిలో తాగునీటి ఇబ్బంది లేదని చెప్పారు. – న్యూస్‌టుడే, నరసన్నపేట

సమన్వయంతో ముందుకెళ్లండి

శ్రీముఖలింగంలో మాక్ డ్రిల్ నిర్వహిస్తున్న రెడ్‌క్రాస్ ప్రతినిధులు

జలుమూరు, న్యూస్‌టుడే: అధికారులంతా సమన్వయంతో పనిచేసి శ్రీముఖలింగంలో జరిగే మహాశివరాత్రి ఉత్సవాలను విజయవంతం చేయాలని శిక్షణ కలెక్టర్ డి.పృథ్వీరాజ్ కుమార్, ఆర్డీవో కె.సాయిప్రత్యూష అన్నారు. శ్రీముఖలింగంలో ఏర్పాట్లను శుక్రవారం వారు పరిశీలించారు. వైద్య ఆరోగ్యశాఖ సిబ్బందితో కలిసి రెడ్‌క్రాస్ ప్రతినిధులు మాక్ డ్రిల్ నిర్వహించారు. ఉత్సవాల సమయంలో ఎవరైనా ప్రమాదాల బారిన పడితే ఎలా రక్షించాలో శిక్షణ ఇచ్చారు. కార్యక్రమంలో ఈవో ఏడుకొండలు, తహసీల్దారు జె.రామారావు, ఎంపీడీవో బి.చిన్నమ్మడు పాల్గొన్నారు.

పనుల ఆలస్యంపై ఆర్డీవో అసహనం

టెక్కలి పట్టణంలోని పట్టుమహాదేవి కోనేరు పార్కు పనులు వేగవంతం చేయాలని ఆర్డీవో ఎం.కృష్ణమూర్తి ఆదేశించారు. శుక్రవారం నిర్మాణాలను అధికారులతో కలిసి పరిశీలించారు. ఆలస్యంపై అసహనం వ్యక్తం చేశారు. ప్రభుత్వ భూముల ఆక్రమణలు తొలగించాలన్నారు. ఎంపీడీవో రేణుక, తహసీల్దార్ సత్యం, పీఆర్ డీఈఈ సుధాకర్, జేఈ నాయుడు పాల్గొన్నారు. – న్యూస్‌టుడే, టెక్కలి

ఆరోగ్య సూత్రాలపై అవగాహన

సారవకోట: స్వయంశక్తి సంఘాల మహిళలకు ఆరోగ్య సూత్రాలు తెలియజేయాలని ఏపీఎం శ్రీనివాస్ బాబా సూచించారు. సారవకోటలోని ఉపాధి కార్యాలయ ఆవరణలో వీవోఏలు, సీసీలతో శుక్రవారం అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎంఈవో వెంకటరమణ మాట్లాడుతూ అక్షరాంధ్ర కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు. ఎంఈవో-2 భూలక్ష్మి, మహిళా సమాఖ్య అధ్యక్షురాలు నాగరత్నం పాల్గొన్నారు.

కల్యాణం.. కమనీయం

ఎత్తురాళ్లపాడు(కోటబొమ్మాళి),న్యూస్‌టుడే: చిన్నబమ్మిడి పంచాయతీ సుబ్బారావుపేటలో మూడురోజులుగా జరుగుతున్న శ్రీదేవీ భూదేవీ సమేత విజయ వేంకటేశ్వరుని ఉత్సవాలు శుక్రవారంతో ముగిశాయి. ఈ సందర్భంగా స్వామివారి కల్యాణం ఘనంగా నిర్వహించారు. అనంతరం సహస్ర దీపారాధన కార్యక్రమంలో భక్తులు పెద్దఎత్తున పాల్గొన్నారు. తెదేపా నాయకుడు కింజరాపు హరివరప్రసాద్ ప్రత్యేక పూజలు చేశారు. పురోహితులు అరవెల్లి శ్రీనుబాబు, రాజాబాబు పాల్గొన్నారు.

ఉన్నత స్థానాలకు చేరుకోండి

నందిగాం, న్యూస్‌టుడే: విద్యార్థులు కష్టబడి చదివి ఉన్నత స్థానాలకు చేరుకోవాలని సీతంపేట ఐటీడీఏ డీడీ, డిప్యూటీ డీఈవో ఎం.ఆనందరావు, పి.నారాయుడు అన్నారు. రాంపురం పంచాయతీ జయపురం గిరిజన బాలుర ఆశ్రమోన్నత పాఠశాలను శుక్రవారం వారు సందర్శించారు. పదోతరగతి విద్యార్థులతో మాట్లాడి పలు ప్రశ్నలకు సమాధానాలు రాబట్టారు. అనంతరం 100 రోజుల ప్రణాళికపై ఉపాధ్యాయులతో మాట్లాడారు. ఇన్‌ఛార్జి ప్రధానోపాధ్యాయుడు సింహాచలం పాల్గొన్నారు.

విద్యార్థులతో మాట్లాడుతున్న అధికారులు

అందరి సహకారం అవసరం

పోలాకి, ఎల్ఎన్‌పేట, న్యూస్‌టుడే: ఈనెల 17న నిర్వహించనున్న 'డీవార్మింగ్ డే' కార్యక్రమం విజయవంతానికి అందరి సహకారం అవసరమని గుప్పిడిపేట వైద్యాధికారి సుధీర్ కోరారు. శుక్రవారం ఆయన పోలాకిలో మాట్లాడారు. ఆసుపత్రికి సంబంధించి 10 ఉప కేంద్రాల పరిధిలో నులి పురుగుల నివారణా మాత్రలు పంపిణీ చేస్తున్నట్లు చెప్పారు. ★ ఎల్ఎన్‌పేట మండల పరిషత్తు భవనంలో ఎంపీడీవో శ్రీనివాసరావు నులి పురుగుల నివారణ దినంపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. వైద్యురాలు వసుధ ఉన్నారు.★ పోలాకి మండల పరిషత్తు కార్యాలయం వద్ద పీహెచ్‌సీ విస్తారణాధికారి నల్లి రవికుమార్ ఆధ్వర్యంలో వైద్య ఆరోగ్య సిబ్బంది ప్రదర్శన చేపట్టారు. ఎంఈవో-2 శ్రీనివాసరెడ్డి హాజరయ్యారు.

పోలాకి మండల పరిషత్తు కార్యాలయం వద్ద నినాదాలు చేస్తున్న వైద్య ఆరోగ్య సిబ్బంది

సమస్యలపై కలెక్టర్‌కు వినతి

కొత్తూరు, న్యూస్‌టుడే: మాజీ ఎమ్మెల్యే కలమట వెంకటరమణ కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్‌ను శ్రీకాకుళంలో శుక్రవారం కలిశారు. పాతపట్నం నియోజకవర్గంలోని సమస్యలపై ఆయనకు వినతిపత్రం అందించారు. కరకట్టల పనుల్లో జాప్యం లేకుండా వేగవంతం చేయాలని కోరారు.

కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్‌కు సమస్యలు వివరిస్తున్న కలమట వెంకటరమణ

నిధులు మంజూరు చేయాలి

హిరమండలం, న్యూస్‌టుడే: కోరాడకాలనీ జడ్పీ ఉన్నత పాఠశాలకు అదనపు తరగతి గది నిర్మాణానికి నిధులు మంజూరు చేయాలని విద్యార్థుల తల్లిదండ్రులు కోరారు. శుక్రవారం ప్రధానోపాధ్యాయుడు విజయ భాస్కర్‌సాహు అధ్యక్షతన తల్లిదండ్రుల సమావేశం నిర్వహించారు. జడ్పీటీసీ సభ్యుడు పి.బుచ్చిబాబు, సర్పంచి ఎల్.రోజా, ఎంఈవో కె.రాంబాబు పాల్గొన్నారు.

ఆధ్యాత్మికతతో ప్రశాంతత

ర్యాలీగా వెళ్తున్న బ్రహ్మకుమారీలు

మెళియాపుట్టి, న్యూస్‌టుడే: ఆధ్యాత్మికతతో ప్రశాంతతను పొందొచ్చని ప్రజాపిత బ్రహ్మకుమారి సుదాక్క తెలిపారు. చాపర గ్రామంలో త్రిలోక్ భవన్ ప్రాంగణంలో శుక్రవారం శివలింగాలను ఏర్పాటు చేశారు. చిన్నారులు సాంస్కృతిక ప్రదర్శనలతో ఆకట్టుకున్నారు. అనంతరం ర్యాలీ చేపట్టారు.

విద్యార్థుల భద్రతకు ప్రాధాన్యం

నరసన్నపేట, న్యూస్‌టుడే: విద్యార్థుల భద్రతకు ప్రాధాన్యమిస్తున్నట్లు ఎస్సై బి.గణేష్ అన్నారు. స్థానిక పద్మావతి డిగ్రీ కళాశాలలో శుక్రవారం ఆంధ్ర విద్యార్థి సంఘం (ఏవీఎస్) ఆధ్వర్యంలో మాదక ద్రవ్యాలు, మహిళల అక్రమ రవాణాకు వ్యతిరేకంగా అవగాహన సదస్సు నిర్వహించారు. యువత మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలని వక్తలు సూచించారు. కళాశాల డైరెక్టర్ సీహెచ్.దుర్గాప్రసాద్, ఎస్సై-2 శేఖరరావు, ఏవీఎస్ జిల్లా అధ్యక్షుడు బోర గోపీ, దాసరి గణేష్ పాల్గొన్నారు.

ఆదర్శనీయురాలు సరోజినీ నాయుడు

నరసన్నపేట, న్యూస్‌టుడే: భారత కోకిల సరోజినీ నాయుడు ఆదర్శనీయురాలని ప్రభుత్వ డిగ్రీ కళాశాల ప్రిన్సిపల్ పి.లత పేర్కొన్నారు. కళాశాలలో శుక్రవారం ఆమె జయంతి సందర్భంగా నివాళులర్పించారు. వైస్ ప్రిన్సిపల్ శాంతి హేమ్, అధ్యాపకులు నాగరాజు, అన్నాజీరావు, రవికుమార్ పాల్గొన్నారు.

గ్రూప్-2 విజేతకు సత్కారం

జలుమూరు, న్యూస్‌టుడే: గ్రూప్- 2 విజేత తండ్యాల ఇందుమతిని శుక్రవారం కరవంజ ఉన్నత పాఠశాల ఆవరణలో ఎంఈవోలు బమ్మిడి మాధవరావు, ప్రసాదరావు సత్కరించారు. లోకో పైలట్‌గా కొలువు సాధించిన ముద్దాడ బాలరాజును సన్మానించారు. సర్పంచి జుత్తు నేతాజీ, నీటి సంఘం అధ్యక్షుడు అప్పలనాయుడు, హెచ్ఎం ఆనందరావు పాల్గొన్నారు.

పైప్‌లైన్ లీకేజీతో తాగునీరు వృథా

హిరమండలం, న్యూస్‌టుడే: గొట్టా బ్యారేజీ కూడలి సమీపంలో శుక్రవారం పైప్‌లైన్ లీకేజీతో తాగునీరు వృథాగా పోయింది. దీనిపై ఇన్‌ఛార్జి పంచాయతీ కార్యదర్శి సాయిప్రసాద్ మాట్లాడుతూ.. పక్కనే ఎత్తిపోతల పథకం పనులు జరుగుతుండటంతో భారీ వాహనాల రాకపోకల వల్ల పైప్‌లైన్ మరమ్మతులకు గురైందని, చర్యలు తీసుకుంటామని చెప్పారు.

విశ్రాంతి బల్లల వితరణ

మెళియాపుట్టి: మెళియాపుట్టిలో ప్రయాణికుల సౌకర్యార్థం స్థానిక తెదేపా నాయకుడు వై.శ్రీనివాస్‌రెడ్డి విశ్రాంతి బల్లలను వితరణగా అందించారు. శుక్రవారం వీటిని పోలీస్‌స్టేషన్, ఎంపీడీవో కార్యాలయం, రెడ్డి బజార్, మర్రిపోలేరమ్మ ఆలయం ప్రాంగణాల్లో ఏర్పాటు చేశారు. యేరుసు అప్పారావు, అమ్మయ్యమ్మ జ్ఞాపకార్థం వీటిని అందించినట్లు ఆయన పేర్కొన్నారు.

ఏకలవ్య పాఠశాల తనిఖీ

మెళియాపుట్టి, న్యూస్‌టుడే: ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ పాఠశాలను ఎంపీడీవో నర్సింహ ప్రసాద్ పండా శుక్రవారం తనిఖీ చేశారు. తాగునీరు, మెనూ అమలు, పరిసరాల శుభ్రత తదితర వాటిని పరిశీలించారు. ఎంఈవో ఎస్.దేవేంద్రరావు, కార్యదర్శి కిశోర్ ఉన్నారు.

కొత్తమ్మకు బంగారు కాసుల వితరణ

కోటబొమ్మాళి, న్యూస్‌టుడే: తెదేపా మండలాధ్యక్షుడు బోయిన రమేష్, మీరాబాయిల కుమార్తె సాన మౌలిక, శ్రీహర్ష దంపతులు కొత్తమ్మతల్లికి రూ.1.70 లక్షల విలువైన 16 బంగారు కాసులను వితరణగా అందజేశారు. విదేశాల్లో ఉన్న వారి తరపున తల్లి మీరాబాయి శుక్రవారం ఆలయ ఈవో వాకచర్ల రాధాకృష్ణకు వీటిని ఇచ్చారు. ధర్మకర్తల మండలి సభ్యుడు మంచాల వెంకటరావు ఉన్నారు.

బార్ కౌన్సిల్ ఎన్నికకు ఓటింగ్

కోటబొమ్మాళి, న్యూస్‌టుడే: హైకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ ఏవీ శేషసాయి నేతృత్వంలో కోటబొమ్మాళిలో శుక్రవారం బార్ కౌన్సిల్ సభ్యుల ఎన్నికలు వెబ్ కాస్టింగ్ ద్వారా నిర్వహించారు. స్థానిక న్యాయవాదుల సంఘ అధ్యక్షుడు శ్రీనివాసులు పోలింగ్ అధికారిగా వ్యవహరించారు. 143 మంది పోటీలో ఉండగా కోర్టు పరిధిలో కోటబొమ్మాళి, జలుమూరు, సంతబొమ్మాళి మండలాలకు చెందిన న్యాయవాదులు ఓటు హక్కును వినియోగించుకున్నారు.

వేతన పెంపుపై హర్షం

టెక్కలి పట్టణం, పాతపట్నం, నందిగాం, న్యూస్‌టుడే: 108 అంబులెన్స్ ఉద్యోగుల జీతాలు పెంచుతూ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై సంబంధిత సిబ్బంది హర్షం వ్యక్తం చేశారు. టెక్కలి, పాతపట్నం, నందిగాం మండల కేంద్రాల్లో ప్లకార్డులతో శుక్రవారం ప్రదర్శనలు చేపట్టారు. ముఖ్యమంత్రి చంద్రబాబుకు కృతజ్ఞతలు తెలిపారు.

అభివృద్ధే కూటమి మంత్రం

రహదారి పనులకు శంకుస్థాపన చేస్తున్న తెదేపా నాయకులు

ఎల్ఎన్‌పేట, న్యూస్‌టుడే: అభివృద్ధే మంత్రంగా కూటమి ప్రభుత్వం పనిచేస్తోందని జిల్లా నీటి సంఘం వైస్ ఛైర్మన్ ఒమ్మి ఆనందరావు పేర్కొన్నారు. మండలంలో సిద్ధాంతం నుంచి గడేవానిపేట మీదుగా సుమంతాపురం గ్రామానికి రూ.50 లక్షలతో చేపడుతున్న రహదారి పనులకు ఆయన శంకుస్థాపన చేశారు. 8 రోడ్లకు రూ.12 కోట్లు నిధులు విడుదలయ్యాయని తెలిపారు. నాయకులు పోలినాయుడు, ప్రసాద్, జగ్గారావు, సత్యనారాయణ, శ్రీనివాసరావు పాల్గొన్నారు.

క్రమశిక్షణతో కూడిన విద్య అవసరం

నందిగాం, పాతపట్నం, న్యూస్‌టుడే: క్రమశిక్షణతో కూడిన విద్య అవసరమని నందిగాం ప్రభుత్వ జూనియర్ కళాశాల ప్రిన్సిపల్ కృష్ణమోహన్ తెలిపారు. ఇంటర్ రెండో ఏడాది విద్యార్థులకు శుక్రవారం వీడ్కోలు కార్యక్రమం నిర్వహించారు.★ పాతపట్నంలో ప్రభుత్వ జూనియర్ కళాశాలలో జరిగిన కార్యక్రమంలో ప్రిన్సిపల్ టి.హేమసుందరరావు, ఎంఈవోలు గోవిందరావు, తిరుమలరావు పాల్గొన్నారు.

వంతెన.. దశాబ్దాలుగా యాతన

❖ అధ్వానంగా వంశధార ఎడమ కాలువ వారధులు

– న్యూస్‌టుడే, నందిగాం

టెక్కలి డివిజన్ పరిధిలో వంశధార ప్రధాన ఎడమ కాలువపై వంతెనలు శిథిలావస్థకు చేరుకున్నాయి. గతంలో సంతబొమ్మాళి, నందిగాం మండలాల్లోని జగన్నాథపురం, గొల్లవూరు వారధులు కూలినా గత ప్రభుత్వం వాటి గురించి పట్టించుకోలేదు. కూటమి సర్కారు అధికారంలోకి వచ్చాక వాటి స్థానంలో నూతనంగా సేతువులు నిర్మించారు. ప్రస్తుతం కోటబొమ్మాళి మండలంలో జియ్యన్నపేట, కన్నేవలస, జర్జంగి, పాకివలస సమీపంలో 5 వంతెనలు, టెక్కలి మండలంలో మేఘవరం, బొరిగిపేట వద్ద 2, నందిగాం పరిధిలో 4 శిథిలావస్థకు చేరుకున్నాయి. పాలకులు స్పందించి, కొత్తవి నిర్మించాలని ప్రయాణికులు కోరుతున్నారు.

● ఇదీ పరిస్థితి..

నందిగాం మండలంలో గొల్లవూరు నుంచి జడ్యాడ వరకు సుమారు 25 కి.మీ. మేర వంశధార ప్రధాన ఎడమ కాలువ ప్రవహిస్తూ దాదాపు 12,500 ఎకరాలకు సాగునీటిని అందిస్తోంది. 1989లో ఈ కాలువపైన 6 వంతెనలు నిర్మించారు. వీటిలో నందిగాం- పూండి, కొత్తఅగ్రహారం- జడ్యాడ, హరిదాసుపురం- పాత్రునివలస, పూండి- నారాయణపురం రహదారుల పైన 4 వారధులు శిథిలావస్థకు చేరుకున్నాయి. సుభద్రాపురం, పెద్దినాయుడుపేట సమీపంలో జాతీయ రహదారి విస్తరణ పనుల్లో భాగంగా కొత్తగా సేతువులు నిర్మించారు.

ఆనందపురం సమీపంలో ప్రమాదకరంగా శిథిల సేతువు

● దాటే వరకు దడే

కణితివూరు, కొత్తఅగ్రహారం, ఆనందపురం, నారాయణపురం సమీపంలోని వంతెనలు శిథిలావస్థకు చేరడంతో రాకపోకలు చేయాలంటే భయమేస్తోంది. పూండి వెళ్లాలంటే నందిగాం బెండిగేటు మీదుగా సుమారు 35 కి.మీ. చుట్టూ తిరిగి వెళ్లాల్సి వస్తోంది. కణితివూరు వద్ద కొత్త వారధి నిర్మిస్తే వ్యయప్రయాసలు తప్పుతాయి.

- పినకాన జోగారావు, రాంపురం

ప్రతిపాదనలు పంపించాం

శిథిలావస్థకు చేరిన వంతెనల స్థానంలో కొత్తవి నిర్మించేందుకు ప్రతిపాదనలు పంపించాం. నిధులు మంజూరైన వెంటనే పనులు చేపడతాం.

– శేఖరరావు, ఈఈ, వంశధార ప్రాజెక్టు, టెక్కలి

'నా కుటుంబానికి రక్షణ కల్పించండి'

హిరమండలం, న్యూస్‌టుడే: తన కుటుంబానికి రక్షణ కల్పించాలని హిరమండలం ఏఎంసీ అధ్యక్షుడు, జనసేన పార్టీ మండలాధ్యక్షుడు ఎం.రామకృష్ణ హిరమండలం పీహెచ్‌సీ వద్ద మాట్లాడిన వీడియో శుక్రవారం సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది. స్వగ్రామం ధనుపురంలో మద్యం గొలుసు దుకాణాలపై ప్రశ్నించడంతో అదే గ్రామానికి చెందిన కొంతమంది ఇంటికి వచ్చి దాడికి పాల్పడినట్లు వీడియోలో పేర్కొన్నారు. దీనిపై హిరమండలం పోలీసుస్టేషనులో ఫిర్యాదు చేసినట్లు తెలిపారు. ఘటనపై తెదేపా మండలాధ్యక్షుడు, ధనుపురం సర్పంచి దారపు ఢిల్లేశ్వరరావు ఓ వీడియో సందేశం విడుదల చేశారు. ఇది రెండు కుటుంబాల మధ్య వివాదమే తప్ప తెదేపా, జనసేన పార్టీ నాయకులు, కార్యకర్తలకు దీనిలో ఎటువంటి సంబంధం లేదని అందులో స్పష్టం చేశారు.

సంగ్రామ దీక్ష విజయవంతం చేయాలి

కొత్తూరులో గోడప్రతులు ఆవిష్కరిస్తున్న ఉపాధ్యాయ సంఘ నాయకులు

కొత్తూరు, జలుమూరు, న్యూస్‌టుడే: సీపీఎస్ రద్దు చేయాలంటూ ఈ నెల 22న విశాఖపట్టణంలో నిర్వహించే సాగర సంగ్రామ దీక్షను విజయవంతం చేయాలని వక్తలు అన్నారు. స్థానిక ఉన్నత పాఠశాల ప్రాంగణంలో శుక్రవారం కార్యక్రమానికి సంబంధించిన గోడప్రతులను ఆవిష్కరించారు. ఏపీ సీపీఎస్‌ఈఏ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు టి.సూర్యారావు, పీఆర్టీయూ నాయకుడు ప్రసాదరావు పాల్గొన్నారు. ★ జలుమూరు మండల విద్యాశాఖ కార్యాలయం వద్ద గోడప్రతుల ఆవిష్కరణలో ఏపీసీపీఎస్ ఈఏ సంఘ నాయకులు చల్ల దుర్గాప్రసాద్, జగన్నాథం, డి.శ్రీనివాసరావు, రాజు, షణ్ముఖ, సంతోష్, రాంబాబు పాల్గొన్నారు.

(c) eenadu

శ్రీకాకుళం
•శ్రీకాకుళం •ఆమదాలవలస •ఎచ్చెర్ల

ఆరోగ్యంపై పొగబట్టారు...

బూర్జ మండలంలోని ప్రధాన రహదారిలో చాలా చోట్ల వ్యర్థాలకు నిప్పు పెడుతున్నారు. దీని నుంచి విడుదలైన దట్టమైన పొగతో వాహనదారులకు ఇబ్బందులు తప్పడం లేదు. ఆ సమయాల్లో ప్రమాదాలు జరిగే అవకాశం ఉందని స్థానికులు వాపోతున్నారు. అధికారులు చర్యలు తీసుకోవాలని వారు కోరుతున్నారు. ఈ విషయాన్ని ఎంపీడీవో ఆర్.తిరుపతిరావు దృష్టికి తీసుకెళ్లగా సమస్య పరిష్కరిస్తామని పేర్కొన్నారు. - న్యూస్‌టుడే, బూర్జ

తెరపై ఈనాడు

సరస్వతి: పంకీ ఎస్‌వీసీ (రామ లక్ష్మణ): మన శంకరవరప్రసాద్ గారు సన్‌మ్యాక్స్: సీతా పయనం మారుతి : మనసంతా నువ్వే కిన్నెర : విత్ లవ్ కీర్తన : భర్త మహాశయులకు విజ్ఞప్తి కీర్తిక : చిత్తా పచ్చా(ది రింగ్ ఆఫ్ రౌడీస్), అమరావతికి ఆహ్వానం సూర్య : కపుల్ ఫ్రెండ్లీ - న్యూస్‌టుడే, పాతబస్టాండ్

దుర్గమ్మకు ప్రత్యేక పూజలు

లావేరు మండల కేంద్రంలోని కనక దుర్గాదేవి ఆలయంలో శుక్రవారం అమ్మవారిని పట్టువస్త్రాలతో అలంకరించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అభిషేకాలు, కుంకుమార్చనలు జరిగాయి. పరిసర గ్రామాలకు చెందిన భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని దుర్గాదేవిని దర్శించుకున్నారు.- న్యూస్‌టుడే, లావేరు

రోడ్డు భద్రతా నియమాలపై అవగాహన తప్పనిసరి

మాట్లాడుతున్న ఉప రవాణా కమిషనర్ విజయ్

ఎచ్చెర్ల, న్యూస్‌టుడే: బీటెక్ చదువుతున్న విద్యార్థులు రోడ్డు భద్రత నియమాలు తప్పకుండా పాటించాలని, కుటుంబ సభ్యులు, ఇతరులకు అవగాహన కల్పించే బాధ్యత తీసుకోవాలని ఉప రవాణా కమిషనర్ ఎ.విజయ్ సారథి సూచించారు. మండల కేంద్రంలోని స్థానిక శ్రీ వెంకటేశ్వర ఇంజినీరింగ్ కళాశాలలో జిల్లా రవాణాశాఖ ఆధ్వర్యంలో 'రోడ్డు భద్రతకోసం ఇంజినీరింగ్ పరిష్కారాలు' అనే అంశంపై ఒక్కరోజు సదస్సు నిర్వహించారు. ఎంవీఐ పి.వి.గంగాధర్, కళాశాల ప్రధానాచార్యుడు ఎస్.సి.వి.రమణమూర్తినాయుడు పాల్గొన్నారు.

సర్వేపల్లి రాధాకృష్ణన్ రచనలు అభ్యసించాలి

మాట్లాడుతున్న ప్రభుత్వ పురుషుల డిగ్రీ కళాశాల ప్రిన్సిపల్ పోలినాయుడు

కలెక్టరేట్(శ్రీకాకుళం),న్యూస్‌టుడే: యువతరం సర్వేపల్లి రాధాకృష్ణన్ రచనలు అభ్యసించాలని పురుషుల డిగ్రీ కళాశాల ప్రిన్సిపల్ వై.పోలినాయుడు సూచించారు. కళాశాలలో శుక్రవారం ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ ఫిలాసఫికల్ రీసెర్చ్ సౌజన్యంతో పీరియడ్ లెక్చరర్స్ ప్రోగ్రాంలో భాగంగా ఇండియన్ నాలెడ్జి సిస్టంపై సర్వేపల్లి రాధాకృష్ణన్ పాత్ర అనే అంశంపై అతిథి ఉపన్యాసం నిర్వహించారు. ఆంధ్ర విశ్వవిద్యాలయ తత్వశాస్త్ర పూర్వ విభాగాధిపతి ఎంవీ కృష్ణయ్య, తత్వశాస్త్ర విభాగాధిపతి వి.వెంకటరావు, అకడమిక్ కోఆర్డినేటర్ ఎస్.శశిభూషణ్ తదితరులు ప్రసంగించారు

కట్టడిలో విఫలం.. బకాయిలతో భారం

- మూడో తీగ ఏర్పాటుకాక నిరంతర వెలుగులు
- పట్టించుకోని పంచాయతీ, విద్యుత్తు అధికారులు

- న్యూస్‌టుడే, లావేరు, ఎచ్చెర్ల

లావేరు మండలం బెజ్జిపురం సమీపంలోని జగనన్నకాలనీలో ఇళ్లు లేకపోయినా నిరంతరం వెలుగుతున్న విద్యుత్తు దీపాలు

ఒక వైపు విద్యుత్తు బిల్లుల భారం. మరోవైపు గ్రామీణ ప్రాంతాల్లో నిరంతరం విద్యుత్తు దీపాలు వెలుగుతూ మరమ్మతులకు గురవుతుండటంతో పంచాయతీల్లో బకాయిలు పేరుకుపోతున్నాయి. వైకాపా ప్రభుత్వంలో విద్యుత్తు బిల్లులు మోతమోగించిన విషయం తెలిసిందే. కూటమి సర్కారు వచ్చాక కొంత వరకు ఉపశమనం లభించింది. ప్రస్తుతం గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో వీధి దీపాలు వెలగకుండా కట్టడి చేయడంలో పంచాయతీ, విద్యుత్తు శాఖ అధికారులు విఫలం కావడంతో సమస్య ఉత్పన్నమవుతోంది.

డివిజన్	శ్రీకాకుళం
మండలాలు	10
పంచాయతీలు	387
సర్వీసులు	సుమారు 2,450

- ఏడేళ్ల కిందట తెదేపా ప్రభుత్వం పంచాయతీలకు ఎల్‌ఈడీ దీపాలు సరఫరా చేసింది. ఈ ప్రక్రియ ఏజెన్సీ ద్వారా సాగింది. ఆ సమయంలో థర్డ్‌వైర్(మూడో తీగ) వేయకపోవడంతో ఆన్‌ఆఫ్ చేయడానికి వీల్లేక రాత్రి పగలు దీపాలు వెలుగుతూనే ఉన్నాయి. ఏళ్ల గడుస్తున్నా ఈ సమస్యకు శాశ్వత పరిష్కారం మాత్రం అధికారులు, పాలకులు చూపలేకపోతున్నారు. దీంతో పంచాయతీల్లో విద్యుత్తు బకాయిలు రూ.కోట్లకు చేరాయి.
- ఎల్ఈడీ దీపాల అమరికతో వెలుతురు ఎక్కువగా రావడం, విద్యుత్తు ఆదాతో బిల్లు తక్కువగా వచ్చి పంచాయతీలకు కొంతైనా ఊరట లభిస్తుందన్న ఉద్దేశంతో అప్పటి ప్రభుత్వం చర్యలు తీసుకుంది. అనంతరం లక్ష్యం నీరుగారి పరిస్థితి భిన్నంగా తయారైంది.
- గ్రామీణ ప్రాంతాల్లో వీధి దీపాలు నిరంతరం వెలుగుతున్న ఎవరూ స్పందించడం లేదు. వాటి నియంత్రణకు సంబంధించి స్విచ్‌బోర్డులు ఏర్పాటు చేయాల్సి ఉన్నప్పటికీ ఆ దిశగా అధికారులు చర్యలు తీసుకోవడం లేదని స్థానికులు వాపోతున్నారు.

చర్యలు తీసుకుంటాం..

పంచాయతీల్లో విద్యుత్తు దీపాల వెలుగులపై ఆ శాఖాధికారులతో అంచనాలు రూపొందించి మూడో తీగ ఏర్పాటుపై చర్యలు తీసుకుంటాం. పంచాయతీల నుంచి అవసరం మేరకు నివేదికలు తయారు చేసి సంబంధిత అధికారులకు పంపిస్తాం. - ఆర్.గోపీబాల, డీఎల్‌పీవో, శ్రీకాకుళం డివిజన్

మేమున్నాం.. మీకు తోడుగా (10 AM TO 1 PM) 9502198883 8008552704

సమస్య: కళింగపట్నంలో సంతతోట వద్ద చేపల మార్కెట్ కోసం ప్రత్యేకంగా వసతి ఉన్నా బయటే వ్యాపారం సాగిస్తున్నారు. పరిసరాలు అపరిశుభ్రంగా తయారవుతున్నాయి.

- స్థానికులు సమాధానం: సమస్య పరిష్కారానికి చర్యలు తీసుకుంటాం.

- చల్ల ప్రవీణ్‌కుమార్, కార్యదర్శి, కళింగపట్నం పంచాయతీ

ప్రపంచ రేడియో దినోత్సవం

శ్రీకాకుళం సాంస్కృతికం: శ్రోతలకు విజ్ఞానం, వినోదం అందించే మాధ్యమం రేడియో అని పలువురు వక్తలు పేర్కొన్నారు. శ్రీకాకుళం నగరంలోని ఆర్ట్స్ కళాశాల ఆవరణలో శుక్రవారం స్టార్ వాకర్స్ క్లబ్ ఆధ్వర్యంలో ప్రపంచ రేడియో దినోత్సవం నిర్వహించారు. లయన్స్ క్లబ్ హర్షవల్లి మాజీ అధ్యక్షుడు వావిలపల్లి జగన్నాథం నాయుడు, స్టార్ వాకర్స్ క్లబ్ వ్యవస్థాపకుడు గేదెల ఇందిరాప్రసాద్, లక్ష్మీ తదితరులు ఎస్.జోగినాయుడిని ఘనంగా సత్కరించారు.

సాగునీరందే పరిస్థితి లేదు!

ఆమదాలవలస మండలం రామచంద్రాపురం గ్రామంలో పంటపొలాలకు సాగు నీరందించే చింతబట్టిలో పూడిక, పనికిరాని మొక్కలు పేరుకుపోయాయి. దీంతో రబీలో వేసుకున్న పంటలకు సాగరం చెరువు నుంచి సాగు నీరు ప్రవహించక ఇబ్బందులు పడుతున్నామని రైతులు వాపోతున్నారు. ఉపాధి పనులతో పూడిక తొలగించే పనులు చేపడుతున్నామని ఎంపీడీవో సీపాన రామ్మోహన్ తెలిపారు. - న్యూస్‌టుడే, ఆమదాలవలస గ్రామీణం

కదలదు.. వదలదు..

పొందూరు మండలం బురిడికంచరాం గ్రామంలో ప్రధాన రహదారి పక్కనున్న కాలువలు అధ్వానంగా ఉన్నాయి. కాలువలో చెత్త పేరుకుపోయి మురుగునీరు నిలిచిపోతోందని గ్రామస్థులు వాపోతున్నారు. దుర్వాసన, దోమల బెడద పెరిగి వ్యాధుల బారిన పడుతున్నామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అధికారులు స్పందించి పారిశుద్ధ్య పనులు చేపట్టాలని కోరుతున్నారు. ఈ విషయమై ఎంపీడీవో వాసుదేవరావు వద్ద ప్రస్తావించగా చర్యలు తీసుకుంటామన్నారు. - న్యూస్‌టుడే, పొందూరు గ్రామీణం

బురదమయం..

శ్రీకాకుళం గ్రామీణ మండలం రాగోలు పరిధి దూసి కూడలి గ్రామం వరకు రోడ్డు గోతులమయంగా మారింది. ఇసుక లారీల రాకపోకలతో ఆ ప్రాంతం మరింత ఛిద్రమై బురదమయమవుతోంది. వాహనదారులు రాకపోకలకు ఇబ్బంది పడుతున్నారు. సమస్య పరిష్కారానికి అధికారులు చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు. - న్యూస్‌టుడే, రాగోలు(శ్రీకాకుళం గ్రామీణం)

పట్టించుకోరు.. ఇటు చూడరు

ఎచ్చెర్ల మండలం కొత్తపేట పంచాయతీ గాడుపేటలో ఏర్పాటుచేసిన పైపు లైన్ నుంచి తాగు నీరు నిరంతరం ప్రవహిస్తూ వృథా అవుతోంది. అవసరమైన సమయంలో నీరు వచ్చేలా నియంత్రణ ఏర్పాట్లు చేయలేదని, సమస్యను పంచాయతీ పాలకులకు, అధికారులకు తెలియజేసినా పట్టించుకోవడం లేదని ఆరోపిస్తున్నారు. ఈ విషయాన్ని పంచాయతీ కార్యదర్శి హనుమంతు రవికాంత్ వద్ద ప్రస్తావించగా క్షేత్ర స్థాయిలో పరిశీలించి చర్యలు తీసుకుంటామన్నారు. - న్యూస్‌టుడే, ఎచ్చెర్ల

బోర్డు ఇలా... సమాచారం తెలిసేదెలా...!

సరుబుజ్జిలి మండలంలోని యరగాం గ్రామంలో చెత్తసంపద కేంద్రం నిర్మాణానికి సంబంధించిన సమాచారం తెలిపేందుకు బోర్డును ఏర్పాటు చేశారు. దానిపై వివరాలు చెరిగిపోగా ఇలా వృథాగా కింద పడి ఉన్నా పట్టించుకునే నాథులే కరవయ్యారు. ఈ విషయమై ఈవోపీఆర్డీ రామారావు వద్ద ప్రస్తావించగా పరిశీలించి, సమస్య పరిష్కారానికి కృషి చేస్తామని తెలిపారు. - న్యూస్‌టుడే, సరుబుజ్జిలి

జూనియర్ లెక్చరర్‌గా ఎంపిక

విశాఖపట్నం(మాధవధార), న్యూస్‌టుడే: విశాఖ నగరంలోని మాధవధార ప్రాంతానికి చెందిన **సనపల మాలతి** జూనియర్ లెక్చరర్‌గా ఎంపికయ్యారు. ఏపీపీఎస్సీ శుక్రవారం సాయంత్రం ఫలితాలు విడుదల చేసింది. జోన్-1కు సంబంధించి జువాలజీ సబ్జెక్టులో ఉన్న ఒకే ఒక్క పోస్టుకు ఆమె ఎంపికవ్వడం విశేషం. ఈమె భర్త జి.ఎస్.నాయుడు వ్యాపారి. వీరికి ఒక కుమార్తె, కుమారుడు ఉన్నారు. వీరు ప్రస్తుతం శ్రీకాకుళంలో నివాసం ఉంటున్నారు.

స్వరపుష్పం క్యాసెట్ ఆవిష్కరణ

శ్రీకాకుళం నగర పరిధి గుడి వీధిలోని ఉమారుద్ర కోటేశ్వరాలయంలో శుక్రవారం ప్రసిద్ధ గాయకుడు పి.భారతీరమేశ్ ఉమారుద్రుడిపై పాడిన స్వరపుష్పం, మంత్రరాజం క్యాసెట్‌ను ఆవిష్కరించారు. అర్చకులు రామ్‌జీ, చందు, ఈవో ఎం.సుకన్య భారతీరమేశ్‌ను అభినందించారు. ఆలయ కమిటీ ఛైర్మన్ పాండ్రంకి దేవేందర్‌నాయుడు పాల్గొన్నారు. - న్యూస్‌టుడే, శ్రీకాకుళం సాంస్కృతికం

దృష్టి లోప నివారణకు కృషి

సరుబుజ్జిలిలో విద్యార్థులకు కళ్లద్దాలు అందిస్తున్న అధికారులు

సరుబుజ్జిలి, బూర్జ, న్యూస్‌టుడే: విద్యార్థుల్లో దృష్టి లోపం నివారణకు ఎంతో కృషి చేస్తున్నామని గుత్తావల్లి ప్రాథమిక ఆరోగ్య కేంద్రం నేత్ర వైద్యాధికారి ఎం.బాబూరావు తెలిపారు. జిల్లా అంధత్వ, దృష్టిలోపం నివారణ కార్యక్రమంలో భాగంగా మండలంలోని వెన్నెలవలస జవహర్ నవోదయ విద్యాలయం, గిరిజన బాలికల ఆశ్రమ, సరుబుజ్జిలి జడ్పీ ఉన్నత , చిగురువలస ప్రాథమిక పాఠశాలల్లో దృష్టి లోపం ఉన్న విద్యార్థులకు కళ్లద్దాలు ఉచితంగా పంపిణీ చేశారు. ✦ బూర్జ మండలంలోని విద్యార్థులు స్థానిక పీహెచ్‌సీ వైద్యాధికారి రాజశేఖర్, ప్రధానోపాధ్యాయుడు దయాసాగర్ విదార్థులకు కళ్లద్దాలు పంపిణీ చేశారు.

లారీని ఢీకొన్న విద్యార్థుల బస్సు

సరుబుజ్జిలి, న్యూస్‌టుడే: మండలంలోని అలికాం-బత్తిలి రహదారిలో శుక్రవారం ఆగి ఉన్న లారీని విద్యార్థుల బస్సు ఢీకొంది. స్థానికులు తెలిపిన వివరాల మేరకు ఆమదాలవలస నుంచి హిరమండలం వైపు వెళ్తున్న లారీ సరుబుజ్జిలి కూడలి వద్ద గుంతలో ఇరుక్కుపోయింది. ఆ సమయంలో వెనక నుంచి వస్తున్న స్టూడెంట్ స్పెషల్ ఆర్టీసీ బస్సు లారీని ఢీకొంది. ఈ ఘటనలో ఎవరికీ ఎలాంటి గాయాలు కాలేదని స్థానికులు పేర్కొన్నారు. దీనిపై సరుబుజ్జిలి పోలీసుల వద్ద ప్రస్తావించగా ఎలాంటి ఫిర్యాదు అందలేదన్నారు.

పొడి చెత్త ఇచ్చి సామగ్రి కొనుక్కోవచ్చు

స్వచ్ఛరథాన్ని పరిశీలిస్తున్న జడ్పీ సీఈవో సత్యనారాయణ

రణస్థలం, న్యూస్‌టుడే: స్వచ్ఛరథం ద్వారా గ్రామాల్లో పొడిచెత్త ఇచ్చి సామగ్రి కొనుగోలుచేసుకోవచ్చని జడ్పీ సీఈవో డి.సత్యనారాయణ అన్నారు. శుక్రవారం మహంతిపాలెంలో స్వచ్ఛరథం పనితీరును ఆయన పరిశీలించారు. ఎంపీడీవో ఈశ్వరరావు, డిప్యూటీ ఎంపీడీవో ప్రసాదరావు ఉన్నారు.

శ్రద్ధాంజలి

మంచికి, మానవత్వానికి మారుపేరుగా నిలచి మా అందరి హృదయాలలో సుస్థిర స్థానం పొందిన మీ ఆకస్మిక మరణం మాకు తీరని లోటు. మీ పవిత్ర ఆత్మకు శాంతి కలగాలని భగవంతుని ప్రార్థిస్తూ...
భర్త: సీపాన రాములు
కుమారులు - కోడళ్లు
సీపాన లక్ష్మణరావు - కమలకుమారి
సీపాన రమణమూర్తి - సౌమ్య
కుమార్తెలు - అల్లుళ్లు
తమ్మినైన పద్మావతి - వెంకటనాగరాజు
సనపల సత్యప్రియ - శ్రీనివాసరావు
మనుమలు, మనుమరాండ్రు
కీ॥శే॥ సీపాన అనసూయమ్మ గారు
సీపన్నాయుడుపేట, వార్డు నెం.50, మెడికవర్ హాస్పిటల్ వెనుక, శ్రీకాకుళం మండలం, మరణం: 31.01.2026
పెద్దకర్మ : తేది 14.02.2026 శనివారం నాడు సీపన్నాయుడుపేటలో అనురామ నిలయం మా స్వగృహమునందు. సెల్: 9491610852

మే 14న నీలమ్మతల్లి ఆలయ దశాబ్ది ఉత్సవాలు

శ్రీకాకుళం సాంస్కృతికం: శ్రీకాకుళం నగర పరిధి పెద్ద బరాటం వీధిలో కొలువైన నీలమ్మ తల్లి ఆలయ దశాబ్ది ఉత్సవాలు మే 14న ఘనంగా నిర్వహించనున్నట్లు ఆలయ కమిటీ అధ్యక్షుడు బరాటం సాయిరాజ్ తెలిపారు. అమ్మవారికి చల్లదనోత్సవం అనంతరం కళా ప్రదర్శనలు నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు.

పూత దశలో అప్రమత్తత అవసరం

జి.సిగడాం, న్యూస్‌టుడే: మామిడి పూత దశలో రైతులు అప్రమత్తంగా ఉండాలని ఉద్యానవనశాఖ నియోజకవర్గ అధికారిణి తమ్మినేని అమరేశ్వరి అన్నారు. జి.సిగడాం మండలం పున్నాం పంచాయతీ యల్లయ్యపేటలో మామిడి రైతులకు శుక్రవారం శిక్షణ కార్యక్రమం నిర్వహించారు.

కమిషనర్‌కు సత్కారం

శ్రీకాకుళం నగర పరిధి డీసీసీబీ కాలనీలో నెలకొన్న సమస్యలు పరిష్కరించాలని ఆ ప్రాంత వాసులు నగరపాలక సంస్థ కమిషనర్ హెచ్.కూర్మారావును కోరారు. ఈమేరకు వినతిపత్రం అందజేశారు. నగరపాలక సంస్థ కార్యాలయంలో శుక్రవారం ఆయన్ను కలిసి సత్కరించారు. - న్యూస్‌టుడే, శ్రీకాకుళం నగరం

కార్మికులకు న్యాయం చేయండి

శ్రీకాకుళం నగరం: శ్రీకాకుళం నగరపాలక సంస్థలో పని చేస్తున్న పారిశుద్ధ్య కార్మికుల సమస్యలు పరిష్కరించాలని సీఐటీయూ నాయకులు కమిషనర్ హెచ్.కూర్మారావును కోరారు. కమిషనర్‌ను ఆయన కార్యాలయంలో కలిసి వినతిపత్రం అందించారు. సీఐటీయూ నాయకులు పి.తేజేశ్వరరావు, ఆర్.ప్రకాశరావు, ఎన్.బలరాం పాల్గొన్నారు.

మత్తు వినియోగంతో భవిత చిత్తు

మత్తు పదార్థాల వినియోగంతో కలిగే అనర్థాలపై అవగాహన కల్పిస్తూ శ్రీకాకుళం నగరంలోని టీపీఎంపీ ఎంహెచ్ పాఠశాల ఆధ్వర్యంలో హౌసింగ్ బోర్డు కాలనీలో ర్యాలీ నిర్వహించారు. ప్రధానోపాధ్యాయురాలు పి.ఇందిరామణి విద్యార్థులకు పలు అంశాలు వివరించారు. - న్యూస్‌టుడే, శ్రీకాకుళం నగరం

సహజ వనరులను సంరక్షించాలి

కలెక్టరేట్(శ్రీకాకుళం): సహజ వనరులను సంరక్షించుకోవాల్సిన బాధ్యత అందరిపై ఉందని ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాల ప్రిన్సిపల్ కె.సూర్యచంద్రరావు అన్నారు. కళాశాలలో సంరక్షణ క్షమతా మహోత్సవ కార్యక్రమాన్ని నిర్వహించారు.

రైతన్న చేతిలోనే సమాచారం

ఏపీఏఐఎంఎస్ 2.0 యాప్‌తో అందుబాటులో సేవలు

న్యూస్‌టుడే, గార

వ్యవసాయరంగంలో భద్రత, రైతు సంక్షేమ పథకాల వివరాలు, సేవల్లో పారదర్శకతకు ప్రభుత్వం ఏపీఏఐఎంఎస్ 2.0 యాప్‌ను అందుబాటులోకి తెచ్చింది. దీని ద్వారా రైతులకు అవసరమైన సమాచారం ఒకే చోట ఉండేలా, అన్నదాతలు తమ చరవాణిలోనే ప్రభుత్వ సేవలు, వ్యవసాయ సంక్షేమ పథకాలు, రాయితీలు వంటి వివరాలతో పాటు ఏ సమయంలో ఏఏ పంటలు వేయాలి, తెగుళ్ల నివారణకు సూచించే మందులు తదితర సమాచారం తెలుసుకునేందుకు సులభతరం అవుతుంది.

- రైతులు తమ చరవాణిలో ఈ యాప్‌ను ఇన్‌స్టాల్ చేసుకొని ఆధార్ సంఖ్యతో ధ్రువీకరణ ప్రక్రియ పూర్తి చేస్తే ఒక ఐడీ నంబరు వస్తుంది. దీని ఆధారంగా ప్రభుత్వ ప్రయోజనాలు, పథకాలు వివరాలు తెలుసుకోవచ్చు. రైతులే స్వయంగా తమ పంటలు నమోదు కూడా సకాలంలో చేసుకోవచ్చు.

శ్రీకాకుళం డివిజన్ పరిధి వివరాలు

మండలం	సాగు విస్తీర్ణం (ఎకరాల్లో)	రైతుల సంఖ్య
గార	22,590	17166
శ్రీకాకుళం గ్రామీణం	19,058	16,103
ఆమదాలవలస	15,585	17,295
ఎచ్చెర్ల	13,578	12,301

నమోదు ఇలా..

ఏపీఏఐఎంఎస్ 2.0 యాప్‌లో రైతు ఆధార్ సంఖ్య నమోదు చేస్తే చరవాణికి ఓటీపీ వస్తుంది. దానిని నమోదు చేస్తే రైతులకు సంబంధించిన చిరునామా ఇతర వివరాలు కనిపిస్తాయి. వాటిని ధ్రువీకరిస్తే మరో ఓటీపీ వస్తుంది. దానిని సబ్మిట్ చేయాలి. అనంతరం సొంతంగా పిన్ నంబరు రూపొందించుకోవాలి. దీంతో నమోదు ప్రక్రియ పూర్తయ్యి ఐడీ ఏర్పడుతుంది. అందులో ఆధార్, పిన్ నంబర్లతో లాగిన్ చేసుకుని సేవలు పొందొచ్చు.

వినియోగించుకోండి..

ఈ యాప్ ద్వారా వ్యవసాయానికి సంబంధించిన పూర్తి సమాచారం రైతు చేతిలోనే ఉంటుంది. యాజమాన్య పద్ధతులు, నివారణ సూచనలు తెలుసుకోండి. పంటలకు సంబంధించి మార్కెట్ ధరలు అందుబాటులో ఉండటంతో అధిక ధర ఉన్న చోట విక్రయాలు చేసుకోవచ్చు. ప్రతి ఒక్క రైతు దీనిని వినియోగించుకోవాలి. - బి.రజని, ఏడీఏ శ్రీకాకుళం

ముఖ్యమంత్రికి కృతజ్ఞతలు

సరుబుజ్జిలి,న్యూస్‌టుడే: ఏపీ అంబులెన్స్ సర్వీస్‌లో ఉద్యోగులుగా పని చేస్తున్న ఈఎంటీలు, పైలెట్‌లకు జీతం పెంచడంతో పాటు ఉద్యోగులకు మరెన్ని సదుపాయాలు కల్పించిన ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుకు 108 సిబ్బంది కృతజ్ఞతలు తెలిపారు. ఈ మేరకు శుక్రవారం వాహనం ముందు నిలబడి థ్యాంక్యూ సీఎం సార్ అనే ప్లకార్డులను ప్రదర్శించారు.

అమృతమూర్తికి అశ్రునివాళి



జననం: 08-09-1952
మరణం: 05-02-2026
కీ॥శే॥ చింతపల్లి వీరవెంకటరావు గారు
సూర్యస్కూల్ వ్యవస్థాపకులు
అనురాగానికి చిరునామా మీ హృదయం, మీరే మాకు ఆదర్శం, ప్రేమానురాగాలతో అందరికీ వెలుగు నిచ్చి జీవన జ్యోతిగా ఆఖరి వరకు దారి చూపారు. మీ ఆకస్మిక మరణం మాకు తీరనిలోటు. మీ పవిత్ర ఆత్మకు శాంతి కలగాలని భగవంతుని ప్రార్థిస్తూ...
భార్య: సీతారామలక్ష్మి
కుటుంబ సభ్యులు మరియు బంధుమిత్రులు
సూర్యస్కూల్ సిబ్బంది
పెద్దకర్మ: తే॥ 14-02-2026 ది శనివారం సూర్య స్కూల్ (రణస్థలం) ఆవరణలో జరుపబడును. Cell: 9885156587, 9000952799

వైభవంగా సీతారాముల కల్యాణోత్సవం

ఎచ్చెర్ల(కొయిరాళ్లు): కేశవరావుపేట పంచాయతీలోని లక్ష్మూడుపేటలోని శ్రీ కోదండరామస్వామి ఆలయ వార్షిక కల్యాణ మహోత్సవం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా యాగాలు, హోమాలు జరిపారు.

గోవును రక్షించిన అగ్నిమాపక సిబ్బంది

శ్రీకాకుళం నగర పరిధి రెడ్డిక వీధిలో ఓ భవనానికి ఆనుకుని నిర్మించిన సెప్టిక్ ట్యాంకులో శుక్రవారం ఆవు జారి పడింది. సుమారు 10 అడుగుల లోతులో ఉండటంతో బయటకు తీసుకురాలేమని గుర్తించిన స్థానికులు అగ్నిమాపక సిబ్బందికి సమాచారమిచ్చారు. వారు రెండున్నర గంటల పాటు శ్రమించి బయటకు తీసుకురావడంతో స్థానికులు హర్షం వ్యక్తం చేశారు. - న్యూస్‌టుడే, శ్రీకాకుళం నేరవార్తావిభాగం

ఆదర్శనీయురాలు సరోజినీనాయుడు

పొందూరు గ్రామీణం, గార (కె.మత్స్యలేశం), న్యూస్‌టుడే: పొందూరు మండలం మలకాం ప్రాథమిక పాఠశాలలో స్వాతంత్ర్య సమరయోధురాలు సరోజినీనాయుడు జయంతి నిర్వహించారు. ఆమె చిత్రపటానికి పూలమాలలు వేసి దేశభక్తి గీతాలను ఆలపించారు. ● గార మండలం కళింగపట్నం-మత్స్యలేశంలోని బుద్ధా పాఠశాలలో సరోజినీనాయుడికి ఉపాధ్యాయులు, విద్యార్థులు నివాళులర్పించారు.

పొందూరులో విద్యార్థుల నివాళి

నీలగిరి తోట దగ్ధం

లావేరు: సుభద్రాపురంలో కూడలి సమీపంలో శుక్రవారం జరిగిన అగ్నిప్రమాదంలో ఎం.చిన్నబాబుకు చెందిన నీలగిరి తోట దగ్ధమైంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. గుర్తు తెలియని వ్యక్తులు రోడ్డు పక్కన నిప్పుపెట్టడంతో ఈ ప్రమాదం చోటుచేసుకుందన్నారు. స్థానికులు సకాలంలో స్పందించి అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించడంతో వారు వచ్చి మంటలను అదుపు చేశారు.

జిల్లా స్థాయి పరీక్షకు ఎంపిక

సరుబుజ్జిలి, న్యూస్‌టుడే: త్వరలో గుజరాత్‌లో జరగనున్న స్కూల్ లెవల్ ప్రేరణ ఉత్సవ కార్యక్రమానికి విద్యార్థులు హాజరయ్యేందుకు వెన్నెలవలస నవోదయ విద్యాలయంలో పోటీ పరీక్ష నిర్వహించినట్లు సంబంధిత ప్రిన్సిపల్ బి.బేతనసామి అన్నారు. శుక్రవారం నిర్వహించిన పరీక్షలో ప్రతిభ కనబరిచి ఈ నెల 19న జిల్లా స్థాయిలో పోటీకి జి.మైథిలి(10వ తరగతి), ప్రశాంత్‌నారాయణ్ (9వ తరగతి) ఎంపికైనట్లు తెలిపారు.

అమృతమూర్తికి అశ్రునివాళి

జననం: 01-02-1958
మరణం: 03-02-2026
కీ॥శే॥ మావూరు తులసీదేవి గారు
మావూరువీధి, శ్రీకాకుళం
ఆప్యాయతానురాగాలు పంచిన ఆదర్శ గృహిణిగా పిల్లలపై నీవు చూపే ఆదరణ, ప్రేమ మరువలేనిది. చిరునవ్వుతో అందరిని పలకరిస్తూ కుటుంబం కోసం అహర్నిశలు శ్రమించిన మీ ఆకస్మిక మరణం మాకు తీరని లోటు. మీ పవిత్ర ఆత్మకు శాంతి కలగాలని భగవంతుని ప్రార్థిస్తూ...
భర్త: మావూరు నాగేశ్వరరావు
Dist Treasury Officer(Rtd), Yoga Master, శ్రీకాకుళం
కుమారుడు - కోడలు - మనుమళ్లు
మావూరు మధుసూదనరావు - మల్లిక సాయిధన్విన్, రియాన్‌దక్ష్
Chief Manager, SBI
కుమార్తెలు - అల్లుళ్లు
నక్కిన స్వాతి - నక్కిన శ్రీనివాసరావు, మండల ఆఫీసు, మక్కువ
ఐనాల గౌతమి - ఐనాల వెంకటేశ్వరరావు, సీనియర్ సెక్షన్ ఇంజినీర్, South Central Railway
పెద్దకర్మ: తే. 14-02-2026దీ శనివారం మావూరువీధి, పాతశ్రీకాకుళంలో మా స్వగృహమునందు జరుపబడును. సెల్: 9849882820

(c) eenadu

ఓపీఎస్‌కు గవర్నర్ పదవి?

సైదాపేట, న్యూస్‌టుడే: మాజీ ముఖ్యమంత్రి ఒ.పన్నీర్‌సెల్వాన్ని గవర్నర్‌గా నియమించే ఆలోచనలో భాజపా ఉన్నట్లు సమాచారం. విడిపోయిన అన్నాడీఎంకే నేతలంతా ఏకమైతేనే డీఎంకేను నిలువరించవచ్చని భాజపా భావిస్తోంది. కొంగు సామాజికవర్గంతో దేవర్ వర్గం కలిసొస్తే విజయం దక్కుతుందని గట్టిగా నమ్ముతోంది. అయితే మాజీ ముఖ్యమంత్రి పన్నీర్‌సెల్వాన్ని మళ్లీ అన్నాడీఎంకేలో చేర్చుకునే ప్రసక్తే లేదని ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి ఎడప్పాడి పళనిసామి ఇప్పటికే అనేకసార్లు తెగేసి చెప్పారు. ఈ పరిస్థితులను చక్కదిద్దేందుకు ఓపీఎస్‌ను గవర్నర్‌గా నియమించేందుకు భాజపా పరిశీలిస్తున్నట్లు సమాచారం. దీని గురించి భాజపా వర్గాల సమాచారం ప్రకారం.. ఓపీఎస్‌ను గవర్నర్‌గా నియమించేందుకు ఈపీఎస్ అభ్యంతరం లేదని తెలిసింది. ఆయనకు గవర్నర్ పదవి ఇస్తే ఆయన సామాజిక వర్గానికి చెందిన ప్రజలను సంతోషపెట్టొచ్చని, ఈ విషయంలో ప్రధాని మోదీ తుది నిర్ణయం తీసుకుంటారని తెలిపారు. మణిపూర్ గవర్నర్‌గా ఉన్న భాజపా తమిళనాడు సీనియర్ నేత ఇల.గణేశన్ 2025 ఆగస్టులో మృతి చెందారు. ఆ పదవి ప్రస్తుతం ఖాళీగా ఉంది. అలాగే మరో తమిళనాడు భాజపా నేత సీపీ రాధాకృష్ణన్ మహారాష్ట్ర గవర్నర్‌గా ఉంటూ ఉప రాష్ట్రపతి అయ్యారు. ప్రస్తుతం మహారాష్ట్ర, మణిపూర్ గవర్నర్ పదవులు ఖాళీగా ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఈ రెండు రాష్ట్రాల్లో ఏదైనా ఒక దానికి గవర్నర్‌గా పన్నీర్‌సెల్వాన్ని నియమించే అవకాశం ఉందని సమాచారం.

నేడు కారైక్కాల్‌కు అమిత్‌షా రాక

ఆర్కేనగర్, న్యూస్‌టుడే: కేంద్ర హోంమంత్రి అమిత్‌షా తమిళనాడు, కారైక్కాల్‌లో జరిగే పలు కార్యక్రమాల్లో పాల్గొనేందుకు రెండ్రోజుల పర్యటన నిమిత్తం శుక్రవారం తిరుచ్చి విచ్చేశారు. శనివారం ఉదయం 10.30కు కారైక్కాల్ వెళ్లనున్నారు. మున్సిపల్ మైదానంలో 11.30కు జరిగే బహిరంగ సభలో పాల్గొని పలు ప్రాజెక్టులను ప్రారంభించనున్నారు. అనంతరం తిరునళ్లారు రోడ్డులోని ప్రైవేట్ హోటల్‌లో ముఖ్య నేతలతో సమావేశమవనున్నారు. అమిత్‌షా పాల్గొనే బహిరంగసభలో సుమారు 1200 మంది పోలీసులు భద్రతా విధుల్లో పాల్గొననున్నారు.

ముగ్గురు ఐపీఎస్ అధికారుల బదిలీ

ప్యారిస్, న్యూస్‌టుడే: రాష్ట్రంలో ముగ్గురు ఐపీఎస్ అధికారులను బదిలీ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఆ మేరకు తూత్తుకుడి ఎస్పీ సిలంబరసన్ చెన్నై శాంతిభద్రతల విభాగ ఏఐజీగా, తిరునెల్వేలి వెస్ట్ డిప్యూటీ కమిషనర్ మదన్ తూత్తుకుడి జిల్లా ఎస్పీగా, తిరునెల్వేలి డిప్యూటీ కమిషనర్ విజయకుమార్ తిరునెల్వేలి వెస్ట్ డిప్యూటీ కమిషనర్‌గా బదిలీ అయ్యారు.

హైస్పీడ్ రైలు.. గంటలో బెంగళూరుకు

- 3 రాష్ట్రాల్లో పలు సొరంగ మార్గాలు
- 2031 నాటికి ప్రాజెక్టు పూర్తికి సన్నాహాలు

పార్లమెంటులో ఇటీవల ప్రవేశపెట్టిన బడ్జెట్‌లో కీలక ప్రకటన వెలువడింది. చెన్నై-బెంగళూరు, చెన్నై-హైదరాబాద్ హైస్పీడ్ రైలు కారిడార్ల ప్రకటించారు. చెన్నై-బెంగళూరు మార్గానికి అనుమతి కూడా వచ్చినట్లు తాజాగా రైల్వేశాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ వెల్లడించారు. తమిళనాడు తొలిసారిగా రాబోతున్న ఈ అత్యంత ప్రతిష్ఠాత్మక కారిడార్ గురించి పలు ఆశ్చర్యపరిచే విషయాలు ఉన్నాయి. **ఈనాడు-చెన్నై**

చెన్నై-బెంగళూరు మధ్య ప్రయాణాలకు అత్యంత డిమాండ్ ఉంది. రైళ్లు, బస్సుల్లో ఎప్పుడూ రద్దీనే. వారాంతాలు, సెలవులప్పుడు చెప్పనక్కర్లేదు. హైస్పీడ్ రైలు కారిడార్ రావడంతో ఇప్పుడున్న ప్రయాణ సమయం బాగా తగ్గే అవకాశముంది. గంటకు 250 కి.మీ నుంచి 350కి.మీ వేగంతో ప్రయాణించే ఈ రైళ్లతో బెంగళూరుకు కేవలం 1.13 గంటల్లో చేరుకోవచ్చు.

ఏపీ మీదుగా..

చెన్నై నుంచి ఆంధ్రప్రదేశ్ మీదుగా బెంగళూరుకు హైస్పీడ్ కారిడార్ ఉండేలా ఇది వరకే సర్వే చేశారు. తాజాగా వాటిని అమల్లోకి తెచ్చేలా అనుమతి ఇచ్చారు. 306 కి.మీ ఈ మార్గం.. ఆంధ్రప్రదేశ్‌లోని చిత్తూరు జిల్లా మీదుగా వెళ్లనుంది. అక్కడి నుంచి ఈ మార్గం ఉపయోగకరంగా ఉంది. 2031నాటికి ప్రాజెక్టు అందుబాటులోకి వచ్చే అవకాశం కనిపిస్తోంది.

పర్యాటకానికి పెద్దపీట

ప్రయాణాలకు సౌకర్యంగా ఉండటంతో పాటు పర్యాటక పురోగతిలోనూ ఈ హైస్పీడ్ కారిడార్‌తో గణనీయ మార్పులు రానున్నాయి. ప్రధానంగా పర్యాటక పుంజుకోనుంది. చెన్నై, బెంగళూరు, హైదరాబాద్ మెట్రో నగరాల్ని కలుపుతూ హైస్పీడ్ కారిడార్లను ఎంపిక చేయడంతో రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు తమిళనాడు, కర్ణాటకలో పర్యాటకుల సందడి భారీగా పెరిగేందుకు ఆస్కారం ఏర్పడనుంది. పారిశ్రామికంగా లాభించే అవకాశం ఉండటంతో ఆయా రాష్ట్రాల ఆర్థిక పురోగతిలోనూ మార్పులు రానున్నాయి.

స్టేషన్లు ఇవే..

ఈ కారిడార్ చెన్నై సెంట్రల్ నుంచి మొదలవనుంది. పూందమల్లి, పరందూర్, చిత్తూరు జిల్లా రామాపురం, కర్ణాటకలోని కోలార్, కోడిహళ్లి, వైట్‌ఫీల్డ్ రైల్వేస్టేషన్ల మీదుగా బెంగళూరులోని బయ్యప్పనహళ్లి స్టేషన్‌కు చేరుకోనుంది. 3 రాష్ట్రాల ప్రయాణికులకు ఉపయోగకరంగా ఈ స్టాపులు ఎంపిక చేసినట్లు స్పష్టత ఇస్తున్నారు.

26 కి.మీ సొరంగాలు

మార్గమధ్యంలో పలుచోట్ల సొరంగమార్గాలు కీలకంగా ఉండనున్నాయి. రైలు వేగంలో మార్పు లేకుండా చేయడానికి ఈ తరహా ఏర్పాట్లకు రైల్వే మంత్రిత్వ శాఖ ముందుకొస్తోంది. గంటకు 250 కి.మీ నగటు వేగంతో ప్రయాణికుల్ని తీసుకెళ్తూ.. పర్యావరణ నష్టాల్ని అధిగమించడం లక్ష్యంగా ఉంది. మొత్తం 26 కి.మీ మేర సొరంగాలు తవ్వనున్నారు.

ముంబయి వరకు అవకాశం

తమిళనాడు వాసులకు చెన్నై మీదుగా హైదరాబాద్, పుణె, ముంబయి వరకు హైస్పీడ్ రైలు సేవలు భవిష్యత్తులో అందుబాటులోకి రానున్నాయి. చెన్నై-హైదరాబాద్ మెట్రో నగరాలకు నేరుగా కారిడార్ వస్తుండటం.. కేవలం 2.55 గంటల్లోనే చేరుకునేలా మార్గం ఏర్పాటుకానుంది. హైదరాబాద్ నుంచి పుణె, పుణె నుంచి ముంబయి రెండు కారిడార్లు రాబోతున్నాయి. హైదరాబాద్-పుణె మధ్య 1.55 గంటలు, పుణె-ముంబయి మధ్య 48 నిమిషాల ప్రయాణం ఉండనుంది.

సొరంగాలు ఎక్కడెక్కడ..

ప్రాంతం	పొడవు (కి.మీ.లలో)
చెన్నై నగర పరిధి	2.5
మొగిలిఘాట్(ఏపీ)	11.5
బెంగళూరు నగరపరిధి	12

సూర్యప్రభ వాహనంపై పద్మావతి ❖ చంద్రప్రభ వాహనంపై అమ్మవారు

చంద్రప్రభపై చల్లని తల్లి

టీనగర్, న్యూస్‌టుడే: తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో చెన్నై టీనగర్ జీఎన్ చెట్టి రోడ్‌లోని శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయ బ్రహ్మోత్సవాలు వైభవంగా సాగుతున్నాయి. ఏడో రోజైన శుక్రవారం ఉదయం అమ్మవారు సూర్యప్రభ వాహనంపై భక్తులకు అభయమిచ్చారు. భక్తుల 'గోవిందా.. గోవిందా' నామస్మరణతో ఆ ప్రాంతం మార్మోగింది. 11.30కు తిరుమంజనం, సాయంత్రం 5 గంటలకు ఊంజల్ సేవ, ఆ తర్వాత సాంస్కృతిక కచేరీ నిర్వహించారు. రాత్రి 7 గంటలకు జగమేలు తల్లి చంద్రప్రభ వాహనంపై భక్తులను కటాక్షించారు. శనివారం రథోత్సవం జరగనుంది.

'కలైజ్ఞర్ మగళిర్' ఉరిమై కింద మహిళల బ్యాంకు ఖాతాల్లో రూ.5వేలును రాష్ట్ర ప్రభుత్వం జమ చేసిన నేపథ్యంలో శుక్రవారం అన్నా అరివాలయంలో ముఖ్యమంత్రి స్టాలిన్‌ను పలువురు మహిళలు కలిసి కృతజ్ఞతలు తెలిపారు. నగదు చూపుతూ ఆనందం వ్యక్తం చేశారు. -చెన్నై, న్యూస్‌టుడే

ఎన్డీయే కుట్రను తిప్పికొట్టిన స్టాలిన్

● ఎంపీ జ్యోతిమణి

చెన్నై, న్యూస్‌టుడే: అన్నాడీఎంకే-భాజపా కుట్రను ముఖ్యమంత్రి తిప్పికొట్టారని కాంగ్రెస్ ఎంపీ జ్యోతిమణి తెలిపారు. ఆమె తన ప్రకటనలో.. కలైజ్ఞర్ మగళిర్ ఉరిమై పథకం కింద మహిళల బ్యాంకు ఖాతాల్లో రూ.5వేలు జమ చేయడం, భవిష్యత్తులో ఈ పథకం కింద ప్రతినెలా అందించే రూ.వెయ్యిని రూ.2వేలుకు పెంచనున్నట్లు సీఎం ప్రకటించడం స్వాగతించదగిన విషయమని తెలిపారు. తర్వాతి 3 నెలలకు ఈ నగదు మహిళలకు అందకూడదని ఎన్డీయే కూటమి పన్నిన కుట్రను ముఖ్యమంత్రి తిప్పికొట్టారని పేర్కొన్నారు.

మహిళల బ్యాంకు ఖాతాల్లో నగదు జమపై విమర్శలా?

● ఆర్.ఎస్.భారతి

చెన్నై, న్యూస్‌టుడే: మహిళలకు ప్రతినెలా అందించే రూ.వెయ్యిపై కేంద్ర ప్రభుత్వం విషం కక్కుతోందని డీఎంకే వ్యవస్థాపక కార్యదర్శి ఆర్.ఎస్.భారతి ఆరోపించారు. ఆయన శుక్రవారం విలేకర్లతో మాట్లాడుతూ... కలైజ్ఞర్ మగళిర్ ఉరిమై పథకం కింద మహిళల బ్యాంకు ఖాతాల్లో రూ.5వేలు వేయడం పాటు భవిష్యత్తులో ప్రతి నెలా రూ.2వేలు ఇవ్వనున్నట్లు ముఖ్యమంత్రి ప్రకటించి మహిళలను సంభ్రమాశ్చర్యాలకు గురిచేశారని తెలిపారు. గత 2నెలల్లోనే మహిళలకు రూ.9వేలును రాష్ట్ర ప్రభుత్వం అందించిందన్నారు. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం పథకంతో మెట్రో రైలు ఆదాయం దెబ్బతింటుందని మోదీ చెప్పారని, అలా జరగలేదని తెలిపారు. భారీ కార్పొరేట్ల కోసం ఐదున్నరేళ్లలో కేంద్ర ప్రభుత్వం రూ.16 లక్షల కోట్ల బ్యాంకు రుణాలను మాఫీ చేసిందని, రాష్ట్రంలో మహిళలకు ఇచ్చే రూ.వెయ్యిపై మాత్రం విషం కక్కుతోందని ఆరోపించారు.

ముఖ్యమంత్రికి ఓటమి భయం పట్టుకుంది: ఈపీఎస్

సైదాపేట, న్యూస్‌టుడే: ముఖ్యమంత్రి స్టాలిన్‌కు ఓటమి భయం పట్టుకుందని అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శి ఎడప్పాడి పళనిసామి ఆరోపించారు. కలైజ్ఞర్ మహిళా హక్కుల పథక లబ్ధిదారులకు ప్రభుత్వం రూ.5 వేలు జమ చేయడంపై ఈపీఎస్ ప్రకటనలో స్పందించారు. 28 నెలలకు రూ.1000 ఇవ్వకుండా కాలయాపన చేసిన డీఎంకే ప్రభుత్వం ప్రస్తుతం ఒకేసారి రూ.5 వేలు ఎందుకిస్తోందని ప్రశ్నించారు. గత రెండేళ్లుగా కూడా వేసవికాలం వచ్చిందని, అప్పుడు ప్రత్యేక ప్యాకేజీ గుర్తుకు రాలేదా అన్నారు. రాష్ట్రంలో చిన్నారుల నుంచి వృద్ధుల వరకు ఎవరికీ భద్రత లేదన్నారు. 2023 సెప్టెంబరు నుంచి డీఎంకే ప్రభుత్వం రూ.34 వేలు అందించిందని, ఈ పాలనలో ఒక్కో కుటుంబం కోల్పోయిన మొత్తం రూ.3.5 లక్షలని అన్నాడీఎంకే ఇంటింటికీ వెళ్లి ప్రచారం చేస్తుండటంతో ఓటమి భయంతో ముఖ్యమంత్రి ఈ ప్రకటన విడుదల చేశారన్నారు. తమిళనాడు మహిళలకు 'కుల విలక్కు పథకం' ద్వారా రూ.2 వేలు ఇస్తానన్న తన హామీని అన్నాడీఎంకే అధికారంలోకి వచ్చిన వెంటనే అమలు చేస్తామని తెలిపారు.

ప్రధాని మోదీకి స్టాలిన్ కృతజ్ఞతలు తెలపాలి: తమిళిసై

సైదాపేట, న్యూస్‌టుడే: ప్రధాని మోదీకి ముఖ్యమంత్రి స్టాలిన్ కృతజ్ఞతలు తెలపాలని భాజపా సీనియర్ నేత తమిళిసై సౌందరరాజన్ తెలిపారు. శుక్రవారం విడుదల చేసిన ప్రకటనలో... కేంద్ర ప్రభుత్వం మహిళా హక్కుల పథకాన్ని అడ్డుకుంటుందన్న ముఖ్యమంత్రి స్టాలిన్ ఆరోపణలు ఖండించదగినదన్నారు. లోక్‌సభ ఎన్నికల సమయంలో కూడా అడ్డుకోలేదని తెలిపారు. ఓటమి భయంతో స్టాలిన్ ఈ ప్రకటన చేశారన్నారు. రూ.5 వేలు జమ చేసేందుకు వీలుగా జన్‌ధన్, డిజిటల్ ఇండియాను ప్రారంభించిన ప్రధాని మోదీకి స్టాలిన్ కృతజ్ఞతలు తెలపాలని పేర్కొన్నారు.

ఉద్యోగ నియామక ఉత్తర్వులు అందజేత

చెన్నై, న్యూస్‌టుడే: వైద్య, ఉపాధ్యాయ ఉద్యోగ ఖాళీలకు ఎంపిక చేసిన అభ్యర్థులకు నియామక ఉత్తర్వులను ముఖ్యమంత్రి స్టాలిన్ అందించారు. తమిళనాడు పబ్లిక్ సర్వీస్ కమిషన్(టీఎన్‌పీఎస్సీ), మెడికల్ సర్వీసెస్ రిక్రూట్‌మెంట్ బోర్డు(ఎంఎస్ఆర్‌బీ), టీచర్స్ రిక్రూట్‌మెంట్ బోర్డు(టీఆర్‌బీ) ద్వారా 2025లో నిర్వహించిన గ్రూపు-4 తదితర పోటీ పరీక్షల్లో ఎంపికైన 9,801 మంది అభ్యర్థులకు నియామక ఉత్తర్వులను శుక్రవారం నెహ్రూ ఇండోర్ స్టేడియంలో అందించారు. అన్నా అడ్మినిస్ట్రేటివ్ స్టాఫ్ కళాశాలలో రూ.3.50 కోట్లతో నిర్మించిన 8 నివాసాలను ప్రారంభించి షెనాయ్‌నగర్‌లో రూ.62.50 కోట్లతో యూపీఎస్సీ పరీక్షా శిక్షణ కేంద్రం నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. ప్రభుత్వ ఉద్యోగులు తమ నైపుణ్యాన్ని దిగ్గజ సంస్థల సహకారంతో ఆన్‌లైన్ ద్వారా పెంపొందించుకునేందుకు అనువుగా రూపొందించిన 'తిరన్ 360' వెబ్‌సైట్‌ను, అన్ని పరీక్షా ఏజెన్సీలు ద్వారా నిర్వహించే పోటీ పరీక్షల ప్రకటనలను సెల్‌ఫోన్ ద్వారా తెలుసుకునేలా రూపొందించిన 'తేర్వుకళం' మొబైల్ యాప్‌ను ఆవిష్కరించారు. ఉప ముఖ్యమంత్రి ఉదయనిధి స్టాలిన్, మంత్రులు మా.సుబ్రమణియన్, అన్బిల్ మహేశ్ పొయ్యామొళి తదితరులు పాల్గొన్నారు.

ఉత్తర్వు అందిస్తున్న స్టాలిన్

బడ్జెట్‌లో జీరో ఇస్తే చోద్యం చూస్తామా?: స్టాలిన్

చెన్నై, న్యూస్‌టుడే: బడ్జెట్‌లో జీరో ఇస్తే చేతులు కట్టుకుని చోద్యం చూస్తామని భావిస్తున్నారా అంటూ తన 'ఎక్స్' ఖాతా వేదికగా కేంద్రంపై ముఖ్యమంత్రి స్టాలిన్ మండిపడ్డారు. రాష్ట్రానికి వంచన చేయడమే ఆలోచనగా వ్యవహరించే కేంద్ర ప్రభుత్వ తీరుకు నిరసనగా రాష్ట్రవ్యాప్తంగా పలు ప్రాంతాల్లో లౌకికవాద ప్రగతిశీల కూటమి ప్రశ్నించిందని తెలిపారు. రాష్ట్రానికి నిధులు నిరాకరించి అన్యాయం చేసే ఎన్డీయేకు ప్రజలు జీరోను తిరిగి అందిస్తారన్నారు. తమిళనాడు వర్సెస్ ఎన్డీయే అనే ఈ ప్రజాస్వామ్య పోరులో రాష్ట్రం తలవంచదని, గెలుస్తామని పేర్కొన్నారు.

8 కోట్ల మంది నా కుటుంబీకులే

● టీవీకే అధ్యక్షుడు విజయ్

టీనగర్, న్యూస్‌టుడే: రాష్ట్రంలో విపక్ష పార్టీలు సభలు నిర్వహించుకోవడానికి డీఎంకే ప్రభుత్వం ఎందుకు అనుమతివ్వడంలేదని తమిళగ వెట్రి కళగం(టీవీకే) అధ్యక్షుడు విజయ్ ప్రశ్నించారు. కేవలం టీవీకేకు మాత్రమే ఎందుకు ఇన్ని ఆంక్షలు అని నిలదీశారు. సేలంలో శుక్రవారం నిర్వహించిన పార్టీ కార్యకర్తల సమావేశంలో ఆయన ప్రసంగించారు. విజయ్ తాను నివాసముంటున్న పనయూర్‌ను వదిలి బయటకు రావాలని కొందరు రాజకీయ నాయకులు చేసిన వ్యాఖ్యలను తిప్పికొట్టారు. తన ఇల్లు ఎక్కడుందో వారికి తెలుసా అని ప్రశ్నించారు. తమిళనాడునే తన ఇల్లుగా భావిస్తున్నానని, 8 కోట్ల మంది ప్రజలు తన కుటుంబ సభ్యులేనన్నారు. వారి కోసం మొదటి సైనికుడిగా, రక్షకుడిగా నిలిచేందుకే రాజకీయాల్లోకి వచ్చానని తెలిపారు. 'మా ఓటును ఎవరూ కొనలేరు. మా ఓటు కేవలం విజిల్ గుర్తుకే. ఎవరినీ నమ్మి మోసపోము'ని కార్యకర్తలతో ఆయన విజయ్ ప్రతిజ్ఞ చేయించారు.

ఓటుకు నోటుపై సరికొత్త అస్త్రం

ఎన్నికల సమయంలో ఓట్ల కొనుగోలుపై విజయ్ కార్యకర్తలకు, ప్రజలకు ఆసక్తికర పిలుపునిచ్చారు. 'ఎవరైనా ఓటుకు డబ్బులిస్తే నిరభ్యంతరంగా తీసుకోండి. తీసుకున్న తర్వాత వారి చెవిలో విజిల్ వేసి వెళ్లిపోండి. ఎందుకంటే అది మీ సొమ్మే. మీ వద్ద దోచుకున్న నగదే. డబ్బు తీసుకున్న తర్వాత వారికి ఎన్నికల్లో సరైన బుద్ధి చెప్పండ'ని పిలుపునిచ్చారు. యువత డబ్బుకు అమ్ముడుపోయే సంస్కృతికి ముగింపు పలకాలని, 'మా ఓటు - మా హక్కు' అనే నినాదంతో ముందుకు సాగాలని కోరారు.

హాజరైన కార్యకర్తలు, నిర్వాహకులు (ఇన్‌సెట్‌లో) ప్రసంగిస్తున్న విజయ్

స్పృహ కోల్పోయి వ్యక్తి మృతి

సేలం: టీవీకే సభకు వచ్చిన ఓ వ్యక్తి మృతి చెందాడు. విజయ్‌ను చూడాలనే ఆత్రుతతో సభా ప్రాంగణం వెలుపల వేలాది మంది అభిమానులు గుమిగూడారు. విజయ్ లోపలికి రాగానే గేట్ల వద్ద ఉన్నవారు ఒక్కసారిగా దూసుకొచ్చారు. ఈ సమయంలో మహారాష్ట్రకు చెందిన స్వరాజ్(37) అనే వ్యక్తి స్పృహ తప్పిపడిపోయారు. వాలంటీర్లు ఆయన్ను అంబులెన్స్‌లో ప్రైవేటు ఆస్పత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు ప్రకటించారు. స్వరాజ్ గుండెపోటుతో మరణించినట్లు పార్టీ వర్గీయులు పేర్కొన్నారు.

స్వరాజ్ (పాతచిత్రం)

విలేకర్లతో వాగ్వాదం

స్వరాజ్ మృతి వార్త తెలుసుకున్న టీవీకే సేలం జిల్లా కార్యదర్శి పార్తిబన్, ఇతర నేతలు ఆస్పత్రికి చేరుకున్నారు. అనంతరం వారు తిరిగి వెళ్తున్న సమయంలో మీడియా ప్రతినిధులు మాట్లాడేందుకు ప్రయత్నించారు. పార్టీ న్యాయ విభాగానికి కొందరు అడ్డుకోవడంతో వాగ్వాదం జరిగింది. మాటమాట పెరిగి ఘర్షణ జరగడంతో ఓ రిపోర్టర్‌తో పాటు టీవీకే కార్యకర్త కూడా గాయపడ్డారు. పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో టీవీకే కార్యకర్తలు రోడ్డుపై నిరసనకు దిగారు. పోలీసులు జోక్యం చేసుకుని ఇరు వర్గాలను శాంతింపజేశారు. కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు.

మార్చి నుంచి వేతనాల పెంపు

108 అంబులెన్స్ ఉద్యోగుల పోరాటం వాపస్

ఆర్కేనగర్, న్యూస్‌టుడే: రాష్ట్రంలో 108 అంబులెన్స్ ఉద్యోగులు నిరసన విరమించుకున్నారు. ఈఎంఆర్ఐ గ్రీన్ హెల్త్ సర్వీసెస్‌లో పనిచేస్తున్న డ్రైవర్లు, వైద్య సహాయకులకు సరిగా జీతాలు చెల్లించడం లేదని పలు విడతలుగా పోరాటం చేస్తున్నారు. చెన్నై డీఎంఎస్ ప్రాంగణం నుంచి ముఖ్యమంత్రి నివాసానికి ర్యాలీ నిర్వహించబోతున్నట్లు డీఎంకే ట్రేడ్ యూనియన్, తమిళనాడు 108 అంబులెన్స్ వర్కర్స్ అడ్వాన్స్‌మెంట్ అసోసియేషన్ ప్రకటించింది. ఈ నేపథ్యంలో మంత్రులు, అధికారులు, కార్మికసంఘాల ప్రతినిధులు మూడురోజులుగా చర్చలు జరిపారు. మార్చి నుంచి వేతనం పెంపు అందించాలని ప్రభుత్వం నిర్ణయించడంతో తర్వాతి నిరసనను ఉపసంహరించుకున్నట్లు యూనియన్ కార్యదర్శి ఇరులాండి తెలిపారు.

కొత్త డీజీపీ నియామకంపై సవరించిన సిఫారసు

యూపీఎస్సీకి ఇవ్వాలి: సుప్రీంకోర్టు

ప్యారిస్, న్యూస్‌టుడే: కొత్త డీజీపీ నియామకంపై సవరించిన సిఫారసును వారంలోపు యూపీఎస్సీకి ఇవ్వాలని తమిళనాడు ప్రభుత్వాన్ని సుప్రీంకోర్టు ఆదేశించింది. శాంతి భద్రతల డీజీపీ శంకర్ జివాల్ గతేడాది ఆగస్టు 31న ఉద్యోగ విరమణ చేశారు. కొత్త డీజీపీని రాష్ట్ర ప్రభుత్వం నియమించలేదు. ఇన్‌ఛార్జి డీజీపీ నియామకానికి వ్యతిరేకత తెలిపి సుప్రీంకోర్టులో కోర్టు ధిక్కరణ కేసు దాఖలైంది. ఈ కేసు గురువారం విచారణకు వచ్చింది. డీజీపీని ఎన్నుకునే కమిటీలో హోంశాఖ అదనపు కార్యదర్శి స్థానం పొందాలని, కేసు విచారణ ఫిబ్రవరి 16కి వాయిదా వేయాలని తమిళనాడు ప్రభుత్వం తరఫున కోరారు. వాయిదాకు సుప్రీంకోర్టు అంగీకరించలేదు. కొత్త డీజీపీ నియామకంపై నూతన సిఫారసును యూపీఎస్సీకి వారంలోపు ఇవ్వాలని ఉత్తర్వులు ఇచ్చింది. సిఫారసు పరిశీలించి రెండు వారాల్లో యూపీఎస్సీ తుది జాబితా ఇవ్వాలని, అనంతరం వెంటనే డీజీపీ నియామకం చేపట్టాలని స్పష్టం చేసింది.

12 సీట్ల కోసం ఎండీఎంకే పట్టు

విల్లివాక్కం, న్యూస్‌టుడే: డీఎంకే కూటమిలో ఈసారి ఎండీఎంకే 12 సీట్లు పొందడానికి పట్టుబడుతున్నట్లు సమాచారం. ఎన్నికల కమిషన్ గుర్తింపు పొందడానికి ఈ మేరకు అడుగుతున్నట్లు రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. దీని గురించి ఎండీఎంకే వర్గాలు మాట్లాడుతూ.. గత శాసనసభ ఎన్నికలలో 6 స్థానాల్లో పోటీ చేసిన ఎండీఎంకే 4 చోట్ల గెలుపొందినట్లు గుర్తు చేశారు. ఈ సారి వైగోకు రాజ్యసభ సీటు ఇవ్వని కారణంగా పార్టీ శ్రేణులు అసంతృప్తిగా ఉన్నాయని, ఇటీవల నిర్వహించిన జిల్లా కార్యదర్శుల సమావేశంలో ఈసారి 12 సీట్లు కోరాలని తీర్మానించినట్లు తెలిపాయి. ఈ లోగా వ్యక్తిగతంగా దురై వైగో చేపట్టిన సర్వేలో వాసుదేవనల్లూర్, మదురై సౌత్, తిరునెల్వేలి, తూత్తుక్కుడి, తిరుచ్చి ఈస్ట్, మణప్పారై, కుంభకోణం, పాపనాశం, మైలాడుదురై, చెంగల్పట్టు తదితర నియోజకవర్గాలలో ఎండీఎంకేకు విజయావకాశాలున్నాయని తెలిసింది. కావున 12 స్థానాలు కేటాయించాలని, లేదంటే గతంలో మాదిరిగా 6 సీట్లు కేటాయించి ఏప్రిల్‌లో ఖాళీ అవుతున్న రాజ్యసభ సీట్లలో ఒకటి వైగోకు కేటాయించాలని కోరనున్నట్లు పేర్కొన్నాయి.

చిత్ర లేఖనాలు వీక్షిస్తున్న విద్యార్థులు

ఆకట్టుకున్న చిత్రప్రదర్శన

ఆర్కేనగర్, న్యూస్‌టుడే: చెన్నై స్టెల్లా మేరిస్ కళాశాల ఫైనార్ట్స్ విభాగం పూర్వ విద్యార్థులు 20 మంది గీసిన చిత్రాలతో లలిత కళా అకాడమీలో 10వ తేదీ నుంచి ప్రదర్శన జరుగుతోంది. ఒక్కో పెయింటింగ్ వారి ప్రత్యేక శైలిని, సుదీర్ఘ కళాత్మక ప్రయాణాన్ని ప్రతిబింబిస్తోంది. ప్రదర్శన 16 వరకు కొనసాగనుంది. కళాభిమానులు, చిత్రకారులు, విద్యార్థుల నుంచి ఆదరణ లభిస్తోందని నిర్వాహకులు తెలిపారు.

డిమాండ్లు నెరవేర్చాలని ర్యాలీ: వైద్యుల అరెస్ట్

ఆర్కేనగర్, ప్యారిస్, న్యూస్‌టుడే: పలు డిమాండ్లు నెరవేర్చాలని ర్యాలీ నిర్వహించిన వైద్యులను పోలీసులు అరెస్ట్ చేశారు. రాష్ట్ర ప్రభుత్వ ప్రాథమిక ఆరోగ్యకేంద్ర వైద్యులకు నెలకు రూ.3వేలు స్టైపెండ్ అందించడం, మాజీ సీఎం కరుణానిధి హయాంలో ఇచ్చిన జీవో.354ను సమీక్షించడం, రోగుల సంఖ్యకు అనుగుణంగా కొత్త పోస్టులు సృష్టించడం తదితర డిమాండ్లపై కొద్దిరోజులుగా ప్రభుత్వ వైద్యుల సంఘాల సమాఖ్య పలు విడతలుగా పోరాటాలు చేస్తోంది. గురువారం చెన్నై ఓమందూరార్ ప్రభుత్వ మల్టీస్పెషాలిటీ ఆస్పత్రి ప్రాంగణం నుంచి వైద్యులు భారీ ర్యాలీ ప్రారంభించారు. కరుణానిధి చిత్రపటంతో వైద్యులు అన్నాసాలై చేరుకోగా భద్రతా విధుల్లో ఉన్న పోలీసులు అడ్డుకొని వాహనాలలో ఎక్కించి అరెస్ట్ చేశారు. సమాఖ్య సమన్వయకర్తలు బాలకృష్ణన్, రామలింగం మాట్లాడుతూ.. ప్రభుత్వంతో జరిపిన పలు చర్చలలో ఇచ్చిన హామీలు కాగితాలకే పరిమితమయ్యాయని చెప్పారు. చట్టపరమైన హక్కుల కోసం పోరాడుతున్నామన్నారు. డిమాండ్లు నెరవేరే వరకు పోరాటం ఆగదని తెలిపారు.

కేంద్ర ఎన్నికల సంఘం ఉప కమిషనర్లు జన్వర్ ప్రకాశ్, మనీష్ గార్గ్ తదితరులతో కూడిన కేంద్ర ఎన్నికల బృందం చెన్నై విచ్చేసిన నేపథ్యంలో శుక్రవారం రాష్ట్ర పోలీసుశాఖ నోడల్ అధికారులు, అన్ని ఎన్‌ఫోర్స్‌మెంట్ విభాగాలు, జిల్లా ఎన్నికల అధికారులు, పోలీసుశాఖ ఉన్నతాధికారులు, ఎస్పీలతో శాసనసభ ఎన్నికల సన్నాహాల గురించి సమాలోచన నిర్వహిస్తున్న దృశ్యం. – న్యూస్‌టుడే, చెన్నై

శిశు సంరక్షణ కిట్లు అందజేత

ఆర్కేనగర్, న్యూస్‌టుడే: చెన్నై ఎగ్మోర్ ప్రభుత్వ ప్రసూతి, మహిళా ఆస్పత్రిలో రూ.8.07కోట్లతో శిశు సంరక్షణ కిట్ పథకాన్ని ఆరోగ్యశాఖ మంత్రి మా.సుబ్రమణియన్ శుక్రవారం ప్రారంభించారు. అనంతరం ఆయన తల్లులకు కిట్లు అందించారు. తల్లీబిడ్డ ఆరోగ్యానికి సంబంధించి పెరినాటల్ అండ్ చైల్డ్ మానిటరింగ్ అండ్ ఎవాల్యుయేషన్ మెటర్నరీ కాల్ యాప్‌ను ప్రారంభించారు. ప్రజాప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు.

కిట్ అందిస్తున్న మంత్రి మా.సుబ్రమణియన్

(c) eenadu

పెళ్లి సంబంధాల కోసం వెతుకుతున్నారా..

అన్ని కులాల (TTD) ఉద్యోగస్తుల అవివాహితులకు సువర్ణావకాశం

నేడు, రేపు అన్ని కులాల (TTD) ఉద్యోగస్తుల అవివాహిత వధూవరులకు ఈనాడు పెళ్లిపందిరి ఉచిత ప్రొఫైల్ రిజిస్ట్రేషన్ కార్యక్రమం



తెలుగింటి వివాహ పరిచయాలకు ఆత్మీయ వేదిక అయిన 'ఈనాడు పెళ్లిపందిరి', "అన్ని కులాల (TTD) ఉద్యోగస్తుల" అవివాహిత వధూవరులకు ఉచిత ప్రొఫైల్ రిజిస్ట్రేషన్ కార్యక్రమం నిర్వహిస్తుంది. వివాహం కోసం ఎదురుచూస్తున్న వధూవరులతో పాటు సంబంధిత కుటుంబీకులు నేడు (14 ఫిబ్రవరి 2026, శనివారం), రేపు (15 ఫిబ్రవరి 2026, ఆదివారం) ఉదయం 9 గం. నుంచి సాయంత్రం 5.30 గం. వరకు ఈ కార్యక్రమంలో పాల్గొని తమ ప్రొఫైల్‌ను ఉచితంగా రిజిస్టర్ చేసుకోవచ్చు.

మరిన్ని వివరాలకు
91547 72006
91543 66099
ఫోన్ నెంబర్లను సంప్రదించవచ్చు

● ఉచిత ప్రొఫైల్ రిజిస్ట్రేషన్ వాట్సప్ ద్వారా చేసుకోవచ్చు. అందుకు వధూవరుల బయోడేటా & ఫొటోలను పక్కన తెలిపిన వాట్సప్ నంబర్లకు పంపవచ్చు.

వేసవిలో నిరంతర విద్యుత్తు సరఫరా చేసేందుకు 'టీఎన్‌పీడీసీఎల్' కసరత్తు

వేసవి సమీపిస్తుండటంతో రాష్ట్ర వ్యాప్తంగా నిరంతర విద్యుత్తు సరఫరాకు తమిళనాడు విద్యుత్తు పంపిణీ సంస్థ (టీఎన్‌పీడీసీఎల్) కసరత్తు చేస్తోంది. ఇందుకుగాను మౌలిక సదుపాయాల స్థాయిని పెంచింది. అదనపు డిమాండును తట్టుకునేందుకు స్థాయి పెరగడం అనుకూలంగా ఉంటుందని చెబుతోంది. గత రెండేళ్లలో విద్యుత్తు శాఖలో జరిగిన అభివృద్ధి పనుల గురించి సీనియర్ అధికారి ఒకరు మాట్లాడుతూ.. పలు ప్రాంతాల్లో ట్రాన్స్‌ఫార్మర్లు, సబ్‌స్టేషన్లను ప్రారంభించి, భూగర్భ విద్యుత్తు కేబుళ్లను కూడా ఏర్పాటు చేశామని, సబ్‌స్టేషన్లలో ఇప్పటికే ఉన్న ట్రాన్స్‌ఫార్మర్ల స్థాయిని పెంచామని పేర్కొన్నారు. వేసవిలో మార్చి నుంచి జూన్ వరకు ఒక్క చెన్నై నగరంలోనే గరిష్ఠంగా 3,600 మెగావాట్ల విద్యుత్తు డిమాండు ఉందని వివరించారు.

- న్యూస్‌టుడే, వడపళని

పవర్ ట్రాన్స్‌ఫార్మర్ల ఏర్పాటు



చెన్నై నగర ఉత్తర ప్రాంతంలో పెరుగుతున్న డిమాండును పరిగణనలోకి తీసుకుని అన్నాసాలై (మౌంట్ రోడ్డు)లోని కేంద్ర వాణిజ్య ప్రాంతం, మణలి, మీంజూర్ పారిశ్రామికవాడలు, కొలత్తూర్, అంబత్తూర్, ఆవడి ప్రాంతాలను కవర్ చేస్తూ, విద్యుత్తు శాఖ ఏడు సబ్ స్టేషన్లను, 19 అదనపు విద్యుత్తు ట్రాన్స్‌ఫార్మర్లను ప్రారంభించింది. బ్రాడ్వే, మైలాపూర్‌లోని ముండకని అమ్మన్ కోయిల్, కొలత్తూర్‌లోని గణేశ్ నగర్, ఆవడి సమీపంలోని పరుత్తిపురం వద్ద రెండు సబ్ స్టేషన్లలో కొత్తగా 33 కిలోవాట్ల (సబ్) స్టేషన్ల నిర్మాణం జరిగింది. ఈ సబ్‌స్టేషన్లలో విద్యుత్తు ట్రాన్స్‌ఫార్మర్లను ఏర్పాటు చేయడంవల్ల నగరానికి నిరంతర విద్యుత్తు సరఫరా కాగలదు. మాతూర్, ఎన్నూర్, మాధవరం, కొడుంగైయూర్, అత్తిపట్టు, అలమట్టి సబ్‌స్టేషన్లను కవర్ చేస్తూ పవర్ ట్రాన్స్‌ఫార్మర్లను కూడా విద్యుత్తు శాఖ ఏర్పాటు చేసింది.

భూగర్భ కేబుల్ వ్యవస్థ

విద్యుత్తుశాఖలో ఓల్టేజ్ సమస్యలున్న ప్రాంతాలను గుర్తించి, ఉత్తర ప్రాంతంలో 1,360 ట్రాన్స్‌ఫార్మర్లను ఏర్పాటు చేసి, దిద్దుబాటు చర్యలుగా 868 కిలోమీటర్ల హైటెన్షన్ లైన్లు, 596 కిలోమీటర్ల లోటెన్షన్ లైన్లకు భూగర్భ కేబుల్ నెట్‌వర్క్ పనులు కూడా పూర్తి చేసింది. ఆవడిలోని 110 కేవీ సబ్‌స్టేషన్‌ను 230 కేవీ సామర్థ్యంతో పెంచడం, పట్టాభిరాంలోని టైడల్ పార్క్ లోపల 33 కేవీ సబ్‌స్టేషను ఏర్పాటు చేయడంలో విద్యుత్తు శాఖ పనులను వేగవంతం చేయగలదని కన్స్యూమర్ యాక్టివిస్ట్ టి.శరగోపన్ పేర్కొన్నారు.

పలు మార్గాల్లో 'మెము' ప్రత్యేక రైళ్లు

వడపళని, న్యూస్‌టుడే: మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని భక్తుల సౌకర్యార్థం పలు మార్గాల్లో మెము ప్రత్యేక రైళ్లను నడుపుతున్నట్లు దక్షిణ రైల్వే శుక్రవారం ఓ ప్రకటన విడుదల చేసింది.
■ **06130** విళుపురంలో 15, 16 తేదీలు 10.10కి బయలుదేరి అదేరోజు 11.45కి తిరువణ్ణామలై చేరుతుంది. ■ **06129** తిరువణ్ణామలైలో 15, 16 తేదీలు 12.40కి బయలుదేరి అదేరోజు 14.15కి విళుపురం వస్తుంది. ■ **06167** విళుపురంలో 14, 15 తేదీలు 22.40కి బయలుదేరి మరుసటి రోజు 01.45కి వేలూర్ కంటోన్మెంట్ చేరుకుంటుంది. ■ **06168** వేలూర్ కంటోన్మెంట్‌లో 15, 16 తేదీలు 02.05కు బయలుదేరి అదేరోజు 05.00కి విళుపురం చేరుతుంది. ■ **06049** విళుపురంలో 15, 16 తేదీలు 09.15కి బయలుదేరి అదేరోజు 13.05కి కాట్పాడి వస్తుంది. ■ **06050** కాట్పాడిలో 15, 16 తేదీలు 13.20కి బయలుదేరి అదేరోజు 17.10కి విళుపురం చేరుకుంటుంది.

నేడు 'మెట్రో' ప్రత్యేక సేవలు

వడపళని, న్యూస్‌టుడే: ప్రముఖ సంగీత దర్శకుడు ఏఆర్ రెహమాన్ సంగీత విభావరి శనివారం చెన్నై సెంట్రల్ సమీపంలోని 'నెహ్రూ ఔట్ డోర్' మైదానంలో జరుగనుంది. ఈ క్రమంలో మెట్రో ప్రయాణికుల సౌకర్యార్థం సీఎంఆర్‌ఎల్ 'నాయిస్ అండ్ గ్రెయిన్స్ ప్రయివేట్ లిమిటెడ్' సంస్థతో చేతులు కలిపింది. కార్యక్రమానికి హాజరయ్యే ప్రయాణికులు తమ టికెట్లతో మెట్రో రైళ్లలో ప్రయాణించే వీలుంది. కార్యక్రమానికి వెళ్లడానికి, తిరిగి రావడానికి చెల్లుతుందని శుక్రవారం సీఎంఆర్‌ఎల్ ఓ ప్రకటనలో పేర్కొంది. వింకోనగర్ వైపునకు వెళ్లడానికి చివరి రైలు చెన్నై సెంట్రల్ మెట్రోలో అర్ధరాత్రి 00.00 గంటలకు, ఎయిర్‌పోర్ట్ మెట్రో స్టేషనుకు చివరి రైలు 00.00కు, సెయింట్ థామస్ మౌంట్‌కు చివరి సర్వీసు 00.00 గంటలకు బయలుదేరుతాయి. ప్రయాణికులు చెన్నై సెంట్రల్ మెట్రోలో రైలు బయలుదేరడానికి పది నిమిషాల ముందుగా స్టేషనులో ఉండాలి.

శ్రీవారిని దర్శించుకున్న పళనిస్వామి

ఆలయం ఎదుట పళనిస్వామి కుటుంబం

తిరుమల, న్యూస్‌టుడే: శ్రీవారిని శుక్రవారం ఉదయం వీఐపీ బ్రేక్‌లో తమిళనాడు మాజీ సీఎం పళనిస్వామి కుటుంబ సభ్యులతో కలిసి దర్శించుకున్నారు. అనంతరం రంగనాయకుల మండపంలో వేదపండితులు వేదాశీర్వచనం అందించగా తితిదే అధికారులు తీర్థప్రసాదాలు అందజేశారు.

శ్రీ వేణుగోపాల విద్యాలయలో ఘనంగా స్పోర్ట్స్ మీట్

విజేతలతో రాహుల్, అనిల్‌కుమార్ రెడ్డి, నిర్వాహకులు

టీనగర్: చెన్నై ఎగ్మోర్ రాజరత్నం స్టేడియంలో చెన్నైలోని శ్రీ వేణుగోపాల విద్యాలయ మహోన్నత పాఠశాల 45వ వార్షిక క్రీడోత్సవాలు ఘనంగా జరిగాయి. పాఠశాల ఛైర్మన్ కాకుటూరి అనిల్‌కుమార్ రెడ్డి నేతృత్వంలో జరిగిన కార్యక్రమంలో 91వ చెస్ గ్రాండ్ మాస్టర్ రాహుల్ వీఎస్ ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించారు. అనంతరం వివిధ పోటీలలో విజయం సాధించిన విద్యార్థులకు రాహుల్ బహుమతులు అందజేశారు. పాఠశాల ఉపాధ్యక్షుడు ఆనంద్ కుమార్ రెడ్డి, కార్యదర్శి గోవింద్, కోశాధికారి రంగారెడ్డి, ప్రధానోపాధ్యాయిని శీలా తదితరులు పాల్గొన్నారు.

క్రీడా పోటీల్లో శ్రీ చంద్రశేఖరేంద్ర వర్సిటీ విద్యార్థుల సత్తా

విజేతలతో ఉపకులపతి శ్రీనివాసు, రిజిస్ట్రార్ శ్రీరామ్ తదితరులు

కాంచీపురం,న్యూస్‌టుడే: శ్రీచంద్రశేఖరేంద్ర సరస్వతి విశ్వమహా విద్యాలయం తరపున చెన్నై ఎస్ఐవీఈటీ కళాశాలలో రాష్ట్ర స్థాయి కబడ్డీ పోటీలు, చెన్నై వీఐటీ విశ్వవిద్యాలయంలో రాష్ట్ర స్థాయి హ్యాండ్‌బాల్ పోటీలు గత మూడు రోజులుగా జరిగాయి. ఈ పోటీల్లో పాల్గొన్న శ్రీచంద్రశేఖరేంద్ర సరస్వతి విశ్వ మహావిద్యాలయానికి చెందిన విద్యార్థులు పలు బహుమతులను గెలుచుకున్నారు. ఈ సందర్భంగా శుక్రవారం విద్యాలయంలో నిర్వహించిన కార్యక్రమంలో క్రీడాకారులను ఉపకులపతి డాక్టర్ జి.శ్రీనివాసు ప్రశంసించారు. కార్యక్రమంలో రిజిస్ట్రార్ శ్రీరామ్, ఆచార్యులు పాల్గొన్నారు.

ఆకట్టుకున్న చైనా విద్యార్థుల భరతనాట్య ప్రదర్శన

ట్రిప్లికేన్, న్యూస్‌టుడే: మయిలాడుతురైలోని మయూరనాథర్ ఆలయంలో శివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని సప్తస్వరం ఫౌండేషన్ తరపున 20వ వార్షిక మయూర నాట్యాంజలి వేడుకలు గురువారం ప్రారంభమయ్యాయి. 15వ తేదీ వరకు నాలుగు రోజులపాటు జరిగే వేడుకల్లో భాగంగా రాష్ట్రంలోని వివిధ ప్రాంతాలు, పొరుగు రాష్ట్రాలు, విదేశాల నుంచి 500మందికి పైగా కళాకారులు పాల్గొని భరతనాట్య ప్రదర్శనలు ఇవ్వనున్నారు. గురువారం చైనాలోని బీజింగ్‌కు చెందిన ఈశా అనే మహిళ నేతృత్వంలోని బృందం భరతనాట్య ప్రదర్శన ఆకట్టుకుంది. కార్యక్రమంలో పద్మశ్రీ అవార్డు గ్రహీత లీలా సామ్సన్, కళాకారులు, ప్రేక్షకులు పాల్గొన్నారు.

పురాతన రాతి విగ్రహాలు లభ్యం

వెలుగుచూసిన విగ్రహాలు

రెడ్‌హిల్స్, న్యూస్‌టుడే: తిరువళ్లూర్ జిల్లా కడంబత్తూరు సమీపం కలియనూరులో వ్యవసాయ కూలీలు కొందరు గురువారం సాయంత్రం కుశస్థలి నది ఒడ్డున మట్టి తవ్వుతుండగా రాతి విగ్రహాలు బయటపడ్డాయి. సమాచారం అందుకున్న తిరువళ్లూర్ తహసీల్దారు బాలాజీ నేతృత్వంలోని అధికారులు అక్కడకు చేరుకుని 12 విగ్రహాలను స్వాధీనం చేసుకుని తాలూకా కార్యాలయానికి తరలించారు. పురావస్తు శాఖాధికారులకు సమాచారం అందించారు.

మెట్రో స్టేషనులో వాణిజ్య సముదాయ నిర్మాణం

అరుంబాక్కం మెట్రో స్టేషను

వడపళని, న్యూస్‌టుడే: చెన్నై అరుంబాక్కం మెట్రో స్టేషను సమీపంలోని వంద అడుగుల రోడ్డులో ప్రీమియం రిటైల్, కార్యాలయాలకు వీలుగా వాణిజ్య సముదాయాన్ని అభివృద్ధి చేయడానికి చెన్నై మెట్రో రైల్ లిమిటెడ్(సీఎంఆర్ఎల్) సిద్ధమవుతోంది. మొదటి దశలోని ఈక్కాడుతాంగల్‌లో కూడా ఇదే తరహా ప్రాజెక్టును 2019లో ప్రకటించారు. అంతగా ఆదరణ లేకపోవడంతో పక్కనపెట్టారు. తాజాగా అరుంబాక్కంలో వాణిజ్య సముదాయ నిర్మాణం కోసం టెండర్లను కూడా ఆహ్వానించింది. ఇక్కడ స్టిల్ట్, ఏడు అంతస్తుల భవనం, బేస్‌మెంట్, నాలుగు అంచెల మెకానికల్ కార్ పార్కింగ్ వ్యవస్థను కలిగి ఉన్న ఎత్తైన వాణిజ్య సముదాయాన్ని నిర్మించనుంది. 1,660.34 చదరపు మీటర్ల విస్తీర్ణంలో ఉన్న భూమిని, వాణిజ్య అభివృద్ధిగా తీర్చిదిద్దనున్నట్టు సీఎంఆర్ఎల్ (ప్రాజెక్ట్స్) డైరెక్టర్ టి.అర్జునన్ పేర్కొన్నారు. భవనంలో వాణిజ్య, రిటైల్, కార్యాలయ స్థల నిర్మాణానికి సీఎంఆర్ఎల్ మూడో పార్టీ లావాదేవీ సలహాదారుని కూడా నియమించింది.

ఉపాధ్యాయుల డిమాండ్లు నెరవేరుస్తాం

ఆర్కేనగర్, న్యూస్‌టుడే: రాష్ట్రంలో అధికార మార్పిడి ఖాయమని, అన్నాడీఎంకే అధికారంలోకి వస్తే ఉపాధ్యాయుల డిమాండ్లు నెరవేరుస్తామని మాజీ మంత్రి దిండుగల్ శీనివాసన్ పేర్కొన్నారు. దిండుగల్ ఎంవీఎం ప్రభుత్వ ఆర్ట్స్ కళాశాల ప్రాంగణంలో పలు డిమాండ్లను నెరవేర్చాలని అధ్యాపకులు ఆందోళన చేస్తున్నారు. శుక్రవారం వారిని కలిసిన దిండుగల్ శీనివాసన్ వారి ఆందోళనకు మద్దతు తెలిపారు. అనంతరం విలేకరులతో మాట్లాడుతూ... రానున్న ఎన్నికల తర్వాత వచ్చే ఎడప్పాడి పళనిసామి నేతృత్వంలోని పాలనలో అధ్యాపకుల డిమాండ్లన్నీ నెరవేరుస్తామని చెప్పారు.

ఉపాధ్యాయినులతో మాట్లాడుతున్న దిండుగల్ శీనివాసన్

డ్రా విధానంలో మెరినాలో దుకాణాల కేటాయింపు

డ్రా తీస్తున్న దృశ్యం

చెన్నై, న్యూస్‌టుడే: చెన్నై మెరినా బీచ్‌లో దుకాణాలను డ్రా విధానంలో వ్యాపారులకు కేటాయించారు. మెరినా బీచ్‌లోని దుకాణాలను క్రమబద్ధీకరించడానికి మద్రాసు హైకోర్టు ఏర్పాటు చేసిన కమిటీ ఆ బీచ్‌లో అధ్యయనం చేసి 300 దుకాణాలు మాత్రమే ఉండేలా చర్యలు చేపట్టాలని చెన్నై మహానగర పాలకసంస్థను ఆదేశించింది. ఆ మేరకు ప్రస్తుతం ఉన్న 1,417 దుకాణాల యజమానుల్లో దివ్యాంగులకు 15 దుకాణాలు సహా మొత్తం 300 దుకాణాలను ఎంపిక చేసేందుకు రిప్పన్ బిల్డింగ్ ప్రాంగణంలోని 'అమ్మ మాళిగై'లో గురువారం డ్రా తీశారు. జీసీసీ కమిషనరు కుమరగురుభరన్ నేతృత్వంలోని అడ్ హాక్ కమిటీ సహకారంతో జమ్ము-కశ్మీర్ హైకోర్టు విశ్రాంత చీఫ్ జస్టిస్ పాల్ వసంతకుమార్ సమక్షంలో ఉదయం 10 గంటలకు ప్రారంభించిన డ్రా దశలవారీగా సాయంత్రం 5.30 గంటలకు ముగిసింది. డ్రా ద్వారా ఎంపికైనవారి వివరాలను సిద్ధం చేసి సాయంత్రం 6 గంటలకు జీసీసీ నోటీసు బోర్డు, జీసీసీ అధికారిక వెబ్‌సైట్‌లోనూ ఉంచారు.

సామూహిక సీమంతాలు

గర్భిణులను ఆశీర్వదిస్తున్న మంత్రి టీఎం అన్బరసన్

శ్రీపెరుంబుదూర్, న్యూస్‌టుడే: కాంచీపురం జిల్లా కుంద్రత్తూర్‌లోని ఓ ప్రైవేట్ కల్యాణ మండపంలో సాంఘిక సంక్షేమం, మహిళ హక్కులశాఖ తరపున శుక్రవారం సామూహిక సీమంతాలు నిర్వహించారు. ముఖ్య అతిథిగా పాల్గొన్న మంత్రి టీఎం అన్బరసన్ 250 మంది గర్భిణులకు సారె అందజేశారు. అనంతరం వారికి పౌష్టికాహారాన్ని పంపిణీ చేశారు. కార్యక్రమంలో డీఆర్వో మురుగేశన్, డీఆర్‌డీఏ ప్రాజెక్టు డైరెక్టర్ కె.ఆర్తి, జిల్లా పంచాయతీ ఛైర్మన్ పడప్పై మనోహరన్, పలువురు అధికారులు, ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు.

'సీఎస్ఐఆర్'లో ప్రత్యేక కార్యక్రమం నేడు

అన్నానగర్, న్యూస్‌టుడే: కేంద్ర శాస్త్ర సాంకేతికత, భూవిజ్ఞానశాఖ మంత్రి జితేంద్ర సింగ్ శనివారం చెన్నై రానున్నారు. ఉదయం 11 గంటలకు చెన్నై నందంబాక్కం ట్రేడ్ సెంటర్‌లో జరిగే కౌన్సిల్ ఆఫ్ సైంటిఫిక్ అండ్ ఇండస్ట్రియల్ రిసెర్చ్(సీఎస్ఐఆర్) ల్యాబొరేటరీలో నిర్వహించనున్న రిసెర్చ్, ఇండస్ట్రీ, స్టార్టప్ అండ్ ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్(ఆర్ఐఎస్ఈ) కాన్‌క్లేవ్ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొననున్నారు. అనంతరం మధ్యాహ్నం 2 గంటలకు చెన్నైలో విలేకరుల సమావేశం నిర్వహిస్తారు.

స్టాలిన్‌కు నచ్చినట్లు ఎన్నికల ఫలితాలుండవు

ప్యారిస్, న్యూస్‌టుడే: స్టాలిన్ ఇష్టానికి తగ్గట్లు ఎన్నికల ఫలితాలు ఉండవని భాజపా సీనియర్ నేత పొన్ రాధాకృష్ణన్ ఎద్దేవా చేశారు. మదురైలో ఆయన గురువారం సాయంత్రం విలేకరులతో మాట్లాడుతూ.. గత నెల మధురాంతకంలో ప్రధాని పాల్గొన్న బహిరంగ సభ తమిళనాడు రాజకీయాలపై తీవ్ర ప్రభావం చూపిందన్నారు. మదురైలో మార్చి 1వ తేదీ ప్రధాని మోదీ పాల్గొనే బహిరంగ సభ ఉంటుందని, ఇందులో కూటమి పార్టీల నాయకులు పాల్గొంటారని తెలిపారు. రానున్న శాసనసభ ఎన్నికల ఫలితాలు ముఖ్యమంత్రి స్టాలిన్‌కు నచ్చిన విధంగా ఉండవని తెలిపారు.

అగ్నిమాపక సిబ్బందికి 'సీపీఆర్' శిక్షణ

వేళచ్చేరి, న్యూస్‌టుడే: కళ్లకురిచ్చి అగ్నిమాపక సిబ్బంది, ఇండియన్ రెడ్‌క్రాస్ సొసైటీ సభ్యులకు కార్డియోపల్మనరీ రీసస్కిటేషన్ (సీపీఆర్)పై శిక్షణ కార్యక్రమం శుక్రవారం నిర్వహించారు. అగ్నిమాపక కేంద్రం ప్రాంగణంలో జరిగిన కార్యక్రమానికి జిల్లా ఇండియన్ రెడ్‌క్రాస్ సొసైటీ ఛైర్మన్ పొన్నరసు నేతృత్వం వహించారు. అత్యవసర పరిస్థితుల్లో ప్రాణాలను కాపాడటం, గుండెపోటును ముందుగా గుర్తించడం, తక్షణ ప్రథమ చికిత్స తదితర వాటిపై శిక్షణ ఇచ్చారు.

అభివృద్ధి పనులు ప్రారంభం

ప్యారిస్, న్యూస్‌టుడే: విరుదునగర్ జిల్లా అరుప్పుక్కోట్టైలో మంత్రి కేఎన్ నెహ్రూ శుక్రవారం రూ.20.59 కోట్ల వ్యయంతో పూర్తయిన పథకాలను ప్రారంభించి, రూ.24.33 కోట్ల వ్యయంతో చేపట్టనున్న పనులకు శంకుస్థాపన చేశారు. కార్యక్రమంలో మంత్రి సాత్తూర్ రామచంద్రన్, ఎమ్మెల్యేలు తంగపాండియన్, శ్రీనివాసన్, మేయర్ సంగీత తదితరులు పాల్గొన్నారు.

టీఎన్‌పీఎస్‌సీ పరీక్ష రద్దు వ్యవహారం

ఐదుగురి సస్పెన్షన్

ఆర్కేనగర్, న్యూస్‌టుడే: టీఎన్‌పీఎస్‌సీ గ్రూప్-2, 2ఏ పోస్టులకు నిర్వహించిన పరీక్ష రద్దు వ్యవహారంలో ఇద్దరు క్లర్క్‌లు, ఇద్దరు డివిజనల్ అధికారులు, ఓ ఉప కార్యదర్శి సస్పెండ్ చేశారు. ఉప కార్యదర్శిపై క్రమశిక్షణా చర్యలు కూడా తీసుకున్నట్లు టీఎన్‌పీఎస్‌సీ తెలిపింది. భవిష్యత్తులో ఇలాంటి పొరపాట్లు జరగకుండా చర్యలు చేపట్టినట్లు ప్రకటనలో పేర్కొంది.

ఉద్యోగ నియామకపత్రాల అందజేత

నియామకపత్రాలు అందుకున్నవారితో మంత్రి కయల్విలి సెల్వరాజ్

సైదాపేట, న్యూస్‌టుడే: మాజీ సైనికుల సంక్షేమ విభాగంలో నిర్వాహకుల పోస్టులకు ఎంపికైన వారికి ఉద్యోగ నియామకపత్రాలు అందజేసే కార్యక్రమం శుక్రవారం జరిగింది. చెన్నై సచివాలయంలో మంత్రి కయల్విలి సెల్వరాజ్ నియామకపత్రాలు అందజేశారు. కార్యక్రమంలో శాఖ కార్యదర్శి రీటా హరీష్ తక్కర్, పలువురు అధికారులు పాల్గొన్నారు.

భవనాలు, వాహనాలు ప్రారంభించిన సీఎం

చెన్నై, న్యూస్‌టుడే: పోలీసు, అగ్నిమాపక, ఫోరెన్సిక్ సైన్స్ శాఖలు తరపున రూ.122.19 కోట్లతో నిర్మించిన భవనాలను ముఖ్యమంత్రి స్టాలిన్ ప్రారంభించారు. రాష్ట్రంలోని కొన్ని జిల్లాల్లో పోలీసుశాఖ తరపున రూ.82.09 కోట్లు, అగ్నిమాపకశాఖ తరపున రూ.35.02 కోట్లతో భవనాలు నిర్మించగా ఫోరెన్సిక్ సైన్స్ శాఖ తరపున తిరునెల్వేలి జిల్లా పాళైయంకోట్టైలో రూ.5.06 కోట్లతో జెనెటిక్ విభాగం భవనాన్ని నిర్మించారు. వాటిని సచివాలయం నుంచి శుక్రవారం వర్చువల్‌గా ముఖ్యమంత్రి స్టాలిన్ ప్రారంభించారు. రూ.55 కోట్లతో నిర్మించనున్న తాంబరం పోలీస్ కమిషనరేట్‌కు శంకుస్థాపన చేశారు. 2025వ ఏడాదికిగాను ఉత్తమ మూడు మహిళా పోలీస్‌స్టేషన్లకు 'కలైజ్ఞర్ పోలీస్ ట్రోఫీలు' అందించారు. పోలీసు అధికారులకు రూ.27 కోట్లతో 300 నాలుగు చక్రాల వాహనాలను, జాగిలం విభాగానికి రూ.10.92 కోట్లతో 60 వాహనాల అందజేతను జెండా ఊపి ప్రారంభించారు.

వాహనాలను ప్రారంభిస్తున్న ముఖ్యమంత్రి స్టాలిన్

కేఎల్ఏ ఇండియాతో ఒప్పందం..

చెన్నై: అమెరికాకు చెందిన కేఎల్ఏ కార్పొరేషన్ అనుబంధ సంస్థ కేఎల్ఏ ఇండియా రూ.3,510 కోట్ల వ్యయంతో చెన్నైలో రీసెర్చ్ అండ్ డెవలప్‌మెంట్, ఇన్నోవేషన్ ప్రాంగణాన్ని ఏర్పాటు చేయనుంది. ఇందు కోసం సచివాలయంలో శుక్రవారం ముఖ్యమంత్రి స్టాలిన్ సమక్షంలో అవగాహన ఒప్పందం జరిగింది.

ప్రముఖులకు హాళ్లు, విగ్రహాలు..

చెన్నై: రాష్ట్రానికి చెందిన పలువురు దివంగత ప్రముఖులకు హాళ్లు, విగ్రహాలను ముఖ్యమంత్రి స్టాలిన్ వర్చువల్‌గా ఆవిష్కరించారు. తమిళ అభివృద్ధి, సమాచారశాఖ తరపున మద్రాసు ప్రెసిడెన్సీ మాజీ ముఖ్యమంత్రి పి.సుబ్బరాయన్‌కు నామక్కల్ జిల్లా నవణి తోట్టకూర్పట్టి గ్రామంలో రూ.2.66 కోట్లతో విగ్రహంతో కూడిన హాలు, హిందీని రుద్దడానికి వ్యతిరేకంగా జరిగిన పోరాటంలో తొలిగా ప్రాణత్యాగం చేసిన చిన్నసామికి అరియలూర్ జిల్లా కీళపళువూర్ గ్రామంలో రూ.3 కోట్ల వ్యయంతో హాలు, ఈరోడు జిల్లా అరచ్చలూర్ ఓడానిలైలోని ధీరన్ చిన్నమలై స్మారకమండపం ప్రాంగణంలో ఆయనకు రూ.కోటి వ్యయంతో నిర్మించిన కాంస్య విగ్రహం, కరూర్ మాజీ ఎంపీ ముత్తుసామికి కరూర్ జిల్లా ఎల్లైకాట్టు రామచంద్రపురంలో రూ.50 లక్షల వ్యయంతో విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. వాటిని సచివాలయం నుంచి శుక్రవారం ముఖ్యమంత్రి స్టాలిన్ వర్చువల్‌గా ప్రారంభించారు.

విగ్రహాలు, హాళ్లను ప్రారంభిస్తున్న సీఎం

వట్టివేర్ల సాగుతో గట్టి లాభాలు

విల్లివాక్కం, న్యూస్‌టుడే: కృష్ణగిరి జిల్లా హోసూర్, దాని చుట్టుపక్కల ప్రాంతాల్లోని రైతులు 10వేల ఎకరాల్లో కూరగాయలు, ఆకుకూరలు పండిస్తున్నారు. అదేవిధంగా పలువురు రైతులు ప్రైవేట్ సంస్థల భాగస్వామ్యంతో వట్టివేరు మొక్కలు పొంది సాగు పనులలో నిమగ్నమయ్యారు. వట్టివేర్లు కిలో రూ.200 పలుకుతోంది. తద్వారా ఆదాయం పొందుతున్నట్లు రైతులు చెబుతున్నారు. దీని కొందరు రైతులు మాట్లాడుతూ.. వట్టివేర్లను సబ్బులు, షాంపులు, పూలమాలలు, పట్టలు, ఆయుర్వేద మందులు తదితర 200 రకాల ఉత్పత్తులను తయారు చేయడానికి ఉపయోగిస్తున్నట్లు తెలిపారు. స్థానికంగానే కాకుండా విదేశాలలో కూడా డిమాండ్ ఉండటంతో సాగు చేసి ఆదాయం పొందుతున్నట్లు పేర్కొంటున్నారు.

'మగళిర్ ఉరిమై' సాయం పెంచడం హర్షణీయం

రెడ్‌హిల్స్: డీఎంకే ప్రభుత్వం 'కలైజ్ఞర్ మగళిర్ ఉరిమై' పథక సాయాన్ని రూ.5 వేలకు పెంచడం హర్షణీయమని ఐయూఎంఎల్ రాష్ట్ర అధ్యక్షుడు ఖాదర్‌మొహిద్దీన్ శుక్రవారం ఓ ప్రకటనలో తెలిపారు. రేషన్‌కార్డు కలిగిన ప్రతి మహిళ బ్యాంకు ఖాతాలో ముఖ్యమంత్రి స్టాలిన్ రూ.5 వేలు జమ చేయడం చారిత్రాత్మక అంశంగా గుర్తించాలన్నారు. మహిళల కష్టాలను తెలుసుకునే స్టాలిన్ డబ్బులు బ్యాంకు ఖాతాల్లో జమ చేశారని పేర్కొన్నారు.

తొలగనున్న మహిళల కష్టాలు

రెడ్‌హిల్స్: వంట గదుల్లో అనుభవిస్తున్న కష్టాల నుంచి మహిళలు బయటపడాలనే ఉన్నత ఆశయంతో ముఖ్యమంత్రి స్టాలిన్ మగళిర్ ఉరిమై తొగై పథకాన్ని ప్రవేశపెట్టారని ఎస్‌డీపీఐ రాష్ట్ర అధ్యక్షుడు నెల్లై ముబారక్ తెలిపారు. ఆయన శుక్రవారం విడుదల చేసిన ప్రకటనలో.. ముఖ్యమంత్రి స్టాలిన్ మహిళల ఖాతాల్లో జమ చేసిన రూ.5 వేలతో మహిళల జీవనప్రమాణాలు మెరుగుపడే అవకాశం ఉందని అభిప్రాయపడ్డారు.

కర్నూలులో బస్సు దుర్ఘటనపై ఎన్‌హెచ్‌ఆర్‌సీ నోటీసులు

చెన్నై, న్యూస్‌టుడే: కర్నూలు జిల్లాలో జరిగిన బస్సు అగ్నిప్రమాద దుర్ఘటనపై తన ఫిర్యాదును పరిశీలించి అధికారులకు జాతీయ మానవహక్కుల కమిషన్(ఎన్‌హెచ్‌ఆర్‌సీ) నోటీసులు పంపిందని తమిళనాడు తెలుగు యువశక్తి వ్యవస్థాపక అధ్యక్షుడు కేతిరెడ్డి జగదీశ్వరరెడ్డి తెలిపారు. ఆయన తన ప్రకటనలో... రహదారి భద్రతా అమలులో లోపాలు, వాహన ఫిట్‌నెస్ తనిఖీల నిర్లక్ష్యం, రక్షణ చర్యల ఆలస్యం వంటి అంశాలను ప్రస్తావిస్తూ గతేడాది అక్టోబరు 30న జాతీయ మానవహక్కుల కమిషన్‌కు ఫిర్యాదు పంపినట్లు తెలిపారు. ఈ నేపథ్యంలో రోడ్డు రవాణా, జాతీయ రహదారుల మంత్రిత్వశాఖ కార్యదర్శి, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ రవాణా కమిషనర్‌కు ఎన్‌హెచ్‌ఆర్‌సీ నోటీసులు పంపిందని, రెండు వారాల్లోపు చర్యల నివేదిక సమర్పించాలని ఆదేశించిందని పేర్కొన్నారు.

చిన్నారి వైద్యానికి సాయం అందించండి

నిర్మలా సీతారామన్‌కు వినతి పత్రం అందిస్తున్న ఎంపీ సెల్వరాజ్

ఆర్కేనగర్: అరుదైన వ్యాధితో బాధపడుతున్న చిన్నారికి వైద్యం అందించేందుకు సహాయం కోరుతూ నాగపట్టినం ఎంపీ వి.సెల్వరాజ్ కేంద్రమంత్రులకు వినతిపత్రం అందజేశారు. నాగపట్టినం సమత్తువపురానికి చెందిన హరిదాస్-దుర్గాదేవి దంపతుల రెండేళ్ల కుమార్తె ధనన్య.. స్పైనల్ మస్క్యులర్ డిస్ట్రోఫీ టైప్-2 అనే అరుదైన వ్యాధితో బాధపడుతోంది. ఇందుకు అవసరమైన మందు అమెరికా నుంచి దిగుమతి చేసుకోవాలని, ధర సుమారు రూ.9 కోట్లని వైద్యులు తెలిపారు. ఈ విషయాన్ని చిన్నారి తల్లిదండ్రులు ఎంపీ వి.సెల్వరాజ్‌కు విన్నవించారు. ఆయన కేంద్రమంత్రులు హర్దీప్ సింగ్ పురీ, సురేష్‌గోపి, నిర్మలా సీతారామన్‌ను దిల్లీలో కలిసి వినతిపత్రం సమర్పించారు. పీఎం కార్యాలయానికి కూడా లేఖ ఇచ్చానని ఆయన చెప్పారు.

సైదాపేట్టైలో కాంగ్రెస్ ఆందోళన నేడు

చెన్నై, న్యూస్‌టుడే: జాతీయ ఉపాధి హామీ పథకానికి మహాత్మాగాంధీ పేరును తొలగించడానికి నిరసనగా శనివారం సైదాపేట్టైలో శనివారం టీఎన్‌సీసీ తరపున ఆందోళన జరగనుంది. లోక్‌భవన్‌ను ముట్టడించనున్నట్లు టీఎన్‌సీసీ అధ్యక్షుడు సెల్వ పెరుంతగై ప్రకటించారు. ఆ మేరకు ఉదయం 10 గంటలకు సైదాపేట్టైలోని చిన్నమలై వద్ద ఆయన అధ్యక్షతన ఆందోళన జరగనుంది.

తిరువాన్మియూర్ హత్య కేసులో 9 మంది దోషులు

మద్రాసు హైకోర్టు

ప్యారిస్, న్యూస్‌టుడే: తిరువాన్మియూర్‌లో 2010లో జరిగిన హత్య కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న తొమ్మిది మందిని విడుదల చేస్తూ కింది కోర్టు జారీ చేసిన తీర్పును రద్దు చేస్తూ మద్రాసు హైకోర్టు ఉత్తర్వులు ఇచ్చింది. 2010 జూన్ 14న తిరువాన్మియూర్‌కి చెందిన ఏళుమలై తన ఇంటి ముందు నిల్చుని ఉండగా పాతకక్షలతో ఓ ముఠా హత్య చేసింది. ఈ కేసులో శరవణన్, కందకుమార్, స్టీఫన్‌రాజ్, చంద్రు, గురు, అప్పు, కృష్ణకుమార్, పుష్పరాజ్, గురుమూర్తి తదితర 16 మందిపై పోలీసులు కేసు నమోదు చేశారు. విచారణ సమయంలో ఇద్దరు మృతిచెందారు. 2017లో ఈ కేసుని విచారించిన చెన్నై 7వ అదనపు సెషన్స్ కోర్టు ఆధారాల్లేవని తెలిపి 14 మందిని విడుదల చేస్తూ తీర్పు ఇచ్చింది. ఈ తీర్పును సవాలు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం తరపున మద్రాసు హైకోర్టులో అప్పీల్ దాఖలైంది. విచారణ సమయంలో ఆరోపణలు ఎదుర్కొంటున్న కందకుమార్, గురు, కృష్ణకుమార్, పుష్పరాజ్, దాములు మృతిచెందారు. ఈ నేపథ్యంలో ఈ కేసును శుక్రవారం విచారించిన న్యాయమూర్తులు జస్టిస్ వేల్‌మురుగన్, జస్టిస్ జ్యోతిరామన్ ధర్మాసనం ఐదుగురు మృతిచెందిన నేపథ్యంలో మిగిలిన తొమ్మిది మంది దోషులని తీర్పు ఇచ్చింది. కోర్టులో హాజరైన స్టీఫన్‌రాజ్, చంద్రులకు జీవిత ఖైదు శిక్ష విధించి, కోర్టులో హాజరుకాని ఏడుగురిని వెంటనే అరెస్టు చేసి 16న కోర్టులో హాజరుపరచాలని అరెస్టు వారెంట్ జారీచేసింది. వారికి ఆ రోజు శిక్ష వివరాలు వెల్లడించనున్నట్లు న్యాయమూర్తులు ఉత్తర్వులో పేర్కొన్నారు.

జైళ్లలో పొగాకు ఉత్పత్తుల వినియోగం అడ్డుకోవాలి

ప్యారిస్: జైళ్లలో పొగాకు ఉత్పత్తుల వినియోగాన్ని పూర్తిగా అడ్డుకోవాలని మద్రాసు హైకోర్టు మదురై ధర్మాసనం ఉత్తర్వులు ఇచ్చింది. తిరునెల్వేలికి చెందిన సయ్యద్ అలీ దాఖలు చేసిన ప్రజా ప్రయోజన వ్యాజ్యంలో... తమిళనాడులో ఉన్న జైళ్లలో పొగాకు ఉత్పత్తులు ఉపయోగించేందుకు విధించిన నిషేధాన్ని కఠినంగా అమలుచేసేందుకు అవసరమైన చర్యలు చేపట్టేలా ఉత్తర్వులు ఇవ్వాలని కోరారు. ఈ కేసు న్యాయమూర్తులు జస్టిస్ జయచంద్రన్, జస్టిస్ రామకృష్ణన్ ధర్మాసనంలో గురువారం విచారణకు వచ్చింది. పొగాకు ఉత్పత్తుల వినియోగాన్ని అడ్డుకునేందుకు నిబంధనలను కఠినంగా అమలు చేయాలని న్యాయమూర్తులు ఉత్తర్వులు జారీ చేశారు.

టీవీకే జిల్లా కార్యదర్శి సహా 50 మందిపై కేసు

తిరువణ్ణామలై: టీవీకే తిరువణ్ణామలై తూర్పు జిల్లా కార్యదర్శిగా ఉదయ్‌కుమార్ వ్యవహరిస్తున్నారు. వందవాసిలో జరిగిన ఓ కార్యక్రమంలో పాల్గొనడానికి వెళ్లిన ఆయనకు పార్టీ శ్రేణులు క్రేన్ ద్వారా భారీ పూలదండ వేశాయి. కార్యకర్తలు కత్తితో హల్‌చల్ చేశారు. ఈ నేపథ్యంలో అనుమతి లేకుండా ఊరేగింపు నిర్వహించడం, ప్రజలను బెదిరించడం తదితర నేరాల కింద పోలీసులు ఉదయ్‌కుమార్ సహా 50 మందిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

నిజాయతీ చాటిన ఆస్పత్రి వార్డు బాయ్

కాంచీపురం, న్యూస్‌టుడే: కాంచీపురం ప్రభుత్వ హెడ్ క్వార్టర్స్ ఆస్పత్రిలో ఓ రోగి పోగొట్టుకున్న బంగారు తాళిని అక్కడ పనిచేస్తున్న వార్డు బాయ్ భారతి పోలీసులకు గురువారం అప్పగించారు. అతని నిజాయతీని ప్రశంసిస్తూ డీఎంకే ప్రధాన ఎగ్జిక్యూటివ్ కమిటీ సభ్యుడు ఎంఎస్ సుకుమార్, జిల్లా పంచాయతీ వైస్ ఛైర్‌పర్సన్ నిత్యా సుకుమార్ శుక్రవారం సన్మానించారు. అదేవిధంగా విష్ణుకంచి పోలీసులు భారతిని సత్కరించారు.

భారతిని సత్కరించిన ఎంఎస్ సుకుమార్

EENADU Classifieds
REAL ESTATE
LEASE
GENERAL
తెలంగాణ, ఖమ్మంలో 3021 చ॥గ॥లు ట్విన్ థియేటర్/ కమర్షియల్ లీజుకు సం॥ 9848531544. bit.ly/4rMldEv
JOBS
NARAYANA ENGINEERING COLLEGES (AUTONOMOUS) : NELLORE | GUDUR
we are HIRING
Applications are invited from eligible candidates for the position of ASSISTANT PROFESSOR, PLACEMENT TRAINER in the following disciplines. Interested candidates may e-mail their resumes.
TRAINING & PLACEMENT: CORPORATE RELATIONS EXTERNAL, APTITUDE | REASONING | VERBAL, SOFT SKILLS, ENGLISH LANGUAGE LAB TRAINER, TECHNICAL TRAINER (C | JAVA | PYTHON DATA STRUCTURES | AI TOOLS | FULL STACK DATA BASE | AWS | BI TOOLS DIGITAL MARKETING TOOLS).
ENGINEERING: CSE (AIML, DATA SCIENCE) | ECE | CIVIL MECHANICAL | MATHS | ENGLISH CHEMISTRY | PHYSICS
GENERAL INFORMATION
• Qualifications and experience must be as per AICTE norms.
• Salary is not a constraint for deserving candidates.
• Industrial experience will be considered as an added advantage.
For Enquiries Contact - HR : 87903 50096
Mail your resume to: careers.nec@narayanagroup.com
త్రివేణి హోంకేర్‌లో వృద్ధులను/ పేషెంట్స్‌ను చూసుకొనుటకు వర్కర్స్/ నర్సులు కావలెను. శ్రీ వసతి, భోజనం.జీ.18K to 20K. ✆96404 00073, 98485 71888.

నటీనటులు.. నిజజీవిత దంపతులు!

ఆసక్తికరంగా తమిళ తారల ప్రేమ కథలు

- న్యూస్‌టుడే, చెన్నై

అందమైన ప్రేమకథలను తెరపై హృద్యంగా కళ్లకుకట్టే నటీనటులు తెర వెనుక కూడా తమ ప్రేమను పండించుకుని వైవాహిక బంధంతో ఏకం కావడం అనాదిగా వస్తోంది. తమిళ చిత్రపరిశ్రమలో ఇందుకు ఆద్యుడు నటుడు, గాయకుడు, నిర్మాత పి.యు.చిన్నప్ప. ఆయన నటించిన 'పృథ్వీరాజన్(1942)' చిత్రంలోని నటి శకుంతలను ప్రేమించి పెళ్లాడారు. తర్వాతి కాలంలో పలువురు ఇలాంటి ప్రేమ పెళ్లిళ్లు చేసుకోగా నేటి తరానికి తెలిసిన కొందరు తారలు గురించి ఈ ప్రేమికుల దినోత్సవం సందర్భంగా తెలుసుకుందాం..

అజిత్-షాలిని : 'అమర్కళం(1999)' చిత్రీకరణ సమయంలో ఇద్దరి మధ్య మొదలైన ప్రేమ 2000లో పెళ్లితో ముగిసింది. వైవాహిక బంధంలోకి అడుగుపెట్టిన తర్వాత షాలిని నటించలేదు. వీరికి కుమార్తె అనోష్క, కుమారుడు ఆత్విక్ ఉన్నారు.

సూర్య-జ్యోతిక : 'పూవెల్లాం కేట్టుప్పార్(1999)' చిత్రంలో తొలిసారి కలిసి నటించారు. 'ఉయిరిలే కలందు(2000)' చిత్రీకరణ సమయంలో ఇద్దరి మధ్య ఏర్పడిన సాన్నిహిత్యం ప్రేమగా మారడంతో పెద్దల సమ్మతితో 2006లో పెళ్లి చేసుకున్నారు. వీరికీ ఓ కుమారుడు, కుమార్తె ఉన్నారు.

ప్రసన్న-స్నేహ : 'అచ్చముండు అచ్చముండు(2009)' చిత్రంలో కలిసి నటించినప్పుడు వారు ప్రేమలో పడ్డారు. పెద్దల సమ్మతితో 2012 మే 11న వివాహం చేసుకున్నారు. కులాంతర వివాహం కావడంతో ఇద్దరి సామాజికవర్గాల సాంప్రదాయం ప్రకారం స్నేహ మెడలో రెండుసార్లు ప్రసన్న తాళి కట్టడం గమనార్హం. వీరికి పిల్లలు విహాన్, ఆద్యంత ఉన్నారు.

అశోక్ సెల్వన్-కీర్తి పాండియన్ : ఓ విందు కార్యక్రమంలో తొలిచూపులోనే కీర్తి పాండియన్‌ను అశోక్ సెల్వన్ ప్రేమించారు. ఏడాది తర్వాత మళ్లీ కలవడం, ప్రేమించుకోవడం జరిగిపోయాయి. 'బ్లూ స్టార్(2024)' చిత్రంలో కలిసి నటించేటప్పుడే వారు ప్రేమికులనే అనుమానం ఇతరులకు వచ్చింది. పెద్దల సమ్మతితో 2023 సెప్టెంబరు 13న పెళ్లి చేసుకున్నారు. కీర్తి పాండియన్ నటుడు, నిర్మాత అరుణ్ పాండియన్ కుమార్తె కావడం గమనార్హం.

ఆర్య-సాయేషా : 'గజినీకాంత్(2018)' చిత్రంలో కలిసి నటించిన వీరు 2019 మార్చి 10న పెద్దల సమ్మతితో ఇస్లాం మత ఆచారం మేరకు పెళ్లి చేసుకున్నారు. ఆ చిత్రంలో కలిసి నటించినప్పుడే వీరిద్దరి మధ్య ప్రేమ చిగురించిందనే వార్తలు అప్పట్లో వినిపించాయి. ప్రేమికుల దినోత్సవం రోజే పెళ్లి ప్రకటన చేయడం గమనార్హం. ఈ జంటకు ఓ పాప ఉంది.

ఆది-నిక్కీ గల్రానీ : 'యాగవరాయినుం నాకాక్క(2015)' చిత్రంలో నటించినప్పుడు వీరి మధ్య స్నేహం ఏర్పడింది. ఇద్దరూ ఒకే అపార్ట్‌మెంట్ ప్రాంగణంలో నివసించడంతో సన్నిహితంగా మెలిగి ప్రేమికులుగా మారారు. ఏడేళ్ల ప్రేమించుకుని పెద్దల సమ్మతితో 2022 మే 18న పెళ్లి చేసుకున్నారు.

నయనతార-విఘ్నేశ్ : స్వీయ దర్శకత్వంలో 'నానుం రౌడీతాన్(2015)' చిత్రంలో నటించిన నయనతారతో విఘ్నేశ్ శివన్ ప్రేమలో పడ్డారు. ఆరేళ్ల డేటింగ్ తర్వాత 2022 జూన్ 9న పెళ్లి చేసుకున్నారు. వీరి ప్రేమకథను 'బియాండ్ ది ఫెయిరీటేల్' పేరిట డాక్యుమెంటరీగా 2024లో నెట్‌ఫ్లిక్స్‌లో విడుదల చేశారు. ఈ జంటకు ఉయిర్ రుద్రోనీల్, ఉలగ్ దైవిక్ అనే కవలలు ఉన్నారు.

గౌతమ్ రామ్ కార్తిక్ - మంజిమా మోహన్ : 'దేవరాట్టం(2019)' చిత్రంలో కలిసి నటించేటప్పుడే మంజిమాపై మనసు పారేసుకున్న గౌతమ్ కొన్నాళ్ల పరిచయం తర్వాత తన మనసులోని మాటను ఆమెతో చెప్పారు. రెండు రోజుల తర్వాత ఆ ప్రేమను అంగీకరించినట్లు ఆమె తెలిపింది. మూడేళ్ల ప్రేమ తర్వాత 2022 నవంబరు 23న పెళ్లి చేసుకున్నారు.

ఉమాపతి-ఐశ్వర్య : వీరిద్దరి పరిచయానికి సర్వైవర్ టీవీ రియాలిటీ షో వేదికైంది. తర్వాత ప్రేమికులుగా మారి పెద్దల సమ్మతితో 2024 జూన్ 10న పెళ్లాడారు. ఐశ్వర్య యాక్షన్ కింగ్ అర్జున్ కుమార్తె కాగా, ఉమాపతి క్యారెక్టరు ఆర్టిస్టు తంబి రామయ్య కుమారుడు కావడం గమనార్హం.

సిద్దార్థ్ - అదితి రావు : తెలుగులో 'మహాసముద్రం(2021)' సినిమా చిత్రీకరణ జరిగేటప్పుడు వీరిద్దరిలో ప్రేమ చిగురించింది. ఇద్దరు కలిసి సినిమా వేడుకలు, విందు కార్యక్రమాలు, విదేశాలకు జంటగా వెళ్లినా తమ ప్రేమ విషయాన్ని బహిరంగంగా ప్రకటించలేదు. 2024 సెప్టెంబరు 16న పెళ్లాడారు.

టీఎన్‌పీఎస్సీ వ్యవహారంపై స్పందించరా?

ప్యారిస్, న్యూస్‌టుడే: టీఎన్‌పీఎస్సీ తీరును ఖండించకుండా డీఎంకే కూటమి పార్టీలు మౌనంగా ఉన్నాయని మాజీ మంత్రి సెల్లూర్ రాజు తెలిపారు. మదురైలో ఆయన శుక్రవారం విలేకరులతో మాట్లాడుతూ... అన్నాడీఎంకే పాలనలో తీసుకొచ్చిన పలు పథకాలను డీఎంకే నిలిపేసిన విషయమై కొత్తగా ప్రారంభించిన యాప్ ద్వారా ప్రజల వద్దకు వెళ్లి సర్వే నిర్వహిస్తున్నట్లు తెలిపారు. డీఎంకే అధికారంలోకి వస్తే నీట్ రద్దు చేస్తామని చెప్పి టీఎన్‌పీఎస్సీ పరీక్షలను రద్దు చేస్తున్నారని ఎద్దేవా చేశారు. రాష్ట్రంలో దళితులు పెద్ద సంఖ్యలో ప్రభావితం అవుతున్నట్లు గణాంకాలు చెబుతున్నాయని, ఇందుకు తమిళనాడు నుంచి ఏ కమ్యూనిస్టు పార్టీ గళం విప్పలేదని చెప్పారు.

బాలనేరస్థులకు కంటి పరీక్షలు

వడపళని, న్యూస్‌టుడే: చెన్నై కెల్లీస్‌లోని గవర్నమెంట్ అబ్జర్వేషన్ హోంలో ఉంటున్న బాలనేరస్థులకి శుక్రవారం ఫోర్ట్ లయన్స్ చారిటబుల్ ట్రస్ట్, లయన్స్ క్లబ్ ఆఫ్ మద్రాస్ ఫోర్ట్ సెయింట్ జార్జి ఆధ్వర్యంలో కంటి వైద్య శిబిరం నిర్వహించారు. హోమ్ అసిస్టెంట్ సూపరింటెండెంట్ కవిప్రసాద్ శిబిరాన్ని ప్రారంభించారు. అగర్వాల్ కంటి ఆసుపత్రుల వైద్య బృందం పరీక్షలు నిర్వహించింది. లయన్స్ క్లబ్ అధ్యక్షుడు మితేష్ మెహతా బాలనేరస్థులకు క్రీడా పరికరాలు అందజేశారు.

రజనీకాంత్ అలా చెప్పడం సంతోషం

వేదికపై చిత్రబృందం

అభిషన్ జీవింత్

చెన్నై, న్యూస్‌టుడే: అభిషన్ జీవింత్, అనస్వర రాజన్ జంటగా నటించిన 'విత్ లవ్' విజయవంతంగా ప్రదర్శితమవుతున్న నేపథ్యంలో కృతజ్ఞతలు తెలిపే కార్యక్రమాన్ని చిత్రబృందం నిర్వహించింది. సినీ గేయరచయిత మోహన్‌రాజన్ మాట్లాడుతూ... రజనీకాంత్‌ను కలిసేటప్పుడు వైరముత్తు తరహాలో ఓ కవితను చెప్పి ఇంప్రెస్ చేయాలని భావించానని, అది జరిగిందని తెలిపారు. ఆ కవిత రజనీకాంత్‌కు నచ్చిందని, తన జీవితకాల కల నెరవేరిందని పేర్కొన్నారు. నటి ఆనంది మాట్లాడుతూ... నేటి తరం గురించి ఉన్న తప్పుడు భావనను వేరొక కోణంలో ఈ చిత్రం చూపిస్తుందన్నారు. అనస్వర రాజన్ మాట్లాడుతూ... రజనీకాంత్‌ను కలవడం మర్చిపోలేని తరుణమని, చిత్రం గురించి ఆయన స్పందన అర్థవంతంగా ఉందని తెలిపారు. నటుడు అభిషన్ జీవింత్ మాట్లాడుతూ... రజనీకాంత్ ఇచ్చిన ధైర్యంతోనే హీరో అయ్యానని, ప్రస్తుతం ఆయన్ను మళ్లీ కలవగా 'హీరో అయ్యారు' అని చెప్పడం సంతోషంగా ఉందని తెలిపారు. కార్యక్రమంలో నటీనటులు కావ్య, సచ్చిన్, శరవణన్, సంగీత దర్శకుడు షాన్ రోల్డన్, దర్శకుడు మదన్, నిర్మాతలు మహేశ్, సౌందర్య రజనీకాంత్ తదితరులు పాల్గొన్నారు.

సంబరాల్లో చిత్రబృందం

'విసారణై' పదేళ్ల వేడుక

చెన్నై: వెట్రిమారన్ దర్శకత్వంలో దినేశ్, ఆనంది, సముద్రకని, కిశోర్, కరుణాస్ తదితరులు ముఖ్యతారాగణంగా నటించిన చిత్రం 'విసారణై'. 2016లో విడుదలైన చిత్రం ప్రస్తుతం పదేళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా చిత్రబృందం సంబరాలు చేసుకుంది. బాలు మహేంద్ర స్టూడియోలో చిత్ర నటీనటులు, సాంకేతిక నిపుణులు కేక్ కోసి సంబరాలు చేసుకున్నారు.

మరికొన్ని సినీ విశేషాలు

✦ హిందీలో రూపొందుతున్న 'రామాయణ' చిత్రంలో తాను నటించనున్నట్లు జరుగుతున్న ప్రచారాన్ని నటుడు విజయ్ సేతుపతి కొట్టిపారేశారు. ✦ అధర్వ కథానాయకుడిగా నటించిన 'ఇదయం మురళి' చిత్రంలో ఫహద్ ఫాజిల్ నటించినట్లు చిత్రబృందం స్పష్టం చేసింది. ✦ అర్జున్ స్వీయ దర్శకత్వంలో నటించి 2002లో విడుదలైన 'ఏళుమలై' చిత్రానికి రెండో భాగం సిద్ధంగా ఉన్నట్లు ఇటీవల అర్జున్ వెల్లడించారు. ✦ దర్శకనటుడు శశికుమార్ వద్ద 3 చిత్రాలకు కథలు సిద్ధంగా ఉన్నాయి. త్వరలో మళ్లీ మెగాఫోన్ అందుకోనున్నట్లు ఆయన సంకేతాలు పంపారు.

అంబత్తూర్‌లో మురుగునీటి పైపుల మార్పు

విల్లివాక్కం, న్యూస్‌టుడే: తరచూ విరిగిపడి ప్రమాదకరంగా మారుతున్న అంబత్తూర్ కరుక్కు ప్రధాన రోడ్డులోని దెబ్బతిన్న మురుగనీటి పైపులను మార్చే పనులు వేగంగా జరుగుతున్నాయి. ప్రస్తుత పైపులు ఆర్‌సీసీతో తయారు చేసినవి. 20ఏళ్ల క్రితం వేయడం వల్ల పైపుల్లో పగుళ్లు ఏర్పడ్డాయి. వాటి స్థానంలో జలమండలి తరఫున కాస్ట్ ఐరన్ (సీఐ) పైపులను అమర్చుతున్నారు. వారం రోజులలో పనులు పూర్తవుతాయని, పనుల కారణంగా ట్రాఫిక్ సమస్యలు తలెత్తుతున్నట్లు అధికారులు తెలిపారు. గత రెండేళ్ల కాలంలో కరుక్కు ప్రధాన రోడ్డుపై ఆరుసార్లు గుంతలు పడ్డాయని అంబత్తూర్ యునైటెడ్ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షుడు సురేష్ చెప్పారు. రెండు వారాల క్రితం పైపులు అమర్చే పనులు ప్రారంభించినట్టు గుర్తు చేశారు.

పైపులను మారుస్తున్న దృశ్యం

ప్రమాదవశాత్తు మరణించిన డీఎంకే కార్యకర్తలు ఆరుగురి కుటుంబాలకు రూ.10 లక్షల చొప్పున ఆర్థిక సాయాన్ని పార్టీ అధ్యక్షుడైన ముఖ్యమంత్రి స్టాలిన్ శుక్రవారం అన్నా అరివాలయంలో అందజేశారు. - న్యూస్‌టుడే, చెన్నై

బాల్య వివాహాల నివారణపై అవగాహన

విల్లివాక్కం, న్యూస్‌టుడే: లీగల్ సర్వీసెస్ కమిషన్ తరఫున గురువారం ధర్మపురిలో బాల్య వివాహాల నియంత్రణపై అవగాహన ర్యాలీ జరిగింది. ధర్మపురి పాత బస్టాండ్ ప్రాంగణంలో జిల్లా చీఫ్ జస్టిస్ తిరుమగళ్ ర్యాలీని ప్రారంభించారు. ఇందులో న్యాయ కళాశాల విద్యార్థులు పాల్గొని ప్లకార్డులతో అవగాహన కల్పించారు.

ర్యాలీలో పాల్గొన్న విద్యార్థులు

కొనసాగుతున్న అంగన్వాడీ ఉద్యోగుల నిరాహారదీక్ష

కోయంబత్తూరు, న్యూస్‌టుడే: కోయంబత్తూరులో డిమాండ్ల సాధనకు అంగన్వాడీ ఉద్యోగులు చేపట్టిన నిరాహారదీక్ష 11వ రోజుగా శుక్రవారం కొనసాగింది. దక్షిణ తాలూకా కార్యాలయం వద్ద జరుగుతున్న దీక్షలో 500మందికి పైగా ఉద్యోగులు పాల్గొని చీర కొంగులతో నోరు మూసుకుని నిరసన వ్యక్తం చేశారు. తమ డిమాండ్లు పరిష్కరించకుంటే పెద్ద ఎత్తున ఆందోళనలు చేస్తామని హెచ్చరించారు.

దీక్షలో పాల్గొన్న అంగన్వాడీ ఉద్యోగులు

టీవీకే గోడ ప్రచారం

విల్లివాక్కం, న్యూస్‌టుడే: ఈరోడ్ జిల్లా భవానిసాగర్ నియోజకవర్గ పరిధిలోని సత్యమంగళం ప్రాంతంలో టీవీకే నిర్వాహకుల గోడ ప్రచారం ఊపందుకుంది. శాసనసభ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో రాజకీయ పార్టీలు ఎన్నికల పనులలో నిమగ్నమయ్యాయి. జనసంచారం ఉన్న ప్రాంతాలు, ప్రజలు గుమిగూడే ప్రాంతాలలోని గోడలపై టీవీకే చిహ్నం, నినాదాలు రాసే పనులు ఊపందుకున్నాయి.

గోడలపై పేర్లు రాస్తున్న దృశ్యం

కేంద్రీయ విద్యాలయాల్లో తమిళం తప్పనిసరి చేయాలి

కోయంబత్తూరు, న్యూస్‌టుడే: కేంద్రీయ విద్యాలయాల్లో తమిళాన్ని తప్పనిసరి చేయాలని డిమాండ్ చేస్తూ మరుమలర్చి మక్కళ్ ఇయక్కం తరఫున అధ్యక్షుడు ఈశ్వరన్ నేతృత్వంలో కోయంబత్తూరు దక్షిణ తాలూకా కార్యాలయం ఎదుట శుక్రవారం నిరసన తెలిపారు. ప్రాచీన తమిళ భాషను ప్రస్తుతం తమిళనాడులోని కేంద్ర ప్రభుత్వ పాఠశాలల్లో బోధించకపోవడం బాధాకరమన్నారు. దీనికి కేంద్ర ప్రభుత్వం తగిన పరిష్కారం చూపాలని కోరారు.

నిరసన తెలుపుతున్న మరుమలర్చి మక్కళ్ ఇయక్కం సభ్యులు

గులాబీ గుచ్ఛాలకు డిమాండ్

విల్లివాక్కం, న్యూస్‌టుడే: ప్రేమికుల దినోత్సవాన్ని పురస్కరించుకుని కర్ణాటక రాష్ట్రం బెంగళూరు, హోసూర్ ప్రాంతాల నుంచి వివిధ రంగుల పుష్పగుచ్ఛాలు కోయంబేడు ఫ్లవర్ మార్కెట్‌కి విక్రయానికి వచ్చాయి. అంతేకాకుండా చెన్నై, శివారు ప్రాంతాల్లోని షాపింగ్ మాల్స్‌లలో ఉన్న పూల దుకాణాలలో బొకేల అమ్మకాలు ఊపందుకున్నాయి. ఇక్కడ కోయంబేడు మార్కెట్‌కన్నా రెండు నుంచి మూడింతలు అధిక ధరకు విక్రయిస్తున్నారు. కోయంబేడు మార్కెట్‌లో 20 పువ్వులతో కూడిన ఎర్ర గులాబీలు (తాజ్‌మహల్), పసుపు గులాబీల గుచ్ఛాలు రూ.600, తెల్ల గులాబీలు రూ.400, ఆరంజ్ రూ.500, బేబీ పింక్ రూ.400, జూమా రూ.350కు విక్రయిస్తున్నారు.

అన్నాడీఎంకే కూటమి ఆందోళన

పెరియపాళ్యం, న్యూస్‌టుడే: జాతీయ ఉపాధి హామీ పథకాన్ని తమిళనాట రద్దు చేసేందుకు డీఎంకే ప్రభుత్వం కుట్ర పన్నిందని ఆరోపిస్తూ అన్నాడీఎంకే కూటమి తరఫున గుమ్మిడిపూండి, పెరియపాళ్యం, పూండి బీడీవో కార్యాలయాల ఎదుట శుక్రవారం ఆందోళనలు జరిగాయి. మాజీ ఎమ్మెల్యే విజయకుమార్ అధ్యక్షత వహించారు. పీఎంకే జిల్లా కార్యదర్శి ప్రకాష్, భాజపా ప్రజా సంబంధాల విభాగ రాష్ట్ర కార్యదర్శి భాస్కర్‌నాయుడు, పురట్చి భారతం కట్చి జిల్లా కార్యదర్శి విల్సన్ తదితరులు పాల్గొన్నారు.

డీఎంకే కూటమి తరఫున...

రెడ్‌హిల్స్: కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్‌లో రాష్టానికి అన్యాయం జరిగిందని ఆరోపిస్తూ డీఎంకే కూటమి తరఫున పూండి సమీపం కచ్చూరులో శుక్రవారం ఆందోళన జరిగింది. డీఎంకే యూనియన్ కార్యదర్శి చంద్రశేఖర్ అధ్యక్షత వహించారు. వీసీకేకు చెందిన తొండన్‌పంజా, కాంగ్రెస్‌కు చెందిన గోవిందరాజన్, సీపీఎంకు చెందిన సంపత్, ఎండీకేకు చెందిన ఇళయరాజా, ఐయూఎంఎల్‌కు చెందిన సులేమాన్ తదితరులు పాల్గొన్నారు.

కోర్కెల సాధనకు దివ్యాంగులు...

సేలం: తమిళనాడు దివ్యాంగుల సంఘం తరఫున సేలం జిల్లా కలెక్టర్ కార్యాలయం ఎదుట గురువారం మూడో రోజుగా ఆందోళన జరిగింది. ఇందులో 300మందికి పైగా దివ్యాంగులు పాల్గొన్నారు. ఆంధ్రప్రదేశ్‌లో లాగా తమకు పింఛను రూ.5 వేల నుంచి రూ.15వేలకు పెంచాలని డిమాండ్ చేస్తూ నినాదాలు చేశారు. పోలీసులు ఆందోళనకారులను అరెస్టు చేశారు.

ఆందోళనలో మాట్లాడుతున్న విజయకుమార్

తాగునీరు సరఫరా చేయాలని గ్రామస్థులు...

పొన్నేరి: తిరువళ్లూర్ జిల్లా మీంజూరు సమీపం అత్తమంజేరి పంచాయతీ పరిధిలోని రెడ్డిపాళ్యంలో సుమారు 5వేల మంది నివసిస్తున్నారు. వీరికి ఓవర్‌హెడ్ ట్యాంకు ద్వారా నీటిని సరఫరా చేస్తున్నారు. బోరు బావిలోని విద్యుత్తు మోటారు మరమ్మతుకు గురవడంతో గ్రామంలో 15 రోజులుగా నీటి సరఫరా నిలిచిపోయింది. అధికారులకు తెలియజేసినా పట్టించుకోలేదు. ఇందుకు నిరసనగా రెడ్డిపాళ్యం ప్రజలు శుక్రవారం ఆందోళనకు దిగారు.

రెడ్‌హిల్స్: ఆందోళనలో డీఎంకే యూనియన్ కార్యదర్శి చంద్రశేఖర్ తదితరులు

● సేలం: కలెక్టరేట్ ఎదుట దివ్యాంగులు...

వీడియో కాన్ఫరెన్స్ ద్వారా పెరుగుతున్న సాక్షుల విచారణ

ప్యారిస్, న్యూస్‌టుడే: రాష్ట్రంలో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సాక్షుల విచారణ పెరుగుతోంది. పోలీసులకు ఏడాదికి సుమారు 20 లక్షల ఫిర్యాదులు అందుతున్నాయి. వాటిల్లో ఆధారాలు ప్రాతిపదికన సుమారు 5 లక్షల ఫిర్యాదులపై కేసు నమోదు చేస్తున్నారు. చిన్న నేరాలు కోర్టుల ద్వారా వెంటనే పరిష్కరిస్తున్నారు. కుటుంబాల మధ్య వివాదాలకు సంబంధించిన కేసులు, భావోద్వేగంతో జరిగే నేరాలకు సంబంధించిన గొడవలు కొద్దినెలల తర్వాత రాజీపడి వెనక్కి తీసుకుంటున్నారు. ఇలాంటి కేసుల్లో పోలీసుల పని భారం, సాక్షులు, ఆధారాలను సమర్పించడంలో ఏర్పడే ఆలస్యం, న్యాయశాఖలో ఉన్న ఖాళీ పోస్టులతో ఏర్పడే ఆలస్యం తదితర కారణాలతో దర్యాప్తులో జాప్యం ఏర్పడుతోంది. ఈ కారణంగా తమిళనాడులో ఉన్న కోర్టులలో మాత్రమే సుమారు 7 లక్షల కేసులు పెండింగ్‌లో ఉన్నట్లు సమాచారం.

సదుపాయాలు కల్పించి..

సాక్షులను వీడియో కాన్ఫరెన్స్ ద్వారా విచారించవచ్చన్న హోంశాఖ ఉత్తర్వుల నగర పోలీసు కమిషనరేట్, జిల్లా ఎస్పీ కార్యాలయం, అన్ని ప్రభుత్వ ఆస్పత్రులు, సెంట్రల్, జిల్లా జైళ్లు తదితర చోట్ల వీడియో కాన్ఫరెన్స్ విచారణకు హాజరయ్యేలా సదుపాయాలను ఏర్పాటు చేస్తున్నారు. జైల్లో ఉండే ఖైదీలు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా హాజరయ్యే విధానం రాష్ట్రంలో 2004 నుంచి అమల్లో ఉంది. ఈ కారణంగా పోలీసుల పనిభారం తగ్గింది. న్యాయస్థానాల్లో హాజరుపరిచేందుకు తీసుకెళ్లే ఖైదీలు పారిపోవడం, ఖైదీలపై దాడి, జైళ్లకు చట్ట విరుద్ధమైన వస్తువులను తరలించడం లాంటివి చాలా వరకు తగ్గాయి.

త్వరగా శిక్ష పడేలా..

నేర కేసుల విచారణలో వీడియో కాన్ఫరెన్స్ పెద్ద ప్రభావం చూపుతుందని ఓ పోలీసు అధికారి తెలిపారు. గతంలో ఖైదీలను వీసీ ద్వారా న్యాయస్థానాల్లో హాజరుపరిచనప్పుడు, ఎస్ఎంఎస్‌ల ద్వారా వారికి సమాచారం అందించడంతో పోలీసుల దైనందిన విధుల్లో చాలా మార్పు వచ్చిందన్నారు. సాక్షి విచారణ వీసీ ద్వారా చేయడంతో అంతకన్నా పెద్ద మార్పు ఏర్పడుతుందని తెలిపారు. ఫలితంగా కోర్టు ముందు దర్యాప్తు అధికారులు, సాక్షులుగా ఉన్న ప్రభుత్వ అధికారులను వెంటనే హాజరుపరచవచ్చని, త్వరగా నేరస్థులకు శిక్షపడేలా చేయగలరని పేర్కొన్నారు.

రాష్ట్ర ప్రభుత్వ సినీ, బుల్లితెర పురస్కారాలు, తమిళనాడు ఎంజీఆర్ ఫిల్మ్, టెలివిజన్ ఇన్‌స్టిట్యూట్ విద్యార్థులకు పురస్కారాల ప్రదానోత్సవం కలైవాణర్ అరంగంలో శుక్రవారం సాయంత్రం జరిగింది. 2017వ ఏడాదికిగాను ఉత్తమ నటుడి పురస్కారాన్ని నటుడు కార్తికి ఉప ముఖ్యమంత్రి ఉదయనిధి స్టాలిన్ అందిస్తున్న దృశ్యం. - న్యూస్‌టుడే, చెన్నై

జాతీయ ఉపాధి హామీ పథకాన్ని రాష్ట్రంలో రద్దు చేయడానికి డీఎంకే ప్రభుత్వం యత్నిస్తోందని ఆరోపిస్తూ శుక్రవారం అన్నాడీఎంకే తరఫున తిరువళ్లూర్ జిల్లా తిరుత్తణి పంచాయతీ యూనియన్ కార్యాలయం వద్ద ఆందోళన నిర్వహించారు. - న్యూస్‌టుడే, తిరుత్తణి

ఇంటి ప్రహరీ కూలి ఇద్దరు బాలుర మృతి

తిరువణ్ణామలై, న్యూస్‌టుడే: తిరువణ్ణామలై జిల్లా వందవాసి సమీపం వల్లూర్ గ్రామానికి చెందిన కూలీ మోహన్ కుమారులు అభినేష్(16), ముఖేష్(14) వందవాసి ప్రభుత్వ బాలుర మహోన్నత పాఠశాలలో ప్లస్‌వన్, 9వ తరగతి చదువుతున్నారు. ఇదిలా ఉండగా అన్నదమ్ములు ఇలంకాడు గ్రామంలోని తాత మునియన్ ఇంటికి శుక్రవారం ఉదయం వెళ్లారు. అప్పుడు ఇంటి మరమ్మతు పనులు జరుగుతున్నాయి. ఆ సమయంలో ఇంటి ప్రహరీ కూలి దాని వద్ద ఆడుకుంటున్న అభినేష్, ముఖేష్‌లపై పడింది. తీవ్రంగా గాయపడిన ఇద్దరూ అక్కడికక్కడే మృతి చెందారు. ఘటనలో మరో బాలుడు శ్రీరామ్(10) తీవ్రంగా గాయపడ్డాడు. వెంటనే అక్కడున్నవారు వందవాసి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. సమాచారం మేరకు పొన్నూరు పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాలను పోస్టుమార్టానికి తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

అభినేష్, ముఖేష్ (పాతచిత్రాలు)

క్రైం కార్నర్

అనుమానంతో భార్యను హత్య చేసిన భర్త

ఆర్కేనగర్, న్యూస్‌టుడే: అనుమానంతో భార్యను హత్య చేసిన భర్తను పోలీసులు అరెస్ట్ చేశారు. పోలీసుల కథనం మేరకు.. తంజావూర్ జిల్లా తిరువిడైమరుదూర్ సమీపం ఆనైక్కరై ప్రాంతానికి చెందిన అన్బరసన్(38) కార్మికుడు. ఇతనికి భార్య అఖిల(28), ముగ్గురు పిల్లలున్నారు. ఈ క్రమంలో అఖిలపై అనుమానం పెంచుకున్న భర్త తరచూ గొడవపడేవాడు. ఇదిలా ఉండగా శుక్రవారం తెల్లవారుజామున ఇంట్లో అఖిల నిద్రిస్తుండగా మిక్సర్ గ్రైండర్‌లోని రాయితో తలపై మోది హతమార్చాడు. పోలీసులు అన్బరసన్‌ని అరెస్ట్ చేసి దర్యాప్తు చేస్తున్నారు.

వినాయకుడి విగ్రహాన్ని చోరీ చేసిన నిందితుడి అరెస్టు

అన్నానగర్: చెన్నై ఫ్లవర్ బజార్ ప్రాంతంలోని అరుళ్మిగు ధర్మరాజు ఆలయంలో ఈనెల 2వ తేదీ రూ.లక్ష విలువైన పంచలోహ వినాయకుడి విగ్రహం చోరీకి గురైంది. పూజారి నిత్యానందం ఫిర్యాదు మేరకు ఫ్లవర్ బజార్ పోలీసులు దర్యాప్తు చేపట్టి కాంచీపురం జిల్లా కుండ్రత్తూర్‌కు చెందిన మదివాణన్‌ను అరెస్టు చేశారు. విగ్రహాన్ని పాత ఇనుము దుకాణంలో విక్రయించినట్లు తెలిసింది. దానిని స్వాధీనం చేసుకున్న పోలీసులు శుక్రవారం నిందితుడిని కోర్టులో హాజరుపరచి జైలుకు తరలించారు.

నిందితుడు మదివాణన్

12 సవర్ల బంగారు నగల చోరీ

గుమ్మిడిపూండి, న్యూస్‌టుడే: తిరువళ్లూర్ జిల్లా గుమ్మిడిపూండి సమీపం రాజపాళ్యానికి చెందిన శరవణన్, ఇందుమతి దంపతులు. వీరు వేర్వేరు ప్రైవేటు సంస్థల్లో పని చేస్తున్నారు. ఇదిలా ఉండగా ఇద్దరూ గురువారం ఉదయం విధులకు వెళ్లి రాత్రి ఇంటికి చేరుకున్నారు. తాళం పగులగొట్టి ఉంది. లోనికెళ్లి చూడగా బీరువాలోని 12 సవర్ల బంగారు నగలు, అర కిలో వెండి ఆభరణాలు కనిపించలేదు. బాధితుల ఫిర్యాదు మేరకు గుమ్మిడిపూండి పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

విమానాశ్రయంలో 2.950 కిలోల గంజాయి స్వాధీనం

వడపళని, న్యూస్‌టుడే: చెన్నై అంతర్జాతీయ విమానాశ్రయంలో 2.950 కిలోల గంజాయిని కస్టమ్స్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. విమానాశ్రయ కస్టమ్స్ విభాగం శుక్రవారం విడుదల చేసిన ప్రకటనలో... థాయ్ లయన్ ఎయిర్ విమానంలో శుక్రవారం బ్యాంకాక్ నుంచి చెన్నైకి వచ్చిన ఓ ప్రయాణికుడిపై అనుమానంతో అధికారులు క్షుణ్ణంగా సోదా చేశారు. బ్యాగేజీ పరిశీలించగా ఫొటో బూత్ మెషిన్ లోపల ప్యాక్ చేసి ఉన్న 2.950 కిలోల గంజాయిని గుర్తించి స్వాధీనం చేసుకున్నారు. ప్రయాణికుడిని అదుపులోకి తీసుకుని జ్యుడిషియల్ మేజిస్ట్రేట్ ముందు హాజరుపరచి రిమాండుకు తరలించారు.

స్వాధీనం చేసుకున్న గంజాయి

తిరువళ్లూర్ జిల్లా తిరుత్తణి సమీపం అరుణత్తి పాళయంలోని సుమారు 20 కుటుంబాలకు శుక్రవారం ఉచిత ఇళ్ల పట్టాలను ఎమ్మెల్యే చంద్రన్ అందజేశారు. - న్యూస్‌టుడే, తిరుత్తణి

ఈనాడు
దినపత్రికలో అన్ని రకాల ప్రకటనల (అడ్వర్టైజ్‌మెంట్స్) కొరకు
Ph: 044-28232390
ఈనాడు పత్రిక కోసం సంప్రదించండి
Cell: 97910 83205, 97910 74993

(c) eenadu

దశకంఠుడిపై.. గరళకంఠుడి చిద్విలాసం

రావణ, మయూర వాహనాలపై ఊరేగుతున్న సోమస్కందమూర్తి, జ్ఞానాంబిక ఉత్సవర్లు

శ్రీకాళహస్తి, న్యూస్‌టుడే: మహాశివరాత్రి వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా గాంధర్వరాత్రి పురస్కరించుకుని శుక్రవారం రాత్రి సోమస్కందమూర్తి దశకంఠుడిపై చిద్విలాస మూర్తిగా కొలువుదీరారు. దేవేరి అయిన జ్ఞాన ప్రసూనాంబిక మయూర వాహనంపై భక్తుల కోర్కెలు తీర్చే కొంగు బంగారంగా, విశేష ఆభరణాలతో కొలువుదీరారు. ఉదయం హంస, యాళి వాహనాలపై కొలువుదీరిన ఉత్సవర్లు రాత్రి రావణ, మయూర వాహనాలపై స్వామి, అమ్మవార్లు ఊరేగారు. చతుర్మాడ వీధుల్లో పంచమూర్తులైన వినాయకస్వామి, శ్రీవల్లీ, దేవసేన సమేత చెంగల్వరాయ స్వామి, భక్తకన్నప్ప, చండికేశ్వరులతో పాటు స్వామి, అమ్మవార్ల ఉత్సవం ఆద్యంతం రమణీయంగా సాగింది.

నాగరాత్రి విభవం నేడు.. శనివారం: మామ జహాక ద్వారి (నాగరాత్రి)

ఉత్సవాల్లో భాగంగా నృత్య ప్రదర్శన

ఈనాడు తిరుపతి
శనివారం ఫిబ్రవరి 14, 2026

ఒకరికి ఒకరై.. కడదాకా తోడై..

నేడు ప్రేమికుల దినోత్సవం

కన్నవారిని కాదని, కడ దాకా తోడుటాడని నమ్మి అడుగు వేసింది పద్మజ. కానీ ఏమిటిలేకే ఆమె ప్రయాణం అడుగడుగునా కన్నీటిమయమైంది. 'భార్యాబిడ్డలను పోషించలేని వాడివి పెళ్లి ఎందుకు చేసుకున్నావు' అంటూ భర్తపై ఆమె సంధించిన ఆ ఆఖరి ప్రశ్న.. బాధ్యత లేని ప్రేమపై ఒక పదునైన అస్త్రం. భర్త అప్పులు, తిరుగుళ్లు, నిర్లక్ష్యం.. ఒక నిండు ప్రాణాన్ని, ఇద్దరు చిన్నారులను బలి తీసుకున్నాయి.

– ఇటీవల పుత్తూరులో ఓ వివాహిత తన ఇద్దరు పిల్లలకు ఉరేసి తానూ ఆత్మహత్య చేసుకుంది. ఆమె ఆఖరి క్షణంలో రాసిందే ఈ మరణ వాంగ్మూలం.. బాధ్యత విస్మరించే ప్రతి ప్రేమికుడికి ఒక హెచ్చరిక..

ఈనాడు డిజిటల్, తిరుపతి: ఫిబ్రవరి నెల రాగానే గాలిలో ఏదో తెలియని గులాబీ పరిమళం. ప్రపంచమంతా ఎర్రటి రంగుని పులుముకుని మురిసిపోతుంటుంది. చేతిలో చేయి వేసి ఇచ్చే 'ప్రపోజ్'లు, ఆకాశమంత ఖరీదైన బహుమతులు... ప్రేమికుల రోజు అంటే ఇవేనా? కాదు! ప్రేమంటే పులకరింత మాత్రమే కాదు, అతిక బాధ్యత. ఒకరిని కరు ఇష్టపడటం అనేది ఒక అందమైన క్షణం. ఆ ఇష్టాన్ని జీవితాంతం ఒక గౌరవంగా నిలబెట్టుకోవడం ఒక అద్భుతమైన యజ్ఞం. ఆకర్షణల ఆటుపోట్లను దాటి, అపార్థాల సుడిగుండాలను ఎదురొడ్డి, కాలం గడిచేకొద్దీ మరింతగా ఒదిగే అనురాగ బంధం గురించి ఈ ప్రత్యేక కథనం.

అహం వీడితేనే.. ఆనందం!

ప్రేమ విఫలమవ్వడానికి పెద్ద కారణాలు అక్కర్లేదు.. ఒక చిన్న అహం చాలు. గొడవ జరిగినప్పుడు 'నేను ఎందుకు తగ్గాలి?' అనుకునే చోట ప్రేమ చనిపోతుంది. 'మన బంధం కంటే నా పట్టింపులు గొప్పవి కావు' అని ఎవరైతే భావిస్తారో అక్కడ ప్రేమ గెలుస్తుంది. మాటతో చెప్పలేని భావాలను మౌనంతో అర్థం చేసుకోవడం, కోపంలో అన్న మాటలను మనసుకు తీసుకోకుండా క్షమించడం... ఇవే ప్రేమను నిలబెట్టే రహస్యాలు. గెలవడం అంటే ఎదుటి వ్యక్తిపై విజయం సాధించడం కాదు.. ఇద్దరూ కలిసి సమస్యపై విజయం సాధించడం.

ఎడబాటు లేని ఏడడుగులు..!

చాలామంది అందాన్ని చూసో, ఆస్తులను చూసో ప్రేమలో పడతారు. అది ఆ క్షణానికి మెరిసే మెరుపు లాంటిది. కానీ సంసార సాగరంలో చీకట్లు ముసిరినప్పుడు దారి చూపేది ఆ మెరుపు కాదు.. స్థిరంగా వెలిగే ఒక అనురాగపు వెలుగు మాత్రమే. 'నువ్వు నాకు కావాలి' అనుకోవడం స్వార్థం. 'నీకు నేనున్నాను' అని భరోసా ఇవ్వడం ప్రేమ. ఎదుటి వ్యక్తిలోని లోపాలను ప్రేమించగలిగినప్పుడే ఏడడుగుల బంధానికి పునాది గట్టిగా పడుతుంది.

ప్రేమను పండించుకుందాం..

మొక్క నాటడం ఎంత ముఖ్యమో, దానికి రోజూ నీళ్లు పోసి కాపాడటం కూడా అంతే ముఖ్యం. అలాగే ప్రేమను వ్యక్తపరచడమే కాదు.. రోజూ దాన్ని కొత్తగా ఆవిష్కరించుకోవాలి. ఈ ప్రేమికుల రోజున మీ భాగస్వామికి ఇచ్చే అతిపెద్ద బహుమతి.. 'నీ కోసం నేను మారతా, నీ గౌరవాన్ని కాపాడతా, కడ వరకు నీ నీడనై నడుస్తా' అనే నమ్మకం.

ప్రేమకు సరిహద్దుల్లేవని..

ప్రేమకు సరిహద్దుల్లేవని నిరూపించారు పీలేరుకు చెందిన మోహన్‌రెడ్డి కుమారుడు కుమార్‌రెడ్డి. ఇతను ఎంటెక్ పీహెచ్‌డీ హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో చదివారు. అక్కడే జర్మనీకి చెందిన మిరాయెలా కూడా పీహెచ్‌డీ చదివారు. అదే సమయంలో ఇద్దరి మధ్య పరిచయం పెరిగి ప్రేమగా మారింది. ఇరువురు తల్లిదండ్రులను ఒప్పించి మూడేళ్ల కిందట పీలేరులో ప్రేమ వివాహం చేసుకున్నారు. ప్రస్తుతం దంపతులిద్దరూ జర్మనీలో ఉద్యోగాలు చేస్తున్నారు. - న్యూస్‌టుడే, పీలేరు

● చివరిగా ప్రేమంటే ఒకరినొకరు చూసుకోవడం కాదు.. ఇద్దరూ కలిసి ఒకే గమ్యం వైపు చూడటం. ఆ గమ్యం పేరే 'జీవితం'!

చేసింది ఎందుకు చెప్పుకోలేకపోతున్నారు?

చిత్తూరు జిల్లా ప్రజాప్రతినిధులతో సీఎం చంద్రబాబు



ఈనాడు- చిత్తూరు: 'గతేడాది మామిడి ధరలు పడిపోయినప్పుడు చిత్తూరు జిల్లా రైతాంగానికి కిలోకు రూ.4 చొప్పున అదనంగా చెల్లించాం. సకాలంలో స్పందించి అన్నదాతలను ఆదుకున్నాం. ఏ ప్రభుత్వమూ ఇలా స్పందించలేదు. చేసిన ఈ మంచి పనినీ మీరు సరిగ్గా ఎందుకు చెప్పుకోలేకపోతున్నారు?' అని ముఖ్యమంత్రి, తెదేపా అధినేత చంద్రబాబు.. చిత్తూరు జిల్లా ప్రజాప్రతినిధులను ప్రశ్నించారు. కూటమి సర్కార్ అమలు చేస్తోన్న సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను మరింతగా ప్రజల్లోకి తీసుకెళ్లాలని ఆయన సూచించారు. వచ్చే ఎన్నికల్లో 2024 ఎన్నికలను మించిన విజయం రావాలని, ఆ దిశగా పనిచేయాలన్నారు. శుక్రవారం సాయంత్రం ఉండవల్లిలోని నివాసంలో కలెక్టర్ సుమిత్‌కుమార్, ఎస్పీ తుషార్ డూడీ, ఇన్‌ఛార్జి మంత్రి రాంప్రసాద్‌రెడ్డి, ఎంపీ దగ్గుమళ్ల ప్రసాదరావు, ఎమ్మెల్సీ కంచర్ల శ్రీకాంత్, ఎమ్మెల్యేలు గాలి భానుప్రకాష్, వీఎం థామస్, గురజాల జగన్, మురళీమోహన్‌తో సీఎం సుమారు రెండు గంటలు సమావేశమయ్యారు. వివిధ మార్గాల ద్వారా చేసిన సర్వేల్లో ఎమ్మెల్యేల పనితీరు గురించి సీల్డ్ కవర్లో నివేదిక అందజేశారు.

మంత్రి లోకేశ్ ఆత్మీయ విందు..: చిత్తూరు లోక్‌సభ నియోజకవర్గ పరిధిలోని ప్రజాప్రతినిధులు, వారి కుటుంబసభ్యులకు మంత్రి నారా లోకేశ్ శుక్రవారం రాత్రి ఉండవల్లిలోని నివాసంలో ఆత్మీయ విందు ఇచ్చారు. కొంతకాలంగా వారిచ్చిన వినతులు ఏ దశలో ఉన్నాయో నివేదిక తయారు చేసి ఇచ్చారు. మహిళలకు మంగళగిరి పట్టు చీరలు కానుకగా అందించారు. ఎంపీ ప్రసాదరావు, ఎమ్మెల్యేలు భానుప్రకాష్, వీఎం థామస్, జగన్, మురళీమోహన్, పులివర్తి నాని, శ్రీకాంత్ పాల్గొన్నారు.

క్రీడాకారుల వివరాలకు యాప్

నకిలీల కట్టడికి శాప్ చర్యలు

చిత్తూరు (క్రీడలు), న్యూస్‌టుడే: క్రీడల్లో నకిలీ ధ్రువపత్రాల్ని అడ్డుకోవడానికి కూటమి ప్రభుత్వం పారదర్శక చర్యలు చేపట్టింది. 'క్రీడా యాప్'లో వాటిని ఎప్పటికప్పుడు అప్‌లోడ్ చేయిస్తోంది. క్రీడాకారుని చిరునామా, ఆధార్ సహా అన్ని వివరాలు ఉంటాయి. పోటీల వివరాలు వాటి పత్రాల్ని డిజీ లాకర్‌లో భద్రపరుస్తారు. వాటిని అభ్యర్థి తన ఫోన్ నుంచే ఎప్పుడు కావాలంటే అప్పుడు ఆధార్ నంబరు సాయంతో పొందొచ్చు.

వేదికల సమాచారం

రాష్ట్ర క్రీడాప్రాధికార సంస్థ(శాప్) ఆదేశాల మేరకు 1999 నుంచి ఇప్పటివరకు క్రీడల్లో సాధించిన ధ్రువపత్రాల్ని యాప్‌లో భద్రపరచుకోవచ్చు. దీంతో అసలైన క్రీడాకారుల్ని గుర్తించడంతో పాటు నైపుణ్యాలు తెలుసుకునే వీలుంటుంది. జిల్లాలో నైపుణ్యం కలిగిన క్రీడాకారులు ఎందరో ఉన్నారు. అవగాహన లేక చాలా మంది అవకాశాల్ని అందిపుచ్చుకోలేకపోతున్నారు. యాప్ ద్వారా ఏడాదిలో జరిగే క్రీడల వివరాలు, ప్రాంతాలు, అవకాశాలను తెలుసుకోవచ్చు. క్రీడల్లో సాధించే పతకాలతో లభించే ప్రోత్సాహకాలు ఇతర వివరాలపై సమాచారం పొందొచ్చు.

జిల్లాలో ఇలా..: జిల్లాలో గతేడాది స్కూల్ గేమ్స్ ఫెడరేషన్, వివిధ క్రీడా సంఘాల అసోసియేషన్లు వివిధ రాష్ట్ర, జాతీయ స్థాయి క్రీడా పోటీల్లో తలపడ్డాయి. వేల సంఖ్యలో ఆటగాళ్లు పోటీల్లో పాల్గొన్నారు. అన్ని క్రీడాంశాల్లో కలిపి రాష్ట్రస్థాయిలో వందమందికిపైగా పతకాలు సాధించారు. జాతీయ స్థాయిలో 50 మంది వరకూ ప్రాతినిధ్యం వహించారు.

ఏఆర్ డెయిరీకి

కలిసొచ్చిన రివర్స్ టెండరింగ్!

ఈనాడు- తిరుపతి, న్యూస్‌టుడే, తిరుపతి (నేరవిభాగం): తిరుమల లడ్డూ ప్రసాదం తయారీకి కల్తీ నెయ్యి సరఫరా కేసులో ఏ1గా ఉన్న ఏఆర్ డెయిరీకి వైకాపా హయాంలో ప్రవేశపెట్టిన రివర్స్ టెండరింగ్ నిబంధన కలిసొచ్చింది. 2024 మార్చి 12న తిరుమలకు 1,500 కి.మీ దూరం లోపు ఉన్న డెయిరీల నుంచి టెండర్లు ఆహ్వానించగా తొలుత ఆ సంస్థ కిలోకు రూ.400 చొప్పున సరఫరా చేస్తామని కోట్ చేయగా రివర్స్ టెండరింగ్‌లో కేవలం రూ.319.80కే అందిస్తామని పేర్కొంది. అంతకుముందు 2023 నవంబరులో 1,500 కి.మీ దూరానికే టెండర్లు పిలవగా ఇదే డెయిరీ రూ.432.96కు కిలో నెయ్యి తిరుమలకు పంపిస్తామన్నారు. ఏఆర్ డెయిరీ ఎండీ రాజురాజశేఖరన్ (ఏ2) ఆదేశాల మేరకు కాకుండా భోలేబాబా డెయిరీ డైరెక్టర్ పొమిల్ జైన్ (ఏ3) ఆదేశాలతో.. కమీషన్ ఏజెంట్‌గా ఉన్న పీపీ శ్రీనివాసన్ కిలో రూ.319.80కు సరఫరా చేస్తామని పేర్కొనడం గమనార్హం. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ డెయిరీ పంపిన నెయ్యి నమూనాలను పరిశీలించిన తర్వాతే తిరుమలకు కల్తీ నెయ్యి సరఫరా అవుతోందని వెల్లడైంది.

తితిదేలో సహకరించే వ్యక్తులున్నారంటూ

గతంలో తమిళనాడు రాష్ట్రం దిండిగల్‌లోని ఏఆర్ డెయిరీ అలప్పట్టిలోని తమ చిల్లింగ్ సెంటర్ నుంచి తిరుపతి జిల్లా పునబాకలోని వైష్ణవికి పాలు సరఫరా చేసేవారు. దాంతో ఏఆర్ ఎండీ రాజురాజశేఖరన్, వైష్ణవి సీఈవో అపూర్వ వినయ్‌కాంత్ చావ్డా మధ్య పరిచయం ఉంది. అప్పటికే ఉత్తరాఖండ్‌లోని భోలేబాబా ద్వారా తిరుమలకు కల్తీ నెయ్యి పంపుతోన్న వైష్ణవి.. ఏఆర్ డెయిరీని ఇందులోకి తీసుకొచ్చింది. ఈక్రమంలోనే భోలేబాబా డెయిరీ తొలుత నెయ్యిని వైష్ణవికి, అక్కడి నుంచి ఏఆర్ డెయిరీకి వచ్చింది. నెయ్యి వాసన వస్తుండటంతో ఏమైనా సమస్య వస్తుందేమోనని ఏఆర్ డెయిరీ అగ్‌మార్క్ కెమిస్ట్ అరుళ్ హెల్ వైష్ణవి నుంచి వచ్చిన నమూనాలను ప్రాథమికంగా పరీక్షించగా కల్తీ అని తేలింది. దాంతో ఆమె ఏజీఎంగా ఉన్న గోపాల్ కన్నన్‌కు చెప్పారు. ఆయన పరిశీలనలోనూ ఇదే నిర్ధారణ కాగా రాజురాజశేఖరన్‌ను సంప్రదించారు. అతను వైష్ణవి సీఈవో అపూర్వ చావ్డాతో మాట్లాడగా తితిదేలో మనకు సహకరించే వ్యక్తులున్నారని, ల్యాబ్ నివేదికలను తితిదే ప్రమాణాలకు అనుగుణంగా మార్చాలని ఎలాంటి ఇబ్బంది లేదన్నారు. అనంతరం తిరుమలకు ట్యాంకర్లు పంపారు.

మార్గం సుగమం చేసిన నిపుణులు

గతంలో తితిదే నెయ్యి టెండర్లు పిలిచేటప్పుడు ఏపీ డెయిరీలు, 800 కి.మీ పరిధిలో ఉన్న సంస్థలు, నేషనల్ డెయిరీలు.. ఇలా మూడు కేటగిరీల్లో ఆహ్వానించేవారు. డెయిరీ నిపుణులు కొందరు.. 800 కి.మీను 1,500 కి.మీకు పెంచాలని సిఫార్సు చేయగా ఆమోదం లభించింది. దాంతో మహారాష్ట్రలోని మాల్‌గంగ డెయిరీకి ప్రవేశం లభించినట్టయింది. ఈ సంస్థ కూడా తిరుమలకు కల్తీ నెయ్యి సరఫరా చేసిన సంగతి తెలిసిందే. వైష్ణవి డెయిరీలో తనిఖీలకు వెళ్లిన సందర్భంలోనూ నెయ్యి ఉత్పత్తి సామర్థ్యం, రికార్డులు క్షుణ్నంగా పరిశీలించకుండా అపూర్వ చావ్డా కార్యాలయంలో కూర్చున్నారని సిట్ విచారణలో తేలింది. తితిదేకు నష్టం జరగకుండా భక్తుల మనోభావాలు దెబ్బతినకుండా జాగ్రత్త పడాల్సిన నిపుణులే కల్తీ నెయ్యి సరఫరాకు మార్గం సుగమం చేశారు.

రోడ్డున పడ్డ కార్మికులు

మరోవైపు వైష్ణవి డెయిరీ, ఆ కంపెనీ ప్రతినిధులు నిందితుల జాబితాలో ఉండటం.. ఎఫ్ఎస్ఎస్ఏఐ అధికారులు ప్లాంటులో పరిశీలించి ప్రమాణాలకు అనుగుణంగా లేదని భావించి కేసు నమోదైన తొలినాళ్లలోనే లైసెన్సు రద్దు చేశారు. దాంతో డెయిరీ మూత పడింది. 120 మంది కార్మికులు రోడ్డున పడ్డారు. భోలేబాబా ద్వారా ఈ డెయిరీనే తిరుమలకు ఏకంగా రూ.129.53 కోట్ల విలువైన 33.31 లక్షల కిలోల నెయ్యిని సరఫరా చేసింది. 10 సార్లు టెండర్ దక్కించుకుంది. ఉత్తరాఖండ్‌లోని భగవాన్‌పూర్ నుంచి 30వేల కిలోల ట్యాంకర్ వైష్ణవికి వచ్చిన తర్వాత ఆ డెయిరీ లేబుళ్లు మార్చి 17వేల కిలోల ట్యాంకర్‌లో తిరుమలకు పంపించింది.

గుండె జారుతోంది..

రక్షణ చర్యలు లేకుండానే గ్రానైట్ దిమ్మెల తరలింపు

కుప్పంలో దిమ్మెలతో వెళ్తున్న లారీ

ఈనాడు- చిత్తూరు, తిరుపతి: జిల్లాలో జరుగుతోన్న రోడ్డు ప్రమాదాలు ఆందోళన కలిగిస్తున్నాయి. మానవ తప్పిదాలతోనే అత్యధిక ఘటనలు చోటుచేసుకుంటున్నాయి. అవసరమైన చర్యలు చేపట్టి కొంతవరకైనా కట్టడి చేసే అవకాశం ఉన్నా అధికారం యంత్రాంగం శ్రద్ధ తీసుకోవడం లేదు. శుక్రవారం చిత్తూరు నగరంలోని ఇరువారం-యాదమరి కూడలిలో ఓ కంటైనర్ లారీ నుంచి కారుపై పడటంతో అందులోని యువకుడు నలిగిపోయి ప్రాణాలు వదిలారు. దీంతో జిల్లావ్యాప్తంగా లారీల్లో గ్రానైట్ తరలింపు తీరుపై ఆందోళన వ్యక్తమవుతోంది. ఎలాంటి రక్షణ లేకుండా గ్రానైట్ దిమ్మెలు తీసుకెళుతున్నా సంబంధిత అధికారులు పట్టించుకోవడం లేదు.

ఒక వరుస రోడ్డయితే అంతే

జిల్లాలో గ్రామీణ ప్రాంతాల్లో ఒక వరుస రోడ్లు కూడా ఎక్కువే. రాత్రిళ్లు ఎవరూ ఉండరన్న ఉద్దేశంతో లారీ డ్రైవర్లు వేగంగా నడుపుతుంటారు. దాంతో ఎదురుగా వచ్చే బస్సులు, కార్లు, ద్విచక్ర వాహనదారులు హడలెత్తుతున్నారు. మూడేళ్ల క్రితం పెనుమూరు- చిత్తూరు రోడ్డులో వస్తోన్న గ్రానైట్ లారీ ఆర్టీసీ బస్సును ఢీ కొట్టింది. యాదమరి నుంచి తమిళనాడుకు వెళ్లే రోడ్డు అధ్వానంగా ఉంది. గుంతలు తేలిన ఈ రహదారిపై దిమ్మెలు తరలిస్తున్నారు. అవి ఎప్పుడు జారిపడతాయో తెలియక వాహనదారులు నిదానంగా వెళ్లాల్సి వస్తోంది.

పర్యవేక్షణ శూన్యం

ప్రస్తుతం సీనరేజీ వసూళ్ల బాధ్యత అంతా గనుల శాఖ అధికారులదే. వీరు ఆ వాహనాల జోలికే వెళ్లడంలేదు. రవాణా శాఖ అధికారులు సైతం దృష్టి సారించడంలేదు. ఎప్పుడు ఆ రాళ్లు వచ్చి మీద పడతాయోనన్న భయం వాహనదారులను వెంటాడుతోంది. పొరపాటున అవి జాతీయ రహదారుల్లో బస్సులు, ఆటోలు, కార్లపై పడితే అక్కడికక్కడే ప్రాణాలు విడవడం ఖాయం. పోలీసులు సైతం వాటివైపు కన్నెత్తి చూడటం లేదు.

రాత్రయితే చాలు..

చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో సుమారు 1,120 గ్రానైట్ క్వారీలున్నాయి. ఇందులో దాదాపు 750 గనుల్లో కార్యకలాపాలు జరుగుతున్నాయి. 980 వరకు పాలిషింగ్ యూనిట్లు ఉన్నాయి. చిత్తూరు, యాదమరి, ఎస్ఆర్‌పురం, నగరి, శ్రీకాళహస్తి, పుంగనూరు, పలమనేరు, బంగారుపాళ్యం, కుప్పం, శాంతిపురం, తదితర ప్రాంతాల నుంచి వేలూరు, కృష్ణగిరి, గుడిపాల, మదనపల్లెకు గ్రానైట్ లారీలు నిత్యం రాకపోకలు సాగిస్తుంటాయి. ఇవన్నీ చిత్తూరు- తిరుపతి, బెంగళూరు-చెన్నై, పలమనేరు- కృష్ణగిరి జాతీయ రహదారుల మీదుగానే వెళ్తుంటాయి. అధికారిక క్వారీలైతే ఉదయం నుంచి సాయంత్రం వరకు, అనధికారికమైతే రాత్రిళ్లు సరిహద్దులు దాటిస్తారు. ఒక్కోసారి ఒకే పెద్ద రాయి, లేదంటే రెండు-మూడు రాళ్లు వేసుకుని అధిక బరువుతో వెళ్తున్నాయి. ఇవి జారకుండా ఎలాంటి రక్షణ చర్యలు తీసుకోవడం లేదు.

స్వర్ణరథం.. సమ్మోహన పథం

స్వామివారికి హారతి

చంద్రగిరి, న్యూస్‌టుడే: కల్యాణ వేంకటేశ్వర స్వామి వారి బ్రహ్మోత్సవాల్లో ఆరోరోజైన శుక్రవారం భక్తులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ఉదయం స్వామి వారు కోదండరామస్వామిగా దర్శనమిచ్చారు. సాయంత్రం దేవేరులతో కలిసి స్వర్ణరథంపై తిరుమాడ వీధుల్లో విహరించారు. రాత్రికి గజవాహనంపై దర్శనభాగ్యం కల్పించారు. ఉదయం వాహనసేవ అనంతరం ఉత్సవమూర్తులకు స్నపన తిరుమంజనం, వసంతోత్సవం ఘనంగా నిర్వహించారు.

నేటి సేవలు: శనివారం ఉదయం సూర్యప్రభ, సాయంత్రం ఊంజల్ సేవ, రాత్రి చంద్రప్రభ వాహనంపై భక్తులకు దర్శనభాగ్యం కల్పిస్తారు.

మాడవీధుల్లో రథం లాగుతున్న భక్తులు

విద్యాశాఖ కళ్లుగప్పి.. విదేశాల బాట

ఏళ్లు గడిచినా గుర్తించని అధికారులు

చిత్తూరు విద్య, న్యూస్‌టుడే: కొందరు ఉపాధ్యాయులు విద్యాశాఖ కళ్లుగప్పి ఎలాంటి అనుమతులు తీసుకోకుండా విదేశాల బాట పడుతున్నారు. ఇది నిబంధనలకు విరుద్ధమని తెలిసినా బేఖాతరు చేస్తున్నారు. ఈ విషయాన్ని ఆలస్యంగా గుర్తించిన అధికారులు నోటీసులు జారీ చేశారు.

అంతుబట్టని హాజరు యాప్

నిత్యం ఉదయం, సాయంత్రం ఉపాధ్యాయులు హాజరు నమోదు ముఖ ఆధారిత యాప్ ద్వారా నమోదు చేయాలి. దీని పర్యవేక్షణకు మండల, డివిజన్, జిల్లా స్థాయిల్లో ప్రత్యేక విభాగం ఉంది. ఏదైనా సమస్య ఉంటే అందుకు కారణం తెలుసుకుని జిల్లా, రాష్ట్ర స్థాయిల్లో ఐటీ సెల్ ద్వారా పరిష్కరిస్తారు. తాజాగా జిల్లా విద్యాశాఖాధికారి పరిశీలనలో కొందరు ఏళ్లుగా పాఠశాలకే రావడం లేదని గుర్తించి.. వారి వివరాలు సేకరించే పనిలోపడ్డారు.

ఇంకెందరున్నారో..?: ముందస్తు సెలవు అనుమతి లేకుండా దీర్ఘకాలం గైర్హాజరైన ఉపాధ్యాయుల్లో తాజాగా పుంగనూరు మండలం.. అంతకుముందు గంగవరం, పెద్దపంజాణి, బైరెడ్డిపల్లె మండలాలతో పాటు ఉమ్మడి జిల్లాలోని తూర్పు మండలాల్లోనూ ఉన్నారని సమాచారం. వీరిలో ఇప్పటికే గుర్తించిన ఉపాధ్యాయులకు జిల్లా విద్యాశాఖ నోటీసులు జారీ చేసింది. వారిలో కొందరు జిల్లా విద్యాశాఖ కార్యాలయానికి వచ్చి వివరణ ఇచ్చి విధుల్లో చేరారు. నెలవారీ జీతం లేకుండా ప్రభుత్వ ఉద్యోగి ఐదేళ్ల వరకు ముందస్తు అనుమతితో సెలవులో వెళ్లవచ్చు.

సర్వదర్శనానికి 10 గంటలు

తిరుమల, తిరుపతి (తితిదే), న్యూస్‌టుడే: నేరుగా వచ్చే భక్తులకు 10 గంటల్లో, రూ.300 టికెట్లు కలిగిన భక్తులకు మూడు గంటల్లో శ్రీవారి దర్శనం లభించనుంది. గురువారం శ్రీవారిని 61,632 మంది భక్తులు దర్శించుకున్నారు.

104FM Tirupati
ఈఎఫ్‌ఎమ్ కార్యక్రమాలు
శనివారం

కార్యక్రమము	ప్రసార వేళలు
ఉషోదయం	ఉ॥ 5 - ఉ॥ 7
ఈ-మార్నింగ్స్	ఉ॥ 7 - ఉ॥ 11
నువ్వానేనా	ఉ॥ 11 - మ॥ 2
సత్యభామ	మ॥ 2 - సా॥ 5
కాలేజీ స్టైల్	సా॥ 5 - రా॥ 9
ఈఎఫ్‌ఎమ్ సరాగాలు	రా॥ 9 - రా॥ 11
బ్యాక్ టు బ్యాక్ సాంగ్స్	రా॥ 11 - తె॥ 5

/Eenadufm
For Advertising on Eenadu FM Contact
8008555167, 9154991499

డికేటుగాళ్లు ఎవరు..?

దరఖాస్తు లేకుండానే పన్నులో మార్పులు

తిరుపతి(నగరపాలిక), న్యూస్‌టుడే: తిరుపతి నగరపాలక సంస్థలో అధికారుల ప్రమేయం లేకుండానే ఇంటి పన్నుల్లో మార్పులు.. చేర్పులు చోటుచేసుకోవడం సంచలనంగా మారింది. విషయం వెలుగులోకి రావడంతో ఉన్నతాధికారులు డొంకను కదిలిస్తున్నారు.

గత ప్రభుత్వ పాలనలో..

గత ప్రభుత్వ పాలనలో తిరుపతిలో నిషేధిత, ప్రభుత్వ, రిజిస్ట్రేషన్ కాని భూములు, కుంట, వంక, కాలువ పోరంబోకులు, మఠాలు, దేవాదాయశాఖ భూముల్లో నిర్మించిన ఇంటి పన్నులు మార్చాలన్నదే ప్రధాన డిమాండ్‌గా ఎక్కువ కౌన్సిల్ సమావేశాలు జరిగాయి. అధికారులు సాధ్యం కాదని చెప్పినా.. వారిపై ఒత్తిడి తెచ్చి పనులు చేయించారు. లాగిన్ ద్వారా నగరపాలిక ఈఆర్‌పీ వ్యవస్థల్లోకి అనధికారికంగా ప్రవేశించి పన్ను మార్పు ప్రక్రియను దొడ్డిదారిలో చేసేవారు. అప్పటి అనుభవంతో ఇటీవల పెద్దసంఖ్యలో ఇంటి పన్నుల మార్పులు జరగడంతో అధికారులు పోలీసుల్ని ఆశ్రయించి అసలు కుట్రదారులను గుర్తించాలని ఫిర్యాదు చేశారు.

ఎన్నెన్నో అనుమానాలు

ఈ పన్ను మార్పు వ్యవహారంలో ఎన్నో అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ముఖ్యంగా కొందరు కార్పొరేటర్లు డికేటీ భూముల్లో నిర్మించిన ఇళ్లకు పన్నులు మార్పించడం ప్రవృత్తిగా మార్చుకున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. గతంలో కమిషనర్ లాగిన్‌ను దుర్వినియోగం చేసిన ఉద్యోగుల వివరాలు సేకరిస్తున్నారు. ఏ ప్రాంతం నుంచి పన్ను మారిందో తెలుసుకునేందుకు ఐపీ అడ్రస్‌లు పరిశీలిస్తున్నారు. గతంలో రెవెన్యూ విభాగంలో కొత్తగా ఆర్ఐ పోస్టులను సృష్టించి తమ అనుకూలమైన ఉద్యోగుల్ని నియమించుకోవడం అనుమానాలకు తావిస్తోంది. వారి పాత్రపైనా విచారణ చేపట్టే అవకాశాలు ఉన్నాయి.

● నగరంలో 45 శాతం భూములు 22ఏ నిషేధిత భూముల జాబితాలో ఉన్నవే. వీటిల్లో ఇళ్లు నిర్మిస్తే ఎక్కడా యజమాని పేరు ప్రస్తావించకుండా.. ఆస్తి యజమాని (ఓనర్ ఆఫ్‌ది హౌస్) అనే పేరుతో పన్ను విధిస్తారు. ఇప్పటికే పన్నులు చెల్లిస్తూ ఉంటే దాన్ని మార్చడం అసాధ్యం.

ఏం జరిగింది..? తనకు తెలియకుండానే తన ఇంటి పన్ను అసెస్‌మెంట్‌లో తన పేరును తొలగించి తన సోదరుని పేరును ఇటీవల విదేశాల నుంచి వచ్చిన ఓ మహిళ నగరపాలిక కమిషనర్‌కు ఫిర్యాదు చేశారు. సంబంధిత దస్త్రాన్ని తెప్పించాలని రెవెన్యూ అధికారుల్ని కమిషనర్ ఆదేశించగా..

ఎంత వెతికినా ఆస్తి పన్ను యాజమాన్య హక్కు బదలాయింపు దస్త్రం కనిపించలేదు. పైగా అసలు ఎవరూ దరఖాస్తు చేయలేదని గుర్తించారు. అది డికేటీ భూమిలో నిర్మించిన ఇళ్లని, ఇంటి యజమాని పేరు మార్చడం సాధ్యం కాదని తెలుసుకున్నారు. అసలు ఇది ఎలా జరిగిందో ఆరా తీశారు. గత నాలుగైదేళ్లలో పేర్లు మారిన అసెస్‌మెంట్ల వివరాలను పరిశీలించగా 126 వరకు దరఖాస్తు చేయకుండానే అధికారుల లాగిన్‌తో సంబంధం లేకుండా మారినట్లు గుర్తించారు. అమరావతిలోని పురపాలిక శాఖ సంచాలకులు కార్యాలయంలో వివరాలు సేకరించగా.. అవన్నీ అనధికారికంగా ఈఆర్‌పీ ద్వారా మార్చినట్లు స్పష్టం చేయడంతో తిరుపతి నగరపాలిక కమిషనర్ ఎన్.మౌర్య పోలీసులకు ఫిర్యాదు చేయడం సంచలనంగా మారింది.

(c) eenadu

నాటి బ్రహ్మపురం.. నేటి దక్షిణ కైలాసం

శివానందైక నిలయంగా ప్రశస్తి

శ్రీకాళహస్తీశ్వరాలయానికి ఆనుకుని ఐదు వేల ఎకరాల మేర విస్తరించిన కైలాసగిరి పర్వత శ్రేణులు

శ్రీకాళహస్తి, న్యూస్‌టుడే: దక్షిణ కైలాసంగా ఖ్యాతి గడించిన శ్రీకాళహస్తి శివానందైక నిలయంగా ఎంతో ప్రాభవాన్ని సంతరించుకుంది. సృష్టికర్త బ్రహ్మ తన చేతులతో ఏర్పాటు చేసిన దివ్యధామంగా, బ్రహ్మపురంగా పురాణ ప్రశస్తిని పొందింది.

ప్రాశస్త్యం.. ఇలా..: కృత యుగ ఆరంభంలో సృష్టి చేయడంలో తనకు మించిన వాళ్లు లేరన్న అహంకారానికి లోనై సృష్టి కార్యక్రమ నిర్వహణలో విఫలమవుతాడు బ్రహ్మ. చేసిన తప్పునకు ప్రాయశ్చిత్తంగా పరమేశ్వరుని స్తుతించడంతో శివుని అనుగ్రహానికి పాత్రుడవుతాడు. శివయ్య కరుణతో తపస్సు చేసేందుకు సిద్ధమైన బ్రహ్మ సరైన ప్రదేశాన్ని చూపమని వేడుకుంటాడు. శివుని ఆజ్ఞ మేరకు కైలాసంలో పంచ శృంగ శోభితమైన 'శివానందైక నిలయం'గా విరాజిల్లే శిఖరాన్ని భుజస్కంధలపై ఉంచుకుని భువిపైకి బయలుదేరుతాడు. ఎన్నో పవిత్ర పుణ్యక్షేత్రాలను సందర్శించినా ఆయనకు తపస్సు చేసుకునేందుకు ఏకాగ్రత కుదరకపోవడంతో దిక్కుతోచక ఇబ్బందులు పడుతున్న సమయంలో దివ్యవాణి పలుకులతో ఎక్కడైతే ఈ శిఖరం మోయలేనంత బరువుగా మారుతుందో అక్కడ ఉంచమని చెప్పడంతో సృష్టికర్త ఆ ప్రకారం అనువైన ప్రదేశం కోసం వెంపర్లాడుతూ చివరకు దక్షిణకైలాసంగా ప్రసిద్ధి చెందిన ఇక్కడి క్షేత్రానికి రావడం, ఒక్కసారిగా తన భుజస్కంధాలపై ఉన్న శిఖరం మోయలేనంత బరువు కావడంతో ఇక్కడ ఉంచడం ద్వారా ఈ క్షేత్రం శివానందైక నిలయంగా విరాజిల్లుతోంది. బ్రహ్మదేవునిచే స్వయంగా దివ్య కైలాసం నుంచి ఇక్కడకు చేరుకున్న ఆ శివానందైక నిలయ శిఖరమే.. నేటి కైలాసగిరి అని పురాణాలు విశదపరుస్తున్నాయి. అంతేకాకుండా ఏ శైవక్షేత్రంలో లేని విధంగా ఇక్కడి స్వామి వారి విమాన గోపురం శోభాయమానంగా ఉండటం.. శివానందైక నిలయ పరమార్థంగా చెప్తారు.

శిఖర దర్శనం ద్వారా కన్పించే స్వామి, అమ్మవార్ల విమాన గోపుర శిఖరాలు

శిఖర దర్శనం ప్రాభవం..: ఏ ఆలయంలోనూ ప్రత్యేకించి శిఖర సందర్శనకు వీలుండదు. అదే శ్రీకాళహస్తీశ్వరాలయంలో ఆలయంలో నుంచి స్వామి, అమ్మవార్ల విమాన గోపురాలతో పాటు ఎంతో మహిమాన్వితమైన కైలాసగిరిని సందర్శించుకునే విధంగా ఏర్పాటు చేయడం విశేషం. పైకప్పునకు అమర్చిన కిటికీ ద్వారా మూడు ప్రాంతాల్లో నుంచి వీటిని సందర్శించుకునే వీలు కల్పించడం ఈ క్షేత్ర ప్రాభవానికి నిదర్శనం.

తైలాభిషేకం.. శనిభగవానుడికి ప్రత్యేకం

తైలాభిషేకాలు నిర్వహిస్తున్న అర్చకులు

శ్రీకాళహస్తి, న్యూస్‌టుడే: శ్రీకాళహస్తీశ్వరుని దర్శనం సర్వదోష నివారణం. ఎందుకంటే దోషాలన్నీ గ్రహపీడల ద్వారా ఏర్పడుతుంటాయి. కలి ప్రభావంతో ఏర్పడే గ్రహపీడల నివృత్తి కల్గించి భక్తుల కోర్కెలు తీర్చేందుకు వీలుగా ఇక్కడి వాయులింగేశ్వరుడు నవగ్రహ కవచాన్ని అలంకారంగా ధరిస్తారు. ఈ కవచం తొమ్మిది గ్రహాలు, 27 నక్షత్రాలతో భక్తులకు దర్శన భాగ్యం కల్పిస్తుంటారు.

తైలాభిషేక ప్రియుడు.. శనిభగవానుడు..: ఈ క్షేత్రంలో శనిభగవానుడు ప్రత్యేకంగా కొలువుదీరారు. శనిపీడిత ప్రభావం ఏర్పడినప్పుడు చాలా మంది భక్తులు ఇక్కడి శనిభగవానునికి విశేష పూజలు, ప్రత్యేక తైలాభిషేకాలు చేసేందుకు తరలివస్తారు. ఇలా చేస్తే దోషాలు తొలగిపోతాయని భక్తుల ప్రగాఢ విశ్వాసం. అందుకే ఇక్కడి క్షేత్రంలో శని భగవానునికి శనివారం అభిషేకాలు నిర్వహించడం విశేషం. అంతేకాకుండా శనివారంతో పాటు త్రయోదశి కలసి వస్తే మరింత ఎక్కువగా మంది వస్తారు. రోజూ రెండు దఫాలు చేస్తారు. అధిక సంఖ్యలో భక్తులుంటే మూడో దఫాకు అనుమతి ఇస్తారు.

సేవా టికెట్: రూ.300 **ప్రవేశం:** ఒకరికి

నిర్వహణ: రోజూ సాధారణంగా.. శనివారం ప్రత్యేకంగా అభిషేకాలు జరుపుతారు

అభిషేక ఫలం: ఏలినాటి, అర్ధాష్టమ శని దోషాలు నివృతికి జరుపుకున్న వారికి శుభం జరుగుతుంది. అనుకున్న కార్యక్రమాలు ఆలస్యమవుతున్నా ఈయనకు అభిషేకాలు చేయించడంతో త్వరితగతిన అవుతాయని భక్తుల విశ్వాసం.

పెళ్లి సంబంధాల కోసం వెతుకుతున్నారా..

అన్ని కులాల (TTD) ఉద్యోగుల అవివాహితులకు సువర్ణావకాశం

నేడు, రేపు అన్ని కులాల (TTD) ఉద్యోగుల అవివాహిత వధూవరులకు ఈనాడు పెళ్లిపందిరి ఉచిత ప్రొఫైల్ రిజిస్ట్రేషన్ కార్యక్రమం

తెలుగింటి వివాహ పరిచయాలకు ఆత్మీయ వేదిక అయిన 'ఈనాడు పెళ్లిపందిరి', "అన్ని కులాల (TTD) ఉద్యోగుల" అవివాహిత వధూవరులకు ఉచిత ప్రొఫైల్ రిజిస్ట్రేషన్ కార్యక్రమం నిర్వహిస్తుంది. తిరుపతి, దేవేంద్ర థియేటర్ రోడ్డు, రైల్వే కాలనీలోని ఈనాడు కార్యాలయం వేదికగా నిర్వహిస్తున్నారు. వివాహం కోసం ఎదురు చూస్తున్న వధూవరులతో పాటు సంబంధిత కుటుంబీకులు నేడు (14 ఫిబ్రవరి 2026, శనివారం), రేపు (15 ఫిబ్రవరి 2026, ఆదివారం) ఉదయం 9 గం. నుంచి సాయంత్రం 5.30 గం. వరకు ఈ కార్యక్రమంలో పాల్గొని తమ ప్రొఫైలును ఉచితంగా రిజిస్టర్ చేసుకోవచ్చు.

మరిన్ని వివరాలకు
91547 72006
91543 66099
ఫోన్ నెంబర్లను సంప్రదించవచ్చు.

● ఉచిత ప్రొఫైల్ రిజిస్ట్రేషన్ వాట్సప్ ద్వారా చేసుకోవచ్చు. అందుకు వధూవరుల బయోడేటా & ఫొటోలను పక్కన తెలిపిన వాట్సప్ నంబర్లకు పంపవచ్చు.

ఇటు చదువు.. అటు సన్నద్ధత

ఇంటర్ పరీక్షలకు పకడ్బందీ ఏర్పాట్లు

ఇంటర్ పరీక్షలపై సంబంధిత శాఖ అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహిస్తున్న కలెక్టర్ వెంకటేశ్వర్

తిరుపతి (విద్య), న్యూస్‌టుడే: ఇంటర్ పబ్లిక్ పరీక్షలకు అధికారులు ఏర్పాట్లు ముమ్మరం చేశారు. ఈ ఏడాది సంకల్ప్ పేరుతో ప్రత్యేక బోధన చేపట్టారు. అధ్యాపకులు రోజూ సాయంత్రం కళాశాల ముగిసిన తర్వాత 1-2 గంటల పాటు విద్యార్థులకు పునశ్చరణ తరగతులు, సందేహాల నివృత్తి, మంచి మార్కులు సాధించేందుకు ఎలా చదవాలో అవగాహన కల్పించారు. స్లిప్ టెస్టులు నిర్వహిస్తూ విద్యార్థులు ఎందులో వెనుకబడి ఉన్నారో గుర్తించి ప్రగతి సాధించేలా వారిలో ఆత్మస్థైర్యం నింపుతున్నారు. విద్యార్థులను ఎ, బి, సి, డి విభాగాలుగా చేసి చివరి రెండు గ్రేడుల్లో ఉన్న వారిపై ప్రత్యేక దృష్టి సారించారు. వీరికి అదనంగా గంటపాటు ప్రత్యేక తరగతులు నిర్వహిస్తున్నారు.

ఉత్తీర్ణత శాతం ఇలా..	
2023–24	70%
24–25	76%

జిల్లాలోని మొత్తం కళాశాలలు	196
పరీక్ష కేంద్రాలు	84
మొదటి సంవత్సరం	30,319
ద్వితీయ సంవత్సరం	30,696
ఇన్విజిలేటర్లు	1,260
చీఫ్ సూపరింటెండెంట్లు	84
డిపార్ట్‌మెంటల్ అధికారులు	84
ఫ్లైయింగ్ స్క్వాడ్‌లు	05
సిట్టింగ్ స్క్వాడ్ల సంఖ్య	10

ఆన్‌లైన్‌లో హాల్ టికెట్లు

ఆంధ్రప్రదేశ్ ఇంటర్మీడియట్ బోర్డు2026 పరీక్షలకు సంబంధించిన అడ్మిట్ కార్డులను https://bie.ap.gov.in/e లో అందుబాటులో ఉంచింది.

ఉత్తమ ఫలితాలకు కృషి

ఇప్పటికే ప్రయోగ పరీక్షలు ముగియగా ఈనెల 23 నుంచి ప్రారంభం కానున్న వార్షిక పరీక్షలపై శుక్రవారం కలెక్టర్ వెంకటేశ్వర్ సంబంధిత అధికారులతో సమీక్షించారు. ఉత్తమ ఫలితాల సాధన కోసం కళాశాలల ప్రిన్సిపాళ్లు, అధ్యాపకులు పనిచేయాలని ఆదేశించారు. మరోవైపు కేంద్రాల్లో అన్ని వసతులు ఉండేలా చర్యలు చేపట్టినట్లు ఆర్ఐవో రాజశేఖర్‌రెడ్డి తెలిపారు. గదుల్లో టేబుళ్లు, విద్యుత్తు సరఫరా, జనరేటర్లు, మంచినీటి సౌకర్యం, పోలీసు బందోబస్తు, ఆరోగ్య సిబ్బంది ఏర్పాట్లపై దృష్టిసారించామన్నారు. ప్రశ్నపత్రాలను ప్రతిరోజూ ఆయా పోలీస్ స్టేషన్ల పరిధిలో భద్రపరిచి, పరీక్ష జరిగే సమయానికి అరగంట ముందుగా తీసుకువస్తామన్నారు.

శ్రీవారిని దర్శించుకున్న తెలంగాణ డిప్యూటీ సీఎం

ఆలయం ఎదుట కుటుంబ సభ్యులతో తెలంగాణ ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క

ఆలయం ఎదుట జస్టిస్ విజేంద్ర జైన్

జస్టిస్ విలాస్ అఫ్జల్‌పుర్కర్

తిరుమల, శ్రీకాళహస్తి, న్యూస్‌టుడే: శ్రీవారిని తెలంగాణ ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క శుక్రవారం దర్శించుకున్నారు. ఉదయం వీఐపీ బ్రేక్‌లో కుటుంబ సభ్యులతో కలిసి మూలమూర్తి సేవలో పాల్గొన్నారు. అనంతరం స్థానిక రంగనాయకుల మండపంలో వేదపండితులు వేదాశీర్వచనం, తితిదే అధికారులు తీర్థప్రసాదాలు అందజేశారు. ఆలయం వెలుపల ఉపముఖ్యమంత్రి మాట్లాడుతూ.. మార్చిలో తన కుమారుడి వివాహాన్ని పురస్కరించుకుని స్వామివారికి వివాహ ఆహ్వాన పత్రికను సమర్పించి ఆశీస్సులు అందుకున్నామని చెప్పారు.

✤ తెలంగాణ డిప్యూటీ సీఎం భట్టీ విక్రమార్క కుటుంబ సభ్యులతో కలిసి వాయులింగేశ్వరుని దర్శించుకున్నారు.

శ్రీవారిని దర్శించుకున్న మాజీ న్యాయమూర్తులు

తిరుమల: శ్రీవారిని పంజాబ్, హరియాణా హైకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ విజేంద్ర జైన్, తెలంగాణ హైకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ విలాస్ అఫ్జల్‌పుర్కర్, జాతీయ మానవహక్కుల కమిషన్ సభ్యురాలు విజయభారతి సయాని దర్శించుకున్నారు.

దుర్గామల్లేశ్వరుని ఆలయంచే పట్టువస్త్రాల సమర్పణ

శ్రీకాళహస్తి, న్యూస్‌టుడే: మహాశివరాత్రి వార్షిక బ్రహ్మోత్సవాలను పురస్కరించుకుని విజయవాడ శ్రీకనకదుర్గ మల్లేశ్వరస్వామి ఆలయం తరఫున పట్టు వస్త్రాల సమర్పణ కార్యక్రమం మహోన్నతంగా జరిగింది. ఈ విశిష్టోత్సవాన్ని పురస్కరించుకుని శుక్రవారం సాయంత్రం ఇక్కడి ఆలయ ట్రస్టుబోర్డు ఛైర్మన్ బొజ్జల రాధాకృష్ణ (గాంధీ), ఈవో శీనానాయక్ సంయుక్తంగా పట్టువస్త్రాలు ఊరేగింపుగా తీసుకువచ్చి ఆలయ అధికారులకు అందజేశారు. వీరితో పాటు అక్కడి ట్రస్టుబోర్డు సభ్యులు కాళావతి, సరిత, సరోజిని, పద్మావతి, బాలక్క, బుజ్జమ్మ, ఏఈవో వెంకటరెడ్డి, సూపరింటెండెంట్ కల్యాణి పట్టువస్త్రాలు తీసుకువచ్చారు. వీరికి ఇక్కడి ఆలయ ట్రస్టుబోర్డు ఛైర్మన్ కొట్టె సాయిప్రసాద్, డిప్యూటీ ఈవో ఎన్.ఆర్.కృష్ణారెడ్డి మంగళ స్వాగతం పలికి పట్టు వస్త్రాలు స్వీకరించారు. దర్శన ఏర్పాట్లు పూర్తయ్యాక ఆలయం తరఫున తీర్థ ప్రసాదాలు అందజేశారు.

విజయవాడ శ్రీకనకదుర్గా మల్లేశ్వరస్వామి ఆలయం తరఫున పట్టువస్త్రాలు సమర్పిస్తున్న అక్కడి అధికారులు, మండలి సభ్యులు

పకడ్బందీగా బీపీఎస్.. ఎల్ఆర్ఎస్

లంచం అడిగేవారి సమాచారం ఇవ్వండి

కమిషనర్ మౌర్య

తిరుపతి (నగరపాలిక), న్యూస్‌టుడే: బీపీఎస్, ఎల్ఆర్ఎస్ కోసం ఆన్‌లైన్‌లో చెల్లించాల్సిన రుసుములు తప్ప నగరపాలిక సిబ్బంది, అధికారులు అదనంగా వసూలు చేస్తే సమాచారం ఇవ్వాలని తిరుపతి నగరపాలక సంస్థ కమిషనర్ ఎన్. మౌర్య తెలిపారు. ఈ పథకాలకు దరఖాస్తు చేసేందుకు ఎల్‌టీపీలు అవసరం లేదని, నేరుగా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చని, సమీప వార్డ్ ప్లానింగ్ కార్యదర్శిని సంప్రదించి డ్రాయింగ్ సహకారం కోరవచ్చని ఆమె వివరించారు. నగరంలో తోపుడుబండ్లు, పండ్లు, పూలు, కూరగాయలు విక్రయించే వారి నుంచి అనధికారిక వ్యక్తులు వసూళ్లకు పాల్పడుతున్నట్లు ఫిర్యాదులు వస్తున్నాయని, నగరపాలిక అధికారులకు వారి సమాచారం ఇవ్వాలని ఆమె కోరారు. ఇందిరాప్రియదర్శిని కూరగాయల మార్కెట్ టెండర్‌దారుడు సకాలంలో నగదు చెల్లించనందున టెండర్ రద్దు చేశామన్నారు. ప్రస్తుతం తమ సిబ్బంది రుసుములు వసూలు చేస్తున్నారని, ఇతరులు నగరంలో పండ్లు, కూరగాయలు, పూలు, తోపుడు బండ్ల నుంచి రుసుములు వసూలుచేస్తే కఠిన చర్యలు ఉంటాయన్నారు.

అనధికారిక ఇంటిపన్ను మార్పులు చెల్లవు

నగరపాలకసంస్థ పరిధిలో అర్హత ఉన్న భవనాలు, ఆస్తులకు మాత్రమే పన్ను వివరాలు మార్చుతారని, కొంతమంది చట్ట వ్యతిరేకంగా మార్చుకున్నట్లు గుర్తించామన్నారు. ఇంటి యజమానులు ఎటువంటి పత్రాలు సమర్పించకుండా మార్చుకుంటే కఠిన చర్యలు తీసుకుంటామని, అనధికారికంగా మార్చుకున్నా అవి చెల్లుబాటు కావని కమిషనర్ స్పష్టం చేశారు. వీటితోపాటు అనధికారిక కట్టడాలు, అనుమతి లేని భవనాల గురించి కింది సూచించిన నంబర్లకు సమాచారం ఇవ్వాలని ఆమె కోరారు.

✦ సమాచారం ఇవ్వాల్సిన నంబర్లు: 0877– 2256766, 90008 22909

విధి నిర్వహణలో అలక్ష్యం వద్దు : ఎస్పీ

శ్రీకాళహస్తి, న్యూస్‌టుడే: బ్రహ్మోత్సవ విధుల్లో అలక్ష్యం చేస్తే సహించబోమని ఎస్పీ సుబ్బరాయుడు హెచ్చరించారు. బ్రహ్మగుడి ఆవరణలో శుక్రవారం బందోబస్తుకు వచ్చిన పోలీసు అధికారులు, సిబ్బందికి ఆయన దిశానిర్దేశం చేశారు. ప్రధానంగా భక్తుల మధ్య తోపులాటలు లేకుండా నియంత్రించడం, స్వామి, అమ్మవార్ల ఆలయాల వద్ద ఎస్పీ స్థాయి అధికారులను అందుబాటులో ఉంచేలా చర్యలు చేపట్టినట్లు వివరించారు. ట్రాఫిక్ నిర్వహణ, శాంతిభద్రతల పర్యవేక్షణ, ఉత్సవ నిర్వహణ తదితర సెక్టార్లకు సంబంధించి ఎప్పటికప్పుడు నిఘాను పర్యవేక్షిస్తూ అవసరమైన చర్యలు చేపట్టాలన్నారు. ఈవో బాపిరెడ్డి అదనపు ఎస్పీలు రవిమనోహరాచారి, నాగభూషణం, ఆర్డీవో భానుప్రకాష్‌రెడ్డి, డీఎస్పీ నరసింహమూర్తి పాల్గొన్నారు.

సమావేశంలో సూచనలు చేస్తున్న ఎస్పీ సుబ్బరాయుడు

EENADU Classifieds

BUSINESS SERVICES

FOR SALE

వాలెంటైన్స్‌డేకి 92.5 వెండిఉంగరాలు, చైన్లు, బ్రాస్లెట్స్ మీ స్నేహితులకు ఇవ్వడానికి సదుం డైమెండ్స్, సిల్వర్‌ట్రెజర్, చర్చివీధి, చిత్తూరు టౌన్‌బ్యాంక్ ప్రక్కన ✆ 9849027171.

FINANCIAL SERVICES

స్థిరాస్తులపై ఆంధ్రప్రదేశ్ అంతటా మార్టిగేజ్ లోన్స్ మరియు స్థిరాస్తి ఎక్కడ ఉన్నా ఏసంస్థలో ఉన్నా Xerox పేపర్స్‌పై 2nd మార్టిగేజ్ లోన్ ఇవ్వబడును. 50లక్షలులోపు, అయోధ్య కోఆపరేటివ్ బ్యాంక్. ✆ 93969 99669.

HEALTH & CARE

PAEDIATRIC

శ్రీవిష్ణు చిన్నపిల్లల హాస్పిటల్: డా॥ కె.కీర్తన (M.D., Pediatrics, SVMC & Ex. Senior Resident RUIA, Fellow in Neonatology) పురిటి బిడ్డలు & చిన్నపిల్లల వైద్యనిపుణులు, 24X7 ఎమర్జెన్సీ కేసులు చూడబడును. మనోహరి హాస్పిటల్ ప్రక్కన, రెడ్డి & రెడ్డి కాలనీ, తిరుపతి ✆ 63035 53359.

REAL ESTATE

PLOT FOR SALE

GENERAL

నేషనల్ హైవేలకు ఆనుకొని తిరుపతిలో ఫైనల్ అప్రూవ్డ్ ప్లాట్స్ అన్ని సదుపాయాలతో తక్కువ ధరకే, డైరెక్ట్ ఓనర్, స్పాట్ రిజిస్ట్రేషన్ ఫోన్ : 9966262221/ 9502774175

గమనిక

క్లాసిఫైడ్ ప్రకటనలకు ప్రతిస్పందించే ముందు తగిన రీతిలో క్షుణ్ణంగా విచారించుకోవలసిందిగా పాఠకులకు సూచించడమైనది. ప్రకటనదారు చెబుతున్న లేదా చేసుకుంటున్న క్లెయిములతో ఈ వార్తాపత్రికకు ఏవిధమైన సంబంధం లేదు. ప్రకటనదారులు సరుకుల అమ్మకం లేదా అందించిన సేవల విషయంలో తప్ప, ప్రకటనల ద్వారా ప్రజల నుండి ఎట్టి డబ్బును వసూలు చేయరాదు. డబ్బును వసూలుచేసే ప్రకటనకర్తను బ్లాక్-లిస్టులో ఉంచే మరియు/ లేదా అతనిపై చట్టపరమైన చర్య తీసుకునే హక్కు యాజమాన్యానికి కలదు.

1.తిరుపతి - సి.రామాపురం జైన్ మందిరం వద్ద 2.రేణిగుంట యోగానంద కాలేజీకి ప్రక్కన 3.చంద్రగిరిటౌన్‌లో ఉగ్రప్రత్యుంగిరా అమ్మవారి గుడి దగ్గర 100 feet రోడ్డు ఆనుకొని ఉన్న వెంచర్స్‌లో తుడా అప్రూవల్స్‌తో హౌస్/ విల్లా కట్టుకునే ప్లాట్లు అమ్మబడును. 9505502346.

తిరుపతి ఎయిర్‌పోర్ట్, కలనరీ డెక్కన్ యూనివర్సిటీ దగ్గర తుడ ఫైనల్ అప్రూవల్ ప్లాట్ అంకనం 49,000/- మాత్రమే. సంప్ర॥ 80997 85333.

తిరుపతి-తాజ్ హోటల్ మార్గంలో తనపల్లి తర్వాత తుడా అప్రూవల్ ప్లాట్ల సేల్ ప్రారంభం. ధర చాలా తక్కువ. గ్రోత్ ఎక్కువ. సంప్ర: 7013157825.

LEASE

GENERAL

తెలంగాణ, ఖమ్మంలో 3021 చ॥గ॥లు ట్విన్ థియేటర్/ కమర్షియల్ లీజుకు సం॥ 9848531544. bit.ly/4rMldEv

LEASE/ RENT

GENERAL

Semi-Permanent Shed with Partly Open&Partly Sheet Roofing. Total Area: 11,431 Sq.ft. (161'x71')- 330 Ankanas. Water & Power Supply Available. Cont:8074585465.

JOBS

WANTED MALE Process Associates Qual: Degree/ Diploma with Typing Skills of 25 NWPM, Sal: 14K to 18K. Mob: 80967 30137.

THE EENADU WAY CLASSIFIEDS
B/W 5 లైన్ల ప్రకటన రూ. 500/-
Colour 5 లైన్ల ప్రకటన రూ. 600/- మాత్రమే
తిరుపతి, చిత్తూరు, అన్నమయ్య జిల్లాల్లో అన్ని రకాల బిజినెస్ వ్యవహారాలు
వివరాలకు...
80085 13290
మీ చిన్నారులకు పుట్టిన రోజు శుభాకాంక్షలు ఈనాడు ద్వారా తెలపండి
B/W: రూ. 600
Colour: రూ. 800
ప్రకటనలపై 5% GST వర్తించును

Wanted: Female Teachers for Primary Maths & Science, Higher Maths (upto 8th)&Hindi. Fluency in English is Must. Bhuvaneshwari Vidyanikethan, Tiruchanur. Cell:9966371716.

G Digital షోరూం మదనపల్లి, వాయల్పాడునందు పనిచేయుటకు Manager/ Sales Staff కావలెను. M/F, A:19-35, Q:Inter/ Degree ✆ 9182125692, 9705826033.

NARAYANA ENGINEERING COLLEGES
(AUTONOMOUS) : NELLORE | GUDUR
we are HIRING
Applications are invited from eligible candidates for the position of ASSISTANT PROFESSOR, PLACEMENT TRAINER in the following disciplines. Interested candiates may e-mail their resumes.
TRAINING & PLACEMENT
CORPORATE RELATIONS EXTERNAL
APTITUDE | REASONING | VERBAL
SOFT SKILLS
ENGLISH LANGUAGE LAB TRAINER
TECHNICAL TRAINER (C | JAVA | PYTHON DATA STRUCTURES | AI TOOLS | FULL STACK DATA BASE | AWS | BI TOOLS DIGITAL MARKETING TOOLS).
ENGINEERING
CSE (AIML, DATA SCIENCE) | ECE | CIVIL MECHANICAL | MATHS | ENGLISH CHEMISTRY | PHYSICS
GENERAL INFORMATION
• Qualifications and experience must be as per AICTE norms.
• Salary is not a constraint for deserving candidates.
• Industrial experience will be considered as an added advantage.
For Enquiries Contact - HR : 87903 50096
Mail your resume to: careers.nec@narayanagroup.com

లక్ష్మీస్ డిజైనర్ ఎంపోరియం తిరుపతిలో బొటిక్‌లో అనుభవం కల్గిన లేడీ మరియు సేల్స్‌గర్ల్స్-2 కావలెను. ఆకర్షణీయమైన జీతం ✆ 9966129199

తిరుపతిలోని ప్రముఖ ఫోటో స్టూడియోలో పని చేయుటకు అమ్మాయి కావలెను. Qual: ఇంటర్ ఆపైన, Cont: 9701425835.

మార్కెటింగ్ డెవలప్‌మెంట్ ఆఫీసర్స్ -2Nos, అర్హత: MBA/ B.Com/ B.Sc. బిల్లింగ్ పర్సన్ (Tally)-1, గూడ్స్ ఆటో డ్రైవర్ -1 (టౌన్‌లో డెలివరి చేయుటకు) కావలెను. ✆ 97034 02722

త్రివేణి హోంకేర్‌లో వృద్ధులను/ పేషెంట్స్‌ని చూసుకొనుటకు వర్కర్స్/ నర్సులు కావలెను. ఫ్రీ వసతి, భోజనం. జీ:18K to 20K. ✆96404 00073, 98485 71888.

తిరుపతిలోని ప్రముఖ ఆటో మొబైల్ సంస్థలో కౌంటర్ ఎగ్జిక్యూటివ్స్ మరియు బిల్లింగ్ ఎగ్జిక్యూటివ్స్ గా పనిచేయుటకు పురుష అభ్యర్థులు కావలెను. ✆ 80080 94129.

రేణిగుంట సబ్ రిజిస్ట్రర్ ఆఫీస్ దగ్గర పనిచేయుటకు తెలుగు/ ఇంగ్లీషు టైప్ తెలిసిన వాళ్ళు కావలెను. 9700458265/ 9848257090.

మారుమూలలకూ చేరువకావాలి

తిరుపతి (గ్రామీణం), న్యూస్‌టుడే: ప్రస్తుత పోటీ ప్రపంచంలో మెరుగైన ప్రసారాలు అందించడానికి అత్యాధునిక పరికరాలు ఉపయోగించాలని ఆకాశవాణి చెన్నైకు చెందిన డిప్యూటీ డైరెక్టర్ జనరల్ పాండి సూచించారు. శుక్రవారం ఎయిర్‌బైపాస్ రోడ్డులోని కేంద్రాన్ని విజయవాడ డీడీజీ సోమేశ్వరరావుతో కలిసి పరిశీలించారు. ప్రసారాల్లో నాణ్యత పెంచాలని, కార్యక్రమాలు మారుమూల ప్రాంతాల్లోని శ్రోతకు సైతం స్పష్టంగా చేరవేయాలన్నారు. వినోదంతోపాటు ప్రభుత్వ పథకాల ఫలాలు అందేలా అవగాహన కల్పించడం, ప్రాథమిక సమాచారం అందించడం కీలకమన్నారు. తిరుపతి స్టేషన్ డైరెక్టర్ సుధాకర్ మోహన్, ఇంజినీర్లు ఎంవీఎస్ కుమార్, ఏడీ నాగేశ్వరావు, వ్యాఖ్యాత నిర్మల ఉన్నారు.

సాంకేతిక విధానాలతో సత్ఫలితాలు

కార్యశాలలో విద్యార్థులు, ఆచార్యులు

ఏర్పేడు, న్యూస్‌టుడే: అత్యాధునిక సాంకేతిక విధానంతో రవాణా వ్యవస్థలో సత్ఫలితాలు సాధించవచ్చునని అమెరికాలోని అరిజోనా స్టేట్ యూనివర్సిటీ ప్రొఫెసర్ కమిల్ తెలిపారు. తిరుపతి ఐఐటీలో సివిల్, పర్యావరణ పరిరక్షణ, ఎలక్ట్రికల్, ఇన్‌ఫ్రా భారత్ ఇంటిగ్రేటింగ్ గ్రీన్ పేవ్‌మెంట్ ఆధ్వర్యంలో శుక్రవారం సెల్ఫ్ ఛార్జింగ్ టెక్నాలజీస్, ఎలక్ట్రికల్ వెహికల్, స్థిరమైన రహదారి మౌలిక సదుపాయాలు వంటి వాటిపై వర్క్‌షాప్ నిర్వహించారు. వాహనాలలో బ్యాటరీల పనితీరు అన్వేషణ, వైర్‌లెస్ ఛార్జింగ్ వంటి వాటిపై చర్చించారు. ప్రొఫెసర్ సిద్ధార్థ ముఖోపాధ్యాయ, దీపక్, రితేష్ కుమార్ పాల్గొన్నారు.

ఐఈఈఈ సీనియర్ సభ్యుడిగా గుర్తింపు

ఏర్పేడు, న్యూస్‌టుడే: తిరుపతి ఐఐటీలోని ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ విభాగానికి చెందిన అసిస్టెంట్ ప్రొఫెసర్ డా.సర్వేంద్రనాథ్‌కు ఉత్తమ గుర్తింపు లభించింది. అత్యున్నతమైన సాంకేతిక నైపుణ్యాలు అందించడం, వివిధ రకాల ప్రాజెక్టుల రూపకల్పనతో ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీర్స్ (ఐఈఈఈ) సీనియర్ సభ్యుడిగా హోదా లభించింది. సర్వేంద్రనాథ్ గుర్తింపు పొందడంతో ఐఐటీ ఆచార్యులు ఆయన్ను అభినందించారు. భవిష్యత్తులో ఉన్నత శిఖరాలు అధిరోహించాలని ఆకాంక్షించారు.

స్విమ్స్‌లో మాస్టర్ హెల్త్ చెకప్ ప్యాకేజీలు

తిరుపతి (వైద్యవిభాగం), న్యూస్‌టుడే: స్విమ్స్ కమ్యూనిటీ మెడిసిన్ విభాగం ఆధ్వర్యంలో రోగుల సౌకర్యార్థం వివిధ రకాల మాస్టర్ హెల్త్ చెకప్ ప్యాకేజీలు అందుబాటులోకి తెచ్చినట్లు ఎమ్మెస్ డాక్టర్ రామ్ తెలిపారు. ఉదయం 8 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు పేర్లు నమోదు చేసుకోవాలని సూచించారు.

ఉద్యోగాల పేరుతో మోసం.. నిందితుడి అరెస్టు

కర్నూలు నేరవిభాగం, న్యూస్‌టుడే : ఉద్యోగాల పేరుతో మోసగిస్తున్న తిరుపతిలోని వరదరాజనగర్‌కు చెందిన ఊటుపల్లి మహేంద్రబాబు అలియాస్ మహేంద్ర (38)ను కర్నూలు రెండో పట్టణ పోలీసులు అరెస్టు చేశారు. ఈ వివరాలను స్థానిక డీఎస్పీ కార్యాలయంలో కర్నూలు డీఎస్పీ బాబూప్రసాద్, సీఐ నాగరాజరావు శుక్రవారం వెల్లడించారు. పలు పత్రికల్లో యాడ్స్ విభాగంలో పనిచేసిన మహేంద్రకు వివిధ సంస్థలతో పరిచయాలు ఏర్పడ్డాయి. వారికి అవసరమైన సిబ్బందిని సమకూర్చి అమరావతి బీఎన్ పేరుతో ఆర్డర్ కాపీలు ఇచ్చి కమీషన్ తీసుకునేవాడు. ఈ క్రమంలో కోర్టు.. ఇతరత్రా ప్రభుత్వ శాఖల్లో ఔట్‌సోర్సింగ్ ఉద్యోగాలు ఇప్పిస్తానంటూ నమ్మించి రూ.లక్ష నుంచి రూ.1.50 లక్షల వరకు వసూలు చేసేవాడు. నంద్యాలకు చెందిన కందుకూరి శంకర్ నారాయణ గుప్తా అనే వ్యక్తికి నకిలీ ఉత్తర్వు కాపీ ఇచ్చి మోసగించాడు. 2024లో తిరుపతిలోని శివజ్యోతినగర్‌కు చెందిన గుర్రం కొండబాబు అనే వ్యక్తికి సెల్‌టవర్ల నిర్వహణ కాంట్రాక్టు ఇప్పిస్తానని నమ్మించి రూ.2 కోట్ల వరకు మోసగించటంతో అలిపిరి పోలీసుస్టేషన్‌లో కేసు నమోదైంది. ఉద్యోగాల పేరుతో పలువురిని మోసగించిన ఇతనిపై కర్నూలు రెండో పట్టణ పోలీసుస్టేషన్‌లో కేసు నమోదవడంతో పోలీసులు అరెస్టు చేశారు.

బలమైన ఆర్థిక వ్యవస్థతోనే సత్ఫలితాలు

శ్రీసిటీ గురించి ఆర్.సుందరంకు వివరిస్తున్న ఎండీ డా.రవీంద్రసన్నారెడ్డి

శ్రీసిటీ (వరదయ్యపాళెం), న్యూస్‌టుడే: ప్రపంచ ఆర్థికవ్యవస్థతో పోటీపడేలా మన దేశ ఆర్థిక వ్యవస్థ బలోపేతం కావాలంటే దేశ పురోగాభివృద్ధిలో బలమైన పరిశ్రమల భాగస్వామ్యం కావాలని ప్రముఖ ఆర్థిక నిపుణులు, స్వదేశీ జాగరణ మంచ్ జాతీయ కన్వీనర్ ఆర్.సుందరం పేర్కొన్నారు. శ్రీసిటీలో శుక్రవారం 'మారుతున్న గ్లోబల్ పరిస్థితుల్లో దేశ ఆర్థిక వ్యవస్థ పోటీ.. పరిశ్రమల భాగస్వామ్యం' అనే అంశంపై పరిశ్రమల ప్రతినిధులతో సదస్సు, చర్చావేదిక నిర్వహించారు. శ్రీసిటీ సందర్శనకు విచ్చేసిన ఆయనకు ఎండీ డా.రవీంద్రసన్నారెడ్డి స్వాగతం పలికి, శ్రీసిటీ ప్రగతి వివరించారు. వివిధ పరిశ్రమలకు చెందిన సీఈవోలు, ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

కల్తీ నెయ్యి ట్యాంకర్ల నుంచి రూ.10,100 లంచం

ఈనాడు- తిరుపతి: తిరుపతి జిల్లా పెళ్లకూరు మండలం పునబాకలోని శ్రీవైష్ణవి డెయిరీ నుంచి తిరుమలకు కల్తీ నెయ్యి సరఫరా చేస్తోన్న ట్యాంకర్ల నుంచి లంచం తీసుకున్న వ్యవహారంలో మార్కెటింగ్ శాఖ ఉద్యోగిపై శుక్రవారం సస్పెన్షన్ వేటు వేశారు. నాయుడుపేట వ్యవసాయ మార్కెట్ పరిధిలోకి వైష్ణవి సంస్థ రాగా అందులో సహాయ కార్యదర్శిగా విధులు నిర్వర్తించిన ఇలియాస్ బాషా.. రూ.10,100 లంచం తీసుకున్నారు. ప్రస్తుతం ఈయన కావలిలో పనిచేస్తున్నారు. సిట్ అధికారులు తొలుత ఈఎల్ బాషా అనే వ్యక్తి డబ్బు వసూలు చేశారని.. అతనిపై చర్యలు తీసుకోవాలని సిఫార్సు చేశారు. ఆ పేరున్న వ్యక్తి ఎవరూ లేరని సమాధానమిచ్చారు. ఈ క్రమంలో మరోసారి మార్కెటింగ్ శాఖ అధికారులు విచారించి అతనిపై చర్యలు తీసుకున్నారు. మరోవైపు గత ఐదేళ్లలో తిరుమలకు వచ్చిన నెయ్యి ట్యాంకర్ల వివరాలు ఇవ్వాలని మార్కెటింగ్ శాఖ అధికారులు.. తితిదే అధికారులను అడిగారు. మన రాష్ట్రంలో అమ్మకం లేదా కొనుగోలు జరిగినట్టు రశీదులు సమర్పించి ఉంటే వారి నుంచి సెస్ వసూలైందా? లేదా? అని నిర్ధారించుకుని ఆ మొత్తానికి నోటీసులు ఇవ్వనున్నారు.

సదాశివ సన్యాసీ.. తాపసి కైలాసవాసీ

✶ ప్రకృతి అందాల నడుమ సదాశివకోన ✶ రేపు మహాశివరాత్రికి పోటెత్తనున్న భక్తులు

వడమాలపేట, న్యూస్‌టుడే: ఎత్తైన కొండలు.. వృక్షాలు.. సుందర జలపాతం.. ప్రకృతి ప్రసాదించిన సుందర ప్రాంతం సదాశివకోన. కోనందు వెలసిన సదాశివేశ్వరుడు మహాలింగాన్ని త్రేతాయుగంలో పరుశురాముడు ప్రతిష్ఠించినట్లు స్థల పురాణం చెబుతోంది. కోనలో గిరి శిఖరాల నుంచి జాలువారుతున్న జలపాతంలో భక్తులు స్నానమాచరించి శివున్ని దర్శిస్తే సంతాన ప్రాప్తి, కోరిన కోర్కెలు నెరవేరుతాయని నమ్మకం. పార్వతీ సమేత సదాశివేశ్వరస్వామి భక్తుల కొంగు బంగారంగా పేరొందాడు.

ఎక్కడుందంటే.. : ఈ ఆలయం తిరుమల పుణ్యక్షేత్రానికి ఆగ్నేయంగా వడమాలపేటకు 14 కిలోమీటర్ల దూరంలోనే ఉంది. ఆదివారం మహాశివరాత్రి సందర్భంగా ఈ ఆలయంలో 5 రోజుల పాటు ఉత్సవాలు జరుగుతాయి. శివరాత్రి రోజున ఆలయానికి భక్తులు పోటెత్తుతారు. ఆ రోజున ఇక్కడ ఉంటే కైలాసంలో ఉన్నట్లేనని భక్తుల భావన. ఆ రోజున పవిత్ర జలపాతంలో స్నానం చేసి ఉపవాసంతో శివలింగానికి పూజలు చేస్తే కైలాస ప్రాప్తి కలుగుతుందని భక్తుల విశ్వాసం.

బస్సు సౌకర్యం: పుత్తూరు నుంచి నాగిలేరు వరకు ఆర్టీసీ బస్సుల్లో వెళ్లొచ్చు. అక్కడి నుంచి సుమారు 7 కిలోమీటర్లు కాలినడకన వెళ్లాలి. ఏర్పేడు నుంచి చెల్లూరు మార్గం ద్వారా ఆలయం వద్దకు జీపులు, కార్లలో వెళ్లొచ్చు. కాలినడకన వెళ్లే వారు వడమాలపేట నుంచి రామసముద్రం మీదుగా వెళ్లాలి.

జలపాతం.. సదాశివేశ్వరుడు

రోడ్డు ప్రమాదంలో భర్త మృతి

భార్యకు తీవ్ర గాయాలు

పెళ్లకూరు, న్యూస్‌టుడే: మండలంలో పెసలగురప్పతోట సమీపంలో 71వ నంబరు జాతీయ రహదారిలో జరిగిన రోడ్డు ప్రమాదంలో భర్త మృతి చెందగా భార్యకు గాయాలయ్యాయి. శుక్రవారం తెల్లవారు జామున ఈ ఘటన చోటు చేసుకుంది. యడపూడి గ్రామానికి చెందిన శనగ గోపి(37), భార్య శైలజ నాయుడుపేట మండలం మేనకూరు ఎన్టీఆర్ కాలనీలో అద్దె ఇంట్లో నివాసం ఉంటున్నారు. సమీపంలోని డబాలో పని చేస్తున్నారు. ఇద్దరు మోటారు సైకిల్‌పై కొత్తూరుఎస్టీ కాలనీలో బంధువుల వివాహ కార్యక్రమానికి వెళ్లి తిరిగి వస్తుండగా గుర్తు తెలియని వాహనం ఢీ కొంది. ఈ ప్రమాదంలో గోపి మృతి చెందగా భార్య శైలజ తీవ్రంగా గాయ పడింది. తిరుపతి రూయా ఆసుపత్రికి తరలించారు. మృతదేహాన్ని నాయుడుపేట ప్రభుత్వాసుపత్రికి తరలించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. వీరికి ఇద్దరు కుమారులు ఉన్నారు.

(c) eenadu

తిరుపతి

•తిరుపతి •చంద్రగిరి

వ్యాధినిరోధక శక్తి పెంపులో సంప్రదాయ వైద్యం కీలకం

తిరుపతి (పశువైద్య విశ్వవిద్యాలయం): మూగజీవాల్లో వ్యాధి నిరోధకశక్తి పెంపునకు సంప్రదాయ వైద్య విధానాలు ఉత్తమమైనవని తమిళనాడు పశువైద్య వర్సిటీ విశ్రాంత ప్రొఫెసర్, పద్మశ్రీ డా. పుణ్యమూర్తి సూచించారు. తిరుపతిలోని పశువైద్య వర్సిటీ రాష్ట్రీయ పశువ్యాధి నిర్ధారణ ప్రయోగశాల, హెర్బల్‌కేర్ రాష్ట్ర వర్సిటీ సంయుక్తంగా నిర్వహిస్తున్న జాతీయస్థాయి పశువ్యాధి నిర్ధారణ నైపుణ్య శిక్షణ తరగతులకు శుక్రవారం ఆయన విచ్చేశారు. సంప్రదాయ మూలికా పద్ధతులు, స్థానిక చికిత్సా విధానాలను ఆధునిక సాంకేతికతను జోడించి పరిశీలిస్తే మంచి ఫలితాలు పొందవచ్చన్నారు. వీసీ డా. జె.వి.రమణ, వర్సిటీ అధికారులు వైకుంఠరావు, శోభామణి, నాగేశ్వరరావు, ఆదిలక్ష్మి పాల్గొన్నారు.

తిరుచ్చిపై పద్మావతీదేవి

తిరుచానూరు: శ్రీపద్మావతి అమ్మవారు శుక్రవారం తిరుచ్చిపై తిరుమాడ వీధుల్లో ఊరేగారు. సాయంత్రం అలంకార శోభిత మైన అమ్మవారు తిరుమాడ వీధుల్లో ఊరేగుతూ భక్తులను దర్శనమిచ్చారు. అధికారులు పర్యవేక్షించారు.

నేస్తం సమస్తం రేడియోనే..!

విద్య, వినోదంతోపాటు వర్తమాన అంశాలను రేడియోలో విని తెలుసుకుంటున్న వీరంతా ప్రత్యేక ప్రతిభావంతులైన విద్యార్థులు. తిరుచానూరుకు వెళ్లే మార్గంలోని నవజీవన్ బ్లైండ్ రిలీఫ్ సెంటర్‌లో విద్యనభ్యసిస్తున్నారు. శుక్రవారం ప్రపంచ రేడియో దినోత్సవం సందర్భంగా ప్రత్యేక కార్యక్రమాలు ప్రసారం కాగా ఉపాధ్యాయుల ఆధీన పలు ప్రశ్నలకు వారు తరగతి విద్యార్థులు సమాధానం చెబుతూ కనిపించారు. సాధారణ విద్యార్థుల వీరు టెలివిజన్, ఆండ్రాయిడ్ చరవాణి చూడలేరు. రేడియోనే వీరికి ఆధారం. **- ఈనాడు, తిరుపతి**

వీవీపీ మార్గం విస్తరణ ప్రారంభం

రూ.9 కోట్లతో పనులు

ఉప్పరపల్లె వద్ద ప్రహరీని తొలగిస్తున్న తుడా అధికారులు

తిరుపతి(నగరపాలిక), న్యూస్‌టుడే: తిరుపతి పట్టణాభివృద్ధి సంస్థ మాస్టర్‌ప్లాన్ రోడ్ల నిర్మాణంపై దృష్టి సారించింది. బెంగళూరు, చెన్నై నగరాల నుంచి తిరుపతిలోకి ప్రవేశించే ప్రధాన రహదారులను విస్తరించింది. వీటి నుంచి నగరంలో సాగే వీవీపీ మార్గం విస్తరణ పనులు శుక్రవారం ప్రారంభించింది. నాయుడుపేట- పూతలపట్టు మార్గంలోని రామానుజపల్లె కూడలి నుంచి ఉప్పరపల్లె మీదుగా మహిళా వర్సిటీ మార్గాన్ని అనుసంధానం చేస్తూ 1.10 కి.మీ పొడవున రోడ్డును నిర్మిస్తున్నారు. తిరుమలకు వచ్చే ప్రముఖులు నగరంలోకి ప్రవేశించకుండా ఈ మార్గం మీదుగా పద్మావతి అతిథి గృహానికి, అక్కడి నుంచి ఎస్వీయూ మీదుగా అలిపిరికి చేరుకుంటారు. దీంతో ఈ మార్గానికి వీవీపీ రోడ్డు అని పేరు వచ్చింది. ప్రస్తుతం 40 అడుగుల వెడల్పు ఉండటంతో దానిని 80 అడుగులకు విస్తరించనున్నారు. వాస్తవంగా మాస్టర్‌ప్లాన్‌లో వంద అడుగులు ఉండగా.. ఎక్కువ మంది ఆస్తులు కోల్పోతారని భావించిన తుడా అధికారులు ఈ నిర్ణయం తీసుకున్నారు.

తుడా నిధుల మంజూరు

రోడ్డు నిర్మాణం కోసం తుడా రూ.9 కోట్లు వెచ్చించాలని నిర్ణయించింది. ఇప్పటికే తుడా పాలకమండలి తీర్మానించి ప్రభుత్వ అనుమతి పొందడంతో పనులు ప్రారంభించారు. తుడా పట్టణ ప్రణాళిక, ఇంజినీరింగ్ విభాగాలు సంయుక్తంగా సర్వే చేసి హద్దులు నిర్ణయించాయి. రోడ్డుకు ఒకవైపు శ్మశాన స్థలాలు తక్కువగా ఉండటంతో ఒకవైపే నిర్మాణానికి అవసరమైన భూమి సిద్ధం చేశారు. మరోవైపు భూసేకరణ పనులు ప్రారంభమయ్యాయి. పోలీసుల పర్యవేక్షణలో తుడా అధికారులు రంగంలోకి దిగి వివాదాలు తలెత్తకుండా చేపట్టారు. తుడా వీసీ గోవిందరావు, కార్యదర్శి శ్రీకాంత్‌బాబు, సీపీవో దేవకుమారి, ఎస్‌ఈ రవిచంద్రయ్య, ప్రణాళికాధికారి వాసుదేవనాయుడు, సర్వేయర్ దేవానంద్ పర్యవేక్షించారు.

సరకుల వితరణ

యర్రావారిపాలెం, న్యూస్‌టుడే: తలకోన సిద్ధేశ్వరస్వామి ఆలయ నిత్యాన్న ప్రసాదాలకు చిన్నగొట్టిగల్లు మండలం రంగన్నగారిగడ్డకు చెందిన శివప్రసాద్‌రెడ్డి రూ.లక్ష విలువచేసే సరకులు అందజేసినట్లు కేంద్రం ఇన్‌ఛార్జి సిద్ధారెడ్డి శుక్రవారం తెలిపారు. మహాశివరాత్రి సందర్భంగా భక్తులు తలకోనకి రానున్న నేపథ్యంలో వాటిని అందించినట్లు చెప్పారు.

ప్రశాంతంగా బార్ కౌన్సిల్ ఎన్నికలు

తిరుపతి (లీగల్), న్యూస్‌టుడే: తిరుపతి కోర్టు ప్రాంగణంలో శుక్రవారం నిర్వహించిన రాష్ట్ర బార్ కౌన్సిల్ ఎన్నికలు ప్రశాంతంగా జరిగినట్లు ఎన్నికల అధికారి వి.విద్యాసాగర్‌రెడ్డి శుక్రవారం తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా 143 మంది న్యాయవాదులు పోటీ చేయగా తిరుపతి నుంచి నలుగురు ఉన్నారు. సంఘం జిల్లా అధ్యక్షుడు గొట్టి గజేంద్ర పర్యవేక్షణలో ఎన్నికలు నిర్వహించారు.

నేడు విద్యుత్ సరఫరాలో అంతరాయం

తిరుపతి(జీవకోన), న్యూస్‌టుడే: తిరుపతిలోని సెక్షన్లు, సబ్‌స్టేషన్లు, రేణిగుంట, పాకాల, చంద్రగిరి పరిధిలోని పలు సబ్ స్టేషన్ల పరిధిలో మరమ్మతుల కారణంగా విద్యుత్తు సరఫరాలో శనివారం ఉదయం అంతరాయం కలుగుతుందని ఏపీఎస్పీడీసీఎల్ ఈఈ సి.గంగాధర రెడ్డి శుక్రవారం ప్రకటనలో తెలిపారు.

వ్యాఘ్ర, గజ వాహనాలపై సోమస్కందమూర్తి



▸ గజ వాహనంపై సోమస్కందమూర్తి ▸ అలరించిన సాంస్కృతిక కార్యక్రమాలు

శ్రీకపిలేశ్వర స్వామివారి బ్రహ్మోత్సవాల్లో ఆరో రోజు శుక్రవారం ఉదయం వ్యాఘ్ర, రాత్రికి గజ వాహనాలపై శ్రీసోమస్కందమూర్తి భక్తులను అనుగ్రహించారు. భజనమండళ్ల కోలాటాలు, భజనలు, మంగళవాయిద్యాలు నడుమ పురవీధుల్లో వాహనసేవలు కోలాహలంగా సాగాయి. సీవీఎస్వో మురళీకృష్ణ, ఆలయ ప్రత్యేకాధికారి వజ్రకుమార్ నాయుడు, సూపరింటెండెంట్ చంద్రశేఖర్, టెంపుల్ ఇన్‌స్పెక్టర్ బాలకృష్ణ, అర్చకులు, భక్తులు పాల్గొన్నారు. సాంస్కృతిక కార్యక్రమాలు భక్తులను ఆకర్షించాయి. **- న్యూస్‌టుడే, తిరుపతి (తితిదే)**

గూడ్స్ బండి.. యూరియా దండి

రేణిగుంట రైల్వేస్టేషన్‌కు యూరియా బస్తాలతో గూడ్స్ రైలు వచ్చింది. లోగిల నుంచి లారీలు, వాహనాల్లోకి వాటిని లోడ్‌చేసి వివిధ ప్రాంతాలకు శుక్రవారం ఉదయం తరలించారు. దీంతో జిల్లాలో యూరియా కొరత తీరనుంది. **- ఈనాడు, తిరుపతి**

గుంతల రోడ్డుకు మోక్షం

మంగళం పంచాయతీ పరిధిలో గుంతలమయమైన మంగళం క్వార్టర్స్-తిరుమలనగర్ రోడ్డు బాగుపడింది. తొమ్మిది కాలనీలకు ప్రధానమైన తిరుమలనగర్ రోడ్డు తెలుగు గంగ పైపుల లీకేజీలు, వర్షాల కారణంగా గుంతలమయమైపోయి రాకపోకలకు ఇబ్బందికరంగా మారింది. శనివారం స్థానిక తెలుగు యువత నాయకుడు నాని రూ.45 వేలు వెచ్చించి స్నేహితులు నవీన్ (బుడ్డా), నరసింహా, సందీప్, నికేష్, శివకేశవ సహకారంతో కాంక్రీటు మిశ్రమంతో స్వయంగా గుంతలు పూడ్చారు. **- న్యూస్‌టుడే, తిరుపతి (మంగళం)**

ఇమ్మడి షోరూం ప్రారంభం

కార్యక్రమంలో రమ్యానంద భారతి, ఇమ్మడి సంస్థ ప్రతినిధులు

తిరుపతి(గాంధీ రోడ్డు), న్యూస్‌టుడే: స్థానిక వీవీమహల్ రోడ్డులో నూతనంగా ఏర్పాటు చేసిన ఇమ్మడి సిల్వర్ జ్యువెలరీ షోరూం ప్రారంభోత్సవం జరిగింది. ముఖ్యఅతిథులుగా శ్రీశక్తి పీఠాధిపతి రమ్యానంద భారతి, నగరపాలక మేయర్ డాక్టర్ శిరీష, తుడా ఛైర్మన్ దివాకర్‌రెడ్డి, తితిదే పాలకమండలి సభ్యుడు భాను ప్రకాష్‌రెడ్డి, కార్పొరేటర్ చంద్ర హాజరయ్యారు. సంస్థ అధినేత ఇమ్మడి రమేష్, సీఈవో ఇమ్మడి సునీత, డైరెక్టర్లు రాకేష్, జాబిలి తదితరులు పాల్గొన్నారు.

నృత్యం చేస్తున్న విద్యార్థినులు

ఘనంగా పాఠశాల వార్షికోత్సవం

తిరుపతి (విద్య), న్యూస్‌టుడే: స్థానిక శివజ్యోతి నగర్‌లోని డాక్టర్ రత్నం కిషోర్స్ హైస్కూల్ 19వ వార్షికోత్సవం శుక్రవారం మహతి కళాక్షేత్రంలో ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా విద్యార్థుల సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి. సాంకేతిక పరిజ్ఞానంపై ప్రత్యేక తరగతులు నిర్వహిస్తున్నట్లు పాఠశాల డైరెక్టర్లు డాక్టర్ కృష్ణకిషోర్, కె.వసంతి తెలిపారు. ప్రిన్సిపల్ టి.పురుషోత్తమరెడ్డి, తల్లిదండ్రులు తదితరులు పాల్గొన్నారు.

అభివృద్ధికి సహకరించండి

తిరుపతి (బైరాగిపట్టెడ), న్యూస్‌టుడే: తిరుపతి నగరాన్ని అభివృద్ధి చేసేందుకు చేయూత నివ్వాలని ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్‌ను శుక్రవారం అసెంబ్లీ ఆవరణలో ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు కలిసి వినతి పత్రం అందించారు. మున్సిపల్ కార్పొరేషన్ పరిపాలన భవనం పనులు పూర్తిచేసేందుకు రూ.50 కోట్లు మంజూరు చేయించాలని కోరారు. డిప్యూటీ సీఎం సానుకూలంగా స్పందించారని ఆయన తెలిపారు.

ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్‌కు వినతిపత్రం అందజేస్తున్న ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు

మాట్లాడుతున్న సుగుణమ్మ, చిత్రంలో పనబాక లక్ష్మి, ఆర్సీ మునికృష్ణ

కార్యకర్తలు సైనికుల్లా పనిచేయాలి

తిరుపతి (నగరం): నియోజకవర్గ పరిధిలో పార్టీని బలోపేతం చేసేందుకు కార్యకర్తలు సైనికుల్లా పనిచేయాలని మాజీ ఎమ్మెల్యే సుగుణమ్మ, తెదేపా పార్లమెంట్ నియోజకవర్గం అధ్యక్షురాలు పనబాక లక్ష్మి సూచించారు. శుక్రవారం స్థానిక కమ్మ భవనంలో పదో క్లస్టర్ ఇన్‌ఛార్జి ఆర్సీ మునికృష్ణ ఆధ్వర్యంలో డివిజన్ నాయకుల పరిచయ కార్యక్రమం నిర్వహించారు. పార్టీ నగర అధ్యక్షుడు చినబాబు తదితరులు పాల్గొన్నారు. ప్రజాసమస్యల పరిష్కారానికి కూటమి ప్రభుత్వం అధిక ప్రాధాన్యం ఇస్తోందని పనబాక లక్ష్మి, మాజీ ఎమ్మెల్యే సుగుణమ్మ అన్నారు. నగరంలోని సుగుణమ్మ నివాసం వద్ద ప్రజాదర్బార్ నిర్వహించారు.

కొనుగోలుశక్తి పెరిగింది

తిరుపతి (మహిళా వర్సిటీ), న్యూస్‌టుడే: జీఎస్టీ 2.0లో తీసుకున్న మార్పులతో మధ్యతరగతి కుటుంబాల కొనుగోలు శక్తి పెరిగిందని తిరుపతి సీజీఎస్టీ, కస్టమ్స్ ఐఆర్ఎస్ కమిషనర్ డా.సతీష్ ధావలే పేర్కొన్నారు. పద్మావతి మహిళా వర్సిటీ మహిళా అధ్యయన కేంద్రం, ఐసీఎస్ఎస్ఆర్ సంయుక్త ఆధ్వర్యంలో న్యూదిల్లీ సెంటర్ ఫర్ ఉమెన్స్ డెవలెప్‌మెంట్ స్టడీస్ (సీడబ్ల్యుడీఎస్) సహకారంతో శుక్రవారం వర్సిటీలో 'మధ్యతరగతి కుటుంబాల వినియోగ అలవాట్లపై జీఎస్టీ ప్రభావం' అంశంపై కార్యశాల నిర్వహించారు. రిజిస్ట్రార్ ఆచార్య ఉష, సెంట్రల్ ట్యాక్స్, కస్టమ్స్ అసిస్టెంట్ కమిషనర్ రమామణి, ఐసీఎంఏఐ ఛైర్మన్ పార్థసారథి, ఎస్వీయూ విశ్రాంత ఆచార్యులు కృష్ణమూర్తి, చార్టెడ్ అకౌంటెంట్ వెంకటనాథ్, సోషల్ సైన్సెస్ డీన్ ఆచార్య తదితరులు పాల్గొన్నారు.

పలువురికి జరిమానా

తిరుపతి (లీగల్), న్యూస్‌టుడే: తిరుమల క్యాంపు కోర్టులో పలువురు నిందితులకి రూ.63వేల జరిమానా విధిస్తూ రెండో అదనపు మున్సిఫ్ కోర్టు న్యాయమూర్తి పల్లపోలు కోటేశ్వరరావు శుక్రవారం తీర్పు వెలువరించినట్లు కోర్టు సిబ్బంది తెలిపారు. తిరుమల ట్రాఫిక్, ఒకటో, రెండో పట్టణ పోలీసుస్టేషన్ పరిధిలోని ట్రాఫిక్ అంతరాయం కేసుల్లో కేసు నమోదుచేసి కోర్టులో హాజరుపరిచారు. నగరంలో డ్రంకెన్ డ్రైవ్ కేసుల్లో పట్టుబడిన ఏడుగురు వాహన చోదకులకు రూ.10 వేల చొప్పున జరిమానా విధిస్తూ తిరుపతి ప్రత్యేక కోర్టు రెండో తరగతి న్యాయమూర్తి ధనలక్ష్మి తీర్పు ఇచ్చారు.

దాడి కేసులో ఇద్దరికి జైలు

తిరుపతి (లీగల్), న్యూస్‌టుడే: చిత్తూరు జిల్లా వెదురుకుప్పం పోలీసుస్టేషన్ పరిధిలో నమోదైన దాడి కేసులో ఇద్దరు నేరస్థులకు అయిదేళ్ల జైలుశిక్ష, రూ.500 జరిమానా విధించారు. ఈమేరకు తిరుపతి పదో అదనపు జిల్లా సెషన్సు కోర్టు న్యాయమూర్తి టి.రామచంద్రుడు శుక్రవారం తీర్పు వెలువరించినట్లు ఏపీపీ గాలి శ్రీనివాసులు తెలిపారు. వెదురుకుప్పం మండలం సీఆర్ కండ్రిగకి చెందిన ఎం.సూర్య, ఎం.చిన్నబ్బ 2021 డిసెంబరు 6న వై.దొరస్వామిపై దాడి చేయగా అక్కడి పోలీసులు కేసు నమోదుచేసి వారిని కోర్టులో హాజరుపరిచారు.

ఉద్యోగాలకు ఎంపికైన విద్యార్థులతో అధ్యాపకులు

శ్రీరామలో ప్రాంగణ ఎంపికలు

తిరుపతి(మంగళం), న్యూస్‌టుడే: మంగళం సమీపంలోని శ్రీరామ ఇంజినీరింగ్ కళాశాలలో శుక్రవారం ప్రాంగణ ఎంపికలు నిర్వహించారు. హైదరాబాద్‌కు చెందిన ఎమ్మార్ఎఫ్ కంపెనీ నిర్వహించిన ఎంపికల్లో కళాశాలకు చెందిన 21 మంది విద్యార్థులు ఉద్యోగాలకు ఎంపికైనట్లు కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ కె.జయచంద్ర తెలిపారు. కంపెనీ డిప్యూటీ మేనేజర్ రఘురాం చేతుల మీదుగా ఎంపికైన విద్యార్థులకు నియామక పత్రాలను అందజేశారని తెలిపారు. కళాశాల యాజమాన్యం ఎంపికైన వారికి శుభాకాంక్షలు తెలియజేసింది.

అమ్మవారిని దర్శించుకున్న సినీనటులు

తిరుచానూరు: శ్రీపద్మావతీ అమ్మవారిని శుక్రవారం సినీనటుడు నరేష్, నటి పవిత్ర దర్శించుకున్నారు. ఆయనకు ఆలయం వద్ద అధికారులు స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. ఎస్టీ కమిషన్ ఛైర్మన్ బుజ్జిరెడ్డి కుటుంబ సభ్యులతో కలిసి అమ్మవారి సేవలో పాల్గొన్నారు.

ఉత్సవాలకు ఆహ్వానం

ఆహ్వాన ప్రతులు ఆవిష్కరిస్తున్న రామకృష్ణ, సభ్యులు

తిరుపతి (జీవకోన), న్యూస్‌టుడే: శివరాత్రి సందర్భంగా జీవకోనలోని శ్రీగంగా సమేత జీవలింగేశ్వరస్వామి ఆలయంలో నిర్వహిస్తున్న వేడుకలకు భక్తులు తరలిరావాలని ఆలయ ఛైర్మన్ అన్నా రామకృష్ణ కోరారు. శుక్రవారం కమిటీ సభ్యులతో కలిసి సమావేశం నిర్వహించారు. 15న శివరాత్రి సందర్భంగా ప్రత్యేక పూజలు, అభిషేకాలు, అన్నప్రసాదాల వితరణ చేస్తామన్నారు. సభ్యులు ధనంజయరెడ్డి, సి.సుబ్రహ్మణ్యం, శ్రీనివాసులు, మురళి, యుగంధర్‌రెడ్డి, ఆనందయ్య, వి.కవిత పాల్గొన్నారు.

తలకోనలో ముమ్మర ఏర్పాట్లు

మాట్లాడుతున్న ఆలయ ఈవో రవీంద్రరాజు, చిత్రంలో ఛైర్మన్ సోమనాథ్‌రెడ్డి, డీఎస్పీ ప్రసాద్

యర్రావారిపాలెం, న్యూస్‌టుడే: మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలను పురస్కరించుకొని తలకోన సిద్ధేశ్వరాలయం ముస్తాబవుతోంది. భారీగా భక్తులు తరలివచ్చే అవకాశం ఉండటంతో చంద్రగిరి డీఎస్పీ ప్రసాద్ శుక్రవారం తనిఖీ చేసి అధికారులకు సూచనలు చేశారు. ప్రసాదాల పంపిణీ, అన్నదాన కార్యక్రమాల నిర్వహణకు ముందుగా అనుమతులు తీసుకోవాలని ఈవో రవీంద్రరాజు సూచించారు. ఆలయ ఛైర్మన్ సోమనాథ్‌రెడ్డి, తెదేపా మండలాధ్యక్షుడు రఘునాథ, తహసీల్దారు వాసుదేవకుమార్, సీఐ ఇమ్రాన్‌బాషా, ఎస్సై విశ్వనాథ లోకేశ్, ఏఈ జ్యోతి ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.

విద్యార్థినుల ప్రతిభ

తిరుపతి(మహిళా వర్సిటీ): శ్రీరామ ఇంజినీరింగ్ కళాశాలలో జరిగిన జాతీయ స్థాయి సాంకేతిక సదస్సులో పత్ర సమర్పణ విభాగంలో శ్రీ పద్మావతి మహిళా వర్సిటీ ఇంజినీరింగ్ కళాశాల విద్యార్థినులు ప్రతిభ చాటారు. శుక్రవారం విద్యార్థినులను వీసీ ఉమ, రిజిస్ట్రార్ ఉష అభినందించారు. 'ఎస్పీఎంవీవీ సూక్ష్మ ఉపగ్రహ అభివృద్ధి ప్రతిపాదన'పై పరిశోధనా పత్రం సమర్పించిన సిరిచందన, విజయలక్ష్మి మొదటి బహుమతి, యశస్విని బాయి, మనస్విని, హర్షిత ద్వితీయ బహుమతి అందుకున్నారు.

IN THE COURT OF THE PRINCIPAL CIVIL JUDGE (JUNIOR DIVISION) : TIRUPATI.
OS NO: 729 OF 2021
T. Chandrasekhar...... Plaintiff
Vs
P. Sridevi and another... Defendants
Summons to Defendant No-1 and -2
D1 P.Sridevi, W/o Ramachandraiah, D2 C.Ramachandraiah, S/o. C.Rangaiah, D1 & D2 Both are Residing at, Old D.No. 9-68/3A and new D.No. 3-180, Andhra Bank Colony, Avilala Post, Tirupati Rural Mandal, Tirupati Dist.
Please take Summons on the above suit is posted to 24-02-2026 for your appearance and you have to appear before the Said court on that day either by your self or your advocate at 10:30 am. or else you will be set exparte and The case will be proceeded in your absence.
Hearing date: 24-02-2026
Y. BHASKARAIAH
ADVOCATE ,Tirupati. Cell: 9440076 914

IN THE COURT OF THE PRINCIPAL JUNIOR CIVIL JUDGE OF TIRUPATI
I.A.No. 406/2025, O.S.NO. 375/2018
K.Munemma & 6 Others ...Petitioners/Plaintiffs
V/s
Kamatham Nadhamuni & 8 Others ...Respondents/ defendants
I.A.NOTICES TO RESPONDENT NO.9
Poojari Munaiah, S/o late P.Konda Reddy, #4-70, Kothapalem village, Renigunta Mandal, Chittoor District
...9th Respondent (Proposed Defendant No.9)
The petitioners/ Plaintiffs have filed above petition under Order XXII Rule 9 of C.P.C to set-aside the abatement order against deceased 7th defendant in the above suit is stands posted to 24-02-2026 for your appearance either in person or through advocate to raise objections if any, else the matter will be decided exparte.
P.HEMACHANDRA REDDY
19-45-S9-236, BAIRAGIPATTEDA, TIRUPATI

IN THE COURT OF THE PRINCIPAL JUNIOR CIVIL JUDGE OF TIRUPATI
I.A.No. 407/2025, O.S.NO. 375/2018
K.Munemma & 6 Others ...Petitioners/Plaintiffs
V/s
Kamatham Nadhamuni & 8 Others ...Respondents/ defendants
I.A.NOTICES TO RESPONDENT NO.9
Poojari Munaiah, S/o late P.Konda Reddy, #4-70, Kothapalem village, Renigunta Mandal, Chittoor District
...9th Respondent (Proposed Defendant No.9)
The petitioners/ Plaintiffs have filed above petition under Order XXII Rule 4; Order VI Rule 17of C.P.C r/w Rule 29 of C.R.P. to implead the legal heirs of deceased 7th defendant in the above suit is stands posted to 24-02-2026 for your appearance either in person or through advocate to raise objections if any, else the matter will be decided exparte.
P.HEMACHANDRA REDDY
19-45-S9-236, BAIRAGIPATTEDA, TIRUPATI

IN THE COURT OF THE PRINCIPAL JUNIOR CIVIL JUDGE OF TIRUPATI
I.A.No. 405/2025, O.S.NO. 375/2018
K.Munemma & 6 Others ...Petitioners/Plaintiffs
V/s
Kamatham Nadhamuni & 8 Others ...Respondents/ defendants
I.A.NOTICES TO RESPONDENT NO.9
Poojari Munaiah, S/o late P.Konda Reddy, #4-70, Kothapalem village, Renigunta Mandal, Chittoor District
...9th Respondent (Proposed Defendant No.9)
The petitioners/ Plaintiffs have filed above petition under Sec.5 of the Limitation Act to condone the delay of 870 days in impleading the legal heirs of deceased 7th defendant in the above suit is stands posted to 24-02-2026 for your appearance either in person or through advocate to raise objections if any, else the matter will be decided exparte.
P.HEMACHANDRA REDDY
19-45-S9-236, BAIRAGIPATTEDA, TIRUPATI

IN THE COURT OF THE HON'BLE PRL. DISTRICT & SESSIONS JUDGE:CHITTOOR
T.R.CRL.M.P.No. 549 of 2025
Smt D. Pushpamma ...Petitioner
Vs.
Sri D.L. Kuppaiah ...Respondent
NOTICE TO RESPONDENT BY WAY OF SUBSTITUTE SERVICE
To
Sri D.L. Kuppaiah, S/o D.Ramaiah, Contractor, R/o D.No.18-4-39, Second floor, Railway Colony, Tirupati Town and Urban Mandal, Tirupati District.
Take notice that, the petitioner has filed the above petition against you seeking for Transfer of C.C.No.4098 of 2021, on the file of IV-Addl., Civil Judge(Junior Division-Cum-Judicial Magistrate of First Class, Tirupati which stands posted to 23-02-2026 for your appearance. Hence you are hereby required to appear before the above named Court on the aforesaid date at 10.30 a.m. onwards either in person or through an advocate and file your objections else, the matter will be decided as exparte.
P. HYMAVATHI,
ADVOCATE, CHITTOOR

IN THE COURT OF THE HON'BLE PRL. DISTRICT & SESSIONS JUDGE:CHITTOOR
Crl.M.P. No.567 of 2025
T.R.CRL.M.P.No. 549of 2025
Smt D. Pushpamma ...Petitioner
Vs..
Sri D.L. Kuppaiah ...Respondent
NOTICE TO RESPONDENT BY WAY OF SUBSTITUTE SERVICE
To
Sri D.L. Kuppaiah, S/o D.Ramaiah, Contractor, R/o D.No.18-4-39, Second floor, Railway Colony, Tirupati Town and Urban Mandal, Tirupati District.
Take notice that, the petitioner has filed the above Crl.M.P. No.567 of 2025 in the above Transfer Petition against you seeking for stay of proceedings in C.C. No. 4098 of 2021, on the file of IV-Addl., Civil Judge (Junior Division-Cum-Judicial Magistrate of First Class, Tirupati which stands posted to 23-02-2026 for your appearance. Hence you are hereby required to appear before the above named Court on the aforesaid date at 10.30 a.m. either in person or through an advocate and file your objections else, the matter will be decided as exparte.
P. HYMAVATHI,
ADVOCATE, CHITTOOR

దహనక్రియలు
మా నాన్నగారు శ్రీ పెంట్యాల మునెయ్య నాయుడు గారు తేది 13.02.2026 శుక్రవారం సా 6.00 గంటలకు స్వర్గస్థులైనారు.
తదుపరి దహనక్రియలు 14.02.2026 శనివారం ఉదయం 11.00 గంటలకు మా స్వగ్రామం గంగసానిపల్లి ... నందు జరుగును.
కీ.శే. పెంట్యాల మునెయ్య నాయుడు గారు వయస్సు 102 సంవత్సరాలు

శుభస్వీకరణ
మహోన్నత మార్గదర్శకత్వంతో ప్రేమ, ఆప్యాయత, అనురాగాలతో మమ్ములను ఆదరించి, మా మనస్సులలో చెరగని ముద్రవేసి, మా ఉన్నతికి కారకులైన మా తండ్రి శ్రీ బొల్లినేని యతిరాజులు నాయుడు గారు 05-02-2026వ తేదీ స్వర్గస్థులైనారు. వారి పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుని ప్రార్థిస్తూ...
వీరి కర్మక్రియలు 15-02-2026వ తేది ఆదివారం ఉదయం 10 గంటలకు తిరుపతి, కరకంబాడి రోడ్డు వద్దనున్న గోవింద దామం నందు జరుగునని తెలియజేయడమైనది.
కీ.శే. శ్రీ బొల్లినేని యతిరాజులు నాయుడు, B.A., రిటైర్డ్ డి.ఇ., ఎ.పి.ఎస్.ఆర్.టి.సి.
జననం 27-10-1954 మరణం 05-02-2026
అశ్రునయనాలతో...
భార్య : శ్రీమతి సత్యవతి
కుమారుడు : డా॥ మురళీకృష్ణ
కోడలు : శ్రీమతి మోనిక
మనవరాలు : రియనహస్ర
కుమార్తె : శ్రీమతి కళ్యాణి
అల్లుడు : వి. ప్రణయ్ తేజ
మనవడు : జతిన్ తేజ

దహనక్రియలు
జననం 16-01-1950
మరణం 13-02-2026
కీ॥శే॥ శ్రీమతి పాలగుడి ధనలక్ష్మి గారు
మూర్తీభవించిన వ్యక్తిత్వం, అమోఘ సౌశీల్యత, కల్పవృక్ష స్వభావం, మహోన్నతమైన మార్గదర్శకత్వంతో ప్రేమ, ఆప్యాయత, అనురాగాలతో మమ్ములను ఆదరించి మా ఉన్నతికి కారకులైన శ్రీమతి పాలగుడి ధనలక్ష్మి గారు 13-02-2026వ తేది శుక్రవారం వైకుంఠప్రాప్తి చెందినారు.
తదుపరి వీరి దహనక్రియలు తేది 15-02-2026 ఆదివారం మ॥ 12 గం॥లకు మునిరెడ్డి నగర్, డోర్ నెం. 16-12లోని మాస్వగృహం నుండి అంతిమయాత్ర ప్రారంభమై తిరుపతి, తుమ్మలగుంటలోని వైకుంఠ దామం నందు జరుగునని తెలియజేయడమైనది.
గమనిక :- శ్రీమతి పాలగుడి ధనలక్ష్మి గారి పార్థివ దేహం స్వగృహం నందు సందర్శనార్థం 15-02-2026 వ తేది ఆదివారం ఉదయం నుండి మధ్యాహ్నం 12గంటల వరకు ఉంచబడును.
భర్త : పి. సుబ్బరామా నాయుడు, MA, B.Ed., రిటైర్డ్ హెడ్‌మాస్టర్
కుమారులు - కోడళ్ళు: పి. సురేంద్ర నాయుడు - ఎ. ఉషారాణి, B.Tech., Chief Engineer (Rtd.) APSPDCL; డా॥ పి. గోపి - డా॥ ఎల్. మాధవి, MS, Opthal, MD, OBG, GOPI MADHAVI HOSPITAL, Tirupati
కుమార్తెలు - అల్లుళ్ళు: పి. అరుణ - యం. రాజేంద్ర, B.Tech, B.Tech; పి. శైలజ - వి. సోమశేఖర్, M.Tech, USA, B.Tech, USA
మనవళ్ళు, మనవరాళ్ళు: ఎ. హాశ్రిత USA, ఎ. ప్రణీత్ USA, పి. మోనిష్ USA, పి. యశ్వంత్ సాయి, యం. నమ్రత USA, యం. నవ్య, వి. నిఖిత్ USA, వి. శృతి USA

(c) eenadu

శ్రీకాళహస్తి

• శ్రీకాళహస్తి • సత్యవేడు • రైల్వేకోడూరు

అప్రమత్తతే శ్రీరామరక్ష..

శ్రీకాళహస్తి గ్రామీణ (ఏర్పేడు): ప్రకృతి వైపరీత్యాల సమయంలో అప్రమత్తత ప్రాణరక్షక కవచమని ఎన్డీఆర్ఎఫ్ రిజర్వ్ ఇన్‌స్పెక్టర్ వెంకటేశ్వరరావు పేర్కొన్నారు. వాంపల్లి పాఠశాలలో 9వ బెటాలియన్ కమాండెంట్ ఆదేశాల మేరకు శుక్రవారం ఎన్డీఆర్ఎఫ్ ఆధ్వర్యంలో అవగాహన కల్పించారు. ప్రకృతి వైపరీత్యాల సమయంలో ఎస్డీఆర్ఎఫ్ పాత్ర, రక్షణ చర్యలు, అత్యవసర పరిస్థితుల్లో జాగ్రత్తలు వివరించారు. తహసీల్దార్ అనిల్, ప్రధానోపాధ్యాయులు శేషసాయి, రిజర్వ్ ఎస్ఐ శ్రీనివాసులు పాల్గొన్నారు.

వీఆర్‌కు ఇద్దరు కానిస్టేబుళ్లు

సత్యవేడు, న్యూస్‌టుడే: స్థానిక పోలీస్‌స్టేషన్‌లో పనిచేస్తున్న ఇద్దరు కానిస్టేబుళ్లను వీఆర్‌కు బదిలీ చేస్తూ ఎస్పీ సుబ్బరాయుడు గురువారం ఆదేశాలు జారీ చేశారు. కానిస్టేబుళ్లు కుప్పారావు, గణశేఖర్‌పై స్థానికుల నుంచి ఎస్పీకి పలు ఫిర్యాదులు అందాయి. విచారణలో ఆరోపణల్లో నిజం ఉందని తేలడంతో వారిని వీఆర్ పంపినట్లు తెలిసింది.

నేడు విద్యుత్తు ఉండని ప్రాంతాలు

రేణిగుంట, న్యూస్‌టుడే: రేణిగుంట డివిజన్ పరిధిలో శనివారం ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు విద్యుత్తు సరఫరా నిలిపివేస్తున్నట్లు ఎస్పీడీసీఎల్ డీఈ రమేష్‌బాబు శుక్రవారం ఓ ప్రకటనలో తెలిపారు. నాగలాపురం: నాగలాపురం, పిచ్చాటూరు మండలాల్లోని విద్యుత్తు ఉపకేంద్రాల్లో నిర్వహణ పనులను శనివారం ఉదయం 10 గంటల నుంచి 12 గంటల వరకు చేపట్టనున్నట్లు ఏఈ రమేష్‌చంద్ర శుక్రవారం ఓ ప్రకటనలో పేర్కొన్నారు. పుల్లంపేట: నియోజకవర్గ పరిధిలో ఉదయం 10 గంటల నుంచి 1 గంట వరకు విద్యుత్ సరఫరా నిలిపివేస్తున్నట్లు విద్యుత్తు ఉపకేంద్రం ఈఈ రాజశేఖర్‌రెడ్డి ఓ ప్రకటనలో తెలిపారు.

పురాతనం.. నరమృగ స్వరూపం

మీకు తెలుసా..?

ముక్కంటి ఆలయంలోని అత్యంత పురాతన శిలాజంగా పూజలందుకుంటున్న నరమృగ స్వరూపం

కృత్రిమంగా, క్రూరంగా, విచిత్రమైన ఆకృతిలో పురాతన శిలాజంగా గుర్తింపు పొందింది. పురుషామృగం. దీన్ని నరమృగ స్వరూపం, శరభమూర్తిగా కూడా పిలుస్తుంటారు. ఆలయంలోనికి ప్రవేశించగానే శ్రీసంకల్ప వరసిద్ధి వినాయకస్వామి ఆలయం వద్ద కన్పించే రాతి శిల్పాన్ని భక్తిపూర్వకంగా ప్రార్థిస్తుంటారు. ఈ ఆకృతి వెనుక దాగున్న చరిత్ర స్థలపురాణం ప్రకారం.. హిరణ్యకశ్యపుడిని సంహరించేందుకు ఉగ్రనరసింహమూర్తిగా అవతరించిన విష్ణువును శాంతింపచేయడం ఎవరి తరం కాదు. ఉగ్రమూర్తిగా విధ్వంసాలు సృష్టిస్తున్న సమయంలో గణనాథుని సూచనతో సమస్త దేవతలందరూ పరమేశ్వరుని పరిపరి విధాలుగా ప్రార్థిస్తారు. ఆ సమయంలో నరసింహుడిని లొంగదీసుకునేందుకు పరమేశ్వరుడు ఇలా మదించిన సింహం ముఖం, రెండు రెక్కలు, ఎనిమిది కాళ్లు, పొడవైన వాలం, మూడు కళ్లు, నిప్పులు చిమ్ముతున్నట్లు విశ్వరూపంతో యత్నించి శాంతింపచేసినట్లు పురాణాలు విశదపరుస్తున్నాయి. లోకసహజం కాని ఆకృతితో ఆవిర్భవించిన శరభమూర్తిగా పూజలందుకుంటున్నారు. వినాయకుడి సూచనతో దేవతల ప్రార్థనకు అవతరించిన మూర్తి కావడంతో వినాయకుని విగ్రహం వద్ద పూజలు నిర్వహిస్తున్నారు. ఈ మూర్తిని సందర్శించడం వల్ల సమస్త దోషాలు నివృత్తి జరుగుతాయని భక్తుల ప్రగాఢ విశ్వాసం - న్యూస్‌టుడే, శ్రీకాళహస్తి

భవాయ.. భక్తవత్సలాయ

ఊరేగింపులో పంచమూర్తులు

సోమస్కందమూర్తి

గంగాదేవి

స్కందుడు

బ్రహ్మోత్సవాలకు సిద్ధం చేస్తున్న ప్రసాదాలు

నెల్లూరు మురళీకృష్ణ స్వీట్ సంస్థ అందజేస్తున్న అండాలు, ప్రసాద తయారీ పాత్రలు

శ్రీకాళహస్తి, న్యూస్‌టుడే: మహాశివరాత్రి వార్షిక బ్రహ్మోత్సవాల్లో అపర భవుడు.. ఆయనకు అపరశక్తి స్వరూపిణిగా భక్తవత్సలుడిగా పూజలు దుకున్నారు. మహాశివరాత్రి వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా శుక్రవారం గాంధర్వరాత్రిని పురస్కరించుకుని ఉదయం హంసను అధిరోహించగా, రాత్రి అలంకారప్రియ రావణుడిపై కొలువుదీరి భక్తులకు దివ్య దర్శనమిచ్చారు. ఇక ఆయన దేవేరి అయిన జ్ఞానప్రసూనాంబ ఉదయం యాళిపైన, రాత్రి మయూర వాహనంపై భక్తకోటికి దర్శనమిచ్చారు. శివపరివారంతో.. పంచమూర్తులతో పుర వీధులు కోలాహలంగా.. పట్టణమంతా సందడి వాతావరణం నెలకొంది.

దివ్యాలంకార భూషితమైన జ్ఞానాంబిక

ప్రసాదాలు సిద్ధం..: రథోత్సవం, కల్యాణోత్సవాలకు అవసరమయ్యే ప్రసాదాల తయారీలో సిబ్బంది నిమగ్నమయ్యారు. పోటు సిబ్బందితో పాటు స్వామి వారి సేవకులను వినియోగించుకుంటున్నారు. దాదాపు లక్ష లడ్డూలు, 80 వేల వడలు, లక్ష పులిహోర ప్యాకెట్లు సిద్ధం చేస్తున్నారు.

ఎమ్మెల్యేలకు ముక్కంటి ప్రసాదాలు

అసెంబ్లీలో ఎమ్మెల్యేలకు శ్రీకాళహస్తీశ్వరాలయం ప్రసాదాలను ఎమ్మెల్యే బొజ్జల సుధీర్‌రెడ్డి పంపిణీ చేశారు. స్పీకర్ అయ్యన్నపాత్రుడు ఎమ్మెల్యేకి ధన్యవాదాలు తెలిపారు.

సాంస్కృతికం.. ఆకట్టుకున్న సంబరం

కళాకారుల నృత్య ప్రదర్శనతో పాటు వీణాకచేరీ, వేణు కచేరీలు ఆహూతులను మరింతగా ఆకట్టుకున్నాయి. అలాగే గ్రామీణ ప్రాంతాలకు చెందిన జానపద కళాకారులచే పౌరాణిక నాటకాలు ఆహూతులను రంజింపచేశాయి.

బ్రహ్మోత్సవ వితరణలు.. టిడ్కోగృహ నిర్మాణ సంస్థ రాష్ట్ర ఛైర్మన్ అజయ్‌కుమార్ సహకారంతో ఆ పార్టీ నేతలు లక్ష వాటర్ బాటిళ్లు ఆలయ ట్రస్టుబోర్డు ఛైర్మన్ కొట్టెసాయిప్రసాద్‌కు అందజేశారు. ✦ ఏఎంఆర్ ఇండియా లిమిటెడ్ మహేష్‌రెడ్డి 50 వేల బాటిళ్లు, ఆలయ ప్రత్యేక ఆహ్వానితులైన చాగణం శైలజ కుమారుడు హైదరాబాద్‌లో నివాసముంటున్న వంశీకృష్ణ వీకేసీ ప్రాజెక్ట్స్ తరఫున రూ.లక్ష విలువైన బిస్కట్లు ఇచ్చారు. ✦ నెల్లూరు మురళీకృష్ణ స్వీట్స్ నిర్వాహకులు అండాలు, పాత్రలను వితరణగా ఆలయ ఈవో బాపిరెడ్డి, ఛైర్మన్ కొట్టెసాయిప్రసాద్‌లకు అందజేశారు. ✦ బ్రహ్మపుర మాజీ సభ్యుడు లోకనాధనాయుడు కుటుంబీకులతో కలిసి నిత్యాన్నదాన పథకానికి రూ.25 వేలు అందజేశారు.

వీకేసీ ప్రాజెక్ట్స్ తరఫున బిస్కట్ ప్యాకెట్లు వితరణగా అందజేస్తున్న వంశీకృష్ణ కుటుంబీకులు

మహిళల అభ్యున్నతికి ప్రణాళికలు

నారాయణవనం, న్యూస్‌టుడే: స్వయం సహాయ సంఘ సభ్యుల ఆదాయ గణనపై సర్వే ద్వారా అభివృద్ధి ప్రణాళికలు తయారు చేయడం జరుగుతుందని సెర్ప్ సహాయ ప్రాజెక్టు అధికారి టి. ధనంజయరెడ్డి తెలిపారు. శుక్రవారం మండల మహిళా సమాఖ్య కార్యాలయంలో శిక్షణ కార్యక్రమం జరిగింది. సర్వే ప్రాతిపదికన 2026-27 సంవత్సరానికి జీవనోపాధుల అభివృద్ధి కార్యక్రమాన్ని చేపట్టే వారు ఎంపిక చేసుకున్న యూనిట్‌కు రుణాలు ఇస్తామన్నారు.

మద్యం దుకాణాలకు దరఖాస్తుల ఆహ్వానం

రైల్వేకోడూరు, న్యూస్‌టుడే: మండల పరిధిలో మూడు మద్యం దుకాణాలకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు ఎక్సైజ్ సీఐ చాంద్‌బాషా శుక్రవారం ఓ ప్రకటనలో తెలిపారు. 2025-26 సంవత్సరానికి తమ శాఖ ద్వారా నోటిఫికేషన్ విడుదల చేసినట్లు చెప్పారు. ఆసక్తి ఉంటే ఈనెల 21వ తేదీ సాయంత్రం 5 గంటల లోపు ఆన్‌లైన్, ఆఫ్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలన్నారు. 23వ తేదీన కలెక్టర్ కార్యాలయంలో లాటరీ విధానంలో దుకాణాలు కేటాయిస్తారని చెప్పారు.

రక్తహీనత లేని సమాజాన్ని నిర్మిద్దాం

పుల్లంపేట, పెనగలూరు, న్యూస్‌టుడే: పిల్లలందరికీ నులిపురుగుల నివారణ బిళ్లలు మింగించి రక్తహీనత రహిత సమాజాన్ని నిర్మిద్దామని ఎండీవో జయశ్రీ అన్నారు. శుక్రవారం పుల్లంపేట, పెనగలూరు ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలలో ఆరోగ్య సిబ్బందికి నులిపురుగుల నివారణ దినోత్సవంపై అవగాహన సదస్సును నిర్వహించారు. వైద్యాధికారులు మనోజ్‌చంద్ర, మహమ్మద్ తౌసిక్, ఎంఈవోలు నాగతిరుమలరావు, గిరివరదయ్య తదితరులు పాల్గొన్నారు.

విద్యతోనే సమాజంలో గుర్తింపు

పుల్లంపేట: విద్యతోనే సమాజంలో గుర్తింపు వస్తుందని ఏఎస్‌డబ్ల్యూ చందన అన్నారు. శుక్రవారం శ్రీరాములపేటలోని సాంఘిక సంక్షేమ సమీకృత బాలుర వసతి గృహం పదో తరగతి విద్యార్థులకు స్టడీ మెటీరియల్ పంపిణీ చేసి మాట్లాడారు. ఎంఈవోలు చక్రధర్‌రాజు, నాగతిరుమలరావు పాల్గొన్నారు.

ఓటీఎస్‌ను సద్వినియోగం చేసుకోండి

బీఎన్‌కండ్రిగ, న్యూస్‌టుడే: డీసీసీబీలో ఓటీఎస్‌ను సద్వినియోగం చేసుకోవాలని సహకార సంఘం ఛైర్మన్ భాస్కర్ యాదవ్ కోరారు. శుక్రవారం రైతులతో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. సహకార సంఘ బ్యాంకులో 2015కు ముందు రుణాలు పొంది తిరిగి చెల్లించనివారు 750 మంది ఉన్నారని, ఓటీఎస్‌లో రుణాలపై వడ్డీరాయితీతో చెల్లించే అవకాశం ఉందన్నారు.

వృషభ వాహనంపై ఆదిదంపతుల దర్శనం

వృషభవాహనంపై ఆనందవల్లీదేవి సమేత శ్రీ పరశురామేశ్వరస్వామి

ఏర్పేడు, న్యూస్‌టుడే: గుడిమల్లం శ్రీ పరశురామేశ్వరస్వామి ఆలయంలో మహాశివరాత్రి వార్షిక బ్రహ్మోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. శుక్రవారం ఉదయం వృషభవాహనం, సాయంత్రం కామధేనువు వాహనాలపై శ్రీ ఆనందవల్లీదేవి సమేత శ్రీ పరశురామేశ్వరస్వామి భక్తులకు దర్శనమిచ్చారు. ఈవో రామచంద్రారెడ్డి, ఛైర్మన్ గిరినాయుడు పాల్గొన్నారు.

కల్యాణ వెంకన్న ఆలయంలో ఏకాదశి ఉత్సవం

నారాయణవనం, న్యూస్‌టుడే: శ్రీపద్మావతి సమేత కల్యాణ వేంకటేశ్వరస్వామి ఆలయంలో ఏకాదశి ఉత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. శుక్రవారం ఉదయం ఆలయంలో స్వామి అమ్మవార్లను సుప్రభాత సేవతో మేల్కొలిపి అభిషేకాలు చేసి నిత్య కైంకర్య పూజలు చేపట్టారు. ఆలయ అధికారి నాగరాజు, ప్రధాన అర్చకులు శ్రీధర్ భట్టాచార్య, శ్రీనివాస భట్టాచార్య పాల్గొన్నారు.

తిరుచ్చిపై కల్యాణ వెంకన్న

ఐరావతంపై వాల్మీకేశ్వరుడు, తిరుచ్చిపై మరగదాంబికాదేవిలకు హారతులిస్తున్న అర్చకులు

ఐరావతంపై ముక్కంటి.. మురిసిన భక్తకోటి

నాగలాపురం, న్యూస్‌టుడే: ఐరావత వాహనంపై ముక్కంటీశుడు సురుటుపల్లి గ్రామ వీధులలో దివ్యదర్శనమిచ్చారు. పల్లికొండేశ్వరుని మహాశివరాత్రి వార్షిక బ్రహ్మోత్సవాల్లో రాత్రి మరగదాంబికాదేవిని తిరుచ్చిపై శివలింగ పూజాలంకరణలో, వాల్మీకేశ్వరుడిని గజవాహనంపై ఆసీనులను చేసి సుందరంగా ముస్తాబుచేశారు. కోలాట బృందాలు, అశేష భక్తజనం వెంటరాగా.. స్వామి గ్రామవీధులలో భక్తుల కర్పూర నీరాజనాలు అందుకుంటూ వారిని కటాక్షించారు.

గుండాల కోనకు ఆర్టీసీ బస్సులకే అనుమతి

మాట్లాడుతున్న డీఎస్పీ శ్రీనివాసరావు, అధికారులు

ఓబులవారిపల్లె, న్యూస్‌టుడే: శివరాత్రి సందర్భంగా వైకోట గుండాల కోనకు భక్తులు వెళ్లేందుకు అనుమతి ఇస్తామని రేణిగుంట డీఎస్పీ శ్రీనివాసరావు తెలిపారు. శుక్రవారం స్థానిక పోలీస్ స్టేషన్‌లో విలేకర్ల సమావేశంలో మాట్లాడారు. వైకోట నుంచి 10 ఆర్టీసీ బస్సులు ఏర్పాటు చేస్తున్నామని, ప్రైవేట్ వాహనాలు, కాలినడక, ద్విచక్రవాహనాలకు అనుమతి లేదని వివరించారు. ఏనుగుల సంచారం నేపథ్యంలో ఆంక్షలు విధిస్తూ నిర్ణయం తీసుకున్నట్లు వివరించారు. గుండాల కోనలో కూడా గుడివద్దకు మాత్రమే భక్తులను అనుమతిస్తామని, చివరి కోనలో స్నానం చేసేందుకు అనుమతించమని చెప్పారు. గతేడాది ఏనుగులదాడిలో భక్తులు మృతి చెందిన నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. అటవీ రేంజర్లు దత్తాత్రేయ, రమేష్, తహసీల్దారు యామిని పాల్గొన్నారు.

వేలాడే తీగలు.. మృత్యుపాశాలు

రేణిగుంట-తిరుపతి మార్గం నుంచి ఎర్రమరెడ్డి పాళెం ప్రధాన రోడ్డులో వేలాడే విద్యుత్తు తీగలు ప్రమాదంగా మారాయి. మరి కిందికి వంగి చేతికి అందే ఎత్తులోనే ఉండటంతో స్థానికులు భయాందోళనలు వ్యక్తం చేస్తున్నారు. పలుమార్లు ఫిర్యాదులు చేసిన విద్యుత్తు శాఖ వారు స్పందించలేదని వారు ఆరోపించారు. అదే విధంగా ఈ ప్రాంతం పారిశ్రామిక వాడకు చెందడంతో భారీ వాహనాలు రాకపోకలు సాగిస్తుంటాయని, అవి ఎక్కడ తగిలి ప్రమాదం వస్తుందోనని ఆవేదన వ్యక్తం చేశారు. సంబంధిత అధికారులు స్పందించి తగు చర్యలు తీసుకోవాలని కోరారు. - న్యూస్‌టుడే, రేణిగుంట

ఎన్నాళ్లీ నీటి వృథా!

పుల్లంపేట మండల పరిధిలోని అనంతయ్యగారి పల్లె ఆరోగ్య కేంద్రం వద్ద పంచాయతీ కొళాయి పాడై తారునీరు వృథాగా పోతోంది. అధికారులు స్పందించి సమస్యను పరిష్కరించాలని స్థానికులు కోరుతున్నారు. ఈ విషయంపై డిప్యూటీ ఎంపీడీవో హరితను వివరణ కోరగా పంచాయతీ కార్యదర్శి సెలవులో ఉన్నారని వెంటనే మరమ్మతులు చేయిస్తామన్నారు. - న్యూస్‌టుడే, పుల్లంపేట

నీరివ్వకపోతే.. లక్ష్యానికి తూట్లేగా..!

పశువుల దాహార్తి తీర్చేందుకు గ్రామాల్లో ఉపాధి హామీ పథకం కింద నిర్మించిన పశువుల నీటి తొట్టెల్లో నీరు నిల్వ చేయకుండా ప్రభుత్వ లక్ష్యానికి అధికారులు తూట్లు పొడుస్తున్నారు. మండలంలోని పెద్దకన్నలిలో పశువుల దాహార్తి తీర్చేందుకు గ్రామ సమీపంలో తొట్టె నిర్మించారు. పూర్తి చేసి ఇప్పటికి నెలలు గడుస్తున్నా నీటి తొట్టెకు నీటిని అనుసంధానం చేయకపోవడం అధికారుల అలసత్వానికి ఆనవాళ్లుగా నిలుస్తోంది. ఇప్పటికైనా నీరు నింపి వినియోగంలోకి తీసుకురావాలని పాడి రైతులు కోరుతున్నారు. - న్యూస్‌టుడే, తొట్టంబేడు

మురుగు.. తొలగించేదెవరు

సత్యవేడు ఆర్టీసీ బస్టాండ్ పరిసర ప్రాంతాలు మురుగుతో అధ్వానంగా ఉన్నాయి. ఉలవసేను, గుండాలరెడ్డి వీధి నుంచి వచ్చే మురుగునీరు దళవాయి అగ్రహారం చెరువులో కలవాల్సి ఉంది. మురుగు కాలువ పొడవునా ప్లాస్టిక్ వ్యర్థాలు, చెత్త చెదారం పేరుకుపోవడంతో ప్రయాణికులు, సమీప దుకాణదారులు అవస్థలు పడుతున్నారు. వ్యర్థాలు తొలగించి సమస్యను పరిష్కారించాలని కోరుతున్నారు. - న్యూస్‌టుడే, సత్యవేడు

‘హీరో’లో ఈఎస్ఐ వైద్యశిబిరానికి స్పందన

వరదయ్యపాళెం, న్యూస్‌టుడే: కార్మికులకు ఈఎస్ఐ అందిస్తున్న వైద్య సేవలను సద్వినియోగం చేసుకోవాలని సూళ్లూరుపేట ఈఎస్ఐ వైద్యశాల వైద్యాధికారి డా. జి. పద్మజ అన్నారు. మండలంలోని చిన్నపాండూరు సమీపంలో గల హీరో కంపెనీలో శుక్రవారం ఈఎస్ఐ ఆధ్వర్యంలో వైద్యశిబిరాన్ని నిర్వహించారు. ఉచితంగా మందులను అందజేశారు. వైద్యనిపుణులు రామకృష్ణ, ప్రేమ్‌చంద్, లీలాకుమారి, ఉమామహేశ్వరరావు, కిషోర్, హర్షవర్ధన్, సిబ్బంది పాల్గొన్నారు.

CHANGE OF NAME

I, SINGAMALA MAHENDRANADHA REDDY (OLD NAME), S/O SINGAMALA RAGHUNADHA REDDY, R/O D.NO: 6-1, SANJEEVAPURAM, KORLAKUNTA, OBULAVARIPALLI (ML), ANNAMAYYA DIST. A.P.-516108. HAVE CHANGED MY NAME TO SINGAMALA MAHENDRANATHA REDDY (NEW NAME). HENCEFORTH, I SHALL BE KNOWN AS **SINGAMALA MAHENDRANATHA REDDY** (NEW NAME).

దళవాయపల్లె: రేడియో కార్యక్రమాలు వినిపిస్తున్న ఎస్వీ రమణ

అలనాటి మధుర జ్ఞాపకమే ఆకాశవాణి

పుల్లంపేట, న్యూస్‌టుడే: అలనాటి మధుర జ్ఞాపకమే ఆకాశవాణి అని దళవాయపల్లె ప్రాథమిక పాఠశాల ఉపాధ్యాయుడు ఎస్వీ రమణ అన్నారు. శుక్రవారం పాఠశాలలో రేడియో దినోత్సవాన్ని నిర్వహించారు. 1946 ఐక్యరాజ్యసమితి రేడియో స్థాపన జ్ఞాపకార్థం ఏటా ఫిబ్రవరి 13న రేడియో దినోత్సవంగా జరుపుకుంటాం. రెండో ప్రపంచ యుద్ధం తర్వాత ప్రసారాలు ప్రారంభించింది. ‘విందాం..నేర్చుకుందాం, మీనా ప్రపంచం, అనే తదితర కార్యక్రమాలను విద్యార్థులకు నేర్పించేవారన్నారు. ఉపాధ్యాయులు మల్లికార్జున, మాధవమూర్తి, ఈశ్వరమ్మ, సీఆర్పీ లీలాకృష్ణయ్య పాల్గొన్నారు.

మార్కెట్ కమిటీ అభివృద్ధికి తోడ్పడాలి

శ్రీకాళహస్తి గ్రామీణ (ఏర్పేడు), న్యూస్‌టుడే: సకాలంలో ఫీజు బకాయిలు చెల్లించి తద్వారా మార్కెట్ కమిటీ అభివృద్ధికి తోడ్పడాలని శ్రీకాళహస్తి వ్యవసాయ మార్కెట్ కమిటీ అధ్యక్షులు చెంచయ్యానాయుడు కోరారు. పట్టణంలోని కార్యాలయంలో శుక్రవారం ఆయన వ్యాపారులు, రైస్ మిల్లర్స్‌తో సమావేశం నిర్వహించారు.

ఎలుగుబంట్ల సంచారంతో భయం భయం

రైల్వేకోడూరు, న్యూస్‌టుడే: శేషాచలం అడవుల నుంచి ఎలుగుబంట్లు పొలాలవైపు ప్రవేశించడంతో రైతులు, పరిసర గ్రామాల ప్రజలు భయపడుతున్నారు. ఇప్పటికే వైకోట, బాలిరెడ్డి పల్లె గ్రామాల్లో ఇద్దరు రైతులపై దాడులు జరిగాయి. ప్రస్తుతం కోడూరు మండలంలోని వెంగమరాజుపోడు, రామాలమ్మ కాలువ గట్టు, బంగ్లా మిట్ట గిరిజన కాలనీ సమీపంలో సంచరిస్తున్నట్లు కొందరు చెబుతున్నారు. దీంతో పొలాల్లో పనులకు వెళ్లడానికి కూలీలు సైతం రావడంలేదని రైతులు చెబుతున్నారు. అటవీశాఖ అధికారులు వేగవంతమైన చర్యలు చేపట్టి ఎలుగుబంట్ల నుంచి రక్షణ కల్పించాలని కోరుతున్నారు.

కోర్టుకు హాజరు కాలేదని మాజీ సర్పంచికి రిమాండ్

సత్యవేడు, న్యూస్‌టుడే: చోరీకి సంబంధించి కోర్టు వాయిదాలకు హాజరు కాలేదని చెంగంబాకం మాజీ సర్పంచి మునికృష్ణయ్యను పోలీసులు అరెస్టు చేశారు. న్యాయమూర్తి వెంకటనాగరాజు ఆదేశాల మేరకు ఆయన్ను అదుపులోకి తీసుకుని ఆయన ఎదుట ప్రవేశపెట్టగా రిమాండ్ విధించినట్లు శ్రీసిటీ ఎస్సై సుధీర్‌కుమార్ తెలిపారు.

విద్యార్థి సంఘాల నిరసన

రేణిగుంట, న్యూస్‌టుడే: విద్యార్థిపై దాడి చేసిన అధ్యాపకుడిపై చర్యలు తీసుకోవాలని విద్యార్థి సంఘాల నాయకులు డిమాండ్ చేశారు. గాజులమండ్యం పోలీసుస్టేషన్ పరిధిలోని ఓ ప్రైవేట్ జూనియర్ కళాశాలలో ఇంటర్ ఎంపీసీ ద్వితీయ సంవత్సరం చదువుతున్న విద్యార్థిపై. . అక్కడి గణిత అధ్యాపకుడు దాడి చేసి గాయపర్చినట్లు ఆరోపించారు. ప్రీ ఫైనల్స్‌లో జవాబులు రాయలేదన్న కారణంతో విచక్షణారహితంగా కొట్టి గాయపరిచారని, సంబంధిత అధికారులు చర్యలు తీసుకోవాలని నిరసన తెలిపారు. ఈ ఘటనపై తమకు ఎటువంటి ఫిర్యాదు అందలేదని గాజులమండ్యం పోలీసులు తెలిపారు.

ఆలయ స్థలాన్ని ఆక్రమిస్తున్నారని ఫిర్యాదు

రైల్వేకోడూరు, న్యూస్‌టుడే: మండల పరిధిలోని అయ్యవారిపల్లెలో శ్రీ గంగమ్మతల్లి ఆలయానికి చెందిన 15 సెంట్ల జాగాను కొందరు ఆక్రమిస్తున్నారని గ్రామస్థులు శుక్రవారం తహసీల్దారు అమర్‌నాథ్‌కు ఫిర్యాదు చేశారు. సదరు స్థలంలో గ్రామదేవతకు నిర్వహించే జాతర, ఇతర పూజాకార్యక్రమాలకు సైతం ఆటంకం కలిగిస్తున్నారని, వారిపై తగిన చర్యలు చేపట్టాల్సిందిగా స్థానికులు విన్నవించారు. పరిశీలించి చట్టపరమైన చర్యలు చేపడతామని తహసీల్దారు పేర్కొన్నారు.

రైతులకు గుర్తింపు సంఖ్య తప్పనిసరి

రైల్వేకోడూరు : రైతులు తప్పనిసరిగా ‘ఫార్మర్ యూనిక్ ఐడీ’ పొందాలని ఏవో సందీప్ శుక్రవారం ఓ ప్రకటనలో తెలిపారు. రైల్వేకోడూరు పరిధిలో 1,354 మంది రైతులు తమ వివరాలు నమోదు చేయించుకోలేదన్నారు. ఈ ఫార్మర్ ఐడీ ద్వారానే ప్రభుత్వం అందించే రాయితీ పథకాలు, పీఎం కిసాన్ నిధులు మంజూరు చేస్తారని వివరించారు. ఈ నెల 16న స్పెషల్ డ్రైవ్ ఉంటుందని వినియోగించుకోవాలని కోరారు.

కింద పడి వృద్ధుడి మృతి

రేణిగుంట, న్యూస్‌టుడే: కింద పడి ఒక వృద్ధుడు మృతి చెందిన ఘటన రేణిగుంట చెక్ పోస్ట్ కూడలి వద్ద శుక్రవారం రాత్రి చోటు చేసుకుంది. పట్టణ పోలీసుల కథనం మేరకు... కొత్త కాలువకు చెందిన జయరామయ్య (60) శుక్రవారం రాత్రి నడిచి వెళ్తూ ఉన్నట్టుండి కింద పడ్డారు. వెంటనే స్థానికులు వెళ్లి చూడగా అప్పటికే మృతి చెందినట్లు పోలీసులు తెలిపారు. ప్రస్తుతం పోలీసులు మృతుని కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు.

వసతిగృహాలకు పూర్వవైభవం

ఆధునికీకరణకు రూ.2.55 కోట్లు

పిచ్చాటూరు బాలికల వసతిగృహంలో దెబ్బతిన్న కిటికీ

నాగలాపురం, న్యూస్‌టుడే: వసతిగృహాల్లో వసతుల్లేక విద్యార్థులు హాజరు గణనీయంగా తగ్గింది. దీంతో ప్రభుత్వం సమస్య పరిష్కారంపై దృష్టి సారించింది. భవనాల ఆధునికీకరణతో పాటు మరమ్మతులకు నిధులు కేటాయించింది. వసతిగృహ భవనాలను ప్రమాదరహితంగా తీర్చిదిద్ది విద్యార్థులకు వసతులతో పాటు ప్రశాంత వాతావరణం అందుబాటులో ఉండేందుకు చర్యలు తీసుకుంటోంది.

సరిహద్దులో.. అవస్థలతో..

జిల్లా సరిహద్దు నియోజకవర్గమైన సత్యవేడులో ఇంటిపట్టున వసతులు లేక, పాఠశాలకు వెళ్లేందుకు ఇబ్బందులు పడే విద్యార్థులు అధికం. వీరికి పాఠశాల విద్యను ఆరోగ్యకర వాతావరణంలో చేరువ చేయాలన్న లక్ష్యంతో ఏర్పాటు చేసిన వసతిగృహాల్లో వసతులు, సౌకర్యాలు ప్రస్తుతం దారుణంగా ఉన్నాయి. పలుచోట్ల భవనాల పెచ్చులు ఊడి, ఇనుప ఊచలు కనిపిస్తున్నాయి. వర్షం వస్తే భవనంలో నీటిధారలు పైకప్పు నుంచి కిందకి పడని గదులు లేని దయనీయంగా మారింది. కిటికీలు లేక చలికాలం ఇబ్బందిగా మారింది. మరుగుదొడ్లు, నీటి సరఫరా లేక ఇబ్బందులు. దోమలతో రాత్రిళ్లు జాగారం చేస్తున్నారు. గత వైకాపా ప్రభుత్వం వీటిని విస్మరించడంతోనే ఈ దుస్థితి వచ్చింది.

మరమ్మతులకు నిధుల విడుదల

నియోజకవర్గంలోని 21 సంక్షేమ వసతి గృహాలకు కూటమి ప్రభుత్వం రూ. 2,55,57,000 తాజాగా విడుదల చేసింది. ఏడాదిన్నర కిందట కొంత మేర మరమ్మతులు చేయించగా.. తాజాగా రెండవ దఫాలో భారీగా నిధులు ఇచ్చారు. ఇందులో బీఎన్ కండ్రిగకు రూ. 41.85 లక్షలు, కేవీబీపురం- రూ. 12.50 లక్షలు, సత్యవేడు- రూ. 57.23 లక్షలు, వరదయ్యపాళెం- రూ. 19 లక్షలు, నారాయణవనం- రూ. 42.15 లక్షలు, నాగలాపురం- రూ. 34.75 లక్షలు, పిచ్చాటూరు- రూ. 48.09 లక్షలను కేటాయించారు. వీటిలో కొన్ని పనులకు టెండర్ల ప్రక్రియ పూర్తి చేశారు. మిగిలిన వసతిగృహాలకు గుత్తేదారులకు పనులను అప్పగించారు. రెండు నెలల వ్యవధిలో టెండర్లు పూర్తి చేసి వేసవిలో పనులు చేపట్టి.. వచ్చే విద్యా సంవత్సరానికి సిద్ధం చేయనున్నారు.

వసతులు కల్పిస్తాం

వసతిగృహంలోనే ఉండి చదువుకున్న నాకు అక్కడి కష్టాలు తెలుసు. అందుకే సీఎం దృష్టికి సమస్య తీసుకువెళ్లి నిధులు తెచ్చాం. త్వరలో పనులు పూర్తి చేసి అన్ని భవనాలను సిద్ధం చేస్తాం. విద్యార్థులకు ఇబ్బంది కలిగితే ఊరుకోం.

- కోనేటి ఆదిమూలం, ఎమ్మెల్యే, సత్యవేడు

(c) eenadu

సూళ్లూరుపేట

• సూళ్లూరుపేట • వెంకటగిరి

రుణ సదుపాయాన్ని సద్వినియోగం చేసుకోవాలి

నాయుడుపేట పట్టణం, న్యూస్‌టుడే: టిడ్కో గృహ లబ్ధిదారులు ఈజీ రుణ ఫైనాన్స్ ద్వారా రుణాలు పొంది సద్వినియోగం చేసుకోవాలని పురకమిషనర్ ఫజులుల్లా పేర్కొన్నారు. నాయుడుపేట అంబేడ్కర్ భవనంలో శుక్రవారం గృహ లబ్ధిదారులకు రుణ సదుపాయం కల్పించేందుకు ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. 365, 430 చదరపు అడుగుల గృహాల లబ్ధిదారుల్లో గతంలో రుణాలు పొంది ఉంటే వార్డు సచివాలయంలోని పట్టణ ప్రణాళిక కార్యదర్శిని కలిసి రిజిస్ట్రేషన్లు పూర్తి చేసుకోవాలన్నారు. పుర సిబ్బంది పాల్గొన్నారు.

18న కేంద్రీయ విద్యాలయంలో ముఖాముఖి

వెంకటగిరి, న్యూస్‌టుడే: పట్టణంలోని కేంద్రీయ విద్యాలయంలో పలు ఉద్యోగాలకు ఈ నెల 18వ తేదీన ముఖాముఖి నిర్వహిస్తున్నట్లు ప్రిన్సిపల్ ఆనంద్ గణేష్ ఒక ప్రకటనలో తెలిపారు. పీజీటీ అర్హత కలిగిన వారికి గణితం, ఫిజిక్స్, కెమిస్ట్రీ, హిందీ, ఆంగ్లం, బయాలజీ, కంప్యూటర్ సైన్స్‌లో ముఖాముఖి నిర్వహిస్తామన్నారు. టీజీటీ కోర్సు చేసిన వారికి ఆంగ్లం, హిందీ, సంస్కృతం, సాంఘిక శాస్త్రం, సైన్స్, గణితం వారికి నిర్వహించనున్నట్లు తెలిపారు. మ్యూజిక్, ఒకేషనల్ కోర్సు, క్రీడా కోచ్, యోగా మాస్టర్, నర్స్, బాలవాటిక పోస్టులకు ముఖాముఖీ నిర్వహిస్తామన్నారు. ఆసక్తి కలిగిన వారు కేంద్రీయ విద్యాలయంలో హాజరు కావాలన్నారు.

ఉపాధి హామీలో అవినీతికి పాల్పడితే చర్యలు

సమావేశంలో మాట్లాడుతున్న పీడీ శ్రీనివాసప్రసాద్

ఓజిలి, న్యూస్‌టుడే: ఉపాధి హామీ పనుల్లో అవినీతికి పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని డ్వామా పీడీ శ్రీనివాసప్రసాద్ హెచ్చరించారు. ఓజిలి మండల పరిషత్ కార్యాలయంలో జరిగిన సామాజిక తనిఖీ ప్రజావేదిక కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ తనిఖీల్లో రూ.46,000లకు మస్టర్లు లేక పోవడం, అనారోగ్యంతో మంచంపై ఉన్నవారి పేర్లు మస్టర్లలో రాయడం, కూలీల సంతకాలు లేకుండానే నగదు చెల్లించడం వంటివాటిని గుర్తించామన్నారు. 18వ విడత సామాజిక తనిఖీలో భాగంగా 01.04.2024 నుంచి 31.03.2025 వరకు అన్ని గ్రామ పంచాయతీల్లో ఉపాధి హామీ పనుల్లో జరిగిన అవకతవకలను గుర్తించి రూ.1,20,498 రికవరీ చేస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఏపీడీ ప్రేమ్, ఎంపీడీవో నారాయణరెడ్డి, ఏపీవో చిన్నయ్య, ఉపాధిహామీ సిబ్బంది ఉన్నారు.

కార్మికులకు న్యాయం చేయాలి

నాయుడుపేట పట్టణం, న్యూస్‌టుడే: మేనకూరు సెజ్ పరిధిలోని కంపెనీలు, దుకాణాల్లో పని చేసే ముఠా కార్మికులకు న్యాయం చేయాలని సీఐటీయూ నాయకులు శివకవి ముకుందు పేర్కొన్నారు. పట్టణంలోని సీఐటీయూ కార్యాలయంలో శుక్రవారం ముఠా కార్మికులతో సమావేశమయ్యారు. ఎన్నో ఏళ్లుగా ముఠాలు మోస్తూ పని చేస్తున్నా భద్రత లేదన్నారు. కూటమి ప్రభుత్వం ముఠా కార్మికులకు న్యాయం చేయాలన్నారు. సంఘం నాయకులు పరశురాం, వెంకటేశ్వర్లు, సాయికిషోర్, వెంకటప్రసాద్, రమణయ్యలు పాల్గొన్నారు.

'చేనేతలకు చేసింది శూన్యం'

వెంకటగిరి, న్యూస్‌టుడే: కూటమి ప్రభుత్వం చేనేతలకు చేసింది శూన్యమేనని వైకాపా చేనేత విభాగం ప్రతినిధి, కౌన్సిలర్ నారాయణ అన్నారు. శుక్రవారం నేదురుమల్లి నివాసంలో ఆయన మాట్లాడారు. పుర ఉపాధ్యక్షుడు బాలయ్య, కౌన్సిలర్లు శంకరయ్య, రాధమ్మ, కల్యాణి, సుకన్య పాల్గొన్నారు.

చెత్త సేకరణకు జీటీఎస్ కేంద్రాలు

సరికొత్త పద్ధతికి శ్రీకారం

నాయుడుపేట పట్టణం, న్యూస్‌టుడే: చెత్త సేకరణలో సమయపాలన పాటించేందుకు నాయుడుపేట పురపాలక సంఘం అధికారులు శ్రీకారం చుట్టారు. తడి, పొడి చెత్తలతో పాటు పనికిరాని వస్తువులు, ప్లాస్టిక్ వస్తువుల్ని సేకరించేలా వార్డుకొక జీటీఎస్(గార్బేజ్ ట్రాన్స్‌పోర్ట్ సెంటర్లు) పాయింట్లు ఏర్పాటు చేస్తున్నారు.

సమయపాలన దిశగా

పట్టణంలోని చెత్త సేకరణకు 500 మందికి ఒక పాయింట్ల చొప్పున కార్యాచరణ ఏర్పాటు చేశారు. కొత్తగా వార్డుకొక జీటీఎస్ కేంద్రాలను పెట్టడంతో చెత్త తరలించే వాహనాలు అక్కడికే వచ్చి చెత్తను పోసుకుని వేరుగా వెళతాయి. పారిశుద్ధ్య సిబ్బంది తమ పరిధిలోని తడి, పొడి, ప్లాస్టిక్, ఇతర వస్తువుల్ని వేర్వేరుగా సేకరించి ప్లాస్టిక్ బిన్లలో నింపి గార్బేజ్ పాయింట్లలో ఉంచుతారు. దీంతో వాహనాలు చెత్త పోసుకుని తీసుకెళతాయి.

నాయుడుపేటలో జీటీఎస్ పాయింట్లు

సులభంగా చెత్త సేకరణ

చెత్త సేకరణను సులభతరం చేస్తూ వాహనాలు తిరిగేందుకు మ్యాప్ కేటాయిస్తున్నారు. తమకు కేటాయించిన ప్రాంతానికి వెళ్లి చెత్తను తీసుకెళ్లి ఎక్కడకు తరలించాలో అక్కడకు తీసుకెళ్తారు. ఒక వాహనం ప్లాస్టిక్ వస్తువుల్ని, మరో వాహనం కూరగాయల వ్యర్థాలు, ఇంకో వాహనం తడి చెత్త, మరో వాహనం పొడి చెత్తను తరలించాల్సి ఉంటుంది. ఇలా చేయడంతో చెత్తతో సంపద తయారు చేయవచ్చు. ప్రజల్లోనూ మార్పు వచ్చి చెత్తను విడిగా అందిస్తారు. ఈ విషయమై కమిషనర్ ఎస్కే.ఫజులుల్లా మాట్లాడుతూ పరిశుభ్రత మెరుగు పరిచేందుకు కొత్త విధానాలను అమలు చేస్తున్నామని, గార్బేజ్ పాయింట్లు అందుబాటులోకి తెస్తున్నామన్నారు.

పారిశుద్ధ్య సిబ్బందికి నగదు

పారిశుద్ధ్య కార్మికుడు తమ ప్రాంత పరిధిలోని నివాసాల నుంచి చెత్తతో పాటుగా పనికిరాని వస్తువులు, ప్లాస్టిక్ ఇనుప వస్తువులను సేకరిస్తారు. వీరు సేకరించే ప్లాస్టిక్ వస్తువుల్ని పిండి చేసి సంబంధిత కంపెనీలకు పంపుతారు. దీని ద్వారా వచ్చే సొమ్ములో 60 శాతం పురపాలక సంఘానికి 40 శాతం కార్మికుడికి చెల్లిస్తారు. ఇలా కార్మికులకు నగదు వచ్చే అవకాశముంది.

పురపాలక సంఘం	:	నాయుడుపేట
జనాభా	:	65వేలు
వార్డులు	:	25
రోజు సేకరించే చెత్త	:	28 టన్నులు
పారిశుద్ధ్య సిబ్బంది	:	152
చెత్త సేకరించే వాహనాలు	:	25
కొత్తగా ఏర్పాటు చేసే జీటీఎస్ పాయింట్లు	:	25
సచివాలయాలు	:	13
చెత్త సేకరించే క్లస్టర్లు	:	7

శేషవాహనంపై నీలకంఠేశ్వరుడు

నాయుడుపేట, న్యూస్‌టుడే: పట్టణంలోని తుమ్మూరు గంగా సమేత నీలకంఠేశ్వర స్వామి మహాశివరాత్రి మహోత్సవాల్లో భాగంగా శుక్రవారం రాత్రి స్వామివారు శేషవాహనపై భక్తులకు దర్శనమిచ్చారు. ఉదయం కలశ స్థాపన అగ్నిప్రతిష్ఠ పూజల అనంతరం వేద పండితులు ధ్వజారోహణ కార్యక్రమాన్ని నిర్వహించారు. కొడిముద్దల వితరణ చేశారు. అనంతరం గంగా సమేత నీలకంఠేశ్వరులు చప్పరంపై ఊరేగారు. రాత్రి పార్వతీ పరమేశ్వర్లు ప్రత్యేక అలంకరణలో శేషవాహనంపై కొలువుదీరి పురవీధుల్లో ఊరేగుతూ భక్తులకు దర్శనమిచ్చారు.

పదో తరగతి విద్యార్థులకు చేయూత

ప్రధానోపాధ్యాయినికి పరీక్ష సామగ్రిని అందిస్తున్న ధనుంజయ

వెంకటగిరి, న్యూస్‌టుడే: పదో తరగతి విద్యార్థులకు అవసరమైన పరీక్ష సామగ్రిని విద్యార్థులకు గునకల లక్ష్మీ ప్రసన్న ఛారిటబుల్ ట్రస్ట్ ఛైర్మన్ ధనుంజయ అందించారు. శుక్రవారం పట్టణంలోని జడ్పీ బాలికోన్నత పాఠశాలలో 164 మంది విద్యార్థినులకు సామగ్రిని అందించారు. 1053 మంది విద్యార్థులకు వీటిని అందిస్తున్నట్లు వివరించారు. ప్రధానోపాధ్యాయిని రాధ తదితరులు పాల్గొన్నారు.

రొయ్యల సాగుతో పంట నష్టం

వాకాడు: దుగరాజపట్నంలో రొయ్యల సాగు కారణంగా తన వేరుశనగ పంట దెబ్బతిందని రైతు వెంకయ్య శుక్రవారం రెవెన్యూ కార్యాలయం ఎదుట ఆందోళన వ్యక్తం చేశారు. గతంలో రెవెన్యూ అధికారులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదన్నారు.

సమస్యలు పరిష్కరించాలని వినతి

చిట్టమూరు, న్యూస్‌టుడే: చిట్టమూరు మండలంలోని తీర ప్రాంత గ్రామాలకు వెళ్లే రోడ్లు, తాగునీటి సమస్యలను పరిష్కరించాలని మండల భాజపా నేతలు అంకయ్య, వెంకటేశ్వర్లు గౌడ్ తితిదే బోర్డు సభ్యుడు, భాజపా నేత భానుప్రకాష్‌రెడ్డికి వినతి పత్రం సమర్పించారు. శుక్రవారం తిరుపతిలో జరిగిన భాజపా వారధి కార్యక్రమంలో సమస్యలను తెలియజేశారు. తీర ప్రాంత గ్రామాలైన ఎల్లూరు, బురదగాలి కొత్తపాలెం, కుమ్మరిపాలెం రోడ్లు అధ్వానంగా ఉన్నట్లు తెలిపారు.

తితిదే బోర్డు సభ్యుడు భానుప్రకాష్‌రెడ్డికి విన్నవిస్తున్న నాయకులు

దుమ్ముతో తిప్పలు

నాయుడుపేట పాత ఉప ఖజానా కార్యాలయం ఎదురు ప్రధాన రోడ్డుపై దుమ్ము లేస్తోంది. రోడ్డు పొడవునా ఉండే వ్యాపారులు, నివాసాల ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. ఇక్కడ రోడ్డును అసంపూర్తిగా వదిలేశారు. మేనకూరు సెజ్‌కు వెళ్లే భారీ వాహనాల దుమ్ము చుట్టు పక్కలకు వ్యాపిస్తోంది. రోడ్డు పనులు పూర్తి చేయాలని స్థానికులు కోరుతున్నారు.

- న్యూస్‌టుడే, నాయుడుపేట పట్టణం

నిర్మాణం.. మందగమనం

సూళ్లూరుపేట మండలంలోని మన్నేముత్తేరి మోడల్ ప్రాథమిక పాఠశాలలో మరుగుదొడ్లు లేక విద్యార్థులు, ఉపాధ్యాయులు ఇబ్బంది పడుతున్నారు. నాడు-నేడులో మరుగుదొడ్ల నిర్మాణం చేపట్టినప్పటికీ సకాలంలో నిధులు మంజూరుకాక నిర్మాణం నిలిచిపోయింది. అధికారులు స్పందించి మరుగుదొడ్ల నిర్మాణం చేపట్టాలని కోరుతున్నారు.

- న్యూస్‌టుడే, సూళ్లూరుపేట పట్టణం

బస్సుల్లేక ప్రయాణికులకు ఇబ్బందులు

ప్రధాన కూడలి నాయుడుపేట ఆర్టీసీ బస్టాండ్ నుంచి ఇతర ప్రాంతాలకు వెళ్లడానికి తగిన బస్సులు లేక ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. నెల్లూరు, తిరుపతి, చెన్నై మార్గాల్లో ఎక్స్‌ప్రెస్‌లు, ఇతర సర్వీసులు బస్టాండ్‌కు వచ్చి వెళ్లేవి ఇటీవల బైపాస్‌లో వెళుతున్నాయి. ఈ కారణంగా అన్ని బస్సులు బస్టాండ్‌కు రాకపోవడంతో ఈ పరిస్థితి నెలకొంది.

- న్యూస్‌టుడే, నాయుడుపేట

నరక ప్రయాణం

సూళ్లూరుపేట మండలం పిండిపాళెం గ్రామంలో ర.భ రహదారి గుంతలమయంగా మారింది. అటువైపు వెళ్లే ద్విచక్ర వాహనదారులు, ఆటోలు, బస్సుల రాకపోకలకు ఇబ్బందిగా మారిందని వాహన చోదకులు వాపోతున్నారు. ర.భ అధికారులు చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.

- న్యూస్‌టుడే, సూళ్లూరుపేట గ్రామీణం

గేటు పడితే నిరీక్షించాల్సిందే

మండలంలో పండ్లూరు సమీపంలో రైల్వేగేటు పడిందంటే వాహనదారులు గంటల తరబడి నిరీక్షించాల్సి వస్తోంది. తడ నుంచి గూడూరు వరకు రైల్వే మార్గంలో అన్ని ప్రాంతాల్లో గేట్లు ఉన్న ప్రాంతాల్లో కొత్తగా ఆర్వోబీలు నిర్మించారు. ప్రధాన రహదారి ఉన్న ప్రాంతంలో ఆర్వోబీ పనులు కార్యరూపం దాల్చలేదు.

- న్యూస్‌టుడే, నాయుడుపేట

మేమున్నాం.. మీకు తోడుగా..

నాయుడుపేట: 80085 73970
సూళ్లూరుపేట: 88979 08890
వెంకటగిరి: 80085 73966

ఓజిలి, న్యూస్‌టుడే: సమస్య: ఓజిలిలోని చికెన్‌షాపులు, చిల్లర దుకాణాల్లో తూకాలు తక్కువగా ఇస్తున్నారు. **- టి.రమణయ్య స్థానికుడు**

సమాధానం: దుకాణాల్లో కాటాలను పరిశీలించి చర్యలు తీసుకుంటాం. **- ప్రసాద్, తూనికలు, కొలతల ఇన్‌స్పెక్టర్, గూడూరు**

వెంకటగిరి, న్యూస్‌టుడే: సమస్య: పట్టణంలోని 16వ వార్డు కర్ణకమ్మ వీధిలోని ఆర్వీఎం ఉన్నత పాఠశాల వెనుక భాగంలో చెత్త నిల్వలు పేరుకు పోయాయి. ఈ ప్రాంతంలోనే ఆసుపత్రులు, విద్యా సంస్థలు, ఆలయాలు ఉన్నాయి. అధికారులు చర్యలు తీసుకోవాలి. **- విజయ్‌కుమార్, వెంకటగిరి**

సమాధానం: చెత్త నిల్వలు తొలగిస్తాం. ప్రజలు, భక్తులు, విద్యార్థులకు ఇబ్బంది లేకుండా చర్యలు తీసుకుంటాం. **- రామారావు, శానిటరీ ఇన్‌స్పెక్టర్, వెంకటగిరి**

సూళ్లూరుపేట పట్టణం, న్యూస్‌టుడే: సమస్య: పట్టణంలోని స్వతంత్రపురంలో కొత్తగా ఏర్పాటు చేసిన విద్యుత్తు స్తంభాలకు వీధి దీపాలు ఏర్పాటు చేయాలి. **-డి.గోపాల్, స్థానికుడు**

సమాధానం: విద్యుత్తు స్తంభాలకు వీధి దీపాల ఏర్పాటు చర్యలు తీసుకుంటాం.

- చిన్నయ్య, కమిషనర్

సూళ్లూరుపేట పట్టణం, న్యూస్‌టుడే: సమస్య: పట్టణంలోని నాగరాజుపురంలో రహదారి పక్కన మురుగు ముందుకు కదలక పోవడంతో దుర్వాసన వస్తోంది. దోమల బెడద ఎక్కువగా ఉంది.

- ఆనంద్, స్థానికుడు.

సమాధానం: మురుగును సిబ్బందితో వెంటనే తొలిగించేలా చర్యలు తీసుకుంటాం.

- చిన్నయ్య, కమిషనర్

108 సిబ్బంది జీతాల పెంపుతో హర్షం

హర్షం వ్యక్తం చేస్తున్న రాష్ట్ర అధ్యక్షుడు కిరణ్‌కుమార్, సిబ్బంది

నాయుడుపేట పట్టణం, న్యూస్‌టుడే: కూటమి ప్రభుత్వం 108 వాహనాల ఈఎంటీలు, డ్రైవర్లకు జీతాలు పెంచడంతో సంఘం రాష్ట్ర అధ్యక్షుడు బల్లి కిరణ్‌కుమార్, సిబ్బంది జీవో పత్రాలతో హర్షం వ్యక్తం చేశారు. నాయుడుపేట ప్రభుత్వ ఆసుపత్రి ఆవరణలో శుక్రవారం రాష్ట్ర అధ్యక్షుడు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం నెలకు రూ. రెండు వేలు పెంచారని, పదేళ్ల సర్వీసు పూర్తి చేసిన ఆటోమేటిక్ స్లాబ్ అప్‌డేషన్ చేసేలా ఉత్తర్వులు జారీ చేశారన్నారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రికి అభినందనలు తెలుపుతూ కరపత్రాలతో నినాదాలు చేశారు. మరింత బాధ్యతగా విధులు నిర్వర్తించి ప్రభుత్వానికి, భవ్య హెల్త్ సర్వీసెస్ ప్రైవేటు లిమిటెడ్‌కు మంచి పేరు తెస్తామన్నారు.

ప్రత్యేక శిబిరంలో గిరిజనులకు ఆధార్ కార్డులు

శిబిరానికి హాజరైన గిరిజనులు

నాయుడుపేట పట్టణం, న్యూస్‌టుడే: నాయుడుపేట ఐసీడీఎస్ కార్యాలయంలో శుక్రవారం గిరిజనుల పిల్లలకు ప్రత్యేక ఆధార్ శిబిరాన్ని ఏర్పాటు చేశారు. బాలజ్యోతి స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో యానాది పిల్లలకు ఆధార్ అందజేసేందుకు తిరుపతి ఐటీడీఏ పీఎం టీమ్ కిట్టు ద్వారా ప్రత్యేక శిబిరాన్ని ఏర్పాటు చేశారు. ఒకటి నుంచి ఐదు సంవత్సరాల్లోపు పిల్లలకు ఆధార్ నమోదు చేశారు. స్థానిక ఎంపీడీవో కార్యాలయం వద్ద గిరిజనుల ఆధార్ కార్డులు సవరించడం, కొత్తవి అందజేశారు. నాయుడుపేట, పెళ్లకూరు, ఓజిలి మండలాల పరిధిలోని గిరిజన పిల్లలకు కొన్ని రోజుల పాటు సేవలు అందజేయనున్నారు. ఈ కార్యక్రమంలో సంస్థ నిర్వాహకులు చంద్రశేఖర్, స్థానికులు పాల్గొన్నారు.

▸ సూళ్లూరుపేట :అలంకరణలో స్వామివారు ▸ నాయుడుపేట: యాకసిరి పాటిమిట్ట తిప్పపై భూపతేశ్వరుడి లింగం ▸ భక్తులకు దర్శనమిస్తున్న శ్రీధరేశ్వరుడు ▸ వేనాడు: శ్రీరంగపెరుమాళ్ ఆలయం ▸ వేనాడు: ఆదిత్యుని కిరణసేవలో శృంగీశ్వరుడు ▸ వాటంబేడు: కాశీవిశ్వేశ్వరుడు

శివరాత్రికి ఆలయాల ముస్తాబు

మహాశివరాత్రికి శివాలయాల్లో ప్రత్యేక ఏర్పాటు చేశారు. అధికారులు, ఆలయ కమిటీ సభ్యులు ఇందులో పాల్గొన్నారు. పురాతన దేవాలయాల్లోని స్వామివార్లను దర్శించుకునేందుకు భక్తులు మొక్కులు తీర్చుకోనున్నారు.

- న్యూస్‌టుడే బృందం

వాకాడు మండలం తీర గ్రామమైన పంబ్రంగంలో పురాతన శివాలయం భక్తులకు కొంగు బంగారంగా విరాజిల్లుతోంది. **దొరవారిసత్రం:** శ్రీధనమల్లిలోని శ్రీభవానీసమేత శ్రీధరేశ్వర సామి భక్తుల కొంగు బంగారంగా నిలుస్తుంది.

తడ: చిన్నమాంబట్టు కాశీవిశ్వేశ్వరాలయం అత్యంత పురాతన ప్రాశస్త్యం ఉన్న ఆలయంగా గుర్తింపు పొందింది. వాటంబేడు ప్రసన్న కాశీవిశ్వేశ్వరాలయానికి ప్రత్యేక చరిత్ర ఉంది. వేనాడులోని శృంగీశ్వర శ్రీరంగపెరుమాళ్ యంలో శివరాత్రి మరుసటి రోజు ఉదయం వేళ సూర్యుడి కిరణాలు ఆలయం గర్భగుడిలోని శివలింగాన్ని తాకుతాయి. శివరాత్రి ఉత్సవాలు

సూళ్లూరుపేట గ్రామీణం: శ్రీ సంతానేశ్వర స్వామి దేవస్థానంలో శివరాత్రి మహోత్సవాలను ఘనంగా నిర్వహించనున్నారు.

నాయుడుపేట: చిట్టమూరు మండలం యకసిరి పాటిమిట్ట తిప్పపై భూపతేశ్వరుడి లింగం భక్తులకు కనువిందు చేస్తోంది. ఇప్పటికి 500 లింగాలను ప్రతిష్ఠించారు.

స్వచ్ఛ రథంపై అవగాహన కల్పించండి

మాట్లాడుతున్న జడ్పీ సీఈవో శ్రీధర్‌రెడ్డి

ఓజిలి, న్యూస్‌టుడే: స్వచ్ఛ రథంపై గ్రామాల్లో ప్రజలకు పూర్తి స్థాయిలో అవగాహన కల్పించాలని నెల్లూరు జడ్పీ సీఈవో శ్రీధర్ రెడ్డి తెలిపారు. శుక్రవారం ఓజిలి మండల పరిషత్ కార్యాలయాన్ని ఆకస్మికంగా తనిఖీ చేశారు. గ్రామాల్లో నివాసం ఉండే ప్రజలకు స్వచ్ఛ రథంపై దండోరా వేసి అవగాహన కల్పించాలన్నారు. పంచాయతీ కార్యదర్శులు విధిగా ఇంటి, కొళాయి పన్నులు వసూళ్లు చేయాలని సూచించారు. **తడ:** సిబ్బంది సమయ పాలన పాటించాలని నెల్లూరు జడ్పీ సీఈవో శ్రీధర్‌రెడ్డి కోరారు. తడ మండల ప్రజా పరిషత్ కార్యాలయాన్ని శుక్రవారం ఆయన తనిఖీ చేశారు.

నేడు విద్యుత్తు సరఫరాలో అంతరాయం

సూళ్లూరుపేట పట్టణం, న్యూస్‌టుడే: సూళ్లూరుపేట పట్టణ పరిధిలోని 220 కేవీ మన్నారుపోలూరు, 11/33 కేవీ మన్నేముత్తేరి, చెంగాలమ్మ విద్యుత్తు ఉపకేంద్రాల్లో, గ్రామీణ పరిధిలోని 11/33 కేవీ అటకానితిప్ప, మంగానెల్లూరు, దేగవారికండ్రిగ విద్యుత్తు ఉపకేంద్రాల్లో శనివారం నిర్వహణ పనులు చేపట్టనున్నారు. ఉదయం 9.00 నుంచి మధ్యాహ్నం 1.00 వరకు విద్యుత్తు సరఫరాకు అంతరాయం ఉంటుందని డీఈఈ ఆర్. శేఖర్ తెలిపారు. **ఓజిలి, వెంకటగిరి, దొరవారిసత్రం, తడ** మండలంలోని గ్రామాల్లో విద్యుత్తు సరఫరాను నిలివేస్తున్నట్లు తెలిపారు.

కార్జిమేడులో నియంత్రికలకు మరమ్మతులు

ఓజిలి, న్యూస్‌టుడే: మండలంలోని కార్జిమేడులో శుక్రవారం విద్యుత్తుశాఖ ఏఈ అనీల్‌కుమార్ ఆధ్వర్యంలో నియంత్రికలకు మరమ్మతులు చేపట్టారు. కరెంటోళ్ల జనబాటలో భాగంగా గ్రామాల్లోని నియంత్రికలు, వేలాడుతున్న తీగలు, వీధి దీపాలను మరమ్మతులు చేశారు. అనంతరం విద్యుత్తు లైన్లపై ఉన్న చెట్ల కొమ్మలను తొలగించారు. ఈ కార్యక్రమంలో అమీర్‌మస్తాన్, వెంకటేష్, సిబ్బంది పాల్గొన్నారు.

శిథిల వారధి రాకపోకలకు దారేది

నాయుడుపేట, పెళ్లకూరు, న్యూస్‌టుడే: జిల్లాలో నాలుగు మండలాల ప్రజల రాకపోకలకు అనుసంధానంగా ఉన్న పెళ్లకూరు మండలం కలవకూరు స్వర్ణముఖి నదిపై వారధి శిథిలావస్థకు చేరుకుంది. ఈ మార్గంలో రాకపోకలు సాగించాలంటే ప్రయాణికులు నరక యాతన అనుభవిస్తున్నారు. చిన్న వర్షం కురిస్తే రాకపోకలు పూర్తిగా స్తంభిస్తాయి. యాభైఏళ్ల క్రితం ఈప్రాంతంలో స్వర్ణముఖి నదికి అడ్డంగా చెక్‌డ్యామ్ కింద భాగంలో వాహనాలు రాకపోకలు సాగించే విధంగా చెక్ డ్యామ్‌తో కూడిన చప్టాను నిర్మించారు.

కలవకూరు వద్ద దెబ్బతిన్న చప్టా

పలుచోట్ల పగుళ్లు

ఈ ప్రాంతంలోని చెక్ డ్యామ్‌కు నీరు చేరుతోంది. ఈ నీరు పెళ్లకూరు, నాయుడుపేట, ఓజిలి మండలాల్లో 15 సాగునీటి చెరువులకు చేరుతోంది. చెక్ డ్యామ్‌కు కింద భాగంలోని చప్టాపై వాహనాలు రాకపోకలు సాగిస్తాయి. నదికి వరద నీరు వచ్చిన సమయంలో చెక్ డ్యామ్ పైభాగం నుంచి నీరు పారుతోంది. నీటి తీవ్రత అధికమై పలు చోట్ల దెబ్బతింది. అధిక సామర్థ్యం కలిగిన వాహనాల రాకపోకల కారణంగా పలుచోట్ల గుంతలు పడ్డాయి. వీటికి జలవనరులశాఖ మరమ్మతులు చేపట్టకపోవడంతో ప్రస్తుతం నాలుగు మండలాల మధ్య వాహనాల రాకపోకలకు ఇబ్బందులు కలుగుతున్నాయి.

ప్రతిపాదనలు పట్టించుకోని వైకాపా

2014లో జలవనరులశాఖ అధికారులు ఇక్కడ ఉన్న చెక్‌డ్యామ్, చప్టాకు మరమ్మతులు చేసేందుకు రూ.50 లక్షలతో ప్రతిపాదనలు పంపించారు. వైకాపా అధికారంలోకి వచ్చిన తరువాత ప్రతిపాదనలు గురించి పరిశీలించకపోగా ఈ ప్రాంతంలో ఉన్న ఇసుకను భారీ వాహనాలతో తరలించడంతో చెక్‌డ్యామ్ కింది భాగంలోని చప్టా పూర్తిగా దెబ్బతింది. చిన్నపాటి వాహనాలు రాకపోకలు సాగించడానికి ఇబ్బందులు తప్పడంలేదు. శాశ్వత ప్రాతిపాదికన ఇక్కడ వంతెననిర్మిస్తే మూడు నియోజకవర్గాల ప్రజల రాకపోకలకు అనుకూలంగా ఉంటుంది. అధికారులు, నాయకులు దృష్టి సారించాలని స్థానికులు విజ్ఞప్తి చేస్తున్నారు. చప్టాను మరమ్మతులు చేసేందుకు ప్రతిపాదనలు పంపినట్లు ఏఈ శ్రీనివాసులు తెలిపారు.

తొమ్మిది మందిపై కేసు

బాలాయపల్లి, న్యూస్‌టుడే: చిలమనూరు పంచాయతీ గొల్లగుంటలో శుక్రవారం రెండు వర్గాల మధ్య గొడవ చోటు చేసుకుంది. ఈ ఘర్షణలో పరస్పరం ఇచ్చిన ఫిర్యాదుల మేరకు తొమ్మిది మందిపై కేసు నమోదు చేసినట్లు ఎస్సై గోపి తెలిపారు. పాత కక్షలతో చోటు చేసుకున్న ఈ గొడవలో చల్లా శ్రీకాంత్ ఫిర్యాదు మేరకు ఐదుగురిపై వాణి ఫిర్యాదుపై నలుగురిపై కేసు నమోదు చేశామన్నారు.

ఇద్దరిపై... : డక్కిలి: దగ్గవోలులో కుక్కపై రాయి విసిరిన ఘటన శుక్రవారం రెండు కుటుంబాల మధ్య ఘర్షణకు దారి తీసినట్లు ఎస్సై శివశంకరరావు తెలిపారు. ఈ ఘటనలో శీను గాయపడ్డాడు. బాధితుడి ఫిర్యాదు మేరకు ఇద్దరిపై కేసు నమోదు చేశామన్నారు.

దాడి చేసిన ఇద్దరికి రిమాండు

వాకాడు, న్యూస్‌టుడే: వాకాడు మండలం రావిగుంటపాలెం వద్ద గత మూడు రోజుల కిందట చిట్టమూరు మండలం పల్లంపర్తి గ్రామానికి చెందిన ఇంగిలాల వినోద్‌కుమార్, వాకాడు మండలం వేణుగోపాలపురానికి చెందిన శ్రీనివాసులుపై దాడికి పాల్పడ్డారు. ఈ దాడి కేసులో మల్లాపు దినేష్, గోపాల్‌రెడ్డిలను శుక్రవారం రిమాండ్‌కు పంపినట్లు ఎస్సై నిఖిల్‌బాబు తెలిపారు. మరో వ్యక్తి మల్లాపు సతీష్ పరారీలో ఉన్నారన్నారు.

ట్యాంకర్‌ను ఢీకొన్న సిలికా లారీ

నాయుడుపేట పట్టణం : నాయుడుపేట బిరదవాడ వద్ద శుక్రవారం 16వ జాతీయ రహదారిపై చెట్లకు నీరు పడుతున్న వాటర్ ట్యాంకర్‌ను వెనుక నుంచి నాయుడుపేట నుంచి చెన్నైకు సిలికాశాండ్‌ను అక్రమంగా తరలిస్తున్న లారీ ఢీ కొట్టింది. దీంతో ట్యాంకర్ సిబ్బంది భయభ్రాంతులకు గురై పక్కకు పరుగులు తీశారు. సూచిక బోర్డును అనంతరం ట్యాంకర్ ఢీకొంది.



ఈనాడు విశాఖపట్నం

శనివారం 14 ఫిబ్రవరి 2026

నేవీ సన్నాహక విన్యాసాలు ఆరంభం

నమూనా బాంబులను జార విడుస్తూ...

ఈనాడు-విశాఖపట్నం: భారత నేవీ ప్రతిష్ఠాత్మకంగా ఐఎఫ్ఆర్ నిర్వహించనున్న నేపథ్యంలో శుక్రవారం నుంచి సన్నాహక విన్యాసాలు ప్రారంభమయ్యాయి. సాయంత్రం సాగరతీరంలో మిగ్ యుద్ధ విమానాలు, హెలికాప్టర్లు సందడి చేశాయి. వరదల సమయంలో బాధితులను కాపాడటం, హెలికాప్టర్ల నుంచి రోప్‌ల ద్వారా సముద్రంలోని నౌకలపై దిగడం వంటి విన్యాసాలు సాధన చేశారు. ఈనెల 18న రాష్ట్రపతి ద్రౌపదిముర్ము ఫ్లీట్ రివ్యూకు వస్తున్న నేపథ్యంలో ఆ సమయానికి తీరంలో యుద్ధ నౌకలు మోహరించనున్నారు. ఆ ప్రక్రియకు సన్నాహకాలు కూడా ప్రారంభమయ్యాయి. ఆర్కే బీచ్ రోడ్డులో పర్యాటకులు, నగరవాసులు ఈ విన్యాసాలను ఆసక్తిగా తిలకించారు.

ఆకట్టుకున్న విన్యాసం

ప్రతి ఉదయం.. ప్రేమ హృదయం!!

'లవ్' లోకం పిలుస్తోంది..!

ప్రేమికుల దినోత్సవం రోజున ప్రేమికులను ఆకట్టుకోవడానికి నగరంలోని పలు షాపింగ్ మాల్స్‌ను సరికొత్తగా ముస్తాబు చేశారు. ముఖ ద్వారంలో, ఆవరణలో పూలు, రంగురంగుల కాగితాలతో విభిన్న రీతిలో ఆకృతులను తీర్చిదిద్దారు. ప్రత్యేక ఆఫర్లను అందుబాటులోకి తెచ్చారు.

మద్దిలపాలెం సీఎంఆర్ సెంట్రల్‌లో ఆయా ఆకృతులు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నాయి. పలువురు యువత అక్కడ సెల్ఫీలు తీసుకుంటూ సందడి చేశారు.

– మద్దిలపాలెం, న్యూస్‌టుడే

ప్రతి అల ప్రేమ గీతం పాడుతున్నట్లు
ప్రతి ఇసుక రేణువు ప్రేమగా ఆలకిస్తున్నట్లు
ప్రతి అడుగులో ప్రేమ తోడొస్తున్నట్లు
ఆ దారంతా ప్రేమ మయమే అన్నట్లు...
ఎందరో ప్రేమికులకు మరచిపోలేని ప్రాంతం.. విశాఖ సాగర తీరం!!

ఇక్కడ ఎన్నో జంటల మధ్య చిగురించిన ప్రేమ.. సాగరమంతై పవిత్ర పెళ్లి బంధం వరకూ తీసుకెళ్లిన ఆత్మబంధువుగా నిత్యం స్మరించుకునేవారెందరో!!

ప్రేమే తోడుగా...ప్రేమే నీడగా సరికొత్త జీవితంలోకి అడుగుపెట్టిన వారంతా ప్రేమికుల రోజు కోసం వేయి కళ్లతో ఎదురు చూస్తుంటారు!

మరచిపోలేని రీతిలో.. మరోసారి శుభాకాంక్షలు తెలిపి మురిసిపోయేందుకు సిద్ధమైన ఆ రోజు నేడే!!

– ఈనాడు, విశాఖపట్నం

సాగర తీరాన ఒక్కటైన వారెందరో!
నేడు ప్రేమికుల రోజు

వెండి తెరపై అద్భుతంగా.. ఆహ్లాదకరమైన సాగర తీరం.. మనసు దోచే తూర్పు కనుమలు.. చరిత్రను గుర్తు చేసే పురాతన కట్టడాలు.. ఒకటా, రెండా, ఇలా ఎన్నో ప్రాంతాలు.. విశాఖతో ప్రేమలో పడేలా చేస్తాయి. ఎక్కడివారైనా నగర అందాలకు ముగ్ధులవ్వాల్సిందే. ఇక్కడి అందాలకు మైమరచిపోయిన పలు సినీ దర్శక, నిర్మాతలు వివిధ సన్నివేశాల చిత్రీకరణకు విశాఖను ఎంపిక చేసుకుంటున్నారు. కొన్ని చిత్రాల్లో నటీనటుల మధ్య ప్రేమను వ్యక్తపరిచే సన్నివేశాలను ప్రత్యేకంగా నగర పరిసరాల్లోనే చిత్రీకరిస్తున్నారు.

❖ మనసంతా నువ్వే, నాలో ఉన్న ప్రేమ, నిన్ను కోరి, ప్రేమ పుస్తకం, 30 రోజుల్లో ప్రేమించడం ఎలా?, ఇష్క్, ప్రియమైన నీకు.. ఇలా ఎన్నో సినిమాలు ఇక్కడ తీయగా..నేటి తరాన్ని ఆకట్టుకున్నాయి. 'మరో చరిత్ర' లాంటి నాటి చిత్రాలు ప్రేమికులు మరచిపోలేనివి.

ఆకర్షణీయ ప్రాంతాలివే: విశాఖ తీరం, భీమిలి పరిసరాలు, ఏయూ ప్రాంగణం, లైట్ హౌస్, సింహాచలం, కేజీహెచ్, కైలాసపురం, సిరిపురం కూడలి, విశాఖ పోర్టు, అరకు, ఆర్టీసీ బస్టాండ్, హవామహల్, రామానాయుడు స్టూడియో, ఎర్రమట్టి దిబ్బలు తదితర ప్రాంతాల్లో ఎక్కువగా చిత్రీకరణలు జరుగుతున్నాయి.

'విశాఖ తాజ్'

ప్రేమకు ప్రతిరూపం అంటే...చాలా మందికి 'తాజ్‌మహల్' గుర్తుకొస్తుంది. అదే తరహాలో విశాఖలోనూ బీచ్ రోడ్డులో ఓ కట్టడం ఉంది. 'విశాఖ తాజ్'గా పిలుచుకునే ఆ నిర్మాణమూ మరపురాని ప్రేమకు గుర్తే. అప్పట్లో విశాఖలో స్థిరపడిన గజపతుల వంశానికి చెందిన నారాయణ గజపతి కుమార్తె నరసాయమ్మను ఉత్తరాంధ్రలోని కురుపాం జమిందారైన వైరిచర్ల వీరభద్రరాజు బహదూర్‌కు ఇచ్చి 1897లో వివాహం చేశారు. ఆరేళ్ల తర్వాత ఆమె ఇద్దరు కవలలకు జన్మనిచ్చి మలేరియాతో మరణించారు. కవలలూ కన్నుమూశారు. ఆమె అంత్యక్రియలు నిర్వహించిన ప్రదేశంలో ఈ నిర్మాణ పనులు 1905లో పూర్తయ్యాయి. మొఘల్, రాజస్థానీ, ఐరూప నిర్మాణ శైలి ఉట్టిపడేలా తాజ్‌మహల్ రీతిలో 'జ్ఞానవిలాస్ ప్రేమ నివేదిన రూపం' పేరుతో కట్టడం నిర్మించారు. నాలుగు వైపులా అలంకరించినట్లు కనిపించేలా ఎత్తయిన రాతి గోపురం ప్రధాన ఆకర్షణ. ఇక్కడి గోడలపై ఆంగ్ల కవితాక్షరాలూ చూడొచ్చు. 'ఇక్కడ నా ప్రియమైన లక్ష్మీ శరీరం, వీరభద్రరాజు హృదయం ఉంది' అని కూడా ఉంది. ఆ స్మారక నిర్మాణంలో రాణి పాలరాతి ప్రతిమను ఉంచాలని నిర్ణయించి ఫ్రెంచి శిల్పకారుడితో తయారు చేయించినా...ఏ కారణం వల్లో ఏర్పాటు చేయలేదు. ఈ నిర్మాణాన్ని సుందరంగా మార్చి సందర్శనీయ ప్రాంతంగా అభివృద్ధి చేయాలని పలువురు సూచిస్తున్నారు.

ప్రేమికా.. అందుకో కానుక..!

ప్రేమికుల దినోత్సవం నాడు ప్రేమికులు ఒకరికొకరు బహుమతులు ఇచ్చిపుచ్చుకొంటారు. అటువంటి వారి కోసం నగరంలోని దుకాణాల నిర్వాహకులు సరికొత్త కానుక(గిఫ్టులు)లను అందుబాటులోకి తెచ్చారు. ప్రత్యేకంగా రూపొందించిన పెట్టెలో బుల్లి టెడ్డీబేర్ బొమ్మలు ఆకట్టుకుంటున్నాయి. అందులో ఉంగరం పెట్టి బహుమతిగా ఇచ్చేలా తయారు చేశారు. ప్రేమికులను ఆకర్షించేందుకు నిర్వాహకులు ప్రతిదీ ప్రత్యేకంగా ఉండేలా జాగ్రత్తలు తీసుకున్నారు. మిఠాయి దుకాణాల్లోనూ వారు కోరుకున్న రీతిలో కేకులు తయారు చేసి విక్రయిస్తున్నారు. కొన్ని రకాల చాక్లెట్లకూ డిమాండ్ పెరిగింది.

– మద్దిలపాలెం, న్యూస్‌టుడే

ఐఎఫ్ఆర్ నిర్వహణకు సర్వం సిద్ధం

- 70 దేశాల నుంచి ప్రతినిధులు రాక
- 'ఈనాడు-ఈటీవీ'తో కలెక్టర్ హరేంధిర ప్రసాద్

వన్‌టౌన్, న్యూస్‌టుడే: పదేళ్ల సుదీర్ఘ విరామం తర్వాత అంతర్జాతీయ ఫ్లీట్ రివ్యూ(ఐఎఫ్ఆర్), మిలాన్, ఐయాన్ సదస్సు నిర్వహణకు యంత్రాంగం పూర్తిస్థాయిలో సిద్ధమైందని, ఎక్కడ ఎటువంటి పొరపాట్లకు అవకాశం లేకుండా పటిష్ఠ ఏర్పాట్లు చేస్తున్నట్లు కలెక్టర్ ఎం.ఎన్.హరేంధిర ప్రసాద్ వెల్లడించారు. రాష్ట్రపతి, కేంద్రమంత్రులు, గవర్నర్, ముఖ్యమంత్రి వంటి ప్రముఖులతో పాటు త్రివిధ దళాలకు చెందిన ఉన్నతాధికారులు, విదేశీ ప్రతినిధులు హాజరవుతున్న నేపథ్యంలో ప్రతీ అంశానికి ప్రాధాన్యత ఇస్తూ ఏర్పాట్లు పక్కాగా చేస్తున్నామని ఆయన వివరించారు. ఈనెల 17 నుంచి 20 వరకు విశాఖ కేంద్రంగా జరగనున్న ఐఎఫ్ఆర్‌కు అవసరమైన ఏర్పాట్లపై 'ఈనాడు-ఈటీవీ'తో శుక్రవారం ఆయన మాట్లాడారు. ఐఎఫ్ఆర్ నేపథ్యంలో జీవీఎంసీతో సహా వివిధ ప్రభుత్వ శాఖల ఆధ్వర్యంలో రూ.30 కోట్ల ఖర్చుతో నగర సుందరీకరణ పనులు చేపట్టామన్నారు. నగర పోలీసు కమిషనర్ ఆధ్వర్యంలో భద్రతా ఏర్పాట్లు చేస్తున్నామని,

వీక్షకుల కోసం బీచ్‌రోడ్డులో నిర్మించిన గ్యాలరీలు

దీనికోసం మరో రూ.7 కోట్లు అవసరమని ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపామన్నారు. ఈనెల 17న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము విశాఖకు వస్తారని, 17, 18 తేదీల్లో జరిగే ఐఎఫ్ఆర్, మిలాన్ కార్యక్రమాల్లో ఆమె పాల్గొంటారని, 19న సాయంత్రం ఆర్కే బీచ్ కేంద్రంగా భారత సంస్కృతి, సంప్రదాయాలకు పెద్దపీట వేస్తూ ఇంటర్నేషనల్ సిటీ పరేడ్ నిర్వహిస్తామన్నారు. 20 నిమిషాల పాటు లేజర్, డ్రోన్ షోలు ఏర్పాటు చేశామన్నారు. నగర నలుమూలల నుంచి వచ్చే వారి కోసం ఆర్టీసీ 500 వరకు బస్సులు నడపనుందన్నారు. 19న జరిగే కార్యక్రమాలన్నీ 18న నిర్వహిస్తారని, 19న రాలేనివారు 18న వచ్చి చూడవచ్చునన్నారు.

సుప్రీంకోర్టు న్యాయమూర్తికి ఘన స్వాగతం

వన్‌టౌన్, న్యూస్‌టుడే: రెండు రోజుల పర్యటనలో భాగంగా సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ సంజయ్ కరోల్ శుక్రవారం రాత్రి విశాఖ చేరుకున్నారు. కలెక్టర్ హరేంధిర ప్రసాద్ హోటల్ నొవొటెల్ వద్ద జస్టిస్ సంజయ్ కరోల్‌కు పుష్పగుచ్ఛం అందజేసి ఘన స్వాగతం పలికారు.

సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ సంజయ్ కరోల్‌కు ← పుష్పగుచ్ఛం అందిస్తున్న కలెక్టర్ హరేంధిర ప్రసాద్

పెళ్లి సంబంధాల కోసం వెతుకుతున్నారా..!

నేడు, రేపు మాల అవివాహితులకు 'ఈనాడు పెళ్లి పందిరి' ఉచిత ప్రొఫైల్ రిజిస్ట్రేషన్ కార్యక్రమం

✦ తెలుగింటి వివాహ పరిచయాలకు ఆత్మీయ వేదికైన 'ఈనాడు పెళ్లిపందిరి' మాల అవివాహితుల కోసం ఉచిత ప్రొఫైల్, రిజిస్ట్రేషన్ నిర్వహిస్తోంది. అక్కయ్యపాలెంలోని 'ఈనాడు' కార్యాలయం వేదికగా ఈ కార్యక్రమం జరుగుతుంది. ✦ వివాహం కోసం ఎదురు చూస్తున్న అవివాహితులతో పాటు సంబంధిత కుటుంబీకులు నేడు(శనివారం, ఫిబ్రవరి 14న), రేపు(ఆదివారం, ఫిబ్రవరి 15న) ఉదయం 9 నుంచి సాయంత్రం 5.30 గంటల వరకు పాల్గొని ప్రొఫైల్‌ను ఉచితంగా రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. ✦ మరిన్ని వివరాలకు 9154918858, 8008621414 ఫోన్ నంబర్లలో సంప్రదించవచ్చు. ఫోన్ లేదా యాప్ ద్వారా కూడా ఉచిత ప్రొఫైల్ రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. బయోడేటా, ఫొటోలను పైన తెలియజేసిన వాట్సాప్ నంబర్లకు పంపవచ్చు. – న్యూస్‌టుడే, అక్కయ్యపాలెం

బ్యాంక్ ఆఫ్ బరోడా

Bank of Baroda

మహారాణిపేట బ్రాంచ్, విశాఖపట్నం-530002, ఆంధ్రప్రదేశ్.

మా విలువైన ఖాతాదారులకు ఇవ్వబడిన ముఖ్య ప్రకటన

మా ఖాతాదారులకు మరింత విస్తృత సేవలందించు బ్యాంక్ ఆఫ్ బరోడా, మహారాణిపేట బ్రాంచ్,లో కొన్ని పరిపాలనా సౌకర్యాలను పెంపొందించు ఉద్దేశ్యంతో మా ప్రస్తుత చిరునామాలోని అనగా మొదటి అంతస్తు, డి.నెం.14-26-2, అపురూప ఆర్కేడ్, జగదాంబ జంక్షన్ దగ్గర, మహారాణిపేట, విశాఖపట్నం-530002 శాఖను **డోర్ నెం.14-1-42,** గ్రౌండ్ ఫ్లోర్, ప్రగతి రిజెంట్, నౌరోజీ రోడ్డు, మహారాణిపేట, విశాఖపట్నం-530002 వద్దకు మారుస్తున్నట్లుగా మరియు **తేది.16-03-2026** (మార్పు తేది) నుండి సదరు చిరునామా నుంచే పని చేస్తుందని తెలుపడమైనది.

సదరు క్రొత్త వసతి, చిరునామా నుండి అన్ని రకాల సాధారణ బ్యాంకింగ్ వ్యాపార కార్యకలాపాలతో పనిచేయును. మా మహారాణిపేట బ్రాంచ్‌లోని లాకర్ సదుపాయాలు గల ఖాతాదారులందరికీ మరల మేము తెలియజేయడమేమనగా ఈ కొత్తచిరునామాలోకి లాకర్లు మారుస్తున్నప్పుడు కావాల్సిన తగు జాగ్రత్తలు మేము తీసుకొందుము. అయినప్పటికీ ఈ మార్పు వల్ల జరిగే రిస్కు మరియు నష్టాన్ని తగ్గించుకోవటానికి లాకరు ఉన్న ఖాతాదారుడు తాము భద్రపరచిన వస్తువులను **తేది.12.03.2026**న గాని లేదా ఈ లోపుగా గాని తమ వస్తువులను స్వాధీనం చేసుకుని, కొత్త వసతికి మార్చిన తరువాత మరలా బ్యాంకులో భద్రపరచుగొగలరు.

ఈ విషయములో మీకు కలిగిన అసౌకర్యానికి మేము చింతిస్తున్నాం మరియు మా ఉన్నత సేవలను అన్నివేళలా మీకు అందించగలమని మీకు హామీ ఇస్తున్నాం.

తేది: 13-02-2026 సం/- బ్రాంచ్ మేనేజర్,
ప్రదేశం: విశాఖపట్నం బ్యాంక్ ఆఫ్ బరోడా, మహారాణిపేట బ్రాంచ్, విశాఖపట్నం

ఎక్కడున్నా... తెలుస్తుంది!!

తప్పిపోయిన వారిని గుర్తించేందుకు సరికొత్త ప్రణాళిక

సేవలకు సాంకేతికత జోడిస్తున్న కమిషనరేట్

ఈనాడు విశాఖపట్నం

విశాఖ పోలీస్ కమిషనరేట్ పరిధిలో కేసుల ఛేదనకు కొంగొత్తగా అడుగులు వేస్తున్నారు. ఇప్పటికే దేశంలో మహిళల రక్షణలో విశాఖ మొదటి స్థానం దక్కించుకుంది. రాష్ట్ర ప్రభుత్వం సాంకేతికతకు పెద్దపీట వేస్తున్న నేపథ్యంలో విశాఖ పోలీసు కమిషనరేట్ సరికొత్త ప్రయోగాలకు శ్రీకారం చుట్టింది. ప్రత్యేక కెమెరాల ద్వారా మిస్సింగ్ కేసులను కొలిక్కి తెచ్చేందుకు ప్రయత్నిస్తోంది. నగరంలో మిస్సింగ్ కేసులపై ఫిర్యాదు వచ్చిన రోజుల వ్యవధిలోనే 90శాతం గుర్తిస్తున్నారు. మిగిలిన 10శాతం కేసుల్లో కూడా వారిని గుర్తించడానికి కొత్త పద్ధతి అమలు చేయనున్నారు. మిస్సింగ్ అయిన వారి ఫొటోలు రెండు రకాలైన ప్రత్యేక ముఖ గుర్తింపు కెమెరాలకు అనుసంధానమయ్యేలా అప్‌లోడ్ చేస్తారు. తప్పిపోయిన వ్యక్తి దేశంలో పోలీసు శాఖకు చెందిన ప్రత్యేక కెమెరాల్లో ఎక్కడ కనిపించినా వెంటనే విశాఖ కమిషనరేట్‌కు అలెర్ట్ మెసేజ్ వస్తుంది. తొలుత ఈ ప్రయోగాన్ని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పరిధిలో అమలు చేసి, తర్వాత దేశమంతటా విస్తరించనున్నారు.

గతేడాది సిటీలో అందిన ఫిర్యాదులు: 5,921
కేసులు నమోదుచేసింది: 5,168
తిరస్కరించిన శాతం: 12.71

పెండింగ్‌తో కలిపి గతేడాదికి మిస్సింగ్ కేసులు(సుమారు)	అందులో పరిష్కరించినవి	గతేడాదికి పెండింగ్ ఉన్నవి
1720	1,257	463

15 నుంచి సీపీ కార్యాలయంలో: ఏదైనా సమస్య వస్తే పోలీస్ స్టేషన్‌లకు వెళ్లి ఫిర్యాదు చేయడానికి చాలా మంది వెనకాడుతారు. ఠాణా గడపతొక్కితే సిబ్బంది నిర్లక్ష్యంగా మట్లాడటం, రసీదు కోరితే ప్రదక్షిణలు చేయిస్తారన్న భావన చాలా మందిలో ఉంది. దీంతో విశాఖ పోలీసులు 'మీ ఫ్రెండ్...మీ పోలీస్' పేరుతో కొత్త ప్రయోగానికి శ్రీకారం చుట్టారు. వారు ఏర్పాటు చేసే కియోస్క్ వద్ద మాట్లాడి ఫిర్యాదు చేయొచ్చు. హిందీ, ఇంగ్లిష్, తెలుగు భాషల్లో ఆటోమేటిక్‌గా అక్షర రూపంలో నమోదు చేస్తుంది. ఇచ్చిన ఫోన్ నెంబరు ద్వారా గుర్తింపు పరిశీలించి రసీదు అక్కడికక్కడే జారీ చేస్తుంది. ఇది పూర్తిగా ఉచిత సేవ. ఈనెల 15న సీపీ కార్యాలయంలో ప్రయోగాత్మకంగా ప్రారంభించనున్నారు.

■ 'సేవలకు సాంకేతికత జోడిస్తున్నాం. ఫిర్యాదుదారులు కియోస్క్ ఉపయోగించి బాగుందని అభిప్రాయం వ్యక్తం చేస్తే రైల్వే స్టేషన్, బస్‌స్టాండ్‌లలో ఏర్పాటు చేస్తాం. ఆ తర్వాత నగరంలో విస్తరిస్తాం. ఎలా ఉపయోగించాలనేదానిపై పోలీసులు అక్కడే ఉండి సహాయపడతారు' అని సీపీ శంఖబ్రత బాగ్చీ పేర్కొన్నారు.

Shraddanjali
Pilli Koteswara Rao
Birth: 10-11-1937 - 04-02-2026

Beloved Family Members
- Pilli Ravindra
- Pilli Lata
- Pilli Nikhil
- Pilli Krishna Kanth
- Pilli Jyothi
- Pilli Nanditha
- Pilli Namratha

RSVP: 9246762909, 9959933375
Pedda Karma will be performed at Waltair Club

'కోస్టల్ కారిడార్' ఎలైన్‌మెంట్ ఖరారు

స్వల్ప మార్పులతో ముందుకు

ఈనాడు, విశాఖపట్నం: విశాఖలో పోర్టు కంటైనర్ టెర్మినల్ నుంచి భీమిలి మీదుగా భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయాన్ని చేరుకునేలా నిర్మించతలపెట్టిన 'కోస్టల్ కారిడార్' ఎలైన్‌మెంట్ ఖరారైంది. ఈ గ్రీన్‌ఫీల్డ్ రహదారిని 40 కిలోమీటర్లలో ఆరు వరుసల్లో నిర్మించనున్నారు. గత ప్రభుత్వంలో ప్రతిపాదించిన ఆ మార్గానికి కూటమి ప్రభుత్వం స్వల్ప మార్పులు చేసింది. గతంలో ఈ రోడ్డును విశాఖ బీచ్ రోడ్డులో 60 మీటర్లు, భీమిలి నుంచి భోగాపురానికి 70 మీటర్ల వెడల్పుతో ప్రతిపాదించగా తాజాగా దాన్ని తగ్గించారు. బీచ్ రోడ్డులోని కంటైనర్ టెర్మినల్ నుంచి కైలాసగిరి వరకు 40 మీటర్లు, అక్కడి నుంచి భోగాపురం విమానాశ్రయం వరకు 60 మీటర్లతో విస్తరించనున్నారు. ఎన్‌హెచ్ఏఐ, వీఎంఆర్‌డీఏ, ఇతర విభాగాలతో ప్రభుత్వం ఇటీవల చర్చించింది. ఎలైన్‌మెంట్‌పై తుది నిర్ణయం వచ్చాక వీఎంఆర్‌డీఏ మాస్టర్‌ప్లాన్- 2041 లోనూ పొందుపరిచారు.

భీమిలికి ముందు కొద్దిగా మార్పు: వైకాపా ప్రభుత్వంలో ప్రతిపాదించిన కోస్టల్ కారిడార్ ఎలైన్‌మెంట్‌పై అనేక ఆరోపణలు వచ్చాయి. విశాఖ హార్బర్ నుంచి ప్రారంభమయ్యే ఆ రోడ్డు భీమిలి వరకు వెళ్లిన తరువాత నేరెళ్లవలస మీదుగా భోగాపురానికి చేరుకునేలా ప్రతిపాదించారు. భీమిలికి ముందు మలుపు తిరిగే చోట వైకాపా నేతలు భారీగా ఆస్తులు కొనుగోలు చేశారు. ఇటీవల వీఎంఆర్‌డీఏ మాస్టర్‌ప్లాన్ పునఃపరిశీలనలో ఆ ఒక్క చోటే 200కు పైగా అభ్యంతరాలు వచ్చాయి. గతంలో ఎస్‌వోఎస్ ఎన్జీవో సంస్థ పక్క నుంచి వెళ్లేలా పేర్కొన్న మార్గాన్ని మార్చారు. మరికొంత ముందే భీమిలి కోఆపరేటివ్ సొసైటీ భూములు సమీపం నుంచి వెళ్లేలా తాజాగా ప్రతిపాదించారు. దీనిపైనా చాలా మంది పెదవివిరుస్తున్నారు. ఆ స్థలాలకు సమీపంలో ఎక్కడి నుంచి వెళ్లినా లబ్ధి చేకూర్చినట్లే అవుతుంది కదా అని ప్రశ్నిస్తున్నారు. పూర్తిగా ఆ ఎలైన్‌మెంట్‌ను మార్చకపోవడంపై విమర్శలు చేస్తున్నారు.

అక్కడ పైవంతెన: కైలాసగిరి నుంచి 200 అడుగుల వెడల్పున రోడ్డును విస్తరించనున్న నేపథ్యంలో రుషికొండ ముందు రాడిసన్‌బ్లూ రిసార్టుకు నష్టం కలుగుతుంది. దీంతో ఆ ప్రాంతంలో పైవంతెన నిర్మించాలని ప్రతిపాదించారు. విశాఖలో ఇప్పటికే హోటళ్లలో గదుల కొరత వల్ల ఇబ్బందులు ఎదురవుతుండడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు అధికారులు చెబుతున్నారు. ఈ ప్రదేశంలో సుమారు 800 మీటర్ల నుంచి కిలోమీటరు మేర బీచ్ వైపు పైవంతెన నిర్మిస్తారు.

సందర్భమేదైనా ఈనాడు ను చేసుకోండి వేదిక

మీ బంధుమిత్రులు, కుటుంబ సభ్యులు, శ్రేయోభిలాషులకు ఈనాడు లో ప్రకటనల ద్వారా తెలియజేయండి

ఈనాడు యాడ్స్ ద్వారా తెలియజేయండి

ప్రకటనల కొరకు సంప్రదించండి

80087 09638

మహాశివరాత్రికి సిద్ధం

చిన్నచిన్న శివలింగాలతో ఆర్కేబీచ్‌లో భారీ శివలింగాకృతిని తీర్చిదిద్దారు. మహాశివరాత్రి రోజున ఇక్కడ ప్రత్యేక పూజలకు ఏర్పాట్లు చేస్తున్నారు. మాజీ ఎంపీ సుబ్బరామిరెడ్డి, పలువురు ప్రముఖులు హాజరు కానున్నారు.

– ఈనాడు, విశాఖపట్నం



40%* వరకు తగ్గింపు బంగారు ఆభరణముల తరుగు (VA) పై | 20%* తగ్గింపు డైమండ్ ధరపై | NO* తయారీ ఛార్జీలు సాధారణ వెండి వస్తువులు & పట్టీలపై

* ఈ ఆఫర్ సింగిల్ డిజిట్ తరుగు గల ఆభరణములపై వర్తించదు, నిబంధనలు వర్తిస్తాయి.

వైభవ్ జ్యూయలర్స్: విశాఖపట్నం, 0891 666 7777 | గాజువాక, 83677 34777 గోపాలపట్నం, 91009 82377 | అనకాపల్లి, 90320 77277 | యలమంచిలి, 79977 11991 | నర్సీపట్నం, 80961 16777 | మరిన్ని వివరములకు 91774 03000

Manoj Vaibhav Gems 'n' Jewellers Limited
Shop online @ www.vaibhavjewellers.com

VAIBHAV® JEWELLERS
Relationships, By Design

(c) eenadu

వీపీఏ కార్యదర్శిగా శంకర్‌బాబు

వన్‌టౌన్, న్యూస్‌టుడే: విశాఖ పోర్టు అథారిటీ(వీపీఏ) కార్యదర్శిగా ఎం.శంకర్‌బాబు శుక్రవారం బాధ్యతలు చేపట్టారు. గత కొన్ని నెలల నుంచి ఈ పోస్టు ఖాళీగా ఉంది. కేంద్ర పోర్టులు, నౌక, జలరవాణా మంత్రిత్వశాఖ ఆదేశాల మేరకు శంకర్‌బాబును ఇక్కడ నియమించారు. ఈయన గోవాలోని పోర్టు కార్యదర్శిగా పనిచేస్తూ బదిలీపై విశాఖ వచ్చారు. వీపీఏ డిప్యూటీ ఛైర్మన్ రోష్ని అపరంజి కొరాటిను శంకర్‌బాబు మర్యాదపూర్వకంగా కలిశారు. పోర్టులోని పలు విభాగాధిపతులు, ఇతర అధికారులు, ఉద్యోగులు శంకర్‌బాబును కలిసి అభినందనలు తెలిపారు.

'వీఈఆర్' ప్రణాళిక దిశగా 'వీఎంఆర్‌డీఏ' మార్పులు

మాస్టర్ ప్లాన్ పునఃపరిశీలనపై సమీక్ష

సమావేశంలో వీఎంఆర్‌డీఏ ఛైర్మన్ ప్రణవ్‌గోపాల్, కమిషనర్ తేజ్‌భరత్, జేసీ రమేష్

ఈనాడు, విశాఖపట్నం : విశాఖ మహాప్రాంత అభివృద్ధి సంస్థ (వీఎంఆర్‌డీఏ) మాస్టర్‌ప్లాన్ పునఃపరిశీలనలో 427 అభ్యంతరాలను సాంకేతిక నిపుణుల కమిటీ పరిగణనలోకి తీసుకుందని ఛైర్మన్ ప్రణవ్‌గోపాల్, కమిషనర్ తేజ్‌భరత్ వెల్లడించారు. వీటిపై అభ్యంతరాలున్నా, ఇంకేమైనా మార్పులున్నా మార్చి పదో తేదీలోగా దరఖాస్తు చేయొచ్చన్నారు. అనంతరం తుది ఆమోదానికి ప్రభుత్వానికి పంపించాల్సి ఉంటుందన్నారు. ఈ మాస్టర్ ప్లాన్‌లో కొత్తగా విశాఖ- రాయ్‌పుర్ ఎక్స్‌ప్రెస్ వే, విశాఖ నుంచి భోగాపురం విమానాశ్రయాన్ని కలిపే కోస్టల్ కారిడార్, మారిన కంబాలకొండ సున్నిత ప్రాంత పరిధి, కొత్త రైల్వే లైన్లు, బఫర్ జోన్లు, లేఅవుట్లు పొందుపరిచామన్నారు. తొమ్మిది జోన్ల నుంచి మొత్తంగా 3,722 అభ్యంతరాలు వస్తే వాటన్నింటిలో ఒకే రకమైనవి తొలగించి మిగిలినవి క్రోడీకరించగా 717 అభ్యంతరాలుగా తేల్చామన్నారు. శుక్రవారం వీఎంఆర్‌డీఏలో నిర్వహించిన సమావేశంలో చేసిన మార్పులను వెల్లడించారు.

35 ప్రాజెక్టులు విశాఖ పరిధిలోనే: 'విశాఖ ఎకనమిక్ రీజియన్(వీఈఆర్) లక్ష్యాలకు అనుగుణంగా మాస్టర్‌ప్లాన్‌లో కొన్ని మార్పులు చేశాం. వీఈఆర్‌లో భాగంగా 45 ప్రాజెక్టులకు 35 విశాఖ పరిధిలోనే వస్తున్నాయి. ఎడ్యుకేషన్ హబ్, మూడు చోట్ల ఐటీ హబ్‌లు, భోగాపురం వద్ద హెల్త్ సిటీ, బేసిటీ, అనకాపల్లిలో పారిశ్రామిక నడవాలు, ఐటీ కారిడార్లు, డేటా సెంటర్లు పొందుపరిచాం. కొత్తగా ప్రతిపాదించిన రోడ్లతో పాటు భోగాపురం చేరుకునేలా అభివృద్ధి చేస్తున్న ఏడు మాస్టర్‌ప్లాన్ రోడ్లను ప్లాన్‌లో చూపించాం. మూడు జిల్లాల్లో కొత్తగా ఆమోదించిన 300 లేఅవుట్లు, 780 ఎల్‌ఆర్‌ఎస్ లేఅవుట్లు, ఒక సెంటు స్థలాల లేఅవుట్ల(90) వివరాలను పొందుపరిచాం. కొత్తగా అభివృద్ధి చేయనున్న మియావాకి అడవులను ప్లాన్‌లో చూపించాం. చాలా మంది రోడ్ల వెడల్పు తగ్గించమని, తొలగించమని కోరారు. ఇందుకు ప్రభుత్వం ఒప్పుకోలేదు. భోగాపురం విమానాశ్రయానికి చేరుకునేలా ప్రతిపాదించిన ఏడు రోడ్లలో రెండు మినహా మిగిలినవి వీఎంఆర్‌డీఏ నిర్మిస్తోంది. కైలాసగిరి మీద త్రిశూల్ ప్రాజెక్టు మార్చి నాటికి పూర్తవుతుంది' అని వివరించారు. సంయుక్త కమిషనర్ రమేష్, ముఖ్య ఇంజినీర్ వినయ్‌కుమార్, ముఖ్య ప్రణాళికాధికారి శిల్పా, కార్యదర్శి మురళీకృష్ణా, ఈవో దయానిధి, సీఏవో హరిప్రసాద్ పాల్గొన్నారు.

ప్రేమ ఫలించలేదా.. ఉందో మార్గం..

మద్దిలపాలెం, పెదవాల్తేరు, న్యూస్‌టుడే

◆ రాయలసీమలోని ఓ జిల్లాకు చెందిన ఇద్దరు వైద్యులు ప్రైవేట్ క్లినిక్‌లో కలిసి పనిచేసేవారు. ఇద్దరి మధ్య పరిచయం ప్రేమగా మారింది. కొన్నేళ్లు ఆ ప్రేమ ప్రయాణం కొనసాగింది. ఇంతలో వైద్యురాలు పెళ్లిచేసుకుని వెళ్లిపోయింది. ప్రేమ విఫలమైన ఆ వైద్యుడు మానసికంగా కుంగిపోయాడు. ఆత్మహత్య చేసుకోవాలని భావించాడు. చివరికి సహాయం కోసం హెల్ప్‌లైన్ నెంబర్ 14416కు ఫోన్ చేశాడు. తక్షణమే టెలిమానస్ సిబ్బంది కౌన్సెలింగ్ ఇచ్చి అతని మనసు మార్చారు. వారానికి రెండు సార్లు ఆయన యోగ క్షేమాలను అడిగి తెలుసుకుంటున్నారు.

◆ ఉత్తరాంధ్రలోని ఓ ఇంజినీరింగ్ కళాశాలలో చదువుతున్న ఓ యువతికి తన సహచర విద్యార్థితో స్నేహం కుదిరింది. అది కాస్త ప్రేమగా మారడంతో సన్నిహితంగా మెలిగారు. కొద్ది రోజుల తర్వాత ఇద్దరి మధ్య చిన్న గొడవలు వచ్చాయి. అప్పటి నుంచి విడిపోయారు. ఈ ఘటనను తట్టుకోలేక యువతి మానసికంగా కుంగిపోయింది. ఏమి చేయాలో తెలియక హెల్ప్‌లైన్‌కు ఫోన్‌చేసి తన బాధను తెలియజేసింది. సిబ్బంది ఆమెకు కౌన్సెలింగ్ చేసి మానసిక స్థితిలో మార్పు తెచ్చారు. జీవితంపై కొత్త ఆశలతో యువతి ముందడుగు వేసింది.

ఆన్‌లైన్‌లో సమస్యలను తెలుసుకుంటున్న మానసిక వైద్య నిపుణురాలు డాక్టర్ పరమేశ్వరి

జీవితంలో ఆటుపోట్లు సహజం

ప్రేమించడం తప్పుకాదు.. ప్రేమించి మోసపోయామని, చనిపోవాలనుకోవడం తప్పు అని మానసిక వైద్యురాలు డాక్టర్ ఎల్.పరమేశ్వరి అన్నారు. ఫిబ్రవరి 14న శనివారం ప్రేమికుల దినోత్సవం సందర్భంగా ఆమె పలు సూచనలు, సలహాలు అందజేశారు. 'జీవితంలో ఆటుపోట్లు ఉంటాయి. ప్రేమలోనూ అవి ఉంటాయి. ప్రేమ అంటే యువతీ యువకుల మధ్య మాత్రమే ప్రేమించుకోవడం కాదు. ఇంట్లో తల్లిదండ్రులు, తోబుట్టువులు ఉంటారు. వారిని కూడా ప్రేమించాలి.

◆ కౌన్సెలింగ్‌తో మనసు మార్చుకోవచ్చు
◆ మానసిక వైద్య నిపుణురాలు డాక్టర్ పరమేశ్వరి

◆ తల్లిదండ్రులు ప్రధానంగా 13-19 సంవత్సరాల వయసులో ఉన్న పిల్లలతో ఎక్కువ సమయం గడపాలి. వారు చెప్పే మాటలు వినాలి. మంచి, చెడులపై అవగాహన కల్పించాలి. రాత్రిపూట ఫోన్లు ఇవ్వకూడదు. పడక గదిలోకి దాన్ని ఎట్టి పరిస్థితుల్లో అనుమతించకూడదు.

నెలకు సుమారు 580 ఫోన్లు..

◆ ప్రేమలో విఫలమై మానసిక స్థితి బాగో లేనివారు ప్రభుత్వ మానసిక ఆసుపత్రిలోని టెలిమానస్ టోల్‌ఫ్రీ నెంబరు 14416కు 24గంటల్లో ఎప్పుడైనా ఫోన్ చేయవచ్చు. నెలలో సుమారు 580 ఫోన్లు వస్తుంటాయి. వాటిలో 70శాతం వరకు ప్రేమకు సంబంధించినవే. కనీసం 10 మంది ప్రేమ విఫలమైందని, చనిపోవాలని బాధపడుతూ ఫోన్ చేస్తున్నారు. వారికి ప్రత్యేకంగా కౌన్సెలింగ్ ఇచ్చి మెరుగైన జీవితానికి బాటలు వేశాం. ప్రేమ విఫలమైనవారు క్రీడలు, కళా రంగాన్ని ఎంచుకుంటే ప్రేమ బాధ నుంచి బయటపడతారు. మనసు ప్రశాంతంగా ఉంటుంది.' అని డాక్టర్ పరమేశ్వరి పేర్కొన్నారు.

ఐసీఏఐ నూతన అధ్యక్షుడు ప్రసన్నకుమార్‌కు అభినందనలు

మద్దిలపాలెం, న్యూస్‌టుడే: ది ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ చార్టర్డ్ అకౌంటెంట్స్ ఆఫ్ ఇండియా (ఐసీఏఐ) నూతన అధ్యక్షుడిగా నియమితులైన సీఏ డి.ప్రసన్నకుమార్‌ను శుక్రవారం దిల్లీలో విశాఖ ఎంపీ శ్రీభరత్ కలిసి శుభాకాంక్షలు తెలిపారు. 60సంవత్సరాల తరువాత తెలుగు రాష్ట్రాలకు చెందిన వ్యక్తికి ఈ పదవి దక్కడం అభినందనీయమన్నారు. ప్రసన్నకుమార్ విశాఖ వాసి కావడం గర్వకారణం ఉందని పేర్కొన్నారు.

ఐసీఏఐ నూతన అధ్యక్షుడు ప్రసన్నకుమార్‌తో ఎంపీ శ్రీభరత్ తదితరులు

ఉత్కంఠగా సాగిన క్రికెట్ మ్యాచ్‌లు

విశాఖ క్రీడలు, న్యూస్‌టుడే: శేఖరరావు స్మారక క్రికెట్ పోటీలు ఉత్కంఠగా సాగుతున్నాయి. బ్యాటర్లు అద్భుతంగా రాణించగా బౌలర్లు అదరగొట్టారు. శుక్రవారం ఏసీఏ-వీడీసీఏ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియంలో జరిగిన తొలి మ్యాచ్‌లో స్పోర్ట్స్ ఎలెవన్ సీసీ జట్టు 116 పరుగుల భారీ తేడాతో స్ట్రయిటు డ్రైవ్ సీసీ జట్టుపై ఘన విజయం సాధించింది. ఇ.కాశీం 58 బంతుల్లో 10 బౌండరీలు, 8 సిక్సర్లతో 114 పరుగులు చేసి నాటౌటుగా నిలిచాడు. పి.సుధీర్ అద్భుతమైన బౌలింగ్ చేసి 29 పరుగులిచ్చి 5 వికెట్లు తీశాడు. మరో మ్యాచ్‌లో మూన్‌స్టార్ సీసీ జట్టు 9 పరుగుల తేడాతో సన్నీ స్పోర్ట్స్ సీసీ జట్టుపై గెలుపొందింది. ఎస్.కె.ఎం.డి.తౌఫిక్ 51, విద్యాసాగర్ 25 పరుగులు చేశారు. ప్రసాద్ 2 వికెట్లు తీశాడు. సన్నీ స్పోర్ట్స్ జట్టులో సాయి 52 పరుగులు చేశాడు. లక్కీకుమార్ 30 పరుగులు చేశాడు.

114 పరుగులతో నాటౌటుగా నిలిచిన కాశీం

5 వికెట్లు తీసిన పి.సుధీర్

అంతర్జాతీయ స్థాయికి ఏపీ పర్యాటక రంగం

పీఎంపాలెం, న్యూస్‌టుడే: ఏపీ పర్యాటక రంగాన్ని అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్లడంలో టూర్ ఆపరేటర్ల పాత్ర ఎంతో ఉందని, వారే అసలైన బ్రాండ్ అంబాసిడర్లని రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి కందుల దుర్గేష్ అన్నారు. మధురవాడ వైజాగ్ కన్వెన్షన్‌లో రాష్ట్ర పర్యాటక శాఖ ఆధ్వర్యంలో 'అసోసియేషన్ ఆఫ్ డొమెస్టిక్ టూర్ ఆపరేటర్స్ ఇండియా (ఏడీటీఓఐ)' సహకారంతో 'నేషనల్ టూరిజం మార్ట్-2026' పేరుతో రెండు రోజుల జాతీయ సదస్సును శుక్రవారం మంత్రి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రాష్ట్రంలో పర్యాటక రంగం 'స్వర్ణాంధ్ర విజన్-2047' దిశగా అడుగులు వేస్తోందన్నారు. గడచిన 18 నెలల్లో పర్యాటక రంగంలో సుమారు రూ.20 వేల కోట్ల విలువైన 117 ప్రాజెక్టులకు ఒప్పందాలు జరిగాయన్నారు. వీటి ద్వారా 1.22 లక్షల మందికి ఉపాధి లభించనుందన్నారు. నూతన పర్యాటక విధానం (2024-29) ద్వారా పరిశ్రమ హోదా కల్పించడంతో పాటు సింగిల్ విండో విధానంలో అనుమతులు జారీ చేస్తున్నట్లు పేర్కొన్నారు. విశాఖ నుంచి అరకు వరకు త్వరలో కారవాన్ టూరిజం ప్రారంభిస్తామన్నారు. గ్రామీణ పర్యాటకాన్ని ప్రోత్సహించేలా హోమ్‌స్టే, బెడ్ అండ్ బ్రేక్‌ఫాస్ట్ పాలసీ, టెంట్‌సిటీలు ఏర్పాటు చేస్తున్నామన్నారు. త్వరలో రాష్ట్రంలో వైన్, బీర్ టూరిజం పాలసీ అసెట్ లైట్ మోడల్ పెట్టుబడులకు ఊతమిస్తాయని భావిస్తున్నామన్నారు. తొలిరోజు సదస్సుకు దేశవ్యాప్తంగా 15 రాష్ట్రాల నుంచి 500 మంది, ఏపీ నుంచి 80 మంది టూర్ ఆపరేటర్లు హాజరయ్యారు. ఏపీలోని తీరప్రాంత పర్యాటకంతో పాటు ఆధ్యాత్మిక సర్క్యూట్లు, వారసత్వ కట్టడాలు, ఎకో టూరిజం, అరకు వంటి గిరిజన ప్రాంతాల అందాలకు చెందిన వీడియోలను సదస్సులో ప్రదర్శించారు. కార్యక్రమంలో భాగంగా ఏపీలో బుద్ధిస్ట్ పర్యాటకాన్ని జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో ప్రోత్సహించేలా గోడపత్రికను మంత్రి ఆవిష్కరించారు. రాష్ట్ర పర్యాటకశాఖ ప్రత్యేక కార్యదర్శి అజయ్‌జైన్, ఏపీటీడీసీ ఎండీ ఆమ్రపాలి కాట, ఛైర్మన్ నీలాకర్, వివేక్, ఏపీటీడీసీ ఈడీ పద్మావతి, ఏపీటీఏ సీఈఓ శ్రీనివాస్, ఏడీటీఓఐ అధ్యక్షుడు వేద్‌ఖన్నా, వరుణ్‌మోటార్స్ ఛైర్మన్, వ్యవస్థాపకులు వి.ప్రభుకిషోర్, సింబయాసిస్ సీఈఓ ఓ.నరేష్‌కుమార్, విజయ్‌మోహన్, స్వామినాయుడు, మహాపాత్ర తదితరులు పాల్గొన్నారు.

ఏపీలో బుద్ధిస్ట్ పర్యాటకాన్ని జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో ప్రోత్సహించే క్రమంలో గోడపత్రికను ఆవిష్కరిస్తున్న మంత్రి కందుల దుర్గేష్, టూరిజం ప్రత్యేక కార్యదర్శి అజయ్‌జైన్, ఏపీటీడీసీ ఎండీ ఆమ్రపాలి తదితరులు

ప్రశాంతంగా ముగిసిన బార్ కౌన్సిల్ ఎన్నికలు

విశాఖ లీగల్, న్యూస్‌టుడే: జిల్లా కోర్టు ప్రాంగణంలో శుక్రవారం జరిగిన బార్ కౌన్సిల్ ఎన్నికలు ప్రశాంతంగా ముగిశాయి. ఉదయం 10.30కి ప్రారంభమైన పోలింగ్ సాయంత్రం 5 గంటలకు ముగిసింది. 3513 అర్హత కలిగిన న్యాయవాద ఓటర్లుండగా పోలింగ్‌లో 2888 మంది ఓటు హక్కు వినియోగించుకున్నారు. పోలింగ్ కోసం 7 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు ఎన్నికల అధికారి, న్యాయవాదుల సంఘం అధ్యక్షుడు ఎం.కె.శ్రీనివాస్ తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా 23 స్థానాలకు 143 మంది అభ్యర్థులు పోటీపడగా ఒక్క విశాఖ నుంచి 24 మంది ఉన్నారు. ప్రథమ మహిళా ఓటరుగా సీనియర్ న్యాయవాది పైడా విజయలక్ష్మి మొదట ఓటు వేశారు. బార్ కౌన్సిల్ మాజీ వైస్ ఛైర్మన్ పి.నరసింగరావు, సీనియర్ న్యాయవాదులు జె.పృథ్వీరాజ్, బీవీఆర్ మూర్తి, సీహెచ్ మాధవీలత, వుమెన్ అడ్వకేట్స్ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షురాలు అనురాధపప్పుతో సహా పలువురు సీనియర్, జూనియర్ న్యాయవాదులు ఓటింగ్‌లో పాల్గొన్నారు. ★ ఓట్ల లెక్కింపు ఈనెల 16న ప్రారంభమవుతుంది. తుది ఫలితాలను 28న వెల్లడించనున్నట్లు న్యాయవాదుల సంఘం ప్రధాన కార్యదర్శి ఎల్.పార్వతీ నాయుడు తెలిపారు.

ఓటేసేందుకు వచ్చిన న్యాయవాదులు

మిస్ గ్రాండ్ ఆంధ్రప్రదేశ్-2026గా డాక్టర్ దివ్య వారణాసి

సీతంపేట, న్యూస్‌టుడే: మిస్ గ్రాండ్ ఆంధ్రప్రదేశ్-2026 విజేతగా డాక్టర్ దివ్య వారణాసి నిలిచారని సీతమ్మధారలోని ఇలాహే మోడలింగ్ అండ్ ఫినిషింగ్ స్కూల్ స్థాపకురాలు భారతి బెర్లి తెలిపారు. ఇటీవల హైదరాబాద్‌లో నిర్వహించిన పోటీల వివరాలను శుక్రవారం ఆమె వెల్లడించారు. మోడలింగ్ మీద ఉన్న ఆసక్తితో వైద్య వృత్తిలో కొనసాగుతున్న దివ్య వారణాసి తమవద్ద శిక్షణ పొంది విజేతగా నిలవడం ఆనందంగా ఉందన్నారు. వంద మందికిపైగా పాల్గొన్న ఈ పోటీల్లో డాక్టర్ దివ్య మిస్ గ్రాండ్ ఆంధ్రప్రదేశ్-2026 కిరీటం దక్కించుకున్నారన్నారు. ఏప్రిల్‌లో జరిగే మిస్ గ్రాండ్ ఇండియా ఫైనల్స్‌లో ఈమె ఆంధ్రప్రదేశ్ ప్రతినిధిగా పాల్గొననున్నట్లు పేర్కొన్నారు.

IN THE HONOURABLE COURT OF THE PRINCIPAL CIVIL JUDGE (SENIOR DIVISION) AT VISAKHAPATNAM

E.P 9/2020 in O.S 87/2014

Between:
Buddha Lavanya ...Plaintiff / D.Hr
And:
Polisetty Giridhar Gopal ...Defendant / J.Dr.

వేలం ప్రకటన

ఇందుమూలంగా యావన్మందికి తెలియజేయునది ఏమనగా, వాది తనకు ప్రతివాది నుండి రావలసిన సొమ్ము రాబట్టు నిమిత్తం పై నెంబరు ఈ.పి. దాఖలు చేసియున్నందున సదరు కోర్టు వారు ప్రతివాదికి చెందిన దిగువ షెడ్యూలు దాఖలా ఆస్తిని వేలం వేయుటకు తే.02-03-2026దీన నిర్ణయించినందున సదరు వేలంపాటలో పాల్గొనదలచినవారు ఉదయం 10:30 గం॥ల లగాయితూ సాయంత్రం 5:00 గం॥ల లోపు హాజరు అయ్యి పాడుకొనగలరు.

షెడ్యూలు: విశాఖపట్నం బస్తీ, సి.బి.ఎమ్. కాంపౌండ్, లేఅవుట్ నెం.2/2/61, టి.పి నెం.200/39, బ్లాక్ నెం.46, టౌన్ సర్వే నెం. 1035 కలిగిన 303 చ॥గ॥లు విస్తీర్ణం గల స్థలములో నిర్మితమైన డోర్ నెం.9-19-20 కలిగిన గ్రౌండ్, ఫస్టుఫ్లోరు గల ఆర్.సి.సి. డాబా ఇంటికి హద్దులు: తూర్పు: ప్లాటు నెం.108, దక్షిణం: 30 అడుగుల రోడ్డు, పడమర: ప్లాటు నెం.107 (పడమర భాగం), ఉత్తరం: ప్లాటు నెం.126

DHR Value : Rs. 26,00,000/-
Amin value : Rs. 2,26,50,000/-
Sale Date : 02-03-2026
Further Hearing Date: 09-03-2026

RAPETI SRINIVASA RAO
Advocate,
Visakhapatnam
Visakhapatnam.
Date: 12-02-2026 Cell: 9700222696

అధికార దుర్వినియోగానికి పాల్పడితే చర్యలు

జగదాంబకూడలి, న్యూస్‌టుడే: విధుల్లో అలసత్వం వహించి అధికార దుర్వినియోగానికి పాల్పడితే చర్యలు తప్పవని సీపీ శంఖబ్రత బాగ్చీ పోలీసులను హెచ్చరించారు. నగర పోలీస్ కమిషనరేట్ కార్యాలయంలో శుక్రవారం పోలీసులతో సమీక్ష నిర్వహించారు. రౌడీషీటర్లపై పెడుతున్న నిఘా, పెండింగ్ కేసులు, నిర్మానుష్య, సమస్యాత్మక ప్రాంతాలపై దృష్టి, పోక్సో కేసుల వివరాలు, సైబర్ క్రైం, మహిళల భద్రతపై తీసుకుంటున్న చర్యలు, కోర్టు కేసులు పురోగతిపై సీపీ ఆరా తీశారు. సమావేశంలో డీసీపీలు మణికంఠ చందోలు, డి.మేరీప్రశాంతి, లతామాధురి, ఏడీసీపీలు, ఏసీపీలు, సీఐలు పాల్గొన్నారు.

ఉత్తమ ప్రతిభ చూపిన పోలీసులకు రివార్డులు అందజేత

జగదాంబకూడలి, న్యూస్‌టుడే: విధుల్లో ఉత్తమ ప్రతిభ కనబరచిన 291 మంది పోలీసులకు నగర పోలీస్ కమిషనర్ శంఖబ్రత బాగ్చీ రివార్డులు అందజేశారు. సూర్యబాగ్‌లోని కమిషనరేట్ కార్యాలయంలో శుక్రవారం నిర్వహించిన సమావేశంలో సీపీ మాట్లాడారు. హోంగార్డు నుంచి సీఐ స్థాయి వరకు పోలీసులు వారికి కేటాయించిన విధుల్లో ఉత్తమ ప్రతిభ కనబరిచారని ప్రశంసించారు. ముఖ్యంగా గంజాయి రవాణాకు అడ్డుకట్ట, చోరీ సొత్తు రికవరీ, సాంకేతిక పరిజ్ఞానం వినియోగించి పేరుమోసిన దుండగులను అరెస్టు చేయడం వంటి వాటిలో వీరంతా ప్రతిభ చూపారన్నారు.

పోలీసులకు రివార్డు అందజేస్తున్న సీపీ శంఖబ్రత బాగ్చీ

గ్లోబల్ సమ్మిట్‌కు సబ్బవరం విద్యార్థిని ఎంపిక

హర్షిత

సబ్బవరం, న్యూస్‌టుడే: ఈనెల 16వ తేదీ నుంచి దిల్లీలోని భారత్ భవన్‌లో జరగనున్న గ్లోబల్ ఏఐ సమ్మిట్‌కు సబ్బవరం ప్రతిభా విద్యాలయంలో పదోతరగతి విద్యార్థిని దొడ్డి హర్షిత ఎంపికైనట్లు ఆ సంస్థ నిర్వాహకులు ఆదిరెడ్డి రమణ తెలిపారు. ఈ మేరకు శుక్రవారం సంబంధిత పాఠశాలలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఏఐ టెక్నాలజీ ఉపయోగించి ఆన్‌లైన్ షాపింగ్ చేసే విధానంపై నీతి ఆయోగ్ ఆధ్వర్యంలో అటల్ టింకరింగ్ ల్యాబ్ మెంటార్ రాజశేఖర్ పర్యవేక్షణలో హర్షిత సరికొత్త ఆవిష్కరణ రూపొందించిందన్నారు. దేశ వ్యాప్తంగా ఆహ్వానించిన వాటిలో 50 ప్రాజెక్టులను ఎంపిక చేయగా అందులో ఇది కూడా ఉందన్నారు. ఈమేరకు సంబంధిత సమ్మిట్‌కు రావాలని హర్షితకు ఆహ్వానం వచ్చినట్లు ఆయన తెలిపారు. ఈ సందర్భంగా సంబంధిత విద్యార్థినిని డైరెక్టర్ శరత్ తేజ, ప్రిన్సిపల్ కనకమహాలక్ష్మి, తదితరులు అభినందించారు.

ఆర్థికాభివృద్ధిలో ఎంఎస్ఎంఈల పాత్ర కీలకం

సీతంపేట, న్యూస్‌టుడే: నగరంలోని యూనియన్ బ్యాంకు ఆఫ్ ఇండియా ప్రాంతీయ కార్యాలయంలో శుక్రవారం ఎంఎస్ఎంఈ పరిశ్రమలు నెలకొల్పే వారికి రూ.130 కోట్ల రుణాలు అందజేశారు. కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా బ్యాంకు జనరల్ మేనేజర్ శాంతను కుమార్‌దాస్ హాజరై మాట్లాడారు. భారత ఆర్థిక వ్యవస్థ అభివృద్ధిలో ఎంఎస్ఎంఈలు కీలకపాత్ర పోషిస్తున్నాయన్నారు. యువతకు ఉపాధి కల్పించడంలోనూ ముందున్నాయన్నారు. కార్యక్రమంలో జోనల్ హెడ్ డాక్టర్ వాసప్ప, రీజనల్ హెడ్ జె.సింహాచలం తదితరులు పాల్గొన్నారు.

ఖాతాదారులకు రుణ మంజూరు పత్రాలు అందిస్తున్న శాంతను కుమార్‌దాస్ తదితరులు

పరీక్షల నిర్వహణకు పటిష్ఠ ఏర్పాట్లు

వన్‌టౌన్, న్యూస్‌టుడే: జిల్లాలో ఇంటర్మీడియట్, పదో తరగతి పరీక్షల నిర్వహణకు పటిష్ఠ ఏర్పాట్లు చేస్తున్నట్లు కలెక్టర్ హరేంధిర ప్రసాద్ వెల్లడించారు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి విజయానంద్ రాష్ట్ర సచివాలయం నుంచి శుక్రవారం వీసీ ద్వారా పరీక్షలతో పాటు ఇతర అంశాలపై సమీక్షించారు. వీసీ అనంతరం కలెక్టర్ జిల్లా అధికారులతో సమీక్ష జరిపారు. ఈనెల 23 నుంచి ఇంటర్మీడియట్, మార్చి 16 నుంచి పదో తరగతి పరీక్షలు జరగనున్నాయని తెలిపారు. పరీక్షా కేంద్రాల్లోకి చరవాణులు, స్మార్ట్‌వాచీలను పూర్తిగా నిషేధించాలన్నారు. విద్యార్థుల ఆరోగ్య భద్రత దృష్ట్యా వైద్యశిబిరాలు, డీహైడ్రేషన్ సెంటర్లు పెట్టాలన్నారు. పరీక్షా కేంద్రాల పరిధిలోని జిరాక్సు కేంద్రాలపై నిఘా పెంచాలని, పోలీసు, రెవెన్యూ, విద్యుత్తు, తపాలా శాఖ అధికారులు సమన్వయంతో పనిచేయాలన్నారు. కుటుంబ సర్వే పురోగతిపై దృష్టి సారించాలన్నారు. సమావేశంలో జేసీ విద్యాధరి, ఇన్‌ఛార్జి డీఆర్వో సత్తిబాబు, డీఈఓ ప్రేమకుమార్, ఆర్‌ఐఓ మురళీధర్ తదితరులు పాల్గొన్నారు.

చికెన్ ధరలు

(కిలోకి - రూ.లలో)

	వెన్‌కాబ్	బ్యాగ్
ఫారం గేటు	115	110
లైవ్	142	130
డ్రెస్‌డ్	206	230
స్కిన్‌లెస్	234	240

EENADU eClassifieds

BUSINESS SERVICES

లోకేష్ గోల్డ్ లోన్స్ బ్యాంక్/ ప్రైవేట్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి అదేరోజు మార్కెట్ రేటుకు కొనబడును. ✆ 9848488068, 7799223300.

WANTED DEALERS/AGENTS

Appointing District Dealers: Premium KOLA Rice brand invites financially strong wholesale distributors for Visakhapatnam, Vizianagaram & Srikakulam. Attractive margins & full company support. Call: 9866926083

FINANCIAL SERVICES

స్థిరాస్తులపై ఆంధ్రప్రదేశ్ అంతటా మార్టిగేజ్ లోన్స్ మరియు స్థిరాస్తి ఎక్కడ ఉన్నా ఏసంస్థలో ఉన్నా Xerox పేపర్స్‌పై 2nd మార్టిగేజ్ లోన్ ఇవ్వబడును. 50లక్షలులోపు, అయోధ్య కోఆపరేటివ్ బ్యాంక్. ✆ 93969 99669.

ప్రభుత్వ ఉద్యోగులకు పర్సనల్ లోన్స్ ఇళ్లు స్థలాలు, పొలాలు, ఫ్యాక్టరీలు, స్థిరాస్తులు, కాలేజీలపై తక్కువ వడ్డీతో ఫైనాన్స్ చేయబడును. బ్యాంకు లోన్స్‌లో ఉన్నా ఇవ్వబడును. *నో సిబిల్/ నో బ్రోకర్స్ *MSR గ్రూప్, వైజాగ్. Ph.:9121314141.

PEOPLE CARE

OLD AGE HOME

అక్కయ్యపాలెం అబీద్‌నగర్‌లో మదర్ & ఫాదర్ రిటైర్మెంట్ హోమ్ ఆధునికవసతులతో డాక్టర్ & నర్సింగ్ పర్యవేక్షణలో వృద్ధులు & పేషెంట్లకు సేవలు 7794948777.

REAL ESTATE

FLAT FOR SALE

GAJUWAKA

కూర్మన్నపాలెం,MVV పార్క్, గేటెడ్ కమ్యూనిటీ E/F 2 BHK 895SFT, 8thఫ్లోర్, Dబ్లాక్, ఫ్లాట్ 814, టూవీలర్ పార్కింగ్2, 30L అమ్మకం. 7075553377

JAGADAMBA

3BHK Flats For Sale in Dabagardens Behind Chennai Shopping Mall. Possession by May 2026. Contact: 9440190093.

KURMANNAPALEM

3 BHK 1223 Sft 3 Yrs Old S/W Facing with Cupboards, Lift, Car Parking, Vadlapudi, Near Sivalayam, VEPZ Road. 9949701827.

MURALINAGAR

New 2 B.H.k flat for sale at Madhavadhara near East park E\F, car parkg & lift availble. ✆ 9866321992

N A D

3Bhk 1800 sft flat E/f. 2Bhk 865sft S/f 2Bhk 820sft N/f 5th floor for sale @ 4500 per sft at Vimanagar. ✆ 9446139989

PENDURTHI

పెందుర్తి చిన్నముషిడివాడలో S/F 800SFT 26L, W/F 1080SFT 32L, S/F 930SFT 30L & E/F 1280SFT 38L 2BHK సెకండ్స్ ఫ్లాట్స్అమ్మకము. ✆ 7075553377

SEETHAMMADHARA

1000sft 2BHK South face full vastu 5yrs resale; Seethammadhara (Near NRI Hospital), Price: 1.05CR (negotiable). Phone: 9848521803

SUJATHANAGAR

3BHK wood work E/F 1350 sft, 6Yrs. old 100sft Road, 50L & 2 BHK1060sft. W/F, 2yrs old, 38L. Sujatanagar ✆ 7997274447, 8639168165.

GENERAL

858 Sft. Gr. floor 2 BHK S/F Matrusri Apartment Fully furnished & Car Parking, Near Sreekanya Theater, VSP. ✆ 8886734632.

HOUSE FOR SALE

GAJUWAKA

3 Floors, 6 Portions in 200 Sq.Yds. E/F Street No.:4 LV Nagar, Drivers Colony, Old GWK. Rental 50K getting. 9704619817.

MADDILAPALEM

Individual House for Sale H.B.Colony, Bhanu Nagar, 15Ft. Road, E/F, Opp: Appollo Pharmacy Road. Please Contact If you are Only Direct Buyer(Mediators Please Don't Contact). Ph: 7893766775.

PENDURTHI

120 గ॥లలో E/N & N/F లలో G+1 ఇల్లులు -2 అమ్మకం. పెందుర్తి మెయిన్‌రోడ్ నుండి 700 మీటర్ల దూరం (అఖిలేశ్వరి హాస్పటల్ డౌన్) Ph.:8096206939.

డూప్లెక్స్ హౌస్ N/F 100 గ॥ల్లో పెందుర్తి దగ్గర రాజయ్యపేటలో 6 Lane హైవేకి అతి దగ్గర్లో (200 మీటర్ల దూరం) 8096206939, 9603053573.

SEETHAMMADHARA

267sqy 6BHK Duplex Individual House (40x60) TPT Colony Back to Gurudwara Seethammadhara. ✆ 9394139146, 9000275115

LAND FOR SALE

GENERAL

పూసపాటిరేగ 'మం' గోవిందాపురం రోడ్డు హైవేకి 1/2KM తారురోడ్డు ఫేసింగ్ 9&4 ఎకరాలు కొబ్బరితోట అమ్మకం & హోటల్ లీజుకు కలదు. ✆ 9440255187.

PLOT FOR SALE

ANANDAPURAM

Sri Lok Valley @Tarluvada near Google Data Center Premium Plots E/F, W/F 200, 333, 400 Sq.Yds with Bank Loan. ✆ 8309646918.

BHEEMILI

Dorathota Road Facing Layout 280 SYd's West Facing, 200 SYd's Bheemili Plots for Sale. Contact ✆ 9989458845.

BHOGAPURAM

VMRDA RERA approved Plots * భోగాపురం, అయినాడ, సారిక కొత్తవలస, కోనాడలో అమ్మకానికి వున్నాయి. బ్యాంకులోన్ సదుపాయం. 8297349196.

KAPULUPPADA

200 & 400 Sq.Yds. VUDA Plots for Sale @ Kapuluppada, Bheemili. Contact: 8759199999.

N A D

160 sq.yrd (35x41) N/F 30ft Rd. 2nd plot Laneno: 10, Vimanagar for sale. Direct parties only. ✆ 9446139989

PENDURTHI

చినముషిడివాడలో MSN ఉడా లేఅవుట్‌లో ఇంద్రాణి ఫంక్షన్ హాల్ సమీపంలో ప్లాట్‌నెం. 25, 183 1/2 చ॥గ॥ స్థలం అమ్మకంనకు కలదు. 8074640147.

COMMERCIAL SPACE FOR SALE

GENERAL

Dwarakanagar Commercial 162 Sq.Yds G+2 Getting Rent 1,50,000/- & 292 Sq.Yds M.V.P. Colony 167 Sq.Yds Plot for Sale. ✆ 8599996668

LEASE

GENERAL

తెలంగాణ, ఖమ్మంలో 3021 చ॥గ॥లు ట్విన్ థియేటర్/ కమర్షియల్ లీజుకు సం॥ 9848531544. bit.ly/4rMldEv

WANTED

GENERAL

Wanted Plots for Development upto 500 Sq.Yds in and around Vizag City Utkarsaa Enterprises, Kakaninagar. ✆ 8885516379

TO LET

BEACH ROAD

Tolet Defence Officers Flats 3BHK, 3rd Floor A 301, 2200 Sft. Sea Facing Opp. VUDA Park, Ph: 8130531551, 9392868961.

MADHURAWADA

Madhurawada, VSP Sampath Nagar, 2BHK, 1100 Sft # 402, MK Lotus Apt. with Car Park & Lift. Flat for Rent. ✆ 9849586088.

COMMERCIAL

AKKAYYAPALEM

To-Let Commercial Shop/ Office 1000 Sft. Akkayyapalem Main Road Nr. Sangam Office Bus Stop Cont: 9493174782/ 9493546007.

MADHURAWADA

Built to Suite Commercial Space 6000 Sft. Ground & First Floors 80' Double Road Facing for Rent @ PM Palem. 9642433348.

SIRIPURAM

Commercial Space VIP Towers Down with Very Good Connectivity Ideal for Offices, IT Cos, Startup Plug&Play, Gym's, Clinics, Guest Houses, Storage Spaces etc. 9573271122

GENERAL

Ramnagar Nr. Care Hospital G.Flr Comml 2500 Sft @ 1,25,000/- 1st Flr 2100 Sft 3 B/R Furnished @ 36K. ✆ 9246212671/ 9866735212.

చినముషిడివాడ- సబ్‌రిజిస్ట్రార్ ఆఫీస్ దరి 60F' రోడ్డును ఆనుకొని 1st ఫ్లోర్ 3000, గ్రౌండ్‌ఫ్లోర్ 1200 Sft అద్దె/ లీజుకి కలదు. గొడౌన్, బ్యాంక్‌లకు, ఆఫీస్‌లకు etc. 9848176888.

SECOND SALE

Office Furniture for Sale New Looking Furniture and Computers. Contact: ✆ 8905890542.

JOBS

@@ ISO** Co. Needs for Vizag Branch. 1. Office Manager (Rtd. / Gulf Return) 2. Admn. Manager: 5 Yrs exp. Good Package. Ph: 9848551846.

Wanted Experienced Civil Engineers for MES & DGNP Govt. Projects. SSV Infra Projects. 9010597999. vidyasagardvp@gmail.com

Require Senior Persons Retd/VRS from Any Field to Work from Office. Salary Negotiable & To be Finalised On 14th, 15th & 16th During Interview. Call: Sheshagiri. 8885435455.

We are hiring Telecallers. Freshers can also apply Age: 21-30. Monthly Salary: 13K+ (MS Excel must) Vizag. Send us your CV Sri Karthikeya Associates Ph: 9948518361.

Required Accountant (Female) Experience in GST Filing and Tally for our Granite Export Company at Vizag. ✆ 9908664521.

ప్రముఖ కార్పొరేట్ సంస్థకు మేనేజర్స్ కావలెను. M/F హౌస్‌వైఫ్స్, Rtd, VRS టీచర్స్ కావలెను. F/P టైం శాలరీ & ఇన్సెంటివ్స్ కలవు. ✆ 9704480659.

NARAYANA ENGINEERING COLLEGES (AUTONOMOUS) : NELLORE | GUDUR
we are HIRING
Applications are invited from eligible candidates for the position of ASSISTANT PROFESSOR, PLACEMENT TRAINER in the following disciplines. Interested candidates may e-mail their resumes.
TRAINING & PLACEMENT: CORPORATE RELATIONS EXTERNAL APTITUDE | REASONING | VERBAL SOFT SKILLS ENGLISH LANGUAGE LAB TRAINER TECHNICAL TRAINER (C | JAVA | PYTHON DATA STRUCTURES | AI TOOLS | FULL STACK DATA BASE | AWS | BI TOOLS DIGITAL MARKETING TOOLS).
ENGINEERING: CSE (AIML, DATA SCIENCE) | ECE | CIVIL MECHANICAL | MATHS | ENGLISH CHEMISTRY | PHYSICS
GENERAL INFORMATION
• Qualifications and experience must be as per AICTE norms.
• Salary is not a constraint for deserving candidates.
• Industrial experience will be considered as an added advantage.
For Enquiries Contact - HR : 87903 50096
Mail your resume to: careers.nec@narayanagroup.com

VZM మల్టీస్పెషాల్టీ హాస్పిటల్‌లో పనిచేయుటకు జనరల్‌సర్జన్, గైనకాలజిస్ట్, ENT, రేడియాలజీ, న్యూరాలజీ& స్టాఫ్‌నర్స్ కావలెను. C:9440193650, 9440181635.

ఫ్లెక్స్ ప్రింటింగ్ షాపులో - ఫొటోషాప్ డిజైనర్స్ - 2 సం॥ అనుభవం గలవారు సంప్రదించండి - అక్షర డిజిటల్ - ద్వారకానగర్, విశాఖపట్నం-16. ✆ 9290128958

కన్‌స్ట్రక్షన్ కంపెనీలో పనిచేయుటకు సివిల్ ఇంజినీర్స్ (M/F) కావలెను. ఆకర్షణీయమైన జీతం. వాట్సాప్ 9949129054.

లేడీ ఆఫీస్ ఇంచార్జి -1, అర్హత : డిగ్రీ, వయస్సు : 25సం.లు పైన, శాలరీ -15వేలు, *లేడీ రిసెప్షనిస్ట్-2, అర్హత: ఇంటర్, శాలరీ-10వేలు, ఆయా-1, ఆఫీస్ బాయ్-1, శాలరీ-9వేలు, అర్జెంటుగా కావలెను. క్రిస్టియన్ ఎడ్యుకేషనల్ అకాడమీ, న్యూ కాలనీ. Ph: 9121232326

త్రివేణి హోంకేర్‌లో వృద్ధులను/ పేషెంట్స్ను చూసుకొనుటకు వర్కర్స్/ నర్సులు కావలెను. ఫ్రీ వసతి, భోజనం.జీ:18K to 20K. ✆ 9640400073, 98485 71888.

SECURITY GUARDS

జై గణేష్ సెక్యూరిటీ సంస్థలో విశాఖ స్టీల్ ప్లాంటు ఏరియాలో సెక్యూరిటీ గార్డులు 16 మంది, డ్యూటీ 8 గం॥ W/H, జీతం నెలకు ₹ 16,500/, PF & ESI, సెక్యూరిటీ సూపర్‌వైజర్ (Ex-Service or Civil) 9 మంది, జీతం ₹ 20,000/, ఉచిత నివాసం, సబ్సీడీ భోజనం, యూనిఫాం ఉచితం ✆ 93460 01964

గమనిక

క్లాసిఫైడ్ ప్రకటనలకు ప్రతిస్పందించే ముందు తగిన రీతిలో క్షుణ్ణంగా విచారించుకోవలసిందిగా పాఠకులకు సూచించడమైనది. ప్రకటనదారు చెబుతున్న లేదా చేసుకుంటున్న క్లెయిములతో ఈ వార్తాపత్రికకు ఏవిధమైన సంబంధం లేదు. ప్రకటనదారులు సరుకుల అమ్మకం లేదా అందించిన సేవల విషయంలో తప్ప, ప్రకటనల ద్వారా ప్రజల నుండి ఎట్టి డబ్బును వసూలు చేయరాదు. డబ్బును వసూలుచేసే ప్రకటనకర్తను బ్లాక్- లిస్టులో ఉంచే మరియు/ లేదా అతనిపై చట్టపరమైన చర్య తీసుకునే హక్కు యాజమాన్యానికి కలదు.

పెందుర్తి

తెరపై ఈనాడు
లక్ష్మీకాంత్ స్క్రీన్-1: ఫంకీ
స్క్రీన్-2: మన శంకర వరప్రసాద్ గారు

'బార్' ఎన్నికల్లో ఓటేసిన ప్రముఖులు

పెందుర్తి, న్యూస్‌టుడే: ఆంధ్రా బార్ అసోసియేషన్ ఎన్నికల సందర్భంగా ఏపీ ఆయిల్ ఫెడ్ కార్పొరేషన్ ఛైర్మన్, పెందుర్తి నియోజకవర్గ తెదేపా ఇన్‌ఛార్జి గండి బాబ్జీ, ఆయన కుమారుడు గండి వంశీదీప్ శుక్రవారం ఓటు హక్కు వినియోగించుకున్నారు. బార్ అసోసియేషన్‌లో సభ్యులైన వీరిద్దరూ నగరంలో జరిగిన పోలింగ్‌లో పాల్గొన్నట్లు సంబంధిత కార్యాలయ వర్గాలు ఓ ప్రకటనలో వెల్లడించాయి. ఓటు హక్కు వినియోగించుకుంటున్న గండి బాబ్జీని చిత్రంలో చూడవచ్చు.

వైభవంగా తిరుమంజన సేవ

పెందుర్తి, న్యూస్‌టుడే: వేంకటాద్రిపై కొలువుదీరిన తిరుమలేశునికి శుక్రవారం విశేష స్నపన తిరుమంజనం వైభవోపేతంగా జరిగింది. ఆలయ ప్రధానార్చకులు మహర్షి రామానుజాచార్యులు నేతృత్వంలో అర్చకులు వేదమంత్రాలు, నాదస్వర మంగళవాయిద్యాల నడుమ పంచామృతాలు, సుగంధ ద్రవ్యాలతో అభిషేకం నిర్వహించారు. నూతన వస్త్రాలతో శ్రీవారిని అలంకరించి ధూపదీప సేవలు చేశారు. విశేష నివేదనలు సమర్పించి భక్తులకు దర్శనం కల్పించారు. భక్తులు అధిక సంఖ్యలో కలియుగ దైవాన్ని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు.

మేమున్నాం.. మీకు తోడుగా

80085 74978 సమయం: ఉ॥ 10 నుంచి మ॥ ఒంటి గంట మధ్య

వేపగుంట, న్యూస్‌టుడే : ?: వేపగుంట జోనల్ కార్యాలయం వెనుక సూర్యచంద్రనగర్ ప్రధాన వీధిలో విద్యుత్ స్తంభాలు లేక చీకటిగా ఉంటోంది. – **రామేశ్వరరావు, రమణ, స్థానికులు**
✓: కొత్త విద్యుత్ స్తంభాలు మంజూరయ్యాయి. క్షేత్రస్థాయిలో పరిశీలించి సమస్య పరిష్కరిస్తాం. – **బల్ల శ్రీనివాసరావు, కార్పొరేటర్**

పరవాడ, న్యూస్‌టుడే: ?: పరవాడ పరిసర గ్రామాల్లో పందుల బెడద ఎక్కువైంది. పంటలు ధ్వంసం చేస్తున్నాయి. – **నాయుడు, పరవాడ** ✓: సమస్య పరిష్కారానికి వెంటనే చర్యలు చేపడతాం. – **మల్లికార్జునరావు, డిప్యూటీ ఎంపీడీవో, పరవాడ**

సబ్బవరం, న్యూస్‌టుడే: ?: సబ్బవరం సీబీఎం చర్చి సమీపంలో వ్యర్థాలు పేరుకుపోయాయి. – **డి.నాగేశ్వరరావు, సబ్బవరం** ✓: క్షేత్రస్థాయిలో పరిశీలించి చర్యలు తీసుకుంటాం. – **పి.ఆనందరావు, గ్రామ కార్యదర్శి, సబ్బవరం**

?: సబ్బవరం సాయినగర్ కాలనీ నుంచి వచ్చే వాడుక నీరు సబ్బవరం వ్యాపార దుకాణాల ముందు నిలిచిపోయి ఇబ్బందులు పడుతున్నాం. – **పి.సతీష్, సబ్బవరం** ✓: కాలువలు నిర్మించి సమస్య పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటాం. – **డి.ప్రసాదరావు, సర్పంచి, సబ్బవరం**

■ 108 వాహన సిబ్బంది హర్షం

సబ్బవరం, న్యూస్‌టుడే: 108 వాహన సిబ్బందికి కూటమి ప్రభుత్వం జీతాలు పెంచడంతో సబ్బవరం ప్రాంత 108 అంబులెన్స్ ఉద్యోగులు హర్షం వ్యక్తం చేశారు. ఈ మేరకు సీఎం పేరిట ముద్రించిన కరపత్రాలను శుక్రవారం ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో జి.సంజీవరావు, ఎ.శ్రీనివాసరావు, జి.ముత్యాలు తదితరులు పాల్గొన్నారు.

■ నేడు విద్యుత్ సరఫరా ఉండని ప్రాంతాలు

శ్రీనివాసనగర్(వేపగుంట), న్యూస్‌టుడే: శ్రీనివాసనగర్ 11కేవీ ఫీడర్ పరిధిలో నిర్వహణ పనుల కారణంగా శనివారం ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు గజేశ్‌కాలనీ, శ్రీసాయిమాధవనగర్, బ్రహ్మపురం, శ్రీనివాసనగర్, గొల్లనారాయణపురం, పరిసర ప్రాంతాల్లో విద్యుత్ సరఫరా ఉండదని ఏపీఈపీడీసీఎల్ జోన్-3 ఈఈ బి.సింహాచలం నాయుడు పేర్కొన్నారు.

■ 16న శ్రవణా నక్షత్ర పూజలు

పరవాడ, న్యూస్‌టుడే: పరవాడ మండలం ఈ.బోనంగి ఫార్మాసిటీ పునరావాసకాలనీ కొండపై కొలువైన శ్రీఅలివేలు వేంకటేశ్వరస్వామి ఆలయంలో ఈనెల 16న శ్రవణా నక్షత్ర పూజలు నిర్వహించనున్నట్లు ఆలయ ప్రధాన అర్చకులు శ్రీహరిశ్రీపద్మనాభాచార్యులు తెలిపారు. ఈ సందర్భంగా స్వామివారికి పంచామృతాభిషేకాలు, గోత్రనామాలతో అర్చనలు జరుగుతాయన్నారు. భక్తులు పెద్దఎత్తున తరలివచ్చి స్వామివారి తీర్థ ప్రసాదాలు స్వీకరించాలని కోరారు.

■ బాల్య వివాహాల నిర్మూలనపై అవగాహన

పరవాడ, న్యూస్‌టుడే: పరవాడ మండలం భరణికం అంగన్‌వాడీ కేంద్రంలో శుక్రవారం బాల్య వివాహాల నిర్మూలనపై అవగాహన సదస్సు ఏర్పాటు చేశారు. ఐసీడీఎస్ సెక్టార్ పరవాడ సూపర్‌వైజర్ శ్యామలాకుమారి బాల్యవివాహాల వల్ల కలిగే అనర్థాలను వివరించారు. ఈ కార్యక్రమంలో అంగన్‌వాడీ, ఆశా కార్యకర్తలు పాల్గొన్నారు.

■ పరవాడలో వైద్య శిబిరం

పరవాడ, న్యూస్‌టుడే: మేజరు పంచాయతీ పరవాడ సామాజిక భవనం వద్ద శుక్రవారం ప్రభుత్వ ఆయుష్ విభాగం ఆధ్వర్యంలో ఉచిత ఆయుర్వేద వైద్య శిబిరం ఏర్పాటు చేశారు. ఆయుష్ విభాగ వైద్యులు డాక్టర్ టి.శిరీష శిబిరాన్ని ప్రారంభించారు. అనంతరం రోగులకు వైద్య పరీక్షలు చేసి ఉచితంగా మందులు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో వైద్య సిబ్బంది, ఆశా కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

వైద్య పరీక్షలు చేస్తున్న డాక్టర్ శిరీష, ఇతర సిబ్బంది

జగమంతా ప్రేమమయం.. ఆదరణే తుది గమ్యం

నేడు ప్రేమికుల దినోత్సవం

పెందుర్తి, న్యూస్‌టుడే

ప్రేమంటే..? యువతీ యువకుల మధ్య చిగురించే మధురానుభూతి. సామాజిక మాధ్యమాల్లో మునిగి తేలిపోయే మైకం. సినిమాలు, షికార్లు, సాగరతీరాల వెంట విచ్చలవిడిగా కనిపించే చలనచిత్ర గీతం. తల్లిదండ్రులు, చదువులు, ఉన్నత లక్ష్యాలను పక్కనపెట్టి క్షణికానందం పొందే అద్భుత దృశ్యకావ్యం... ఇదేనా..? ప్రేమంటే..? జగమంతా ప్రేమమయం. . ఆరోగ్యకరమైన ప్రేమను అవసరమైన వారికి అందిస్తే తుది గమ్యం అనిర్వచనీయమని పెందుర్తిలోని లయోలా వృద్ధాశ్రమం నిర్వాహకులు దొడ్డి ప్రకాశరావు సూచించారు.

వృద్ధులకు పూలు అందించి శుభాకాంక్షలు తెలుపుతున్న పాలిటెక్నిక్ కళాశాల విద్యార్థులు, అధ్యాపకులు

★ నిరాశ్రయుల మధ్య వేడుకలు

ప్రపంచ ప్రేమికుల దినోత్సవాన్ని పురస్కరించుకుని పెందుర్తి ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల విద్యార్థులు స్థానిక లయోలా వృద్ధాశ్రమంలో నిరాశ్రయులు, మానసిక, శారీరక దివ్యాంగులు, వయోవృద్ధుల నడుమ వేడుకలు నిర్వహించారు. ప్రిన్సిపల్ డాక్టర్ ఎన్.చంద్రశేఖర్ ఆధ్వర్యంలో ఆశ్రమాన్ని సందర్శించి నిరాశ్రయులకు పూలు అందించి శుభాకాంక్షలు తెలిపారు. పండ్లు పంపిణీ చేశారు. వారితో సరదాగా మాట్లాడి నవ్వులు పూయించారు. ప్రేమకు దూరమైన ఇలాంటి వారి పట్ల ఆదరణ చూపించాలన్న లక్ష్యంతోనే ఈ కార్యక్రమం చేపట్టినట్లు చంద్రశేఖర్ తెలిపారు.

★ ఈ ఆశ్రమాన్ని సందర్శించాక వారితో మాట్లాడితే ప్రేమ విలువ తెలిసింది. మమ్మల్ని వారి బంధువుల్లా పలకరిస్తే అనిర్వచనీయమైన అనుభూతి కలిగింది. ప్రపంచంలో అన్ని బంధాల్లో ప్రేమ ఉంటుందని అర్థమైంది. – **కె.శేఖర్, విద్యార్థి, మురళీనగర్**

★ సేవ చేయడంలో ఇంతటి సంతృప్తి ఉంటుందని ఈ ఆశ్రమానికి వచ్చాక తెలిసింది. కుటుంబ సభ్యులకు, బంధువులకు దూరమై ఎందరో వృద్ధులు, దివ్యాంగులు ఇక్కడ ఆశ్రయం పొందుతున్నారు. వారితో మాట్లాడుతున్నప్పుడు వారు చూపిన వాత్సల్యం మంచి అనుభూతిని ఇచ్చింది. ఇంట్లో పెద్దలు, కుటుంబ సభ్యుల పట్ల ప్రేమ చూపాలని అర్థమైంది. వీరిని చూస్తే కళ్లు చెమర్చాయి. – **సీహెచ్.అక్షయ, విద్యార్థిని, అగనంపూడి**

★ ఎదుటి వారి పట్ల దయతో మెలగాలి

ప్రేమంటే స్త్రీ, పురుషుల మధ్య అంకురించే ఆకర్షణీయమైన భావన మాత్రమే కాదు. ఎదుటి వారి పట్ల దయ, కరుణ చూపితే వారి నుంచి కూడా ప్రేమ అందుతుంది. పిల్లలు ప్రతిరోజూ ఒకసారి తల్లిదండ్రులను ఆలింగనం చేసుకుని ఆ రోజు జరిగిన అంశాలను వారితో చర్చించి చూడండి. ప్రపంచంలో ఎక్కడా పొందలేని ప్రేమను వారి నుంచి మీరు పొందుతారు. కుటుంబానికి దూరమైన వారిని ఆదరించి చూడండి. అంతులేని ప్రేమను వారి కళ్లలో చూడగలరు. ఇది నిత్య జీవిత సత్యం. ప్రతి ఒక్కరు పాటించాలి. – **దొడ్డి ప్రకాశరావు, లయోలా వృద్ధాశ్రమ నిర్వాహకుడు**

దుకాణంలో అగ్నిప్రమాదం

పరవాడ, న్యూస్‌టుడే: పరవాడ మండలం వాడచీపురుపల్లి సంతబయలు సమీప రహదారిని ఆనుకుని ఉన్న సెల్‌ఫోన్ దుకాణంలో శుక్రవారం రాత్రి అగ్ని ప్రమాదం జరిగింది. స్థానికులు తెలిపిన వివరాలిలా.. గ్రామానికి చెందిన పేకేటి కన్నేశ్వరావు ఓ పాకను అద్దెకు తీసుకుని సెల్‌ఫోన్ దుకాణం నిర్వహిస్తున్నారు. ఎప్పటిమాదిరిగానే శుక్రవారం రాత్రి 8 గంటలకు దుకాణం మూసివేసి ఇంటికి వెళ్లిపోయారు. రాత్రి 9 గంటల సమయంలో దుకాణం నుంచి పెద్దఎత్తున మంటలు బయటకు రావడంతో స్థానికులు భయాందోళనకు గురై సంబంధిత యజమానికి సమాచారం అందించారు. ఈ ఘటనలో సామగ్రి మొత్తం కాలిపోయింది. ఎన్టీపీసీ, అనకాపల్లి అగ్నిమాపక శకటాలు వచ్చేసరికి సర్వం బూడిద అయింది. సిబ్బంది పక్క దుకాణాలకు మంటలు వ్యాపించకుండా అదుపు చేశారు. సుమారు రూ.4లక్షల వరకు ఆస్తి నష్టం ఉంటుందని అంచనా. పరవాడ పోలీసులు వివరాలు సేకరించారు. విద్యుత్ షార్ట్‌సర్క్యూట్ కారణంగా ఈ ప్రమాదం జరిగి ఉంటుందని భావిస్తున్నారు.

చెలరేగుతున్న మంటలు

జెట్టీ నిర్మాణంతో మత్స్యకారులకు మేలు: ఎమ్మెల్యే

పెందుర్తి, న్యూస్‌టుడే: పెందుర్తి నియోజకవర్గ పరిధిలోని పరవాడ మండలం ముత్యాలమ్మపాలెం తీరంలో జెట్టీ నిర్మించడం ద్వారా వేలాది మంది మత్స్యకారులకు మేలు జరుగుతుందని ఎమ్మెల్యే పంచకర్ల రమేష్‌బాబు పేర్కొన్నారు. ఈ మేరకు ఆయన శుక్రవారం శాసనసభలో మత్స్యకారుల సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లారు. ముత్యాలమ్మపాలెం, తిక్కవానిపాలెం గ్రామాల్లో మత్స్యకారులు చేపల వేట ప్రధాన వృత్తిగా జీవనం సాగిస్తున్నారు. ఇక్కడ జెట్టీ లేకపోవడం వల్ల బోట్లు కొట్టుకుపోవడం, దెబ్బతినడం వంటి సమస్యలు తలెత్తి ఎంతో నష్టపోతున్నారు. ఏడాదిపాటు ఇక్కడ జెట్టీ నిర్మాణానికి డీపీఆర్ సిద్ధమైనప్పటికీ కార్యరూపం దాల్చలేదని అన్నారు. ఈ సమస్య పరిష్కారానికి ప్రభుత్వం తగిన చర్యలు చేపట్టాలని కోరారు.

పరీక్షలను ప్రేమిస్తే.. ఆందోళన మాయం

పెందుర్తి, న్యూస్‌టుడే: విద్యార్థులు పరీక్షలను ప్రేమిస్తే ఆందోళన మాయమవుతుందని మానసిక నిపుణులు సూచించారు. ఇంటర్మీడియట్ పరీక్షల నేపథ్యంలో జిల్లా మానసిక ఆరోగ్య కార్యక్రమంలో భాగంగా పెందుర్తి ప్రభుత్వ జూనియర్ కళాశాలలో శుక్రవారం అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ప్రిన్సిపల్ ఎన్.డి.లలితకుమారి ఆధ్వర్యంలో చేపట్టిన ఈ కార్యక్రమంలో సైకియాట్రిస్ట్ డాక్టర్ నిత్య, సైకాలజిస్ట్ జి.సాయిలక్ష్మి పరీక్షల ఒత్తిడి నుంచి ఎలా ఉపశమనం పొందాలో, మానసిక, శారీరక ఆరోగ్యాన్ని ఎలా కాపాడుకోవాలో సూచనలు చేశారు. ఈ సందర్భంగా ఆందోళన, ఒత్తిడి జయించే మార్గాలను తెలియజేశారు. ఈ కార్యక్రమంలో అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు.

అవగాహన సదస్సులో పాల్గొన్న విద్యార్థులతో నిపుణులు డాక్టర్ నిత్య, సైకాలజిస్టు సాయిలక్ష్మి తదితరులు

శాంతినగరంలో పనులు ప్రారంభిస్తున్న కార్పొరేటర్ శానాపతి వసంత, తదితరులు

రూ.63లక్షలతో అభివృద్ధి పనులు

చినముషిడివాడ (పెందుర్తి), న్యూస్‌టుడే: జీవీఎంసీ 97వ వార్డు పరిధి చినముషిడివాడ శాంతినగరం కాలనీలో రూ.63లక్షల జీవీఎంసీ నిధులతో చేపట్టిన అభివృద్ధి పనులను వార్డు కార్పొరేటర్, స్థాయీ సంఘం సభ్యురాలు శానాపతి వసంత శుక్రవారం ప్రారంభించారు. ఈ ప్రాంతంలో రూ.38లక్షలతో బీటీ రహదారి, రూ.25లక్షలతో సామాజిక భవనం నిర్మించనున్నట్లు ఆమె తెలిపారు. ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు శంకరరావు, కాలనీ సంఘం ప్రతినిధులు పాల్గొన్నారు.

ఐఎఫ్‌ఆర్ నేపథ్యంలో తనిఖీలు

పెందుర్తి, న్యూస్‌టుడే: నగరంలో జరగనున్న ఇండియన్ ఫ్లీట్ రివ్యూ (ఐఎఫ్‌ఆర్) నేపథ్యంలో పెందుర్తి పోలీస్ స్టేషన్ పరిధిలో గట్టి భద్రతా చర్యలు అమలు చేస్తున్నట్లు సీఐ కె.వి.సతీశ్‌కుమార్ తెలిపారు. ఇతర రాష్ట్రాల నుంచి నగరంలోకి వచ్చే వాహనాలపై ప్రత్యేక దృష్టి సారించినట్లు వివరించారు. ఈ నేపథ్యంలో పినగాడి, సరిపల్లి, నరవ చెక్‌పోస్టుల వద్ద నిరంతర వాహన తనిఖీలు నిర్వహిస్తున్నామన్నారు. గంజాయి, మత్తు పదార్థాల రవాణాతో పాటు చట్టవ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడే వ్యక్తుల నిరోధానికి ఈ తనిఖీలు చేపడుతున్నట్లు వివరించారు. ఈ మేరకు శుక్రవారం ఆయా చెక్‌పోస్టుల వద్ద పోలీసులు విస్తృత వాహన తనిఖీలు చేపట్టారు.

సరిపల్లి చెక్‌పోస్టు వద్ద వాహనం తనిఖీ చేస్తున్న పోలీసులు

రేపు మాంసం దుకాణాలకు సెలవు

కార్పొరేషన్, న్యూస్‌టుడే: శివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని నగరంలోని మాంసం దుకాణాలు ఆదివారం తెరవకూడదని కమిషనర్ కేతన్‌గర్గ్ తెలిపారు. మాంసం, చేపల దుకాణాలు, జంతు వధశాలలకు సెలవు ప్రకటించినట్లు ఆయన పేర్కొన్నారు. నిబంధనలకు విరుద్ధంగా ఎవరైనా దుకాణాలు తెరిస్తే వాటిని సీజ్ చేయడంతో పాటు, మాంసం, చేపలను స్వాధీనం చేసుకుంటామని హెచ్చరించారు.

విద్యార్థులకు ఉచిత కంటి వైద్య పరీక్షలు

నరవ(వేపగుంట), న్యూస్‌టుడే: నరవ విశాఖ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇంజినీరింగ్ కళాశాలలో శుక్రవారం యాజమాన్యం విద్యార్థులకు ఉచిత కంటి వైద్య పరీక్షలు జరిపించింది. నాయుడుతోట సమీప శంకర్ ఫౌండేషన్ కంటి ఆసుపత్రి సీఎస్ఆర్ సేవా కార్యక్రమంలో భాగంగా విద్యార్థులకు ఉచితంగా ఈ వైద్య పరీక్షలు చేపట్టింది. ప్రతి విద్యార్థి ఏడాదికి ఒకసారి కంటి పరీక్షలు చేయించుకోవాలని, కంటి చూపులో ఏమాత్రం అసౌకర్యం కలిగినా వెంటనే వైద్యులను సంప్రదించాలని సూచించారు. డాక్టర్ దత్త, ప్రిన్సిపల్ ప్రదీప్‌వర్మ తదితరులు పాల్గొన్నారు.

నేత్ర పరీక్షలు చేస్తున్న వైద్యులు

ఆలయాల్లో వార్షికోత్సవాలు

నరవ(వేపగుంట), న్యూస్‌టుడే: నరవ ముత్యాలమ్మ, సత్తివానిపాలెం సత్తెమ్మతల్లి అమ్మవార్ల ఆలయ వార్షికోత్సవాలు శనివారం ఘనంగా జరుగుతాయని ఆలయ కమిటీలు తెలిపాయి. ఈ సందర్భంగా ఉదయం నుంచి అమ్మవార్లకు ప్రత్యేక పూజలు జరుగుతాయని నిర్వాహకులు పేర్కొన్నారు. ముత్యమాంబ అమ్మవారికి ఉత్సవ విగ్రహం చేయించామని, ఉదయం ఊరేగింపు ఘనంగా జరుగుతుందని ఆలయ ధర్మకర్త గవర సత్తిబాబు తెలిపారు.

మహా శివరాత్రి ఉత్సవాలకు వేళాయె..

సోమేశ్వరాలయంలో భారీ ఏర్పాట్లు

పరవాడ, న్యూస్‌టుడే

సముద్రతీరానికి ఆనుకుని వెలిసిన పురాతన క్షేత్రం అప్పికొండ సోమేశ్వరస్వామి ఆలయంలో మహాశివరాత్రి వేడుకలు ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఈనెల 15, 16 తేదీల్లో రెండు రోజుల పాటు జరగనున్న ఈ వేడుకలకు భక్తులు అధిక సంఖ్యలో తరలి రానున్నారు. ఈ నేపథ్యంలో తీరంలో పుణ్యస్నానాలు ఆచరించేందుకు, స్వామివారి దర్శనానికి ఎలాంటి ఇబ్బంది తలెత్తకుండా వివిధ శాఖలు సమన్వయంతో ఏర్పాట్లు చేపట్టారు.

■ 15న తెల్లవారుజామున 4 గంటలకు స్వామికి రుద్రాభిషేకం నిర్వహించాక భక్తులకు దర్శనభాగ్యం కల్పిస్తారు. రాత్రి మహాన్యాస పూర్వక రుద్రాభిషేకం ఉంటుంది. తీరం వద్ద పలు సాంస్కృతిక కార్యక్రమాలు జరగనున్నాయి. 16న ఉదయం 3 గంటల నుంచి సాయంత్రం వరకు ఆలయ సమీప సముద్ర తీరంలో భక్తుల పుణ్యస్నానాలు, స్వామివారి దర్శనాలు ఉంటాయి.

అప్పికొండ సోమేశ్వరస్వామి

■ ఈ సందర్భంగా ఆలయం వద్ద భక్తులకు ప్రత్యేక క్యూలైన్లు, షామియానాలు, పార్కింగ్, విద్యుత్తు దీపాలు, తాగునీటి సదుపాయం, ప్రసాదాల వితరణ తదితర ఏర్పాట్లకు అన్ని చర్యలు తీసుకున్నారు. తీరంలో పుణ్యస్నానాలు చేసిన తరువాత దుస్తులు మార్చుకోవడానికి వసతి, సంచార మరుగుదొడ్లు, వైద్య శిబిరాలు, 5 అంబులెన్స్‌లు, 2 అగ్నిమాపక శకటాలను అందుబాటులో ఉంచారు.

భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా పక్కాగా ఏర్పాట్లు చేస్తున్నాం. స్టీల్‌ప్లాంటు లేబర్‌గేటు నుంచి అప్పికొండ తీరం వరకు విద్యుత్తు దీపాలంకరణ చేశాం. ఆర్టీసీ యాజమాన్యం 130 బస్సులు ప్రత్యేకంగా నడపనుంది. తీరం వద్ద 100 మంది గజ ఈతగాళ్లతో పాటు 5 స్పీడు బోట్లు అందుబాటులో ఉంచాం. 500 మంది పోలీసులతో బందోబస్తు ఉంటుంది. ఆలయ పరిసరాల్లో 24 సీసీ కెమెరాలు ఏర్పాటు చేశాం. అన్ని శాఖల సమన్వయంతో ఈ వేడుకలను పక్కాగా నిర్వహిస్తాం. – **కె.పద్మావతి, ఆలయ ఈవో**

వేపగుంట పరిసరాల్లో..

నరవ(వేపగుంట), న్యూస్‌టుడే: నరవలోని స్వయంభూ దేవాలయంలో వేడుకలు ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు పూర్తి చేసినట్టు ఆలయ ధర్మకర్త గండ్రెడ్డి మహాలక్ష్మీనాయుడు తెలిపారు. ఈ సందర్భంగా మధ్యాహ్నం అన్నసమారాధన ఉంటుందన్నారు. వేపగుంట పరిసర ప్రాంతాల్లోని ఆలయాల్లోనూ సంబంధిత ఆలయ కమిటీలు ఏర్పాట్లు పూర్తి చేశాయి.

లింగాల తిరుగుడులో..

సబ్బవరం, న్యూస్‌టుడే: మండలంలోని లింగాల తిరుగుడు సోమ లింగేశ్వర ఆలయంలో మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని ఈనెల 15న రుద్రాభిషేకాలు, అమ్మవారికి కుంకుమ పూజలు వైభవంగా జరిపించాలని నిర్ణయించారు. మధ్యాహ్నం అన్న సమారాధన, సాయంత్రం కోటి దీపార్చన ఉంటుందని నిర్వాహకులు తెలిపారు. రాత్రి వివిధ నాటకాల్లోని ముఖ్యమైన ఘట్టాల ప్రదర్శన ఉంటుందన్నారు.

వారసులను సృష్టించి.. 300 గజాలు కొట్టేసి

★ యజమాని చనిపోయినట్లు తప్పుడు పత్రాల సమర్పణ
★ అయిదుగురిని అరెస్టు చేసిన పోలీసులు

రాజానగరం, న్యూస్‌టుడే: భూయజమాని బతికి ఉండగానే చంపేస్తారు.. వారికి వారసులుగా పేదలను చూపిస్తారు.. తప్పుడు ధ్రువపత్రాలతో రూ.లక్షల విలువైన భూమిని కొట్టేస్తారు.. ఈ క్రమంలోనే రాజమహేంద్రవరంలో 300 గజాల స్థలాన్ని కొట్టేసిన కేడీలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. రాజానగరం సీఐ ఎస్.ప్రసన్న వీరయ్యగౌడ్ శుక్రవారం తెలిపిన వివరాల ప్రకారం.. హైదరాబాద్‌లోని గాంధీనగర్‌లో నివాసం ఉంటున్న దేవరకొండ వెంకటసత్యవతికి కొంతమూరు పంచాయతీలో 500 గజాల స్థలం ఉంది. రాజమహేంద్రవరానికి చెందిన కొందరు దీనిపై కన్నేశారు. స్థల యజమాని మృతిచెందినట్లుగా, ఆమె వారసురాలిగా విశాఖపట్నం సమీపంలోని పెందుర్తికి చెందిన నాగభూషణరావు భార్య అన్నపూర్ణను చూపిస్తూ దొంగపత్రాలు సృష్టించారు. ఆ స్థలాన్ని వేరొకరికి జీపీఏ చేసేశారు. ఇటీవల ఆ స్థలాన్ని చదును చేసి, సరిహద్దు రాళ్లు పాతారు. భూమి కొనేందుకు వచ్చిన ఓ వ్యక్తి వెంకటసత్యవతిని సంప్రదించగా, రాళ్లు పాతిన విషయం తెలిసి అవాక్కయ్యారు. వెంటనే ఈసీ తీసుకోగా పైన జరిగిన వ్యవహారమంతా తెలిసింది. దీనిపై రాజానగరం పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ కేసులో కొప్పుల శ్రీనివాస్, మేళం ఉదయమూర్తి, కొలపల్లి హరికుమార్, దోవపు రామస్వామి(రాము), బూర రాజును అరెస్టు చేసినట్లు సీఐ తెలిపారు. మరికొందరు పరారీలో ఉన్నట్లు చెప్పారు.

16న పీజీఆర్ఎస్ రద్దు

వన్‌టౌన్, న్యూస్‌టుడే: మహా శివరాత్రి పర్వదినం కారణంగా, ఈ నెల 17 నుంచి 25 వరకు నిర్వహించనున్న ఐఎఫ్‌ఆర్ కార్యక్రమానికి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము వస్తున్న నేపథ్యంలో సోమవారం కలెక్టరేట్‌లో నిర్వహించనున్న పీజీఆర్ఎస్ కార్యక్రమాన్ని రద్దు చేసినట్లు కలెక్టర్ హరేంధిర ప్రసాద్ ఒక ప్రకటనలో తెలిపారు. జిల్లా యంత్రాంగమంతా ఐఎఫ్‌ఆర్ నిర్వహణలో ఉండటంతో పీజీఆర్ఎస్ నిర్వహించడం లేదని, ప్రజలు సహకరించాలని ఆయన కోరారు.

అనుమానాస్పద స్థితిలో వ్యక్తి మృతి

పెందుర్తి, న్యూస్‌టుడే: పెందుర్తి కూడలిలోని అనకాపల్లి బస్‌స్టాపు సమీపంలో ఓ వ్యక్తి శుక్రవారం అనుమానాస్పదంగా మృతి చెందినట్లు పెందుర్తి సీఐ కె.వి.సతీశ్‌కుమార్ తెలిపారు. ఆ వివరాలిలా.. బుచ్చిరాజుపాలెం ప్రాంతానికి చెందిన నమ్మి గౌరీ ఈశ్వరరావు(47) ఇనుప బీరువాలు తయారు చేసే పనులు చేస్తుంటాడు. మద్యానికి బానిసై తరచూ ఇంటి నుంచి వెళ్లిపోతుంటాడు. ఈ క్రమంలోనే సంక్రాంతి పండగ సమయంలో ఇంటి నుంచి వెళ్లిపోయి తిరిగి రాలేదు. ఇదిలా ఉండగా శుక్రవారం ఉదయం గుర్తు తెలియని వ్యక్తి రోడ్డు పక్కన మృతి చెందినట్లు స్థానికులు పెందుర్తి పోలీసులకు సమాచారం అందించారు. ఎస్ఐ స్వామినాయుడు, సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని మృతుడు గౌరీ ఈశ్వరరావుగా గుర్తించి కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. ఆహారం లేకపోవడం, అధికంగా మద్యం తాగడం వల్ల మృతి చెంది ఉంటాడని పోలీసులు భావిస్తున్నారు. అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ పేర్కొన్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం కేజీహెచ్‌కు తరలించామన్నారు.

సైబర్ నేరాలపై అప్రమత్తంగా ఉండాలి

కార్యక్రమంలో మాట్లాడుతున్న ఎస్సై కృష్ణారావు

వాడచీపురుపల్లి (పరవాడ), న్యూస్‌టుడే: సైబర్ నేరాల పట్ల ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండాలని పరవాడ ఎస్సై కృష్ణారావు సూచించారు. వాడచీపురుపల్లి జిల్లా పరిషత్తు ఉన్నత పాఠశాలలో శుక్రవారం నిర్వహించిన అవగాహన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. విద్యార్థులు మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలని, ఎక్కడైనా గంజాయి సమాచారం తెలిస్తే పోలీసులకు చెప్పాలని సూచించారు. ట్రాఫిక్ నిబంధనలు ప్రతిఒక్కరూ పాటించాలని, మైనర్లు వాహనాలు నడపరాదని, ఆన్‌లైన్ బెట్టింగులకు దూరంగా ఉండాలని అన్నారు. విద్యార్థులు క్రమశిక్షణతో కూడిన విద్య అభ్యసించి భవిష్యత్తులో ఉన్నత స్థాయికి ఎదగాలన్నారు. అనంతరం డ్రగ్స్‌కు వ్యతిరేకంగా ప్రతిజ్ఞ చేయించారు. ఈ కార్యక్రమంలో హెచ్ఎం శ్రీనివాసరావు, ఉపాధ్యాయ సిబ్బంది పాల్గొన్నారు.

రోడ్డు ప్రమాదాల నివారణకు చర్యలు

లంకెలపాలెం(పరవాడ), న్యూస్‌టుడే: పరవాడ మండలం లంకెలపాలెం కూడలి తదితర ప్రాంతాల్లో రోడ్డు ప్రమాదాల నివారణకు చర్యలు చేపడుతున్నట్లు జిల్లా రవాణాశాఖ అధికారి మనోహర్, సీఐ మల్లికార్జునరావు తెలిపారు. లంకెలపాలెం కూడలిలో శుక్రవారం వీరు వివిధ విభాగాల అధికారులతో కలిసి పర్యటించారు. తరచూ రోడ్డు ప్రమాదాలు జరుగుతున్న ప్రాంతాలను గుర్తిస్తున్నామన్నారు. అతి వేగంగా వాహనాలు నడపడం, రాత్రి వేళ తగిన వెలుతురు, హెచ్చరిక బోర్డులు లేకపోవడం, గ్రామీణ రోడ్లు ప్రధాన రహదారితో కలిసే చోట, చెట్ల కొమ్మలు అడ్డుగా ఉండడం తదితర అంశాలు రోడ్డు ప్రమాదాలకు కారణాలుగా గుర్తించినట్లు చెప్పారు. వాటిపై దృష్టి సారించి ప్రమాదాల నివారణకు చర్యలు చేపడతామన్నారు. ఈకార్యక్రమంలో రవాణాశాఖ అధికారులు గోపికృష్ణ, హసీనా సుల్తానా, గీతా కావ్య తదితరులు పాల్గొన్నారు.

లంకెలపాలెం కూడలిని పరిశీలిస్తున్న డీటీవో మనోహర్, సీఐ మల్లికార్జునరావు, తదితరులు

బహిరంగ ప్రకటన

శ్రీ ముగ్గు వెంకటరావు, శ్రీ ముగ్గు వారాహ గోవిందరావు మరియు శ్రీ ముగ్గు వీరభద్రరావు వారి తండ్రి గారైన ముగ్గు నారాయణ మూర్తి వారి రిజిస్టర్డ్ వీలునామా ద్వారా సంక్రమించినటువంటి ఆస్తిని నా క్లైయింట్, శ్రీ కర్రి వెంకటసంతోష్ అప్పారావు మరియు శ్రీ కర్రి వెంకట అర్జున్ కొనదలుచుకున్నారు.

ఆస్తి వివరము: సర్వే నెం.127లలో 224.93 చదరపు గజాలు లేదా 188.063 చదరపు మీటర్లు ఖాళీ స్థలము మరియు అందులో ఉన్న షెడ్ యొక్క డోర్ నెం. 17-9, కృష్ణా ఎన్క్లేవ్ నెం. 1086435943 సింహగిరి నగర్, పెందుర్తి గ్రామము, విశాఖపట్నం. హద్దులు: ఉత్తరం: 40 అడుగుల రోడ్డు, దక్షిణం: మహేశ్ ప్రతి కిరణ్, తూర్పు: ముగ్గు సత్యనారాయణ గారి ఖాళీ స్థలం, పడమర: కోటేశ్వరరావు గారి భవనం

కావున పైన పేర్కొన్న ఆస్తికి ఏదైనా క్లెయిమ్, హక్కు, ఆస్తి టైటిల్ లేదా అభ్యంతరం ఉన్న వ్యక్తి, లేదా వ్యక్తులు ఈ నోటీసు ప్రచురించబడిన తేది నుండి 10 రోజుల లోపు దిగువ అడ్రస్ కు తెలియజేయవలెను. పైన పేర్కొన్న సమయములోపల ఎటువంటి అభ్యంతరం రాకపోతే నా క్లైయింట్ రిజిస్ట్రేషన్ కొనసాగిస్తారు. ఆ తరువాత ఎటువంటి క్లెయిమ్ లేదా అభ్యంతరం స్వీకరించబడదు.

బొడ్డేటి గణేష్ న్యాయవాది
ప్లాట్ నెం. 403, శ్రీ సత్య రెసిడెన్సీ, మోరియా హోటల్ ఎదురుగా, అల్లిపురం, విశాఖపట్నం - 530 004.
ఫోన్: 9521889590

బహిరంగ ప్రకటన

[illegible]

SBI బ్యాంక్ మేనేజర్
ఫోన్ : 99596 37696 (CM మంజూరు)
లంకెలపాలెం బ్రాంచ్ - ఫోన్ : 98494 22443

కె. కృష్ణ మూర్తి, B.Com., B.L., అడ్వకేట్
డి.నెం.11-4-6, ఒక ఆర్ ఫంక్షన్ హాల్ ప్రక్కన, కణితి రోడ్డు, గాజువాక, విశాఖపట్నం-26.
ఫోన్ : 98483 99944 & 90102 58885

(c) eenadu

భీమిలి

సినిమాలు

చిట్టివలస (తగరపువలస), న్యూస్‌టుడే

గజేశ్ - మన శంకర వరప్రసాద్ గారు

రామలక్ష్మి - భర్త మహాశయులకు విజ్ఞప్తి

తాతా - సీతా పయనం

సప్తగిరి - ఫంకీ

గ్యాస్ సిలిండర్ల వ్యాన్ బోల్తా

కొమ్మాది: జాతీయరహదారిపై మారికవలస సమీపంలో గ్యాస్ సిలిండర్లతో వెళ్తున్న వ్యాన్ బోల్తా పడింది. అతి వేగంగా వెళ్తున్న వాహనానికి ద్విచక్రవాహనం అడ్డుగా రావడంతో ఒక్కసారిగా అదుపు తప్పి బోల్తా పడింది. గ్యాస్ బండలు రోడ్డుపై దొర్లుకుని చెల్లా చెదురయ్యాయి. డ్రైవర్, సిబ్బంది స్వల్పగాయాలతో బయటపడ్డారు. సుమారు 208 పైగా ఉన్న గ్యాస్ బండలు ఒక్కసారిగా రోడ్డుపై దొర్లడం, ఆ సమయంలో వెనక వాహనాలు రాకపోవడంతో పెను ప్రమాదం తప్పిందని స్థానికులు పేర్కొన్నారు.

హాస్టళ్లలో మెరుగైన వసతులు కల్పించాలి

భీమునిపట్నం, న్యూస్‌టుడే: భీమిలిలోని ప్రభుత్వ వసతిగృహాల్లో విద్యార్థుల కోసం మెరుగైన సౌకర్యాలు కల్పించాలని భీమిలి వినియోగదారుల సంక్షేమ సంఘం విజ్ఞప్తి చేసింది. సంఘం అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు కె.ఎస్.నాయుడు, పి.రాజేంద్రప్రసాద్ వర్మ ఆధ్వర్యంలో బృందం బీచ్‌రోడ్డులో ఉన్న బీసీ బాలికల పోస్ట్‌మెట్రిక్ కళాశాల వసతి గృహాన్ని శుక్రవారం సందర్శించారు. అనంతరం హాస్టల్ సంక్షేమాధికారి స్వాతితో సమావేశమై అక్కడ నెలకొన్న సమస్యలను తెలుసుకున్నారు. సంఘం గౌరవాధ్యక్షుడు టి.భీమారావు, వర్కింగ్ ప్రెసిడెంట్ ఎం.లక్ష్మణరావు, సలహాదారులు కె.శంకరరావు, బి.సూరిబాబు పాల్గొన్నారు.

మేమున్నాం.. మీకు తోడుగా

99122 22247 సమయం: ఉ॥ 10 నుంచి మ॥ ఒంటి గంట మధ్య

ఎండాడ, న్యూస్‌టుడే: ?: మధురవాడ నుంచి న్యాయ కళాశాల వరకు కాంక్రీట్ వ్యర్థాలతో రోడ్డంతా గోతులమై ప్రమాదకరంగా మారింది. -వి.రామకృష్ణ ✓: పరిశీలించి చర్యలు తీసుకుంటాం. - అయ్యప్పనాయుడు, జేడీ

?: సాగర్‌నగర్ బీచ్‌కు వెళ్లే దారిలో జరుపుతున్న దుకాణాల ముందు వాహనాలు పెట్టడంతో రాకపోకలకు ఇబ్బందులు పడుతున్నాం. - రవి కాంత్ ✓: ట్రాఫిక్ అంతరాయం లేకుండా చూస్తాం. - ప్రభాకర్ ఆరిలోవ ట్రాఫిక్ సీఐ

?: సిల్వర్‌సిటీ (రుషికొండ) ఎదురుగా ఉన్న లేఅవుట్‌లో వీధి దీపాలు వెలగడం లేదు. - రుషి కొండ వాసులు ✓: పరిశీలించి తగు చర్యలు తీసుకుంటాం. - సాయిరాం, విద్యుత్ ఏఈ

భీమిలి జేడీగా విజయకుమార్

కార్పొరేషన్, న్యూస్‌టుడే: పంచాయతీరాజ్ డివిజనల్ డెవలప్‌మెంట్ ఆఫీసర్‌గా చింతూరులో విధులు నిర్వహిస్తున్న ఎం.విజయకుమార్‌ను డిప్యుటేషన్‌పై మహా విశాఖ నగరపాలక సంస్థ జోన్-1 జెడ్సీగా నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఏడాది పాటు ఆయనకు డిప్యుటేషన్‌పై విధులు నిర్వహించేలా ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి శశిభూషణ్‌కుమార్ ఉత్తర్వులు జారీ చేశారు.

నేడు విద్యుత్తు సరఫరాకు అంతరాయం

మధురవాడ, న్యూస్‌టుడే: మధురవాడలోని 33/11కేవీ విద్యుత్తు ఉపకేంద్రం వద్ద మరమ్మతుల కారణంగా శనివారం ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు ఎంఎస్సార్ లేఅవుట్, ఉజ్వల ఆసుపత్రి, సాయిప్రియాలేఅవుట్, పల్లీనగర్ ప్రాంతాల్లో విద్యుత్తు సరఫరాకు అంతరాయం కలుగుతుందని ఈఈ బి.సింహాచలంనాయుడు శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు.

పీఎంపాలెం, న్యూస్‌టుడే: పీఎంపాలెం ఉప విద్యుత్తు కేంద్రం పరిధిలో శనివారం ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు సప్తగిరి కాలనీ, గుప్తా లేఅవుట్, చాణక్యపురి లేఅవుట్, పీర్‌లెస్ కాలనీ, బింద్రానగర్, తారకరామనగర్, సుందర్‌నగర్ ప్రాంతాల్లో విద్యుత్తు సరఫరాకు అంతరాయం కలుగుతుందని ఈఈ పేర్కొన్నారు.

ఐటీవోగా బలరామ్‌నాయుడు

సాగర్‌నగర్, న్యూస్‌టుడే: భారతదేశ క్రీడా రంగంలో వాటర్ స్పోర్ట్స్ విభాగంలో స్టాండ్ అప్ ప్యాడ్లింగ్ (ఎస్‌యూపీ) క్రీడకు సంబంధించి అంతర్జాతీయ టెక్నికల్ అఫీషియల్ (ఐటీవో)గా కెనాయింగ్ అండ్ కయాకింగ్ అసోసియేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ (సీకేఏపీ) అధ్యక్షుడు బి.బలరామ్‌నాయుడు ఐసీఎఫ్ నెంబర్‌ను శుక్రవారం తాను పొందినట్లు ఆయన ఒక ప్రకటనలో తెలిపారు. గతేడాది డిసెంబరులో హాంకాంగ్‌లో చేపట్టిన ఈ ప్రక్రియలో ప్రపంచవ్యాప్తంగా ఎంపికైన 20 మందిలో భారత్ తరపున అర్హత సాధించిన ఇద్దరిలో నాయుడు ఒకరు. ఇక నుంచి ప్రపంచ వ్యాప్తంగా అంతర్జాతీయ వేదికలపై అఫీషియల్‌గా వ్యవహరించే అవకాశముంటుందన్నారు. దేశంలో సుదీర్ఘ కోస్తాతీరం ఉన్న ప్రాంతాల్లో అంతర్జాతీయ సముద్ర క్రీడలను గ్లోబల్ స్టాండర్డ్స్‌కు అనుగుణంగా నిర్వహించేందుకు ఈ గుర్తింపు దోహదపడుతుందన్నారు.

అప్పన్న సన్నిధిలో ఇండోర్ మున్సిపల్ బృందం

సింహాచలం, న్యూస్‌టుడే: విశాఖ నగర పర్యటనకు విచ్చేసిన ఇండోర్ మున్సిపల్ కార్పొరేషన్ కౌన్సిలర్ల బృందం శుక్రవారం సింహాద్రి అప్పన్న స్వామిని దర్శించుకుంది. 66, 57 వార్డుల కౌన్సిలర్లు కంచన్ గిద్వాని, సురేశ్ జీ టక్కర్ సహా 30 మంది బృందం ఆలయానికి విచ్చేసింది. వీరికి ఆలయ ఏఈవో తిరుమలేశ్వరరావు, అధికారులు స్వాగతం పలికారు. కప్పస్తంభం ఆలింగనం చేసుకుని బేడామండపం ప్రదక్షిణం చేశారు. అంతరాలయంలో స్వామిని దర్శించుకుని పూజల్లో పాల్గొన్నారు. పండితులు వేదమంత్రాలతో ఆశీర్వదించారు. అధికారులు స్వామివారి ప్రసాదం, శేషవస్త్రాలు అందజేశారు.

ఆలయ ప్రాంగణంలో ఇండోర్ మున్సిపల్ కౌన్సిలర్ల బృందం

33 కేవీ జోరుగా.. 11 కేవీ నెమ్మదిగా

ఏపీఈపీడీసీఎల్ జోన్-3లో భూగర్భ విద్యుత్తు కేబుల్ పనులు

మధురవాడ, న్యూస్‌టుడే

ప్రకృతి విపత్తుల సమయాల్లో విద్యుత్తు వ్యవస్థ నష్టాలు, సరఫరాలో అంతరాయం ఎక్కువగా జరుగుతోంది. దీంతో ప్రజలు, చిన్న, పెద్ద తరహా పరిశ్రమలు, వ్యాపారాలు ఇబ్బంది పడాల్సి వస్తోంది. దీనికి పరిష్కారంగా రీవాంప్‌డ్ డిస్ట్రిబ్యూషన్ సెక్టార్ స్కీమ్ (ఆర్‌డీఎస్ఎస్) కింద కోట్లాది రూపాయల నిధులతో ఏపీఈపీడీసీఎల్ భూగర్భ విద్యుత్తు కేబుల్ నిర్మాణ పనులు చేపడుతోంది. ఆయా పనులు జోన్-3లో చురుగ్గా సాగుతున్నాయి.

★ ఏపీఈపీడీసీఎల్ జోన్-3 పరిధిలోని మధురవాడ, పీఎంపాలెం, కొమ్మాది, భీమిలి, తగరపువలస, ఆనందపురం, గోపాలపట్నం, వేపగుంట, పెందుర్తి పరిధిలో భూగర్భ విద్యుత్తు కేబుల్ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. జోన్ మొత్తం 33 కేవీ అధిక ఓల్టేజీ కేబుల్స్ 218.8 కిలోమీటర్లు వేయాల్సి ఉండగా 65 శాతం పనులు పూర్తయ్యాయి. ఇంత వరకు 38 కి.మీ.ల మేర 33 కేవీ భూగర్భ కేబుల్స్‌ను ఛార్జ్ చేసి విద్యుత్తు సరఫరా అందిస్తున్నారు.

మధురవాడలో భూగర్భ విద్యుత్తు కేబుల్స్ నిర్మాణ పనులు

కీలక ప్రాంతాల్లో తుది దశకు..: ఆనందపురం నుంచి ఎన్ఏడీ కొత్తరోడ్ వరకు, విమ్స్ ఆసుపత్రి, ఐటీసెజ్ తదితర ప్రాధాన్యత కలిగిన ప్రాంతాల్లో పనులు చివరి దశకు చేరుకున్నాయి. విమ్స్ ఆసుపత్రి పరిధిలో అత్యవసర సేవలకు అంతరాయం కలగకుండా 2.4 కి.మీ.ల మేర విద్యుత్తు సరఫరా ప్రారంభించారు. ఐటీ కంపెనీల అవసరాన్ని దృష్టిలో ఉంచుకుని మధురవాడ వీధుల్లో పనులు వేగవంతం చేశారు. రానున్న వర్షాకాలం నాటికి పనులను పూర్తయ్యే అవకాశముందని అధికారులు చెబుతున్నారు.

అంతరాయం లేని సరఫరా..: జోన్-3 పరిధిలో వివిధ మండలాలు, జీవీఎంసీ వార్డుల్లో జరుగుతున్న భూగర్భ విద్యుత్తు కేబుల్ పనులను ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నాం. రోడ్ల తవ్వకాల వల్ల కలుగుతున్న అసౌకర్యానికి ప్రజలు సహకరించాలి. భవిష్యత్తులో అంతరాయం లేని విద్యుత్తు అందించడమే లక్ష్యంగా ప్రాజెక్టు పనులు ముమ్మరంగా జరుగుతున్నాయి. -టి.సింహాచలంనాయుడు, జోన్-3 ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్

అక్కడ అలా..

★ ప్రధాన కేబుల్స్ పనులు వేగంగా జరుగుతున్నా కాలనీల్లో ఇళ్లకు విద్యుత్తు సరఫరా చేసే 11 కేవీ భూగర్భ విద్యుత్తు పనుల విషయంలో యంత్రాంగానికి సవాళ్లు ఎదురవుతున్నాయి. కేబుల్స్ వేగంగా వేస్తున్నా విద్యుత్తు సరఫరా చేయడంలో జాప్యం కనిపిస్తోంది. 11 కేవీ పనులు మొత్తం 252.7 కిలోమీటర్లు వేయాల్సి ఉండగా 83.63 కి.మీ.ల మేర పూర్తి చేశారు. పలుచోట్ల కేబుల్ వేసినా రింగ్ మెయిన్ యూనిట్లు (ఆర్ఎంయూఎస్) అమర్చడంలో ఆలస్యమవుతోంది. పెందుర్తి, గోపాలపట్నం ప్రాంతాల్లో రైల్వే క్రాసింగ్ అనుమతుల వల్ల కొన్ని చోట్ల పనులు నిలిచిపోయాయి. పెందుర్తి, సింహాచలం తదితర చోట్ల భౌగోళిక పరిస్థితులు, ట్రాఫిక్ రద్దీ కారణంగా పనులు నెమ్మదిగా సాగుతున్నాయి.

అనధికార లేఅవుట్లపై ప్రత్యేక దృష్టి

అధికారులతో కలిసి పరిశీలిస్తున్న కమిషనర్ కేతన్‌గార్గ్

కొమ్మాది, న్యూస్‌టుడే: జీవీఎంసీ పరిధిలో అనధికార లేఅవుట్లలో నిబంధనల అమలుపై ప్రత్యేక దృష్టి సారించాలని కమిషనర్ కేతన్‌గార్గ్ అన్నారు. శుక్రవారం మధురవాడ జోన్ పరిధిలోని ఓ ప్రైవేటు లేఅవుట్‌ను కమిషనర్ పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. నగరంలోని అసంపూర్తి లేఅవుట్ల వల్ల నివాస స్థలాల యజమానులకు ఎల్ఆర్ఎస్ (క్రమబద్ధీకరణ) అనుమతుల మంజూరులో సాంకేతిక ఇబ్బందులు ఎదురవుతున్నాయన్నారు. వీటిని పరిష్కరించేందుకు సమగ్ర నివేదిక సిద్ధం చేయాలని అధికారులకు సూచించారు. కొమ్మాది పరిధిలోని సర్వే సంఖ్య 36, 37, 65-73, 88-91లలో సుమారు 14.4 ఎకరాల్లో విస్తరించి ఉన్న ఏబీకే రియల్ ఎస్టేట్ లేఅవుట్‌ను కమిషనర్ స్వయంగా పరిశీలించారు. సదరు లేఅవుట్‌లో 163 ప్లాట్లు ఉండగా ఇప్పటి వరకు 83 మంది యజమానులు ఎల్ఆర్ఎస్ కోసం దరఖాస్తు చేసుకున్నారన్నారు. ఈ లేఅవుట్‌లో అంతర్గత రోడ్లను ప్రధాన రహదారులతో అనుసంధానం చేయకపోవడం వల్ల 75 మంది దరఖాస్తుదారులకు అనుమతులు మంజూరు చేయడంలో ఆటంకాలు ఎదురవుతున్నట్లు గుర్తించారు. లేఅవుట్ యజమానితో మాట్లాడిన కమిషనర్ రోడ్ల అనుసంధాన ప్రక్రియను వెంటనే పూర్తి చేయాలని ఆదేశించారు. ప్రభుత్వ నిబంధనల ప్రకారం అభివృద్ధి పనులు చేపట్టకపోతే చట్టపరంగా కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

ప్రశాంతంగా బార్ కౌన్సిల్ ఎన్నికలు

భీమిలి కోర్టు న్యాయవాద సంఘం మందిరంలో ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రం

భీమునిపట్నం, న్యూస్‌టుడే: రాష్ట్ర బార్ కౌన్సిల్ కార్యవర్గ సభ్యుల ఎన్నిక భీమిలిలో శుక్రవారం ప్రశాంతంగా జరిగింది. భీమిలి న్యాయవాద సంఘం మందిరంలో ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రంలో బార్ అసోసియేషన్ అధ్యక్షుడు, పోలింగ్ అధికారి ఎన్.జనార్దనరావు ఆధ్వర్యంలో ఉదయం 10.30 నుంచి సాయంత్రం 5 గంటల మధ్య పోలింగ్ నిర్వహించారు. భీమిలి బార్ అసోసియేషన్‌లో సభ్యత్వం కల్గిన 70 మందికి ఓటు హక్కు కల్పించారు. వీరిలో 67 మంది ఓటు హక్కును వినియోగించుకున్నారు. కార్యక్రమంలో పోలింగ్ సిబ్బంది పి.బాలభాస్కరరావు, బి.వెంకటేశ్వరరావు, బూత్ ఏజెంట్లు డి.కనకమహాలక్ష్మి, జి.వి.సన్యాసిరావు పాల్గొన్నారు.

అన్నప్రసాద భవనం వద్ద కుళాయిలు ప్రారంభం

సింహాచలం, న్యూస్‌టుడే: పంజాబ్ నేషనల్ బ్యాంకు సహకారంతో సింహగిరిపై అన్నప్రసాద భవనం వద్ద భక్తులు చేతులు శుభ్రం చేసుకునేందుకు రూ.2 లక్షల వ్యయంతో ఏర్పాటు చేసిన కుళాయిలను శుక్రవారం ప్రారంభించారు. ఈవో జె.వెంకటరావు, పంజాబ్ నేషనల్ బ్యాంకు డీజీఎం ఆనంద్‌కుమార్, ఏజీఎం మనోజ్‌కుమార్ సేతు, సీనియర్ మేనేజర్ లోక్‌నాథ్, బీఎం జనార్దన్ పాల్గొని రిబ్బను కత్తిరించి కుళాయిలు అందుబాటులోకి తీసుకొచ్చారు. కార్యక్రమంలో ఏఈవో రమణమూర్తి, పర్యవేక్షకుడు పాలూరి నరసింగరావు, తదితరులు పాల్గొన్నారు.

అన్నప్రసాద భవనం వద్ద కుళాయిలు ప్రారంభిస్తున్న ఈవో వెంకటరావు, బ్యాంకు అధికారులు

పదిలో మెరుగైన ఫలితాలు సాధించాలి

విద్యార్థుల సన్నద్ధతను పరీక్షిస్తున్న డీఈవో ప్రేమ్‌కుమార్

చిట్టివలస(తగరపువలస), న్యూస్‌టుడే: పదో తరగతిలో మెరుగైన ఫలితాలను సాధించాలని జిల్లా విద్యాశాఖాధికారి ప్రేమ్‌కుమార్ అన్నారు. భీమిలి మండలంలోని లక్ష్మీపురం, మజ్జివలస జిల్లా పరిషత్తు ఉన్నత పాఠశాలలను శుక్రవారం సందర్శించి వందరోజుల ప్రణాళిక అమలును పరిశీలించారు. విద్యార్థుల అభ్యసన సామర్థ్యాలను, పరీక్షల సన్నద్ధతను ప్రశ్నల ద్వారా పరీక్షించారు. విద్యార్థులకు ఎలాంటి సందేహాలున్నా ఉపాధ్యాయుల ద్వారా నివృత్తి చేసుకోవాలన్నారు.

బోర్‌వెల్ పరిశ్రమను ప్రభుత్వం ఆదుకోవాలి

అడివివరం (సింహాచలం), న్యూస్‌టుడే: విశాఖలో బోర్‌వెల్ పరిశ్రమ ద్వారా జీవనం సాగించడంతో పాటు ఎందరికో ఉపాధి కల్పిస్తున్న ఈ రంగాన్ని ప్రభుత్వం ఆదుకోవాలని విశాఖ బోర్‌వెల్స్ అసోసియేషన్ కోరింది. అసోసియేషన్ ఆధ్వర్యంలో శుక్రవారం పాత అడివిరంలో బోర్‌వెల్ యజమానుల సమావేశం జరిగింది. ఈ సందర్భంగా అసోసియేషన్ అధ్యక్షుడు ఏఎస్ఆర్ ప్రభు మాట్లాడుతూ విశాఖలో బోర్‌వెల్ సామగ్రిని విశాఖలో తయారు చేసేలా చర్యలు తీసుకోవాలన్నారు. ఉపకరణాల తయారీ పరిశ్రమలను నెలకొల్పితే ధరలు అందుబాటులోకి వచ్చి పరిశ్రమ నిలబడుతుందన్నారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వం సానుకూలంగా స్పందించి అవసరమైన చర్యలు తీసుకోవాలని కోరారు.

సమావేశంలో విశాఖ బోర్‌వెల్స్ అసోసియేషన్ ప్రతినిధులు

రాష్ట్రంలో మెడికల్ మాఫియాను అరికట్టాలి

మధురవాడ, న్యూస్‌టుడే: రాష్ట్ర ప్రజల ఆరోగ్యంతో చెలగాటమాడే మెడికల్ మాఫియాను అరికట్టాలని సీపీఐ రాష్ట్ర సమితి సభ్యుడు మరుపిళ్ల పైడిరాజు డిమాండ్ చేశారు. శుక్రవారం మధురవాడ సీపీఐ కార్యాలయం వద్ద గోడ పత్రికను పార్టీ నాయకులతో కలసి ఆయన ఆవిష్కరించారు. ప్రభుత్వం నూతన మెడికల్ కాలేజీలను ప్రైవేటీకరణ చేస్తామని ఒంటెద్దు పోకడలకు పోతోందన్నారు. ఈ నెల 14న కలెక్టర్ కార్యాలయం వద్ద జరిగే నిరసన కార్యక్రమంలో ప్రజలంతా స్వచ్ఛందంగా పాల్గొనాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో సీపీఐ ఏరియా కార్యదర్శి వాండ్రాసి సత్యనారాయణ, పెంటపల్లి కాంతమ్మ, ఎన్.అప్పారావు, కె.జగ్గాస్వామి, కె.రాంమహేష్, డి.సతీష్, మోహన్, మహేష్, నాగరాజు తదితరులు పాల్గొన్నారు.

మధురవాడ సీపీఐ కార్యాలయం వద్ద గోడపత్రికలను ఆవిష్కరిస్తున్న పార్టీ నాయకులు

ప్రజా సమస్యల పరిష్కారమే లక్ష్యం

మధురవాడ, న్యూస్‌టుడే: ప్రజా సమస్యలపై త్వరితగతిన స్పందించి మెరుగైన మౌలిక సదుపాయాలు కల్పించేందుకు కృషి చేస్తున్నామని మధురవాడ జోన్ కమిషనర్ ఒ.అయ్యప్పనాయుడు అన్నారు. తెదేపా రాష్ట్ర వాణిజ్య విభాగం నిర్వాహక కార్యదర్శి పిళ్లా వెంకట్రావుతో కలిసి శుక్రవారం మొగధారమ్మ కాలనీ, నగరంపాలెం ప్రాంతాల్లో ఆయన పర్యటించారు. ఈ సందర్భంగా ఆయా ప్రాంతాల్లో ప్రజలు ఎదుర్కొంటున్న తాగునీరు, మురుగునీటి కాలువల్లో పూడికలు, ఇతర పారిశుద్ధ్య సమస్యలను స్వయంగా పరిశీలించారు. కార్యక్రమంలో వార్డు తెదేపా నాయకులు, జీవీఎంసీ వివిధ విభాగాల అధికారులు పాల్గొన్నారు.

మొగధారమ్మ కాలనీలో పర్యటించిన జెడ్సీ అయ్యప్పనాయుడు, తెదేపా నాయకుడు వెంకటరావు తదితరులు

రెండు లారీలు ఢీ

ఇద్దరికి గాయాలు

ప్రమాదంలో ధ్వంసమైన లారీ

ఎండాడ, న్యూస్‌టుడే: జాతీయ రహదారిపై ఎండాడ కూడలిలో గురువారం అర్ధరాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరికి గాయాలయ్యాయి. ఆరిలోవ పోలీసులు తెలిపిన వివరాలిలా.. మధురవాడ నుంచి నగరం వైపు వేగంగా వెళ్తున్న లారీ నగరం నుంచి ఎండాడ వైపు మలుపు తిరుగుతున్న మరో లారీను బలంగా ఢీకొంది. ఈ ఘటనలో రెండు లారీల డ్రైవర్లకు స్వల్ప గాయాలయ్యాయి. పక్కనే ఉన్న ట్రాఫిక్ పోలీస్ బూత్, సిగ్నల్స్ దెబ్బతిన్నాయి. సీఐ ప్రభాకర్ ఘటనా స్థలికి చేరుకుని జాతీయ రహదారిపై ట్రాఫిక్‌ను క్రమబద్ధీకరించారు. క్షతగాత్రులను కేజీహెచ్‌కు తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

అంతర్జాతీయ చట్టాలపై అవగాహన

సాగర్‌నగర్, న్యూస్‌టుడే: గీతం డీమ్డ్ వర్సిటీ న్యాయ కళాశాల ఆధ్వర్యంలో అంతర్జాతీయ మానవతా చట్టంపై శుక్రవారం జాతీయ సదస్సు నిర్వహించారు. ఇండియా ఇంటర్నేషనల్ యూనివర్సిటీ ఆఫ్ లీగల్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చి ఇన్‌ఛార్జి వీసీ ప్రొఫెసర్ ఆర్.వెంకటరావు, ధర్మశాస్త్ర నేషనల్ లా యూనివర్సిటీ వీసీ ప్రొఫెసర్ మనోజ్‌కుమార్ సిన్హా, ఏయూ డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ న్యాయకళాశాల విశ్రాంత ప్రొఫెసర్ ఎస్.సుమిత్ర, గీతం వీసీ ప్రొఫెసర్ ఎరోల్ డిసౌజా, డీన్ ప్రొఫెసర్ ఎ.రాజేంద్రప్రసాద్, డైరెక్టర్ డాక్టర్ మౌమితసేన్ చక్రవర్తి మాట్లాడారు. రష్యా- ఉక్రెయిన్ యుద్ధం, గాజాలో కొనసాగుతున్న సంఘర్షణలను ప్రస్తావిస్తూ మానవతా చట్టాల ఉల్లంఘనలు తీవ్రంగా చోటుచేసుకుంటున్నాయని.. అవి చట్టం అమల్లో లోపాలను బహిర్గతం చేస్తున్నాయన్నారు. అంతర్జాతీయ రెడ్‌క్రాస్ కమిటీ సాయుధ ఘర్షణలు జరిగినప్పుడు మానవతా సూత్రాలను కాపాడటానికి, బాధితులను రక్షించడానికి కృషి చేస్తుందన్నారు. ప్రపంచవ్యాప్తంగా సాయుధ సంఘర్షణల కారణంగా ఏర్పడుతున్న మానవతా సవాళ్లపై ప్రముఖ న్యాయ నిపుణులు, అధ్యాపకులు, పరిశోధకులు పలు అంశాలపై చర్చించారు.

భక్తుల మౌలిక అవసరాలకు లోటు రాకూడదు

సింహాచలం, న్యూస్‌టుడే: అప్పన్న స్వామి దర్శనానికి వచ్చే భక్తులకు కనీస మౌలిక అవసరాలైన తాగునీరు, పారిశుద్ధ్యం, మరుగుదొడ్లు, అన్నప్రసాదం, తదితరాలకు ఎలాంటి లోటుపాట్లు లేకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సంబంధిత విభాగాల అధికారులను ఈవో జె.వెంకటరావు ఆదేశించారు. శుక్రవారం ఆయన సింహగిరిపై పలు ప్రాంతాల్లో పర్యటించారు. ఆలయ ప్రాంగణం, ఉత్తర గోపురం, దక్షిణ గోపురం మార్గాలు, గంగధార, తదితర ప్రాంతాల్లో పర్యటించి క్షుణ్నంగా పరిశీలించారు. ఆలయంపై పూర్తి అవగాహన పెంచుకోవడానికి సమయం కేటాయిస్తున్నట్లు ఈవో పేర్కొన్నారు. చిన్నపాటి లోటుపాట్లును కూడా సరిచేయాలన్న సంకల్పంతో అధికారులు, సిబ్బందితో సమన్వయం చేసుకుంటూ ముందుకు వెళ్తానన్నారు.

కొబ్బరి జున్ను భేష్

రుచి చూసి ప్రశంసించిన మంత్రి

పీఎంపాలెం, న్యూస్‌టుడే: మధురవాడ వైజాగ్ కన్వెన్షన్‌లో పర్యాటక శాఖ ఆధ్వర్యంలో జరిగిన ట్రావెల్ మార్ట్ సదస్సుకు విచ్చేసిన మంత్రి కందుల దుర్గేష్‌కు 'రాజుగారి పాకశాల' నిర్వాహకులు సంప్రదాయ 'కొబ్బరి జున్ను'(సిగ్నేచర్ స్వీట్)ను రుచి చూపించారు. ఈ వంటకం రుచి చూసిన మంత్రి భేష్ అంటూ ప్రశంసించారు. ఇలాంటి అరుదైన వంటకాలకు అంతర్జాతీయ గుర్తింపు తీసుకురావాల్సిన అవసరం ఉందన్నారు. కొబ్బరి జున్నుకు జియోట్యాగింగ్ కల్పించేందుకు అవసరమైన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. పర్యాట శాఖ ఎండీ ఆమ్రపాలికాటా తదితరులు పాల్గొన్నారు.

కొబ్బరి జున్ను రుచి చూస్తున్న మంత్రి కందుల దుర్గేష్

మాట్లాడుతున్న బ్రహ్మకుమారీస్ విశ్వవిద్యాలయం ప్రతినిధి బి.కె.రామేశ్వరి

మహా శివరాత్రి ఉత్సవాలకు ఏర్పాట్లు

ఎండాడ, న్యూస్‌టుడే: మహా శివరాత్రి పురస్కరించుకుని ఎండాడలో మూడు రోజుల పాటు నిర్వహించనున్న 90వ త్రిమూర్తి శివ జయంతి మహోత్సవాలు శనివారం నుంచి ప్రారంభం కానున్నట్లు ప్రజాపిత బ్రహ్మకుమారీస్ విశ్వవిద్యాలయం ప్రతినిధి బి.కె.రామేశ్వరి శుక్రవారం తెలిపారు. గత 20 సంవత్సరాలుగా ప్రతి శివరాత్రి రోజున మహోత్సవాలు ఇక్కడ అత్యంత వైభవంగా నిర్వహిస్తున్నట్లు ఆమె పేర్కొన్నారు. మూడు రోజుల కార్యక్రమంలో భాగంగా ఉదయం 7 నుంచి 9 గంటల వరకు శివలింగం, లక్ష్మీనారాయణ ఊరేగింపు, శాంతియాత్ర, సాయంత్రం 5 నుంచి 7 గంటల వరకు రుద్రాభిషేకం, సహస్ర లింగ దర్శనం, అభిషేకం సాంస్కృతిక కార్యక్రమాలు, మహాశివరాత్రి రహస్యం వంటి అంశాలపై ప్రవచనాలు ఉంటాయన్నారు. మణిభూషన్‌కుమార్ తదితరులు పాల్గొన్నారు.

అన్నప్రసాద పథకానికి రూ.లక్ష విరాళం

సింహాచలం, న్యూస్‌టుడే: శ్రీవరాహలక్ష్మీ నృసింహ స్వామివారి నిత్య అన్నప్రసాద పథకానికి అనంతపురం జిల్లా అరవిందనగర్‌కు చెందిన భక్తుడు పిట్టు రాజారెడ్డి శుక్రవారం రూ.1,00,116 విరాళంగా సమర్పించారు. విరాళాన్ని నగదు రూపంలో ప్రొటోకాల్ విభాగం సీనియర్ సహాయకుడు వి.సూర్యనారాయణకు అందజేశారు. అధికారులు దాతకు స్వామివారి దర్శనం కల్పించారు. పండితులు వేదమంత్రాలతో ఆశీర్వదించి స్వామివారి ప్రసాదం, శేషవస్త్రాలు అందజేశారు.

దాతకు విరాళం ధ్రువపత్రం అందిస్తున్న సీనియర్ సహాయకుడు సూర్యనారాయణ

నైపుణ్యాలతోనే ఉన్నత భవిత

సాగర్‌నగర్, న్యూస్‌టుడే: జాతీయ విద్యావిధానం మేరకు విద్యార్థులు నైపుణ్యాలను మరింతగా పెంపొందించుకునే దిశగా బోధన సిబ్బంది ప్రత్యేక దృష్టి సారించాలని ఏపీ రాష్ట్ర ఉన్నత విద్యామండలి మాజీ ఛైర్మన్ ప్రొఫెసర్ కె.సి.రెడ్డి సూచించారు. రుషికొండ గాయత్రీ విద్యా పరిషత్ (జీవీపీ) డిగ్రీ అండ్ పీజీ కోర్సుల కళాశాల మేనేజ్‌మెంట్ విభాగం ఆధ్వర్యంలో 'జాతీయ విద్యావిధానం-2020, వికసిత్ భారత్-2047 దిశగా ప్రయాణం-సవాళ్లు, అవకాశాలు' అనే అంశంపై శుక్రవారం రెండు రోజుల జాతీయ సదస్సును ముఖ్య అతిథిగా ప్రారంభించి మాట్లాడారు. విద్యార్థులు చదువులో రాణించి ఉన్నత ఫలితాలు సాధించే దిశగా అధ్యాపకులు అనుసరించాల్సిన వ్యూహాలను తెలియజేశారు. ★జీవీపీ కార్యదర్శి ప్రొఫెసర్ పి.సోమరాజు, సభ్యుడు ప్రొఫెసర్ పి.వి.శర్మ, ప్రిన్సిపల్ ప్రొఫెసర్ కె.ఎస్.బోస్, ఐజీఐడీఆర్ (ముంబయి) రిజిస్ట్రార్ ప్రొఫెసర్ జయమోహన్ పండిట్, సదస్సు కన్వీనర్ ప్రొఫెసర్ ఎస్.రజని మాట్లాడారు.

మీ ప్రేమను మరువలేను.. మీరులేని లోకంలో ఉండలేను

మనోవేదనతో యువకుడి ఆత్మహత్య

నాగేశ్వరరావు (పాతచిత్రం)

ఎలమంచిలి, న్యూస్‌టుడే: పెంచి పెద్ద చేసిన వారి ప్రేమను మరువలేక ఎలమంచిలి పట్టణంలో ఓ యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు. 'మీరు లేని నాకు నిద్ర పట్టడంలేదు. తిండితిన బుద్ధికావడం లేదు. మీవెంటే నేనూ వస్తా' అంటూ డెయిరీలో రాసుకుని ఉరేసుకున్నాడు. పట్టణ ఎస్సై సావిత్రి తెలిపిన వివరాల ప్రకారం.. ఎలమంచిలి పట్టణం ద్వారకానగర్‌లో అలుగోలు వీర వెంకట శివ నాగేశ్వరరావు (27) నివాసం ఉంటున్నాడు. ఇతని తండ్రి శ్రీనివాస్ కార్పెంటర్. తల్లి నాగరత్నం అంగన్‌వాడీ కార్యకర్త. వీరిద్దరూ తగరపువలసలో ఉంటారు. నాగరత్నం అక్క, అన్నయ్య శివ ఎలమంచిలిలో ఉంటున్నారు. వీరిద్దరూ అవివాహితులే. దీంతో నాగేశ్వరరావు చిన్నతనం నుంచి వీరిద్దరి వద్దే పెరిగాడు. చిన్నప్పటి నుంచి ఆలనాపాలనా చూపిన పెద్దమ్మ ఐదేళ్ల కిందట చనిపోయింది. నాలుగు నెలల కిందట దసరా ముందు మేనమామ శివ చనిపోయాడు. వీరిద్దరూ చనిపోవడంతో కుమారుడిని తగరపువలస వచ్చేయమని తల్లిదండ్రులు ఒత్తిడి చేశారు. ఎలమంచిలి వదిలి రాలేనంటూ ఇక్కడే ఉండిపోయాడు. పెంచిన వారి ప్రేమను మరిచిపోలేక నాలుగు నెలలుగా మనోవేదనతో ఉంటున్నాడు. సరిగా తిండితినక చిక్కిపోయాడు. మేనమామ, పెద్దమ్మల చెంతకు నన్ను తీసుకెళ్లాలని దేవుడిని వేడుకుంటూ.. డెయిరీలో తన వేదనను పొందుపర్చి గురువారం రాత్రి ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. దీనిపై పోలీసులు విచారణ చేపట్టారు. మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహించి తల్లిదండ్రులకు అప్పగించారు. ఎదిగొచ్చిన కొడుకు దూరం కావడంతో తల్లిదండ్రుల వేదనకు అంతులేకుండా పోతోంది. పట్టణ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

రోడ్డు ప్రమాదంలో ఆర్మీ ఉద్యోగి దుర్మరణం

సూర్యప్రకాశరావు (పాతచిత్రం)

అనకాపల్లి పట్టణం, న్యూస్‌టుడే: తుమ్మపాల సమీపాన జరిగిన రోడ్డు ప్రమాదంలో ఆర్మీ ఉద్యోగి మృతిచెందారు. ట్రాఫిక్ ఎస్సై శేషగిరిరావు కథనం ప్రకారం.. సింహాచలం సింహపురిలో కుటుంబ సభ్యులతో ఉంటున్న సంబకాయల అప్పల సూర్యప్రకాశరావు హైదరాబాద్‌లోని ఆర్మీలో ఉద్యోగం చేస్తున్నారు. స్వగ్రామం బవులవాడలో గురువారం జరిగిన పండగకు అనకాపల్లి వచ్చారు. సోదరుడు సంబకాయల దుర్గారావుతో కలిసి ఆర్టీసీ కాంప్లెక్స్ నుంచి బవులవాడకు ద్విచక్ర వాహనంపై బయలుదేరారు. తుమ్మపాల సమీపంలో ఎదురుగా వస్తున్న ప్రైవేటు మినీ బస్సు రహదారిపై ఉన్న గోతిని తప్పించబోయి కుడివైపునకు మళ్లించడంతో ఎదురుగా ద్విచక్ర వాహనంపై వస్తున్న అన్నదమ్ములను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో వాహనం వెనక కూర్చున్న సూర్యప్రకాశరావు (48) తుళ్లి మినీ బస్సు అద్దాన్ని ఢీకొని పడిపోయారు. తలకు తీవ్ర గాయమవడంతో మృతిచెందారు. గాయపడ్డ దుర్గారావు అనకాపల్లిలోని ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. మృతుడు సూర్యప్రకాశరావుకు భార్య, ఇద్దరు కుమారులు ఉన్నారు. మరికొన్ని నెలల్లో పదవీ విరమణ చేయనున్న సూర్యప్రకాశరావు మృతి కుటుంబంలో తీవ్ర విషాదాన్ని నింపింది. శుక్రవారం భార్య వెంకట భవానీ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ట్రాఫిక్ సీఐ వెంకట నారాయణ తెలిపారు.

టైపు పరీక్షల స్పాట్‌కి రిజిస్ట్రేషన్

చిట్టివలస (తగరపువలస), న్యూస్‌టుడే: టైప్, షార్ట్‌హ్యాండ్ పరీక్షల మూల్యాంకనానికి గుర్తింపు పొందిన టైపు ఇన్‌స్టిట్యూట్ల ప్రిన్సిపాళ్లు ఈనెల 15వ తేదీలోగా తమ పేర్లను నమోదు చేసుకోవాలని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర టైప్, షార్ట్‌హ్యాండ్ సంఘం ఉపాధ్యక్షులు బల్లా వెంకటరావు ఒక ప్రకటనలో తెలిపారు. ఈనెల 1, 2 తేదీల్లో జరిగిన పరీక్షలకు సంబంధించిన స్పాట్ ఈనెల 18వ తేదీన గుంటూరు పాలిటెక్నిక్ కళాశాలలో జరుగుతుందన్నారు. స్పాట్ వాల్యూయేషన్‌కి వచ్చేవారు రికగ్నైజేషన్ ఆర్డర్, ఆధార్‌కార్డు తీసుకుని కేంద్రానికి రావాలన్నారు.

అనుమానాస్పదస్థితిలో యువకుడి మృతి

పూసపాటిరేగ, న్యూస్‌టుడే: స్నేహితుడి రిసెప్షన్‌కు వెళ్లి అనుమానాస్పదస్థితిలో ఓ వ్యక్తి మృతి చెందిన ఘటన పూసపాటిరేగ మండలంలో చోటు చేసుకుంది. బాధిత కుటుంబ సభ్యుల వివరాల మేరకు.. విశాఖపట్నం జిల్లా పద్మనాభం మండలం మర్జి గ్రామానికి చెందిన పి.ఆనంద్‌కుమార్(22) భీమిలి మండలం చిప్పాడ పరిధిలోని ఓ ప్రైవేటు పరిశ్రమలో హెల్పర్‌గా పని చేస్తున్నాడు. పూసపాటిరేగ మండలంలోని కొల్లాయివలసలో జరుగుతున్న తన స్నేహితుడి పెళ్లి రిసెప్షన్‌కు వెళ్తున్నానని గురువారం ఉదయం ఇంట్లో చెప్పాడు. కంపెనీలో పనిచేస్తున్న ముగ్గురితో కలిసి అక్కడకు వెళ్లాడు. వారిలో డిల్లీశ్వరరావు బాధిత కుటుంబ సభ్యులకు ఫోన్ చేసి మీ కుమారుడు కొప్పెర్లలో మద్యం దుకాణం వద్ద స్పృహ తప్పి పడిపోయాడని, సుందరపేట ప్రభుత్వ సామాజిక ఆసుపత్రికి తరలించామని సమాచారం ఇచ్చాడు. కుటుంబసభ్యులు చేరుకోగా.. అప్పటికే ఆనంద్‌కుమార్ మృతి చెందినట్లు వైద్యులు వెల్లడించారు. తన కుమారుడి మృతిపై అనుమానం ఉందని బాధిత తండ్రి నర్సింగురావు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై దుర్గాప్రసాద్ తెలిపారు.

ది విశాఖపట్నం కోఆపరేటివ్ బ్యాంకు లిమిటెడ్

మధురవాడ బ్రాంచి, విశాఖపట్నం. ఫోన్ : 0891-2788472

APPENDEX IV [RULE 8(1)]

స్వాధీనత ప్రకటన (స్థిరాస్తి కొరకు)

సెక్యూరిటైజేషన్ అండ్ రీకన్‌స్ట్రక్షన్ ఆఫ్ ఫైనాన్షియల్ ఎసెట్స్ అండ్ ఎన్‌ఫోర్స్‌మెంటు ఆఫ్ సెక్యూరిటీ ఇంటరెస్ట్ చట్టము 2002 క్రింద ది విశాఖపట్నం కోఆపరేటివ్ బ్యాంకు లిమిటెడ్, మధురవాడ బ్రాంచి యొక్క అధీకృత అధికారిగా దిగువ సంతకందారు సెక్యూరిటీ ఇంటరెస్ట్ (ఎన్‌ఫోర్స్‌మెంటు) రూల్స్ 2002 అందలి రూల్ 3 తో కలిపి చదువవలసిన సెక్షన్ 13(2) క్రింద సంక్రమించిన అధికారములను వినియోగిస్తూ ఒక డిమాండు నోటీసు తేది 01-12-2025 న ఇచ్చియున్నారు. ఆ నోటీసు తేది నుండి 60 రోజుల లోపుగా రూ. 3,57,994/- (అక్షరములా మూడు లక్షల యాభై ఏడు వేల తొమ్మిది వందల తొంభై నాలుగు రూపాయిలు మాత్రమే) తేది 30-11-2025 నాటికి చెల్లించవలసినదిగా ఋణగ్రహీతలు/కో-ఆబ్లిగెంట్/హామీదారులు అయిన 1) శ్రీ జాగారపు సత్యనారాయణ, S/o. (లేటు) జె. అప్పన్న, 2) శ్రీ జాగారపు స్వామి, S/o. జె. సత్యనారాయణ వారిని కోరడమైనది.

కానీ ఋణగ్రహీతలు/ కోఆబ్లిగెంట్/హామీదారులు ఋణమును తిరిగి చెల్లించుటలో విఫలమై నందున ఋణగ్రహీతలకు/కోఆబ్లిగెంట్/హామీదారులకు మరియు సాధారణ ప్రజానీకానికి ఇందుమూలముగా ప్రకటించునది ఏమనగా సదరు రూల్ యొక్క 8వ రూల్‌తో కలిపి చదువుకోవాల్సిన సదరు యాక్ట్ యొక్క సెక్షన్ 13(4) క్రింద తనకు సంక్రమించిన అధికారాలను వినియోగించుకొంటూ దిగువ సంతకందారు దిగువ వివరించిన ఆస్తిపై తేది 09-02-2026 న స్వాధీనత తీసుకొని యున్నారు.

కావున సాధారణ ప్రజానీకానికి మరియు ముఖ్యంగా ఋణగ్రహీతలకు/ కోఆబ్లిగెంట్/ హామీదారులకు ఇందుమూలముగా హెచ్చరించునది ఏమనగా సదరు ఆస్తితో ఎట్టి లావాదేవీలు జరువరాదు, మరియు సదరు ఆస్తికి సంబంధించిన ఎట్టి లావాదేవీలైనా రూ. 3,57,994/- మొత్తానికి మరియు తేది 01-12-2025 నుండి దాని మీద దర్శిలా వడ్డీ మరియు ఖర్చులు ది విశాఖపట్నం కోఆపరేటివ్ బ్యాంక్ లిమిటెడ్, మధురవాడ బ్రాంచి, విశాఖపట్నం వారి చార్జీకి లోబడి ఉంటాయి.

స్థిరాస్తి వివరములు : విజయనగరం జిల్లా, నెల్లిమర్ల మండలం, రామతీర్థం గ్రామంలోని విశాఖపట్నం మెట్రో పాలిటన్ రీజియన్ డెవలప్‌మెంట్ అథారిటీ (వి.యం.ఆర్.డి.ఎ.) ఎల్.పి. నెం. 33/2018/1167/VMRDA/DPMS తేది 18-4-2019 పరిధిలో సర్వే నెంబర్లు 2/3; 5/1, 5/2, 5/3, 5/4, 5/5, 5/6, 5/7; 7/1, 7/2, 7/3, 7/4, 7/5, 7/6, 7/7; 8/1, 8/3, 8/4, 8/14, 8/15; 10/2, 10/3, 10/4, 10/5, 10/6, 10/7, 10/8, 10/9, 10/11, 10/12, 10/13, 10/14, 10/16, 10/17; 11/1, 11/8, 11/9, 11/10, 11/11, 11/12, 11/13, 11/14, 11/15, 11/16, 11/17, 11/18, 11/19, 11/20, 11/21; 12/4, 12/9, 12/10, 12/11, 12/12, 12/13, 12/14, 12/15, 12/16, 12/17; 19/16, 19/17, 19/18, 19/19 లో మొత్తం విస్తీర్ణంలో ఉన్న ప్లాట్ నెం. 357 గాగల 416.25 చ॥గజములు ఖాళీ స్థలం.

హద్దులు : తూర్పు : ప్లాట్ నెం. 358, దక్షిణం : లేఅవుట్ సరిహద్దు, పడమర : ప్లాట్ నెం. 356, ఉత్తరం : 40 అడుగుల వెడల్పు రోడ్డు. **మొత్తం విస్తీర్ణం : 416.25 చ॥గజములు**

తేది: 13-2-2026, విశాఖపట్నం — అధీకృత అధికారి, మధురవాడ బ్రాంచి

(c) eenadu

విశాఖ తూర్పు

15న ఆర్కేబీచ్‌లో మహా కుంభాభిషేకం

సిరిపురం(ఏయూ ప్రాంగణం), న్యూస్‌టుడే: మహా శివరాత్రి పర్వదినం సందర్భంగా కేంద్ర మాజీ మంత్రి టి.సుబ్బరామిరెడ్డి ఆధ్వర్యంలో ఈ నెల 15న ఆర్కే బీచ్‌లో 41వ మహా కుంభాభిషేకం నిర్వహించనున్నట్లు ఉత్సవ కన్వీనర్, తెలుగు శక్తి అధ్యక్షులు బి.వి.రామ్ తెలిపారు. సిరిపురంలోని టి.ఎస్.ఆర్. బంగ్లాలో శుక్రవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఇందుకు సంబంధించి నౌకాదళ అధికారులు, జిల్లా కలెక్టర్ నుంచి అనుమతి తీసుకున్నామన్నారు. కాకినాడకు చెందిన భారత యజ్ఞపీఠం ప్రతినిధి, ఉత్సవ నిర్వాహకులు రత్నాల చంద్రశేఖర్ , టీఎస్ఆర్ కార్యదర్శి ఎస్.కె.బాష తదితరులు పాల్గొన్నారు.

మేమున్నాం.. మీకు తోడుగా

సమయం: ఉ॥ 10 నుంచి మ॥ ఒంటి గంట మధ్య
పెదవాల్తేరు, ఎంవీపీ కాలనీ: 8008574769
మద్దిలపాలెం: 9912120229

కేఆర్ఎంకాలనీ(మద్దిలపాలెం), న్యూస్‌టుడే: ?: జీవీఎంసీ 16వ వార్డు కేఆర్ఎంకాలనీ ప్రాంతంలో కాలువలు వ్యర్థాలతో నిండిపోవడంతో దుర్వాసన వెదజల్లుతోంది. దోమలతో ఇబ్బందులు పడుతున్నాం. – సాయి, కేఆర్ఎంకాలనీ. ✓: తక్షణమే సిబ్బందిని పంపించి పూడిక తొలగిస్తాం. – సూరిబాబు, శానిటరీ ఇన్‌స్పెక్టర్

ఆరిలోవ, న్యూస్‌టుడే: ?: 12వ వార్డు సింహగిరికాలనీ కొండ దరి వీధుల్లో కొన్ని దీపాలు పది రోజులుగా వెలగడం లేదు. – వెంకటరావు, సింహగిరికాలనీ ✓: సిబ్బందిని పంపించి దీపాలకు మరమ్మతులు చేయిస్తాం. – ఎం.రామకృష్ణ, వీధి దీపాల పర్యవేక్షకులు

హనుమంతువాక(విశాలాక్షినగర్), న్యూస్‌టుడే: ?: విశాలాక్షినగర్ పరిధి సంజీవ్‌నగర్ కాలనీ, ఎస్సీఎస్టీ కాలనీల్లో భూగర్భ డ్రైనేజీ పొంగుతోంది. దుర్వాసనతో అటుగా రాకపోకలు సాగించలేకపోతున్నాం. – ఇందిర, స్థానికులు ✓: పరిశీలించి యూజీడీ సమస్యను పరిష్కరిస్తాం. – శ్రీనివాస్, ఏఈ.

ఇందిరానగర్(విశాలాక్షినగర్), న్యూస్‌టుడే ✓: పదోవార్డు ఇందిరానగర్ కాలనీకి వెళ్లే మార్గంలో ప్రవేశద్వారం వద్ద కల్వర్టు పనులు పూర్తికాకపోవడంతో కిలోమీటరు మేర చుట్టూ తిరిగి రావాల్సి వస్తోంది. – జి. వెంకటరావు, ఇందిరానగర్. ✓: ప్రస్తుతం పనులు జరుగుతున్నాయి. పరిశీలించి సమస్య లేకుండా చూస్తాం. – చంద్రమౌళి, డీఈ

స్పందనకు వందనం

★ ఎంవీపీకాలనీ(మద్దిలపాలెం), న్యూస్‌టుడే: 18వ వార్డు ఎంవీపీకాలనీ డీఈఓ కార్యాలయం వెనుక భాగం కాలువల్లో వ్యర్థాలు పేరుకుపోయిన సమస్యపై శుక్రవారం 'ఈనాడు'లో ప్రచురితమైన వార్తకు శానిటరీ ఇన్‌స్పెక్టర్ రవి స్పందించారు. సిబ్బందితో పూడికలు తీయించి పరిసరాలను శుభ్రం చేయించారు.

★ ఎంవీపీకాలనీ(మద్దిలపాలెం), న్యూస్‌టుడే: సార్వత్రిక సమ్మెలో పారిశుద్ధ్య కార్మికులు పాల్గొనడంతో నియోజకవర్గంలో ఎక్కడి చెత్త అక్కడే పేరుకుపోయిందని శుక్రవారం 'ఈనాడు'లో ప్రచురితమైన వార్తకు సంబంధిత శానిటరీ ఇన్‌స్పెక్టర్లు స్పందించారు. వెంటనే సిబ్బందిని ఎం.వి.పి.కాలనీ, కేఆర్ఎంకాలనీలకు పంపించి పేరుకుపోయిన చెత్తను తొలగించారు.

★ విశాలాక్షినగర్, న్యూస్‌టుడే: విశాలాక్షినగర్ బీచ్‌కి వెనుక నుంచి హనుమంతువాక జంక్షన్ వరకు ప్రధాన రహదారిలో పశు సంచారంతో అధికంగా ఉండటంతో రాత్రివేళల్లో ప్రమాదాలు జరుగుతున్నాయని శుక్రవారం 'ఈనాడు'లో వార్త ప్రచురితమైంది. దీనికి పశు సంవర్ధక అధికారి డాక్టర్ రాజా రవికుమార్ స్పందించారు. సిబ్బందిని పంపించి పశువులను నియంత్రణ చేపట్టారు.

'ముడసర్లోవ'.. నీటికి లేదు కొదవ..!

- నిత్యం 0.5 ఎంఎల్‌డీల సరఫరా
- వేసవిలో తప్పనున్న ఇబ్బందులు

చినగదిలి(ఆరిలోవ), న్యూస్‌టుడే: వేసవికాలం సమీపిస్తోంది. పగటి వేళ ఎండలు మండుతున్నాయి. గతేడాది వర్షాలు బాగా పడటంతో ముడసర్లోవ రిజర్వాయరులో ప్రస్తుతం నీటి నిలువలు సమృద్ధిగా ఉన్నాయి. దీంతో ఈ ఏడాది వేసవిలో తాగునీటికి ఇబ్బందులు ఉండవని జీవీఎంసీ అధికారులు తెలిపారు. రిజర్వాయరు నుంచి ప్రతి రోజు సుమారు 50 వేల జనాభాకు తాగునీరు సరఫరా చేస్తున్నారు. ప్రస్తుతం 162.01 అడుగుల మేర నీటి నిల్వలు ఉన్నాయి. ప్రతి రోజు 0.5 ఎంఎల్‌డీ నీటిని వాడుతున్నారు.

ముడసర్లోవ రిజర్వాయరులో నీటి నిల్వలు

★ **8వేలకుపైగా కుళాయిలకు సరఫరా:** ఇక్కడ బ్రిటిష్ వారి హయాంలో ఏర్పాటు చేసిన పురాతన నీటిశుద్ధి కేంద్రం ఉంది. ఇప్పటికీ ఈ కేంద్రం వినియోగంలో ఉండటం గమనార్హం. రిజర్వాయర్‌లోని నీటికి ఇక్కడికి పంపిన తర్వాత ఇసుక బెడ్లలో శుద్ధి చేస్తారు. తర్వాత ముడసర్లోవ ప్రధాన పైపులైను ద్వారా సుమారు 8వేలకు పైగా మంచినీటి కొళాయిలకు నీటిని సరఫరా చేస్తున్నారు. నాలుగు ట్యాంకర్ల ద్వారా అవసరమైన ప్రాంతాలకు తాగునీరు పంపిస్తున్నారు. పైనాపిల్ కాలనీలో ఉన్న హుద్‌హుద్ గృహసముదాయం, కామాక్షినగర్ కొండవాలు ప్రాంతాలకు ట్యాంకర్ల ద్వారా ప్రతిరోజు సరఫరా చేస్తున్నామని జీవీఎంసీ మంచినీటి సరఫరా ఏఈ కె.శ్రీనివాస్ తెలిపారు.

★ **నీరు అందే ప్రాంతాలు:** ఆరిలోవ ప్రాంతంలోని దుర్గానగర్, కనకమహాలక్ష్మినగర్, న్యూ అంబేడ్కర్ నగర్, రాజీవ్‌నగర్, లీలా సుందరయ్యనగర్, నెహ్రూనగర్, మయూరినగర్, ప్రియదర్శిని కాలనీ, ఆపరేషన్ కాలనీ, పాండురంగాపురం, విష్ణుపురికాలనీ, ఎర్నిదుర్గానగర్, సిద్ధార్థనగర్, శివశంకర్‌నగర్, సాయినగర్, గణేష్‌నగర్, లక్ష్మీనగర్, శివాజీనగర్-1, శివాజీనగర్-2, శ్రీకాంత్‌నగర్, టీపీటీ కాలనీ, ఎన్ఎంఆర్ కాలనీ, శాంతినగర్, భగత్‌సింగ్ నగర్, లక్ష్మీ పార్వతినగర్, జయభీమ్ నగర్, ప్రగతినగర్, రామకృష్ణాపురం, శ్రీకృష్ణాపురం ప్రాంతాలకు సరఫరా జరుగుతోంది. కొన్ని ప్రాంతాలకు రోజు విడిచి రోజు ఇస్తున్నారు.

★ **ఆరు బావుల తవ్వకం:** జీవీఎంసీ ఈ ఏడాది ముడసర్లోవ పార్కులో ఆరు బోరు బావులు తవ్వించింది. అవసరమైనప్పుడు వాటి నుంచి మోటార్లతో నీటిని తోడి ట్యాంకులకు నింపుతున్నారు. శుద్ధిచేసిన తరువాత కాలనీలకు సరఫరా చేస్తున్నామని అధికారులు తెలిపారు. అదనంగా బోర్లు ఏర్పాటు చేయడంతో ఆరిలోవ ప్రాంతానికి ఆటంకం లేకుండా నీటి సరఫరా జరుగుతోందని పేర్కొన్నారు.

వైభవంగా శివపార్వతుల కల్యాణోత్సవం

పెదగదిలి శివాలయంలో అలంకరణలో స్వామివార్ల విగ్రహాలు

పెదగదిలి(ఆరిలోవ), న్యూస్‌టుడే: పెదగదిలిలోని అన్నపూర్ణ సమేత కాశీవిశ్వేశ్వర స్వామి ఆలయం 25వ వార్షికోత్సవం సందర్భంగా శుక్రవారం ఉదయం అభిషేకాలు, మండపారాధన, హోమం తదితర పూజా కార్యక్రమాలు జరిగాయి. అనంతరం శివపార్వతుల కల్యాణ మహోత్సవాన్ని వైభవంగా నిర్వహించారు. లోక కల్యాణార్థం కల్యాణోత్సవం జరిపించామని, 36 మంది దంపతులు కంకణాలు ధరించి పాల్గొన్నారని అర్చకులు దార్లపూడి లక్ష్మణశాస్త్రి తెలిపారు. మధ్యాహ్నం భారీ అన్నదాన నిర్వహించామని శ్రీకృష్ణ యువజన సేవా సంఘం సభ్యులు తెలిపారు.

★ 11వ వార్డు బాలాజీనగర్‌లోని సంపత్ వినాయక సుబ్రహ్మణ్యేశ్వరస్వామి సమేత అయ్యప్పస్వామి ఆలయ 22వ వార్షికోత్సవం సందర్భంగా శుక్రవారం అభిషేకాలు, ప్రత్యేక పూజలు నిర్వహించామని అర్చకులు అనంతశర్మ తెలిపారు. ఆలయ ధర్మకర్త సీహెచ్ ఆదినారాయణ రాజు, ముగడ రాజారావు తదిరులు పాల్గొన్నారు.

శిర్డీ సాయిబాబాకు అన్నాభిషేకం

అలంకరణలో సాయిబాబా విగ్రహం

చినగదిలి (ఆరిలోవ), న్యూస్‌టుడే: చినగదిలి నార్త్ శిర్డీ సాయిబాబా ఆలయంలో శుక్రవారం అన్నాభిషేకం నిర్వహించారు. ఆలయ వార్షికోత్సవాల్లో భాగంగా ఉదయం సుప్రభాత సేవ, కాగడ హారతి, కలశపూజ నిర్వహించామని అనంతరం భక్తులు స్వయంగా అన్నంతో బాబాకు అభిషేకం చేశారని అర్చకులు నగేష్ శర్మ తెలిపారు. అభిషేకంలో ఉపయోగించిన అన్నాన్ని భక్తులకు ప్రసాదంగా వడ్డించామని ఆలయ అధ్యక్షులు వానపల్లి అప్పారావు తెలిపారు.

భవిష్యత్తు అవసరాలకు సైబర్ నిపుణులను తీర్చిదిద్దాలి

జగదాంబకూడలి, న్యూస్‌టుడే: భవిష్యత్తు అవసరాలకు తగినట్టుగా సైబర్ నిపుణులను తీర్చిదిద్దాలని ఏయూ వీసీ ఆచార్య రాజశేఖర్ అన్నారు. హోటల్ గ్రీన్‌పార్క్‌లో శుక్రవారం ఏయూ సహకారంతో డీ-డాక్ హైదరాబాద్ ఇన్ఫర్మేషన్ సెక్యూరిటీ ఎడ్యుకేషన్ అండ్ అవేర్‌నెస్ చీఫ్ ఇన్ఫర్మేషన్ ఆఫీసర్స్(ఐఎస్ఈఏ-సీఐఎస్ఓ) లీడర్‌షిప్ మీట్-2026ను నిర్వహించారు. మారుతున్న సైబర్ నేరాలు, నాయకత్వ సవాళ్లు, ఏఐ ఆధారిత భద్రత, కార్యచరణ తదితర అంశాలపై వక్తలు ప్రసంగించారు. ముఖ్యఅతిథిగా ఏయూ వీసీ రాజశేఖర్ హాజరయ్యారు. శాస్త్రవేత్త సీహెచ్.ఎ.ఎస్.మూర్తి సైబర్ సెక్యూరిటీ ఏఐ మూల్యాంకనంపై ప్రసంగించారు. చంద్రశేఖర్ శర్మ, ఏయూ ప్రొఫెసర్ వల్లీకుమారి, ఉపేంద్రరావు, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.

దారంతా గుంత..రాకపోకలకు చింత

స్వర్ణభారతి (మద్దిలపాలెం), న్యూస్‌టుడే: జీవీఎంసీ 22వ వార్డు న్యూరేసపువానిపాలెం, శివానందపురం, సిద్ధార్థనగర్ ప్రాంతాల్లో ఇటీవల యూజీడీ కోసం గుంతలు తవ్వారు. పనులు పూర్తి చేసి మట్టిని తరలించి నప్పటికీ, రహదారి మధ్యలో కాంక్రీట్ వేయలేదు. గుంతలు నిండిన దారిలో విద్యార్థులు, కాలనీవాసులు రాకపోకలకు ఇబ్బందులు పడుతున్నారు. ఇప్పటికైనా యూజీడీ విభాగ సిబ్బంది స్పందించి రహదారికి మరమ్మతులు చేయాలని స్థానికులు కోరుతున్నారు.

దర్పణం

సామాజిక మరుగుదొడ్డి మూలకు..

వీఎంఆర్‌డీఏ ఆరోగ్య ప్రాంగణం వద్ద..

విశాలాక్షినగర్, న్యూస్‌టుడే: హనుమంతువాక మేకల కబేళా నుంచి వీఎంఆర్‌డీఏ ఆరోగ్య ప్రాంగణంలోకి ప్రవేశించే ప్రాంతంలో గతంలో ఏర్పాటుచేసిన సామాజిక మరుగుదొడ్డి మూతపడింది. నిత్యం ఇక్కడికి నడకకు వందలాది మంది వస్తుంటారు. అలాగే బస్సుల కోసం ప్రయాణికులు వేచి ఉంటారు. మరుగుదొడ్డి మూతపడి ఉండడంతో పలువురు బహిరంగ ప్రదేశంలో మూత్ర విసర్జన చేస్తున్నారు. దీంతో పరిసరాలు దుర్వాసనతో నిండిపోయాయి. అధికారులు వెంటనే స్పందించి మరుగుదొడ్డిని వినియోగంలోకి తీసుకు రావాలని పలువురు కోరుతున్నారు.

అటు వెళితే జారిపోతారు..

హనుమంతువాక(విశాలాక్షినగర్), న్యూస్‌టుడే: హనుమంతువాక కూడలిలో కల్వర్టు పనుల కోసం భవన నిర్మాణ సామగ్రి తీసుకొచ్చారు. పనులు పూర్తయిన తర్వాత మిగిలిన ఇసుకను అలాగే వదిలేశారు. వారం రోజులుగా తొలగించకపోవడంతో వాహనచోదకులు రాకపోకలకు అవస్థలు పడుతున్నారు. రద్దీ సమయంలో, రాత్రి వేళల్లో ఇసుక కుప్పల్లో జారి పడిపోతున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి ఇసుకను తొలగించాలని స్థానికులు కోరుతున్నారు.

ప్రమాదకర చెట్ల తొలగింపు

ఎంవీపీకాలనీ ప్రధాన రహదారిలో..

ఎస్ఎంకాలనీ(విశాలాక్షినగర్), న్యూస్‌టుడే: ఎంవీపీకాలనీ మహాత్మాగాంధీ క్యాన్సర్ ఆసుపత్రి కూడలి నుంచి వెంకోజీపాలెం వరకు, అటు నుంచి అప్పూఘర్ కూడలి వరకు రహదారికి ఇరువైపులా పక్కకు వాలిపోయి ప్రమాదకరంగా మారిన వృక్షాలను జీవీఎంసీ ఉద్యాన విభాగం ఆధ్వర్యంలో శుక్రవారం తొలగించారు. శివాజీ సమగ్రమైన పూర్తిగా... వచ్చే అవకాశం ఉండటంతో ప్రమాదాలు జరగకుండా ఈ తొలగింపు చేపట్టామని, నెల రోజుల్లో అన్ని చెట్లను తొలగించేలా చర్యలు తీసుకుంటున్నామని ఉద్యాన విభాగ ఏడీ డాక్టర్ దామోదర్ తెలిపారు.

సముద్రాల ఉష్ణోగ్రత ఒక డిగ్రీ పెరిగితే విపరిణామాలు

ఏయూ ప్రాంగణం, న్యూస్‌టుడే: సముద్ర ఉత్పత్తులతో ఔషధాల తయారీపై దృష్టి పెట్టాలని ఓషన్ సొసైటీ ఆఫ్ ఇండియా ఉపాధ్యక్షులు, కేరళ విశ్వవిద్యాలయం గౌరవాచార్యులు కె.వి.జయచంద్రన్ సూచించారు. ఏయూ శతాబ్ది ఉత్సవాలు, మెరైన్ లివింగ్ రిసోర్సెస్ విభాగం గోల్డెన్ జూబ్లీ ఉత్సవాల్లో భాగంగా 'మెరైన్ బయోడైవర్సిటీ అండ్ కన్జర్వేషన్' అంశంపై శుక్రవారం ప్రారంభమైన అంతర్జాతీయ సదస్సుకు ఆయన ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించారు. ఐసీఏఆర్ గ్రూప్ ఆచార్యులు ప్రసాద్ కుమార్ బాస్తరన్ మాట్లాడుతూ సముద్రాల ఉష్ణోగ్రత కేవలం ఒక డిగ్రీ పెరిగితే తీవ్ర పరిణామాలు తలెత్తుతాయన్నారు. అమెరికాలోని యూనివర్సిటీ ఆఫ్ న్యూ మెక్సికో రీసెర్చ్ ఆచార్యులు డి.వి.సుబ్బారావు మాట్లాడుతూ సముద్రాల అనేక మార్పులకు లోనవుతున్నాయన్నారు. విశ్వవిద్యాలయాల వీసీ సదస్సు జిత పరిశోధనలు చేయాలన్నారు. ఏయూ ఉపకులపతి ఆచార్య జీపీ రాజశేఖర్, సైన్స్ కళాశాల ప్రిన్సిపల్ ఆచార్య ఎం.వి.ఆర్.రాజు, సదస్సు కన్వీనర్ ఆచార్య కె.రమేష్ బాబు తదితరులు మాట్లాడారు. కార్యక్రమంలో భాగంగా సదస్సు ప్రత్యేక సంచికను ఆవిష్కరించారు.

జ్యోతి వెలిగించి సదస్సును ప్రారంభిస్తున్న ఆచార్య కె.వి.జయచంద్రన్

నేడు పనిచేయనున్న పాఠశాలలు

విశాలాక్షినగర్, న్యూస్‌టుడే : రాష్ట్ర విద్యాశాఖ పాఠశాలలకు రెండో శనివారం సెలవు రద్దు చేసినందున నేడు పాఠశాలలు యథావిధిగా నిర్వహించాలని డీఈఓ ప్రేమకుమార్ ప్రధానోపాధ్యాయులకు ఆదేశాలు జారీ చేశారు. మొంథా తుపాను సమయంలో సెలవులు ఇచ్చినందున విద్యాసంవత్సరంలో 231 పనిదినాలకు 226 పని దినములే అయినందున ఈ నిర్ణయం తీసుకున్నట్లు పాఠశాల విద్యాశాఖ నుంచి ఉత్తర్వులు వచ్చాయన్నారు.

ఇండోర్ స్టేడియానికి నిధులివ్వరూ..

కేంద్రమంత్రి మన్‌సుఖ్ మాండవీయకు వినతిపత్రం అందజేస్తున్న ఎంపీ శ్రీభరత్

మద్దిలపాలెం, న్యూస్‌టుడే: ఆరిలోవ చినగదిలి ప్రాంతంలో ఇండోర్ స్టేడియం నిర్మాణానికి రూ.14కోట్లు మంజూరు చేయాలని విశాఖ ఎంపీ శ్రీభరత్ కోరారు. ఈ మేరకు శుక్రవారం దిల్లీలో కేంద్ర యువజన వ్యవహారాలు, క్రీడలశాఖ మంత్రి మన్‌సుఖ్ మాండవీయను కలిసి వినతిపత్రం అందజేశారు. ఖేలో ఇండియా పథకంలో భాగంగా నిర్మాణం చేపట్టాలన్నారు. స్టేడియానికి సంబంధించి శాప్, జిల్లా కలెక్టర్, జిల్లా క్రీడా ప్రాధికార సంస్థ ఛైర్మన్ సమన్వయంతో సమగ్ర ప్రతిపాదనను సిద్ధం చేసి సమర్పించినట్టు ఎంపీ తెలిపారు.

నేటి నుంచి సీపీఐ ఆధ్వర్యంలో ఆందోళనలు

టీఐసీ పాయింట్ (ఆరిలోవ), న్యూస్‌టుడే: ప్రజారోగ్యాన్ని కాపాడాలని కోరుతూ సీపీఐ ఆధ్వర్యంలో శనివారం ఆందోళన నిర్వహించనున్నారు. ఈ మేరకు పార్టీ నాయకులు శుక్రవారం పాత ఆరిలోవ అంబేడ్కర్ కూడలిలో ఆందోళన కార్యక్రమ వివరాలతో కూడిన గోడ పత్రికను విడుదల చేశారు. పార్టీ జిల్లా కార్యదర్శి షేక్ రెహమాన్ , సీపీఐ జిల్లా సమితి సభ్యులు ఎ.దేవుడమ్మ తదితరులు పాల్గొన్నారు.

జాతీయ క్రీడా సంస్థ ఏర్పాటుకు వినతి

సీఎం చంద్రబాబుకు వినతిపత్రం అందజేస్తున్న ఎమ్మెల్యేలు వెలగపూడి, గణబాబు

ఎంవీపీకాలనీ (మద్దిలపాలెం), న్యూస్‌టుడే: విశాఖపట్నంలో కేంద్ర ప్రభుత్వ సహకారంతో జాతీయ క్రీడా సంస్థ కేంద్రాన్ని ఏర్పాటు చేయాలని ఎమ్మెల్యేలు గణబాబు, వెలగపూడి రామకృష్ణబాబు కోరారు. శుక్రవారం అసెంబ్లీ సమావేశాల అనంతరం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడిని కలిసి వినతిపత్రం అందజేశారు. జాతీయ క్రీడా సంస్థ వస్తే యువతకు ప్రపంచ స్థాయి క్రీడా శిక్షణ, సదుపాయాలు లభిస్తాయన్నారు. విశాఖలో మెట్రోరైల్ ప్రాజెక్టు ఏర్పాటు సందర్భంగా కల్పించాల్సిన మౌలిక సదుపాయాలను వివరించారు.

(గ్రంథావిష్కరణ చేస్తున్న ఆచార్య కె.రజని తదితరులు)

'నా కవితా ప్రయత్నంలో' గ్రంథావిష్కరణ

ఏయూ ప్రాంగణం, న్యూస్‌టుడే: పకీర్ దోకి రచించిన 'నా కవితా ప్రయత్నంలో' గ్రంథావిష్కరణ సభ ఆంధ్రవిశ్వవిద్యాలయం హిందీ విభాగంలో శుక్రవారం నిర్వహించారు. కార్యక్రమానికి ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం విశ్రాంత ఉపకులపతి ఆచార్య వి.బాలమోహన్ దాస్, డాక్టర్ బి.ఆర్. అంబేడ్కర్ విశ్వవిద్యాలయం ఉప కులపతి ఆచార్య కె.రజని ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఏయూ ఆర్ట్స్ అండ్ కామర్స్ కళాశాల ప్రిన్సిపల్ ఆచార్య జాలాది రవి అధ్యక్షత వహించారు. ఆచార్య యార్లగడ్డ లక్ష్మీప్రసాద్ మాట్లాడుతూ సమాజానికి ఉపయోగపడేలా పుస్తకాల ప్రచురణ బాధ్యతలను లోక్ నాయక్ ఫౌండేషన్ స్వీకరిస్తుందని ప్రకటించారు. కార్యక్రమంలో పుస్తక రచయిత పకీర్ దోకి, హిందీ విభాగాధిపతి ఆచార్య సత్యనారాయణ, తెలుగు విభాగ అధ్యక్షులు ఆచార్య జర్రా అప్పారావు తదితరులు పాల్గొన్నారు.

ఆచార్యుల పోస్టులను భర్తీ చేయాలని ఆందోళన

ఏయూ ప్రాంగణం, న్యూస్‌టుడే: రాష్ట్రంలోని ప్రభుత్వ విశ్వవిద్యాలయాల్లో ఖాళీగా ఉన్న ఆచార్యుల పోస్టులను భర్తీ చేయాలని డిమాండ్ చేస్తూ ఏఐఎస్ఎఫ్ విద్యార్థులు శుక్రవారం ఏయూ ప్రధాన ద్వారం వద్ద నిరసన తెలియజేశారు. ఏఐఎస్ఎఫ్ జిల్లా కార్యదర్శి ఉల్లా నాగరాజు మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా వర్సిటీల్లో 3480 ప్రొఫెసర్, అసిస్టెంట్ ప్రొఫెసర్, అసోసియేట్ ప్రొఫెసర్ పోస్టులు ఖాళీగా ఉన్నాయన్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 18నెలలైనా ఇంత వరకు ఒక్క పోస్ట్ భర్తీ చేయలేదన్నారు. పీజీ విద్యార్థులకు శాపంగా మారిన జీవో నెంబరు 77ను రద్దుచేసి పూర్తి స్థాయిలో ఫీజు రీయింబర్స్‌మెంట్ అందించాలన్నారు. ప్రైవేటు వర్సిటీల అధిక ఫీజు దోపిడీ అరికట్టాలన్నారు. వర్సిటీ కార్యదర్శి అభిషేక్, సహాయ కార్యదర్శి హేమానందం, ఉపాధ్యక్షులు కంజేర, తదితరులు పాల్గొన్నారు.

నిరసన తెలుపుతున్న ఏఐఎస్ఎఫ్ విద్యార్థులు

ఆర్సెనిక్‌తో పర్యావరణానికి తీవ్ర నష్టం

ప్రసంగిస్తున్న ఆచార్య డి.వి.సుబ్బారావు

ఏయూ ప్రాంగణం, న్యూస్‌టుడే: ఆంధ్రవిశ్వవిద్యాలయం జువాలజీ విభాగ సమావేశ మందిరంలో శుక్రవారం అతిథి ఉపన్యాసం ఏర్పాటు చేశారు. ఏయూ పూర్వ విద్యార్థి, యూనివర్సిటీ ఆఫ్ మెక్సికో రీసెర్చ్ ప్రొఫెసర్ ఆచార్య డి.వి.సుబ్బారావు 'ఆర్సెనిక్ ఇన్ ద ఎన్విరాన్‌మెంట్' అంశంపై ప్రసంగించారు. గంగ, బ్రహ్మపుత్ర పరివాహక ప్రాంతాల్లోని నీటిలో ఆర్సెనిక్ శాతం అధికంగా ఉందని వివరించారు. ఎరువుల వినియోగంతో వ్యవసాయంలో వెలువడే ఆర్సెనిక్ నీటిలో కలిసి పర్యావరణాన్ని విషపూరితం చేస్తోందన్నారు. సముద్ర ఉత్పత్తుల్లో ఆర్సెనిక్ శాతాలు, పరిమితులు, వివిధ దేశాలలో ప్రమాణాల గురించి తెలియజేశారు. కార్యక్రమంలో వీసీ ఆచార్య జీపీ రాజశేఖర్, ఆచార్య రమాసుధ, ఆచార్య జి.సుధాకర్, ఆచార్య మంజులత, ఆచార్య జానకి రామ్ తదితరులు పాల్గొన్నారు.

28న జాతీయ సైన్స్ దినోత్సవం

ఏయూ ప్రాంగణం, న్యూస్‌టుడే: ఏయూ శతాబ్ది ఉత్సవాలలో భాగంగా సైన్స్ అండ్ టెక్నాలజీ కళాశాల ఆధ్వర్యంలో ఈనెల 28న జాతీయ సైన్స్ దినోత్సవం-2026 నిర్వహించనున్నారు. దీనికి సంబంధించిన గోడపత్రికను వీసీ ఆచార్య జీపీ రాజశేఖర్ శుక్రవారం తన ఛాంబర్‌లో ఆవిష్కరించారు. రెక్టార్ ఆచార్య పి.కింగ్, సైన్స్ కళాశాల ప్రిన్సిపల్ ఆచార్య ఎం.వి.ఆర్.రాజు, అకడమిక్ డీన్ ఆచార్య కె.శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు.

ఏయూ సమాచారం

హెచ్ఆర్ఎం విద్యార్థులకు అభినందనలు

ఏయూ ప్రాంగణం, న్యూస్‌టుడే: ఆంధ్రవిశ్వవిద్యాలయంలో హెచ్.ఆర్.ఎం. కోర్సును అభ్యసిస్తున్న 13మంది విద్యార్థులు జాతీయ స్థాయిలో నిర్వహించిన యూజీసీ నెట్ ప్రవేశ పరీక్షలో అర్హత సాధించారు. వీరిని వీసీ ఆచార్య జీపీ రాజశేఖర్ శుక్రవారం తన కార్యాలయంలో అభినందించారు. విద్యార్థులు తమ ప్రతిభతో ఉన్నత పరిశోధన అవకాశాలను అందిపుచ్చుకోవాలని సూచించారు. విభాగాధిపతి ఆచార్య ఎం.ఉమాదేవి తదితరులు పాల్గొన్నారు.

విద్యార్థులతో వీసీ ఆచార్య జీపీ రాజశేఖర్


రిజిస్ట్రార్ కార్యాలయం ఎదుట ధర్నా చేస్తున్న అతిథి అధ్యాపకులు

సమస్యలు పరిష్కరించాలని అతిథి అధ్యాపకుల ధర్నా

ఏయూ ప్రాంగణం, న్యూస్‌టుడే: ఏయూలో పనిచేస్తున్న అతిథి అధ్యాపకులు తమ సమస్యలను పరిష్కరించాలని శుక్రవారం ధర్నాకు దిగారు. ఈ మేరకు రిజిస్ట్రార్ కార్యాలయం ఎదురుగా బైఠాయించి నినాదాలు చేశారు. నెలవారీ వేతనాలు ఇవ్వాలని, యూజీసీ నిబంధనల మేరకు నెలకు రూ.50వేల వేతనం చెల్లించాలని, కాంట్రాక్ట్ సహాయ ఆచార్యులుగా పదోన్నతి కల్పించాలని సంఘం అధ్యక్షుడు సురేష్ మీనన్ కోరారు. ఏయూ అధికారులు తమ న్యాయమైన డిమాండ్లు నెరవేర్చకుంటే ఉద్యమం తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు.

ఆ హంతకుడు ఎక్కడ?

మహిళ హత్య కేసులో కొనసాగుతున్న దర్యాప్తు

విశాలాక్షినగర్, న్యూస్‌టుడే : పట్టపగలు ఆరిలోవలోని ఓ ఇంట్లోకి చొరబడి మహిళను హత్యచేసి బంగారం, డబ్బుతో ఉడాయించిన హంతకుడి ఆచూకీ ఇంకా లభించలేదు. నిందితుడి కోసం నాలుగు పోలీసు బృందాలు రంగంలోకి దిగాయి. కూడళ్లలోని సీసీ కెమెరాలను పరిశీలిస్తున్నారు. కొన్ని కూడళ్లలో నిందితుడి పోలికలతో సంచరిస్తున్న వ్యక్తి కనిపించగా అక్కడికి బృందాలను పంపించామని, కానీ ఆ వ్యక్తి దొరకలేదని ఆరిలోవ సీఐ మల్లేశ్వరరావు తెలిపారు. దొంగతనానికే వచ్చాడా లేకా ఇంకేమైనా కారణాలు ఉన్నాయా అనే కోణంలో కూడా దర్యాప్తు చేస్తున్నామన్నారు. నిందితుడు చిక్కితే హత్య కేసులో చిక్కుముడి వీడే అవకాశం ఉందని సీఐ తెలిపారు. ఒకటి, రెండు రోజులలో హంతకుడ్ని పట్టుకుని అన్ని విషయాలు వెల్లడిస్తామన్నారు.

LOST DOCUMENT
This is to bring your kind notice that SIRUGUDI MOHAN RAO Son of Sirugudi Jagannadha Rao (Late) D.No: 55-20-42/B, LIG-9, H.B Colony Near Seethammadhara Visakhapatnam-530022. After taking xerox copies at Siripuram when I came to home I observed Lost the original document. Document No.526/1997 If anyone found kindly return to the above Address or call to the Cell. 9885253914

హెచ్‌బీకాలనీలో బడ్డీల దగ్ధం

మంటల్లో కాలిపోతున్న బడ్డీలు

హెచ్‌బీకాలనీ(మద్దిలపాలెం), న్యూస్‌టుడే: హెచ్‌బీకాలనీ ఉక్కు కళావేదిక వెనుక భాగం, శారదా స్కూల్ సమీపంలో రహదారిపై ఉన్న రెండు బడ్డీలు శుక్రవారం తెల్లవారుజామున దగ్ధమయ్యాయి. ఇస్త్రీ కోసం ఇచ్చిన ఖరీదైన చీరలు, టైలరింగ్ పనులు చేయమని ఇచ్చిన చీరలు, మూడు టైలరింగ్ మిషన్లు, మూడు ఇస్త్రీ పెట్టెలు మంటల్లో కాలి బూడిదయ్యాయని బాధితుడు అప్పారావు వాపోయారు. అగ్నిమాపక వాహన సిబ్బంది మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. ఎంవీపీస్టేషన్ పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని ప్రమాదానికి కారణాలను ఆరా తీస్తున్నారు. విద్యుత్తు షార్ట్ సర్క్యూటా.. ఆకతాయిలు నిప్పు పెట్టారా అనే కోణంలో పరిశీలిస్తున్నామని పోలీసులు తెలిపారు. విషయాన్ని స్థానిక తెదేపా నాయకులు ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణబాబు దృష్టికి తీసుకెళ్లారు. బాధితులకు అండగా ఉంటామని ఎమ్మెల్యే హామీ ఇచ్చారని నాయకులు తెలిపారు.

ప్రజా సమస్యల పరిష్కారంపై శిక్షణ

సిరిపురం (ఏయూ ప్రాంగణం), న్యూస్‌టుడే: ప్రజా సమస్యల పరిష్కార వేదికకు వచ్చే అర్జీల పరిష్కారంపై శుక్రవారం వీఎంఆర్‌డీఏ సమావేశ మందిరంలో శిక్షణ కార్యక్రమం ఏర్పాటు చేశారు. వీఎంఆర్డీఏ జాయింట్ కమిషనర్ రమేష్ ఆధ్వర్యంలో కలెక్టరేట్ నోడల్ అధికారిణి శేష శైలజ, సమన్వయకర్త సీహెచ్ ప్రసాదరావు అధికారులు, సిబ్బందికి శిక్షణ ఇచ్చారు. కార్యదర్శి మురళీకృష్ణ, ఎస్టేట్ అధికారి దయానిధి, చీఫ్ అర్బన్ ప్లానర్ శిల్ప తదితరులు పాల్గొన్నారు.

ప్రజల సహకారంతోనే చెత్త రహిత కాలనీలు

కేఆర్ఎంకాలనీ(మద్దిలపాలెం), న్యూస్‌టుడే: చెత్త రహిత కాలనీలకు ప్రజలందరూ సహకారం అందజేయాలని స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ డైరెక్టర్ నాగలక్ష్మి కోరారు. మద్దిలపాలెం శ్రీ భావన విద్యానికేతన్ పాఠశాలలో శుక్రవారం గ్రీన్ క్లైమేట్ బృందం, స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ విభాగం ఆధ్వర్యంలో 'స్వర్ణాంధ్ర..స్వచ్ఛాంధ్ర' కార్యక్రమం నిర్వహించారు. ఆమె మాట్లాడుతూ విద్యార్థులందరూ పర్యావరణ హితంగా జీవించాలని కోరారు. కార్యక్రమంలో స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ విశాఖ జిల్లా కోఆర్డినేటర్ శృతి, గ్రీన్ క్లైమేట్ వ్యవస్థాపక కార్యదర్శి జె.వి.రత్నం, పాఠశాల నిర్వాహకులు శ్యామ్‌కుమార్ తదితరులు పాల్గొన్నారు.

విద్యార్థులతో కలిసి గోడపత్రికలను ఆవిష్కరిస్తున్న నాగలక్ష్మి తదితరులు

ఆటోమోటివ్(మద్దిలపాలెం), న్యూస్‌టుడే: ప్రతి ఒక్కరూ పరిసరాలను శుభ్రంగా ఉంచుకోవాలని విశ్రాంత న్యాయమూర్తి సన్యాసిరావు అన్నారు. శుక్రవారం ఉదయం మద్దిలపాలెంలోని డాక్టర్ వీఎస్‌కృష్ణా ప్రభుత్వ డిగ్రీకళాశాల మైదానంలో మద్దిలపాలెం భాజపా నాయకుల నేతృత్వంలో స్వచ్ఛ భారత్ కార్యక్రమం చేపట్టారు. భాజపా నాయకులు ఆనంద్, రామకృష్ణ, పలువురు వాకర్స్ పాల్గొన్నారు.

(c) eenadu

విశాఖ ఉత్తరం

• విశాఖ ఉత్తరం • విశాఖ దక్షిణం

పదోన్నతి అలంకారప్రాయం కాదు

జగదాంబకూడలి, న్యూస్‌టుడే: పదోన్నతి అలంకారప్రాయం కాదని బాధ్యతలు పెంచుతాయని సీపీ శంఖబ్రతబాగ్చీ అన్నారు. నగర పోలీస్‌ కమిషనరేట్‌ పరిధిలో పదోన్నతి పొందిన 21 మంది పోలీసులకు ర్యాంకులతో పాటు పోస్టింగ్‌ ఆర్డర్లు సీపీ అందజేశారు. పదోన్నతి పొందిన పోలీసులు మరింత బాధ్యతగా కింది స్థాయి సిబ్బందిని సమన్వయం చేసుకుంటూ విధుల్లో ఉత్తమ ప్రతిభ కనబరచాలని సూచించారు.

పదోన్నతి పొందిన పోలీసులతో సీపీ శంఖబ్రత బాగ్చీ

మేమున్నాం.. మీకు తోడుగా

సమయం: ఉ॥ 10 నుంచి మ॥ ఒంటి గంట మధ్య
విశాఖ ఉత్తరం: 8008574796
విశాఖ దక్షిణం: 8008574977

మాధవధార, న్యూస్‌టుడే: ?: జీవీఎంసీ 51వ వార్డు వుడాకాలనీ ప్రధాన రహదారిలో గోతులు తవ్వేసి, స్టాపర్లు అడ్డంగా పెట్టడంతో రాకపోకలకు ఇబ్బందులు పడుతున్నాం. - పి.ఎస్‌.ఎన్‌.రాజు ✓: త్వరితగతిన పనులను పూర్తి చేస్తాం. - రామరాజు, ఎన్‌సీసీ ఇంజినీర్‌

అలిగి వెళ్లిపోయిన యువతి.. కుటుంబ సభ్యులకు అప్పగింత

జగదాంబకూడలి, న్యూస్‌టుడే: కుటుంబ సభ్యులతో గొడవపడి ఇంటి నుంచి అలిగి వెళ్లిపోయిన యువతిని పోలీసులు గంట వ్యవధిలోనే వెతికి తల్లిదండ్రులకు అప్పగించారు. దీనికి సంబంధించి మహారాణిపేట సీఐ దివాకర్‌ యాదవ్‌ తెలిపిన వివరాలు ఇలా.. కేజీహెచ్‌ సమీపంలో నివాసముంటున్న యువతి(23) శుక్రవారం సాయంత్రం ఇంట్లో వాళ్లతో గొడవపడి వెళ్లిపోయింది. కుటుంబ సభ్యులు వెతికినా ఆచూకీ లభించలేదు. దీంతో మహారాణిపేట పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. వెంటనే సీఐ తన బృందంతో గాలింపు చేపట్టారు. గంట వ్యవధిలోనే యువతి ఆచూకీ కనుక్కొని కౌన్సెలింగ్‌ ఇచ్చి తల్లిదండ్రులకు అప్పగించారు.

16న పీజీఆర్‌ఎస్‌ రద్దు

వన్‌టౌన్‌, న్యూస్‌టుడే: ఈనెల 16 సోమవారం శివరాత్రి పర్వదినం 17 నుంచి 25 వరకు నిర్వహించనున్న ఐఎఫ్‌ఆర్‌ కార్యక్రమానికి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము వస్తున్న నేపథ్యంలో సోమవారం కలెక్టరేట్‌లో నిర్వహించనున్న పీజీఆర్‌ఎస్‌ కార్యక్రమాన్ని రద్దు చేసినట్లు కలెక్టర్‌ హరేంధిర ప్రసాద్‌ ఒక ప్రకటనలో తెలిపారు. జిల్లా యంత్రాంగమంతా ఐఎఫ్‌ఆర్‌ నిర్వహణలో ఉండటంతో పీజీఆర్‌ఎస్‌ నిర్వహించడం లేదని, ప్రజలు సహకరించాలని ఆయన కోరారు.

నేడు సంపూర్ణ భగవద్గీత పారాయణం

మురళీనగర్‌, న్యూస్‌టుడే: గణపతి సచ్చిదానంద స్వామీజీ కోరిక భగవద్గీత పారాయణంలో భాగంగా చింతామణి దత్తక్షేత్రం, గీతామృతం సంయుక్త ఆధ్వర్యంలో శనివారం సంపూర్ణ భగవద్గీత పారాయణం నిర్వహించనున్నారు. మాధవధార శాంతి ల్యాండ్‌మార్క్‌, నివాసితుల ప్రాంగణంలో ఉదయం 9 గంటలకు ప్రారంభమయ్యే ఈ పారాయణంలో ఆసక్తి ఉన్నవారెవరైనా సంప్రదాయ వస్త్రధారణతో హాజరుకావాలని నిర్వాహకులు పిలుపునిచ్చారు.

జీవీఎస్‌సీసీఎల్‌ ఉద్యోగిగా కేవీఎన్‌ రవి

కార్పొరేషన్‌, న్యూస్‌టుడే: గ్రేటర్‌ విశాఖ స్మార్ట్‌ సిటీ కార్పొరేషన్‌ లిమిటెడ్‌ కమర్షియల్‌ ఎంప్లాయిగా విశ్రాంత పర్యవేక్షక ఇంజినీరు కేవీఎన్‌ రవిని నియమిస్తూ శుక్రవారం మున్సిపల్‌ శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. జీవీఎంసీలో ఆయన జేఎన్‌ఎన్‌యూఆర్‌ఎంలో అనేక ప్రాజెక్టుల రూపకల్పనలో అనుభవజ్ఞుడు, విశాఖలో మెట్రో ప్రాజెక్టు ప్రకటించిన సందర్భంగా మెట్రోమ్యాన్‌ శ్రీధరన్‌తో కలిసి ఆయన ప్రాజెక్టు రూపకల్పనలో భాగస్వామ్యమయ్యారు. మంచినీటి సరఫరా, భూగర్భ మురుగునీటి ప్రాజెక్టులు, నిర్వహణలో ఆయనకు అనుభవం ఉంది. ఆయా అంశాలను పరిగణలోకి తీసుకుని, జీవీఎస్‌సీసీఎల్‌ ఉద్యోగిగా నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.

టీచర్లకు వేతనాలు పెంపు

కార్పొరేషన్‌, న్యూస్‌టుడే: మహా విశాఖ నగర పాలక సంస్థ పట్టణ సామాజికాభివృద్ధి విభాగం ద్వారా పని చేస్తున్న కుట్టు టీచర్లకు, బాల్వాడి, నాన్‌ఫార్మల్‌ ఉపాధ్యాయుల వేతనాలు పెంచుతూ మున్సిపల్‌ పరిపాలన, పట్టణాభివృద్ధిశాఖ శుక్రవారం ఉత్తర్వులు జారీ చేసింది. దశాబ్దాల తరబడి పని చేస్తున్నవారికి రూ.6,700 మాత్రమే వేతనం ఇస్తుండటంతో ఇటీవల కౌన్సిల్‌ సమావేశంలో చర్చించి, వేతనాల పెంపు చేయాలని ప్రభుత్వానికి నివేదించారు. పరిశీలించిన ప్రభుత్వం రూ.15 వేలు పెంచుతూ నిర్ణయం తీసుకుంది.

ప్రణాళిక విభాగానికి 22 ఫిర్యాదులు

కార్పొరేషన్‌, న్యూస్‌టుడే: మహా విశాఖ నగర పాలక సంస్థలో శుక్రవారం నిర్వహించిన పట్టణ ప్రణాళిక ఓపెన్‌ ఫోరంకు 22 ఫిర్యాదులు వచ్చాయి. ప్రధాన పట్టణ ప్రణాళికాధికారి ఎ.ప్రభాకరరావు వాటిని స్వీకరించి, పరిష్కారానికి ఆదేశాలు జారీ చేశారు. భీమిలి జోన్‌కు 1, మధురవాడ జోన్‌కు 3, తూర్పు జోన్‌కు 7, దక్షిణం, ఉత్తరానికి రెండేసి, పశ్చిమ జోన్‌కు 1, పెందుర్తికి 2, గాజువాక 4 ఫిర్యాదులు వచ్చాయి. వీటిని పరిశీలించి పరిష్కరించాలని ఆయన ఆదేశాలు జారీ చేశారు.

ఉపాధ్యాయుల ఆందోళన

కార్పొరేషన్‌, న్యూస్‌టుడే: ఉపాధ్యాయుల సమస్యలు పరిష్కరించాలని కోరుతూ ఎస్‌టీయూ (స్టేట్‌ టీచర్స్‌ యూనియన్‌) ఆధ్వర్యంలో శుక్రవారం జీవీఎంసీ గాంధీ విగ్రహం వద్ద ఆందోళన నిర్వహించారు. సంఘం ప్రధాన కార్యదర్శి మాట్లాడుతూ మేనిఫెస్టోలో పొందుపరచిన హామీలను అమలు చేయాలన్నారు. 12వ వేతన సవరణ సంఘాన్ని నియమించాలని, 30 శాతం మధ్యంతర భృతిని మంజూరు చేయాలని డిమాండ్‌ చేశారు. సంఘం రాష్ట్ర కార్యదర్శి మాట్లాడుతూ సీపీఎస్‌ రద్దు చేయాలన్నారు. జిల్లా అధ్యక్షులు చంద్ర పద్మావతి, తదితరులు పాల్గొన్నారు.

మాట్లాడుతున్న ఎస్టీయూ ప్రధాన కార్యదర్శి పైడిరాజు

ప్రభుత్వ పాఠశాలలకు ‘విద్యాంజలి’

మాధవధార, న్యూస్‌టుడే

ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక వసతుల కల్పనకు ‘విద్యాంజలి’ పేరుతో ప్రత్యేక కార్యక్రమానికి విద్యాశాఖ శ్రీకారం చుట్టింది. సేవా భావంతో ముందుకొచ్చే దాతల సహకారంతో పలు సౌకర్యాలు కల్పించాలనేది ఈ పథకం ముఖ్య ఉద్దేశం. ఇందుకోసం విద్యాంజలి 2.0 పేరుతో ప్రత్యేక పోర్టల్‌ను తీసుకొచ్చారు. పాఠశాలల వారీగా అవసరాలను గుర్తించి వాటి వివరాలను ఇందులో నమోదు చేస్తారు. పూర్వ విద్యార్థులు, స్థానికులు, ప్రవాసాంధ్రులు, పలు సంస్థలకు చెందిన దాతలు సహకారం తీసుకోనున్నారు. దీని వల్ల పాఠశాలల్లో వసతులు మెరుగుపడటంతో పాటు విద్యార్థులకు అవసరమైన విద్యాసామగ్రి సకాలంలో సమకూరి వారి విద్యాభివృద్ధికి దోహదపడుతుంది.

కె.కాలనీ ప్రాథమిక పాఠశాలకు దాతలు అందజేసిన ఐరన్‌ సెల్ఫులు

■ పోర్టల్‌లో నమోదు ఇలా: విద్యాంజలి 2.0 పోర్టల్‌లో యూడీఐఎస్‌ఈ కోడ్‌, పాఠశాల పేరు, చిరునామా, ప్రధానోపాధ్యాయుడి పేరు, ఫోన్‌ నంబరు, ఈ-మెయిల్‌ ఐడీ తదితర వివరాలతో రిజిస్ట్రేషన్‌ చేయాలి. విద్యార్థులు, ఉపాధ్యాయుల సంఖ్య, పాఠశాలలో సదుపాయాలు, అదనంగా కావాల్సినవి, వాటికయ్యే వ్యయం వివరాలను పొందుపర్చాలి. ఆర్థిక సాయానికి ముందుకొచ్చే దాతలు, వెబ్‌సైట్‌లోని వాలంటీర్‌ రిజిస్ట్రేషన్‌ విభాగంలో నమోదు చేయాలి. విద్యార్థులకు ఏదైనా సబ్జెక్టుపై బోధనకు ఆసక్తి ఉన్న వారు సైతం వివరాలను నమోదు చేసుకోవచ్చు. దీనిపై స్కూల్‌ రిజిస్ట్రేషన్‌ ట్రైనింగ్‌ నోట్స్‌ పేరుతో పలు పాఠశాలల ప్రధానోపాధ్యాయులకు ప్రత్యేక శిక్షణ ఇస్తున్నారు.

■ ప్రస్తుతం ఆన్‌లైన్‌ విధానంలో చేయూత అందించడానికి ముందుకొచ్చిన వారితో పాటు, పాఠశాలలకు అవసరమైన వివరాలన్నీ పక్కాగా నమోదు చేసేలా చర్యలు చేపట్టారు. దీనికోసం http://vidyanjali.education.gov.in వెబ్‌సైట్‌ను అందుబాటులోకి తీసుకొచ్చారు.

ఉత్తరం నియోజకవర్గంలో..

పాఠశాలలు	సంఖ్య
ప్రాథమిక	16
ఉన్నత	08
విద్యార్థులు	17,234

జూనియర్‌ లెక్చరర్‌గా ఎంపిక

మాధవధార, న్యూస్‌టుడే: మాధవధార ప్రాంతానికి చెందిన సనపల మాలతి(44) జూనియర్‌ లెక్చరర్‌గా ఎంపికయ్యారు. ఏపీపీఎస్సీ శుక్రవారం సాయంత్రం ఫలితాలు విడుదల చేసింది. జోన్‌-1కు సంబంధించి జువాలజీ సబ్జెక్టులో ఉన్న ఒకే ఒక్క పోస్టుకు ఆమె ఎంపికవ్వడం విశేషం. 2023లో ఏపీపీఎస్సీ ఈ నోటిఫికేషన్‌ జారీ చేసి గతేడాది జులైలో పరీక్షలు నిర్వహించింది. ఈమె ఒకటి నుంచి పీహెచ్‌డీ వరకు విశాఖలోనే చదువుకున్నారు. ఈమెకు వివాహం కావడంతో ప్రస్తుతం శ్రీకాకుళంలో ఉంటున్నారు. ఈమె భర్త జి.ఎస్‌.నాయుడు వ్యాపారి. వీరికి ఇంజినీరింగ్‌ పూర్తి చేసిన కుమార్తె శ్రీసాహితి, ఇంటర్‌ చదువుతున్న కుమారుడు గౌతమ్‌చంద్ర ఉన్నారు. భర్త, కుటుంబ సభ్యుల సహకారంతో ఇది సాధ్యమైందని ఆమె తెలిపారు.

సనపల మాలతి

విద్యార్థులు ప్రజలతో మమేకం కావాలి

మాట్లాడుతున్న వీపీఏ ఉపాధ్యక్షురాలు రోష్నీ అపరంజి కొరాటి

సీతంపేట, న్యూస్‌టుడే: విద్యార్థులు తమ జ్ఞానాన్ని పెంచుకునేందుకు వివిధ వర్గాల ప్రజలతో మమేకం కావాలని విశాఖపట్నం పోర్ట్‌ అథారిటీ ఉపాధ్యక్షురాలు రోష్నీ అపరంజి కొరాటి అన్నారు. నగరంలోని డాక్టర్‌ లంకపల్లి బుల్లయ్య కళాశాలలో బీఏ, బీబీఏ, బీకాం, బీఎస్సీ కోర్సుల విద్యార్థులకు సెంటర్‌ ఆఫ్‌ ఎక్సలెన్స్‌ ఇన్‌ మారిటైమ్‌ అండ్‌ షిప్‌బిల్డింగ్‌(సీఈఎంఎస్‌), వైజాగ్‌ జనరల్‌ కార్గో బెర్త్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌(వీజీసీబీ), సౌత్‌ ఏషియా(ఎస్‌ఏ) ఎల్‌పీజీ సంస్థలు సీఎస్‌ఆర్‌లో భాగంగా ‘ప్రొడక్ట్‌ డిజైన్‌ ఇంజినీర్‌ స్కిల్‌ ట్రైనింగ్‌ ప్రోగ్రాం’ను శుక్రవారం నిర్వహించాయి. కళాశాల కరస్పాండెంట్‌ డాక్టర్‌ జి.మధుకుమార్‌ అధ్యక్షతన జరిగిన కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా విచ్చేసిన రోష్నీ అపరంజి మాట్లాడారు. లాజిస్టిక్స్‌, సముద్ర రంగాల్లో అంతర్జాతీయ స్థాయిలో విస్తరిస్తున్న అవకాశాలను వివరించారు. కృత్రిమ మేధ ఆధారిత ప్రపంచంలో విద్యార్థులు అప్రమత్తంగా ఉండి సాంకేతిక పరిజ్ఞానంలో దిట్టలుగా మారాలని సూచించారు. కష్టపడి పనిచేయడం, నిరంతర సాధన ద్వారా లక్ష్యాలను సాధించవచ్చునని ఉద్బోధించారు. ఆమె బుల్లయ్య కళాశాలలో చదువుకున్న రోజులను గుర్తు చేసుకున్నారు. కార్యక్రమంలో ఎస్‌ఏ ఎల్‌పీజీ సీఈవో రిచా షిండే, వీజీపీబీ సీఈవో గోపాల్‌ మండేలియా, ఆయా కళాశాలల ప్రిన్సిపాల్స్‌, అధ్యాపకులు పాల్గొన్నారు.

క్రమశిక్షణతో పార్టీ బాధ్యతలు నిర్వర్తించండి

వన్‌టౌన్‌, న్యూస్‌టుడే: పార్టీ అప్పగించిన బాధ్యతలను క్రమశిక్షణతో నిర్వహించాలని నాయకులకు విశాఖ లోక్‌సభ నియోజకవర్గం తెదేపా అధ్యక్షుడు చోడె వెంకట పట్టాభిరామ్‌ సూచించారు. నగరంలోని పార్టీ జిల్లా కార్యాలయంలో శుక్రవారం విశాఖ పశ్చిమం, గాజువాక నియోజకవర్గ నాయకులతో ఆయన సమావేశమయ్యారు. ఆయా నియోజకవర్గ బాధ్యతలు పొందిన నాయకులు పార్టీ కార్యక్రమాలను సక్రమంగా అమలు చేసే బాధ్యత తీసుకోవాలన్నారు. రానున్న కార్పొరేషన్‌ ఎన్నికల నాటికి పార్టీని పూర్తిస్థాయిలో బలోపేతం చేయాలన్నారు. సమావేశంలో విశాఖ పార్లమెంట్‌ నియోజకవర్గ కమిటీ నాయకులు పొలమేర సీతారామ్‌, గుణిశెట్టి నాగేశ్వరరావు, సందడరపు సోములు, పిడుగు మండ లక్ష్మి, దాసరి శివశంకరరావు, గోకివాడ ముత్యాలు, వెంకట సురేష్‌కుమార్‌, అప్పారావు తదితరులు పాల్గొన్నారు.

నాయకులకు సూచనలు చేస్తున్న చోడె వెంకట పట్టాభిరామ్‌

చెత్త తొలగింపును పరిశీలిస్తున్న జేడీ మల్లయ్యనాయుడు

రహదారులపై చెత్త వేస్తే కఠిన చర్యలు

అల్లిపురం, న్యూస్‌టుడే: రహదారులపై చెత్త వేస్తే కఠిన చర్యలు తీసుకోవాలని వార్డు పారిశుద్ధ్య ఇన్‌స్పెక్టర్లు, సచివాలయ కార్యదర్శులను జీవీఎంసీ జేడీ మల్లయ్యనాయుడు ఆదేశించారు. జీవీఎంసీ 31, 33వ వార్డుల్లో నీలమ్మ వేప చెట్టు, బాపూజీ, వెంకటేశ్వరమెట్ట ప్రాంతాల్లో జేడీ మల్లయ్యనాయుడు శుక్రవారం ఉదయం పర్యటించారు. ఇంటి వద్దకు వచ్చే వాహనాలకు చెత్త అందించేలా కట్టుదిట్టమైన చర్యలు చేపట్టాలని పారిశుద్ధ్య సిబ్బందిని ఆదేశించారు. రహదారులపై చెత్త పేరుకుపోవడంపై అధికారులను నిలదీశారు. ఆస్తిపన్ను, నీటి ఛార్జీల మొండి బకాయిల వసూళ్లను వేగవంతం చేయాలని అధికారులకు సూచించారు. పారిశుద్ధ్య ఇన్‌స్పెక్టర్లు కామేశ్వరరెడ్డి, చిన్నాజీరావు సచివాలయ కార్యదర్శులు పాల్గొన్నారు.

ప్రతిఒక్కరిలోనూ పరమాత్మను చూడాలి

అల్లిపురం, న్యూస్‌టుడే: ప్రతిఒక్కరిలోనూ పరమాత్మను చూడాలని పోలీసు కమిషనర్‌ శంఖబ్రత బాగ్చీ పేర్కొన్నారు. ప్రజాపిత బ్రహ్మకుమారి విశ్వవిద్యాలయం ఆధ్వర్యంలో డాబాగార్డెన్స్‌ దరి వీజేఎఫ్‌లో మహాశివరాత్రి పర్వదిన వేడుక కరపత్రాన్ని శుక్రవారం ఆవిష్కరించారు. పోలీస్‌ కమిషనర్‌ బాగ్చీ మాట్లాడుతూ రాష్ట్రంలో ఎక్కడా లేనివిధంగా విశాఖలో శివాలయాలు అధిక మొత్తంలో ఉన్నాయన్నారు. విశాఖ భాజపా జిల్లా అధ్యక్షుడు పరశురామరాజు మాట్లాడుతూ హిందూ సమాజంలో అందరూ సమానమేనన్నారు. బ్రహ్మకుమారి విశ్వవిద్యాలయం ప్రతినిధి బి.కె.రామేశ్వరి మాట్లాడుతూ శివరాత్రి రోజున రాత్రి 12 గంటలకు లింగోద్భవం జరుగుతోందన్నారు. కార్యక్రమంలో 32వ వార్డు కార్పొరేటర్‌ కందుల నాగరాజు, రెండో పట్టణ సీఐ ఎర్రంనాయుడు, ఎస్సై సంధ్య, శ్రీనుబాబు తదితరులు పాల్గొన్నారు.

కరపత్రాన్ని ఆవిష్కరిస్తున్న సీపీ బాగ్చీ, నిర్వాహకులు

మాతాశిశు మరణాలను నివారించాలని ఆదేశం

వన్‌టౌన్‌, న్యూస్‌టుడే: మాతా, శిశు మరణాలను నివారించాలని వైద్యాధికారులను కలెక్టర్‌ హరేంధిర ప్రసాద్‌ ఆదేశించారు. సూర్యాబాగ్‌ బిల్‌ కాంప్లెక్స్‌లో శుక్రవారం వైద్య ఆరోగ్యశాఖ వైద్యాధికారులతో నిర్వహించిన సమావేశంలో కలెక్టర్‌ పాల్గొని మాట్లాడారు. హైరిస్క్‌ గర్భిణులను గుర్తించి వారికి తగిన సేవలు అందించాలన్నారు. అవసరమైన వారికి 2డీ ఎకో పరీక్షలు, స్కానింగ్‌ చేయాలన్నారు. ఎన్‌సీడీ 4.0 స్క్రీనింగ్‌ పరీక్షల నమోదు సాగుతున్నాయని, శతశాతం పూర్తయ్యేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఫీవర్‌ సర్వే చేయాలని, పరిసరాలను పరిశుభ్రంగా ఉంచాలన్నారు. పాఠశాలలు, వసతి గృహాల్లో ఉండే విద్యార్థుల ఆరోగ్యంపట్ల దృష్టి సారించాలని, వైద్యులు ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఆసుపత్రుల్లో అందుబాటులో ఉండాలన్నారు. ముఖ ఆధారిత హాజరు వందశాతం జరగాలన్నారు. జాతీయ నులి పురుగుల నివారణ కార్యక్రమం ఈనెల 17న నిర్వహించాలని, ఆల్బెండజోల్‌ మాత్రలు పిల్లలకు అందజేయాలన్నారు. జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్‌ పి.జగదీశ్వరరావు, ఇతర వైద్యాధికారులు సమావేశంలో పాల్గొన్నారు.

మాట్లాడుతున్న కలెక్టర్‌ హరేంధిర ప్రసాద్‌, చిత్రంలో డీఎంహెచ్‌వో డాక్టర్‌ జగదీశ్వరరావు

ఐఎఫ్‌ఆర్‌ సేవలకు 120 బోట్లు

వన్‌టౌన్‌, న్యూస్‌టుడే: విశాఖ కేంద్రంగా జరగనున్న అంతర్జాతీయ ఫ్లీట్‌ రివ్యూ(ఐఎఫ్‌ఆర్‌) కోసం 120 బోట్లు(మరపడవలను) వినియోగించనున్నారు. సముద్ర జలాల్లోని ఏంకరేజ్‌ పాయింట్‌లో ఉండే యుద్ధనౌకల నుంచి ఆహారం, ఇతర వ్యర్థాలను, యుద్ధ నౌకల్లో పనిచేసే అధికారులు, ఉద్యోగులను జెట్టీల వద్దకు తరలించేందుకు వీటిని ఉపయోగించనున్నారు. ఆయా బోట్లు ఉండేందుకు వీలుగా చేపలరేవులోని 11వ నెంబరు జెట్టీని కేటాయించారు. ఆ జెట్టీలో నిలిపిన 70 బోట్లును శుక్రవారం వేరే జెట్టీలకు తరలించామని మత్స్యశాఖ జేడీ పి.లక్ష్మణరావు తెలిపారు. యుద్ధనౌకల అధికారులు, ఉద్యోగులు, సిబ్బంది తరలింపునకు 100 బోట్లు, వ్యర్థాలు తీసుకురావడానికి 20 బోట్లు వినియోగించనున్నట్లు ఆయన పేర్కొన్నారు. జెట్టీ వద్దకు నౌకల అధికారులు రాగానే వాహనాల్లో గమ్యస్థానాలకు వెళతారని, ఈనెల 14 నుంచే రాకపోకలు ఆరంభమవుతాయన్నారు.

చేపలరేవులో ఖాళీ చేసిన 11వ నెంబరు జెట్టీ

రేపు మాంసం దుకాణాలకు సెలవు

కార్పొరేషన్‌, న్యూస్‌టుడే: మహాశివరాత్రి పురస్కరించుకుని నగరంలోని మాంసం దుకాణాలు తెరవకూడదని కమిషనర్‌ కేతన్‌గార్గ్‌ తెలిపారు. మాంసం, చేపల దుకాణాలు, జంతు వధశాలలకు సెలవు ప్రకటించినట్లు ఆయన పేర్కొన్నారు. నిబంధనలకు విరుద్ధంగా ఎవరైనా దుకాణాలు తెరిస్తే వాటిని సీజ్‌ చేయడంతో పాటు, మాంసం, చేపలను స్వాధీనం చేసుకుంటామని హెచ్చరించారు. మాంసం దుకాణాల యాజమాన్యాలు సహకరించాలని ఆయన కోరారు.

రజకులకు సామాజిక రక్షణ కల్పించండి

జగదాంబకూడలి, న్యూస్‌టుడే: రజకులకు సామాజిక రక్షణ చట్టం అమలు చేసి రక్షణ కల్పించాలని రాష్ట్ర రజక వృత్తిదారుల సంఘం నాయకుడు వి.కృష్ణారావు డిమాండ్‌ చేశారు. జగదాంబకూడలి వద్దగల సీఐటీయూ కార్యాలయంలో శుక్రవారం నిర్వహించిన రజక వృత్తిదారుల సంఘం రౌండ్‌ టేబుల్‌ సమావేశంలో ఆయన మాట్లాడారు. స్వాతంత్ర్యం వచ్చి 78 ఏళ్లు పూర్తయినా ఇంకా రజకులు వివిధ రూపాల్లో వివక్షతకు గురవుతున్నారన్నారు. విశాఖ జిల్లాలో 50 వేల మంది రజక వృత్తిదారులు ఉన్నారన్నారు. వీరికి పక్కా ఇల్లు, వృత్తి స్థలాలు, దోబీఘాట్లు, లాండ్రీలకు రాయితీ రుణాలు మంజూరు చేయాలన్నారు. కార్యక్రమంలో రజక సంఘం ప్రతినిధులు మేడిశెట్టి రమణ, మల్లేశ్వరరావు, ఈశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.

మాట్లాడుతున్న రజక సంఘం నాయకుడు కృష్ణారావు

వైభవంగా ఆలయాల వార్షికోత్సవం

సీతంపేట, న్యూస్‌టుడే: నక్కవానిపాలెం ఉమానీలకంఠేశ్వర స్వామి ఆలయ వార్షికోత్సవాన్ని శుక్రవారం వైభవోపేతంగా నిర్వహించారు. ఉదయం నుంచి సాయంత్రం వరకు ప్రత్యేక పూజలు చేశారు. శివపార్వతుల విగ్రహాలను ప్రత్యేకంగా అలంకరించారు. సాయంత్రం పురవీధుల్లో స్వామిఅమ్మవార్లను ఊరేగించారు.

తాటిచెట్లపాలెం, న్యూస్‌టుడే: తిక్కవానిపాలెంలోని శ్రీసంపత్‌ వినాయక, పార్వతీ విశ్వేశ్వర సాయి ఆలయ వార్షికోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. వేద పండితుల సమక్షంలో ప్రత్యేక పూజలు, అభిషేకాలు, హోమాలు జరిపారు. ముఖ్యఅతిథులుగా కంచరపాలెం సీఐ రవికుమార్‌, ట్రాఫిక్‌ సీఐ దాశరథి, రాష్ట్ర మాదిగ కార్పొరేషన్‌ డైరెక్టర్‌ ఈతలపాక సుజాత పాల్గొని పూజలు చేశారు. మధ్యాహ్నం ఆలయ ప్రాంగణంలో అన్నదానం, సాయంత్రం భక్తి గీతాలాపన కార్యక్రమాలు నిర్వహించారు. గ్రామ అధ్యక్షుడు సింగంపల్లి తాతారావు, ఆలయ కమిటీ సభ్యులు, గ్రామ పెద్దలు పాల్గొన్నారు.

అలంకరణలో ఉమా నీలకంఠేశ్వరస్వామి

వేడుకల్లో పాల్గొన్న సీఐలు రవికుమార్‌, దాశరథి తదితరులు

ఉద్యోగులకు పర్యావరణహిత గృహాలు నిర్మిస్తాం

మురళీనగర్‌, న్యూస్‌టుడే: విశాఖ డిఫెన్స్‌ ఎస్టేట్స్‌ అధికారులు, సిబ్బంది కోసం జీవీఎంసీ 49వ వార్డు పట్టాభిరెడ్డితోటలో నిర్మించనున్న గృహాలకు శుక్రవారం శంకుస్థాపన చేశారు. డిఫెన్స్‌ ఎస్టేట్స్‌ డైరెక్టర్‌ జనరల్‌ శోభా గుప్తా ముఖ్యఅతిథిగా హాజరై శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ రక్షణ భూముల నిర్వహణ, సంస్థాగత పాలనలో డిఫెన్స్‌ ఎస్టేట్స్‌ ఆర్గనైజేషన్‌ పోషిస్తున్న కీలకపాత్రను కొనియాడారు. ఈ గృహాలను మూడు కేటగిరీలుగా విభజించి పర్యావరణహితంగా నిర్మించనున్నామన్నారు. డిఫెన్స్‌ ఎస్టేట్స్‌ సదరన్‌ కమాండ్‌ ప్రిన్సిపల్‌ డైరెక్టర్‌ సి.రవీంద్ర, ప్రసాద్‌ చవన్‌, కోస్ట్‌గార్డ్‌ అడిషనల్‌ డైరెక్టర్‌ జనరల్‌ మైఖేల్‌, ఈస్టర్న్‌ నేవల్‌ కమాండ్‌ చీఫ్‌ ఆఫీసర్‌ రియర్‌ అడ్మిరల్‌ ఎం.ఎం.రాజు తదితరులు పాల్గొన్నారు.

మాట్లాడుతున్న డిఫెన్స్‌ ఎస్టేట్‌ డైరెక్టర్‌ జనరల్‌ శోభాగుప్తా

మత్తుపదార్థాలను నియంత్రించాలని ర్యాలీ

తాటిచెట్లపాలెం, న్యూస్‌టుడే: యువతను లక్ష్యంగా చేసుకొని డ్రగ్స్‌, గంజాయి ముఠాలు విచ్చలవిడిగా మత్తు పదార్థాలను సరఫరా చేస్తున్నాయని వీరిని అణిచివేసేందుకు ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవాలని డీవైఎఫ్‌ఐ రాష్ట్ర కార్యదర్శి జి.రామన్న పేర్కొన్నారు. డ్రగ్స్‌, గంజాయిని వ్యతిరేకిస్తూ డీవైఎఫ్‌ఐ, ఎస్‌ఎఫ్‌ఐ ఆధ్వర్యంలో శుక్రవారం ఊర్వశికూడలి నుంచి కంచరపాలెం మెట్టు వరకు ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా రామన్న మాట్లాడుతూ మత్తుపదార్థాలు యువత జీవితాలను నాశనం చేస్తున్నాయని వీటిని అరికట్టాల్సిన అధికార యంత్రాంగం చూసీచూడనట్లు వ్యవహరిస్తోందని ఆరోపించారు. యువతకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించకుండా ఈ సమస్య పరిష్కారం కాదన్నారు. కార్యక్రమంలో ఎస్‌ఎఫ్‌ఐ ప్రతినిధి తరుణ్‌, డీవైఎఫ్‌ఐ జిల్లా అధ్యక్షుడు రాజు, ఉపాధ్యక్షుడు శ్రావణ్‌, శైలు, ఎర్నికుమార్‌ తదితరులు పాల్గొన్నారు.

ర్యాలీలో పాల్గొన్న డీవైఎఫ్‌ఐ, ఎస్‌ఎఫ్‌ఐ ప్రతినిధులు

భవిష్యత్తు అవసరాలకు సైబర్‌ నిపుణులను తీర్చిదిద్దాలి

జగదాంబకూడలి, న్యూస్‌టుడే: భవిష్యత్తు అవసరాలకు తగినట్టుగా సైబర్‌ నిపుణులను తీర్చిదిద్దాలని ఏయూ వీసీ ఆచార్య రాజశేఖర్‌ అన్నారు. హోటల్‌ గ్రీన్‌పార్క్‌లో శుక్రవారం ఏయూ సహకారంతో డీ-డాక్‌ హైదరాబాద్‌ ఇన్ఫర్మేషన్‌ సెక్యూరిటీ ఎడ్యుకేషన్‌ అండ్‌ అవేర్నెస్‌ చీఫ్‌ ఇన్ఫర్మేషన్‌ ఆఫీసర్స్‌(ఐఎస్‌ఈఏ-సీఐఎస్‌ఓ) లీడర్‌షిప్‌ మీట్‌-2026ను నిర్వహించారు. మారుతున్న సైబర్‌ నేరాలు, నాయకత్వ సవాళ్లు, ఏఐ ఆధారిత భద్రత, కార్యచరణ తదితర అంశాలపై వక్తలు ప్రసంగించారు. ముఖ్యఅతిథిగా ఏయూ వీసీ రాజశేఖర్‌ మాట్లాడారు. భవిష్యత్తు అవసరాలకు తగ్గట్టుగా సైబర్‌ సెక్యూరిటీ నిపుణులను తీర్చిదిద్దడంలో విద్యా సంస్థల పాత్రను వివరించారు. శాస్త్రవేత్త సీహెచ్‌.ఎ.ఎస్‌.మూర్తి సైబర్‌ సెక్యూరిటీ ఏఐ మూల్యాంకనంపై ప్రసంగించారు. చంద్రశేఖర్‌ శర్మ, ఏయూ ప్రొఫెసర్‌ వల్లీకుమారి, ఉపేంద్రరావు, శ్రీనివాస్‌ తదితరులు పాల్గొన్నారు.

ఏయూ వీసీ రాజశేఖర్‌కు జ్ఞాపికను అందజేస్తున్న నిర్వాహకులు

‘మైటీడీపీ’ యాప్‌పై శిక్షణ

మాధవధార, న్యూస్‌టుడే: పార్టీ తరఫున చేపట్టే ప్రతి కార్యక్రమాన్ని ‘మైటీడీపీ’ యాప్‌లో పొందుపరచాలని, దీనివల్ల నాయకులు, కార్యకర్తలకు పలు ప్రయోజనాలు కలుగుతాయని జీవీఎంసీ 51వ వార్డు తెదేపా అధ్యక్షుడు సనపల కీర్తి పేర్కొన్నారు. వార్డులో ‘మైటీడీపీ’ యాప్‌పై శుక్రవారం శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వార్డులో చేపట్టే ప్రతి కార్యక్రమాన్ని అధిష్ఠానం దృష్టికి తీసుకువెళ్లేందుకు మంచి అవకాశమని, ప్రతిఒక్కరూ నిర్వహించే కార్యక్రమాలు యాప్‌లో నమోదు చేయాలని సూచించారు. యాప్‌ వినియోగం, ఏ విధంగా అప్‌లోడ్‌ చేయాలనే అంశాలపై కార్యకర్తలకు శిక్షణ ఇచ్చారు.

శిక్షణలో పాల్గొన్న వార్డు తెదేపా నాయకులు, కార్యకర్తలు

ట్రావెల్స్‌ బస్సులపై కొనసాగుతున్న తనిఖీలు

మాధవధార, న్యూస్‌టుడే: వాణిజ్య సరకులు, ఇతర సామగ్రిని రవాణా చేసే ప్రైవేటు ట్రావెల్స్‌ బస్సుల్లో శుక్రవారం జిల్లా రవాణా శాఖ అధికారులు తనిఖీలు చేపట్టారు. ప్రతి బస్సులో ప్రయాణికులు లగేజీ క్యాబిన్లలో వాణిజ్య, ఇతర సరకులు, పార్శిల్స్‌ ఏమైనా ఉన్నాయా లేదా అని తనిఖీ చేశారు. బస్సు రికార్డులు పరిశీలించి, డ్రైవర్లకు పలు సూచనలు చేశారు. ఈ తనిఖీలు నిరంతరం కొనసాగుతాయని యజమానులు నిబంధనలు పాటించి బస్సులు నడపాలని సూచించారు.

బస్సులో లగేజ్‌ క్యాబిన్‌ను పరిశీలిస్తున్న రవాణా శాఖ అధికారులు

జగదల్‌పుర్‌ సెక్షన్‌లో భద్రత పనుల పరిశీలన

రైల్వేస్టేషన్‌, న్యూస్‌టుడే: తూర్పు కోస్తా రైల్వే జనరల్‌ మేనేజర్‌ పరమేశ్వర్‌ ఫంక్వాల్‌ శుక్రవారం జగదల్‌పుర్‌ సెక్షన్‌లో తనిఖీలు నిర్వహించారు. వాల్తేర్‌ డీఆర్‌ఎం లలిత్‌ బోహ్రాతో పాటు పలు విభాగాధిపతులతో కలిసి వెళ్లిన ఆయన భద్రతా ప్రమాణాలు, మౌలిక సదుపాయాల పరిస్థితి, కార్యాచరణ సామర్థ్యాన్ని సమీక్షించారు. స్టేషన్ల వంతెనలు, లెవెల్‌ క్రాసింగ్‌ గేట్ల పనితీరు పరిశీలించారు. విధి నిర్వహణలో ఆదర్శవంతమైన సేవలు అందించిన పలువురు సిబ్బందికి అవార్డులు అందజేశారు.

రైల్వే రక్షణ పరికరాలను పరిశీలిస్తున్న జి.ఎం పరమేశ్వర్‌ ఫంక్వాల్‌

దంతెవాడ వరకే కిరండూల్‌ రైలు

రైల్వేస్టేషన్‌, న్యూస్‌టుడే: భద్రతా పరమైన ఆధునీకరణ పనులు చేపట్టనున్న నేపథ్యంలో కేకే లైన్‌లో పలు రైళ్ల గమ్యాలు కుదించినట్లు వాల్తేర్‌ సీనియర్‌ డీసీఎం కె.పవన్‌కుమార్‌ తెలిపారు. ఈనెల 16 నుంచి 27 వరకు విశాఖ-కిరండూల్‌(58501), ఈనెల 17 నుంచి 28 వరకు కిరండూల్‌-విశాఖ(58502) రైళ్లు దంతెవాడ వరకే నడపనున్నట్లు తెలిపారు.

★ ఖుర్దా డివిజన్‌లో పరిధిలో ఈనెల 14, 17, 21, 24, 28 తేదీల్లో కేఎస్‌ఆర్‌ బెంగళూరు-భువనేశ్వర్‌(18464) రైలు 2.40 గంటలు ఆలస్యంగా నడిచేలా మార్పు చేసినట్లు తెలిపారు. ప్రయాణికులు గమనించి సహకరించాలని కోరారు.

అసంఘటిత కార్మికులకు చట్ట పరిజ్ఞానం తప్పనిసరి

విశాఖ లీగల్‌, న్యూస్‌టుడే: అసంఘటిత రంగ కార్మికులకు చట్టపరిజ్ఞానం తప్పనిసరి అని జిల్లా న్యాయసేవల సాధికార సంస్థ కార్యదర్శి, న్యాయమూర్తి ఆర్‌.సన్యాసినాయుడు అన్నారు. జిల్లా కోర్టు ప్రాంగణంలో గల న్యాయ సేవాసదన్‌ అసంఘటిత కార్మికులకు న్యాయ అవగాహన సదస్సు శుక్రవారం జరిగింది. అసంఘటిత కార్మికులు తమ హక్కులు, బాధ్యతలను తెలుసుకోవాలన్నారు. కార్యక్రమంలో సహాయ లేబర్‌ ఆఫీసర్‌-1 శ్రీనివాసరావు, ధాత్రి ఫౌండేషన్‌ ఛైర్‌పర్సన్‌ సి.హెచ్‌.విశాలాక్షి, వివిధ సంస్థల ప్రతినిధులు పాల్గొన్నారు.

CHANGE OF NAME
I, **RAYIDI KRISHNA VENI** W/o Pithana Sankararao (D/o Late Rayidi Ramarao) and previously called my name as **PITHANA KRISHNA VENI** as per my Children Education Records (Old Name), resident of Door No. 50-66-6, Kanakammavari Street, Seethammapeta, Visakhapatnam - 530016, A.P. Now changed my name from **PITHANA KRISHNA VENI** (Old Name) to **RAYIDI KRISHNA VENI** (New name). Henceforth I will be called as **RAYIDI KRISHNA VENI** (New name) for all purpose.

గాజువాక

•గాజువాక •విశాఖ పశ్చిమం

అభివృద్ధి పనులు సకాలంలో పూర్తి చేయాలి

మల్కాపురం, న్యూస్‌టుడే: జీవీఎంసీ 63వ వార్డులో ప్రజా సమస్యల పరిష్కారానికి, అవసరమయ్యే నిధుల వ్యయం అంచనాకు వార్డు కార్పొరేటర్ గల్లా చిన్నా.. వర్క్స్ విభాగం సిబ్బందితో కలిసి శుక్రవారం పలు ప్రాంతాల్లో పర్యటించారు. కొండవాలు ప్రాంతంలో జరుగుతున్న పనులను త్వరితగతిన పూర్తి చేయాలని, కొత్త పనులు ప్రారంభించేలా ప్రణాళికలు సిద్ధం చేయాలని సంబంధిత అధికారులకు సూచించారు. ఈ సందర్భంగా కొండవాలు నివాసితుల సమస్యలపై ఆరా తీశారు. పలువురు కూటమి నాయకులు, స్థానిక మహిళలు పాల్గొన్నారు.

మల్లికార్జున స్వామికి నీరాజనం

మల్కాపురం, న్యూస్‌టుడే: షిప్‌యార్డు సమీప సాగరగిరి కొండపై వెలసిన శ్రీమల్లికార్జున స్వామికి అర్చకులు శుక్రవారం ప్రత్యేక పూజలు చేపట్టారు. ఈ పూజల్లో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ఆలయ నిర్వాహకులు తీర్థప్రసాదాలు అందజేశారు.

సేవలకు గుర్తింపు

సింధియా, న్యూస్‌టుడే: సకాలంలో స్పందించి త్వరితగతిన పలు రకాల కేసులను ఛేదించిన మల్కాపురం పోలీసులకు శుక్రవారం విశాఖ నగర పోలీస్ కమిషనర్ శంఖబ్రత బాగ్చీ రివార్డులు అందజేశారు. ఇటీవల పారిశ్రామిక ప్రాంతంలో గంజాయి కేసులను ఛేదించి నిందితులను పట్టుకోవడం, పలు చోట్ల మద్యం అమ్ముతున్న వ్యక్తులపై కేసుల నమోదు చేయడం, అదృశ్యమైన వ్యక్తులను సకాలంలో గుర్తించి కుటుంబీకులకు అప్పగించడం వంటి 9 కేసుల్లో పురోగతి సాధించినందుకు ఈ రివార్డులు ప్రకటించారు. సీఐ గొలగాని అప్పారావు సమక్షంలో ప్రతిభ చూపిన సిబ్బందికి ప్రశంసాపత్రాలు అందజేశారు.

మల్కాపురం సీఐ అప్పారావుకు ప్రశంసాపత్రం అందిస్తున్న సీపీ శంఖబ్రత బాగ్చీ

కూర్మన్నపాలెం, న్యూస్‌టుడే: దువ్వాడ పోలీస్టేషన్ పరిధిలో పీడీఎస్ బియ్యం, గంజాయి తరలిస్తున్న నిందితులను పట్టుకున్నందుకు 14మంది పోలీసులకు నగర పోలీసు కమిషనర్ శంఖబ్రత బాగ్చీ రివార్డు ప్రకటించారు. 1500 కిలోల చౌక బియ్యం అక్రమంగా తరలిస్తుండగా దువ్వాడ పైవంతెన వద్ద తనిఖీ చేసి పట్టుకున్నారు. అలాగే వేర్వేరుగా దాడులు చేసి 1.09 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకుని నిందితులను అరెస్టు చేసినందుకు వీరికి ఈ రివార్డులు అందజేశారు.

మేమున్నాం.. మీకు తోడుగా

సమయం: ఉ॥ 10 నుంచి మ॥ ఒంటి గంట మధ్య

గాజువాక: 98494 65088

పశ్చిమం (గోపాలపట్నం): 95428 96869

పెదగంట్యాడ(గాజువాక), న్యూస్‌టుడే:

?: గాజువాక నుంచి ఆండాళమ్మ కాలేజీదారిలో ఫుట్‌పాత్‌లపై ఉన్న అనధికార దుకాణాలతో రోడ్డు దాటి వెళ్లడానికి ఇబ్బందులు పడుతున్నాం. - సింహాద్రినాయుడు, గాజువాక ✔: ప్రస్తుతం గాజువాక ప్రధాన రహదారిలో అనధికార దుకాణాలను తీయిస్తున్నాం. సిబ్బందిని పంపించి మరిన్ని చర్యలు తీసుకుంటాం. -హుస్సేన్, సీఐ

?: వుడా ఫేజ్-2లో విద్యుత్తు స్తంభాలకు చెట్ల కొమ్మలు అడ్డుగా ఉండటంతో వీధులన్నీ చీకటిగా ఉంటున్నాయి. -నారాయణస్వామి, వుడాకాలనీ ✔:సిబ్బందిని పంపించి సమస్యను పరిష్కరిస్తాం.-శివ, వీధిదీపాల నిర్వాహకులు

గోపాలపట్నం, న్యూస్‌టుడే: ?: జీవీఎంసీ 92వ వార్డు ఇందిరానగర్‌లో తాగునీటి పైపు లైన్ లీకవుతోంది. -రామలక్ష్మి, ఇందిరానగర్ ✔: పరిశీలించి మరమ్మతులు చేపడతాం. -గోవిందరావు, మంచినీటి విభాగం సూపర్‌వైజర్

?: జీవీఎంసీ 89వ వార్డు కొత్తపాలెం-నరవ రోడ్డులోని విద్యుత్ స్తంభాలపై పొదలు దట్టంగా ఉన్నాయి. -గణేశ్, కొత్తపాలెం ✔: వెంటనే పరిశీలించి సిబ్బందితో వాటిని తొలగిస్తాం. -శ్యామ్‌సుందర్, విద్యుత్‌శాఖ ఏఈ

గాజువాక, న్యూస్‌టుడే: **స్పందనకు వందనం** [illegible] కుక్కల స్వైరవిహారంపై 'ఈనాడు'లో ప్రచురితమైన వార్తకు వెటర్నరీ అధికారులు స్పందించారు. [illegible] ట్యాడ, శ్రీనగర్‌లో గుంపులుగా తిరుగుతున్న కుక్కలను పట్టుకుని శస్త్ర చికిత్స విభాగానికి తరలించారు. ఏఎంఓహెచ్ కిరణ్‌కుమార్, శానిటరీ ఇన్‌స్పెక్టర్లు పర్యవేక్షించారు.

అడుగడుగునా చిక్కుముళ్లు.. గుండెల్లో రైళ్లు...!

కుంచమాంబకాలనీ దారిలో స్తంభానికి తీగలు

శ్రామికనగర్(గాజువాక), న్యూస్‌టుడే: విద్యుత్తు తీగలు, దాన్ని కలుపుకొని ప్రైవేటు నెట్‌వర్క్ కేబుళ్లు స్తంభాలను సాలె గూళ్లుగా మారుస్తున్నాయి. గాజువాక 70వ వార్డు శ్రామికనగర్, టీఎన్‌కాలనీ, కుంచమాంబకాలనీ దారుల్లో ఎక్కడ చూసినా స్తంభాలకు గంపగుత్తగా తీగలు వేలాడుతూ నివాసితుల గుండెల్లో రైళ్లు పరిగెత్తిస్తున్నాయి. గౌరీ మందిరం రోడ్డు, కుంచమాంబకాలనీ, ఎర్రగడ్డకాలనీలో ప్రతి స్తంభానికి తీగలు అల్లుకుని ఉండటంతో గట్టిగా గాలి వీస్తే కింద పడతాయనే భావన కలిగిస్తున్నాయి.

★ విద్యుత్తు కండక్టర్లతో కేబుళ్లు కలిసి ఉండటంతో ఒక్కోసారి విద్యుత్తు సరఫరాకు అంతరాయం కలుగుతోంది. స్తంభానికి తీగలు, జంక్షన్ బాక్సులు అల్లుకోవడంతో వీధిదీపం మార్చాలంటే జీవీఎంసీ విద్యుత్తు సిబ్బంది ఆపసోపాలు పడాల్సి వస్తోంది. స్తంభం పైకి ఎక్కాలంటే గుత్తులుగా ఉన్న తీగలను తప్పించుకుని వెళ్లడం వారికి సాహసంగా మారుతోంది. ఇళ్లను ఆనుకుని అతి సమీపంలో విద్యుత్తు వైర్లు ఉండటంతో స్థానికులు భయాందోళనలు చెందుతున్నారు. మరిన్ని ప్రమాదాలు జరగకముందే వీటిని మార్చాలని వారు కోరుతున్నారు.

చుట్టలుగా కేబుల్ తీగలు

పూర్వ విద్యార్థుల ఆత్మీయ కలయిక

గాజువాక, న్యూస్‌టుడే: కణితి హైస్కూలు 1974-75 పదోతరగతి బ్యాచ్ పూర్వవిద్యార్థుల ఆత్మీయ సమావేశం శుక్రవారం గాజువాక గ్రీన్ ఆపిల్ కాన్ఫరెన్స్ హాల్లో నిర్వహించారు. పాత జ్ఞాపకాలను నెమరువేసుకుంటూ ఆటపాటలతో అందరూ సందడి చేశారు. పూర్వవిద్యార్థి సంఘం సభ్యులు కేవీ రమణమ్మ, కె.హక్, విక్టోరియా, లక్ష్మి, సన్యాసిరావు, చిన్నారావు, తమ్మారావు తదితరులు పాల్గొన్నారు.

దివ్యాంగులకు చక్రాల కుర్చీ వితరణ

పెదగంట్యాడ, న్యూస్‌టుడే: మానవత స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో సామాజిక సేవలో భాగంగా గాజువాక, అగనంపూడిలోని దివ్యాంగులకు చక్రాల కుర్చీల వితరణ చేపట్టారు. సంస్థ జిల్లా అధ్యక్షుడు దేనంకొండ కృష్ణంరాజు అధ్యక్షతన జరిగిన సమావేశంలో కూర్మన్నపాలెం సంస్థ ఛైర్మన్ ఆర్కేరాజు, లయన్స్ క్లబ్ ప్రతినిధి సత్యప్రకాశ్ మాట్లాడారు.

నడిరోడ్డుపై అక్షరాంధ్ర 'శిక్ష'ణ..!

శ్రామికనగర్ (గాజువాక), న్యూస్‌టుడే: గాజువాక జోన్‌లో డ్వాక్రా గ్రూపు సభ్యులను సంపూర్ణ అక్షరాస్యులను చేయడానికి చేపట్టిన అక్షరాంధ్ర కార్యక్రమం శిబిరాలకు వసతుల లోటు పీడిస్తోంది. ప్రతి వార్డులోనూ ఏడుగురు టీచర్లు, సుమారు 70మంది మహిళా సభ్యులకు అక్షరజ్ఞాన పాఠాలు చెప్పి వారిని సంతకాలు పెట్టే స్థాయికి తీసుకురావడానికి ఆర్పీల ద్వారా ఈ శిక్షణ కొనసాగుతోంది. గాజువాక 71వవార్డు కుంచమాంబకాలనీలో రోడ్డుపై శిక్షణ ఏర్పాటు చేయడంతో అటుగా రాకపోకలు సాగించే వాహనదారులు ప్రశ్నిస్తున్నారు. జీవీఎంసీ అధికారులు స్పందించి శిక్షణకు వసతి కల్పించాలని డ్వాక్రా మహిళలు కోరుతున్నారు.

లోఓల్టేజీ కష్టాలకు తెర

ట్రాన్స్‌ఫార్మర్‌ను పరిశీలిస్తున్న ఏఈ రాజేంద్రప్రసాద్

పెదగంట్యాడ, న్యూస్‌టుడే: గాజువాక 75వవార్డు సిద్దేశ్వరం కొండప్రాంత కాలనీల్లో ఏళ్ల తరబడి వేధిస్తున్న విద్యుత్తు లోఓల్టేజీ సమస్యకు తెరపడింది. పలు మార్లు టీజీఆర్‌నగర్, వైఎస్సార్‌నగర్ ప్రాంతాల్లో విద్యుత్తు సమస్యపై నివాసితులు ఏపీఈపీడీసీఎల్ అధికారులకు విన్నవించుకున్నారు. పవర్ ట్రాన్స్‌ఫార్మర్ లేక ఎప్పుడు కరెంటు ఉంటుందో, పోతుందో తెలియని పరిస్థితి అక్కడ నెలకొంది. పెదగంట్యాడ విద్యుత్తు సబ్‌స్టేషన్ ఏఈ రాజేంద్రప్రసాద్ చొరవతో కొత్తగా 100 కేవీ ట్రాన్స్‌ఫార్మర్‌ను ఏర్పాటు చేయడంతో ఏళ్లనాటి విద్యుత్తు కష్టాలకు తెరపడిందని స్థానికులు హర్షం వ్యక్తం చేశారు.

తుప్పలు తొలగించి.. తిప్పలు తీర్చి..

గంగవరం(పెదగంట్యాడ), న్యూస్‌టుడే: 64వ వార్డు గంగవరంలో గుబురుచెట్లు, ముళ్ల పొదలతో మూసుకుపోయిన కొండవీధి మార్గం ఎట్టకేలకు మెరుగుపడింది. గతంలో దారికి ఇరువైపులా తుప్పలు ఉండటంతో గంగవరం, పల్లిపాలెం, చినపాలెం, దారిదీపాలు లేక విష పురుగులతో భయాందోళన చెందేవారు. వార్డు కార్పొరేటర్, డిప్యూటీ మేయర్ దల్లి గోవిందరెడ్డి రెండు రోజులుగా జేసీబీ, టిప్పర్లను రప్పించి దారిని మెరుగుపర్చడంతో నివాసితులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఇక్కడ వీధిదీపాలు వెలిగేలా చర్యలు తీసుకోవాలని నివాసితులు కోరారు.

కొండవీధిలో తుప్పలను తొలగిస్తూ..

'మహా' నిర్లక్ష్యం..వ్యర్థాలే సాక్ష్యం..!

గాజువాక, న్యూస్‌టుడే: గాజువాక జోనల్ కార్యాలయం ఆవరణలో చెత్త, పనికిరాని వ్యర్థాలు పడున్నా ఎవరూ పట్టించుకోవటంలేదు. ఇటీవల జోనల్ కార్యాలయానికి తాత్కాలిక మరమ్మతులు చేపట్టి వాటికి వినియోగించిన సిమెంటు కవర్లు, నిచ్చెన, ఇతర పనిముట్లను నిర్లక్ష్యంగా అక్కడే పడేశారు. కార్యాలయంలోకి అడుగు పెట్టగానే గుట్టలుగా పడున్న వ్యర్థాలు దర్శనమిస్తున్నాయి. దీన్ని చూసి సందర్శకులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.

జోనల్ కార్యాలయం ఆవరణలో వ్యర్థాలు

శుభ్రత లేకుంటే రోగాలతో జత కట్టాల్సిందే

సింధియా, న్యూస్‌టుడే: ఇళ్ల పరిసరాల్లో శుభ్రత లేకపోతే రోగాలతో సహవాసం చేయాల్సిందేనని ఏడు వార్డుల మలేరియా విభాగం తనిఖీ అధికారి డి.రవికుమార్ అన్నారు. 58వ వార్డు కుంచమ్మ కాలనీలో శుక్రవారం నిర్వహించిన అవగాహన సదస్సులో ఆయన మాట్లాడారు. వ్యక్తిగత శుభ్రత మాదిరిగానే ఇంటి పరిసరాలను శుభ్రంగా ఉంచుకోవాలని సూచించారు. సచివాలయాల సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

అవగాహన సదస్సులో మాట్లాడుతున్న రవికుమార్

'యార్డు తరలింపునకు తీర్మానం'

పెదగంట్యాడ, న్యూస్‌టుడే: ఈ నెల 28న కౌన్సిల్ సమావేశంలోని గాజువాకలో చెత్తబదిలీ కేంద్రం తరలింపు అంశానికి ప్రత్యేక అజెండా చేర్చాలని సీపీఎం నాయకుడు, కార్పొరేటర్ గంగారావు డిమాండ్ చేశారు. శుక్రవారం స్వతంత్రనగర్ చెత్తబదిలీ కేంద్రం వద్ద పోరాట కమిటీ ఆధ్వర్యంలో నిరసన దీక్ష, ధర్నా చేపట్టారు. ఆయన మాట్లాడుతూ 16 కాలనీల ఇబ్బందులు తెలుపుతూ తరలింపునకు పాలకులు తగిన కృషి చేయాలన్నారు. లేనిపక్షంలో పరిణామాలకు బాధ్యత వహించాల్సి వస్తుందని హెచ్చరించారు.

వ్యక్తిత్వ వికాసంలో ఎన్ఎస్ఎస్ కీలకపాత్ర

సింధియా, న్యూస్‌టుడే: వ్యక్తిత్వ వికాసాన్ని పెంపొందించడంలో జాతీయ సేవా పథకం (ఎన్ఎస్ఎస్) పాత్ర ఎంతో కీలకమని జిల్లా ఎన్ఎస్ఎస్ నోడల్ అధికారిణి ఈపీఎస్ భాగ్యలక్ష్మి అన్నారు. సెయింటాన్స్ కళాశాలలో శుక్రవారం జరిగిన ఎన్ఎస్ఎస్ వాలంటీర్ల వీడ్కోలు కార్యక్రమంలో ఆమె ముఖ్య అతిథిగా మాట్లాడారు. ఉత్తమ వాలంటీర్లకు ప్రిన్సిపల్ సిస్టర్ క్యాస్లిన్ ప్రశంసా పత్రాలు అందజేశారు. సిస్టర్ గెసిల్లా, సిస్టర్ డాక్టర్ ప్రేమకుమారి తదితరులు పాల్గొన్నారు.

ఉత్తమ వాలంటీర్లకు ప్రశంసాపత్రాలు అందిస్తున్న దృశ్యం

క్రమశిక్షణతో బాధ్యతలు నిర్వర్తించాలి

వన్‌టౌన్, న్యూస్‌టుడే: పార్టీ అప్పగించిన బాధ్యతలను క్రమశిక్షణతో నిర్వహించాలని నాయకులకు విశాఖ లోక్‌సభ నియోజకవర్గం తెదేపా అధ్యక్షుడు చోడె వెంకట పట్టాభిరామ్ సూచించారు. నగరంలోని పార్టీ జిల్లా కార్యాలయంలో శుక్రవారం విశాఖ పశ్చిమం, గాజువాక నియోజకవర్గ నాయకులతో ఆయన సమావేశమయ్యారు. రానున్న కార్పొరేషన్ ఎన్నికల నాటికి పార్టీని పూర్తిస్థాయిలో బలోపేతం చేయాలన్నారు. సమావేశంలో విశాఖ పార్లమెంట్ నియోజకవర్గ కమిటీ నాయకులు పొలిమేర సీతారామ్, గుణిశెట్టి నాగేశ్వరరావు, నందవరపు సోములు, పిడుగు మండలక్ష్మి, దాసరి శివశంకరరావు, గోకియాడ ముత్యాలు, వెంకట సురేష్‌కుమార్, అప్పారావు తదితరులు పాల్గొన్నారు.

అసెంబ్లీ దృష్టికి బ్రేక్‌వాటర్ జెట్టీ అంశం

గాజువాక, న్యూస్‌టుడే: శాసనసభ సమావేశాల్లో శుక్రవారం గాజువాక **ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు** గంగవరం మత్స్యకారుల పెండింగ్ అంశంగా ఉన్న బ్రేక్ వాటర్ జెట్టీ నిర్మాణ అవసరాన్ని స్పీకర్ సీహెచ్ అయ్యన్నపాత్రుడు దృష్టికి తీసుకెళ్లారు. గంగవరం పోర్టు నిర్మాణ దశలో అక్కడి మత్స్యకారుల చేపలవేటకు అనువుగా యారాడ తీరంలో బ్రేక్ వాటర్ జెట్టీ నిర్మించడానికి గత ప్రభుత్వం హామీ ఇచ్చిందన్నారు. మత్స్యకారుల అవసరాలను పరిగణనలోకి తీసుకుని జెట్టీ నిర్మాణానికి తగిన కృషి చేయాలని కోరారు.

బీఎస్సీ నర్సింగ్ కోర్సుల్లో ప్రవేశానికి దరఖాస్తుల ఆహ్వానం

అక్కిరెడ్డిపాలెం, న్యూస్‌టుడే: బీఎస్సీ నర్సింగ్‌లో ప్రవేశానికి ఎన్టీఆర్ వర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్సెస్ ఆన్‌లైన్లో దరఖాస్తులు ఆహ్వానిస్తోందని బొల్లినేని మెడ్‌స్కిల్స్ ఈడీ సీహెచ్ నాగేశ్వరరావు ఒక ప్రకటనలో తెలిపారు. ఇంటర్ బైపీసీలో కనీసం 40-45శాతం మార్కులతో ఉత్తీర్ణత సాధించిన విద్యార్థినులు అర్హులన్నారు. దరఖాస్తుకు 16వ తేదీ వరకు గడువు ఉందన్నారు. ఇంటర్ మార్కులతో బీఎస్సీ నర్సింగ్ చేసేందుకు ఇదే చివరి అవకాశమని, వచ్చే ఏడాది నుంచి ఏపీ నర్సింగ్ సెట్‌లో అర్హత సాధించిన వారికి మాత్రమే సీట్లు లభిస్తాయని పేర్కొన్నారు.

అమ్మవారికి ప్రత్యేక పూజలు

సింధియా, న్యూస్‌టుడే: జీవీఎంసీ 59వ వార్డు ములగాడ కాలనీ ఉమా రామలింగేశ్వర ఆలయంలో శుక్రవారం అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. నిర్వాహకులు ప్రసాద వితరణ చేపట్టారు.

నూతన నియామకం

సింధియా, న్యూస్‌టుడే: భారతీయ మజ్దూర్ సంఘ్ కేంద్ర కార్యవర్గ సభ్యుడిగా జగదీశ్వరరావు నియమితులయ్యారు. ఇటీవల ఒడిశాలో జరిగిన జాతీయ మహాసభల్లో ఆయనను ఎన్నుకున్నారు. ఇప్పటికే జాతీయ కమిటీలో ఉపాధ్యక్షులుగా కొనసాగుతున్నారు. ఈ సందర్భంగా హిందుస్థాన్ షిప్‌యార్డు బీఎంఎస్ యూనియన్ ప్రతినిధులు సుధాకర్, జగదీష్, కృష్ణ అభినందనలు తెలిపారు.

ప్రయివేటు ఆసుపత్రుల దోపిడీపై పోరాటం

మల్కాపురం, న్యూస్‌టుడే: ఫార్మా పరిశ్రమలు, కార్పొరేట్ ఆసుపత్రులు చేస్తున్న దోపిడీపై పోరాటం చేయాలని నగర సీపీఐ కార్యవర్గ సభ్యులు కాండ్రేగుల సత్యాంజనేయ రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. 63వ వార్డు కాకరలోవలో శుక్రవారం ఆయన మాట్లాడుతూ మెడికల్, ఫార్మా మాఫియాపై ఈనెల 14వ తేదీన రాష్ట్ర వ్యాప్త ఆందోళనకు సీపీఐ పిలుపునిచ్చిందన్నారు. ఈ సందర్భంగా సంబంధిత గోడపత్రికలను ఆవిష్కరించారు. నాయకులు గుడాల రాంబాబు, శ్రీనివాసరావు పాల్గొన్నారు.

పెదగంట్యాడ, న్యూస్‌టుడే: రాష్ట్రంలో మెడికల్ మాఫియాను అరికట్టాలని డిమాండు చేస్తూ ఈనెల 14నుంచి రాష్ట్ర వ్యాప్తంగా సీపీఐ ఆందోళనలు చేపడుతుందని పార్టీ జిల్లా సహాయ కార్యదర్శి కసిరెడ్డి సత్యనారాయణ అన్నారు. శుక్రవారం పెదగంట్యాడ పోతిన భవనంలో గోడపత్రికను ఆవిష్కరించి మాట్లాడారు. పార్టీ నాయకులు వనజాక్షి, అచ్యుతరావు, పోలయ్య, దుర్గారావు, పోతయ్య, పద్మ తదితరులు పాల్గొన్నారు.

అంగన్‌వాడీ సేవలపై ఆరా..

కరాస, న్యూస్‌టుడే: ఐటీసీ, ప్రథమ్ స్వచ్ఛంద సంస్థలకు చెందిన రాష్ట్ర బృంద సభ్యులు శుక్రవారం 56వ వార్డు, రామ్మూర్తి పంతులపేట అంగన్‌వాడీ కేంద్రాన్ని సందర్శించారు. ఈ నేపథ్యంలో పిల్లల సమగ్రాభివృద్ధికి అనుసరిస్తున్న పద్ధతులను పరిశీలించారు.

కాంగ్రెస్ విజయంపై హర్షం

పెదగంట్యాడ, న్యూస్‌టుడే: తెలంగాణ మున్సిపల్ ఎన్నికల్లో అధికార కాంగ్రెస్ పార్టీ మెజార్టీ స్థానాలను చేజిక్కించుకుందని, ఏపీలోనూ ఇదే ఫలితాలు చూడనున్నామని ఏపీసీసీ అధికార ప్రతినిధి జెర్రిపోతుల ముత్యాలు హర్షం వ్యక్తం చేశారు.

నూరు శాతం ఉత్తీర్ణతే లక్ష్యం

గోపాలపట్నం, న్యూస్‌టుడే: పది పరీక్షల్లో నూరు శాతం ఉత్తీర్ణతే 'ప్రేరణ' లక్ష్యమని జిల్లా విద్యాశాఖాధికారి ప్రేమకుమార్ అన్నారు. ప్రేరణ కార్యక్రమంలో భాగంగా గోపాలపట్నంలోని ఇందిరానగర్, లక్ష్మీనగర్ ప్రాంతాలకు చెందిన పది విద్యార్థుల తల్లిదండ్రులతో శుక్రవారం ముఖాముఖి నిర్వహించారు. పరీక్షల ప్రాధాన్యం, విద్యార్థుల విద్యా పురోగతి, ఆరోగ్య పరిరక్షణ అంశాలపై సమగ్రంగా చర్చించారు. విద్యార్థులు భయం వదిలి ఆత్మవిశ్వాసంతో పరీక్షలకు హాజరు కావాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఉపవిద్యాశాఖాధికారి సోమేశ్వరరావు, డీసీఈబీ కార్యదర్శి కృష్ణకుమార్, ఎంఈవో దివాకర్, హెచ్ఎంలు వేణుగోపాల్, స్వర్ణలత పాల్గొన్నారు.

విద్యార్థులకు అవగాహన కల్పిస్తున్న డీఈవో ప్రేమ కుమార్

గుర్తు తెలియని వ్యక్తి ఆత్మహత్య

కూర్మన్నపాలెం, న్యూస్‌టుడే: దువ్వాడలో రైలు దిగిన వ్యక్తి కూర్మన్నపాలెం రావులచెరువు పక్కనున్న పొదల్లో చెట్టుకు ఉరేసుకొని బలవన్మరణానికి పాల్పడిన సంఘటన దువ్వాడ పోలీస్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. గురువారం రాత్రి అందిన సమాచారం మేరకు దువ్వాడ పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. మృతదేహం వద్ద వారికి ఎలాంటి ఆధారాలు లభించలేదు. చేతిపై రాసి ఉన్న చరవాణి నెంబరును పోలీసులు సంప్రదించగా విజయవాడ నుంచి బెంగుళూరు వెళ్లే రైలు కోసం వాకబు చేశాడని తెలిపారు. మృతుడి వయసు 40 సంవత్సరాలు ఉంటుంది. శవపంచనామా చేసి పోస్టుమార్టం నిమిత్తం కేజీహెచ్‌కు తరలించారు.

రైతులకు టీడీఆర్ వచ్చేలా కృషి

అక్కిరెడ్డిపాలెం, న్యూస్‌టుడే: కాపు తుంగ్లాం గ్రామంలో చింతాలమ్మ ఆలయ రహదారిలో నష్టపోతున్న రైతులకు గాజువాక ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు సహకారంతో టీడీఆర్‌లు ఇప్పించేందుకు కృషి చేస్తానని 69వ వార్డు కార్పొరేటర్ కాకి గోవిందరెడ్డి హామీ ఇచ్చారు. రహదారి పనులపై రైతులతో, సచివాలయ సిబ్బందితో కలిసి ఆయన మాట్లాడారు. పనులు పూర్తయితే రాకపోకలకు సజావుగా సాగుతాయని, రైతులకు న్యాయం చేస్తామన్నారు.

స్థానికులతో మాట్లాడుతున్న కార్పొరేటర్ కాకి గోవిందరెడ్డి

ప్రశాంతంగా బార్ కౌన్సిల్ ఎన్నికలు

ఓటింగ్‌లో పాల్గొన్న బార్ అసోసియేషన్ సభ్యులు

చినగంట్యాడ(గాజువాక), న్యూస్‌టుడే: రాష్ట్ర బార్ కౌన్సిల్ ఎన్నికల్లో భాగంగా శుక్రవారం గాజువాక కోర్టు వద్ద పలువురు సభ్యులు ఓటు హక్కును వినియోగించుకున్నారు. గాజువాక బార్ అసోసియేషన్ పరిధిలో మొత్తం 209మంది ఓటర్లకు 179మంది ఓటుహక్కును వినియోగించుకున్నారు. ఎన్నికల అధికారిగా పార్వతీశం, సహాయకులుగా శ్రీనివాసరావు వ్యవహరించారు. అమరావతిలో ఈనెల 16న ఓట్ల లెక్కింపు మొదలై 10రోజుల్లో తుది ఫలితాలు వెల్లడవుతాయని గ్రంథాలయ కార్యదర్శి బీవీఎం కృష్ణ తెలిపారు. బార్ అధ్యక్ష, కార్యదర్శులు వేదమణి, చిరంజీవి ఎన్నికలను పర్యవేక్షించారు.

108 అంబులెన్స్ ఉద్యోగుల విజయోత్సవం

థాంక్యూ సీఎం సార్ ప్రచారంలో సిబ్బంది

గాజువాక, న్యూస్‌టుడే: కూటమి ప్రభుత్వం 108 అంబులెన్స్ సర్వీస్ ఉద్యోగులకు నెలకు రూ.2వేల జీతం పెంచడంపై గాజువాక పారిశ్రామిక ప్రాంతంలోని సిబ్బంది శుక్రవారం విజయోత్సవం నిర్వహించారు. ఈఎంటీ, పైలట్లు గాజువాక, పెదగంట్యాడ, చుట్టు పక్క కేంద్రాల్లో అంబులెన్స్‌ల వద్ద 'థాంక్యూ సీఎం సర్' అంటూ ప్లకార్డులు, కరపత్రాలను ప్రదర్శించి మిఠాయిలు పంచారు. 108 సర్వీస్ ఒప్పంద కార్మిక సంఘం ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో అధ్యక్ష కార్యదర్శులు బంగార్రాజు, తదితరులు మాట్లాడారు. పదేళ్లు పూర్తిచేసుకున్న వారికి ఆటోమెటిక్ స్లాబ్ అప్‌గ్రేడేషన్‌తో మరింత ఆర్థిక వెసులుబాటు లభించిందని కొనియాడారు.

ఎన్ఏడీ కూడలిలో..

ఎన్ఏడీకూడలి(బుచ్చిరాజుపాలెం), న్యూస్‌టుడే: 108 అత్యవసర వాహనాల్లో సేవలందిస్తున్న ఈఎంటీ, పైలెట్లకు కూటమి సర్కారు వేతనం పెంచడాన్ని హర్షం వ్యక్తం చేస్తూ 108 సర్వీస్ కాంట్రాక్ట్ ఎంప్లాయిస్ ఆధ్వర్యంలో ఎన్ఏడీ కూడలిలో ప్లకార్డులతో శుక్రవారం ప్రదర్శన చేపట్టారు. ఈ ఉత్సాహంతో విధి నిర్వహణలో మరింత మెరుగైన సేవలు అందిస్తామన్నారు. జిల్లా యూనియన్ గౌరవ అధ్యక్షులు బి.శ్రీనివాస్, అధ్యక్షులు బంగార్రాజు, సిబ్బంది పాల్గొన్నారు.

మర్యాదపూర్వక కలయిక

ఎన్ఏడీకూడలి, న్యూస్‌టుడే: అమరావతిలో అసెంబ్లీ సమావేశం అనంతరం శుక్రవారం ముఖ్యమంత్రి చంద్రబాబును పశ్చిమ, తూర్పు ఎమ్మెల్యేలు పి.గణబాబు, వెలగపూడి రామకృష్ణబాబు శుక్రవారం మర్యాదపూర్వకంగా కలిశారు. భారత ప్రభుత్వ సహకారంతో జాతీయ క్రీడా సంస్థ ప్రాంతీయ కేంద్రాన్ని విశాఖలో ఏర్పాటు చేయాలని కోరారు. దీనివల్ల రాష్ట్ర యువతకు ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని వివరించారు. అలాగే విశాఖ మెట్రో రైల్ ప్రాజెక్ట్‌లో భాగంగా నగరంలోని ప్రధాన ప్రాంతాల్లో కల్పించాల్సిన వసతుల కోసం ముఖ్యమంత్రికి నివేదించగా.. చంద్రబాబు సానుకూలంగా స్పందించినట్లు ఎమ్మెల్యేలు పేర్కొన్నారు.

ముఖ్యమంత్రి చంద్రబాబుకు సమస్యలు వివరిస్తున్న ఎమ్మెల్యేలు గణబాబు, రామకృష్ణబాబు

నేడు విద్యుత్తు సరఫరాకు అంతరాయం

అక్కిరెడ్డిపాలెం, న్యూస్‌టుడే: బీహెచ్‌పీవీ విద్యుత్తు ఉపకేంద్రం పరిధిలో మరమ్మతుల కారణంగా శనివారం ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు అక్కిరెడ్డిపాలెం, డెయిరీ క్వార్టర్స్, డీమార్ట్ ఏరియా, పోర్టు రోడ్డు, పంచవటి టౌన్‌షిప్ తదితర ప్రాంతాల్లో విద్యుత్తు సరఫరాకు అంతరాయం కలుగుతుందని జోన్-2 ఈఈ బీకే నాయుడు తెలిపారు.

గాజువాక, పెదగంట్యాడ, న్యూస్‌టుడే: రామచంద్రనగర్, టింపనీ ఫీడర్ల నిర్వహణ పనుల కారణంగా ఈనెల 14న ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు గోపాలరెడ్డినగర్, గాంధీనగర్, పెదనడుపూరు, రామచంద్రనగర్, అమరావతి పార్కు, హెచ్‌బీకాలనీ, రిక్షాకాలనీ, వినాయకనగర్, వుడాకాలనీ, ప్రగతిపార్కు పరిసర ప్రాంతాల్లో విద్యుత్తుకు అంతరాయం కలుగుతుందని జోన్-2 ఈఈ తెలిపారు.

* అలాగే శనివారం ఉదయం 9 నుంచి 3గంటల వరకు గాజువాక మెయిన్‌రోడ్డు, కైలాసనగర్, అజీమాబాద్, సాయిరాంనగర్, మారుతీనగర్, అశోక్‌నగర్, బీసీరోడ్డులో సరఫరా నిలిపివేస్తున్నట్లు ఈఈ పేర్కొన్నారు.

రాకేష్‌నందన్ సహాయ్‌ను సత్కరిస్తున్న స్టీల్ క్లబ్ ప్రతినిధులు

సమష్టి కృషితో కర్మాగారం అభివృద్ధి

ఉక్కునగరం(స్టీల్ సెక్టారు-3)న్యూస్‌టుడే: విశాఖ ఉక్కు కర్మాగారం అభివృద్ధికి అధికారులు, ఉద్యోగుల సమష్టి కృషి అవసరమని, అదే విధంగా స్టీల్ క్లబ్ ద్వారా ఉద్యోగుల మనోల్లాసానికి కృషి చేయాలని నూతన డైరెక్టర్(పర్సనల్)గా బాధ్యతలు స్వీకరించిన డాక్టర్ రాకేష్‌నందన్ సహాయ్ అన్నారు. స్టీల్ క్లబ్ ప్రతినిధులు శుక్రవారం ఆయన్ను కలిసి సత్కరించారు. ఉక్కు జీఎం, స్టీల్ క్లబ్ అధ్యక్షులు ఎం.మధుసూదనరావు, క్లబ్ కార్యదర్శి పెంటకోట రామకృష్ణ, కోశాధికారి డి.వేణుగోపాల్, ఎగ్జిక్యూటివ్ సభ్యులు కె.ఎల్.నరసింహం, వి.ఎన్.బి.రాజు, పాల్గొన్నారు.

పాఠశాలకు వ్యాయామ పరికరం వితరణ

అగనంపూడి, న్యూస్‌టుడే: అగనంపూడి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలకు రోటరీ క్లబ్ ఆధ్వర్యంలో వ్యాయామ పరికరం వితరణగా ఇచ్చారు. శుక్రవారం పాఠశాలలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో క్లబ్ కార్యదర్శి కృష్ణవేణి చేతుల మీదుగా పరికరాన్ని అందించారు. పదో తరగతి విద్యార్థులకు పరీక్ష కిట్లను పంపిణీ చేశారు. క్లబ్ అధ్యక్షురాలు సత్యవాణి, ప్రతినిధులు గౌరీ, నక్కా లక్ష్మణరావు, జాన్ డీన్, చంద్రశేఖర్ తదితరులు పాల్గొన్నారు.

వ్యాయామ పరికరంతో క్లబ్ ప్రతినిధులు

అమృతమూర్తికి అశ్రుతాంజలి

కీ॥శే॥ శ్రీమతి కాడూరు వెంకటరత్నం గారు

శ్రీ W/o కాడూరు అప్పలస్వామి (లేటు)

జననం: 02-02-1930 మరణం: 02-02-2026

మాటలకందని మమకారంతో మా అందరిపైన ప్రేమానురాగాలు చూపించి, మాకు దశ, దిశ, మార్గదర్శకులై నడిపించి, మమ్మల్ని కంటికి రెప్పలా కాపాడుతూ మా ఉజ్వల భవిష్యత్తుకు పరితపించిన మా మాతృమూర్తి మానుండి భౌతికంగా దూరమైనందుకు చింతిస్తూ... వారి పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుని ప్రార్థిస్తూ... శోకతప్త హృదయాలతో...

కుమారుడు - కోడలు: కాడూరు ఉమాశంకర్ - కాడూరు పద్మావతి

మనుమడు: కాడూరు సురేష్‌కుమార్ - కాడూరు భువనేశ్వరి

మనుమరాళ్ళు: కాడూరు సుభాషిణి - సిరిగుడి సత్యనారాయణ

కాడూరు తులసికుమారి - సునీల్‌కుమార్

మరియు కుటుంబ సభ్యులు, బంధుమిత్రులు

పెద్దకర్మ: తేది. 14-02-2026 శనివారం మ॥ 12 గం॥ల నుండి MIG-II, A 30, VSR Abodes, హెరిటేజ్ డెయిరీ ఎదురుగా, వినాయకనగర్, ఉడా కాలనీ, గాజువాక, వైజాగ్‌లో మా స్వగృహము నందు జరుగును.

(c) eenadu

ఈనాడు
విజయనగరం

శనివారం ఫిబ్రవరి 14, 2026

ఈనాడు, పార్వతీపురం మన్యం

ఒకరిది మహారాష్ట్రలో నిరుపేద జీవితం.. మరొకరిది తమిళనాడులో విద్యాధిక కుటుంబం. ఇద్దరూ కష్టపడ్డారు.. ఐఏఎస్‌లుగా ఎంపికయ్యారు. ముస్సోరిలో శిక్షణలో స్నేహం విరిసి.. మనసులు కలిసినా ప్రేమ, పెళ్లి ఊసేలేదు. పెద్దల అంగీకారం, ఆశీస్సులతో ఏడడుగులు వేశారు. ఒకే జిల్లాలో రెండు రెవెన్యూ డివిజన్లకు ఉప కలెక్టర్లుగా వచ్చారు. వారే పాలకొండ, పార్వతీపురం సబ్ కలెక్టర్లు పవార్ స్వప్నిల్ జగన్నాథ్, ఆర్.వైశాలి. వారి అనురాగ బంధం విశేషాలు 'ఈనాడు'తో పంచుకున్నారు. ప్రేమికుల దినోత్సవం వేళ ఆ మనసుల ముచ్చట ఇది.

పవార్ స్వప్నిల్ జగన్నాథ్, వైశాలి దంపతులు

మనసున మనసై.. ఇద్దరూ ఒక్కటై..

ప్రేమికుల దినోత్సవం సందర్భంగా..

యువతకు ఒక్కమాట

'ప్రతి ఒక్కరికి క్రమశిక్షణ అవసరం. ఏ పనైనా ఇష్టపడి చేయాలి. అందులో స్పష్టత ఉండాలి. కలను సాకారం చేసుకోవాలనే పట్టుదల ఉండాలి. ఎప్పుడూ మన కెరీర్‌కు అవసరమైన పని చేస్తుండాలి. దానికి విరామం ఇవ్వకూడదు. ఏకాగ్రతతో చదవాలి. లక్ష్యానికి గురి పెట్టాలి. అప్పుడే అనుకున్నది సాధించగలం. జీవితంలో రాణించగలం. సంతృప్తి చెందుతాం.' అని చెబుతున్నారు ఈ దంపతులు.

అందరినీ మెప్పించి వివాహం

'వైశాలి వాళ్ల ఇంటికి ఓసారి వెళ్లా. నా వినయ, విధేయతలు ఆమె తల్లిదండ్రులకు నచ్చాయి. వివాహానికి వారే ప్రతిపాదించారు. ఒకరినొకరు ఇష్టపడినా, ఇరు వైపుల నుంచి పరస్పర ప్రేమ ప్రతిపాదనే లేకుండా వివాహానికి ఒకే చెప్పేశాం.' వైశాలిలో ముక్కుసూటితత్వం, ఏ పని అయినా చిత్తశుద్ధితో చేయడం నన్ను ఆకర్షించాయి.' అంటారు స్వప్నిల్.

ఆటో డ్రైవరు ఇంట్లో ఐఏఎస్

పవార్ స్వప్నిల్ జగన్నాథ్: మహారాష్ట్రలోని నాసిక్ మాది. నాన్న జగన్నాథ్ ఆటో డ్రైవర్. మేం ఇద్దరు పిల్లలం. మా విద్యాభ్యాసానికి నాన్న సంపాదన చాలలేదు. తల తాకట్టు పెట్టయినా మమ్మల్ని చదివించాలని ఆయన తపన. అమ్మ కల్పన ఇళ్లలో పనులు చేసి ఆర్థిక చేదోడుగా ఉండేది. పదో తరగతి తర్వాత ఇంటర్ చదివే ఆర్థిక స్థోమత లేదు. హెల్పింగ్ హ్యాండ్స్ స్వచ్ఛంద సంస్థ చదివించింది. పుణెలోని విట్ విద్యాలయంలో కెమికల్ ఇంజినీరింగ్ పూర్తి చేశా.

వైశాలి: మాది తమిళనాడు రాష్ట్రం చెంగల్పట్టు జిల్లాలోని ఓ గ్రామం. నాన్న రామమూర్తి రైస్ మిల్లు పరిశ్రమలు నిర్వహిస్తారు.. అమ్మ గృహిణి. సోదరి వైష్ణవి. మా సోదరీమణులం ఎండీఎస్ పూర్తిచేసి క్లినిక్ ఏర్పాటు చేశాం.

ఐఆర్‌పీఎస్.. ఐపీఎస్.. ఐఏఎస్..

స్వప్నిల్: ఇంజినీరింగ్ పూర్తయిన తర్వాత ప్రైవేటు ఉద్యోగం చేస్తూ యూపీఎస్సీ పరీక్షలు రాశా. 2020లో ఐఆర్‌పీఎస్‌కు ఎంపికయ్యా. సెంట్రల్ రైల్వే ముంబయిలో ఉద్యోగం చేస్తూ 2021లో ఐపీఎస్‌కు ఎంపికయ్యా. తెలంగాణ రాష్ట్ర కేడర్‌లో శిక్షణ పొందుతుండగా 2022లో మూడోసారి పరీక్షలు రాసి ఏపీ కేడర్ ఐఏఎస్ అధికారిగా ఎంపికయ్యా. తొలి నియామకంలోనే సబ్ కలెక్టరుతో పాటు ప్రభుత్వం సీతంపేట ఐటీడీఏ పీవోగా అదనపు బాధ్యతలు అప్పగించింది.

వైశాలి: పీజీ పూర్తయిన తర్వాత దంత వైద్యశాల నిర్వహిస్తూ.. యూపీఎస్సీ పరీక్షలు రాశా. మూడుసార్లు గురి తప్పినా.. నాలుగోసారి ఐఏఎస్‌కు ఎంపికయ్యా. గుజరాత్ రాష్ట్రానికి కేటాయించారు. 2025లో వివాహానంతరం ఏపీ కేడర్‌కు బదిలీ అయ్యా.

సేవా గుణం నచ్చి

'ఇతరులకు ఏదో సేవ చేయాలనే తపన స్వప్నిల్‌లో ఉంది. అది బాగా నచ్చింది. శిక్షణలో ఉన్న ఐఏఎస్ అధికారులు భారత దర్శన్‌లో భాగంగా వివిధ రాష్ట్రాల్లో పర్యటించారు. బెంగళూరులోని ఓ ప్రాంతంలో కొందరు చిన్నారులు కొబ్బరి బొండాలు అమ్ముతూ కనిపించారు. వారి వద్దకు స్వప్నిల్ వెళ్లి మీరు స్కూల్‌కు ఎందుకు వెళ్లడం లేదు. చెప్పులు ఎందుకు వేసుకోలేదు.. అని వారితో మమేకమయ్యారు. ఈ ఘటన నా మదిలో నాటుకుంది. తనకు చేయూతనిచ్చిన హెల్పింగ్ హ్యాండ్స్ సంస్థకు ఆర్థిక సాయం అందిస్తున్నారు.' అంటారు వైశాలి.

ఈనాడు, విజయనగరం

నిధులొస్తే.. అభివృద్ధి పరుగు

నేడు రాష్ట్ర వార్షిక బడ్జెట్

జిల్లా ప్రజలు కూటమి సర్కారుపై గంపెడాశలు పెట్టుకున్నారు. రాష్ట్ర ఆర్థిక శాఖామంత్రి పయ్యావుల కేశవ్ శనివారం ప్రవేశపెట్టనున్న వార్షిక బడ్జెట్‌లో ప్రధాన సమస్యల పరిష్కారానికి, ప్రగతి పరుగు తీసేందుకు అవసరమైన నిధులు కేటాయించాలని కోరుతున్నారు.

జంఝావతి.. ఎప్పటికి అనుమతి

కొమరాడ మండలం రాజ్యలక్ష్మీపురం వద్ద జంఝావతి జలాశయ నిర్మాణం ఆగిపోయింది. రబ్బర్ డ్యామ్ నిర్మించినా ఫలితం అంతంత మాత్రమే. జలాశయ నిర్మాణం వల్ల ఒడిశా భూభాగంలో అత్యధిక విస్తీర్ణం ముంపునకు గురవుతుందని ఆ ప్రభుత్వం వాదిస్తోంది. దీంతో మన భూ భాగంలో తవ్విన కాలువలు పూర్తిగా పూడికపోయాయి. డిస్ట్రిబ్యూటరీలు నిర్మాణం చేపట్టాలి. ఈ పనులకు రూ.57 కోట్లు అవసరమని ప్రతిపాదనలు పంపించారు. ఈ నిధులు మంజూరు చేస్తే శివారు ఆయకట్టుకు సాగునీరు అందించొచ్చు.

ఇంజినీరింగ్ కళాశాల ప్రారంభమెప్పుడో?

కురుపాం ఇంజినీరింగ్ కళాశాల నిర్మాణ పనులు నిలిచిపోయాయి. వైకాపా నిర్లక్ష్యం కారణంగా ఈ పరిస్థితి ఏర్పడింది. దీనిపై దృష్టి సారించి, అవసరమైన నిధులివ్వాలి. లేకుంటే అంచనా వ్యయం రూ.300 కోట్లు దాటుతుంది. రూ.153.85 కోట్ల అంచనా వ్యయంతో నాడు పనులు ప్రారంభించారు. రూ.43.55 కోట్ల విలువైన పనులు పూర్తి చేశారు. మిగిలిన బకాయిలు రావాల్సి ఉంది. బడ్జెట్‌లో నిధులు కేటాయిస్తే భవన నిర్మాణం పూర్తయి గిరిజన విద్యార్థులకు ఇంజినీరింగ్ కళాశాల అందుబాటులోకి వస్తుంది.

అభివృద్ధికి దూరంగా గ్రోత్‌సెంటర్..

అభివృద్ధిలో కీలకమైన బొబ్బిలి గ్రోత్ సెంటర్ ఎదుగూబొదుగూ లేకుండా ఉంది. పరిశ్రమల కోసం భూములు తీసుకొని నెలకొల్పని యాజమాన్యాలు ఎన్నో ఉన్నాయి. వందల ఎకరాల్లో ఖాళీ స్థలాలున్నాయి. సంస్థ పేరిట రిజిస్టర్ చేసుకుని కొందరు ప్రహరీలు కట్టి వదిలేశారు.

తాగునీటి సమస్య: ఉమ్మడి జిల్లాలో పార్వతీపురం, బొబ్బిలి, విజయనగరం నియోజకవర్గాల్లో తాగునీటి సమస్య తీవ్రంగా ఉంది. జల్‌జీవన్ మిషన్ కింద కుళాయిలు వేసి, వదిలేశారు. నీటి పథకాలతో అనుసంధాన ప్రక్రియ మందకొడిగా సాగుతోంది.

థాంక్యూ.. సీఎం సార్

- 108 ఉద్యోగులకు వేతన పెంపు
- జిల్లాలో 136 మందికి లబ్ధి

విజయనగరం అయ్యన్నపేట, న్యూస్‌టుడే: రాష్ట్రంలో అత్యవసర వైద్య సేవలు అందిస్తున్న 108 సిబ్బందికి కూటమి ప్రభుత్వం తీపి కబురు అందించింది. విధి నిర్వహణలో కీలక పాత్ర పోషిస్తున్న పైలట్లు(అంబులెన్సు చోదకులు), ఎమర్జెన్సీ మెడికల్ టెక్నీషియన్ల(ఈఎంటీ) వేతనాలు పెంచుతూ నిర్ణయం తీసుకుంది. ఒక్కొక్కరికీ రూ.2 వేల నుంచి రూ.7 వేల వరకు పెరిగినట్లు తెలుస్తోంది. ఈనెల పదో తేదీనే ఖాతాల్లో పడ్డాయని ఉద్యోగ సంఘాల నాయకులు చెబుతున్నారు.

పెరిగాయిలా.. రూ.లలో(సుమారు)

పోస్టు	పాత వేతనం	కొత్తగా
పైలట్	20,000	27,000
ఈఎంటీ	25,000	32,000

జిల్లాలో 108 వాహనాలు 28 ఉన్నాయి. వీటిల్లో 70 మంది పైలట్లు, 66 మంది ఈఎంటీలు విధులు నిర్వర్తిస్తున్నారు. గత వైకాపా ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడే వేతనాలు పెంచాలని డిమాండు చేసినా పట్టించుకోలేదు. కూటమి ప్రభుత్వం రాకతో తమ ఆశలు నెరవేరాయని వీరు పేర్కొంటున్నారు. కొత్తగా చేరిన వారితో పాటు 5, 7 ఏళ్ల సర్వీసు పూర్తిచేసిన వారికి లబ్ధి కలిగిందని ఆ ఉద్యోగుల సంఘం జిల్లా అధ్యక్షుడు అప్పలనాయుడు తెలిపారు. ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్‌కల్యాణ్‌కు కృతజ్ఞతలు తెలుపుతూ శుక్రవారం సిబ్బంది ప్లకార్డులు ప్రదర్శించారు.

ప్లకార్డులు ప్రదర్శిస్తున్న 108 ఉద్యోగులు

డివైడర్‌పైకి దూసుకెళ్లిన యాత్రికుల బస్సు

- ★ చోదకుడి మృతి ★ ఏడుగురికి తీవ్ర గాయాలు
- ★ బాధితులంతా నెల్లిమర్ల మండలం వాసులు

నెల్లిమర్ల, భువనేశ్వర్, న్యూస్‌టుడే: తీర్థ యాత్రికులతో విజయనగరం జిల్లా నుంచి కాశీ వెళ్లిన బస్సు తిరిగి వస్తుండగా ఒడిశా రాష్ట్రంలో శుక్రవారం అదుపుతప్పి డివైడర్‌ను ఢీకొంది. ఈ ఘటనలో వాహన చోదకుడు మృతిచెందగా. . ఏడుగురు తీవ్రంగా గాయపడ్డారు. మరో 29 మందికి స్వల్ప గాయాలయ్యాయి. పోలీసులు, క్షతగాత్రుల వివరాల ప్రకారం.. ఒడిశా రాష్ట్రం బాలేశ్వర్ జిల్లా 16వ నంబరు జాతీయ రహదారిపై శుక్రవారం ఉదయం ఈ ప్రమాదం చోటుచేసుకుంది. బస్సులో మొత్తం 40 మంది ఉన్నారు. చోదకుడు మినహా ప్రయాణికులంతా నెల్లిమర్ల మండలం కొండవెలగాడ గ్రామానికి చెందినవారిగా గుర్తించారు. గాయపడిన వారిని స్థానిక ఆసుపత్రికి తరలించారు.

ఘటనాస్థలంలో బస్సు

కలెక్టర్ చొరవతో..

తీవ్రంగా గాయపడిన వారిలో అజ్జి సూర్యనారాయణ, అజ్జి లక్ష్మి, రెడ్డి సీతమ్మ, కూటి అప్పలనారాయణ, గ్రంధి రమణ, బాలి సూరప్పడు, బాలి రమణ ఉన్నారు. ఘటన విషయం తెలిసిన వెంటనే తెదేపా నాయకులు సువ్వాడ రవిశేఖర్, గ్రామపెద్ద శ్రీను తదితరులు విషయాన్ని కలెక్టర్ రాంసుందర్‌రెడ్డి దృష్టికి తీసుకెళ్లడంతో ఒడిశా అధికారులతో మాట్లాడిన ఆయన సహాయక చర్యలను వేగవంతం చేశారు.

నాడు బిడ్డ.. నేడు తండ్రి

బస్సు డ్రైవర్ నెల్లిమర్ల మండలం సారిపల్లికి చెందిన నడిపేన శ్రీనివాసరావు(55) ఈ ప్రమాదంలో మృతిచెందారు. సహాయ డ్రైవర్ గిడిజాల గణేష్‌కు స్వల్ప గాయాలయ్యాయి. మృతుడు శ్రీనివాసరావుకు భార్య కాసులమ్మ, ఇద్దరు కుమారులు. చిన్న కుమారుడు పురుషోత్తం గత ఏడాది మే 20న రహదారి ప్రమాదంలో మృతి చెందాడు. ఏడాది వ్యవధిలో ఇద్దరిని కోల్పోయిన ఆ కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు.

కుమారుడు పురుషోత్తంతో శ్రీనివాసరావు (పాతచిత్రం)

పరీక్షా కేంద్రాల్లోకి చరవాణి నిషేధం

విజయనగరం అర్బన్: పది, ఇంటర్ పరీక్షా కేంద్రాల్లో విద్యార్థులతో పాటు ఉపాధ్యాయులకు కూడా చరవాణులు, ఇతర ఎలక్ట్రానిక్ పరికరాలపై నిషేధం ఉంటుందని కలెక్టర్ ఎస్.రాంసుందర్‌రెడ్డి స్పష్టం చేశారు. చూచిరాతలు జరగకుండా చూడాలని, అన్ని జెరాక్స్ కేంద్రాలను మూసివేయాలని ఆదేశించారు. శుక్రవారం రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి విజయానంద్ దూరదృశ్య సమావేశం అనంతరం జిల్లా అధికారులతో సమీక్షించారు. ★ పరిశ్రమల అనుమతుల్లో జాప్యాన్ని సహించేది లేదని కలెక్టర్ పేర్కొన్నారు. తన ఛాంబర్లో నిర్వహించిన జిల్లా పరిశ్రమల సమీక్షా సమావేశంలో మాట్లాడారు. దరఖాస్తులను గడువు వరకు వేచి చూడకుండా, నిబంధనల ప్రకారం త్వరితగతిన పరిష్కరించాలని ఆదేశించారు. ★ ఉపాధి పనులు, ఓడీఎఫ్, వాట్సప్ సేవలు, మహాశివరాత్రి ఏర్పాట్లపై సూచనలు చేశారు.

ముంచెత్తిన నిర్లక్ష్యం

భారీ వర్షం కారణంగా నగరంలో ఇలా నీరు చేరిందని అనుకుంటున్నారా? కానే కాదు.. అదంతా మురుగే. అధికారుల నిర్లక్ష్యం కారణంగా నిత్యం వేలాది మంది రాకపోకలు సాగించే దారిలో ఇలా పెద్దఎత్తున చేరింది. స్థానిక అంబటి సత్రం నుంచి రాజారావు మేడ దారిలో కొన్ని రోజులుగా ఈ పరిస్థితి ఉండడంతో అటుగా వెళ్లేవారు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఈ ప్రాంతంలో పురాతన కాలువ వ్యవస్థ ఉంది. వాడుక నీరు, మురుగు పారకపోవడంతో ఎప్పటికప్పుడు ఇలా రోడ్డెక్కుతోంది. వ్యర్థాలు పేరుకుపోవడమూ ప్రధాన కారణంగా కనిపిస్తోంది. అక్కడ కాలువ, కల్వర్టు నిర్మాణానికి రూ.10 లక్షల సాధారణ నిధులతో పనులు చేపట్టనున్నామని ఈఈ ప్రసాద్ న్యూస్‌టుడేకు తెలిపారు. – న్యూస్‌టుడే, విజయనగరం పట్టణం

రాజాంలో చోరీలు.. మధ్యప్రదేశ్ ముఠా పనే?

రాజాం, న్యూస్‌టుడే: సంచలనం రేపిన రాజాం చోరీల కేసులో నిందితులు మధ్యప్రదేశ్‌కు చెందిన ముఠాగా పోలీసులు దాదాపు నిర్ధారణకు వచ్చారు. మధ్యప్రదేశ్‌లోని ధార్ జిల్లా పరిధి ఓ ప్రాంతానికి చెందిన ముఠా దీనికి పాల్పడి ఉంటుందని అనుమానంతో రాజాం గ్రామీణ సీఐ హెచ్.ఉపేంద్ర ఆధ్వర్యంలో ఆరుగురు సభ్యుల ప్రత్యేక దర్యాప్తు బృందం అక్కడికెళ్లింది. నాలుగు రోజులుగా నిందితుల కోసం గాలిస్తున్నారు. అక్కడి పోలీసుల సాయంతో జల్లెడ పడుతున్నారు.

జీఎంఆర్ ఇంజినీరింగ్ కళాశాల ప్రాంగణంలోని గేటెడ్ కమ్యూనిటీలోని రెండిళ్లలో రూ. కోట్లు విలువైన 1,566 గ్రాముల బంగారం, కిలో వెండిని దుండగులు కొల్లగొట్టుకుపోయిన సంగతి తెలిసిందే. ఈనెల 2న వెలుగులోకి వచ్చిన ఈ కేసులు పోలీసులకు సవాల్‌గా మారాయి. ఎస్పీ ఏఆర్ దామోదర్ ప్రతిష్ఠాత్మకంగా తీసుకుని పర్యవేక్షిస్తున్నారు. ఎలాంటి ఆధారాలూ ఘటనాస్థలిలో దొరక్కుండా నిందితులు జాగ్రత్తపడటంతో పోలీసులకు సవాల్‌గా మారింది. సీసీ టీవీ దృశ్యాల ఆధారంగా ముందుకు సాగుతున్నారు. ఈ ఘటనకు కొన్ని రోజుల ముందు ఇదే తరహాలో ఛత్తీస్‌గఢ్ రాష్ట్రం జగదల్పూర్‌లో చోరీ జరిగినట్లు గుర్తించారు. సీసీ టీవీ దృశ్యాల్లో రెండు చోట్లా ఒకే నిందితుడు పాల్గొన్నట్లు అనుమానిస్తున్నారు.

జేఎన్‌టీయూకు సిబ్బంది కేటాయింపు..

నెల రోజుల్లో చట్ట సవరణ

విజయనగరం విద్యావిభాగం, న్యూస్‌టుడే: జేఎన్‌టీయూ గురజాడ విద్యాలయానికి బోధన, బోధనేతర సిబ్బంది కేటాయింపు కోసం నెల రోజుల్లో చట్టాన్ని సవరిస్తామని, న్యాయస్థానంలో కేసులు పరిష్కరించేలా చర్యలు తీసుకుంటామని మంత్రి నారా లోకేశ్ శుక్రవారం శాసన మండలిలో ప్రకటించారు. జేఎన్‌టీయూ కాకినాడ, జేఎన్‌టీయూ జీవీ మధ్య సిబ్బంది విభజన, కేటాయింపులకు సంబంధించి చట్టంలో ఏదైనా నిబంధన ఉందా? అని వైకాపా ఎమ్మెల్సీ పాలవలస విక్రాంత్ అడిగిన ప్రశ్నకుపై విధంగా బదులిచ్చారు. న్యాయస్థానంలో 27 కేసులుండడంతో ఇబ్బందులు ఏర్పడ్డాయని చెప్పారు. ఆర్థిక స్థిరత్వం విషయమై ఇప్పటికే రూ.119 కోట్లు జీవీకి బదిలీ అయిందని మంత్రి వెల్లడించారు.

శాంతిభద్రతల పరిరక్షణలో ఏఆర్ కీలకం

విజయనగరం అయ్యన్నపేట, న్యూస్‌టుడే: శాంతి భద్రతల పరిరక్షణలో ఆర్మ్‌డ్ రిజర్వు పోలీసులు కీలకమని ఎస్పీ దామోదర్ అన్నారు. పోలీసు పరేడ్ మైదానంలో 15 రోజుల పాటు నిర్వహించిన పునశ్చరణ తరగతులు శుక్రవారంతో ముగిశాయి. చివరిరోజు ఆయన గౌరవ వందనం స్వీకరించారు. శారీరక శిక్షణ, యోగా తరగతులు నిర్వహించామన్నారు. వృత్తి నైపుణ్యాలను పెంపొందించుకోవాలని సూచించారు. ఏఎస్పీ పి.సౌమ్యలత, డీఎస్పీలు ఎస్.రాఘవులు, పి.నారాయణరావు, ఎం.వీరకుమార్ తదితరులు పాల్గొన్నారు.

గౌరవ వందనం స్వీకరిస్తున్న ఎస్పీ దామోదర్

అవాంఛనీయ ఘటనలు జరగకుండా చర్యలు

నెల్లిమర్ల, న్యూస్‌టుడే: ప్రసిద్ధ పుణ్యక్షేత్రం రామతీర్థంలో మహా శివరాత్రి జాతరలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా ప్రత్యేక జాగ్రత్తలు పాటించాలనిఎస్పీ ఏఆర్.దామోదర్ సూచించారు. శుక్రవారం నెల్లిమర్ల పోలీసుస్టేషన్‌ను సందర్శించారు. స్టేషన్‌కు వచ్చే బాధితులతో మర్యాదగా ప్రవర్తించాలన్నారు. సైబర్ క్రైం మోసాలపై క్షేత్రస్థాయిలో అవగాహన కల్పించాలన్నారు. విజయనగరం డీఎస్పీ ఆర్.గోవిందరావు, భోగాపురం గ్రామీణ సీఐ రామకృష్ణ, ఎస్బీ సీఐ లీలారావు, ఎస్సై గణేష్, సిబ్బంది పాల్గొన్నారు.

(c) eenadu

ప్రేమకో శిలాఫలకం

ఆయనో బ్రిటిష్ ఇంజినీరు.. అయితేనేం ప్రేమకు ఎల్లలు లేవని గుర్తు చేశాడు.. అప్పట్లో రోడ్డు పనుల పర్యవేక్షణకు వచ్చిన అతడు స్థానికంగా ఉండే ఓ కూలీని ప్రేమించి.. దేశాల మధ్య అంతరాయాన్ని తొలగించాడు.. ఆమె మనసును దక్కించుకున్నాడు.. ఇంతలోనే విధి వింత నాటకమాడింది.. అతడిని స్వదేశానికి పంపి.. పెళ్లికి అడ్డుకట్ట వేసింది.. ఎదురించిన ఆ యువకుడు మళ్లీ వచ్చాడు.. అప్పటికే తీవ్ర అనారోగ్యంతో ప్రేయసి మరణించింది.. దీంతో ఆమెకు గుర్తుగా ఓ ప్రేమ శిలాఫలకాన్ని వేశాడు.. ఇప్పటికే చెక్కు చెదరని ఆ 145 ఏళ్ల నాటి ఫలకం పాచిపెంట మండలం పి.కోనవలస జాతీయ రహదారి సమీప పొలాల్లో కనిపిస్తుంది. హెలెన్.. ఫిలిప్‌ల ప్రేమాయణానికి అర్థంగా నిలుస్తోంది. ఏటా ఫిబ్రవరి 14న పలువురు జంటలు ఇక్కడకు వచ్చి ఫొటోలు దిగుతుంటారు. – న్యూస్‌టుడే, పాచిపెంట

మనసు గెలిచేలా.. మగువ మురిసేలా

విజయనగరంలో ప్రేమ బహుమతులు

ఓ ప్రేమికుడిగా నిన్ను నా మదిలో నింపుకొన్నా.. మనసంతా నువ్వే ఉన్నా.. దక్కుతావో లేదోనని భయపడ్డా.. నీ కోసం ఏళ్లుగా నిరీక్షిస్తున్నా.. కానీ నువ్వు నాకు నచ్చావ్ అని చెప్పలేకపోయా.. బొమ్మరిల్లు లాంటి నా మదిలో నిన్ను దాచేయాలని కలలు గన్నా.. నాది తొలి ప్రేమ.. అందుకే ఎక్కడో తడబాటు.. ఏదో తెలియని అలజడి.. నిన్ను చూసిన క్షణంలో ఎంతో ఖుషీ అవుతా.. మాట్లాడితే మజ్నూలా మురిసిపోతా.. గీతాంజలి సినిమా చూస్తే నువ్వే గుర్తొస్తావ్.. గీతా గోవిందంలా మన జంటను ఊహించుకుంటా.. అందుకే ఈ ప్రేమికుల రోజున ఇదే నా చిరు కానుక.. ఒప్పుకొంటే మరో ఆనంద్‌నే.. లేకుంటే ఇంకో దేవదాసును.

– న్యూస్‌టుడే, విజయనగరం మయూరికూడలి

పెళ్లి సంబంధాల కోసం వెతుకుతున్నారా

కొప్పుల వెలమ అవివాహితులకు సువర్ణావకాశం

నేడు, రేపు అవివాహితులకు ఈనాడు పెళ్లిపందిరి ఉచిత ప్రొఫైల్ రిజిస్ట్రేషన్ కార్యక్రమం

తెలుగింటి వివాహ పరపయాలకు ఆశ్రయ వేదిక అయిన ఈనాడు పెళ్లిపందిరి, కొప్పుల వెలమ అవివాహితుల ఉచిత ప్రొఫైల్ రిజిస్ట్రేషన్ ఈనాడు వేదికగా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. వివాహం కోసం ఎదురుచూస్తున్న అవివాహితులతో పాటు సంబంధిత కుటుంబీకులు నేడు (14 ఫిబ్రవరి 2026 శనివారం), రేపు (15 ఫిబ్రవరి 2026 ఆదివారం) ఉదయం 9 నుంచి సాయంత్రం 5.30 గంటల వరకు ఈ కార్యక్రమంలో పాల్గొని తమ ప్రొఫైల్ ను ఉచితంగా రిజిస్టర్ చేసుకోవచ్చు.

★ మరిన్ని వివరాలకు 91549 18858, 80086 21414 ఫోన్ నెంబర్లను సంప్రదించవచ్చు. ఉచిత ప్రొఫైల్ రిజిస్ట్రేషన్ ఫోన్ మరియు యాప్ చేయదలచిన అవివాహితులు బయోడేటా, ఫొటోలు పైన తెలియచేసిన వాట్సాప్ నంబర్లకు పంపవచ్చు.

సాంకేతికతను అందిపుచ్చుకోవాలి

విద్యావిభాగం, న్యూస్‌టుడే: రాబోయే కాలంలో ఏఐ, క్లౌడ్ కంప్యూటింగ్ కీలకపాత్ర పోషిస్తాయని, ఆధునిక సాంకేతికతను యువత అందిపుచ్చుకోవాలని జేఎన్‌టీయూ గురజాడ విద్యాలయం ఉపకులపతి ఆచార్య వి.వి.సుబ్బారావు పేర్కొన్నారు. విద్యాలయంలో.. ప్రపంచబ్యాంకు, ఏపీ ఎంఎస్ఎంఈ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో శుక్రవారం 'ఎంటర్ ప్రెన్యూర్‌షిప్ అండ్ స్కిల్ డెవలప్‌మెంట్' కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఆవిష్కరణ దృక్పథం, స్వయం ఉపాధి, వ్యాపార సంస్థల స్థాపన తదితర అంశాలపై సూచనలు చేశారు. రిజిస్ట్రార్ జి.జయసుమ మాట్లాడుతూ పరిశ్రమలకు అవసరమైన నైపుణ్యాలు పెంపొందించుకోవాలన్నారు. ఇంజినీరింగ్ కళాశాల ప్రధానాచార్యుడు ఆర్.రాజేశ్వరరావు పాల్గొన్నారు.

మార్గదర్శి చిట్‌ఫండ్ ప్రైవేట్ లిమిటెడ్

ఈ క్రింది చిట్ గ్రూపులు మా విజయనగరం బ్రాంచి యందు లభించును

చిట్ (గ్రూపు)	వ్యవధి నెలల్లో	నెలవారీ వాయిదా	చిట్ విలువ
LT D	50	50,000	25,00,000
LT X	50	20,000	10,00,000
LT T	50	10,000	5,00,000
LT B	50	5,000	2,50,000
TT C	30	30,000	9,00,000

తదుపరి వివరాల కొరకు బ్రాంచి మేనేజర్ శ్రీ S.V.V.N. బాపిరాజు గారిని సంప్రదించగలరు. మొబైల్ నెం.లు 80080-01652, 9154987886, ల్యాండ్‌లైన్: 08922-222877.

చికెన్ ధరలు

రకం	బ్యాగ్(లైవ్)	డ్రెస్డ్	స్కిన్‌లెస్
బ్రాయిలర్	130	230	240

V.V.S. కనస్ట్రక్షన్స్

రాయగడ రోడ్ (పరమేశ్వరి నగర్), పార్వతీపురం Cell: 9440195262

ఇండివిడ్యువల్ హౌస్‌లు, Duplex హౌస్‌లు అమ్మకమునకు కలవు

- 100% బ్యాంక్‌లోన్ సదుపాయం కలదు. ● D.T.P అప్రూవ్డ్ లే-అవుట్ ● మున్సిపల్ అప్రూవ్డ్ హౌస్
- 1500 Square Feet, Individual Houses ● 2200 Square Feet, Duplex Houses అమ్మకమునకు కలవు
- అన్ని వసతులతో అమ్మకమునకు కలవు. ఇలా కొని అలా ఇంట్లో ఉండడమే మరి వెంటనే సంప్రదించండి
- పార్వతీపురం నుండి రాయగడ వెళ్లే మెయిన్‌రోడ్‌కు ఆనుకొని జగన్నాధపురం ప్రక్కన విశాలమైన వాతావరణంలో కలవు.

వివరములకు

వడ్డే వెంకట సుబ్బయ్య చైర్మన్: V.V.S. కనస్ట్రక్షన్స్ పార్వతీపురం

Cell: 9440195262

– న్యూస్‌టుడే, మయూరికూడలి

బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ, కాపు, ఈబీసీ తదితర వర్గాలకు చెందిన విద్యార్థులకు ప్రభుత్వం ఆర్టీఎఫ్(ఫీజు రీయింబర్స్‌మెంట్-ఉపకార వేతనాలు), ఎంటీఎఫ్(మెస్ ఛార్జీలు) ఇవ్వడానికి సన్నద్ధం అయింది. ఈ మేరకు విభాగాల వారీగా విడుదలకు ఆదేశాలు జారీ చేసింది. కళాశాల యాజమాన్యాలు ఆయా విద్యార్థుల వివరాలను జ్ఞానభూమి వెబ్ పోర్టల్‌లో నమోదు చేయాలి. ఆ డేటా ఆధారంగా నిధులు రానున్నాయి. ఐటీఐ, డిప్లొమా, డిగ్రీ, వృత్తి విద్య కళాశాలల్లో పీజీ చదువుతున్న వారు, ఇతర నర్సింగ్ కోర్సుల వారికి పథకాలు వర్తించనున్నాయి.

విభాగాల వారీగా..

మెస్ ఛార్జీల కింద ఐటీఐ వారికి రూ.10 వేలు, డిప్లొమా- రూ.15 వేలు, డిగ్రీ, పీజీ, ఇతర కోర్సులకు చెందిన వారికి రూ.20 వేలు ఇవ్వాలి. ఎస్సీ విద్యార్థులకు గతేడాది ఏక మొత్తంలో చెల్లించారు. ఈసారి కూడా అలాగే అందజేశారు. ఎస్టీ విద్యార్థులకు గతేడాదికి చెందిన బకాయిలిచ్చారు. బీసీ వర్గాలకు రెండేళ్లకు సంబంధించిన నిధులు రావాలి.

జ్ఞానభూమి పోర్టల్‌లో వివరాల నమోదు

జమ ఇలా..

ఎస్సీ వర్గానికి చెందిన విద్యార్థులకు రెండు విభాగాల నిధులను నేరుగా వారి ఖాతాలకే నగదు వేస్తున్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కలిపి అందిస్తున్నాయి. ఆ సొమ్ము తీసుకుని కళాశాలకు కట్టాలి. మిగిలిన వర్గాల వారికి సంబంధించి యాజమాన్యాల ఖాతాలకే జమవుతాయి. మెస్‌ఛార్జీలు మాత్రం విద్యార్థి, తల్లి సంయుక్త ఖాతాలకు వస్తాయి.

డబ్బులు వస్తున్నాయ్..!!

విడుదల ఇలా..

75 శాతం హాజరుంటేనే పరిగణనలోకి తీసుకుంటారు. వారి వివరాలను వెబ్‌సైట్‌లో నమోదు చేస్తారు. 2024-25 విద్యా సంవత్సరంలో 4,756 మంది ఉండగా.. 3,596 మందికి ఆర్టీఎఫ్ నిధులు రూ.3.88 కోట్లు అందాయి. ఎంటీఎఫ్ కింద 3,596 మందికి రూ.62.17 లక్షలు వచ్చాయి. ఈ ఏడాదిలో 5,353 మంది నమోదు చేసుకున్నారు. తాజాగా 2,710 మందికి రూ.50.59 లక్షలు రానున్నాయి. గతేడాదిలో 1,160 మందికి రెండు విభాగాలకు చెందిన డబ్బులు రావాలి. ఎస్టీ విభాగానికి గతేడాది 1637 మందికి ఆర్టీఎఫ్ రూ.1.21 కోట్లు, 527 మందికి ఎంటీఎఫ్ కింద రూ.16.55 లక్షలు విడుదలయ్యాయి. ఈ ఏడాదిలో 1837 మంది నమోదు చేసుకున్నారు. బీసీ, ఈబీసీ, కాపు వర్గాల వారు 41,481 మంది వెబ్‌సైట్‌లో నమోదయ్యారు. విడతల వారీగా నగదు అందుతుందని సంక్షేమాధికారులు తెలిపారు.

కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్న శ్రీకాకుళం ట్రిపుల్‌ఐటీ డైరెక్టర్ బాలాజీ, తదితరులు

'ప్రగ్యాన్-2కె26' వేడుక

గరివిడి, న్యూస్‌టుడే: గరివిడి అవంతీస్ సెయింట్ థెరెసా ఇంజినీరింగ్ కళాశాలలో 'ప్రగ్యాన్-2కె26' జాతీయ సాంకేతిక ఉత్సవం శుక్రవారం సందడిగా ప్రారంభమైంది. రెండు రోజులపాటు జరగనున్న కార్యక్రమంలో వివిధ ఇంజినీరింగ్ కళాశాలలకు చెందిన సీఎస్ఈ, ఏఐ, ఎంఎల్, ఈసీఈ, ఈఈఈ, మెకానికల్ విభాగాల విద్యార్థులకు టెక్నికల్ క్విజ్, పోస్టర్ ప్రజెంటేషన్, పీపీటీ ప్రెజెంటేషన్, సాంకేతిక ప్రాజెక్టుల ప్రదర్శన, హ్యాకథాన్ పోటీలు నిర్వహిస్తున్నారు. తొలిరోజు విద్యాసంస్థల ప్రధాన కార్యదర్శి ముత్తంశెట్టి లక్ష్మీ ప్రియాంక జ్యోతి వెలిగించారు. ట్రిపుల్ ఐటీ డైరెక్టర్ బాలాజీ మాట్లాడుతూ విద్యార్థులు పాఠ్య పుస్తకాలకే పరిమితం కాకుండా.. కొత్త ఆవిష్కరణలు, ఆలోచనలతో ముందుకు సాగాలన్నారు. ఎన్‌ఎస్‌టీఎల్ శాస్త్రవేత్త బి.సురేష్‌కుమార్, ఇన్ఫోసిస్ విశాఖ యూనిట్ మేనేజర్ కె.కిషోర్ కుమార్, విద్యాసంస్థల అధ్యక్షులు ఎం.జ్ఞానేశ్వర్, గరివిడి బ్రహ్మకుమారి కేంద్రం ఇన్‌ఛార్జి బి.కె.లత, కళాశాల ప్రిన్సిపల్ జె.బాల భాస్కరరావు పాల్గొన్నారు.

జాతరకు 18 బస్సులు

ఎస్.కోట, న్యూస్‌టుడే: మహా శివరాత్రి జాతర సందర్భంగా పుణ్యగిరి, సన్యాసయ్య పాలెంకు ఆదివారం ఉదయం 4.30 గంటల నుంచి సోమవారం సాయంత్రం వరకు ప్రత్యేక బస్సులు నడుపుతామని డిపో మేనేజరు సుదర్శనరావు తెలిపారు. ఎస్.కోట నుంచి పుణ్యగిరికి 15, సన్యాసయ్యపాలెంకు మూడు బస్సులు నడుపుతామన్నారు. ఆదివారం రాత్రి పూట కూడా అందుబాటులో ఉంటాయన్నారు.

22 నుంచి చీపురుపల్లి జాతర

చీపురుపల్లి: చీపురుపల్లి కనకమహాలక్ష్మి అమ్మవారి జాతర ఈనెల 22 నుంచి 24 వరకు జరగనుంది. ఉత్సవాలకు వచ్చే వారికి ఇబ్బంది లేకుండా ఏర్పాట్లు చేస్తున్నట్లు తెదేపా రాష్ట్ర కార్యదర్శి రామ్‌మల్లిక్ నాయుడు, ఆలయ కమిటీ ఛైర్మన్ గవిడి నాగరాజు, ఈవో ఎస్.నానాజీబాబు తెలిపారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా చీపురుపల్లి డీఎస్పీ ఎస్.రాఘవులు ఆధ్వర్యంలో బందోబస్తు ఏర్పాటుకు ప్రాంగణాన్ని పరిశీలించినట్లు సీఐ శంకరరావు, ఎస్సై దామోదరరావు తెలిపారు. విద్యుత్తు సరఫరాకు అంతరాయం కలగకుండా చీపురుపల్లి ఉప కేంద్రంలో ముందస్తు నిర్వహణ పనులను శుక్రవారం ప్రారంభించారు.

గోడప్రతులు ఆవిష్కరిస్తున్న సభ్యులు, అధికారులు

గోడప్రతులు ఆవిష్కరిస్తున్న ఉపకులపతి, రిజిస్ట్రార్ తదితరులు

రక్తహీనతతో మహిళలకు తీవ్ర ముప్పు

విజయనగరం విద్యావిభాగం, న్యూస్‌టుడే: రక్తహీనత ప్రాణాంతకమైన అనారోగ్య సమస్యగా మారుతోందని కేంద్రీయ గిరిజన విశ్వవిద్యాలయం ఉప కులపతి తంత్రవాహి శ్రీనివాసన్ ఆందోళన వ్యక్తం చేశారు. వ్యాధి నివారణపై అవగాహన కల్పించేందుకు బయోటెక్నాలజీ విభాగం ఆధ్వర్యంలో రూపొందించిన గోడప్రతులను శుక్రవారం ఆవిష్కరించారు. ఐసీఎంఆర్ నివేదిక ప్రకారం దేశంలో మహిళలు, బాలికలు, గర్భిణుల్లో ఈ వ్యాధి బయటపడుతోందన్నారు. గిరిజనుల్లో ఎక్కువగా ఉందన్నారు. రిజిస్ట్రార్ ఆచార్య జితేంద్ర మోహన్ మిశ్రా, బయోటెక్నాలజీ విభాగాధిపతి పరికిపండ్ల శ్రీదేవి, విశ్వవిద్యాలయ అధికారులు ముక్కామల శరత్చంద్రబాబు, ఎన్.వి.ఎస్.సూర్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.

EENADU Classifieds

BUSINESS SERVICES

మార్టుగేజ్ లోన్స్ బిజినెస్, హౌసింగ్‌లోన్స్ మరియు రైస్‌మిల్ వారికి లోన్స్ చేయబడును. Cont: 7207307421.

WANTED DEALERS/AGENTS

Appointing District Dealers: Premium KOLA Rice brand invites financially strong whole-sale distributors for Visakhapatnam, Vizianagaram & Srikakulam. Attractive margins & full company support. Call: 9866926083

BUSINESS OFFER

శ్రీకాకుళం టౌన్ కు దగ్గర ఉన్న డిగ్రీ కళాశాల & దూర విద్యా కేంద్రం అమ్మకం/లీజుకు కలదు cont 9666637151

WANTED

Do You Need a Staff for Business Hire with ease www.mrvijay.in HR Solutions ✆ 8309661801.

FINANCIAL SERVICES

ప్రభుత్వ ఉద్యోగులకు పర్సనల్ లోన్స్ ఇళ్ల స్థలాలు, పొలాలు, ఫ్యాక్టరీలు, స్థిరాస్తులు, కాలేజీలపై తక్కువ వడ్డీతో ఫైనాన్స్ చేయబడును. బ్యాంకు లోన్స్‌లో ఉన్నా ఇవ్వబడును. *నో సిబిల్/ నో బ్రోకర్స్ *MSR గ్రూప్, వైజాగ్. Ph.:9121314141.

REAL ESTATE

FLAT FOR SALE

3 BHK Semi Furnished Flat 1325 Sq. ft. N/E Facing for Sale in 1st floor, Anand Plaza, Siddharthnagar, VZM ✆ 9440255724.

PLOT FOR SALE

600, 180 N/F VUDA Apprd. Plots for Sale at Pedatadiwada, Vizianagaram. Ready to construction. ✆ 9848276236, 9346723486.

బొండపల్లి మండలం జియ్యన్నవలస గ్రామములో కస్తూరినగర్ SVN's లే అవుట్‌లో 260 చ॥గ॥ స్థలము అమ్మబడును. ✆ 7396543858.

విజయనగరం ధర్మపురి నందు గల వసంతవిహార్ ఉడా లే-అవుట్‌లో 167 చ॥గ॥లు N/F లో స్థలం (రెడీ ఫర్ కనస్ట్రక్షన్స్) అమ్మకం. సంప్ర॥ Mr.K. రఘునాథరావు. 9848122039.

LEASE

తెలంగాణ, ఖమ్మంలో 3021 చ॥గ॥లు ట్విన్ థియేటర్/ కమర్షియల్ లీజుకు సం॥ 9848531544. bit.ly/4rMldEv

JOBS

NARAYANA ENGINEERING COLLEGES (AUTONOMOUS) : NELLORE | GUDUR

we are HIRING

Applications are invited from eligible candidates for the position of ASSISTANT PROFESSOR, PLACEMENT TRAINER in the following disciplines. Interested candiates may e-mail their resumes.

TRAINING & PLACEMENT: CORPORATE RELATIONS EXTERNAL, APTITUDE | REASONING | VERBAL, SOFT SKILLS, ENGLISH LANGUAGE LAB TRAINER, TECHNICAL TRAINER (C | JAVA | PYTHON DATA STRUCTURES | AI TOOLS | FULL STACK DATA BASE | AWS | BI TOOLS DIGITAL MARKETING TOOLS).

ENGINEERING: CSE (AIML, DATA SCIENCE) | ECE | CIVIL MECHANICAL | MATHS | ENGLISH CHEMISTRY | PHYSICS

GENERAL INFORMATION
- Qualifications and experience must be as per AICTE norms.
- Salary is not a constraint for deserving candidates.
- Industrial experience will be considered as an added advantage.

For Enquiries Contact - HR : 87903 50096

Mail your resume to: careers.nec@narayanagroup.com

శ్రీరామ్ లైఫ్ ఇన్సూరెన్స్ కంపెనీ VZM, PPM జిల్లాలో పనిచేయుటకు పర్మినెంట్ జాబ్స్ BDE, ABMలు కావలెను. Q:డిగ్రీ, Age:28y above. జీ: 20k + TA DA + ఇన్సెంటివ్. Con: 7794903939, 9676669176.

రాఘవ ఆటోఫైనాన్స్‌లో పనిచేయుటకు ఫీల్డ్ ఎగ్జిక్యూటివ్స్, కంప్యూటర్ ఆపరేటర్ కావలెను. అనుభవం కలిగి విజయనగరం, గజపతినగరం లోకల్ వారికి ప్రాధాన్యత. మంచి జీతం + TA + ఇన్‌సెంటివ్ సంప్ర॥ రాఘవ ఆటోఫైనాన్స్, 100 ఫీట్ రోడ్, ఐన్‌ఫ్యాక్టరీ జం॥ కెనరాబ్యాంక్ పైన, విజయనగరం. ✆ 7680880206, 9154020715.

త్రివేణి హోంకేర్‌లో వృద్ధులను/ పేషెంట్స్‌ను చూసుకొనుటకు వర్కర్స్/ నర్సులు కావలెను. ఫ్రీ వసతి, భోజనం.జీ:18K to 20K. ✆96404 00073, 98485 71888.

టోల్‌గేట్, రైల్వే అవుట్‌సోర్సింగ్ పద్ధతిలో వర్క్‌కి సూపర్‌వైజర్స్, కంప్యూటర్ ఆపరేటర్స్, హెల్పర్స్, ఫైర్ & సేఫ్టీ, సెక్యూరిటీ కావలెను. 10th- డిగ్రీ. జీతం: 18K to 28K ✆ 9573635594, 9121044796.

ఆర్మీ NAVY ఎయిర్‌ఫోర్స్ రైల్వే, బ్యాంకులలో ఉద్యోగావకాశాలు. అర్హత: 10th- డిగ్రీ. Age:16-25. శిక్షణ 3నెలలు శిక్షణతోపాటు హాస్టల్ ఉచితం 10th, ఇంటర్, డిగ్రీ డిస్టెన్స్ కోర్సులు కలవు.* ముందుగా ఎటువంటి ఫీజులేదు * క్రిస్టియన్ డిఫెన్స్ అకాడమీ, వైజాగ్.9121232328.

FACULTY/ TEACHERS

కంప్యూటర్ బోధించుటకు టీచర్స్ కావలెను శాలరీ 20,000/- Sub:M.S.Office, Tally, DTP, C, Java అల్ఫా కంప్యూటర్స్, VZM ✆ 9397031917.

SECURITY GUARDS

జై గణేష్ సెక్యూరిటీ సంస్థలో విశాఖ స్టీల్ ప్లాంటు ఏరియాలో సెక్యూరిటీ గార్డులు 16 మంది, డ్యూటీ 8 గం॥ W/H, జీతం నెలకు ₹16,500/, PF & ESI, సెక్యూరిటీ సూపర్‌వైజర్ (Ex-Service or Civil) 9 మంది, జీతం ₹20,000/, ఉచిత నివాసం, సబ్సిడీ భోజనం, యూనిఫాం ఉచితం ✆ 93460 01964

గమనిక

క్లాసిఫైడ్ ప్రకటనలకు ప్రతిస్పందించే ముందు తగిన రీతిలో క్షుణ్ణంగా విచారించుకోవలసిందిగా పాఠకులకు సూచించడమైనది. ప్రకటనదారు చెబుతున్న లేదా చేసుకుంటున్న క్లెయిములతో ఈ వార్తాపత్రికకు ఏవిధమైన సంబంధం లేదు. ప్రకటనదారులు సరుకుల అమ్మకం లేదా అందించిన సేవల విషయంలో తప్ప, ప్రకటనల ద్వారా ప్రజల నుండి ఎట్టి డబ్బును వసూలు చేయరాదు. డబ్బును వసూలుచేసే ప్రకటనకర్తను బ్లాక్- లిస్టులో ఉంచే మరియు/ లేదా అతనిపై చట్టపరమైన చర్య తీసుకునే హక్కు యాజమాన్యానికి కలదు.

ప్రకటన చిన్నదైనా స్పందన అతివేగం ఈనాడు క్లాసిఫైడ్స్ 5 లైన్ల ప్రకటన కేవలం 315 /- (GST 5% అదనం) మాత్రమే సంప్రదించండి: 8008597609

అనుమానాస్పదస్థితిలో యువకుడి మృతి

పూసపాటిరేగ, న్యూస్‌టుడే: స్నేహితుడి రిసెప్షన్‌కు వచ్చిన ఓ అనుమానాస్పదస్థితిలో మృతిచెందాడు. బాధితుల వివరాల మేరకు.. విశాఖ జిల్లా పద్మనాభం మండలం మద్ది గ్రామానికి చెందిన పి.ఆనంద్‌కుమార్(22) భీమిలి మండలం చిప్పాడ పరిధిలోని ఓ ప్రైవేటు పరిశ్రమలో హెల్పర్‌గా పనిచేస్తున్నాడు. పూసపాటిరేగ మండలంలోని కొల్లాయివలసలో జరుగుతున్న తన స్నేహితుడి పెళ్లి రిసెప్షన్‌కు వెళ్తున్నానని గురువారం ఉదయం ఇంట్లో చెప్పాడు. కంపెనీలో పనిచేస్తున్న ముగ్గురితో కలిసి వచ్చాడు. వారిలో ఢిల్లీశ్వరరావు బాధిత కుటుంబ సభ్యులకు ఫోన్ చేసి మీ కుమారుడు కొప్పెర్లలో మద్యం దుకాణం వద్ద స్పృహ తప్పి పడిపోయాడని, సుందరపేట ప్రభుత్వ సామాజిక ఆసుపత్రికి తరలించామని సమాచారం ఇచ్చాడు. కుటుంబసభ్యులు చేరుకోగా.. అప్పటికే ఆనంద్ కుమార్ మృతి చెందినట్లు వైద్యులు వెల్లడించారు. తన కుమారుడి మృతిపై అనుమానం ఉందని బాధిత తండ్రి నర్సింగరావు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై దుర్గాప్రసాద్ తెలిపారు.

వివరాలు వెల్లడిస్తున్న ఎస్పీ దామోదర్, పక్కన ఆభరణాలు

జైలు నుంచి వచ్చారు.. దర్జాగా దోచేశారు!!

12 రోజుల్లోనే బొద్దాం కేసు ఛేదన

అయ్యన్నపేట, వేపాడ, న్యూస్‌టుడే: వేపాడ మండలం బొద్దాంలో ఇటీవల జరిగిన భారీ చోరీ కేసును పోలీసులు ఛేదించారు. ఎస్పీ దామోదర్ శుక్రవారం నగరంలోని పోలీసు కార్యాలయంలో వివరాలు వెల్లడించారు. గ్రామానికి చెందిన జె.వెంకటరమణ ఈనెల 1న ఉదయం భార్యతో కలిసి పొలానికి వెళ్లారు. మధ్యాహ్నం వచ్చేసరికి తలుపులు తీసి ఉన్నాయి. బీరువాలోని 38.5 తులాల బంగారం, 30 తులాల వెండి ఆభరణాలు అపహరణకు గురైనట్లు గుర్తించి, పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఎస్.కోట గ్రామీణ సీఐ ఎల్.అప్పలనాయుడు దర్యాప్తు చేపట్టారు.

ప్రత్యేక బృందాలతో గాలింపు..

ఎస్పీ ఆదేశాలతో సీఐ ఆధ్వర్యంలో ప్రత్యేక బృందాలు గాలించాయి. సీసీ ఫుటేజీలు, సాంకేతిక సహకారంతో నిందితులను 12 రోజుల్లోనే గుర్తించారు. అనకాపల్లి జిల్లా చోడవరం మండలం లక్ష్మీపురానికి చెందిన పి.నూకరాజు, అతని సహచరుడు, మాడుగుల మండలం జంపెన వాసి పి.ఉపేంద్రను అరెస్టు చేశారు. వారి నుంచి రూ.80 లక్షల విలువైన ఆభరణాలను స్వాధీనం చేసుకున్నారు. నూకరాజుపై 23, ఉపేంద్రపై 5 కేసులున్నాయని ఎస్పీ చెప్పారు. ఈ మధ్యనే జైలు నుంచి విడుదలై.. వెంటనే చోరీకి పాల్పడ్డారని వెల్లడించారు. డీఎస్పీ ఆర్.గోవిందరావు, వల్లంపూడి ఎస్సై ఎస్.సుదర్శన్ తదితరులు పాల్గొన్నారు.

విలపిస్తున్న బంధువులు, గ్రామస్థులు

కన్నవారికి కడుపుకోత

ఇంటర్ విద్యార్థిది ఆత్మహత్యేనని నిర్ధారణ

గజపతినగరం, మెరకముడిదాం, న్యూస్‌టుడే: సాధారణ మధ్య తరగతి కుటుంబం.. వ్యవసాయంతో పాటు ఆటో నడుపుతూ కుటుంబాన్ని నెట్టుకొస్తున్నారు. తమ పిల్లలు తమలా ఇబ్బందులు పడకూడదని ఉన్నత చదువులు చదివించాలని కలలుగన్నారు. ఊహించని ఘటన ఆ కుటుంబాన్ని శోకసంద్రంలో ముంచేసింది. 'ఆశలను అడియాశలు చేసి, అర్ధాంతరంగా వెళ్లిపోయావా బిడ్డా..' అంటూ తల్లిదండ్రులు రోదించిన తీరు కంటతడి పెట్టించింది.

గజపతినగరంలోని ఓ ప్రైవేటు కళాశాలలో గురువారం అనుమానాస్పదంగా మృతిచెందిన ఇంటర్మీడియట్ విద్యార్థి(17)ది ఆత్మహత్యగా ఎస్సై కిరణ్‌కుమార్‌నాయుడు తెలిపారు. మెరకముడిదాం మండలంలోని ఓ గ్రామానికి చెందిన దంపతులకు కుమారుడు, కుమార్తె సంతానం. ఇద్దరూ గజపతినగరంలోని ఓ ప్రైవేటు కళాశాలలో చదువుతున్నారు. కుమార్తె ఇంటర్ ద్వితీయ ఏడాది.. కుమారుడు మొదటి సంవత్సరం. కళాశాల నుంచి సాయంత్రం 6 గంటల సమయంలో వసతి గృహానికి చేరుకున్నాడు. 6.30 గంటల సమయంలో తిరిగి స్టడీ అవర్‌కు వెళ్లాల్సి ఉండగా.. నీరసంగా ఉందని, తర్వాత వస్తానని గదిలో ఉన్న సహచరులతో చెప్పి ఉండిపోయాడు. విద్యార్థులు రాత్రి 9.45 నిమిషాలకు వచ్చేసరికి తలుపులు మూసి ఉన్నాయి. పిలిచినా స్పందించకపోవడంతో పగలగొట్టారు. అప్పటికే పంకాకు వేలాడుతూ కనిపించాడు. గజపతినగరం ప్రాంతీయాసుపత్రికి తరలించగా.. మృతి చెందినట్టు వైద్యులు నిర్ధారించారు. కేసు నమోదు చేసినట్లు ఎస్సై తెలిపారు.

IN THE HONORABLE COURT OF THE IV ADDITIONAL DISTRICT JUDGE CUM SC & ST COURT AT VIZIANAGARAM

E.P.NO. 182/2025 IN ARB.C.NO.H725186345/2025

BETWEEN:

APAC Financial services pvt Ltd.,Vizianagaram Rep., by its Authority Holder, Mr. Kandi Appalaraju .....DHr

AND

1. Miriyala Gowru
2. Miriyala Lakshmumam .....JDrs

SALE OF IMMOVABLE PROPERTY

The General Public/Interested bidders are hereby informed that in the above EP, the below mentioned immovable property belonging to the Judgment Debtors herein are ordered for sale in an open court auction, the said auction is to be held on Dt.02-03-2026 in the premises of IN THE HONOURABLE COURT OF THE IV ADDITIONAL DISTRICT JUDGE CUM SC & ST COURT AT VIZIANAGARAM, the scheduled time is from 10.30 AM to 5.00 P.M.

PETITION SCHEDULE OF IMMOVABLE PROPERTY

Vizianagaram District, Nellimarla Mandal, Kondagumpam Revenue Village, Nellimarla SRO in survey no: 80, Door no: 2-7, Assessment no: 586. Item:- All that the pieces of site and RCC building with an extent of 45.36 Sq.Yards. Or 504 Sq.feet. East: Property belongs to Miriyala Rajamma, South: House of Alajangi Dalappadu, West: House of Bobbadi Rajappadu, North: C C Road,

DHr Value	:	not Furnished
Amin Value	:	Rs.5,00,000/-
Jdrs Value	:	Not Furnished
Market Value	:	Rs. 7,10,388/-

(BY ORDER OF THE COURT)

PETER MARTIN MURIDI, Advocate
Pedathadivada, Denkada, Vizianagaram-535006,
Mobile No. 9441567486

ప్రాణాలు తీసిన పచ్చకామెర్లు

- ★ నాడు భర్త.. నేడు కుమారుడు దూరం
- ★ కన్నీరుమున్నీరవుతున్న మహిళ

గంట్యాడ గ్రామీణం, న్యూస్‌టుడే: కలకాలం కలిసి ఉంటాడనుకున్న భర్త ఆరేళ్ల కిందట పచ్చకామెర్లతో మరణించాడు. అప్పటినుంచి ఇద్దరు కుమారులే ప్రాణంగా బతుకుతున్న ఆమె.. అదే ఇబ్బందితో పెద్దకుమారుడు మృతిచెందడంతో కన్నీరుమున్నీరుగా విలపిస్తోంది. గంట్యాడ మండలంలోని కొండతామరాపల్లి గ్రామానికి చెందిన కోన ఆదిలక్ష్మి భర్త ఆరేళ్ల కిందట మృతిచెందాడు. దీంతో కుటుంబ పోషణకు తల్లి కష్టం చూడలేక ఇంటర్ చదువుతున్న పెద్దకుమారుడు పవన్‌కుమార్(25) ఆటో నడుపుతూ కుటుంబానికి చేదోడుగా ఉండేవాడు. పది రోజుల క్రితం జ్వరం రావడంతో పరీక్షలు చేయిస్తే పచ్చకామెర్లు ఉన్నట్లు వైద్యులు తెలిపారు. ఓ ప్రైవేటు ఆసుపత్రిలో మూడు రోజులపాటు చికిత్స అందించారు. సుమారు రూ.5 లక్షలు ఖర్చుపెట్టినా ఫలితం లేకపోయింది. పరిస్థితి విషమించడంతో గురువారం విజయనగరంలోని మహారాజా ఆసుపత్రికి తీసుకెళ్లారు. చికిత్స పొందుతూ శుక్రవారం వేకువజామున 2 గంటల సమయంలో మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. పవన్‌కుమార్ మృతితో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి.

పవన్‌కుమార్(పాత చిత్రం)

సమావేశంలో మాట్లాడుతున్న భీశెట్టి బాబ్జీ

సభా సమయాన్ని వృథా చేయొద్దు

విజయనగరం ఉడాకాలనీ, న్యూస్‌టుడే: రాష్ట్రంలో నెలకొన్న కీలకమైన సమస్యలపై కూటమి ప్రభుత్వాన్ని మాజీ ముఖ్యమంత్రి నిలదీయాలని, అంతేగానీ శాసనసభ నుంచి బయటకు రావడం తగదని లోక్‌సత్తా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు భీశెట్టి బాబ్జీ అన్నారు. శుక్రవారం నగరంలోని పార్టీ కార్యాలయంలో మాట్లాడారు. మండలిలో గొడవ చేసినంత మాత్రాన ఫలితాలు ఉండవని, సభా సమయాన్ని వృథా చేయొద్దని కోరారు. అసెంబ్లీ సమావేశాల విషయంలో జగన్‌ను ప్రజలు వ్యతిరేకిస్తున్నారని పేర్కొన్నారు. 11 మంది ఎమ్మెల్యేలతో కలిసి మాట్లాడాలన్నారు. ప్రతిపక్ష పార్టీగా కాకపోయినా ప్రధాన ప్రతిపక్షంగా నిలదీయాల్సిన అవసరం ఉందన్నారు. నాయకులు నాగభూషణం, రాజారావు, రామచంద్రరాజు, రామ్మోహన్‌రావు తదితరులు పాల్గొన్నారు.

బొబ్బిలి

●బొబ్బిలి ●రాజాం ●గజపతినగరం ●చీపురుపల్లి

దుర్గాభైరవా.. దర్శించుకునేదెలా?

గంట్యాడ మండలం నీలావతి గ్రామంలో దుర్గాభైరవ శిఖరం నిర్లక్ష్యపు నీడలో ఉంది. ఒకప్పుడు పర్యాటకుల సందడితో కోలాహలంగా ఉండేది. బౌద్ధ సన్యాసులు సంచరించిన నేలగా, నీలకంఠేశ్వరస్వామి కొలువుదీరిన పవిత్ర స్థలంగా గుర్తింపు పొందింది. కొండపై ఒకేచోట దుర్గాభైరవ ప్రతిమలు ఉండడంతో మహాశివరాత్రి రోజు చుట్టుపక్కల గ్రామాల నుంచి వేలాదిమంది భక్తులు వస్తుంటారు. ఇంతటి ప్రాధాన్యత ఉన్న శిఖరం మార్గం పూర్తిగా తుప్పలతో నిండి ఉంది. పాలకులు దృష్టిసారించి చర్యలు తీసుకోవాలని భక్తులు కోరుతున్నారు. – న్యూస్‌టుడే, గంట్యాడ గ్రామీణం

కూరగాయల ధరలు

రాజాం రైతుబజారులో శుక్రవారం కూరగాయల ధరలు (కిలో రూ.లలో): ● టమాటా: 15 ● వంకాయలు: 30 ● దొండ: 40 ● బీర: 50 ● బెండ: 50 ● కాకర: 50 ● చిక్కుడు: 35 ● అనపకాయ (ఒకటి): 26 ● అరటి (జత): 20 ● మునగ: 80 ● ఉల్లి: 30 ● బంగాళదుంపలు: 20 ● అల్లం: 80 ● వెల్లుల్లి: 120 ● పచ్చిమిర్చి: 70 ● క్యాబేజీ: 20 ● క్యారెట్: 42 – న్యూస్‌టుడే, రాజాం

తెరపై ఈనాడు

● ఎస్‌వీసీ సీతారామ: పంకీ ● ఎస్‌వీసీ సీతారామ: కపుల్‌ఫ్రెండ్లీ ● ఎస్‌వీసీ అప్సర: మన శంకరవరప్రసాద్‌గారు – న్యూస్‌టుడే, రాజాం ● లక్ష్మీ థియేటర్: యుఫోరియా ● వాసవి: పంకీ ● టీబీఆర్ ప్లెక్స్-1: మన శంకరవరప్రసాద్ గారు ● టీబీఆర్ ప్లెక్స్-2: వీరపండు – మనసంతా నువ్వే – న్యూస్‌టుడే, బొబ్బిలి

మేమున్నాం.. మీకు తోడుగా

(10 AM TO 1 PM)

బొబ్బిలి - 80085 74367
గజపతినగరం - 80085 74332
రాజాం - 80085 74308
గరివిడి - 80085 74348

? రామభద్రపురంలో రోడ్డు పక్కన చెత్త పేరుకుపోయింది. – స్థానికులు ✦ తొలగింపునకు చర్యలు తీసుకుంటాం. – సూరిబాబు, ఈవో – న్యూస్‌టుడే, రామభద్రపురం

? వాసవీనగర్ ప్రధాన రహదారిలో కాలువలో చెత్త పేరుకుపోయింది. – స్థానికులు ✦ చెత్తను తొలగిస్తాం. – ప్రసాద్, శానిటరీ ఇన్‌స్పెక్టర్ – న్యూస్‌టుడే, రాజాం పట్టణం

? దత్తిరాజేరు గ్రామ కూడలిలోని బస్సు షెల్టరు శిథిలావస్థకు చేరింది. కొత్త భవనం మంజూరు చేయాలి. – గ్రామస్థులు ✦ చర్యలు తీసుకుంటాం. – కిశోర్‌కుమార్, ఎంపీడీవో – న్యూస్‌టుడే, దత్తిరాజేరు

సమస్యలు తీరాయ్

సంతకవిటి: కొత్తపేట, ఎంఆర్ అగ్రహారం, గోళ్లవలస, కొత్తూరు, మాదవరాయపురం, కొండగూడెం, చిత్తారిపురం గ్రామాల్లో తాగునీటి బోరులు పాడయ్యాయి. గతనెల 13న వార్త ప్రచురించడంతో అధికారులు బాగుచేయించారు. ● కొండగూడెం, రేగిడి మండలం బందారు గ్రామాల మధ్య సాయన్నగెడ్డపై వంతెన కలిపోయింది. ఈనెల 10న వార్త ప్రచురితమైంది. అధికారులు వంతెనకు నాలుగువైపులా రక్షణగోడ నిర్మించారు.

కీలక శాఖలు.. అద్దె కొంపలు

● రూ.వేలల్లో బాడుగలు ● ఏళ్ల తరబడి ఇదే తీరు

న్యూస్‌టుడే- బొబ్బిలి, రాజాం, చీపురుపల్లి

బొబ్బిలి, చీపురుపల్లి రెవెన్యూ డివిజన్ కేంద్రాలతో పాటు రాజాం పట్టణంలోని పలు ప్రభుత్వ కార్యాలయాలు సొంత భవనాలకు నోచుకోవడంలేదు. ఏళ్ల తరబడి అద్దె కొంపల్లోనే నడుస్తున్నాయి. ఏడాదికి సుమారు రూ.లక్షల్లోనే అద్దెల రూపంలో చెల్లించాల్సి వస్తోంది. అసౌకర్యాల నడుమ నెట్టుకొస్తున్నారు. కొన్ని శాఖలు ప్రతినెలా అద్దె మంజూరు చేయకపోవడంతో సరైన భవనాలు ఇచ్చేందుకు యజమానులు వెనుకడుగు వేస్తున్నారు. ఉన్నవి కొన్నిచోట్ల మరమ్మతులకు గురవుతున్నా బాగుచేయించేందుకు చర్యలు తీసుకోవడం లేదు.

చీపురుపల్లి: అద్దె భవనంలో డీఎస్పీ కార్యాలయం



బొబ్బిలి: ఒకే భవనంలో కార్మిక, తూ.కొ. శాఖలు

చీపురుపల్లిలో అబ్కారీ శాఖ కార్యాలయం దాదాపు రెండున్నర దశాబ్దాలుగా అద్దె భవనంలోనే నిర్వహిస్తున్నారు. ప్రస్తుతం కొత్తగవిడివీధిలో ఉంది. దాదాపు 25 ఏళ్లలో రూ.30 లక్షల వరకు అద్దెలకు వెచ్చించారు. సొంత భవనానికి ప్రతిపాదనలు పంపామని, స్థలాన్ని కూడా పరిశీలించామని అబ్కారీ సీఐ చక్రవర్తి తెలిపారు.

ఇదీ పరిస్థితి..

చీపురుపల్లిలో 2023 ఏప్రిల్ 1న పోలీస్ సబ్‌డివిజన్ మంజూరైంది. అప్పట్లో గరివిడిలో అద్దె భవనంలో కార్యాలయాన్ని ఏర్పాటు చేశారు. అక్కడ అసౌకర్యంగా ఉండడంతో చీపురుపల్లి వెంకటేశ్వనగర్‌లోని అద్దె భవనంలోకి గతేడాది తరలించారు. సొంత భవనం నిర్మాణానికి చర్యలు చేపడుతున్నామని డీఎస్పీ ఎస్.రాఘవులు చెప్పారు. ● బొబ్బిలిలో తూనికలు కొలతల శాఖ, కార్మిక శాఖ ఇన్‌స్పెక్టర్ల కార్యాలయాలు ఒకే సముదాయంలో వేర్వేరు ఇళ్లల్లో ఉన్నాయి. బొబ్బిలి డివిజన్ ఔషధ నియంత్రణ అధికారి కార్యాలయం మల్లంపేటలో, ఈఎస్ఐ డిస్పెన్సరీ ఆసుపత్రి రోడ్డులో అద్దె భవనాల్లో ఉన్నాయి. ఆర్డీవో, డిప్యూటీ డీఈవో కార్యాలయాలు పరాయి పంచలో ఉన్నాయి. ఉన్నతాధికారులకు తెలియజేశామని బొబ్బిలి తూ.కొ, కార్మికశాఖల ఇన్‌స్పెక్టర్లు అర్చన, ఉమాసుందరి తెలిపారు. విషయం ప్రభుత్వ పరిశీలనలో ఉందని ఆర్డీవో రామ్మోహనరావు, డిప్యూటీ డీఈవో మోహనరావు చెప్పారు.

భవనాలు ఇవ్వడం లేదు..

రాజాం పట్టణంలోని శ్రీకాకుళం రహదారిలో ఎక్సైజ్ కార్యాలయం ఉంది. సొంత భవనం నిర్మించాలని కోరుతున్నా.. రెవెన్యూ శాఖ ఇంతవరకు కనీసం స్థలం కేటాయించలేదు. ప్రస్తుతం ఉన్న భవనంలో వసతుల్లేవు. ఆధునిక భవనంలోకి మారుదామన్నా.. ఎవరూ బాడుగకు ఇచ్చేందుకు ముందుకురావడం లేదు. సొంత భవనం సమకూర్చితే ఈ పరిస్థితి ఉండదు. తహసీల్దార్ కార్యాలయం సమీపంలో మండల పరిషత్తు స్థలంలో కొంతభాగం కేటాయిస్తే నిర్మాణానికి అనువుగా ఉంటుందని చెబుతున్నారు. సొంత భవనం నిర్మించాలనే ప్రతిపాదన ఉందని రాజాం అబ్కారీ సీఐ జైభీమ్ అన్నారు.

పట్టణం	కార్యాలయం	నెలకు అద్దె (రూ.లలో)
చీపురుపల్లి	డీఎస్పీ	8,600
	అబ్కారీ	15,000
రాజాం	అబ్కారీ	12,300
బొబ్బిలి	కార్మిక శాఖ	3,500
	తూ.కొ.శాఖ	7,500
	ఔషధ నియంత్రణ	3,500
	ఈఎస్ఐ డిస్పెన్సరీ	7,000

ఇంధన పొదుపుపై అవగాహన

చీపురుపల్లి, న్యూస్‌టుడే: చీపురుపల్లి ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఎన్ఎస్ఎస్ యూనిట్-3 ఆధ్వర్యంలో 'సంరక్షణ క్షమత మహోత్సవ్-2026' శుక్రవారం జరిగింది. కార్యక్రమంలో ప్రధానాచార్యుడు పి.మహేశ్వరరావు మాట్లాడుతూ.. ఇంధన పొదుపుపై విద్యార్థులు అవగాహనతో ఉండాలన్నారు. దీనిపై బృంద చర్చలు నిర్వహించారు. ఎన్ఎస్ఎస్ పీవో విజయేశ్వరరావు, అధ్యాపకులు రమేష్‌కుమార్, సుజాత, జ్వాలాముఖి, విజయభారతి పాల్గొన్నారు.

బృంద చర్చల్లో విద్యార్థులు

భూసమస్యల పరిష్కారానికి చర్యలు

రామభద్రపురం, న్యూస్‌టుడే: రైతుల భూసమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకుంటామని మండల ప్రత్యేకాధికారి ప్రశాంత్‌కుమార్, తహసీల్దారు రవీజాన్ అన్నారు. రామభద్రపురంలో శుక్రవారం ప్రత్యేక గ్రీవెన్స్ నిర్వహించారు. రైతుల నుంచి 111 దరఖాస్తులు వచ్చాయని అధికారులు తెలిపారు. పరిశీలించి 15 రోజుల్లోగా పరిష్కరించాలని రెవెన్యూ అధికారులను ఆదేశించారు. డీటీ గిరిధర్, ఆర్ఐ డీటీ రెడ్డి ఉమామహేశ్వర, గృహనిర్మాణశాఖ ఏఈ వర్మ, వెంకటేశ్ తదితరులు పాల్గొన్నారు.

అధికారులకు సమస్యలు విన్నవిస్తున్న రైతులు

రహదారి ప్రమాదాల నివారణకు కృషి.. బొండపల్లి, న్యూస్‌టుడే: రహదారి ప్రమాదాల నివారణకు ప్రత్యేక చర్యలు చేపడుతున్నట్లు గజపతినగరం సీఐ రమణ తెలిపారు. శుక్రవారం బొండపల్లిలో జాతీయ రహదారిపై హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేశారు. ఎస్సై మహేష్, సిబ్బంది ఉన్నారు.

తుప్పల మార్గం.. తప్పని ప్రమాదం

రాజాం పట్టణ పరిధి పొనుగుటివలసలో కల్లాలదిబ్బ నుంచి ప్రధాన రహదారికి సరైన మార్గం లేక ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. ఉన్న దారిలో పనికిరాని ముళ్ళు పెరిగాయి. విషసర్పాలు తిరుగుతున్నాయి. వేరే దిక్కు లేక గ్రామం చుట్టూ తిరిగి వస్తున్నామని వాపోతున్నారు. కొన్ని సందర్భాల్లో చందాలు వేసుకొని, తాత్కాలికంగా శుభ్రం చేసుకుంటున్నామని స్థానికులు చెబుతున్నారు. సీసీ రోడ్డు వేయాలని కోరుతున్నారు. నిధులు మంజూరు చేసి, సమస్యను పరిష్కరిస్తామని కమిషనర్ రామచంద్రరావు తెలిపారు. – న్యూస్‌టుడే, రాజాం పట్టణం

హోమియో వైద్యం.. దరిచేరక దైన్యం

బొబ్బిలి మండలం పక్కి పంచాయతీలో హోమియో వైద్యశాల ఆరేళ్ల కిందట మూతపడింది. సుమారు 15 గ్రామాల నుంచి ఇక్కడికి వచ్చేవారు. వైద్యుడిని వేరేచోటుకు బదిలీ చేయడం.. కొత్తగా ఎవరినీ నియమించకపోవడం తదితర కారణాలతో మూతపడింది. అధికారులు, ప్రజాప్రతినిధులకు విన్నవించుకున్నా.. ఫలితం లేదని ప్రజలు వాపోతున్నారు. తిరిగి ప్రారంభించాలని కోరుతున్నారు. విషయం సంబంధిత అధికారులకు తెలియజేశామని ఎంపీడీవో రవికుమార్ చెప్పారు. – న్యూస్‌టుడే, బొబ్బిలి గ్రామీణం

రాళ్లు తేలిన దారి.. రాలేం మరి

సంతకవిటి మండలం మిర్తివలస- పోతురాజుపేట గ్రామాల మధ్య రహదారి నిర్మాణానికి ప్రభుత్వం రూ.1.25 కోట్లు మంజూరు చేసింది. కొంతవరకు పనులు చేపట్టి మధ్యలోనే నిలిపివేశారు. రాళ్లు తేలి అధ్వానంగా తయారైంది. ప్రమాదాలు జరుగుతున్నాయని వాహన చోదకులు భయాందోళనకు గురవుతున్నారు. సమస్యను పీఐయూ ఏఈ ఆనంద్ వద్ద ప్రస్తావించగా.. మార్చి నెలాఖరులోగా పూర్తి చేసేందుకు చర్యలు తీసుకుంటామన్నారు. – న్యూస్‌టుడే, సంతకవిటి

పట్టణం.. సమస్యలతో సతమతం

రాజాం పట్టణంలోని మెంతిపేట ఎస్సీ కాలనీ వెళ్లే రహదారిలో కాలువపై పలకలు పాడయ్యాయి. ప్రమాదకరంగా దర్శనమిస్తున్నాయి. రాత్రిపూట ఇటువైపుగా వచ్చే పాదచారులు, వాహన చోదకులు ప్రమాదాల బారిన పడుతున్నారు. అత్యవసర సమయంలో 108 వాహనం రావడానికి కూడా ఇబ్బందిగా ఉంది. సమస్యను కమిషనర్ రామచంద్రరావు వద్ద ప్రస్తావించగా.. చర్యలు తీసుకుంటామన్నారు. – న్యూస్‌టుడే, రాజాం పట్టణం

భవనాలు పూర్తయ్యేదెన్నడో?

సంతకవిటి మండలం తమరాంలో ఒకేచోట సచివాలయం, ఆర్‌బీకే, వెల్‌నెస్ కేంద్రాల భవనాలకు పనులు చేపట్టారు. వైకాపా హయాంలో సకాలంలో బిల్లులు విడుదల చేయకపోవడంతో గుత్తేదారు పనులను మధ్యలోనే నిలిపివేశారు. ప్రస్తుతం సచివాలయ సిబ్బంది పాత పంచాయతీ భవనంలో విధులు కొనసాగిస్తున్నారు. నిర్మాణాలు పూర్తిచేసి, వినియోగంలోకి తీసుకురావాలని ప్రజలు కోరుతున్నారు. సమస్యను పంచాయతీరాజ్ ఏఈ రియాజ్ వద్ద ప్రస్తావించగా.. పనుల పూర్తికి చర్యలు తీసుకుంటామన్నారు. – న్యూస్‌టుడే, సంతకవిటి

'ఎమ్మెల్యే హక్కులకు నష్టం కలుగుతోంది'

బొబ్బిలి, న్యూస్‌టుడే: మాజీ ఎమ్మెల్యేలు కొంతమంది ఎమ్మెల్యే స్టిక్కర్లు కార్లపై వేసుకుని తిరుగుతున్నారని, దీనివల్ల ఎమ్మెల్యేలుగా ఉన్నవారి హక్కులకు నష్టం కలుగుతోందని ఎమ్మెల్యే బేబీనాయన అన్నారు. ఈ మేరకు శుక్రవారం అసెంబ్లీలో ప్రస్తావించారు. అసాంఘిక కార్యక్రమాలకు పాల్పడితే గౌరవం పోతుందన్నారు. దీనిపై చట్టపరమైన ఆదేశాలు ఇవ్వాలని కోరారు. దేశ రక్షణ కోసం అహర్నిశలు శ్రమించిన మాజీ సైనికులకు ఇంటి స్థలాలు ఇవ్వాల్సిన అవసరం ఉందన్నారు. వారికి అయిదు ఎకరాల వ్యవసాయ భూమి ఇవ్వాల్సిఉన్నా.. భూ కొరత వల్ల అమలు చేయలేని పరిస్థితులు ఉన్నాయన్నారు.

సాంస్కృతిక ప్రదర్శనల సందడి

చీపురుపల్లి, న్యూస్‌టుడే: చీపురుపల్లి జీవీఆర్ ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ద్వితీయ ఏడాది విద్యార్థుల వీడ్కోలు కార్యక్రమం శుక్రవారం సందడిగా జరిగింది. సాంస్కృతిక కార్యక్రమాలతో విద్యార్థులు ఆకట్టుకున్నారు. భవిష్యత్తులో ఉన్నత స్థాయికి చేరుకోవాలని ప్రధానాచార్యుడు డి.సూర్యప్రభు ఆకాంక్షించారు. మెరకముడిదాం జూనియర్ కళాశాల ప్రిన్సిపల్ పి.శ్రీనివాస్, అధ్యాపకులు పాల్గొన్నారు.

యువత మెరిశారు

బొబ్బిలి, న్యూస్‌టుడే: బొబ్బిలి ఇందిరాగాంధీ డిగ్రీ కళాశాలలో శుక్రవారం కళాశాల ఫెస్ట్ ఘనంగా నిర్వహించారు. డిగ్రీ చివరి ఏడాది చదువుతున్న విద్యార్థుల వీడ్కోలు కార్యక్రమంలో భాగంగా పలు సాంస్కృతిక ప్రదర్శనలు నిర్వహించారు. విద్యార్థులు నృత్యాలు చేసి ఆకట్టుకున్నారు. ప్రిన్సిపల్ అప్పలనాయుడు, యాజమాన్య ప్రతినిధులు కర్రి సత్యనారాయణ, కల్యంపూడి ప్రసాద్, బలరాం పాల్గొన్నారు.

చీపురుపల్లిలో పాలిసెట్ కేంద్రాలు

చీపురుపల్లి, న్యూస్‌టుడే: పాలిసెట్ ప్రవేశ పరీక్షకు చీపురుపల్లి జీబీఆర్ ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలను కో-ఆర్డినేటర్ సెంటర్‌గా రాష్ట్ర సాంకేతిక విద్యాశాఖ ఎంపిక చేసిందని పాలిసెట్ సమన్వయకర్త, కళాశాల ప్రధానాచారిణి ఎల్.విజయలక్ష్మి, సహాయ సమన్వయకర్త డి.స్వామినాయుడు శుక్రవారం తెలిపారు. చీపురుపల్లిలోని నాలుగు కేంద్రాల్లో ఈ ఏడాది ఏప్రిల్ 25న పాలిసెట్ ప్రవేశ పరీక్ష నిర్వహిస్తామన్నారు. దరఖాస్తు చేసే సమయంలో విద్యార్థులు సమీప కేంద్రాలను ఎంచుకోవాలన్నారు.

ఆక్రమణ స్థలాలు ఖాళీ చేయాలి

గంట్యాడ గ్రామీణం, న్యూస్‌టుడే: నీలావతి గ్రామంలో ఆక్రమణలకు గురైన ప్రభుత్వ స్థలాలను తక్షణమే ఖాళీ చేయాలని తహసీల్దార్ నీలకంఠేశ్వరరెడ్డి అన్నారు. హైకోర్టు బెంచ్ ఆదేశాల మేరకు శుక్రవారం నీలావతి గ్రామంలో ప్రభుత్వ స్థలాన్ని ఖాళీ చేయాల్సిందిగా హెచ్చరించారు. లేని పక్షంలో చట్టపరమైన చర్యలు తీసుకుంటామన్నారు. ఆర్ఐ ప్రసాద్, సిబ్బంది ఉన్నారు.

అభివృద్ధి పనులకు భూమిపూజ

బొబ్బిలి, న్యూస్‌టుడే: పట్టణంలోని పలు అభివృద్ధి పనులకు పురపాలిక అధ్యక్షుడు రాంబార్కి శరత్‌బాబు శుక్రవారం భూమిపూజ చేశారు. పదో వార్డులో మూడు సీసీ రహదారులకు రూ.14 లక్షలు, ఏనిమిదో వార్డు రత్నాలనగర్‌లో రూ.10 లక్షలు, అమ్మిగారి కోనేరు గట్టుపై రోడ్డుకు రూ.5 లక్షలు, కాలువలకు రూ.5 లక్షలు, 13వ వార్డు టీచర్స్ కాలనీలో కాలువలకు రూ.6 లక్షలు, 28వ వార్డు వైష్ణవ వీధిలో కాలువలకు రూ.3.50 లక్షలు కేటాయించారు. ఆయా పనులకు భూమిపూజ చేశారు. కమిషనర్ రామలక్ష్మి పాల్గొన్నారు.

తోటకు నిప్పు

చీపురుపల్లి గ్రామీణం: పోతాయవలస రెవెన్యూ పరిధిలో సర్వే నంబరు 72లోని ఎకరా విస్తీర్ణంలో గరివిడి మండలం కోనూరు గ్రామానికి చెందిన పతివాడ లక్ష్మి సాగుచేస్తున్న జీడి, మామిడి, కొబ్బరి, సపోట తోటకు గుర్తుతెలియని వ్యక్తులు నిప్పు పెట్టారు. నీటి సౌకర్యం లేనప్పటికీ గెడ్డవాగు నుంచి బిందెలతో నీళ్లు మోసి తోటను సాగు చేశారు. ఫలసాయానికి సిద్ధమైన చెట్లు కాలిపోవడంతో బాధితులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. దర్యాప్తు చేపడతామని ఎస్సై దామోదరరావు తెలిపారు.

వంగరలో అగ్ని ప్రమాదం

వంగర: వంగర మండల కేంద్రంలో శుక్రవారం మధ్యాహ్నం అగ్నిప్రమాదం సంభవించింది. సుమారు 40 ఎకరాలకు చెందిన 10 వరిగడ్డి వాములు దగ్ధమయ్యాయి. ఆర్‌సీఎం పాఠశాల సమీపంలోని స్థలంలో కొంతమంది రైతులు పశువులు మేత కోసం గడ్డివాములు ఉంచారు. మంటలు అంటుకోవడంతో కాలిపోయాయి. సమీపంలోని జీడిమామిడి, టేకు మొక్కలకు స్వల్పంగా నష్టం కలిగింది. రాజాం అగ్నిమాపక సిబ్బంది వచ్చి మంటలు అదుపు చేశారు. ప్రమాదానికి కారణం తెలియాల్సి ఉందని తెలిపారు.

పంచాయతీ కార్యదర్శికి శ్రీముఖం

చీపురుపల్లి గ్రామీణం: రావివలస పంచాయతీ కార్యదర్శి సతీష్‌కు జిల్లా పంచాయతీ అధికారి శ్రీముఖం జారీ చేశారు. పన్నుల వసూళ్లలో 20 శాతం కూడా దాటకపోవడంతో డీపీవో నుంచి నోటీసు వచ్చిందని డిప్యూటీ ఎంపీడీవో అప్పలనాయుడు తెలిపారు.

వైజ్ఞానిక పోటీల్లో చిన్నారుల ప్రతిభ

గజపతినగరం: కృష్ణా విద్యాపీఠ్‌లో సైన్సు పాఠాలకు సంబంధించి వైజ్ఞానిక ప్రదర్శన పోటీలు నిర్వహించారు. జి.హరీష్, ఆర్.లోహిత బృందాలు ప్రదర్శించిన నీటితో తయారయ్యే విద్యుత్తు పరికరానికి ప్రథమ, ఆకాశవర్మ, భానుప్రసాద్, చరణ్‌తేజల బృందం తయారుచేసిన వాటర్‌ట్యాంకు అలారం ద్వితీయ, కుషిత, వంశీల ఆర్గానిక్ కూరగాయల స్టాల్ తృతీయ స్థానాలు పొందాయి.

ఉపాధ్యాయుడిపై బైండోవర్ కేసు

రామభద్రపురం: రామభద్రపురం జడ్పీ ఉన్నత పాఠశాలలో పనిచేస్తున్న ఉపాధ్యాయుడు పోలిపల్లిపై ఆరోపణలు వచ్చిన నేపథ్యంలో రెవెన్యూ కార్యాలయంలో శుక్రవారం తహసీల్దారు రవీజాన్ బైండోవర్ కేసు నమోదు చేసినట్లు ఎస్సై ప్రసాదరావు తెలిపారు. అతని వద్ద బాండ్‌పై సంతకాలు తీసుకున్నారన్నారు.

డిప్యూటీ ఎంపీడీవోకు ఉద్యోగోన్నతి

బొబ్బిలి గ్రామీణం, న్యూస్‌టుడే: బొబ్బిలి డిప్యూటీ ఎంపీడీవోగా విధులు నిర్వర్తిస్తున్న అల్లు భాస్కరరావుకు ఎంపీడీవోగా ఉద్యోగోన్నతి లభించింది. లక్కవరపుకోట మండలంలో నియమించారు. అందుకు సంబంధించిన నియామక పత్రాన్ని జడ్పీఛైర్మన్ మజ్జి శ్రీనివాసరావు, సీఈవో సత్యనారాయణ చేతులమీదుగా శుక్రవారం విజయనగరంలో అందుకున్నారు.

బ్యాంకు ఖాతాలు నవీకరించుకోవాలి

బొబ్బిలి, న్యూస్‌టుడే: ఆర్బీఐ నిబంధనల ప్రకారం పాత బ్యాంకు ఖాతాలను వెంటనే నవీకరించుకోవాలని ఉప ఖజానాధికారి వెంకట పద్మనాభం సూచించారు. శుక్రవారం పురపాలక కార్యాలయంలో మెప్మా సిబ్బందికి అవగాహన సదస్సు నిర్వహించారు. ఖాతాలు నవీకరించకపోతే ఆర్థిక లావాదేవీలు స్తంభిస్తాయని తెలియజేశారు. బొబ్బిలి, రామభద్రపురం మండలాల పరిధిలో ఇలాంటివి 339 పొదుపు సంఘాలు, ప్రభుత్వ ఖాతాలు ఉన్నాయన్నారు. టీపీఆర్‌వో జగన్మోహనరావు, మెప్మా సిబ్బంది పాల్గొన్నారు.

32 మంది సిబ్బందికి షోకాజ్‌లు

సిబ్బందితో మాట్లాడుతున్న డీడీవో

బొబ్బిలి గ్రామీణం, న్యూస్‌టుడే: బొబ్బిలి మండలం పిరిడి, కలవరాయి, చింతాడ సచివాలయాలను డీడీవో కిరణ్ కుమార్, డిప్యూటీ ఎంపీడీవో మౌళీశ్వరరావు శుక్రవారం తనిఖీ చేశారు. సర్వే పత్రాలను పరిశీలించారు. ఫ్యామిలీ సర్వే వేగవంతం చేయాలన్నారు. ఇంటి పన్నుల వసూళ్లు మందకొడిగా జరుగుతున్నాయని, ఫిబ్రవరి 15 నాటికి వందశాతం పూర్తి చేయాలన్నారు. ప్రజల నుంచి వచ్చిన వినతులు పరిష్కరించాలన్నారు. ✦ బొబ్బిలి డివిజన్ పరిధిలో ఇంటి పన్నుల వసూళ్లు, సర్వేల్లో వెనుకబడిన 32 మంది సచివాలయ సిబ్బందికి షోకాజ్ నోటీసులు జారీచేశామని డీడీవో కిరణ్ కుమార్ తెలిపారు. మండల పరిషత్తు కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు. డివిజన్‌లోని 206 పంచాయతీల్లో రూ.3.94 కోట్లు ఇంటి పన్నులు వసూలు చేయాల్సి ఉందని, ఇప్పటివరకు రూ.2.5 కోట్లు వసూలు చేశారన్నారు.

ఆక్రమణల జోరు.. అధికారులు పట్టించుకోరు

మొగిలివలసలో కనుమరుగవుతున్న కంగిటివాణి చెరువు

న్యూస్‌టుడే- రాజాం గ్రామీణం

రాజాం పట్టణం రోజురోజుకూ అభివృద్ధి చెందుతోంది. పట్టణం చుట్టుపక్కల శరవేగంగా విస్తరించి, నివాసాలు, వాణిజ్య సముదాయాలు పెరుగుతున్నాయి. పరిసర గ్రామాల్లో భూముల ధరలకు రెక్కలు వచ్చాయి. దీంతో చెరువు, శ్మశాన వాటిక అనే తేడా లేకుండా కొంతమంది ఆక్రమణదారులు చెలరేగిపోతున్నారు. పట్టణానికి కూతవేటు దూరంలోని మొగిలివలస గ్రామ పరిధిలోని కంగిటివాణి చెరువు గర్భం ఆక్రమణలకు గురవుతోంది. ఈ చెరువు గర్భం 8.54 ఎకరాల విస్తీర్ణం ఉండాలి. కానీ ఆక్రమణల బారినపడి ఆకారమే కోల్పోయింది. రాజాం- శ్రీకాకుళం ప్రధాన రహదారికి ఆనుకుని ఉండటంతో చెరువు గర్భాన్ని కొద్ది కొద్దిగా చదునుచేసి కలిపేస్తున్నారు. ఇక్కడ ప్రస్తుతం సెంటు ధర రూ.10 లక్షలకు పైగా పలుకుతోంది.

చదును చేసి, చెరువు రూపు మార్చేశారిలా..

కన్నెత్తి చూడరు..

రాజాం తహసీల్దార్ కార్యాలయానికి సమీపంలో ఉన్న కంగిటివాణి చెరువును చదును చేస్తున్నా.. అధికారుల్లో చలనం లేకపోవడంపై విమర్శలు వస్తున్నాయి. వారి అండతోనే ఆక్రమార్కులు రెచ్చిపోతున్నారని ఆరోపిస్తున్నారు. రూ.కోట్లు విలువ చేసే చెరువు ఆక్రమణలకు గురవుతున్నా రెవెన్యూ సిబ్బంది కన్నెత్తి చూడడంలేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

చర్యలు తీసుకుంటాం..

మొగిలివలస గ్రామానికి చెందిన కంగిటివాణి చెరువు ఆక్రమణలను పరిశీలిస్తాం. వీఆర్‌వో, సర్వేయర్‌తో కొలతలు వేయిస్తాం. హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేసి, నిందితులపై చర్యలు తీసుకుంటాం.

– రాజశేఖరం, తహసీల్దార్, రాజాం

'అబద్ధాలు మాట్లాడారు'

బొబ్బిలి, న్యూస్‌టుడే: అసెంబ్లీలో ఎమ్మెల్యే బేబీనాయన అబద్ధాలు మాట్లాడుతున్నారని మాజీ ఎమ్మెల్యే శంబంగి వెంకట చినఅప్పలనాయుడు విమర్శించారు. శుక్రవారం బొబ్బిలిలోని పార్టీ కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు. బొబ్బిలి మండలం శివడవలస వద్ద ఎత్తిపోతల పథకానికి సంబంధించి తెదేపా నాయకులు వేసిన రాళ్లను, శిలాఫలకాన్ని వైకాపా హయాంలో తొలగించారని బేబీనాయన అన్నారని, రాళ్లు, శిలాఫలకాలు అక్కడే ఉన్నాయన్నారు. వచ్చి రెండేళ్లవుతున్నా ఎందుకు పనులు పూర్తిచేయలేదని ప్రశ్నించారు. ఎమ్మెల్యే స్టిక్కర్లను ఆయనే దుర్వినియోగం చేస్తున్నారన్నారు.

మాట్లాడుతున్న మాజీ ఎమ్మెల్యే శంబంగి

విశ్రాంత ఉద్యోగుల కార్యవర్గం ఎన్నిక

తెర్లాం, న్యూస్‌టుడే: ఏపీ ప్రభుత్వ విశ్రాంత ఉద్యోగుల సంఘం తెర్లాం మండల కార్యవర్గం ఎన్నిక ఏకగ్రీవమైంది. శుక్రవారం తెర్లాం ఉమా రామలింగేశ్వర కల్యాణ మండపంలో నిర్వహించిన మండల కార్యవర్గం ఎన్నికకు ఎన్నికల అధికారిగా ఎల్.జగన్నాథం వ్యవహరించారు. మండల శాఖ అధ్యక్షుడిగా పి.శివుడునాయుడు, ప్రధాన కార్యదర్శిగా మజ్జి రమణ, కోశాధికారిగా బోను సత్యం, ఆర్గనైజింగ్ కార్యదర్శిగా ఎం.వెంకటినాయుడు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. బొబ్బిలి యూనిట్ నుంచి ఎం.సింహాచలంనాయుడు ముఖ్య అతిథిగా హాజరయ్యారు.

16 నుంచి ఓపీ సేవల నిలిపివేత

రాజాం, న్యూస్‌టుడే: రాజాం పట్టణంలో వైద్య సేవలు అందించడం కత్తిమీద సాములా మారిందని పలువురు వైద్యులు ఆవేదన వ్యక్తం చేశారు. శుక్రవారం రాత్రి రాజాంలో మాట్లాడారు. ఎవరు చనిపోయినా.. వైద్యుడి తప్పు లేకపోయినా డబ్బులు డిమాండు చేయడం తగదన్నారు. ఈనెల 16 నుంచి 18 వరకు మూడు రోజులపాటు రాజాం పట్టణంలోని అన్ని ప్రైవేటు ఆసుపత్రుల్లో ఓపీ సేవలు నిలిపేయాలని నిర్ణయించినట్లు ప్రకటించారు. ✦ ఇండియన్ మెడికల్ అసోసియేషన్ రాజాం బ్రాంచ్‌కు నూతన కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు. అధ్యక్షుడిగా సామంతుల కిరణ్‌కుమార్, ఉపాధ్యక్షుడిగా బి.ఫణికుమార్, కార్యదర్శిగా వై.సురేష్‌కుమార్, కోశాధికారిగా కె.ప్రతిమ, సంయుక్త కార్యదర్శిగా జి.భార్గవి ఎన్నికయ్యారు.

మాట్లాడుతున్న వైద్యుడు కిరణ్‌కుమార్

(c) eenadu

విజయనగరం

● విజయనగరం ● నెల్లిమర్ల ● ఎస్.కోట

శిక్షణ ఇచ్చారు.. కుట్టు యంత్రాలు మరిచారు!

మహిళల చిత్రాన్ని చూపుతున్న అదితి గజపతిరాజు

విజయనగరం అర్బన్, న్యూస్‌టుడే: రాష్ట్రంలో కుట్టు శిక్షణ పూర్తిచేసుకున్న లకు ధ్రువపత్రాలు, యంత్రాలను త్వరగా అందించాలని ఎమ్మెల్యే అదితి గజపతిరాజు కోరారు. శుక్రవారం అసెంబ్లీ సమావేశాల్లో మాట్లాడారు. మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని 2025లో 65 వేల మంది మహిళలకు శిక్షణ ఇచ్చారని గుర్తు చేశారు. విజయనగరం నియోజకవర్గంలో 522 మందికి కుట్టు మిషన్లు ఇవ్వాల్సి ఉందన్నారు.

తెర ఆనందం

ఎస్వీఎస్: మనసంతా నువ్వే, పంకీ ● శ్రీకృష్ణ: కపుల్ ఫ్రెండ్లీ ● ఆదిత్య: నిలవే ● లీలామహల్ : మనసంతా నువ్వే ● రంజనీ స్క్రీన్–1: కపుల్ ఫ్రెండ్లీ, పంకీ ● శివరంజనీ స్క్రీన్–2: మనసంతా నువ్వే, మన శంకరవరప్రసాద్‌గారు ● హిమగిరి: మన శంకరవరప్రసాద్‌గారు ● సప్తగిరి: సీతా పయనం, విత్ లవ్

– న్యూస్‌టుడే, విజయనగరం కంటోన్మెంట్

మేమున్నాం.. మీకు తోడుగా (10 AM TO 1 PM)

విజయనగరం పట్టణం: 80089 02900
విజయనగరం గ్రామీణం: 80085 74317
ఎస్.కోట: 80085 74326
భోగాపురం: 70959 54646

?: బియ్యాలపేట గ్రామం నుంచి మరిపల్లికి వెళ్లే మార్గంలో వీధి దీపాలు లేవు. – స్థానికులు
● పరిశీలించి ఏర్పాటు చేస్తాం. – వెంకటరావు, ఎంపీడీవో, విజయనగరం
– న్యూస్‌టుడే, విజయనగరం గ్రామీణం

?: కమ్మిలి వీధి ప్రాంతంలో సీసీ రోడ్లు నిర్మించారు. వైఎస్సార్ నగర్ మీదుగా పనులు ఆగిపోవడంతో ఇబ్బంది పడుతున్నాం. – స్థానికులు
● త్వరలోనే ప్రారంభమవుతాయి. – నందకుమార్, ఏఈఈ, ఆర్అండ్‌బీ

?: ఆర్టీసీ కాంప్లెక్స్ సమీపంలోని వీఎస్ఎన్ రెసిడెన్సీ వద్ద వ్యర్థాలు పేరుకుపోయాయి. – కేవీ.లక్ష్మి, స్థానికురాలు
● కార్మికులతో తొలగింపజేస్తాం. – అప్పలరాజు, సహాయ కమిషనర్, నగరపాలిక
– న్యూస్‌టుడే, విజయనగరం పట్టణం

నగరంలో వెలుగులొచ్చాయ్

విజయనగరం పట్టణం: నగరంలోని బాబామెట్ట, శ్రీనగర్ కాలనీ పప్పుల మిల్లు, లక్ష్మీనగర్ ప్రాంతాల్లో వీధిదీపాలు వెలగడం లేదని స్థానికులు ఫిర్యాదు చేశారు. సమస్యను ఈనాడు దృష్టికి తీసుకెళ్లారు. అంబేడ్కర్ కూడలి నుంచి ట్యాంక్‌బండ్ రోడ్డు వరకు వీధిదీపాలు వెలగకపోవడంపై ఈనెల 13న 'అప్పుడే వెలుగుతాయ్.. అంతలోనే ఆరిపోతాయ్' శీర్షికన ప్రచురితమైన చిత్ర కథనానికి నగరపాలిక అధికారులు స్పందించారు. శుక్రవారం మరమ్మతులు చేశారు.

ఎడ్ల పోటీల విజేత తుమ్మికాపల్లి

పరుగులు తీస్తున్న ఎడ్లు

వేపాడ మండలం ఎం.సింగవరంలో వీరపత్రం తీర్థ మహోత్సవం సందర్భంగా శుక్రవారం సాయంత్రం ఎడ్ల పరుగు పోటీలు నిర్వహించారు. 10 జతల ఎడ్లు పాల్గొన్నాయి. తుమ్మికాపల్లికి చెందిన పందుముల అజయ్ నాయుడు రూ.12 వేల నగదు సొంతం చేసుకున్నారు. తరువాత స్థానంలో దేవరాపల్లి జ్ఞానప్రసన్న రూ.10 వేలు, తెలన్స్ నాయుడు మూడో స్థానంలో నిలిచి రూ.8 వేలు దక్కించుకున్నారు. సర్పంచి కర్రి యశోదతో పాటు కమిటీ సభ్యులు నగదు ప్రోత్సాహకాలు అందజేశారు. – న్యూస్‌టుడే, వేపాడ

విస్తరణ జరిగేనా.. కష్టాలు తీరేనా?

న్యూస్‌టుడే, విజయనగరం పట్టణం

ఐస్‌ఫ్యాక్టరీ సమీపంలో ట్రాఫిక్

విజయనగరం నగరపాలక సంస్థ పరిధిలో చోదకులు, ప్రయాణికులకు ట్రాఫిక్ చిక్కులు తప్పడం లేదు. సాధారణ రోజుల్లోనూ సమస్య ఎదురవుతోంది. ప్రతిపాదిత ప్రధాన రహదారుల విస్తరణ పనులు పూర్తికాకపోవడంతో ఈ పరిస్థితి కనిపిస్తోంది. ఐస్‌ఫ్యాక్టరీ కూడలి నుంచి అయినాడ వరకు 80 అడుగుల రోడ్డు అభివృద్ధికి 2017లో అప్పటి తెదేపా ప్రభుత్వంలో రూ.27 కోట్లతో ప్రతిపాదించారు. వైకాపా వచ్చాక నిధులు వెనక్కి వెళ్లిపోయాయి. 2017- 18లో తెదేపా పాలకవర్గం హయాంలో కంటోన్మెంట్ గణేష్ కోవెల నుంచి సీఎంఆర్ వరకు రూ.7 కోట్లతో రోడ్డు ఏర్పాటుకు నిర్ణయించారు. ఈ పనులు సైతం మధ్యలో నిలిచిపోయాయి.

ఇంకెప్పుడు? ఐస్‌ఫ్యాక్టరీ రోడ్డు పనులకు గానూ ఆర్అండ్‌బీ, నగరపాలిక, విద్యుత్తు, వీఎంఆర్‌డీఏ, రెవెన్యూ తదితర శాఖల ఆధ్వర్యంలో సర్వే నిర్వహించారు. సెంటర్ మార్కింగ్ కూడా చేపట్టారు. చింతలవలస వరకు 4.4 కిలోమీటర్లు.. అక్కడి నుంచి అయినాడ కూడలి వరకు 6.8 కి.మీ పరిధిలో డివైడర్‌తో విస్తరణకు ప్రతిపాదించారు. భోగాపురం సమీపంలో అంతర్జాతీయ విమానాశ్రయం అందుబాటులోకి రానున్న నేపథ్యంలో ఎన్‌హెచ్- 26కు అనుసంధానం చేసే విధంగా పనులు చేయాలి. పూర్తయితే రాజాం, చీపురుపల్లి, గరివిడి, గజపతినగర్, ఎస్.కోట తదితర ప్రాంతాల నుంచి సులువుగా రాకపోకలు సాగుతాయి. ఇప్పటికైనా పూర్తిచేయాలని పట్టణవాసులు కోరుతున్నారు.

అక్కడా అంతే..

కంటోన్మెంట్ గణేష్ కోవెల నుంచి సీఎంఆర్ కూడలి వరకు రూ.7 కోట్లతో 60 అడుగుల రహదారి విస్తరణకు ప్రతిపాదించారు. ఇప్పటివరకు రూ.4 కోట్ల విలువ చేసే పనులు జరిగాయి. ఇటీవల గుత్తేదారుకు చెల్లింపులు పూర్తయ్యాయి. మరో 300 మీటర్ల మేర రోడ్డు వేయాలి. ఇరువైపులా డ్రైన్, మధ్యలో డివైడర్ పూర్తి కావాలి.

రూ.120 కోట్లతో ప్రతిపాదన..

ఐస్‌ఫ్యాక్టరీ రోడ్డులో ఆస్తుల నష్ట పరిహారం చెల్లింపు కోసం రూ.120 కోట్లు అవసరం. ఈమేరకు ప్రభుత్వానికి నివేదించాం. రహదారి విస్తరణకు రూ.60 కోట్లు, పరిహారం చెల్లింపు కోసం రూ.60 కోట్లు కావాలి. పరిపాలనా, సాంకేతిక ఆమోదం తీసుకొని టెండర్లు పిలుస్తాం. తొలుత ప్రభుత్వ స్థలం ఉన్న చోట ప్రారంభిస్తాం. కంటోన్మెంట్ రహదారి విస్తరణ పనులు చివరి దశలో ఉన్నాయి. త్వరలో పూర్తిచేస్తాం.

– ఆర్.విక్రమ్, ఏఈఈ, ఆర్అండ్‌బీ, విజయనగరం సర్కిల్

వేతనాల పెంపుపై హర్షం

కొత్తవలస: ప్లకార్డులతో 108 ఉద్యోగులు

శృంగవరపుకోట, న్యూస్‌టుడే: 108 సిబ్బందికి వేతనాలు పెంచినందుకు గానూ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు కృతజ్ఞతలు తెలుపుతూ సిబ్బంది ప్లకార్డులు ప్రదర్శించారు. శుక్రవారం ఎస్.కోటలోని ప్రాంతీయ ఆసుపత్రి ఆవరణలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. కొత్తవలస, లక్కవరపుకోటలోనూ ప్లకార్డులు ప్రదర్శించారు.

మత్తు పదార్థాలతో ముప్పు

విద్యావిభాగం, న్యూస్‌టుడే: విజయనగరంలోని సీతం ఇంజినీరింగ్ కళాశాలలో శుక్రవారం మాదక ద్రవ్యాల దుర్వినియోగంపై అవగాహన సదస్సు జరిగింది. 'డ్రగ్స్ నో బ్రో' అంశంపై ఈగల్ బృంద సభ్యుడు, హెడ్ కానిస్టేబుల్ విజయకుమార్, కానిస్టేబుళ్లు లక్ష్మణ్, వెంకటేష్, కోటి సూచనలు చేశారు. మత్తు పదార్థాలతో తీవ్ర ముప్పు అని, వాటికి దూరంగా ఉండాలన్నారు.

సంస్థ ప్రతినిధికి విరాళం అందిస్తున్న ప్రిన్సిపల్ శాంతి, విద్యార్థులు

దివ్యాంగుల సొసైటీకి విరాళం

శృంగవరపుకోట, న్యూస్‌టుడే: పట్టణానికి చెందిన మొహంతీస్ కౌముది గ్లోబల్ స్కూల్ విద్యార్థులు తమ పొదుపు డబ్బులు, స్వచ్ఛందంగా సేకరించిన రూ.28,000 మొత్తాన్ని న్యూ లైట్ ఎడ్యుకేషనల్ సొసైటీ ఫర్ డిజేబుల్డ్ సంస్థకు అందజేశారని ప్రిన్సిపల్ శాంతి తెలిపారు. విద్యార్థులను ఆమె అభినందించారు.

ప్రత్యేక చర్యలు చేపట్టాలి

నెల్లిమర్ల, న్యూస్‌టుడే: ప్రసిద్ధ పుణ్యక్షేత్రం రామతీర్థంలో మహా శివరాత్రి సందర్భంగా పారిశుద్ధ్యం మెరుగునకు ప్రత్యేక చర్యలు చేపట్టాలని జిల్లా పంచాయతీ అధికారి మల్లికార్జునరావు అన్నారు. శుక్రవారం ఆలయం ముందు భాగంలో ఉన్న ఆక్రమణలను జేసీబీతో తొలగింపజేశారు.

15న అయోధ్య మైదానంలో శివరాత్రి వేడుకలు

కరపత్రాలు ఆవిష్కరిస్తున్న బ్రహ్మకుమారీస్ ప్రతినిధులు

విజయనగరం మయూరి కూడలి, న్యూస్‌టుడే: మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా ఈనెల 15న విజయనగరంలోని అయోధ్య మైదానంలో ప్రజాపిత బ్రహ్మకుమారీస్ ఆధ్వర్యంలో ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు బ్రహ్మకుమారీస్ సేవా కేంద్రాల ఉమ్మడి జిల్లా ఇన్‌ఛార్జి రాజయోగిని బి.కె.అన్నపూర్ణ తెలిపారు. శుక్రవారం కంటోన్మెంట్‌లోని బ్రహ్మకుమారీస్ సంస్థలో కరపత్రాలను ఆవిష్కరించారు. సంస్థ ఏర్పాటై 90 ఏళ్లు పూర్తవుతోందని చెప్పారు. విజయవంతం చేయాలన్నారు. ప్రతినిధులు బి.కె.రత్న, మాధురి పాల్గొన్నారు

సద్వినియోగం చేసుకోవాలి

లక్కవరపుకోట, కొత్తవలస, న్యూస్‌టుడే: పదో తరగతిలో వెనకబడిన విద్యార్థుల కోసం ఏర్పాటు చేసిన రెసిడెన్షియల్ శిక్షణను సద్వినియోగం చేసుకొని ఉత్తీర్ణత సాధించాలని జిల్లా విద్యాశాఖాధికారి యు.మాణిక్యం నాయుడు సూచించారు. కొత్తవలస, లక్కవరపుకోట మండలాల్లో శుక్రవారం ఆయన పర్యటించారు. ఆయన వెంట ఎంఈవోలు శ్రీదేవి, శ్రీనివాసరావు, బాలభాస్కర్, ప్రధానోపాధ్యాయుడు గోవిందరాజు పాల్గొన్నారు. కోనమసివానిపాలెం ప్రాథమిక పాఠశాలను 'పునాది అభివృద్ధి సంఖ్యాజ్ఞానం' (జీఎఫ్ఎల్ఎన్)గా జిల్లా విద్యాశాఖాధికారి యు.మాణిక్యం నాయుడు ప్రకటించారు.

కొత్తవలసలో విద్యా సామర్థ్యాలను పరిశీలిస్తున్న డీఈవో

గో సంరక్షణ సమాఖ్య కాలమానిని ఆవిష్కరణ

వ్యవసాయ విభాగం, విద్యావిభాగం: జంతు సంక్షేమానికి పౌరులందరూ కృషి చేయాలని కలెక్టర్ రాంసుందర్‌రెడ్డి సూచించారు. శుక్రవారం తన ఛాంబరులో ఏపీ గో సంరక్షణ సమాఖ్య రూపొందించిన కాలమానిని ఆవిష్కరించారు. సమాఖ్య రాష్ట్ర కార్యదర్శి సత్యనారాయణ, జిల్లా కార్యదర్శి సంధ్యారాణి పాల్గొన్నారు. ● ఏపీ ఆదర్శ పాఠశాల, ఆశ్రమ విద్యాలయాల ప్రవేశ పరీక్షలకు సిద్ధమయ్యే విద్యార్థుల కోసం రూపొందించిన క్విజ్‌బోర్డును శుక్రవారం డీఈవో యు.మాణిక్యం నాయుడు ఆవిష్కరించారు. నెల్లిమర్ల మండలం చినమల్లుపేట ప్రాథమిక పాఠశాల ఉపాధ్యాయుడు కౌలూరి రాజేష్ దీనిని రూపొందించారు.

అభివృద్ధికి రోడ్ల నిర్మాణం కీలకం

పూసపాటిరేగ, న్యూస్‌టుడే: గ్రామీణ ప్రాంతాల అభివృద్ధికి రోడ్ల నిర్మాణం ఎంతో కీలకమని రాష్ట్ర మార్క్‌ఫెడ్ ఛైర్మన్ కర్రోతు బంగార్రాజు అన్నారు. మండలంలోని చౌడవాడ పంచాయతీ నుంచి లంకపల్లి పాలేనికి, చింతపల్లి గ్రామాలకు రూ.3 కోట్ల ఉపాధి నిధులతో చేపట్టనున్న రోడ్డు నిర్మాణ పనులకు శుక్రవారం ఆయన శంకుస్థాపన చేశారు. ప్రతి గ్రామం అభివృద్ధి చెందాలన్నదే కూటమి ప్రభుత్వ లక్ష్యమన్నారు. తెదేపా రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి మహంతి చిన్నంనాయుడు, పార్లమెంటరీ ఉపాధ్యక్షుడు ప్రసాదరావు, టీఎన్‌టీయూసీ అధ్యక్షుడు విక్రం జగన్నాథం, ఏఎంసీ డైరెక్టర్ ఎం.మోహన్‌రావు పాల్గొన్నారు.

రోడ్డు నిర్మాణానికి శంకుస్థాపన చేస్తున్న కర్రోతు

పార్టీ బలోపేతానికి కృషి

కంటోన్మెంట్: భాజపా బలోపేతానికి ప్రతి కార్యకర్త కృషి చేయాలని ఓబీసీ మోర్చా జిల్లా ఇన్‌ఛార్జి పి.సురేష్‌సింగ్ అన్నారు. జిల్లా అధ్యక్షుడు దొగ్గ దేముడు ఆధ్వర్యంలో మోర్చా జిల్లా పదాధికారుల తొలి సమావేశం నగరంలోని పార్టీ కార్యాలయంలో జరిగింది.

21న వేడుకలు

కంటోన్మెంట్: తెలుగు భాషా పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో ఈనెల 21న అంతర్జాతీయ మాతృభాషా దినోత్సవాన్ని నిర్వహిస్తుందని సమితి అధ్యక్షుడు గురుప్రసాద్ తెలిపారు.

ధూప, దీప నైవేద్యాలకు వితరణ

జామి: రామభద్రపురం ఉమావీరేశ్వర స్వామి ఆశ్రమ నిర్వాహకులు సాయినాన్న ఆ గ్రామంలో ఉన్న రామాలయం, కృష్ణ మందిరాల్లో ధూప, దీప నైవేద్యాలకు రూ.1.50 లక్షలు వితరణగా అందజేశారు.

జాతీయస్థాయి పోటీల్లో సత్తా

నెల్లిమర్ల: ఉత్తర్‌ప్రదేశ్‌లో జరుగుతున్న జాతీయస్థాయి వెయిట్‌లిఫ్టింగ్ ఛాంపియన్‌షిప్ పోటీల్లో కొండవెలగాడకు చెందిన వి.అజయ్‌బాబు రజత పతకం సాధించాడు. 79 కిలోల కేటగిరీలో 327 కిలోల బరువులెత్తి సత్తా చాటాడు.

ఎల్.కోట ఎంపీడీవోగా భాస్కరరావు

ఎల్.కోట: ఎల్.కోట ఎంపీడీవోగా ఎ.భాస్కరరావు బాధ్యతలు స్వీకరించారు. బొబ్బిలిలో డిప్యూటీ ఎంపీడీవోగా పనిచేసిన ఆయన ఉద్యోగోన్నతిపై ఇక్కడికి వచ్చారు. గతంలో పనిచేసిన అప్పారావు ఉద్యోగ విరమణ పొందారు.

చరవాణులకు దూరంగా ఉండాలి

విజయనగరం గ్రామీణం: గుంకలాం జడ్పీ ఉన్నత పాఠశాలలో పదో తరగతి విద్యార్థుల ఆధ్వర్యంలో తల్లిదండ్రుల సమావేశం నిర్వహించారు. ప్రధానోపాధ్యాయుడు వెలమల శ్రీనివాసరావు మాట్లాడారు. టీవీలు, చరవాణులకు దూరంగా ఉండాలని కోరారు.

సంయుక్త కమిటీ పరిశీలన

భోగాపురం: ముంజేరు పంచాయతీ సిద్ధార్థ కాలనీలో నెలకొన్న వీధి కాలువ నిర్మాణ సమస్యపై కలెక్టర్ రాంసుందర్‌రెడ్డి ఆదేశాల మేరకు నియమించిన అయిదుగురు సభ్యుల సంయుక్త కమిటీ శుక్రవారం క్షేత్ర స్థాయిలో పరిశీలించింది. డీపీవో మల్లికార్జునరావు మాట్లాడుతూ.. నివేదిక సిద్ధం చేశామన్నారు.

ఖాళీలు భర్తీకి డిమాండు

విద్యావిభాగం: విశ్వవిద్యాలయాల్లో పోస్టులను భర్తీ చేయాలని కోరుతూ ఏఐఎస్ఎఫ్ ఆధ్వర్యంలో విద్యార్థులు తోటపాలెంలో నిరసన తెలిపారు. పీజీ విద్యార్థులకు శాపంగా మారిన జీవో 77ను రద్దు చేయాలని డిమాండు చేశారు.

కమిషన్ ఏర్పాటు చేయాలి

నెల్లిమర్ల: పీఆర్‌సీ కమిషన్‌ను నియమించి ఉపాధ్యాయులకు, ఉద్యోగులకు 29 శాతం ఐఆర్‌ను ప్రకటించాలని యూటీఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి పతివాడ త్రినాథ్ డిమాండ్ చేశారు. శుక్రవారం నెల్లిమర్లలో మాట్లాడారు.

మత్స్యకారుల అభివృద్ధికి కృషి

అయ్యన్నపేట: జిల్లాలో ఉన్న మత్స్యకారుల అభివృద్ధికి కృషి చేస్తానని జిల్లా మత్స్యకార సహకార సంఘం అధ్యక్షుడు పాపారావు అన్నారు. ఆక్వా ల్యాబ్‌లో సంఘం నూతన పాలకవర్గంతో ఎఫ్‌డీవో శ్రీనివాసరావు ప్రమాణ స్వీకారం చేయించారు.

సచివాలయంలో దస్త్రాల తనిఖీ

లక్కవరపుకోట: ప్రజా సమస్యల పరిష్కార వేదికలో వచ్చిన వినతుల పరిష్కారం వేగవంతం కావాలని మండల ప్రత్యేకాధికారి గేదెల శ్రీరామ్మూర్తి తెలిపారు. ఆయన భీమాళి, గొల్జాం, సీతారాంపురం సచివాలయాల్లో దస్త్రాల నిర్వహణ తీరుని పరిశీలించారు.

యల్లారమ్మ ఆలయం వద్ద పందిరి రాట

జామి: యల్లారమ్మ ఆలయం వద్ద ఈవో ప్రసాద్ ఆధ్వర్యంలో పందిరి రాట కార్యక్రమం నిర్వహించారు. జాతర ఈ నెల 23, 24, 25 తేదీల్లో నిర్వహించనున్నట్లు ఈవో తెలిపారు.

రోడ్డు ప్రమాదంలో వ్యక్తికి తీవ్రగాయాలు

శృంగవరపుకోట, న్యూస్‌టుడే: పట్టణంలోని ప్రధాన రహదారి వద్ద శుక్రవారం ఉదయం రెండు ద్విచక్ర వాహనాలు ఎదురెదురుగా ఢీకొన్న ఘటనలో ఓ వ్యక్తి తీవ్రంగా గాయపడ్డారు. సీఐ నారాయణమూర్తి వివరాల ప్రకారం.. రాజుల కల్లాలకు చెందిన పి.సత్యనారాయణరాజు జామి ప్రాంతంలోని క్వారీ వద్ద పని చేస్తున్నారు. శుక్రవారం తెల్లవారుజామున విధులు ముగించుకొని ద్విచక్రవాహనంపై ఇంటికి వస్తుండగా ఎదురుగా ద్విచక్ర వాహనంపై వస్తున్న వ్యక్తి ఢీకొన్నాడు. సత్యనారాయణరాజు తలకు తీవ్ర గాయమైంది. అతని భార్య రాజేశ్వరి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని సీఐ తెలిపారు.

విద్యుత్తు స్తంభం పైనుంచి జారి..

శృంగవరపుకోట, న్యూస్‌టుడే: వీధి దీపాల తీగలు సరిచేయడానికి విద్యుత్తు స్తంభం ఎక్కిన ఓ వ్యక్తి ప్రమాదవశాత్తు కింద పడి తీవ్రంగా గాయపడ్డాడు. వివరాల్లోకి వెళ్తే.. రాయవానిపాలెంలో వీధి దీపాల మరమ్మతు పనుల నిమిత్తం భాను అనే యువకుడు శుక్రవారం ఉదయం విద్యుత్తు స్తంభం ఎక్కి కింద పడిపోయాడు. వైరు సరిచేసే క్రమంలో విద్యుదాఘాతానికి గురైనట్లు చెబుతున్నారు. బాధితుడ్ని ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. ఫిర్యాదు అందిందని సీఐ నారాయణమూర్తి అన్నారు.

కర్మాగార ప్రమాదంలో..

లక్కవరపుకోట: శ్రీరాంపురం పంచాయతీ పరిధిలోని స్టీల్ ఎక్స్‌ఛేంజ్ ఇండియా లిమిటెడ్ కర్మాగారంలో బుధవారం ప్రమాదం జరిగింది. బిహార్‌కు చెందిన దిలీప్ కుమార్ యాదవ్(27)పై ఐరన్ లిక్విడ్ పడడంతో తీవ్ర గాయాలపాలై ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ నవీన్ పడాల్ తెలిపారు.

ఆచూకీ గుర్తింపు

అయ్యన్నపేట, న్యూస్‌టుడే: మహారాజా ఆసుపత్రిలో ఈనెల 11 మృతిచెందిన వ్యక్తి శ్రీకాకుళం ప్రాంతం వాసిగా గుర్తించారు. కూలి పనుల నిమిత్తం ఈనెల 8న విజయనగరం వచ్చిన బి.శ్రీనివాసరావు(40) బుధవారం ఆర్టీసీ కాంప్లెక్స్ వద్ద స్పృహ తప్పి పడిపోయారు. స్థానికులు ఆసుపత్రికి తీసుకెళ్లగా మరణించారు. పోస్టుమార్టం అనంతరం మృతదేహాన్ని కుటుంబ సభ్యులకు అప్పగిస్తామని ఒకటో పట్టణ హెచ్‌సీ రామారావు తెలిపారు.

సచ్చిదానంద సరస్వతి మృతితో విషాదం

తుని గ్రామీణం, న్యూస్‌టుడే: కాకినాడ జిల్లా తుని సమీపంలోని కాశీ తపోవనం పీఠాధిపతి స్వామి సచ్చిదానంద సరస్వతి మృతితో భక్తులు విషాదంలో మునిగిపోయారు. శుక్రవారం ఆయన గుండెపోటుతో కన్నుమూశారన్న సమాచారం తెలిసి వివిధ ప్రాంతాల నుంచి భక్తులు, శిష్యులు తరలివచ్చి నివాళులర్పించారు. శృంగేరి పీఠం వేదపండితుల ఆధ్వర్యంలో స్వామి అంతిమ సంస్కారాలు సాయంత్రం ముగిశాయి. స్వామీజీ స్వస్థలం విజయనగరంలోని దుడ్డివారి వీధి.

ఉద్యోగుల సమస్యలు పరిష్కరించాలి

కలెక్టరేట్ వద్ద ధర్నా చేస్తున్న ఉపాధ్యాయులు

విజయనగరం ఉడాకాలనీ, న్యూస్‌టుడే: ఉద్యోగులకు కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీలను అమలు చేయాలని రాష్ట్రోపాధ్యాయ సంఘం జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు వై.అప్పారావు, డి.శ్యామ్ డిమాండ్ చేశారు. శుక్రవారం కలెక్టరేట్ వద్ద ధర్నా నిర్వహించారు. 11వ పీఆర్సీ కాలం ముగిసి 30 నెలలు గడిచినా, 12 పీఆర్సీ కమిషన్ ఏర్పాటు చేయకపోవడం సరికాదన్నారు. మధ్యంతర భృతి 30 శాతానికి తగ్గకుండా ఉండాలన్నారు. ఆర్థిక బకాయిలు వెంటనే విడుదల చేయాలని, పెండింగ్‌లో ఉన్న నాలుగు డీఏలు ఇవ్వాలని కోరారు. ఈనెల 25న చలో విజయవాడ కార్యక్రమాన్ని నిర్వహిస్తామని ప్రకటించారు. రాష్ట్ర కౌన్సిలర్ గోవిందరావు, ఆర్థిక కార్యదర్శి శ్రీనివాసదొర, జిల్లా కార్యవర్గ సభ్యులు శ్రీరామ్, నారాయణరావు, బాలాజీ, మస్తాన్ తదితరులు పాల్గొన్నారు.

భూములకు నష్టపరిహారం చెల్లించండి

భోగాపురం, న్యూస్‌టుడే: తరతరాలుగా సాగులో ఉన్న భూములను అభివృద్ధి పేరుతో లాక్కోవడం అన్యాయమని మండలంలోని బసవపాలెం గ్రామానికి చెందిన రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. జీఎంఆర్ సంస్థకు చెందిన ప్రతినిధులు శుక్రవారం జేసీబీతో కొండ ప్రాంతంలో భూములను చదును చేస్తుండగా స్థానిక నాయకులు, రైతులు అడ్డుకున్నారు. విషయం తెలుసుకున్న పోలీసులు, రెవెన్యూ అధికారులు అక్కడికి చేరుకున్నారు. అభివృద్ధిని అడ్డుకోవడం తమ ధ్యేయం కాదని, నష్టపరిహారం చెల్లించి రైతులను ఆదుకోవాలని కోరారు. అనంతరం సీఐ దుర్గాప్రసాద్, తహసీల్దారు రమణమ్మకు వినతిపత్రం అందజేశారు. ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లి సమస్యను పరిష్కరిస్తామన్నారు. ఎస్సై సూర్యకుమారి తదితరులు పాల్గొన్నారు.

రైతులతో మాట్లాడుతున్న పోలీసులు, రెవెన్యూ అధికారులు

పుణ్యగిరిలో మహాశివరాత్రి ఏర్పాట్ల పరిశీలన

శృంగవరపుకోట, న్యూస్‌టుడే: పుణ్యగిరి మహాశివరాత్రి జాతర సందర్భంగా గ్రామ పంచాయతీ చేపట్టిన ఏర్పాట్లను శుక్రవారం సాయంత్రం డీపీవో డీవీ మల్లికార్జునరావు పరిశీలించారు. కొండ దిగువన ఏర్పాటు చేసిన తాత్కాలిక మరుగుదొడ్లను తనిఖీ చేశారు. నీటి సరఫరా, వీధి దీపాల వివరాలు తెలుసుకున్నారు. ఎంపీడీవో సతీష్, పంచాయతీ ఈవో చంద్రశేఖర్ తదితరులు పాల్గొన్నారు.

మంత్రి లోకేశ్ చిత్రపటానికి పాలాభిషేకం

విజయనగరం అర్బన్, న్యూస్‌టుడే: ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలు విడుదల చేయడంతో రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్‌కు విద్యార్థులు కృతజ్ఞతలు తెలిపారు. శుక్రవారం అశోక్‌బంగ్లాలో తెలుగునాడు విద్యార్థి సంఘం(టీఎన్ఎస్ఎఫ్) ఆధ్వర్యంలో వారంతా లోకేశ్ చిత్రపటానికి పాలాభిషేకం నిర్వహించారు. నాయకులు కాళ్ల గౌరీ, గేదెల సతీష్, పీకేఎల్.రాజు పాల్గొన్నారు.

మెరుగైన ఫలితాలు సాధించాలి

నెల్లిమర్ల, న్యూస్‌టుడే: పదో తరగతి వార్షిక పరీక్షల్లో వెనకబడిన విద్యార్థులంతా మెరుగైన ఫలితాలు సాధించాలని జిల్లా డైట్ కళాశాల ఇన్‌ఛార్జి ప్రిన్సిపల్ అప్పలనాయుడు అన్నారు. శుక్రవారం మండలంలోని వేణుగోపాలపురంలోని డైట్ కళాశాలలో వెనకబడిన 38 మంది విద్యార్థులకు ప్రత్యేక తరగతులు నిర్వహించారు. ఎస్టీయూ ఏపీ సంఘం తయారు చేసిన స్టడీ మెటీరియల్‌ను ఉచితంగా పంపిణీ చేశారు. ఎంఈవోలు ఆనందమూర్తి, యు.సూర్యనారాయణమూర్తి, జిల్లా ఎస్టీయూ అధ్యక్షుడు వై.అప్పారావు, జిల్లా ఆర్థిక కార్యదర్శి ఎస్ఎస్.దొర తదితరులు పాల్గొన్నారు.

గ్రామాల్లో త్వరితగతిన రీసర్వే పూర్తి

జామి, న్యూస్‌టుడే: మండల ప్రత్యేకాధికారి డ్వామా పీడీ శారదాదేవి జామిలోని 1, 2, 3, భీమసింగి సచివాలయాల్లో పర్యటించారు. సిబ్బందితో సమావేశాలు నిర్వహించి పనితీరు అడిగి తెలుసుకున్నారు. ప్రస్తుతం గ్రామాల్లో నిర్వహిస్తున్న సర్వే వేగవంతం చేయాలని కోరారు. ఎంపీడీవో నీలం అప్పలనాయుడు, తహసీల్దారు కృష్ణంరాజు పాల్గొన్నారు.

ది విశాఖపట్నం కోఆపరేటివ్ బ్యాంకు లిమిటెడ్
మధురవాడ బ్రాంచి, విశాఖపట్నం. ఫోన్ : 0891-2788472

APPENDEX IV [RULE 8(1)]
స్వాధీనత ప్రకటన (స్థిరాస్థి కొరకు)

సెక్యూరిటైజేషన్ అండ్ రీకన్‌స్ట్రక్షన్ ఆఫ్ ఫైనాన్షియల్ ఎసెట్స్ అండ్ ఎన్‌ఫోర్స్‌మెంటు ఆఫ్ సెక్యూరిటీ ఇంటరెస్ట్ చట్టము 2002 క్రింద ది విశాఖపట్నం కోఆపరేటివ్ బ్యాంకు లిమిటెడ్, మధురవాడ బ్రాంచి యొక్క అధీకృత అధికారిగా దిగువ సంతకందారు సెక్యూరిటీ ఇంటరెస్ట్ (ఎన్‌ఫోర్స్‌మెంటు) రూల్స్ 2002 అందలి రూల్ 3 తో కలిపి చదువవలసిన సెక్షన్ 13(2) క్రింద సంక్రమించిన అధికారములను వినియోగిస్తూ ఒక డిమాండు నోటీసు తేది 01-12-2025 న ఇచ్చియున్నారు. ఆ నోటీసు తేది నుండి 60 రోజుల లోపుగా రూ. 3,57,994/- (అక్షరములా మూడు లక్షల యాభై ఏడు వేల తొమ్మిది వందల తొంభై నాలుగు రూపాయిలు మాత్రమే) తేది 30-11-2025 నాటికి చెల్లించవలసినదిగా ఋణగ్రహీతలు/కో-ఆబ్లిగెంట్/హామీదారులు అయిన 1) శ్రీ జాగారపు సత్యనారాయణ, S/o. (లేటు) జె. అప్పన్న, 2) శ్రీ జాగారపు స్వామి, S/o. జె. సత్యనారాయణ వారిని కోరడమైనది.

కానీ ఋణగ్రహీతలు/ కోఆబ్లిగెంట్/హామీదారులు ఋణమును తిరిగి చెల్లించుటలో విఫలమై నందున ఋణగ్రహీతలకు/కోఆబ్లిగెంట్/హామీదారులకు మరియు సాధారణ ప్రజానీకానికి ఇందుమూలముగా ప్రకటించునది ఏమనగా సదరు రూల్ యొక్క 8వ రూల్‌తో కలిపి చదువుకోవాల్సిన సదరు యాక్ట్ యొక్క సెక్షన్ 13(4) క్రింద తనకు సంక్రమించిన అధికారాలను వినియోగించుకొంటూ దిగువ సంతకందారు దిగువ వివరించిన ఆస్తిపై తేది 09-02-2026 న స్వాధీనత తీసుకొని యున్నారు.

కావున సాధారణ ప్రజానీకానికి మరియు ముఖ్యంగా ఋణగ్రహీతలకు/ కోఆబ్లిగెంట్/ హామీదారులకు ఇందుమూలముగా హెచ్చరించునది ఏమనగా సదరు ఆస్తితో ఎట్టి లావాదేవీలు జరుపవరాదు, మరియు సదరు ఆస్తికి సంబంధించిన ఎట్టి లావాదేవీలైనా రూ. 3,57,994/- మొత్తానికి మరియు తేది 01-12-2025 నుండి దాని మీద దర్మిలా వడ్డీ మరియు ఖర్చులు ది విశాఖపట్నం కోఆపరేటివ్ బ్యాంక్ లిమిటెడ్, మధురవాడ బ్రాంచి, విశాఖపట్నం వారి చార్జీకి లోబడి ఉంటాయి.

స్థిరాస్థి వివరములు : విజయనగరం జిల్లా, నెల్లిమర్ల మండలం, రామతీర్థం గ్రామంలోని విశాఖపట్నం మెట్రో పాలిటన్ రీజియన్ డెవలప్‌మెంట్ అథారిటీ (వి.యం.ఆర్.డి.ఎ.) ఎల్‌పి. నెం. 33/2018/1167/VMRDA/DPMS తేది 18-4-2019 పరిధిలో సర్వే నెంబరు 2/3; 5/1, 5/2, 5/3, 5/4, 5/5, 5/6, 5/7; 7/1, 7/2, 7/3, 7/4, 7/5, 7/6, 7/7; 8/1,8/3, 8/4, 8/14, 8/15; 10/2, 10/3, 10/4, 10/5, 10/6, 10/7, 10/8,10/9,10/11, 10/12, 10/13, 10/14, 10/16, 10/17; 11/1, 11/8, 11/9, 11/10, 11/11, 11/12, 11/13, 11/14, 11/15, 11/16, 11/17, 11/18, 11/19, 11/20, 11/21; 12/4, 12/9, 12/10, 12/11, 12/12,12/13, 12/14,12/15,12/16,12/17;19/16, 19/17, 19/18, 19/19 లో మొత్తం విస్తీర్ణంలో ఉన్న ప్లాట్ నెం. 357 గాగల 416.25 చ॥గజములు ఖాళీ స్థలం.

హద్దులు : తూర్పు : ప్లాట్ నెం. 358, దక్షిణం : లేఅవుట్ సరిహద్దు, పడమర : ప్లాట్ నెం. 356, ఉత్తరం : 40 అడుగుల వెడల్పు రోడ్డు. **మొత్తం విస్తీర్ణం : 416.25 చ॥గజములు**

తేది: 13-2-2026, విశాఖపట్నం — అధీకృత అధికారి, మధురవాడ బ్రాంచి



(c) eenadu

కనులారా దర్శించి.. కడుపారా భుజించి

భీమవరం ఆధ్యాత్మికం, న్యూస్‌టుడే: భీమవరం ఇలవేల్పు మావుళ్లమ్మ ఆలయ 62వ వార్షిక మహోత్సవాల ముగింపు సందర్భంగా శుక్రవారం అమ్మవారి సన్నిధిలో పులిహోర, వివిధ రకాల మిఠాయిలతో కుంభం పోసి మహానివేదన సమర్పించారు. ప్రధానార్చకుడు మద్దిరాల మల్లికార్జునశర్మ.. జనసేన ఉమ్మడి జిల్లా అధ్యక్షుడు కొటికలపూడి గోవిందరావు, కమిటీ సభ్యులతో ప్రత్యేక పూజలు చేయించి అమ్మవారికి నివేదన సమర్పించారు. అనంతరం అన్నసమారాధన ప్రారంభించారు. చివరి రోజు అమ్మవారు అన్నపూర్ణాదేవిగా దర్శనం ఇచ్చారు. నీరుల్లి కూరగాయ పండ్ల వర్తక సంఘం, ఉత్సవ కమిటీ, దేవస్థానం సంయుక్త ఆధ్వర్యంలో 32 రోజులు ఉత్సవాలు నిర్వహించారు. వివిధ ప్రాంతాల నుంచి అధికసంఖ్యలో మహిళా భక్తులు తరలివచ్చి క్యూలో బారులుతీరి అన్నప్రసాదం స్వీకరించారు.

అన్నపూర్ణాదేవిగా మావుళ్లమ్మ

పులిహోర కుంభానికి పూజలు చేస్తున్న జనసేన జిల్లా అధ్యక్షుడు గోవిందరావు, కమిటీ సభ్యులు

త్వరితగతిన పరిశ్రమల స్థాపన

మాట్లాడుతున్న కలెక్టర్ నాగరాణి

భీమవరం కలెక్టరేట్, న్యూస్‌టుడే: జిల్లాలో పరిశ్రమల స్థాపన త్వరితగతిన జరగాలని కలెక్టర్ చదలవాడ నాగరాణి పేర్కొన్నారు. జిల్లా ఎగుమతుల ప్రోత్సాహక మండలి-పెట్టుబడిదారులతో ఆమె శుక్రవారం సమావేశం నిర్వహించారు. కొత్తగా పరిశ్రమల ఏర్పాటుకు చాలామంది ముందుకొస్తున్నారని, వారికి అనుమతుల నుంచి బ్యాంకు రుణాల మంజూరు, మౌలిక వసతుల కల్పన వరకు అన్నీ దగ్గరుండి చేయాలని ఆదేశించారు. ప్రభుత్వ స్థలాలు అందుబాటులో లేనందున భూయజమానులతో చర్చించాలని సూచించారు. పరిశ్రమల శాఖ జిల్లా అధికారి మంగపతిరావు, ఉద్యాన శాఖ జిల్లా అధికారి అప్పారావు, జిల్లా లీడ్‌బ్యాంకు మేనేజర్ నాగేంద్రప్రసాద్ పాల్గొన్నారు.

రేటు ఇంత.. మాకో కొంత

ఆస్తి విలువ తగ్గించి రిజిస్ట్రేషన్లు

ఈనాడు డిజిటల్, భీమవరం, తణుకు, నరసాపురం, తాడేపల్లిగూడెం అర్బన్, న్యూస్‌టుడే

ఆస్తి విలువలను తగ్గించి అడ్డగోలుగా రిజిస్ట్రేషన్ చేస్తూ మధ్యవర్తులు-కొందరు సిబ్బంది ప్రభుత్వ ఆదాయానికి గండి కొడుతున్న పరిస్థితి జిల్లాలోని కొన్ని సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో ఉంది. నిబంధనల్లో చిన్న చిన్న లోపాలను ఆసరాగా చేసుకుని ముడుపులు దండుకుంటున్నారు.

జిల్లాలో ఆస్తి విలువలు తగ్గించి చూపడం పరిపాటిగా మారింది. స్థలాల్లో ఉన్న నిర్మాణాలను దస్త్రాల్లో చూపకుండా ప్రభుత్వ ఆదాయానికి భారీగా గండి కొడుతున్నారు. అధికారులు క్షేత్రస్థాయిలో పర్యటిస్తే నిజాలు బయటకొస్తాయి. తాడేపల్లిగూడేనికి చెందిన ఓ వ్యక్తికి 100 గజాల స్థలంలో రేకుల ఇల్లు, మరుగుదొడ్లు ఉన్నాయి. రూ.50 వేల వరకు చలానా చెల్లించాలి. మధ్యవర్తిని ఆశ్రయించి దస్త్రాల్లో నమోదు చేయకుండా కథ నడిపించారు.

☛ ఇటీవల నరసాపురం సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో పట్టణంలోని ఓ భవనాన్ని ఖాళీ ప్రాంతంగా చూపించి రిజిస్ట్రేషన్ చేశారు. కిందిస్థాయి సిబ్బంది నుంచి ఉన్నత స్థాయి వరకు ఎవరి వాటాలు వారికి అందడంతో గుట్టుచప్పుడు కాకుండా మిన్నకున్నారు. దీనిపై ఫిర్యాదులు రావడంతో భవనాన్ని హుటాహుటిన పడగొట్టారు.

☛ నరసాపురం పట్టణ పరిధిలోని ఓ వ్యక్తికి 300 గజాల స్థలంలో 100 గజాల్లో శ్లాబ్ ఇల్లు, మరుగుదొడ్లు ఉన్నాయి. రిజిస్ట్రేషన్ కోసం నిబంధనల ప్రకారం రూ.2 లక్షలపైన చలానా కట్టాలి. మధ్యవర్తిని సంప్రదించగా ఇంటికి చలానా చెల్లించకుండా ఖాళీ స్థలంగా రిజిస్ట్రేషన్ చేయిస్తామని బేరం కుదుర్చుకున్నారు. ఇందు కోసం రూ.25 వేలు తీసుకున్నారు.

ఆదాయానికి గండి

ఆస్తుల రిజిస్ట్రేషన్ల సమయంలో వాటి విలువలో ఖాళీ స్థలానికి 7.5, భవనానికి 1.5 శాతం స్టాంప్ డ్యూటీ చెల్లించాలి. ఇందులో 5 శాతం స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖకు, 1.5 శాతం ట్రాన్స్‌ఫర్ డ్యూటీ, ఒక శాతం రిజిస్ట్రేషన్ ఫీజు కింద తీసుకుంటారు. ఇక్కడే ఆస్తి విలువ తక్కువగా చూపించి రుసుముల ఆదాయంలో కొంత గండి కొడుతున్నారు. ఇవి కాకుండా ఒకటి నుంచి రెండు శాతం పర్సంటేజీలు క్రయ, విక్రేతల నుంచి వసూళ్లు చేస్తున్నారు.

జిల్లాలో సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలు 15

వార్షికాదాయం సుమారు రూ.450 కోట్లు

తూతూమంత్రంగా ఆడిటింగ్

సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో ఆడిటింగ్ తూతూమంత్రంగా జరుగుతుందనే విమర్శలు వినిపిస్తున్నాయి. ప్రతి మూడు నెలలకోసారి ఆడిట్ చేసి, ఆదాయ వ్యవహారాలను పరిశీలించి డీఐజీకి నివేదిక ఇవ్వాలి. ప్రత్యేకించి రూ.5 లక్షల లావాదేవీలకు పైగా జరిగిన డాక్యుమెంట్లను అధికారులు నేరుగా పరిశీలించాలి. తేడాలుంటే నోటీసులివ్వాలి. సిబ్బంది కొరత, పని ఒత్తిడితో ఆ ప్రక్రియ పూర్తిగా జరగడం లేదు. ఫిర్యాదు చేస్తే చర్యలు తీసుకుంటామని డీఆర్ శ్రీనివాస్ తెలిపారు.

జంగమ కుల అవివాహితులకు సువర్ణావకాశం

నేడు, రేపు జంగమ కుల వధూవరులకు ఈనాడు పెళ్లిపందిరి ఉచిత ప్రొఫైల్ రిజిస్ట్రేషన్ కార్యక్రమం

తెలుగింటి వివాహ పరిచయాలకు ఆత్మీయ వేదిక అయిన ఈనాడు పెళ్లిపందిరి, జంగమ కుల అవివాహిత వధూవరులకు ఉచిత ప్రొఫైల్ రిజిస్ట్రేషన్ కార్యక్రమం నిర్వహిస్తోంది. వివాహం కోసం ఎదురుచూస్తున్న వారు, సంబంధిత కుటుంబీకులు నేడు (14 ఫిబ్రవరి 2026, శనివారం), రేపు (15 ఫిబ్రవరి 2026, ఆదివారం) ఉదయం 9 గం. నుంచి సాయంత్రం 5.30 గం. వరకు తమ ప్రొఫైల్‌ను ఉచితంగా రిజిస్టర్ చేసుకోవచ్చు.

మరిన్ని వివరాలకు 9247528829 & 9550128306 ఫోన్ నంబర్లను సంప్రదించవచ్చు.

ఉచిత ప్రొఫైల్ రిజిస్ట్రేషన్ ఫోన్ మరియు యాప్ ద్వారా కూడా చేసుకోవచ్చు. రిజిస్ట్రేషన్ చేయదలచిన వధూవరుల బయోడేటా, ఫొటోలు పైన తెలిపిన ఫోన్ నంబర్లకు సంప్రదించి వాట్సాప్ ద్వారా పంపవచ్చు.

చిరునామా: ఈనాడు లోకల్ ఆఫీస్, హోటల్ గ్రాండ్ ఆర్య & మార్గదర్శి రోడ్డు, నరసింహారావు పేట, ఏలూరు

పేదింట్లో దీపం

భీమవరం కలెక్టరేట్, న్యూస్‌టుడే: కూటమి ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా అమలు చేస్తున్న దీపం 2.0 పథకంతో లక్షలాది మంది ప్రయోజనం పొందుతున్నారు. వంటింట్లో ఆర్థిక భారం తగ్గిందని సంతోషం వ్యక్తం చేస్తున్నారు. గతేడాది నవంబరులో ప్రారంభించిన ఈ పథకం ద్వారా నాలుగు నెలలకోసారి ఉచితంగా గ్యాస్ సిలిండరు అందజేస్తోంది. రాయితీ సొమ్మును లబ్ధిదారుల ఖాతాల్లో జమ చేస్తోంది. జిల్లాలో ఈ ఏడాది ఫిబ్రవరి 9 వరకు 16.27 లక్షల సిలిండర్లను ఉచితంగా సరఫరా చేయగా ఇప్పటి వరకు వినియోగదారులకు రాయితీ రూపంలో రూ.125 కోట్ల మేర లబ్ధి కలిగింది.

జిల్లాలో ఇలా...

విడత	లబ్ధిదారులు	రాయితీ సొమ్ము(రూ.కోట్లలో)
మొదటి	4,39,549	35.10
రెండో	4,29,370	36.20
మూడో	4,36,483	37.10
నాలుగో	3,22,093	27.50

జమ కాకపోతే ఏం చేయాలి?

సిలిండరు ఏ కంపెనీకి చెందిందో ఆ ఏజెన్సీ కార్యాలయానికి వెళ్లాలి. అక్కడ ఈకేవైసీ చేయించుకోవాలి. తర్వాత లబ్ధిదారులు తమ ఖాతా ఉన్న బ్యాంకుకు వెళ్లి ఎన్‌పీసీఐ మ్యాపింగ్ చేస్తారు. ఆ ప్రక్రియ మొత్తం పూర్తి చేసుకుని ఉన్న వారికి వెంటనే రాయితీ నగదు ఖాతాల్లో జమవుతుంది. అదంతా పూర్తి చేసుకున్నా కాలేదంటే 1967 టోల్‌ఫ్రీ నంబరులో సంప్రదించాలని పౌర సరఫరాల అధికారులు సూచిస్తున్నారు.

అడిగేవారు లేరు..చూసేవారు రారు

విద్యుత్తు స్తంభాలు తొలగించకుండానే నిర్మాణం

ఆకివీడు, న్యూస్‌టుడే: కొల్లేరు-భీమవరం రహదారిలో ఆకివీడు మండలం పెదకాపవరం నుంచి ఉండి మండలం పాములపర్రు వరకు 12 కి.మీ రోడ్డు నిర్మాణానికి మూడేళ్ల కిందట కేంద్రం సీఆర్ఎఫ్ నిధులు రూ.25 కోట్లు మంజూరు చేసింది. పనులకు 2023 ఏప్రిల్ 20న శంకుస్థాపన చేశారు. తొలుత రక్షణ గోడ నిర్మాణం జరిగింది. అప్పటి వైకాపా పాలనలో బిల్లులు చెల్లించకపోవడంతో పనులు అసంపూర్తిగా నిలిచిపోయాయి. ఎన్నికల తర్వాత పెదకాపవరం పరిధిలో పనులు పునఃప్రారంభించారు.

పెదకాపవరం శివారు గంటలరాయుడుపేట నుంచి గ్రామం మీదుగా ఏటుగట్టు వరకు పనులు సాగుతున్నాయి. రెండేళ్ల క్రితమే రహదారిని వెడల్పు చేసి అభివృద్ధి చేస్తామని చెప్పి ఆర్అండ్‌బీ, రెవెన్యూ, పోలీసులు, గ్రామ పంచాయతీ అధికారులు ఇరుపక్కలా రహదారికి, అంచులకు కావాల్సిన మేరకు స్థలం గుర్తించి యుద్ధప్రాతిపదికన ఆక్రమణలు తొలగించారు. అనంతరం నిర్మాణ పనులు సాగలేదు. ప్రస్తుతం 5.5 మీటర్ల వెడల్పున సీసీ రోడ్డు నిర్మిస్తున్నారు. మీటరు దూరంలో రహదారికి ఇరువైపులా అంచులకు స్థలం ఉంచాలి. ఎక్కువ శాతం అంచు లేకుండానే రహదారి నిర్మించడంపై గ్రామస్థులు అభ్యంతరం చెబుతున్నారు. ఇక విద్యుత్తు స్తంభాలు తొలగించకుండానే రోడ్డు వేశారు.

నాణ్యతా లోపాలు, అడ్డదిడ్డంగా జరుగుతున్న పనులపై అధికారులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదని గ్రామస్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దీనిపై ఉన్నతాధికారులు చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. ఈ విషయాన్ని ఆర్అండ్‌బీ జేఈ శ్రీహరిరాజు దృష్టికి 'న్యూస్‌టుడే' తీసుకెళ్లగా పరిశీలించి నాణ్యత లోపాలు లేకుండా పనులు చేయించడంతో పాటు అంచుల పటిష్ఠతకు చర్యలు తీసుకుంటామని చెప్పారు.

అంచుకు తక్కువ స్థలం వదిలి రోడ్డు నిర్మాణం

తులసిమాలకు.. కొబ్బరికాయకి ఎమ్మార్పీనా?

- శ్రీవారి కొండపై భక్తుల నిలువు దోపిడీ
- అధిక ధరలకు విక్రయిస్తున్నా పట్టించుకోని అధికారులు

ద్వారకాతిరుమల, న్యూస్‌టుడే: ద్వారకాతిరుమల శ్రీవారి ఆలయంతో పాటు ఉపాలయాల్లో భక్తులు నిలువు దోపిడీకి గురవుతున్నారు. క్షేత్రంలో అడుగుపెట్టిన దగ్గర నుంచి తిరిగి వెళ్లే వరకు వ్యాపారులు ఎక్కువ ధరలతో వారిని దోచుకుంటున్నారు. అయినా అధికారులు చోద్యం చూస్తున్నారు. ఇదేంటని ప్రశ్నించిన భక్తులపై వ్యాపారులు విరుచుకుపడుతున్నారు. దాడులు చేస్తున్నారు.

పూజా సామగ్రి విక్రయించే దుకాణాలు

వ్యాపారులకు అనుకూలంగా నిబంధనలు

గతంలో పూజా సామగ్రికి సంబంధించి ప్రతి వస్తువుకు దేవస్థానం ధర నిర్ణయించేది. గుత్తేదారులు పాట దక్కించుకున్నాక ఆయా దుకాణాల ముందు దేవస్థానం ధరల పట్టికను ఏర్పాటు చేసేది. వాటి మేరకే భక్తులకు విక్రయించేవారు. ప్రస్తుతం పూజా సామగ్రిని ఎమ్మార్పీకి విక్రయించుకోవాలని నిబంధనతో పాట నిర్వహించారు. దీంతో వ్యాపారులు తమకు నచ్చినట్లు ధరలను పెంచి పూజా సామగ్రిని విక్రయిస్తున్నారు. అసలు కొబ్బరికాయలు, అరటి పండ్లు, తులసి మాలలు, ప్రమిదలకు ఎమ్మార్పీ ఏంటని భక్తులు నివ్వెరపోతున్నారు. వ్యాపారులకు లబ్ధి చేకూర్చేలా అధికారులు ఇలాంటి నిబంధనలు పెట్టడంపై విమర్శలు వస్తున్నాయి.

● మార్కెట్లో పెద్ద సైజు కొబ్బరికాయ రూ.30 ఉండగా కొండపై రూ.50, రూ.30 ఉండే నూనె, ఒత్తులతో కూడిన ప్రమిదను రూ.50, రూ.60 విలువైన తులసిమాలను రూ.100కు అమ్ముతున్నారు. ● బయట డజను అరటి పండ్లు రూ.40 కాగా.. రూ.50 నుంచి రూ.60 వరకు తీసుకుంటున్నారు.

విచారణ చేపట్టి చర్యలు

'టెండర్‌లో ఎందుకు ఈ నిబంధన పెట్టారన్న దానిపై విచారిస్తున్నాం. ఇక మీదట అలా జరగకుండా చర్యలు తీసుకుంటాం.' అని ఆలయ సూపరింటెండెంట్ నగేశ్ పేర్కొన్నారు.

చదువుకో.. ఇంకా నేర్చుకో

పాలకొల్లు, న్యూస్‌టుడే

● ఆచంట మండలం వల్లూరు చెందిన యువతి పాలకొల్లు ఏఎస్ఎన్ఎం ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో చదువుతున్నారు. డ్రోన్ నిర్వహణపై కళాశాలలో అయిదు రోజుల శిక్షణ ఇస్తున్నట్లు తెలుసుకుని వెంటనే పేరు నమోదు చేసుకుని మెలకువలు నేర్చుకున్నారు. దీని ద్వారా కిసాన్ డ్రోన్ తీసుకుని స్వయం ఉపాధి పొందవచ్చనేది ఆమె యోచన.

● ఆకివీడు ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో బ్యూటీషియన్, డేటా ఎంట్రీ, పైథాన్, సోలార్ ప్యానల్ ఇన్‌స్టలేషన్, సీఫుడ్ ప్రాసెసింగ్ తదితర కోర్సుల్లో ఈ ఏడాది 264 మంది శిక్షణ పొందారు. వీరంతా ఈ నైపుణ్య శిక్షణతో ఎప్పుడైనా ఎక్కడైనా ఉపాధి పొందే అవకాశం దక్కించుకున్నారు.

యువత పంథా మారింది. కళాశాలలకు వెళ్లి చదువుకుంటే సరిపోదు.. భవిష్యత్తు అవసరాలకు తగ్గట్లుగా అదనపు నైపుణ్యాలు పెంపొందించుకుంటే వేగంగా ఉపాధి అవకాశాలు పొందవచ్చని భావిస్తున్నారు. ప్రభుత్వ కళాశాలల్లోనూ పీఎం ఉష పథకం, స్వచ్ఛంద సంస్థల ద్వారా ఇస్తున్న నైపుణ్య శిక్షణలను సద్వినియోగం చేసుకుంటూ ఉపాధికి అవకాశమున్న రంగాలపై దృష్టి సారిస్తున్నారు.

విద్యార్థులకు డ్రోన్‌పై శిక్షణ

ఉమ్మడి జిల్లాలో ఇలా..
- ప్రభుత్వ డిగ్రీ కళాశాలలు- 14
- ఇంజినీరింగ్ కళాశాలలు- 15
- ఏటా డిగ్రీ పూర్తి చేస్తున్న విద్యార్థులు- 20 వేలు (సుమారుగా)

గ్రూపును బట్టి

డిగ్రీ చదువుతున్న యువతలో కొందరు వారు ఎంచుకున్న గ్రూపును బట్టి అనుబంధ కోర్సుల్లో శిక్షణ పొందుతున్నారు. బీఎస్సీ కెమిస్ట్రీ విద్యార్థులు భూసార పరీక్షలు, బైపీసీ విద్యార్థులు రక్త పరీక్షలకు సంబంధించిన కోర్సులు ఎంచుకుంటున్నారు. బీఏ, బీకాం చదువుతున్న యువత కంప్యూటర్ సంబంధిత కోర్సుల్లో శిక్షణ పొందుతున్నారు. డిగ్రీ విద్యార్థులు అందుబాటులో ఉన్న నైపుణ్య కోర్సులను సద్వినియోగం చేసుకోవాలని జిల్లా నైపుణ్యాభివృద్ధి అధికారి లోకమానేశ్వరరావు సూచించారు.

సాంకేతికతతో..

వివిధ రంగాల్లో డ్రోన్ వినియోగం పెరుగుతుండటంతో యువత సంబంధిత కోర్సులపై ఆసక్తి చూపుతున్నారు. డ్రోన్లను పంటలకు మందుల పిచికారీ, ఫొటోగ్రఫీ, సర్వేలు, భద్రతా అవసరాలు, నేరాల కట్టడికి విస్తృతంగా ఉపయోగిస్తున్నారు. వీటి నిర్వహణ, సాంకేతిక అంశాల్లో శిక్షణ పొందితే ఉపాధికి ఢోకా ఉండదని డ్రోన్ టెక్నాలజీ నిపుణుడు వినయ్ తెలిపారు.

ఇక్కడ ఉండు.. కనిపించకుండా!

భీమవరం ఆధ్యాత్మికం, న్యూస్‌టుడే: మహాశివరాత్రి కల్యాణోత్సవాలకు పంచారామక్షేత్రం సోమేశ్వర జనార్దనస్వామి ఆలయంలో ఏర్పాట్లు ప్రారంభించారు. వివిధ ప్రాంతాల నుంచి వచ్చే భక్తుల కోసం ఆలయం ఎదుట ఏర్పాటు చేసే తాత్కాలిక పురపాలక మరుగుదొడ్లు నేటికీ కనిపించకపోవడం శోచనీయం. ప్రస్తుతం ఒక మరుగుదొడ్డి ఉన్నా నిర్వహణ లేకపోవడంతో వినియోగించడానికి వీలులేకుండా మూలన ఉంది. పురపాలక ఏఈ వి.మణి మాట్లాడుతూ ఇక్కడ ఉన్న తాత్కాలిక మరుగుదొడ్లను మావుళ్లమ్మ ఉత్సవాల నిమిత్తం తరలించారని, అక్కడ ఉత్సవాలు శుక్రవారంతో పూర్తి కావడంతో అక్కడి నుంచి తీసుకువచ్చి ఇక్కడ ఏర్పాటు చేస్తామని చెప్పారు.

● ఇది భీమవరం పట్టణం నుంచి మండలం మీదుగా వెళ్లే లోసరి ప్రధాన పంట కాలువ. దీనిపై అయిదు వేల ఎకరాల వరి, 25 వేల ఎకరాల ఆక్వా సాగు ఆధారపడి ఉన్నాయి. 11 గ్రామాల్లో 32 వేల మందికి తాగునీరు అందుతోంది. అంతటి కీలకమైన ఈ కాలువ ఇప్పుడు అధ్వానంగా ఉంది. జిల్లాలో ఉండి మినహా మిగిలిన నియోజకవర్గాల్లోని కాలువలు 90 శాతం దారుణంగా ఉన్నాయి.

నీరులా.. పనులు పరుగెత్తాలి

కాలువల ప్రక్షాళనకు నిధులు

భీమవరం కలెక్టరేట్, న్యూస్‌టుడే: అధ్వానంగా మారిన కాలువల ప్రక్షాళనకు కూటమి ప్రభుత్వం చర్యలు చేపట్టింది. వేసవిలో వివిధ పనులు చేపట్టేందుకు ఇప్పటికే ఓఅండ్ఎం నిధులు ఇచ్చింది. టెండర్ల ప్రక్రియ పూర్తి చేసి ఇక పనులు చేయడమే మిగిలింది. అంతా సజావుగా సాగి పనులు పూర్తయితే సాగునీటి సమస్య చాలా వరకు తీరుతుంది. కానీ కాలువలు కట్టే సమయానికి టెండర్లు పిలవడం.. నీరు విడుదల సమయానికి పనులు మొదలవ్వడం ఏటా జరుగుతోంది. దీంతో ఆశించిన మేర పనులు జరగక రైతులు ఇబ్బందులు పడుతున్నారు. గతేడాది దాదాపుగా అదే జరిగింది. ఈసారి ఆ పరిస్థితిని అధిగమించాలని ప్రభుత్వం ఆదేశించింది. ఆ మేరకు కలెక్టర్ నాగరాణి ఆపరేషన్ అండ్ మెయింటెనెన్స్ (ఓఅండ్ఎం) పనులపై సంబంధిత అధికారులతో సమీక్ష జరిపి దిశానిర్దేశం చేశారు.

●రబీలో సాగునీటికి ఎట్టి పరిస్థితుల్లోనూ ఇబ్బంది రాకూడదు. కాలువలు కట్టడానికి ముందే టెండర్ల ప్రక్రియ పూర్తిచేయాలి. అవి కట్టే సమయానికి పనులు ప్రారంభించాలి. దానికి తగినట్లుగా ఏర్పాట్లు వెంటనే చేయండి.
- నాగరాణి, కలెక్టర్

జిల్లాలో ఇలా

ప్రధాన పంట కాలువలు	11
ఓఅండ్ఎం నిధులు	రూ.12.73 కోట్లు

పనుల వివరాలు

తూడు తొలగింపు	152
పూడికతీత	52
షట్టర్ల మరమ్మతులు	24
ఇతర	83

ప్రశాంతంగా రాష్ట్ర బార్ కౌన్సిల్ ఎన్నికలు

భీమవరం పట్టణం, న్యూస్‌టుడే: బార్ అసోసియేషన్ రాష్ట్ర సంఘం ఎన్నికలు శుక్రవారం జరిగాయి. భీమవరం న్యాయస్థాన సముదాయ ఆవరణలో ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 వరకు పోలింగ్ జరిగింది. భీమవరం బార్ అసోసియేషన్ నుంచి 590 ఓటర్లకు 541 మంది ఓటుహక్కు వినియోగించుకున్నారు.

ఏలూరు గ్రామీణ, న్యూస్‌టుడే: ఏలూరు జిల్లాలో ప్రశాంతంగా ఎన్నికలు ముగిశాయి. స్థానిక జిల్లా న్యాయస్థానం ప్రాంగణంలో పోలింగ్ ప్రక్రియ నిర్వహించారు. ఏలూరు బార్ అసోసియేషన్‌లో 749 మంది సభ్యులుండగా.. 649 మంది ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఏలూరు నుంచి న్యాయవాది బి.వి.కృష్ణారెడ్డి కౌన్సిల్ సభ్యుడిగా పోటీలో ఉన్నారు.

పట్టించుకోకుంటే.. నేను పట్టించుకుంటా

పుర అధికారులకు ఆర్డీ నాగనరసింహారావు హెచ్చరిక

భీమవరం పట్టణం, న్యూస్‌టుడే: ప్రజా సమస్యలను తక్షణం పరిష్కరించాలని పురపాలక రాజమహేంద్రవరం ప్రాంతీయ సంచాలకుడు సీహెచ్.నాగనరసింహారావు ఆదేశించారు. గంటలో భారీ ఎత్తున ఫిర్యాదులు వచ్చాయంటే క్షేత్రస్థాయిలో పనితీరు అర్థమవుతుందంటూ అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఫోన్ ఇన్ ఉన్నా ఆలస్యంగా వచ్చారంటే.. విధుల్లో ఎంత చురుగ్గా వ్యవహరిస్తున్నారో ప్రజల ఫిర్యాదులే తేటతెల్లం చేస్తున్నాయని అసహనం వ్యక్తం చేశారు. గంటల్లో చేయాల్సిన పనులను సైతం నెలల తరబడి పరిష్కరించలేకపోతే ఎలాగని ప్రశ్నించారు. ఇకపై ప్రతి పట్టణంలో తాను ఆకస్మికంగా పర్యటిస్తానని, ప్రజా ఫిర్యాదుల్లో స్థానిక ఉద్యోగుల అలసత్వం ఉంటే చర్యలు తీసుకుంటానని హెచ్చరించారు.

'ఈనాడు' ఆధ్వర్యంలో డయల్ యువర్ పురపాలక ఆర్డీ కార్యక్రమాన్ని శుక్రవారం భీమవరం పురపాలక సంఘంలో నిర్వహించారు. ఉమ్మడి జిల్లాలోని పట్టణాల ప్రజలు తమ సమస్యలను విన్నవించారు. స్థానిక అధికారులకు గతంలో చెప్పినా పరిష్కారం కాలేదని ఫిర్యాదుదారులు చెబుతున్నారంటే, సమస్య విన్నవించుకుని ఏ ఫలితం ఉందని దాని అర్థమన్నారు. ఇప్పుడు తన దృష్టికి తెచ్చారని, అప్పటికీ పరిష్కరించకపోతే డి.ఎం.ఎ వరకూ వెళ్తారన్నారు. ప్రజలు నేరుగా వచ్చినా, పురమిత్ర యాప్ ద్వారా విన్నవించినా పరిష్కరించి ఫిర్యాదుదారులకు తెలియజేయాలని సూచించారు. ప్రతి ఫిర్యాదుదారుడి చరవాణి నంబరు నమోదు చేసుకున్నానని, సమస్య పరిష్కారమయ్యే వరకు వదిలేది లేదని చెప్పారు.

ఫిర్యాదులను నమోదు చేసుకుంటున్న అధికారులు

ఈనాడు మీతో ఉండు

? ఆదిత్య కళాశాల రోడ్డులో చెత్త ఎప్పటికప్పుడు తీయరు.
- బూరా శ్రీను, 26వ వార్డు, భీమవరం

? ఫాగింగ్, డ్రెయిన్ల శుభ్రత లేదు. చెత్త తీయమని చెప్పినా పట్టించుకోరు.
- శేషమాంబ, కాళ్లకూరి వారి వీధి

? దాసుల వీధిలో చెత్త కలెక్షన్ పాయింట్ దగ్గర వేసిన వ్యర్థాలను తీయడం లేదు.
- జి.వి నరసింహరాజు, బలుసుమూడి రామాలయం

? మా కాలనీలోని ఖాళీ స్థలంలో మురుగు, దోమల విజృంభణ ఎక్కువగా ఉంది.
- జె.ఎస్.నందన్, బ్యాంకుకాలనీ

? మావుళ్లమ్మ పూరిగుడి వీధిలో జైన్ దేవాలయం దగ్గర చెత్తను ఎప్పటికప్పుడు తీయించాలి.
- మహేంద్రజైన్, భీమవరం

? శ్వేత నర్సింగ్‌హోమ్ దగ్గర డ్రెయిన్ ఆక్రమణ వల్ల మురుగు నీటి ప్రవాహం ఆగిపోతుంది.
- గూడూరి శివ, 14వ వార్డు

? డ్రెయిన్ కల్వర్టు దిగబడిపోయింది. కొత్తగా నిర్మించాలి.
- కార్తిక్, 31వ వార్డు

నరసాపురం

? డ్రెయిన్లను శుభ్రం చేయడం లేదు. దోమలతో జ్వరాలు వస్తున్నాయి.
- చిలుకూరి బాలాజీ, నరసాపురం

? తాగునీరు మురుగు వాసన వస్తున్నాయి.
- చినిమిల్లి వెంకటేశ్వరరావు, నరసాపురం

? స్టేషన్ పేటలో పారిశుద్ధ్య నిర్వహణ సక్రమంగా లేదు.
- భుమ్మాపు శామ్యూల్, 30వ వార్డు

దోమలతో ఇబ్బంది పడుతున్నా ఫాగింగ్ చేయించరు. డ్రెయిన్లను శుభ్రం చేయడం లేదు. **- కొప్పినీడి శ్రీను, 23వ వార్డు**

● క్షేత్రస్థాయిలో పరిశీలన.. భీమవరంలో వచ్చిన ఫిర్యాదుల్లో కొన్నింటిని ఆర్డీ నాగనరసింహారావు క్షేత్రస్థాయిలో పరిశీలించారు. కల్వర్టు నిర్మించకపోతే మురుగు ఎలా వెళ్తుందని అధికారులను నిలదీశారు. చెత్తను గంటల వ్యవధిలో తొలగించి, డ్రెయిన్లు శుభ్రం చేయించాలని ఆదేశించారు. కమిషనర్ కె.రామచంద్రారెడ్డి, సహాయ కమిషనర్ ఎ.రాంబాబు, డీఈ తాతబ్బాయి, పట్టణ ప్రణాళిక ఏసీపీ శ్రీలక్ష్మి, ఆర్ఐ శ్రీనివాసరాజు పాల్గొన్నారు.

సందర్భమేదైనా ఈనాడు ను చేసుకోండి వేదిక

మీ బంధుమిత్రులు, కుటుంబ సభ్యులు, శ్రేయోభిలాషులకు ఈనాడులో ప్రకటనల ద్వారా తెలియజేయండి

ప్రకటనల కొరకు సంప్రదించండి: 80080 12494

(c) eenadu

ముప్పేట ముప్పు!

ఆచంట- పాలకొల్లు రోడ్డులో మలుపు వద్ద ఇలా..

ఆచంట, న్యూస్‌టుడే: అసలే ఇరుకు దారి.. ఆపై మలుపు.. వీటికి తోడు డ్రెయిన్ తూముపై శ్లాబు వేయకుండా వదిలేయడం వాహనదారుల పాలిట ప్రమాదకరంగా పరిణమించింది. ఆచంట- పాలకొల్లు ప్రధాన మార్గంలో కచేరీ కూడలి నుంచి మార్కెట్ మధ్య ఇటీవల సీసీ రోడ్డు నిర్మించారు. వీధి డ్రెయిన్‌కు సంబంధించి రెండు తూరలు కలిసే చోట గుంతలను అలాగే వదిలేశారు. రాత్రి వేళ దీనిని గమనించపోతే పెను ప్రమాదం తప్పదని వాహనదారులు ఆందోళన చెందుతున్నారు. మహాశివరాత్రి రోజున ఈ దారిలో వేలాది వాహనాలు రాకపోకలు సాగిస్తాయి. వేల సంఖ్యలో సందర్శకులు, భక్తులు నడిచి వెళ్తారు. ఈ నేపథ్యంలో తాత్కాలికంగానైనా గుంతను పూడ్చాలని స్థానికులు కోరుతున్నారు.

మావుళ్లమ్మ లడ్డూ @ రూ.1.45 లక్షలు

భీమవరం ఆధ్యాత్మికం, న్యూస్‌టుడే: భీమవరం ఇలవేల్పు మావుళ్లమ్మ ఆలయ 62వ వార్షిక మహోత్సవాల ముగింపు సందర్భంగా శుక్రవారం అమ్మవారి సన్నిధిలో పులిహోర, వివిధ రకాల మిఠాయిలతో కుంభం పోసి మహానివేదన సమర్పించారు. అనంతరం భక్తులు అమ్మవారికి సమర్పించిన 36 కిలోల లడ్డూ బహిరంగ వేలం పాట నిర్వహించగా పట్టణానికి చెందిన బోడపాటి చినబాబు రూ.1.45 లక్షలకు దక్కించుకున్నారు.

విజిలెన్స్ తనిఖీల్లో.. భారీగా ఎరువులు, పురుగు మందుల స్వాధీనం

తణుకు, న్యూస్‌టుడే: విజిలెన్స్ అధికారులు నిర్వహించిన దాడుల్లో ఇరగవరం మండలం కంతేరులోని దీవెన ఆగ్రో కెమికల్స్ నిర్వాహకుడు గంటా సురేంద్రపై 6ఏ కేసుతో పాటు, క్రిమినల్ కేసు నమోదు చేసినట్లు విజిలెన్స్ అధికారులు తెలిపారు. విజిలెన్స్ ఎస్పీ కె.నాగేశ్వరరావు ఆదేశాల మేరకు విజిలెన్స్ డీఎస్పీ వెంకటేశ్వరరావు ఆధ్వర్యంలో గురువారం ఇరగవరం మండలం కంతేరులోని దీవెన ఆగ్రో కెమికల్స్ దుకాణంపై దాడి చేశారు. మధ్యాహ్నం ప్రారంభించి గురువారం అర్ధరాత్రి వరకు సాగిన తనిఖీల్లో ఎరువులకు సంబంధించి రూ.14.34 లక్షలు విలువైన నిల్వలో వ్యత్యాసం ఉన్నట్లు గుర్తించారు. పురుగు మందులకు సంబంధించి నిల్వలకు రశీదులు ఉన్నప్పటికీ అనధికారిక గోదాములో నిల్వ ఉంచిన కారణంగా రూ.80.01 లక్షలు విలువ చేసే 22.89 టన్నుల పురుగు మందులు జప్తు చేసి మండల వ్యవసాయాధికారి రాఘవేంద్రరావుకు అప్పగించినట్లు తెలిపారు. విజిలెన్స్ దాడుల్లో ఇంతటి పెద్ద మొత్తంలో పట్టుబడిన ఘటన రాష్ట్రంలో ఇదే మొదటిసారి అని విజిలెన్స్ ఎస్సై సీతారాము పేర్కొన్నారు. ఈ దాడుల్లో విజిలెన్స్ తహసీల్దార్ బి.కన్యాకుమారి, రెవెన్యూ సిబ్బంది పాల్గొన్నారు.

BUSINESS SERVICES

బంగారం బ్యాంకులలో / ఏ ఇతర ప్రైవేటు సంస్థలలో తాకట్టులో ఉన్నవి విడిపించి ఈ రోజు మార్కెట్ ధర ప్రకారం కొనబడును. (స్పాట్‌క్యాష్). Ph.81422 92071.

FINANCIAL SERVICES

ప్రభుత్వ ఉద్యోగులకు పర్సనల్ లోన్స్ ఇళ్ల స్థలాలు, పొలాలు, ఫ్యాక్టరీలు, స్థిరాస్తులు, కాలేజీలపై తక్కువ వడ్డీతో ఫైనాన్స్ చేయబడును. బ్యాంకు లోన్స్‌లో ఉన్నా ఇవ్వబడును. *నో సిబిల్/ నో బ్రోకర్స్ *MSR గ్రూప్, వైజాగ్. Ph.:9121314141.

PERSONAL CLASSIFIEDS

CONGRATULATORY MESSAGES

★ప్రపంచ ప్రేమికులారా! మీరు ఈరోజు మీ ప్రేమకు గుర్తుగా 1 మొక్కను నాటండి ★పచ్చదనాల ప్రపంచాన్ని సృష్టించండి ★ప్రేమతో మీ రాజ్. ✆ 94432 89171

REAL ESTATE

COMMERCIAL SPACE FOR SALE

AP NTR జిల్లా పెనుగంచిప్రోలు 6 ఎ॥ మామిడి తోటతో మంచి ఆదాయం కలిగిన కళ్యాణ మండపాలు -2 (A/C, Non A/C) అన్నివసతులతో 12.5 Cr కే అమ్మకం. ✆ 77997 95599

EENADU Classifieds

LEASE

తెలంగాణ, ఖమ్మంలో 3021 చ॥గ॥లు ట్విన్ థియేటర్/ కమర్షియల్ లీజుకు సం॥ 9848531544. bit.ly/4rMIdEv

TO LET

COMMERCIAL

భీమవరంలో రన్నింగ్‌లో ఉన్న అన్ని వసతులు కలిగి మెయిన్ రోడ్‌లో ఉన్న లాడ్జి అద్దెకు ఇవ్వబడును. ✆ 89853 11167.

JOBS

NARAYANA ENGINEERING COLLEGES (AUTONOMOUS) : NELLORE | GUDUR

we are HIRING

Applications are invited from eligible candidates for the position of ASSISTANT PROFESSOR, PLACEMENT TRAINER in the following disciplines. Interested candidates may e-mail their resumes.

TRAINING & PLACEMENT: CORPORATE RELATIONS EXTERNAL APTITUDE | REASONING | VERBAL SOFT SKILLS ENGLISH LANGUAGE LAB TRAINER TECHNICAL TRAINER (C | JAVA | PYTHON DATA STRUCTURES | AI TOOLS | FULL STACK DATA BASE | AWS | BI TOOLS DIGITAL MARKETING TOOLS).

ENGINEERING: CSE (AIML, DATA SCIENCE) | ECE | CIVIL MECHANICAL | MATHS | ENGLISH CHEMISTRY | PHYSICS

GENERAL INFORMATION
- Qualifications and experience must be as per AICTE norms.
- Salary is not a constraint for deserving candidates.
- Industrial experience will be considered as an added advantage.

For Enquiries Contact - HR : 87903 50096

Mail your resume to: careers.nec@narayanagroup.com

భీమవరం ఐజ రెడీమేడ్ షోరూమ్ నందు పనిచేయుటకు లేడీ రిసెప్షనిస్ట్, క్యాషియర్, ఫ్లోర్ మేనేజర్ కావలెను. ✆ 92466 77388, 99089 91239.

భీమవరంలో బేకరి స్వీట్ షాపులో జ్యూస్, ఫ్రైడ్ చికెన్, చైనీస్ చేయుటకు మాస్టర్స్ కావలెను. వెంటనే సంప్రదించండి. సెల్: 89853 11167.

త్రివేణి హోంకేర్‌లో వృద్ధులను/ పేషెంట్స్‌ను చూసుకొనుటకు వర్కర్స్/ నర్సులు కావలెను. ఫ్రీ వసతి, భోజనం,జీ:18K to 20K. ✆96404 00073, 98485 71888.

గమనిక

క్లాసిఫైడ్ ప్రకటనలకు ప్రతి స్పందించే ముందు తగిన రీతిలో క్షుణ్ణంగా విచారించుకోవలసిందిగా పాఠకులకు సూచించడమైనది. ప్రకటనదారు చెబుతున్న లేదా చేసుకుంటున్న క్లెయిములతో ఈ వార్తాపత్రికకు ఏవిధమైన సంబంధం లేదు. ప్రకటనదారులు సరుకుల అమ్మకం లేదా అందించిన సేవల విషయంలో తప్ప, ప్రకటనలద్వారా ప్రజల నుండి ఎట్టి డబ్బును వసూలు చేయరాదు. డబ్బును వసూలు చేసే ప్రకటన కర్తను బ్లాక్-లిస్టులో ఉంచే మరియు/ లేదా అతనిపై చట్టపరమైన చర్య తీసుకునే హక్కు యాజమాన్యానికి కలదు.

నెక్ సూచించిన కోడిగ్రుడ్ల ధర

★ For the Information of Trade & Industry

★ గోదావరి జోన్ ప్లాస్టిక్ ట్రేలో సరఫరా చేసే ఫారం గేటు గ్రుడ్డు ధర రూ. 5.05 పై॥

తణుకు ఆఫీసు: 08819-224254

యాక్సిస్ బ్యాంక్ లిమిటెడ్

రిటెయిల్ లెండింగ్ అండ్ పేమెంట్ గ్రూప్ (సౌత్ జోనల్ కార్యాలయం/బ్రాంచి): యాక్సిస్ బ్యాంక్ లిమిటెడ్ డోర్ నం. 30-22-79, శ్రీ టవర్స్, 1వ అంతస్తు, ఏలూరు రోడ్డు, సీతారామపురం సర్కిల్, విజయవాడ-520002.

యాక్సిస్ బ్యాంక్ లిమిటెడ్, 3వ అంతస్తు, గిగాప్లెక్స్, ఎన్‌పిసి-1, టిటిసి ఇండస్ట్రియల్ ఏరియా, ముగల్సాన్ రోడ్, ఏరోలి, నవీ ముంబాయి- 400708. నమోదిత కార్యాలయం: 'త్రిశూల్', 3వ అంతస్తు, సమర్థేశ్వర్ టెంపుల్ లా గార్డెన్ ఎదుట, ఎల్లిస్‌బ్రిడ్జి, అహ్మదాబాద్-380006.

స్థిరాస్తి అమ్మకం కొరకు ఇ-వేలం అమ్మకం ప్రకటన

సెక్యూరిటీ ఇంటరెస్ట్ (ఎన్‌ఫోర్స్‌మెంట్) రూల్స్, 2002 యొక్క రూల్ 8 (6) లోని నిబంధనలతో చదువుకోవల్సిన సెక్యూరిటైజేషన్ అండ్ రీకన్‌స్ట్రక్షన్ ఆఫ్ ఫైనాన్షియల్ ఎసెట్స్ అండ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ ఆఫ్ సెక్యూరిటీ ఇంటరెస్ట్ యాక్ట్, 2002 క్రింద స్థిరాస్తుల అమ్మకం కొరకు ఇ-వేలం అమ్మకం ప్రకటన.

సాధారణ ప్రజానీకానికి మరియు ముఖ్యంగా రుణగ్రహీతలు మరియు గ్యారంటర్లకు ఇందుమూలముగా తెలియజేయునది ఏమనగా సెక్యూర్డ్ క్రెడిటార్‌కు తనఖా పెట్టబడిన/ ఛార్జిచేయబడిన మరియు సెక్యూర్డ్ క్రెడిటార్ యొక్క అధీకృత అధికారిచే భౌతిక స్వాధీనత చేపట్టబడిన దిగువనీయబడిన స్థిరాస్తి **శ్రీ వేగేశ్న నాగ వెంకట క్రిష్ణం రాజు మరియు శ్రీమతి వేగేశ్న రాధికల నుంచి లోన్ నం.9373 మరియు 9357లో సెక్యూర్డ్ క్రెడిటార్‌కు రావల్సిన 16.03.2024 నాటికి గల బకాయిలు రూ.28,43,047/- (రూపాయలు ఇరవై ఎనిమిది లక్షల నలభైమూడు వేల నలభై ఏడు మాత్రమే)** (16.03.2024 వరకు వడ్డీ ఈ మొత్తంలో కలిపి ఉంది) లను భవిష్యత్ వడ్డీ మరియు వ్యయాలతో అదనంగా రాబట్టు కొనుటకు **"ఎక్కడ ఏది ఎలా ఉన్నది అక్కడ అది అలానే ప్రాతిపదిక" 17.03.2026న విక్రయించబడుతుంది.** అవసరమైన వివరాలను జతపరిచిన వేలం షెడ్యూలులో చూడండి.

తెలిసిన ఎంకంబరెన్సులు (ఏవైనా)	లేవు
రిజర్వు ధర (రూ.లలో)	రూ.38,50,000/- (రూపాయలు ముప్పై ఎనిమిది లక్షల యాభై వేలు మాత్రమే)
ధరావతు: (రూ.లలో)	రూ.3,85,000/- (రూపాయలు మూడు లక్షల ఎనభై ఐదువేలు మాత్రమే)లను బెంగళూరులో చెల్లుబాటగునట్లుగా డిడి/పిఓ ద్వారా 'యాక్సిస్ బ్యాంక్ లిమిటెడ్' పేరిట చెల్లించాలి.
బిడ్ హెచ్చింపు మొత్తము:	రూ.25,000/- (రూపాయలు ఇరవైఐదువేలు మాత్రమే)
బిడ్స్/టెండరును ధరావతుతో దాఖలు చేయు ఆఖరి తేది, సమయం మరియు స్థలం:	16.03.2026 సా.5.00 గం.లోగా యాక్సిస్ బ్యాంక్ లిమిటెడ్ డి.నం. 30-22-79, శ్రీ టవర్స్, 1వ అంతస్తు, ఏలూరు రోడ్డు, సీతారామపురం సర్కిల్, విజయవాడ-520002 వద్ద. శ్రీ షేక్ అజురుద్దీన్‌కు పంపాలి.
బహిరంగ ఇ-వేలం తేది, సమయం మరియు స్థలం:	17.03.2026న ఉ.11.00 గం నుంచి మ.12.00 గం. ప్రతిదీ 5 నిమిషాల అపరిమిత పొడిగింపుతో. వెబ్ పోర్టల్ https://www.bankeauctions.com వద్ద. ఇ-వేలం బిడ్ ఫారం, డిక్లరేషన్ మొదలగునవి గల ఇ-వేలం టెండరు డాక్యుమెంట్లు, పైన తెలిపిన సర్వీసు ప్రొవైడర్ యొక్క వెబ్‌సైట్‌లో అందుబాటులో గలవు.

స్థిరాస్తి షెడ్యూలు:

భీమవరం మునిసిపల్ ఏరియా, భీమవరం మండలం, భీమవరం సబ్ జిల్లా రిజిస్ట్రేషన్, పశ్చిమగోదావరి జిల్లాలో 622.26 చ.గజాలలో 25 చ.గజాల విస్తీర్ణం మేర ఆర్.ఎస్.నం.65/3, ఎల్.పి.నం.145/94, వార్డు నం.35, ప్లాటు నం.1 మరియు 2లలో గల ఆస్తి. **హద్దులు: తూర్పు:** జె.సునీల, కె.సునిత మొదలగు వారికి చెందిన స్థలం - 23 మీటర్లు. **దక్షిణం:** 40' అడుగుల వెడల్పు లే అవుట్ రోడ్ - 24 మీటర్లు. **పడమర:** మునిసిపల్ పార్క్ కొరకు వదిలిన స్థలం - 22.5 మీటర్లు. **ఉత్తరం:** ఎం.రజినికి చెందిన స్థలం. - 24 మీటర్లు.

పై హద్దులలో అవిభాజ్య మరియు అనిర్దేశిత వాటా 25 చ.గజాలు స్థలం (622.26 చ.గజాల స్థలంలో) **ఫ్లాట్ నం.సి-2 వివరణ గల తాకట్టుపెట్టబడిన ఆస్తి.** ఆర్.ఎస్.నం.65/3, ఎల్.పి.నం.145/94, 35వ వార్డులో 622.26 చ.గజాల విస్తీర్ణంలో జి+4 పై అంతస్తులతో బహుళ అంతస్తుల సముదాయంగా నిర్మించబడిన "సత్యం టవర్స్" లో 1000 చ.అడుగుల కామన్ ఏరియా సహా ప్లింత్ ఏరియా మరియు అన్ని సదుపాయాలు మరియు కామన్ మరియు ఉమ్మడి హక్కులు, ఈజ్‌మెంట్ మరియు అప్పర్‌టెనన్స్ సహా 25 చ.గజాల అవిభాజ్య మరియు అనిర్దేశిత వాటా ఉన్న 3వ అంతస్తులోని సి-2 ఫ్లాటు. ఎస్‌ఆర్‌ఓ భీమవరం వద్ద డాక్యుమెంట్ నం.5237/2014 తేది 28.07.2014 ద్వారా శ్రీ వినవి క్రిష్ణం రాజు మరియు శ్రీమతి వి.రాధిక పేరిట గలది. **3వ అంతస్తు సి-2 ఫ్లాటు హద్దులు: తూర్పు:** జె.సునీల మరియు కె.సునీతకు చెందిన స్థలం. **దక్షిణం:** 40 అడుగుల లే అవుట్ రోడ్, **పడమర:** ఫ్లాట్ సి-2 మరియు సి-4 మధ్య డక్ట్. **ఉత్తరం:** 7 అడుగుల వెడల్పు ఉమ్మడి నడవా.

అమ్మకం యొక్క వివరమైన నియమనిబంధనల కొరకు సెక్యూర్డ్ క్రెడిటార్స్ వెబ్‌సైట్ అనగా **https://www.axisbank.com/auction-retail** నందు ఇవ్వబడిన లింక్‌ను మరియు బ్యాంక్ ఆమోదిత సర్వీస్ ప్రొవైడర్ **M/s సి1 ఇండియా ప్రైవేట్ లిమిటెడ్‌వారి వెబ్‌పోర్టల్ https://www.bankeauctions.com** ను చూడండి.

వేలం బ్యాంక్ ఆమోదిత సర్వీస్ ప్రొవైడర్ M/s సి1 ఇండియా ప్రైవేట్ లిమిటెడ్‌వారి వెబ్‌పోర్టల్ **https://www.bankeauctions.com** ద్వారా ఆన్‌లైన్‌లో జరుగును. ఏదేని ఇతర సహాయం కొరకు, ఔత్సాహిక బిడ్డర్లు **శ్రీ షేక్ అజురుద్దీన్ ఫోన్ 7330999018 మరియు శ్రీకార్తిక్ 9080589635ను కార్యాలయ వేళల్లో ఉ. 9.30 గం. నుండి సా. 4.00 గం.** మధ్య సంప్రదించవచ్చును.

ఈ ప్రకటనను సెక్యూరిటీ ఇంటరెస్ట్ (ఎన్‌ఫోర్స్‌మెంట్) (అమెండ్‌మెంట్)రూల్స్, 2002 యొక్క రూల్ 8(6) క్రింద రుణగ్రహీతలకు ఇస్తున్న 30 రోజుల నోటీసుగా పరిగణించవలెను.

తేది: 14.02.2026
ప్రదేశం: పశ్చిమగోదావరి.

సం/- అధీకృత అధికారి
యాక్సిస్ బ్యాంక్ లిమిటెడ్

విజిలెన్స్ వెంటపడితేనే... బయటకు

ఈనాడు డిజిటల్, భీమవరం, తణుకు, వాసవీ పెనుగొండ గ్రామీణ, న్యూస్‌టుడే: ఒకపక్క ఎరువుల కొరత లేకుండా చూడాలని ప్రభుత్వం చూస్తుంటే మరోపక్క వ్యాపారులు అనధికారికంగా నిల్వ ఉంచి రైతులను ఇబ్బందులకు గురి చేస్తున్నారు. ఎప్పటికప్పుడు తనిఖీలు చేయాల్సిన వ్యవసాయ శాఖ సిబ్బంది తూతూమంత్రంగా వ్యవహరించడంతో విజిలెన్స్ అధికారుల దాడుల్లో బయటపడుతున్నాయి. తాజాగా ఇరగవరం మండలంలో విజిలెన్స్ దాడులతో ఇళ్లల్లో, ఇతర ప్రాంతాల్లో అనధికార నిల్వలుంచిన వారిలో ఆందోళన మొదలైంది.

తనిఖీలు లేక పెరుగుతున్న అనధికారిక ఎరువుల నిల్వలు

జిల్లాలో ప్రైవేటు ఎరువుల దుకాణాలు: 438
ఎరువుల అవసరం: 38,400 మెట్రిక్ టన్నులు
డీఏపీ, కాంప్లెక్స్, ఇతరత్రా అవసరం: 48 వేల మెట్రిక్ టన్నులు

☛ ఇరగవరం మండలం కంతేరులోని ఓ ఎరువులు, పురుగు మందుల దుకాణంపై విజిలెన్స్ అధికారులు దాడిచేసి ఎరువుల నిల్వల్లో రూ.14.34 లక్షలు వ్యత్యాసంతోపాటు అనధికార గోదాములో రూ.80 లక్షల విలువ చేసే పురుగు మందులు నిల్వ ఉంచినట్లు గుర్తించి స్వాధీనం చేసుకున్నారు.

☛ గతంలో పెంటపాడు మండలంలో కె.పెంటపాడు, అలంపురం గ్రామాల్లోని ఎరువుల దుకాణాల్లో విజిలెన్స్ తనిఖీలు చేసి అనధికారికంగా, బిల్లులు లేకుండా విక్రయిస్తున్న రూ.లక్షల విలువ చేసే ఎరువులను, పురుగు మందు సామగ్రిని సీజ్ చేశారు. నాలుగు నెలల కిందట సిద్ధాంతంలోని పలు దుకాణాలను తనిఖీలు చేసి రూ.8.28 లక్షల విలువ చేసే ఎరువుల అమ్మకాలను నిలిపివేశారు.

☛ పెనుగొండ మండలం చిన్నమల్లంలోని ఓ దుకాణాన్ని విజిలెన్స్ అధికారులు తనిఖీలు చేసి రూ.50 లక్షల విలువైన వరి విత్తనాలను గుర్తించి, యజమానిపై కేసు నమోదు చేశారు. తణుకులోని పలు గోదాముల్లోనూ తనిఖీలు చేసి రూ.61.61 లక్షలు విలువ గల ఎరువులను సీజ్ చేశారు.

తనిఖీలు లేవు, బిల్లులివ్వరు..

పురుగు మందులు, ఎరువుల దుకాణాల తనిఖీలకు మండల స్థాయిలో టాస్క్‌ఫోర్స్ కమిటీలు ఆయా దుకాణాల్లో తనిఖీలు చేసి పరిశీలిస్తున్నట్లు జిల్లా వ్యవసాయ శాఖ అధికారులు చెబుతున్నా క్షేత్రస్థాయిలో కనిపించడం లేదు. అవసరం లేని మందులు, ఎరువుల వాడకాన్ని నియంత్రించి, రైతులకు ఆర్థిక భారం తగ్గించేందుకు బిల్లు రాసే విధానాన్ని గతంలో ప్రవేశపెట్టగా పూర్తిస్థాయిలో అమలు కావడం లేదు. దుకాణాల వద్ద ఈ-పాస్ యంత్రాల వినియోగం అంతంత మాత్రంగానే ఉంది. కొనుగోలుకు సంబంధించిన రసీదులు ఇవ్వడం లేదనే ఆరోపణలు ఉన్నాయి. పైగా దుకాణాల ఎదుట ఎప్పటికప్పుడు స్టాక్, ధరల పట్టికలు ప్రదర్శించడం లేదు. అనధికారికంగా పురుగు మందులను విక్రయించే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని జిల్లా వ్యవసాయ శాఖ అధికారి జడ్.వెంకటేశ్వరరావు తెలిపారు.

నృసింహ ధన్వంతరి మహాయజ్ఞం ప్రారంభం

ద్వారకాతిరుమల, న్యూస్‌టుడే: ద్వారకాతిరుమల మండలం ఐఎస్ జగన్నాథపురం సుందరగిరిపై ఉన్న లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో అతిరుద్ర సహిత శ్రీసుదర్శన నృసింహ ధన్వంతరి మహాయజ్ఞం శుక్రవారం ప్రారంభమైంది. హైదరాబాద్‌కు చెందిన కంచర్లకోట నరసింహా గురూజీ ఆధ్వర్యంలో పండితులు, రుత్వికులు అంకురార్పణ, ధ్వజారోహణ, కలశ స్థాపన వంటి పూజాదికాలను శాస్త్రోక్తంగా నిర్వహించారు.

అనుమతుల్లేని మట్టి తవ్వకాలపై కొరడా

- భూ యజమాని, పొక్లెయిన్లు పెట్టిన వారికీ ఝలక్
- ఆరుగొలనులో 15 మందిపై కేసు

ఈనాడు-ఏలూరు: పట్టా భూమే కదా? అనుమతులు లేకుండా మట్టి తవ్వినా పట్టించుకోరని నిర్లక్ష్యం వహిస్తే మూల్యం చెల్లించుకోవాల్సిందే. అందుకు తాడేపల్లిగూడెం మండలం ఆరుగొలనులో జరిగిన వ్యవహారమే నిదర్శనం. తాజాగా ఆ భూయజమానికి నిఘా (విజిలెన్స్) విభాగం గట్టి ఝలక్ ఇచ్చింది. అంతేకాదు ఈ అనధికార మట్టి తవ్వకాల్లో భాగస్వాములైన ప్రతి ఒక్కరిపై క్రిమినల్ కేసులు నమోదుకు ఆదేశించి ఉమ్మడి పశ్చిమలో తొలిసారిగా మట్టి మాఫియా ఆగడాలపై కొరడా ఝుళిపించింది.

ఆరుగొలనులో ఓ పట్టా భూమిలో అనుమతులు లేకుండా విచ్చలవిడిగా మట్టి తవ్వుతున్నట్లు ఎస్పీ నాగేశ్వరరావుకు ఫిర్యాదు అందింది. దానిపై విచారణకు వెళ్లగా భారీగా జరిగినట్లు తేలింది. రాయల్టీ, సీనరేజీ రూపేణా రూ.4 కోట్ల మేర ప్రభుత్వానికి నష్టం వాటిల్లిందని గుర్తించి ఆ మొత్తాన్ని బాధ్యులైన వారి నుంచే వసూలు చేయాలని గనుల శాఖకు సూచించి ప్రభుత్వానికి నివేదిక పంపటంతో మాఫియా వర్గాల్లో అలజడి నెలకొంది.

అయితే ఇబ్బందే..

విజిలెన్స్ కేసుల్లో రెవెన్యూ ఆఫ్ రికవరీ చట్టం(ఆర్‌వోఆర్) కింద భూములు, ఇళ్లు వేలం వేసి ప్రభుత్వం నష్టపోయిన ఆదాయాన్ని రాబట్టుకునే నిబంధన ఉందని ఎస్పీ నాగేశ్వరరావు తెలిపారు. అనధికార మట్టి తవ్వకాలకు ఎవరూ వాహనాలు సమకూర్చకూడదన్నారు. అనధికారికంగా మట్టి తవ్వి, విక్రయించటం నేరమని, అనుమతులు తీసుకునే చేయాలని స్పష్టం చేశారు.

వాహనాలు సమకూర్చిన వారిపై..

మట్టి తరలింపునకు టిప్పర్లు, తవ్వకాలకు పొక్లెయిన్ పెట్టాలంటే ప్రభుత్వ అనుమతి ఉందా? లేదా అనేది తెలుసుకోవాలి. అవేం పట్టించుకోకుండా వాహనాలు పెడితే వారు అక్రమాల్లో బాధ్యులవుతారని విజిలెన్స్ వర్గాలు తెలిపాయి. ఆరుగొలను తవ్వకాల్లో భూమి యజమాని మొదలు పొక్లెయిను, టిప్పరు యజమానులు, ఆ మట్టిని విక్రయించిన వ్యక్తులు దాకా ఏ ఒక్కర్నీ వదలకుండా అందరి పాత్రపై ఆధారాలు సేకరించి 15 మందిపై పకడ్బందీగా కేసులు నమోదుకు గనుల శాఖకు సిఫార్సు చేసింది. ఆ భూమిలో నెలన్నర నుంచి 1.11 లక్షల క్యూబిక్ మీటర్ల మట్టి తవ్వి తరలించారు. తనిఖీలకు వెళ్లిన సమయంలో ఐదు లారీలు, రెండు ఎస్కలేటర్లు గుర్తించి స్వాధీనం చేసుకున్నారు.

వాణిజ్య పన్నులు సకాలంలో చెల్లించాలి: కలెక్టర్

భీమవరం కలెక్టరేట్, న్యూస్‌టుడే: వాణిజ్య పన్నులను సకాలంలో చెల్లించి రాష్ట్రాభివృద్ధికి తోడ్పడాలని కలెక్టర్ నాగరాణి సూచించారు. శుక్రవారం కలెక్టరేట్‌లో సంబంధిత శాఖలతో నిర్వహించిన జీఎస్టీ సమావేశానికి ఆమె అధ్యక్షత వహించి మాట్లాడారు. ఇంజినీరింగ్‌శాఖల ద్వారా చేపడుతున్న పనులకు ఆయా ఏజెన్సీలు ఎంత మేర పన్ను చెల్లిస్తున్నాయో పరిశీలించాకే బిల్లు చెల్లింపుల చేయాలని అధికారులను ఆదేశించారు. జిల్లాలో రూ.25.65 కోట్లు బకాయిలు రావాల్సి ఉందని వాణిజ్య పన్నుల అధికారులు కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లారు. వాటిలో ఎక్కువ మొత్తం చెల్లించాల్సి ఉన్న పది మంది వివరాలను తనకు అందజేయాలని ఆమె ఆదేశించారు. ★ వేసవిని దృష్టిలో ఉంచుకుని పట్టణాల్లో తాగునీటి ఎద్దడి తలెత్తకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని కలెక్టర్ ఆదేశించారు. తాగునీరు, టిడ్కో గృహాలు తదితర అంశాలపై జిల్లాలోని మున్సిపల్ కమిషనర్లు, సంబంధిత అధికారులతో ఆమె మాట్లాడారు. జేసీ రాహుల్‌కుమార్‌రెడ్డి, మున్సిపల్ ఆర్డీ నాగనరసింహారావు తదితరులు పాల్గొన్నారు. ★ ప్రస్తుత సీజన్‌లో చేపడుతున్న కాలువ పనులపై ప్రత్యేక దృష్టి పెట్టాలని కలెక్టర్ నాగరాణి ఆదేశించారు. సంబంధిత అధికారులతో ఆమె సమావేశం నిర్వహించారు. చేపట్టాల్సిన పనులపై సమీక్షించారు. టెండర్ల ప్రక్రియ కాలువలు కట్టడానికి ముందే పూర్తి చేయాలన్నారు. ★ కోస్టల్ ఆక్వా కల్చర్ అథారిటీ రిజిస్ట్రేషన్ ప్రక్రియకు అవసరమైన ఎన్‌ఓసీ పత్రాలను సంబంధిత ఆర్డీవో కార్యాలయాల నుంచే పొందాలని కలెక్టర్ నాగరాణి ఒక ప్రకటనలో తెలిపారు. వాటి కోసం ఎవరూ వీఆర్వోలను సంప్రదించొద్దని స్పష్టం చేశారు.

ఏపీలోనూ మంచి ఫలితాలు సాధిస్తాం

కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ అధ్యక్షుడు జేడీ శీలం

భీమవరం టూటౌన్, పాలకోడేరు, న్యూస్‌టుడే: రాహుల్‌గాంధీ సారథ్యంలో తెలంగాణలో మాదిరిగా ఆంధ్రప్రదేశ్‌లోనూ మంచి ఫలితాలు సాధిస్తామని ఏపీ కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ అధ్యక్షుడు జేడీ శీలం ధీమా వ్యక్తం చేశారు. జిల్లా పర్యటనలో భాగంగా ఆయన శుక్రవారం భీమవరంలోని పార్టీ జిల్లా కార్యాలయాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షుడు అంకెం సీతారామ్ అధ్యక్షతన జరిగిన సమావేశంలో పాల్గొని నాయకులు, శ్రేణులను ఉద్దేశించి మాట్లాడారు. అనంతరం జరిగిన విలేకర్ల సమావేశంలో ఆయన తెదేపా, వైకాపాపై తీవ్ర విమర్శలు గుప్పించారు. రెండు పార్టీలు భాజపాకు తొత్తులుగా మారి రాష్ట్ర భవిష్యత్తును నాశనం చేస్తున్నాయని ఆరోపించారు. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి పీసీసీ కమిటీలను ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు జంపన సూర్యనారాయణరాజు, సోడదాసి గంగయ్య, మార్నీడి బాబ్జీ, గోపాలకృష్ణంరాజు, హరికిరణ్ తదితరులు పాల్గొన్నారు.

బ్రాయిలర్ ధరలు (కృష్ణాజిల్లా)
(కిలో 1 కి రూ.లలో)

వెన్‌కాబ్: బ్రాయిలర్ ఫారం లిఫ్టింగ్ ధర -120 రిటైల్ ధర 147 చికెన్ విత్ స్కిన్ - 213 చికెన్ స్కిన్‌లెస్ - 243. అమరావతి పౌల్ట్రీ ఫార్మర్స్ & ట్రేడర్స్ వెల్ఫేర్ అసోసియేషన్: బ్రాయిలర్ ఫారం లిఫ్టింగ్ ధర - 133, 142, 153 చికెన్ విత్ స్కిన్ - 250 చికెన్ స్కిన్‌లెస్ - 260.

కలెక్టరేట్ ఎదుట ధర్నా చేస్తున్న నాయకులు, ప్రజలు

ఆయుధ డిపో నిర్మాణం ఆపాలని ఆందోళన

ఏలూరు కలెక్టరేట్, న్యూస్‌టుడే: నేవీ ఆయుధ డిపో నిర్మాణాన్ని ఆపాలని సీపీఐ జాతీయ కార్యదర్శివర్గ సభ్యురాలు అక్కినేని వనజ డిమాండ్ చేశారు. స్థానిక కలెక్టరేట్ ఎదుట సీపీఐ ఆధ్వర్యంలో బోడిగూడెం, మంగపతిదేవిపేట, రుగులకుంట, ఊట్లగూడెం, బర్కిత్‌నగర్ గ్రామాల ప్రజలు శుక్రవారం ఆందోళన చేపట్టారు. వనజ మాట్లాడుతూ.. జీలుగుమిల్లి మండలం వంకావారిగూడెంలో ఆయుధాగారం నిర్మించాలన్న ఆలోచనను ప్రభుత్వం విరమించుకోవాలన్నారు. ప్రజాభిప్రాయానికి వ్యతిరేకంగా డిపో నిర్మాణానికి పూనుకోవడం పాలకుల నిరంకుశత్వానికి నిదర్శనమన్నారు. సీపీఐ జిల్లా కార్యదర్శి ఎం.కృష్ణచైతన్య మాట్లాడుతూ.. ప్రజల పక్షాన పోరాడతామని నాడు కూటమి నాయకులు వాగ్దానం చేశారని, అధికారంలోకి వచ్చాక మాట మార్చారన్నారు. అనంతరం కలెక్టర్ వెట్రిసెల్వికి వినతిపత్రం అందజేశారు. సీపీఎం జిల్లా కార్యదర్శి ఎ.రవి, రైతు సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి కె.శ్రీనివాస్, నాయకులు హేమశంకర్, బి.వెంకటేశ్వరరావు, డి.కృష్ణ, టి.ఆంజనేయరాజు, పి.రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు.

అత్త వేధింపులు తాళలేక.. గర్భిణి ఆత్మహత్య

ముదినేపల్లి, న్యూస్‌టుడే: అత్త వేధింపులు తట్టుకోలేక అయిదు నెలల గర్భిణి అయిన కోడలు ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడిన వైనమిది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఏలూరు జిల్లా ముదినేపల్లి మండలం దేవపూడికి చెందిన చేడి మహేశ్ శ్రీకాకుళం జిల్లా పాతపట్నం మండలం గురిండికి చెందిన సింగుపురం సంతోషి(27)ని 2023లో ప్రేమ వివాహం చేసుకున్నారు. వీరికి రెండేళ్ల కుమార్తె హెప్సిబా ఉంది. ఆ చిన్నారి తలసీమియా బారిన పడటంతో వైద్యసేవలు అందిస్తున్నారు. ఈ తరుణంలో అత్త అప్పలనర్సమ్మ నాకు ఇష్టంలేకుండా పెళ్లి చేసుకున్నావు, జబ్బుతో ఉన్న కూతురిని కన్నావు, ఇంటిలో కూర్చుని తింటున్నావంటూ ఆమెను మానసికంగా వేధిస్తోంది. తట్టుకోలేక సంతోషి గురువారం రాత్రి ఇంటిలోని ఫ్యాన్‌కు ఉరి వేసుకుంది. అది గమనించిన భర్త, చుట్టుపక్కల వారు ఆమెను వెంటనే గుడివాడ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అప్పటికే మృతిచెందినట్లు వైద్యులు ధ్రువీకరించారు. మృతురాలి తమ్ముడు శేఖర్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఎస్సై వీరభద్రరావు శుక్రవారం కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. పోస్టుమార్టం అనంతరం మృతదేహాన్ని బంధువులకు అప్పగించారు.

హత్య కేసులో నిందితుడికి జీవిత ఖైదు

ఏలూరు అర్బన్, న్యూస్‌టుడే: హత్య కేసులో నిందితుడికి జీవిత ఖైదు విధిస్తూ న్యాయమూర్తి తీర్పునిచ్చారు. కోర్టు మానిటరింగ్ సెల్ ఇన్‌ఛార్జి సీఐ ఎం.సుబ్బారావు కథనం మేరకు.. దెందులూరు మండలం గాలాయగూడేనికి చెందిన పాలడుగుల దుర్గాప్రసాద్ తమ్ముడు అనిల్‌కు, అదే గ్రామానికి చెందిన ఉదయ్ కిరణ్‌కు ఆర్థిక లావాదేవీలున్నాయి. 2022 సెప్టెంబరు 2న తనకు రావాల్సిన డబ్బులు ఇవ్వాలంటూ ఉదయ్ కిరణ్‌ను అనిల్ అడగడంతో.. ఇరువురికి వాగ్వాదం చోటుచేసుకుంది. విషయాన్ని అనిల్ తన అన్న దుర్గాప్రసాద్‌కు చెప్పడంతో.. అదే రోజు రాత్రి ఉదయ్‌కిరణ్ ఇంటికి దుర్గాప్రసాద్ వెళ్లాడు. తన వెంట తెచ్చుకున్న కత్తితో ఉదయ్ కిరణ్‌పై దాడి చేయడంతో తీవ్రంగా గాయపడి ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందారు. అప్పటి ఎస్సై వీర్రాజు కేసు నమోదు చేసి.. నిందితుడిని అరెస్టు చేశారు. జిల్లా అయిదో అదనపు జిల్లా, సెషన్స్ జడ్జి ఆర్‌వీవీఎస్ మురళీకృష్ణ శుక్రవారం తుది విచారణ చేపట్టారు. నిందితుడికి జీవిత ఖైదు విధించి, రూ.వెయ్యి జరిమానా విధిస్తూ తీర్పు వెల్లడించారు.

రూ.24 లక్షల విలువైన మద్యం ధ్వంసం

సీసాలను పరిశీలిస్తున్న ఎస్పీ, ఇతర అధికారులు

మొగల్తూరు, న్యూస్‌టుడే: అక్రమంగా మద్యం నిల్వ చేసే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని ఎస్పీ అద్నాన్ నయిం అస్మి హెచ్చరించారు. పేరుపాలెం సౌత్ కనకదుర్గ బీచ్ వద్ద రూ.24 లక్షల విలువైన మద్యం సీసాలను శుక్రవారం ఎస్పీ ఆధ్వర్యంలో పోలీసు సిబ్బంది ధ్వంసం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. డివిజన్ పరిధిలో నమోదైన కేసుల్లో స్వాధీనం చేసుకున్న డ్యూటీ పెయిడ్- 4,550, నాన్ డ్యూటీ పెయిడ్ 2,136 మద్యం సీసాలు, 620 లీటర్ల నాటుసారా స్వాధీనం చేసుకోగా.. ఈ సరకును కోర్టు ఆదేశాల మేరకు ధ్వంసం చేసినట్లు పేర్కొన్నారు. అదనపు ఎస్పీ భీమారావు, ఆర్డీవో దాసి రాజు, డీఎస్పీ డి.శ్రీవేదఅరవింద, ఎక్సైజ్ సీఐ ఎస్.రాంబాబు, సీఐలు పాల్గొన్నారు.

25న చలో విజయవాడ

మాట్లాడుతున్న సాయిశ్రీనివాసు

భీమవరం పట్టణం, న్యూస్‌టుడే: పన్నెండో పీఆర్సీ కమిటీని వెంటనే నియమించాలని ఎస్టీయూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, ఫ్యాప్టో ఛైర్మన్ లంకలపల్లి సాయి శ్రీనివాసు డిమాండ్ చేశారు. రాష్ట్రవ్యాప్తంగా కమిటీ పిలుపులో భాగంగా భీమవరంలోని కలెక్టరేట్ వద్ద శుక్రవారం ధర్నా నిర్వహించారు. పీఆర్సీ కమిటీ నియామకానికి ఇప్పటికి 30 నెలలు ఆలస్యమైందన్నారు. 11వ పీఆర్సీ 30 శాతం మధ్యంతర భృతి చెల్లిస్తూ పీఆర్సీ కమిటీపై నిర్ణయం తీసుకోకపోతే ఈ నెల 25న చలో విజయవాడ కార్యక్రమాన్ని నిర్వహిస్తామన్నారు. జిల్లా అధ్యక్షుడు సాయివర్మ, ప్రధాన కార్యదర్శి రామచంద్రరావు తదితరులు పాల్గొన్నారు.

92.7 FM Rajamahendravaram

ఈఎఫ్ఎమ్ కార్యక్రమాలు

శనివారం

కార్యక్రమము	ప్రసార వేళలు
ఉషోదయం	ఉ॥ 5 - ఉ॥ 7
ఈ-మార్నింగ్స్	ఉ॥ 7 - ఉ॥ 11
నువ్వా నేనా	ఉ॥ 11 - మ॥ 2
సత్యభామ	మ॥ 2 - సా॥ 5
కాలేజ్ స్టైల్	సా॥ 5 - రా॥ 9
EFM సరాగాలు	రా॥ 9 - రా॥ 11
బ్యాక్ టు బ్యాక్ సాంగ్స్	రా॥ 11 - ఉ॥ 5

/Eenadufm

For Advertising on Eenadu FM Contact 9000180626, 9989993175

భీమవరం
•భీమవరం •ఉండి

లడ్డూ ప్రసాదాన్ని అపవిత్రం చేయడం నేరం

కాళ్లకూరు(కాళ్ల), న్యూస్‌టుడే: కోట్లాది మంది హిందువుల ఆరాధ్యదైవమైన తిరుపతి శ్రీవారి లడ్డూ ప్రసాదాన్ని అపవిత్రం చేయడం నేరమని కాళ్లకూరు వేంకటేశ్వరస్వామి దేవస్థానం ఛైర్మన్ అల్లూరి శివరామరాజు అన్నారు. శుక్రవారం ఆలయ ప్రాంగణంలో ఆయన విలేకర్లతో మాట్లాడారు. కమిషన్ల కోసమే భక్తుల నమ్మకాన్ని తాకట్టు పెట్టారని ఆవేదన వ్యక్తం చేశారు. అక్రమాలు బయటపడినా కూడా తప్పు అంగీకరించకుండా రాజకీయంగా ఎదురుదాడి చేయడం దారుణమని అభిప్రాయం వ్యక్తం చేశారు. కార్యక్రమంలో తెదేపా పట్టణ అధ్యక్షులు వేగేశ్న సత్యనారాయణరాజు, సాయి శ్రీనివాస్, లక్ష్మణరావు, బాషా, సత్యనారాయణ, సతీష్ ఉన్నారు.

మహా శివరాత్రి మహోత్సవాలకు శ్రీకారం

భీమవరం ఆధ్యాత్మికం, న్యూస్‌టుడే: పంచారామక్షేత్రం గునుపూడి సోమేశ్వరజనార్దనస్వామి ఆలయంలో మహా శివరాత్రి కల్యాణ మహోత్సవాలు తొలిరోజు స్వామివారికి రుద్రాభిషేకంతో శ్రీకారం చుట్టారు. శుక్రవారం ఉదయం ఏకాదశ రుద్రాభిషేకం, పార్వతీదేవి, అన్నపూర్ణమ్మ వార్లకు లక్ష కుంకుమ, సాయంత్రం స్వామివారికి లక్ష చామంతి పుష్పాలతో అర్చన పసుపు నూనె పూజలు చేశారు. రాత్రి ధ్వజారోహణం, ఆలయ ప్రాంగణంలో సినీ సంగీత విభావరి నిర్వహించారు.

మేమున్నాం.. మీకు తోడుగా..

భీమవరం పట్టణం:	80085 74471	గునుపూడి:	80085 74474
భీమవరం మండలం:	80085 74533	వీరవాసరం:	80085 74475
పాలకోడేరు:	80085 74467	ఉండి:	80085 74526
ఆకివీడు:	80085 74525	కాళ్ల:	94401 04042

భీమవరం పట్టణం, న్యూస్‌టుడే: ? భీమవరం రెండోపట్టణం శ్రీరామపురంలో డ్రైనేజీ శుభ్రం చేయడం లేదు. - శశికాంత్, ప్రైవేటు ఉద్యోగి

? బొక్కావారిపాలెంలో డ్రైనేజీ శుభ్రత లేదు. దోమల ఉద్ధృతి ఎక్కువగా ఉంది. - శ్రీకృష్ణ, విద్యార్థి

✔ పారిశుద్ధ్య సిబ్బందిని పంపించి డ్రైనేజీ శుభ్రం చేయిస్తాం. - ఎం.రామకృష్ణ, పురపాలక సహాయ కమిషనర్

భీమవరం గునుపూడి, న్యూస్‌టుడే:

? 17వ వార్డులో దానాయిపేటలోని సప్తా, గణపతి ఆలయాల రోడ్డులో చెత్త గుట్టలతో దుర్వాసన వెదజల్లుతుంది. - ఎం.రామకృష్ణ

✔ తొలగించేలా చర్యలు తీసుకుంటాం. - జె. సత్యనారాయణరాజు, పారిశుద్ధ్య అధికారి

కాళ్ల, న్యూస్‌టుడే: ? కాళ్ల సినిమా హాలు కూడలిలో రోడ్డుపక్కన ఉన్న మాంసం దుకాణ నిర్వాహకులు అక్కడే జీవాలు కోసి కాల్వ పడేస్తున్నారు. - మాణిక్యాలరావు

✔ దుకాణదారులు జీవాలు కోయడానికి ప్రత్యేక ప్రాంతాలున్నాయి. పరిశీలించి చర్యలు తీసుకుంటాం. - సతీష్‌కుమార్, కార్యదర్శి, కాళ్ల

ఉండి, న్యూస్‌టుడే: ? యండగండి సెంటర్‌లో సేకరించిన చెత్తను తెచ్చి యనమదుర్రు డ్రైయిన్ గట్టుపై పడేస్తున్నారు. - కె.వెంకటేశ్వరరావు

✔ పరిశీలించి చర్యలు తీసుకుంటాం. - నాగేశ్వరరావు, పంచాయతీ అభివృద్ధి అధికారి, యండగండి

ఆక్రమణలే అవరోధం

అభివృద్ధికి నోచుకోని కాలనీలు, వీధులు

వీరవాసరం, న్యూస్‌టుడే: భీమవరం నియోజకవర్గంలోని వీరవాసరం, మత్స్యపురి, కొణితివాడ, రాయకుదురు, నందమూరుగరువు తదితర గ్రామాల్లో పుంత, కాలువ, చెరువు పోరంబోకు భూములను ఆక్రమించి ఎంతో మంది శాశ్వత నివాసాలు నిర్మించుకున్నారు. వారికి వైకాపా హయాంలో ఇళ్ల స్థలాలు మంజూరు చేసినా ఆక్రమణలు తొలగించలేదు. అధికారులు, నాయకులు ఆక్రమణలపై దృష్టి సారించి చర్యలు తీసుకుంటే వెనుకబడిన ప్రాంతాలు అభివృద్ధి చెందుతాయని పలువురు పేర్కొంటున్నారు. అభివృద్ధికి అడ్డంకిగా ఉన్న ఆక్రమణలను తొలగించి పనులు పూర్తి చేయాలని పంచాయతీ కార్యదర్శులను ఆదేశించినట్లు వీరవాసరం ఎంపీడీవో కేవీ. వైభవతి తెలిపారు.

జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి పంచాయతీరాజ్ శాఖ అధికారులతో నిర్వహించిన సమీక్షా సమావేశంలో పలు అంశాలపై అధికారులకు దిశానిర్దేశం చేశారు. ముఖ్యంగా గ్రామాల్లో సీసీ రహదారులు నిర్మించే ప్రాంతంలో తొలుత ఆక్రమణలు తొలగించి పనులు చేపట్టాలని ఆదేశించారు. ఆక్రమణల కారణంగా వాహనాల రాకపోకలకు ఇబ్బంది కలుగుతుందని కట్టలు ప్రారంభంలోనే అడ్డుకోవాలన్నారు. తొలగింపులో సమస్యలు వస్తే జిల్లా యంత్రాంగం దృష్టికి తీసుకురావాలని ఆదేశించారు.

వీరవాసరం 15వ వార్డులోని ఎరుకలవీధి దశాబ్దాలుగా ఆక్రమణల్లో ఉంది. దీంతో ప్రజా ప్రతినిధులు ఇక్కడ రహదారి నిర్మాణానికి ఎటువంటి చర్యలు తీసుకోలేదు. ఇటీవల పాలకవర్గం, అధికారుల చొరవతో ఈ మార్గంలో ఆక్రమణలు తొలగించారు. మండల పరిషత్ నిధులు రూ.10 లక్షలతో త్వరలో ఇక్కడ రహదారి నిర్మించనున్నారు.

ఉండి నియోజకవర్గంలోని ఉండి, యండగండి గ్రామాల్లో ఇటీవల ఆక్రమణలు తొలగించారు. ఉండి గ్రామం సెంటర్ నుంచి మసీదు వరకూ ఉన్న ఆక్రమణలు తొలగించి ఇటీవల రూ.5 లక్షలతో సీసీ రోడ్డు నిర్మాణం పూర్తి చేశారు. యండగండి వంతెన నుంచి కాలువ గట్టు వెంబడి, తిమ్మరాజుకాలనీ సమీపంలో ఆక్రమణలు తొలగించడంతో రాకపోకలకు ఇబ్బంది తొలగింది.

ఇటీవల ఆక్రమణలు తొలగించిన వీరవాసరం ఎరుకలవీధి రహదారి

ఇదీ పరిస్థితి..

భీమవరం, ఉండి నియోజకవర్గాల్లోని ఆరు గ్రామీణ మండలాల్లో ఆక్రమణల కారణంగా అభివృద్ధి పనులు జరగడంలేదు. ఉండి నియోజకవర్గంలోని పలు గ్రామాల్లో ఆక్రమణలు తొలగించడంపై ఎమ్మెల్యే, ఉప సభాపతి కనుమూరి రఘురామకృష్ణరాజు ప్రత్యేక దృష్టి సారించారు. ఆయా గ్రామాల్లో రహదారులు, డ్రైయిను నిర్మాణ పనులు పూర్తి చేయించారు. ఆక్రమణల తొలగింపులో ఇళ్లు కోల్పోయిన వారికి ఇంటి స్థలాలు ఇప్పించారు. ఉండి, యండగండి, ఉప్పులూరు తదితర గ్రామాల్లో ఆక్రమణలు తొలగించి సీసీ రహదారుల నిర్మాణం పూర్తి చేయించారు.

ముస్తాబైన శివాలయాలు

కలవపూడి(కాళ్ల), న్యూస్‌టుడే: మహాశివరాత్రి సందర్భంగా మండలంలోని పలు గ్రామాల్లోని శివాలయాలు శుక్రవారం ముస్తాబయ్యాయి. కాళ్లకూరు, కలవపూడి, ఏలూరుపాడు, జొరుకులో విద్యుత్తు దీపాలు, చలువ పందిళ్లు ఏర్పాటు చేశారు. ప్రధానంగా కలవపూడిలో ఉమా భీమేశ్వరస్వామి ఆలయం వద్ద కమిటీ ఆధ్వర్యంలో మూడు రోజులపాటు ప్రత్యేక పూజలు చేశారు. శివరాత్రి పుణ్యస్నానాలకు శివ పార్వతుల కల్యాణం, స్వసమూహాలను నిర్వహించామని తెలిపారు. ఈ నెల 17న ప్రముఖ రచయిత సామవేదం షణ్ముఖ శర్మ స్వామివారిని దర్శించుకునేందుకు రానున్నట్లు చెప్పారు.

భీమేశ్వరునికి విశేషాభిషేకాలు

భీమవరం ఆధ్యాత్మికం, న్యూస్‌టుడే: మహాశివరాత్రి కల్యాణ మహోత్సవాల సందర్భంగా భీమేశ్వరస్వామి ఆలయంలో స్వామి వారికి మహన్యాస పూర్వక రుద్రాభిషేకం నిర్వహించారు. శుక్రవారం ఉదయం స్వామివారికి అభిషేకాలు, అమ్మవారికి కుంకుమార్చనలు చేశారు. రాత్రి అంకురార్పణ, ధ్వజారోహణ, సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించినట్లు ఆలయాధికారి తోట శ్రీనివాసరావు తెలిపారు. ధర్మకర్తల మండలి సభ్యులు, భక్తులు పాల్గొన్నారు.

ప్రజలకు అండగా ప్రభుత్వం : తోట

అర్జీలు స్వీకరిస్తున్న సీతారామలక్ష్మి, రామరాజు తదితరులు

భీమవరం అర్బన్, న్యూస్‌టుడే: సమస్యల పరిష్కారంలో ప్రభుత్వం ప్రజలకు పూర్తి అండగా ఉంటుందని తెదేపా పొలిట్‌బ్యూరో సభ్యురాలు తోట సీతారామలక్ష్మి అన్నారు. భీమవరంలోని నియోజకవర్గ తెదేపా కార్యాలయంలో శుక్రవారం ప్రజల నుంచి అర్జీలు స్వీకరించే కార్యక్రమం నిర్వహించారు. పార్టీ జిల్లా అధ్యక్షుడు మంతెన రామరాజు మాట్లాడుతూ తిరుపతి లడ్డూలో కల్తీనెయ్యి, నకిలీ మద్యం కేసుల నుంచి దృష్టి మళ్లించేందుకే వైకాపా నేతలు రాష్ట్రంలో కులాల మధ్య చిచ్చు రేపుతున్నారని విమర్శించారు. తెదేపా రాష్ట్ర కోశాధికారి మెంటే పార్థసారథి, కృష్ణబలిజ కార్పొరేషన్ ఛైర్మన్ గంటా త్రిమూర్తులు, ఏఎంసీ మాజీ ఛైర్మన్ యిందుకూరి రామలింగరాజు తదితరులు మాట్లాడారు. ప్రజా క్షేమం, రాష్ట్రాభివృద్ధి కోసం కృషి చేస్తున్న ముఖ్యమంత్రికి ప్రజలంతా అండగా నిలవాలన్నారు. వివిధ కార్పొరేషన్ల డైరెక్టర్లు ఉప్పులూరి చంద్రశేఖర్, పామర్తి వెంకటరమయ్య, షబీనా, పార్టీ పట్టణాధ్యక్షుడు మద్దుల రాము, ప్రధాన కార్యదర్శి చెల్లబోయిన గోవింద్, తెలుగు యువత రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి కోళ్ల నాగేశ్వరరావు, తెలుగు మహిళ జిల్లా అధ్యక్షురాలు మాదాసు కనకదుర్గ, భీమవరం, వీరవాసరం మండల పార్టీ కమిటీల నాయకులు పాల్గొన్నారు.

పేదల ఆకలి తీర్చడమే కూటమి లక్ష్యం

ఉండి, న్యూస్‌టుడే: పేదల ఆకలి తీర్చడమే కూటమి ప్రభుత్వం ప్రధాన లక్ష్యంగా ముందుకెళ్తోందని భాజపా కిసాన్ జిల్లా అధ్యక్షుడు గాదిరాజు సూర్యనారాయణరాజు తెలిపారు. ఉండి అన్నక్యాంటీన్ ప్రాంగణంలో సూర్యనారాయణరాజు, భాజపా మండల కమిటీల ఆధ్వర్యంలో 400 మంది పేదలకు శుక్రవారం అన్నదానం చేసి మాట్లాడారు. రూపాయికే కిలో బియ్యం, ఇతర సంక్షేమ పథకాలు పేదలకు వరంగా ఉన్నాయన్నారు. ఉండిలో అన్నక్యాంటీన్ ప్రాంగణాన్ని ఉపసభాపతి రఘురామకృష్ణరాజు ఆధ్వర్యంలో సుందరంగా తీర్చిదిద్దారని తెలిపారు. యువమోర్చా జిల్లా అధ్యక్షుడు వత్స గోపాలకృష్ణ, భాజపా మండల అధ్యక్ష, కార్యదర్శులు యర్రా విక్రమ్, సూర్య ప్రకాష్, మహేష్, పృథ్వీ, మండల తెదేపా మాజీ అధ్యక్షుడు కరిమెరక శ్రీనివాస్ తదితరులు మాట్లాడారు.

వైభవంగా అమ్మవారి జాతర

ఆకివీడు, న్యూస్‌టుడే: ఆకివీడు మాదివాడ ప్రాంతంలోని పుంతలో ముసలమ్మ అమ్మవారి జాతరను శుక్రవారం ఘనంగా నిర్వహించారు. అమ్మవారిని ప్రత్యేకంగా అలంకరించి, విశేష పూజలు చేశారు. అనంతరం హంస అలంకరణ చేసిన ఎద్దుల బండిపై అమ్మవారి ఉత్సవ విగ్రహాన్ని ఊరేగించారు. కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు, భక్తులు పాల్గొన్నారు. కార్యక్రమాన్ని కేరీడ్డి మురళి, ఫణిరాం పంచు, చిన్న తదితరులు పర్యవేక్షించారు.

భోగేశ్వరాలయంలో ఉత్సవాలు ప్రారంభం

కలిదిండి, న్యూస్‌టుడే: భోగేశ్వరంలో దక్షిణ కాశీగా ప్రసిద్ధి చెందిన పార్వతీ సమేత పాతాళ భోగేశ్వరాలయంలో మహాశివరాత్రి ఉత్సవాలు శుక్రవారం వైభవంగా ప్రారంభమయ్యాయి. ఎమ్మెల్యే కామినేని శ్రీనివాస్ స్వామి, అమ్మవార్లకు పట్టువస్త్రాలు సమర్పించి వేడుకలు ప్రారంభించారు. పాతాళ భోగేశ్వరుని కల్యాణం 14న రాత్రి 1.20 గంటలకు నిర్వహించనున్నారు. 15న ఉదయం తీర్థం, రాత్రి హంస వాహనంపై స్వామివారి తెప్పోత్సవం నిర్వహిస్తామని ఆలయ ఈవో శింగనపల్లి శ్రీనివాసరావు తెలిపారు. కల్యాణం తిలకించడానికి ఉమ్మడి కృష్ణా, పశ్చిమ గోదావరి జిల్లాల నుంచి సుమారు 2 లక్షల మంది భక్తులు హాజరవుతారని అంచనా వేస్తున్నట్లు చెప్పారు. ట్రాఫిక్ అంతరాయం కలగకుండా 200 మంది పోలీసులతో బందోబస్తు ఏర్పాటు చేస్తున్నామని సీఐ రవికుమార్ తెలిపారు.

సర్వే వేగంగా పూర్తి చేయాలి : జేసీ

భీమవరం కలెక్టరేట్, న్యూస్‌టుడే: జిల్లాలో చేపట్టిన రెండో దశ రీసర్వే వేగవంతం చేసి నిర్ణీత గడువులోగా పూర్తి చేయాలని జేసీ రాహుల్‌కుమార్‌రెడ్డి ఆదేశించారు. ఈఓపీఆర్డీ, ఎంపీడీవోలు, పంచాయతీ కార్యదర్శులు, సర్వేలో పాల్గొంటున్న ఉద్యోగులతో ఆయన శుక్రవారం గూగుల్‌మీట్ నిర్వహించి మాట్లాడారు. భూయజమానుల హక్కులను స్పష్టంగా నమోదు చేయడమే ఈ సర్వే ప్రధాన లక్ష్యమన్నారు. ఈ విషయంలో అలసత్వం వహిస్తే ఉపేక్షించేది లేదన్నారు. ముందుగా గ్రామసభలు నిర్వహించి తర్వాత సర్వే చేయాలని సూచించారు. సభల్లో అభ్యంతరాలొస్తే వాటిని సత్వరం పరిష్కరించాలన్నారు. సమావేశంలో జిల్లా పంచాయతీ అధికారి రామ్‌నాథ్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

ప్రొటోకాల్ పాటించకుండా అవమానిస్తున్నారు

ఆకివీడు, న్యూస్‌టుడే: ఆకివీడులో చేపట్టిన అభివృద్ధి పనుల శంకుస్థాపనలు, ప్రారంభోత్సవ కార్యక్రమాల్లో అధికారపార్టీ నాయకులు, అధికారులు ప్రొటోకాల్ పాటించకుండా అవమానపరుస్తున్నారని ఛైర్‌పర్సన్ జామి హైమావతి శుక్రవారం కలెక్టర్ నాగరాణిని కలిసి వివరించారు. తన వార్డులో జరిగే కార్యక్రమాలకు కూడా తనను పిలవకుండా కూటమి నాయకులు, అధికారులు కించపర్చే విధంగా ప్రవర్తిస్తున్నారని ఫిర్యాదు పత్రాన్ని అందజేశారు. కౌన్సిలర్లు గేదల అప్పారావు, పడాల శ్రీనివాసరెడ్డి, జిల్లా లీగల్ సెల్ అధ్యక్షుడు ఆర్.శ్రీహరి పాల్గొన్నారు.

కలెక్టర్ నాగరాణికి ఫిర్యాదు పత్రం అందిస్తున్న ఛైర్‌పర్సన్ హైమావతి, కౌన్సిలర్లు

కావాలనే రాద్ధాంతం చేస్తున్నారు

సమావేశంలో మాట్లాడుతున్న కూటమి నాయకులు

ఆకివీడు, న్యూస్‌టుడే: ప్రొటోకాల్ విషయంలో ఛైర్‌పర్సన్ జామి హైమావతి, వైకాపా నాయకులు కావాలనే కూటమి నాయకులపై నిరాధారమైన ఆరోపణలు చేస్తున్నారని ఏఎంసీ ఛైర్మన్ బొల్ల వెంకట్రావు, తెదేపా, జనసేన కౌన్సిలర్లు, నాయకులు మండిపడ్డారు. శుక్రవారం సాయంత్రం ఆకివీడులోని తెదేపా కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడారు. వైకాపా ప్రభుత్వంలో తెదేపా, జనసేన కౌన్సిలర్లకు ఛైర్‌పర్సన్, వైకాపా కౌన్సిలర్లు ఎంత గౌరవం ఇచ్చారో ప్రజలందరికీ తెలుసన్నారు. ఆకివీడు అభివృద్ధి కోసం ఉపసభాపతి రఘురామకృష్ణరాజు చేస్తున్న కృషిని చూసి ఓర్వలేక కూటమి నాయకులపై ప్రొటోకాల్ నెపంతో విమర్శలు చేయడం సరికాదని హితవుపలికారు. సమావేశంలో తెదేపా పట్టణ అధ్యక్షుడు గంధం ఉమా, పెద్దింట్లమ్మ ఆలయ ధర్మకర్తల మండలి ఛైర్మన్ గొంట్లా గణపతి, కౌన్సిలర్లు నేరెళ్ల ప్రసన్న, బత్తుల శ్యామల, గోపిశెట్టి సత్యవతి మోపిదేవి సత్యవతి, గుర్రాని నాగలక్ష్మి, కిమిడి నాగరాజు తదితరులు పాల్గొన్నారు.

చికిత్సకెళ్తే.. బుస్సుమంటున్నాయ్

ఇరుకు గదుల్లో ఆరోగ్య కేంద్రం

భీమవరం పట్టణం, న్యూస్‌టుడే: భీమవరంలోని గునుపూడి పట్టణ ఆరోగ్య కేంద్రం ఇరుకు గదుల్లో కునారిల్లుతోంది. రక్తపోటు, చక్కెర వ్యాధి, జ్వరం తదితర వ్యాధులతో పాటు పలు చికిత్సలకు ఇదొక నిలయం. అలాంటి ఆరోగ్య కేంద్రానికి వెళ్లడానికి రోగులు భయపడుతున్నారు. ఆరోగ్య కేంద్రం ఆవరణ పిచ్చిమొక్కలు, పొదలతో ఉంది. గతంలో శుభ్రం చేయించినా మళ్లీ మొక్కలు వచ్చాయని సిబ్బంది చెబుతున్నారు. వైద్యులు, ఫార్మసిస్టులు, పరీక్ష కేంద్రాలతో పాటు రోగులు వేచి ఉండేందుకు గదులు లేవు. ఉన్న రెండు గదుల్లోనే సర్దుకుపోతున్నారు. ఔషధాలను వరండాలో గుట్టలుగా పోశారు. గదుల్లోకి విష సర్పాలు వస్తుండటంతో భయపడుతున్నారు. ఈ విషయమై డీఎంహెచ్‌వో జి.గీతాబాయి మాట్లాడుతూ.. ఇందిరమ్మకాలనీ సమీపంలో నిర్మించిన అధునాతన భవనంలోకి త్వరలోనే ఈ ఆరోగ్యకేంద్రాన్ని తరలిస్తామన్నారు.

భద్రపరిచేందుకు స్థలం లేక గుట్టలుగా వేసిన ఔషధాలు

పట్టణ ఆరోగ్య కేంద్రం ఆవరణలో పిచ్చిమొక్కలు

ఉండిలో పూడిపోయిన అవుట్‌లెట్

ఉండి, న్యూస్‌టుడే: ఉండిలో మహంకాళమ్మ మంచినీటి చెరువునకు చెందిన అవుట్‌లెట్ పూడిపోయి చాలాకాలంగా నిరుపయోగంగా ఉంది. దీంతో చెరువులో నిల్వ నీటిని బయటకు పంపించేందుకు ఇంజిన్లు వినియోగించాల్సిన పరిస్థితి. వీఆర్వో కార్యాలయం నుంచి పెడాయికోడు వరకూ బోదెలో మట్టిపూడికతీత పనులు చేపట్టి సమస్య పరిష్కారానికి కృషిచేయాలని స్థానికులు కోరుతున్నారు. గ్రామ పంచాయతీ అభివృద్ధి అధికారి అనిల్‌కుమార్ స్పందిస్తూ ఈ అంశం పరిశీలనలో ఉందని తెలిపారు.

తెగినా.. కూలినా.. అంతే

ఆకివీడు, న్యూస్‌టుడే: ఆకివీడు శివారు సమతానగర్ ప్రాంతంలో చినకాపవరం డ్రెయిన్ వంతెన సమీపంలో ఒక విద్యుత్తు స్తంభం ఒకవైపునకు ఒరిగి తీగల ఆధారంగా నిలిచి ఉంది. అదే ప్రాంతంలో నివాసాల వైపు ఒరిగి మరో స్తంభం ప్రమాదకరంగా ఉంది. సరిచేయాలని అధికారులకు విన్నవించినా పట్టించుకోవడం లేదని స్థానికులు వాపోతున్నారు. ఏఈ రత్నాకర్ దృష్టికి తీసుకెళ్లగా ప్రమాదకరంగా ఉన్న స్తంభాలను, తీగలను సరి చేయించేందుకు కృషి చేస్తానన్నారు.

బాటసారికి చోటేది

వడ్డిగూడెం రోడ్డుపై నిలిపి ఉంచిన వాహనాలు

వీరవాసరం, న్యూస్‌టుడే: వడ్డిగూడెం ప్రధాన రహదారిలో అల్పాహారశాలలు, దుకాణాల వద్ద రహదారిపై నిలిపి ఉంచే వాహనాల కారణంగా అటుగా రాకపోకలు సాగించే వారు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. రహదారిని ఆక్రమించి దుకాణాలను ఏర్పాటు చేయడమే కాకుండా ఇలా వాహనాలను నిలిపి ఉంచడంతో ఇబ్బంది పడుతున్నారు. ఎస్సై ఎం.రాజ్‌కుమార్ మాట్లాడుతూ రహదారిపై వాహనాలు నిలిపి ఉంచకుండా చర్యలు తీసుకుంటానన్నారు.

డిమాండ్లు పరిష్కరించాలని నినదిస్తున్న ఆశా సిబ్బంది

బడ్జెట్‌లో స్కీం వర్కర్లకు కేటాయింపులు పెంచాలి

వీరవాసరం, న్యూస్‌టుడే: రాష్ట్ర బడ్జెట్‌లో స్కీం వర్కర్లకు కేటాయింపులు పెంచాలని సీఐటీయూ జిల్లా నాయకుడు ఎం.ఆంజనేయులు డిమాండ్ చేశారు. శుక్రవారం కొణితివాడ పీహెచ్‌సీ ఆవరణలో ఆశా వర్కర్ల సమావేశంలో ఆయన మాట్లాడారు. రాజకీయ పార్టీల నేతలు స్కీం వర్కర్ల కోసం అధికారంలోకి రాక ముందు వాగ్దానాలు ఇచ్చి అధికారం వచ్చాక హామీలు విస్మరిస్తున్నారని విమర్శించారు. స్కీం వర్కర్లకు కనీస వేతనం రూ.26 వేలు అమలు చేయాలని డిమాండ్ చేశారు.

కాలువలో పడి మహిళ మృతి

ఆకివీడు, న్యూస్‌టుడే: కాలువలో ప్రమాదవశాత్తు జారిపడి మహిళ మృతి చెందారు. ఆకివీడు శ్రీరాంపురం ప్రాంతానికి చెందిన రాజనాల మంగతాయారు(48) శుక్రవారం సాయంత్రం నీళ్ల కోసం వెంకయ్యవయ్యేరు దగ్గరకు వెళ్లారు. ఆ సమయంలో ఆమెకు ఫిట్స్ రావడంతో కాలువలో పడిపోయారు. స్థానికులు గమనించి రక్షించే యత్నం చేసినా ఫలితం లేకుండా పోయింది.

కలవపూడి మాజీ సర్పంచి శివరామరాజు మృతికి సంతాపం

కలవపూడి(కాళ్ల), న్యూస్‌టుడే: కాళ్ల మండలం కలవపూడి మాజీ సర్పంచి మంతెన శివరామరాజు(62) మృతి చెందారు. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం మోడీ గ్రామానికి చెందిన ఈయన గతంలో కలవపూడి పంచాయతీ సర్పంచిగా సేవలందించారని తెలిపారు. ఈయనకు భార్య, ఇద్దరు కుమారులు, ఒక కుమార్తె ఉన్నారు. కుమార్తె లండన్ నుంచి రావడంతో శుక్రవారం అంత్యక్రియలు చేశారు. ఆయన మృతిపట్ల రాజకీయ నాయకులు, గ్రామస్థులు సంతాపం తెలిపారు.

కోడిపుంజుల చోరీ కేసులో నిందితుడి అరెస్టు

ఉండి, న్యూస్‌టుడే: ఆరేడులో చెరువు గట్టుపై రేకు షెడ్డులో భద్రపరిచిన 22 కోడిపుంజులను అపహరించిన కేసులో నిందితుడ్ని అదుపులోకి తీసుకున్నామని ఎస్సై ఎండీ నసీరుల్లా తెలిపారు. ఈనెల 8న జరిగిన ఈసంఘటనపై గణపవరానికి చెందిన ఆక్వా రైతు రవితేజ ఈనెల 12న ఇచ్చిన ఫిర్యాదుపై కేసు నమోదైందన్నారు. వీరవాసరం మండలం వడ్డిగూడేనికి చెందిన సైదు మోహనరావు కోడిపుంజులను ఆటోలో తరలిస్తుండగా అదుపులోకి తీసుకున్నామన్నారు. ఆటోని సీజ్ చేసి, పుంజులను రికవరీ చేసి నిందితుడ్ని భీమవరం కోర్టు హాజరుపరిచామని ఎస్సై తెలిపారు.

ప్రభుత్వ ఐటీఐ ఎదుట ఆర్టీసీ బస్సులు ఆపాలి

ఉండి తహసీల్దార్‌కు వినతిపత్రాన్ని అందిస్తున్న ఎస్ఎఫ్ఐ నాయకులు

ఉండి, న్యూస్‌టుడే: ఉండిలో 165 జాతీయ రహదారికి చేర్చి ఉన్న ప్రభుత్వ ఐటీఐ ఎదుట ఆర్టీసీ బస్సులు ఆపాలని ఎస్ఎఫ్ఐ నాయకులు డిమాండ్ చేశారు. ఐటీఐ నుంచి మండల రెవెన్యూ కార్యాలయం వరకూ మూడు కిలోమీటర్ల మేర 70 మంది విద్యార్థులతో కలిసి ఎస్ఎఫ్ఐ నాయకులు శుక్రవారం ప్రదర్శన నిర్వహించారు. జిల్లా కార్యదర్శి టి.ప్రసాద్ మాట్లాడుతూ గతంలో ఐటీఐ వద్ద బస్సులు ఆగడంతో ఆర్టీసీ బస్‌పాస్‌లు తీసుకునేవారి సంఖ్య పెరిగిందన్నారు. మండల అధ్యక్ష, కార్యదర్శులు కె.రోహిత్, కె.గోవింద్, ఉపాధ్యక్షురాలు రేష్మ మాట్లాడుతూ కొంత కాలంగా బస్సులు ఆగకపోవడంతో బస్‌పాస్‌లు ఎందుకు పనికిరాకుండా పోతున్నాయని ఆవేదన చెందారు. తహసీల్దార్ కె.నాగార్జునకు తమ సమస్యలతో కూడిన నాయకులు వినతిపత్రాన్ని అందజేశారు.

ఈక్విటీ నిబంధనలు అమలు చేయాలి

తాడేపల్లిగూడెం వన్‌టౌన్, న్యూస్‌టుడే: ఈక్విటీ నిబంధనలు 2026ను అమలు చేయాలని ఏఐఎస్ఏ జిల్లా కార్యదర్శి టి.అప్పల స్వామి డిమాండ్ చేశారు. విశ్వవిద్యాలయాల్లో విద్యార్థులపై జరుగుతున్న హింసను అరికట్టేందుకు రోహిత్ చట్టాన్ని అమలు చేయాలని కోరుతూ శుక్రవారం నన్నయ్య వర్సిటీ వద్ద విద్యార్థులతో నిరసన కార్యక్రమం నిర్వహించారు. ఐసా పట్టణ అధ్యక్షుడు రుద్రా సాయి, సభ్యులు వర్ధన్, రామారావు, సంతోష్, నాగేంద్ర, తేజస్విని, సింధు, జయలక్ష్మి పాల్గొన్నారు.

చేలకు నీరు అందదే

వరిచేలో నీరు లేదని చూపిస్తున్న రైతు

ఆకివీడు, న్యూస్‌టుడే: ఆకివీడు శివారు సమతానగర్ ప్రాంతంలోని వరిచేలకు సాగు నీరు అందడం లేదని రైతులు వాపోతున్నారు. ఈ ప్రాంతంలో ఉన్న సుమారు 100 ఎకరాల వరిచేలకు నామాలకోడు ద్వారా నీరు రావాల్సి ఉంది. అయితే ఈ కోడు పూర్తిగా గుర్రపుడెక్క, తూడుతో నిండిపోయిందని, దీనికి తోడు అనధికార తూములు, మరోపక్క ఆక్వా రైతులు కాలువలో నీటిని విద్యుత్తు మోటార్లు, ఇంజిన్లతో చెరువులకు మళ్లిస్తున్నారని, దీంతో సాగునీటి సమస్య ఉత్పన్నమవుతోందని సాగుదారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

హమ్మయ్య..మోడు తొలగించారు

భీమవరం గునుపూడి, న్యూస్‌టుడే: ఎక్కడైనా స్తంభానికి ఊతంగా మరో విద్యుత్తు స్తంభం వేసి భద్రత కల్పిస్తారు. 11వ వార్డు గరువుపేట కూడలిలో 33కేవీ లైన్లుతో ఉన్న స్తంభాన్ని తాటి చెట్టుకు కట్టి వదిలేశారు. గత నెల 3న 'ఈనాడు'లో 'కరెంటు స్తంభానికి తాటిచెట్టు మోడు ఊతమా..' శీర్షికన ప్రచురితమైన కథనానికి విద్యుత్తు ఏఈ ఎ.సునీత స్పందించారు. మోడు తొలగించి మరో స్తంభంతో భద్రత కల్పించిడంతో స్థానికులు హర్షం వ్యక్తం చేశారు.

నేడు విద్యుత్తు సరఫరా నిలిపివేత

భీమవరం గ్రామీణ, న్యూస్‌టుడే: లోసరిలో కొత్తగా నిర్మిస్తున్న విద్యుత్తు ఉపకేంద్రానికి లైన్ల ఏర్పాటు పనులు చేపడుతున్నట్లు ఆ శాఖ ఈఈ వెంకటేశ్వరరావు ఒక ప్రకటనలో తెలిపారు. శనివారం ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు లోసరి, దెయ్యాలతిప్ప, నాగేంద్రపురం, తోకతిప్ప, బర్రెవానిపేట, గరవల్లదిబ్బ గ్రామాలతో పాటు ఆక్వాచెరువులకు, ఇండస్ట్రియల్ లైనుకు సరఫరా నిలిపివేస్తున్నట్లు వెల్లడించారు.

భీమవరం గునుపూడి, న్యూస్‌టుడే : పట్టణంలో పారిశ్రామికవాడలో ఉన్న 132/33 కేవీ ఉపకేంద్రం పరిధిలో లైన్లు మరమ్మత్తులు నిమిత్తం శనివారం విద్యుత్తు సరఫరా నిలిపివేయనున్నట్లు ఈఈ ఎన్.వెంకటేశ్వరరావు తెలిపారు. ఉదయం 9 నుంచి 2 గంటల వరకు పారిశ్రామికవాడ, చినరంగని పాలెం, ప్రకృతి ఆశ్రమం, కలెక్టరేట్ ప్రాంతం, మారుతీ నగర్, బొక్కవారి పాలెం, కొత్త బస్టాండ్ పరిసర ప్రాంతాల్లో సరఫరా ఉండదన్నారు.

అవి ఇవి అన్నీ

తప్పిన ప్రమాదం.. వీరవాసరం, న్యూస్‌టుడే: గ్యాస్ సిలిండర్ లీకేజీతో వీరవాసరంలోని మల్లుల ఏసుబాబు ఇంటిలో మంటలు చెలరేగాయి. వెంటనే స్పందించిన ఆయన మంటలను అదుపు చేయడంతో ప్రమాదం తప్పింది. ఘటనా స్థలాన్ని భీమవరం అగ్నిమాపక సిబ్బంది పరిశీలించారు.

ఘనంగా పీతల సుజాత పుట్టిన రోజు వేడుక.. వీరవాసరం, న్యూస్‌టుడే: మాజీ మంత్రి, రాష్ట్ర మహిళల ఆర్థిక కార్పొరేషన్ ఛైర్మన్ పీతల సుజాత పుట్టిన రోజు వేడుకను మండల తెదేపా ఆధ్వర్యంలో శుక్రవారం వీరవాసరంలో నిర్వహించారు. స్థానిక ఎన్టీఆర్ విగ్రహం వద్ద ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమంలో నాయకులు కేకును కోసి పంచారు.

కనకదుర్గమ్మ ఆలయ నిర్మాణం.. ఉండి, న్యూస్‌టుడే: ఉండి మార్కెట్‌లో కనకదుర్గమ్మ ఆలయాన్ని ఈ నెల 20 నుంచి కృష్ణ శిల రాతితో నిర్మాణాన్ని చేపడుతున్నామని ఆలయ కమిటీ తెలిపింది. ఆలయ ప్రాంగణంలో పన్నాసి రామకృష్ణ కుటుంబ సభ్యుల ఆధ్వర్యంలో శుక్రవారం ప్రత్యేక పూజలు చేశారు. ఆలయ నిర్వాహకులు కాగిత మాతయ్య, పాములపర్రు అభయాంజనేయస్వామి ఆలయ కమిటీ ఛైర్మన్ కేశన కోటి, ఉపసర్పంచి వర్రే పెద రాఘవులు, మండల తెదేపా అధ్యక్షుడు కరిమెరక నాగరాజు, ఏఎంసీ వైస్ ఛైర్మన్ వెంకటేశ్వరరావు, గ్రామ తెదేపా అధ్యక్షుడు తోట రాము, విశ్రాంత ప్రధానోపాధ్యాయుడు కేశన బలుసులు రావు తదితరులు పాల్గొన్నారు.

వేతన బకాయిలు చెల్లించాలి.. భీమవరం వన్‌టౌన్, న్యూస్‌టుడే: పురపాలక సంఘంలో కార్మికులకు పెండింగ్‌లో ఉన్న వేతనాలను వెంటనే చెల్లించాలని సీఐటీయూ జిల్లా ప్రధాన కార్యదర్శి బి.వాసుదేవరావు డిమాండ్ చేశారు. భీమవరం పురపాలక సంఘం పరిధిలోని పాఠశాలలు, గ్రంథాలయాల్లో కార్మికులుగా పని చేస్తున్న 50 మంది భారత కార్మిక సంఘం నుంచి శుక్రవారం సీఐటీయూలో చేరారు. సీఐటీయూ పోరాటాలపై నమ్మకంతోనే పుర కార్మికులు సీఐటీయూలో చేరినట్లు వాసుదేవరావు తెలిపారు. కార్మికులకు కనీస వేతనం రూ.26 వేలకు పెంచాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో బోణం విజయలక్ష్మి, జ్యోతి, లక్ష్మి, దుర్గ, అక్షయమ్మ, నాగలక్ష్మి, అనసూయ తదితరులు పాల్గొన్నారు.

ఉపాధి కోర్సులతో ఉజ్వల భవిత.. పాలకొల్లు, న్యూస్‌టుడే: చదువుతో పాటు ఉపాధి కోర్సులు చేస్తే ఉజ్వల భవిష్యత్తు సొంతమవుతుందని ఏఎస్ఎన్ఎం డిగ్రీ కళాశాల ప్రిన్సిపల్ టి.రాజరాజేశ్వరి అన్నారు. కళాశాలలో ఐదు రోజుల పాటు నిర్వహించిన డ్రోన్ శిక్షణ శుక్రవారంతో ముగిసింది. అనంతరం శిక్షణ పొందినవారికి ధ్రువపత్రాలు అందించారు.

22న చేనేత గర్జన.. పాలకొల్లు మార్కెట్, న్యూస్‌టుడే: మంగళగిరిలో ఈ నెల 22న నిర్వహించే చేనేత గర్జన కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ఆ సంఘం నాయకులు పిలుపునిచ్చారు. పాలకొల్లు వీవర్స్‌కాలనీలోని సామాజిక భవనంలో ఆ సంఘం జిల్లా స్థాయి సమావేశం శుక్రవారం జరిగింది. తొలుత సంఘ నాయకులు చేనేత గర్జన గోడపత్రాలు ఆవిష్కరించారు. చేతన సహకార సంఘాలకు బకాయిలను వెంటనే చెల్లించాలన్నారు.

వేతనాల పెంపుపై హర్షం

ముఖ్యమంత్రికి కృతజ్ఞతలు తెలియజేస్తున్న 108 సిబ్బంది

వీరవాసరం, పాలకోడేరు, న్యూస్‌టుడే: 108 సిబ్బంది వేతనాలు పెంచుతూ ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడంపై వీరవాసరం 108 సిబ్బంది శుక్రవారం ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుకి అభినందనలు తెలియజేస్తూ థ్యాంక్యూ సీఎం సార్ అంటూ ప్లకార్డులు ప్రదర్శించారు. కూటమి ప్రభుత్వం వచ్చిన తరువాత 108లో 5, 10 సంవత్సరాలు సర్వీసు పూర్తి చేసుకున్న ఉద్యోగులకు ఆటోమేటిక్ స్లాబ్ అప్‌గ్రేడేషన్ ద్వారా వేతనాల పెంపునకు నిర్ణయం తీసుకోవడంపై ఏపీ 108 సర్వీసెస్ కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ యూనియన్ తరపున హర్షం వ్యక్తం చేశారు. కార్యక్రమంలో సిబ్బంది ఎం.ఏసుబాబు, సూర్యనారాయణ, జిలానీ, ఎం. భానువరప్రసాద్ పాల్గొన్నారు. ★ పాలకోడేరులో ఉద్యోగులు ప్లకార్డులు ప్రదర్శించి ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్‌కల్యాణ్‌కు ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు. ఈఎంటీ సుజాత, ఎన్ శాంతిమౌనిక, శైలజ, సుధీర్‌బాబు తదితరులు పాల్గొన్నారు.

(c) eenadu

నరసాపురం
• నరసాపురం • పాలకొల్లు • ఆచంట

ప్రక్షాళనతోనే ముంపు నివారణ

నరసాపురం గ్రామీణ, న్యూస్‌టుడే: ఎల్బీచర్ల, యర్రంశెట్టిపాలెం, లక్ష్మణేశ్వరం, సారవ గ్రామాల్లో వేలాది ఎకరాల్లో ముంపునకు గోదావరిలో కలిసే మళ్లించే దర్బరేవు డ్రెయిన్ ప్రక్షాళన పనులు చేపట్టి ముంపు సమస్యకు పరిష్కారం చూపాలని ఆయా గ్రామాల రైతులు ప్రభుత్వానికి డిమాండ్ చేశారు. ఎల్బీచర్లలో శుక్రవారం సమావేశమైన రైతులు మాట్లాడుతూ డ్రెయిన్‌లో పూడిక తొలగించకపోవడంతో ఏటా రెండు పంటలను కోల్పోతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సమస్యను ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు, జలవనరుల శాఖ మంత్రి రామానాయుడు దృష్టికి తీసుకువెళ్లాలని తీర్మానించారు. పశ్చిమ డెల్టా ప్రాజెక్టు కమిటీ వైస్‌చైర్మన్ గుబ్బల మార్రాజు, సొసైటీ త్రిసభ్య కమిటీ ఛైర్మన్ గుబ్బల వీరాస్వామి, రైతులు పాల్గొన్నారు.

ఉపాధి కోర్సులతో ఉజ్వల భవిత

ధ్రువపత్రాలు అందుకున్న విద్యార్థులతో అధ్యాపకులు

పాలకొల్లు, న్యూస్‌టుడే: చదువుతో పాటు ఉపాధి కోర్సులు చేస్తే ఉజ్వల భవిష్యత్తు సొంతమవుతుందని ఎఎస్ఎస్ డిగ్రీ కళాశాల ప్రిన్సిపల్ టి.రాజరాజేశ్వరి అన్నారు. కళాశాలలో ఐదు రోజుల పాటు నిర్వహించిన డ్రోన్ శిక్షణ శుక్రవారంతో ముగిసింది. ముగింపు సభలో ఆమె మాట్లాడుతూ ప్రభుత్వం నిర్వహిస్తున్న నైపుణ్య శిక్షణ కోర్సులను విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. అనంతరం శిక్షణ పొందినవారికి ధ్రువపత్రాలు అందించారు.

ప్రత్యక్షంగా చూసి.. పరిష్కారం చూపి

‘ఈనాడు’ ఆధ్వర్యంలో వాక్‌విత్ కమిషనర్

సమస్య తెలుసుకుంటున్న వెంకటరామిరెడ్డి

నరసాపురం, పట్టణం, న్యూస్‌టుడే: నరసాపురం పట్టణ పరిధి రుస్తుంబాద ప్రాంతంలో శుక్రవారం ‘ఈనాడు’ ఆధ్వర్యంలో వాక్‌విత్ కమిషనర్ కార్యక్రమం జరిగింది. పురపాలక కమిషనర్ ఆర్.వెంకటరామిరెడ్డి పలు కాలనీల్లో పర్యటించి స్థానికులతో మాట్లాడి సమస్యలు తెలుసుకున్నారు. డ్రెయిన్లలో పూడిక తొలగింపు, చెత్త తరలింపు, వీధిదీపాల మరమ్మతులకు సిబ్బందిని ఆదేశించారు. వివరాలు ఇలా..

సమస్య పుంతలో మురుగు ఆలయం సమీపాన నిల్వ ఉండటంతో పరిసరాలు దుర్గంధం వెదజల్లుతున్నాయి. - మధు, రుస్తుంబాద

● మా ప్రాంతంలో ఇళ్లమధ్య ఖాళీ స్థలం ఉంది. దానిలో పొదలు పెరిగి పాములు సంచరిస్తున్నాయి. - ఎం.విజయలక్ష్మి, రుస్తుంబాద

● రెండ్రోజులుగా చెత్త సేకరణ వాహనాలు రావడంలేదు. డ్రెయిన్లో పూడిక సక్రమంగా తొలగించడం లేదు. - వరలక్ష్మి

● పది రోజులుగా కుళాయిల ద్వారా నీటి సరఫరా సక్రమంగా లేదు. - గంటా విజయకుమార్

ఈ సమస్యలపై కమిషనర్ ఆదేశాలతో సిబ్బంది వెంటనే డ్రెయిన్లలో పూడిక తొలగింపు, చెత్త తరలింపు పనులు చేపట్టారు. కొన్ని చోట్ల వీధిదీపాలకు మరమ్మతులు చేశారు.

ఉల్లంఘిస్తే.. ఉపేక్షించరిక!

రవాణా చట్టాలు కఠినతరం

నరసాపురం, మొగల్తూరు, న్యూస్‌టుడే: మానవ తప్పిదాలతో జరుగుతున్న రహదారి ప్రమాదాలతో ఎన్నో కుటుంబాలు పెద్ద దిక్కును కోల్పోయి వీధిన పడుతున్నాయి. ప్రమాదాల్లో గాయాలతో బయటపడిన వారు సైతం కోలుకోవడానికి నెలల తరబడి సమయం పడుతుండటంతో తీవ్ర ఆర్థిక ఇబ్బందుల్లో కూరుకుపోతున్నారు. ఈ పరిస్థితిలో మార్పు తెచ్చేందుకు కేంద్ర ప్రభుత్వం వాహన రవాణా చట్టాల్లో మార్పులు చేసి అమల్లోకి తెచ్చింది. వాహన చోదకులు కచ్చితంగా ట్రాఫిక్ నిబంధనలు పాటించేలా నిబంధనలను కఠినతరం చేసింది.

నరసాపురం పట్టణ పరిధిలో జాతీయ రహదారిపై అంబేడ్కర్ కూడలి ఇది. నిత్యం రద్దీగా ఉండే మార్గంలో వాహనదారులు ఇలా అడ్డదిడ్డంగా రాకపోకలు సాగిస్తుండటంతో తరచూ ప్రమాదాలు జరుగుతున్నాయి. పట్టణ పరిధిలో దుస్తుంబాద కూడలిలోనూ ఇలాంటి పరిస్థితి నెలకొంది.

మార్పులు ఇలా..

మద్యం తాగి వాహనం నడిపితే క్రిమినల్ కేసులు నమోదు చేస్తారు. గత కొద్ది రోజులుగా ఇలా పట్టుబడిన చోదకులను న్యాయస్థానంలో హాజరు పరచగా రూ.10 వేల వరకు జరిమానా విధిస్తున్నారు. ద్విచక్రవాహనంపై చోదకుడితో పాటు వెనక కూర్చున్న వారు శిరస్త్రాణం ధరించాల్సి ఉంటుంది. కార్లలో డ్రైవర్, ప్రయాణికులు సీటుబెల్టు పెట్టుకోకున్నా అపరాధరుసుము విధించడంతో పాటు లైసెన్సు రద్దు చేసే అవకాశం ఉంది. ఏడాదిలో ఐదు పర్యాయాలు నిబంధనలు ఉల్లంఘించిన వారి లైసెన్సును రద్దు చేస్తారు.

సామాజిక సేవతో..

ఐదేళ్ల కంటే ఎక్కువ కాలం నరసాపురంలో ఓ ప్రధానంగా ఉల్లంఘనలకు పాల్పడిన యువకుల వల్ల ప్రమాదాలు పెరిగినట్లు తేలింది. దీనికి కారణమవుతున్నారు. దీంతో పోలీసులు సీసీ కెమెరా ఫుటేజీలు పరిశీలించి బాధ్యులను గుర్తించి న్యాయస్థానంలో హాజరు పరిచారు. ఆ యువకులకు సామాజిక సేవ చేయించాలని న్యాయమూర్తి ఆదేశించారు.

● ఈ ఏడాది జనవరి ఒకటి నుంచి అమల్లోకి వచ్చిన కొత్త చట్టం ప్రకారం ఎవరైనా ప్రమాదానికి కారణమైతే జిల్లా రవాణా అధికారి లైసెన్సు రద్దు చేయవచ్చు. జరిమానా చెల్లించని పక్షంలో వాహనాన్ని సీజ్ చేయొచ్చు.

తనిఖీలు విస్తృతం చేశాం..

వాహన తనిఖీలు విస్తృతం చేశాం. ప్రమాదాల నివారణకు ప్రజలు, వాహన చోదకులు సహకరించాలి. - జి.శ్రీవేదవరవింద, డీఎస్పీ, నరసాపురం

రైతులకు సోలార్ ట్రాప్స్ అందజేత

నరసాపురం గ్రామీణ, న్యూస్‌టుడే: రైతు ఉత్పత్తిదారుల సంఘం, నాబార్డు, జాతీయ వ్యవసాయ సంస్థల ఆధ్వర్యంలో పెదమైనవానిలంకలో రైతులకు శుక్రవారం సోలార్ ట్రాప్ పరికరాలు అందజేశారు. రైతు ఉత్పత్తిదారుల సంఘం ఛైర్మన్ ఇంటికొట్టి సూర్యవెంకట ప్రకాశ్ మాట్లాడుతూ పంటలను కీటకాల బారి నుంచి కాపాడుకోవడంలో ఈ పరికరాలు ఉపయోగపడతాయని తెలిపారు. జాతీయ ఆగ్రో ఫౌండేషన్ జిల్లా కోఆర్డినేటర్ జి.సునీల్‌కుమార్, కిసాన్‌మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు దాసరి ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.

ముందు జాగ్రత్త చర్యలతో క్యాన్సర్ నివారణ

పాలకొల్లు మార్కెట్, న్యూస్‌టుడే: ముందు జాగ్రత్త చర్యలతో క్యాన్సర్‌ను నివారించవచ్చని లయన్స్ క్లబ్ సభ్యులు అన్నారు. పాలకొల్లు లయన్స్‌క్లబ్ ఆధ్వర్యంలో హైదరాబాద్‌కు చెందిన బసవతారకం క్యాన్సర్ ఆసుపత్రి వైద్యులతో స్థానిక సామాజిక భవనంలో ఉచిత క్యాన్సర్ పరీక్ష శిబిరాన్ని శుక్రవారం ఏర్పాటు చేశారు. సుమారు 300 మందికి పరీక్షలు నిర్వహించగా.. వారిలో 20 మందిని తదుపరి పరీక్షల కోసం సిఫార్సు చేసినట్లు క్లబ్ అధ్యక్షుడు శిడగం సతీశ్ తెలిపారు.

నాటిక పోటీల ఆహ్వాన పత్రాల ఆవిష్కరణ

పాలకొల్లు సాంస్కృతికం, న్యూస్‌టుడే: పాలకొల్లు కళాపరిషత్ ఆధ్వర్యంలో మార్చి 13 నుంచి నిర్వహించే జాతీయస్థాయి నాటిక పోటీల ఆహ్వాన పత్రాలను సభ్యులు శుక్రవారం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా అధ్యక్షుడు కేవీ కృష్ణవర్మ మాట్లాడుతూ నాటక కళాకారులను ప్రోత్సహించాలనే ధ్యేయంతో ఏటా పాలకొల్లులో ఈ పోటీలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. బస్టాండ్ కూడలి వద్ద ఉన్న ఆదర్శ పాఠశాల ఖాళీ ప్రాంగణంలో మార్చి 13, 14, 15 తేదీల్లో మూడు రోజుల పాటు ఏడింటి నాటిక ప్రదర్శనలు జరుగుతాయన్నారు.

నేడు నేత్ర వైద్యశిబిరం

నరసాపురంపట్టణం, న్యూస్‌టుడే: పట్టణంలోని సెయింట్ ఆన్స్ ఉన్నత పాఠశాల ఆవరణలో శనివారం ఆ పాఠశాల, లయన్స్‌క్లబ్ సంయుక్త ఆధ్వర్యంలో ఉచిత నేత్రవైద్య శిబిరం ఏర్పాటు చేస్తున్నట్లు నిర్వాహిస్తున్నట్లు తెలిపారు. పాలకొల్లు లయన్స్ కంటి ఆసుపత్రి వైద్యులు పాల్గొని పరీక్షలు చేస్తారని పేర్కొన్నారు.

మేమున్నాం.. మీకు తోడుగా.. 10 AM to 1 PM
నరసాపురం : 80085 74504 | ఆచంట: 90631 44737
పాలకొల్లు : 80085 74510 | వాసవీ పెనుగొండ: 80085 74469
పోడూరు : 90631 44741 | పెనుమంట్ర: 91212 29087

నరసాపురం పట్టణం, న్యూస్‌టుడే: ?హౌసింగ్ బోర్డు కాలనీ రోడ్లలో డ్రెయిన్లలో వ్యర్థాలు పేరుకుపోయి మురుగు నిలిచిపోతోంది. - జె. కృష్ణ, నరసాపురం

✔ డ్రెయిన్లను శుభ్రం చేయిస్తాం. - పాత్రుడు, శానిటరీ ఇన్‌స్పెక్టర్

పాలకొల్లు గ్రామీణ, న్యూస్‌టుడే: ?లంకలకోడేరులో వినాయకుడి గుడి వద్ద విద్యుత్తు స్తంభానికి పాదులు అల్లుకుని ప్రమాదకరంగా మారాయి. - ప్రసాద్, స్థానికుడు

✔ పాదులు తొలగిస్తాం. - ఎల్. శ్రీనివాసరావు, విద్యుత్తు ఏఈ

మొగల్తూరు, న్యూస్‌టుడే: ?మహాలక్ష్మి అమ్మవారి ఆలయం సమీపాన పైపులైనుకు లీకేజీ ఏర్పడి శుద్ధి జలాలు వృథాగా పోతున్నాయి. - నాగాంజనేయులు, ముత్యాలపల్లి

✔ పరిశీలించి పైపులైనుకు మరమ్మతులు చేయిస్తాం. - టి.లోకేశ్, ఆర్‌డబ్ల్యూఎస్ ఇన్‌ఛార్జి ఏఈ

వ్యర్థాల తొలగింపు వాసవీ పెనుగొండ, న్యూస్‌టుడే: రామినీడివారి వీధిలో మురుగు సమస్యపై ఈ నెల 1న ‘ఈనాడు- మేమున్నాం..మీకు తోడుగా’లో ప్రచురితమైన వార్తకు సర్పంచి శ్యామలాసిరి స్పందించి పూడిక, వ్యర్థాల తొలగింపు పనులు చేయించారు.

వినతులు స్వీకరిస్తున్న రామరాజు తదితరులు

ప్రజా సమస్యల పరిష్కారమే ధ్యేయం

నరసాపురం, న్యూస్‌టుడే: ప్రజా సమస్యల పరిష్కారమే ధ్యేయంగా కృషి చేస్తున్నామని తెదేపా నియోజకవర్గ ఇన్‌ఛార్జి పొత్తూరి రామరాజు అన్నారు. పట్టణంలోని తెదేపా కార్యాలయంలో శుక్రవారం ఆయన ఆధ్వర్యంలో ‘ప్రజా వినతుల పరిష్కార వేదిక’ నిర్వహించారు. ప్రజల నుంచి వచ్చిన వినతులను రామరాజు స్వీకరించారు. ఏఎంసీ ఛైర్మన్ జక్కం శ్రీమన్నారాయణ, నాయకులు కొప్పాడ రవీంద్రనాథ్ రాగూర్, కిరినిడి రాజులక్ష్మి, వాతాడి ఉమామహేశ్వరరావు, బాలం ప్రతాప్ తదితరులు పాల్గొన్నారు.

క్రమబద్ధీకరణతో అదనపు ఆదాయం

సమీక్షలో పాల్గొన్న అధికారులు

పాలకొల్లు మార్కెట్, న్యూస్‌టుడే: భవనాలు, స్థలాల క్రమబద్ధీకరణతో పురపాలక సంఘానికి అదనపు ఆదాయం సమకూర్చవచ్చని టౌన్, కంట్రీ ప్లానింగ్ ప్రాంతీయ సంచాలకుడు జి.సుబ్బారావు అన్నారు. పాలకొల్లు టౌన్ ప్లానింగ్ విభాగం అధికారులతో ఆయన శుక్రవారం సమీక్ష నిర్వహించారు. ఇప్పటి వరకు నమోదైన, పరిష్కరించిన బీపీఎస్, ఎల్ఆర్ఎస్ దరఖాస్తుల వివరాలపై ఆరా తీశారు. క్రమబద్ధీకరణతో కలిగే ప్రయోజనాలపై ప్రతి వార్డు సచివాలయం పరిధిలో ప్రజలకు అవగాహన కల్పించాలని సూచించారు.

నరసాపురం, న్యూస్‌టుడే: భవనాలు, లేఅవుట్ల క్రమబద్ధీకరణకు ప్రభుత్వం కల్పించిన అవకాశాన్ని వినియోగించుకునేలా ప్రజలకు అవగాహన కల్పించాలని టౌన్, కంట్రీ ప్లానింగ్ ప్రాంతీయ సంచాలకుడు జి.సుబ్బారావు సూచించారు. పురపాలక కార్యాలయంలో నిర్వహించిన సమీక్షలో ఆయన పాల్గొని మాట్లాడారు.

పైపులైను పనులకు భూమిపూజ

మొగల్తూరు, న్యూస్‌టుడే: ముత్యాలపల్లిలో 216 జాతీయ రహదారి వెంబడి రూ.20 లక్షలతో పైపులైను పనులకు శుక్రవారం సర్పంచి ఆడ్డాల సూరిబాబు భూమిపూజ చేశారు. ఎంపీటీసీ సభ్యుడు తిరుమాని ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. ● వాటర్‌గ్రిడ్ పథకంలో భాగంగా సంప్, వాష్ మెన్ వసతి భవనం నిర్మాణానికి గెదల్లపుంతలో స్థలాన్ని గ్రామీణ నీటి సరఫరా విభాగ డీఈ, ఏఈలు శుక్రవారం పరిశీలించారు.

ముగిసిన బార్ అసోసియేషన్ ఎన్నిక

పాలకొల్లు: పోలింగ్‌లో పాల్గొన్న న్యాయవాదులు

పాలకొల్లు మార్కెట్, న్యూస్‌టుడే: రాష్ట్ర బార్ అసోసియేషన్ ఎన్నికల పోలింగ్ ప్రక్రియ పాలకొల్లు కోర్టు ప్రాంగణంలో శుక్రవారం జరిగింది. స్థానిక బార్ అసోసియేషన్ సభ్యులు 175 మంది ఉండగా వారిలో 164 మంది ఓటు హక్కు వినియోగించుకున్నట్లు ఎన్నికల అధికారి మజ్జి వీర వెంకట సత్యప్రసాద్ తెలిపారు.

నరసాపురం, న్యూస్‌టుడే: నరసాపురంలో 183 మంది సభ్యులకు గాను 180 మంది ఓటు వేశారని బార్ అసోసియేషన్ ప్రతినిధులు తెలిపారు. మాజీ ఎమ్మెల్యే బండారు మాధవనాయుడు, దాసరి శ్రీనివాస్ తదితరులు ఓటు హక్కు వినియోగించుకున్నారు.

22న చేనేత గర్జన

గోడ పత్రాలు ఆవిష్కరించిన సభ్యులు

పాలకొల్లు మార్కెట్, న్యూస్‌టుడే: మంగళగిరిలో ఈ నెల 22న నిర్వహించే చేనేత గర్జన కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ఆ సంఘం నాయకులు పిలుపునిచ్చారు. పాలకొల్లు వీవర్స్‌కాలనీలోని సామాజిక భవనంలో ఆ సంఘం జిల్లా స్థాయి సమావేశం శుక్రవారం జరిగింది. తొలుత సంఘ నాయకులు చేనేత గర్జన గోడపత్రాలు ఆవిష్కరించారు. నాయకులు మాట్లాడుతూ చేతన సహకార సంఘాలకు బకాయిలను వెంటనే చెల్లించాలన్నారు.

వాకర్స్ క్లబ్ ఉప గవర్నర్‌గా రత్నమాల

ఆచంట, న్యూస్‌టుడే: భీమలాపురం వాకర్స్ క్లబ్ అధ్యక్షురాలు కొత్త కనకరత్నమాల ఆ క్లబ్ జిల్లా ఉప గవర్నర్‌గా నియమితులయ్యారు. ఈ వివరాలను ఆమె శుక్రవారం వెల్లడించారు. ఆరోగ్యం కోసం ప్రతి ఒక్కరూ నిత్యం నడకకు కొంత సమయం కేటాయించాలని ఆమె సూచించారు.

తాగునీరు.. ఇదేం తీరు!

వాసవీ పెనుగొండ గ్రామీణ, న్యూస్‌టుడే: ములపర్రు పంచాయతీ పరిధి సీతారాముని చెరువు ప్రాంతంలో కుళాయిల పైపులను ఇలా డ్రెయినేజీలోంచి వేయడంతో జలాలు కలుషితమవుతున్నాయి. మరికొన్ని ప్రాంతాల్లో నిర్వహణ లేక కుళాయిల చుట్టూ మురుగు నిలిచిపోతోంది. ఈ అంశంపై డిప్యూటీ ఎంపీడీవో నాగ వెంకట మల్లేశ్వరరావు స్పందిస్తూ సమస్య పరిష్కారానికి తగు చర్యలు తీసుకుంటామన్నారు.

కాలువ నిండా వ్యర్థాలే!

వాసవీ పెనుగొండ, న్యూస్‌టుడే: వాసవీ పెనుగొండ గ్రామ పరిధిలో ఎల్లప్ప పంట కాలువలో వ్యర్థాలు పేరుకుపోవడంతో సాగునీరు ముందుకు సాగక రైతులు ఇబ్బందులు పడుతున్నారు. పరిసరాల్లో ఇళ్లు, దుకాణాల్లో చెత్త, ఖాళీ సీసాలు, ఇతర వ్యర్థాలను ఈ కాలువలో వేస్తున్నారు. దీంతో పాటు పలు ప్రాంతాల్లో మురుగును ఈ కాలువలోకి మళ్లిస్తుండటంతో జలాలు కలుసితమవుతున్నాయి. ఈ అంశంపై పంచాయతీ కార్యదర్శి టి.కృష్ణారెడ్డి స్పందిస్తూ పంట కాలువలో వ్యర్థాలు వేయకుండా ప్రజలు, వ్యాపారులకు అవగాహన కల్పిస్తామన్నారు.

కళ తప్పిన.. అలంకృతి!

నరసాపురం గ్రామీణ, న్యూస్‌టుడే: కొప్పర్రులోని అలంకృతి మినీ లేసు భవనం నిర్వహణ లేక ఇలా శిథిలస్థితికి చేరింది. 2015లో అప్పటి తెదేపా ప్రభుత్వ హయాంలో ఈ భవనాన్ని నిర్మించి మహిళలకు లేసు అల్లికలతో పాటు కుట్టు శిక్షణ ఇచ్చారు. తరువాత వైకాపా ప్రభుత్వం వచ్చాక లేసు అల్లికలు, కుట్టు శిక్షణను నిలిపివేయడంతో ఈ భవనాలు మూతపడ్డాయి. వీటికి మరమ్మతులు చేపట్టి వినియోగంలోకి తేవాలని స్థానికులు కోరుతున్నారు.

ఎక్కడి మురుగు అక్కడే!

పాలకొల్లు గ్రామీణ, న్యూస్‌టుడే: గతంలో తెదేపా ప్రభుత్వ హయాంలో గ్రామాల్లో సీసీ రోడ్లు నిర్మించారు. తరువాత వైకాపా ప్రభుత్వం అధికారంలోకి రావడంతో ఎక్కడి పనులు అక్కడే ఆగిపోయాయి. దీంతో పలు గ్రామాల్లో డ్రెయినేజీలు లేక మురుగు నిలిచిపోతోంది. వైకాపా ప్రభుత్వ హయాంలో పంచాయతీల్లో నిధులు లేక మురుగు కాలువలు నిర్మాణం చేయలేదు. కనీసం పూడిక తీత పనులు కూడా చేపట్టలేదు. పాలకొల్లు మండలం భగ్గేశ్వరం, దగ్గులూరు, వెంకటాపురం గ్రామాల్లో డ్రెయినేజీ వ్యవస్థల లేకపోవడంతో మురుగంతా రహదారిపై నిలిచిపోతోంది. దీంతో నిత్యం దుర్వాసన, దోమలతో అవస్థలు తప్పడం లేదని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ అంశంపై ఎంపీడీవో ఎన్. ఉమామహేశ్వరరావు స్పందిస్తూ సమస్యను మంత్రి రామానాయుడు దృష్టికి తీసుకువెళ్లామన్నారు.

ప్రమాదకర గుంత పూడ్చివేత

‘ఈనాడు’ కథనాలకు స్పందన

నరసాపురం, న్యూస్‌టుడే: నరసాపురం సబ్ రిజిస్ట్రార్ కార్యాలయం సమీపాన పైపులైను మరమ్మతుల కోసం తవ్విన గుంత ప్రమాదకరంగా మారిన తీరుపై ‘పూడ్చండి గుంత..తీర్చండి చింత’ శీర్షికతో ‘ఈనాడు’లో ప్రచురితమైన కథనానికి పురపాలక డీఈ ఆర్.గంగా వరప్రసాద్ స్పందించారు. ఆయన ఆదేశాలతో శుక్రవారం పురపాలక సిబ్బంది ఆ గుంతలను పూడ్చివేశారు.

తూడు, డెక్క తొలగింపు

నరసాపురం గ్రామీణ, న్యూస్‌టుడే: వేములదీవి పంట కాలువలో రాజుల్లంక, దర్బరేవు, బియ్యపుతిప్ప ప్రాంతాల్లో తూడు, గుర్రపు డెక్క పేరుకుపోయిన తీరుపై ఈ నెల 11న ‘డెక్క తొలగక... నీరు లాగక’ శీర్షికతో ‘ఈనాడు’లో ప్రచురితమైన కథనానికి ఇరిగేషన్ అధికారులు స్పందించారు. పొక్లెయిన్‌తో తూడు, డెక్క తొలగింపు పనులు చేయించారు. మిగిలిన కాలువల్లోనూ పూర్తి స్థాయిలో తూడు తొలగించేలా చర్యలు చేపడతామని ఆ శాఖ డీఈ సీహెచ్ వెంకట నారాయణ పేర్కొన్నారు.

గుంటూరు తరలిన సహకార ఉద్యోగులు

నరసాపురం, న్యూస్‌టుడే: డిమాండ్ల పరిష్కారం కోరుతూ రాష్ట్ర ఉద్యోగ సంఘాల ఐక్యవేదిక ఆధ్వర్యంలో శుక్రవారం చేపట్టిన కమిషనర్ కార్యాలయ ముట్టడి కార్యక్రమానికి నియోజకవర్గానికి చెందిన పలు సొసైటీల సిబ్బంది శుక్రవారం గుంటూరు తరలివెళ్లారు. తమ సమస్యలను ప్రభుత్వం పరిష్కరించకుంటే ఉద్యమాన్ని తీవ్రతరం చేస్తామని, ఈ నెల 16 నుంచి నిరవధిక సమ్మె చేస్తామని నాయకులు తెలిపారు.

మద్యం తాగిన చోదకులకు జరిమానా

పాలకొల్లు మార్కెట్, ఆచంట, న్యూస్‌టుడే: ఆచంట పోలీస్‌స్టేషన్ పరిధిలో ఎస్సై కె.వెంకటరమణ గురువారం రాత్రి వాహన తనిఖీలు నిర్వహించారు. ఇద్దరు వ్యక్తులు వ్యక్తులు మద్యం తాగి వాహనం నడుతున్నట్లు గుర్తించి కేసులు నమోదు చేశారు. వారిని శుక్రవారం పాలకొల్లు స్పెషల్ జ్యుడిషియల్ సెకండ్ క్లాస్ కోర్టులో హాజరు పర్చగా న్యాయమూర్తి పెంకి సత్యనారాయణ రూ.10 వేల చొప్పున జరిమానా విధించినట్లు ఎస్సై తెలిపారు.

గోదావరిలో మృతదేహం గుర్తింపు

వాసవీ పెనుగొండ గ్రామీణ, న్యూస్‌టుడే: దొంగరావిపాలెం వద్ద గోదావరి నదిలో గురువారం సాయంత్రం గుర్తు తెలియని పురుషుడి మృతదేహం లభ్యమైనట్లు వాసవీ పెనుగొండ ఎస్సై కె.గంగధరరావు శుక్రవారం తెలిపారు. అతడి వయసు 35- 45 ఏళ్ల మధ్య ఉండవచ్చని తెలిపారు. దీనిపై దొంగరావిపాలెం ఇన్‌ఛార్జి వీఆర్వో ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు వివరించారు.

నేత్రపర్వం.. ఏకాంబరేశ్వరుడి కల్యాణం

నరసాపురం పట్టణం, న్యూస్‌టుడే: మహా శివరాత్రి మహోత్సవాల్లో భాగంగా నరసాపురం పట్టణంలోని కామాక్షి సమేత ఏకాంబరేశ్వర స్వామి ఆలయంలో శుక్రవారం సాయంత్రం శాంతి కల్యాణం వైభవంగా నిర్వహించారు. ఉదయం స్వామికి రుద్రాభిషేకాలు, సహస్ర నామార్చనలు చేశారు.

నరసాపురం గ్రామీణ, న్యూస్‌టుడే: లక్ష్మణేశ్వరంలోని దుర్గా మల్లేశ్వరస్వామి ఆలయంలో శుక్రవారం రాత్రి కల్యాణ మహోత్సవాన్ని వైభవంగా నిర్వహించారు.

పోడూరు, న్యూస్‌టుడే: జగన్నాథపురంలో కొలువైన శ్రీరామేశ్వరస్వామి, బాలాత్రిపుర సుందరీదేవి కల్యాణోత్సవం శుక్రవారం రాత్రి వైభవంగా జరిగింది. ఆలయ పునర్నిర్మాణ దాత, ఎన్ఆర్ఐ దశిక లక్ష్మీనరసింహం, భారతి దంపతులు పూజల్లో పాల్గొన్నారు.

క్షీరారామంలో బాణ లింగం ప్రతిష్ఠ

పాలకొల్లు ఆధ్యాత్మికం, న్యూస్‌టుడే: పంచారామ క్షేత్రం పాలకొల్లు క్షీరారామలింగేశ్వరస్వామి ఆలయంలో మహా శివరాత్రి మహోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. శృంగేరీ శారద పీఠం నుంచి వచ్చిన బాణ లింగానికి పూజలు నిర్వహించి ఆలయం వద్ద ప్రతిష్ఠించారు.

రాజగోపాలస్వామికి అభిషేకాలు

నరసాపురం పట్టణం, న్యూస్‌టుడే: మాఘ బహుళ ఏకాదశి సందర్భంగా నరసాపురం పట్టణంలోని రుక్మిణీ సత్యభామ సమేత రాజగోపాలస్వామి ఆలయంలో శుక్రవారం ఉదయం సుప్రభాత సేవ, పంచామృతాభిషేకాలు చేసి పంచ హారతులు ఇచ్చారు. అనంతరం స్వామిని పుష్పాలు, తులసిమాలలతో అలంకరించి భక్తులకు దర్శనం కల్పించారు.

నంది వాహనంపై గ్రామోత్సవం

వాసవీ పెనుగొండ, న్యూస్‌టుడే: నగరేశ్వర, మహిషాసురమర్దని, వాసవీ కన్యకాపరమేశ్వరి ఆలయంలో మహాశివరాత్రి మహోత్సవాలు వైభవంగా కొనసాగుతున్నాయి. శుక్రవారం ఉదయం నగరేశ్వర స్వామికి అభిషేకాలు, అమ్మవార్లకు కుంకుమార్చనలు, హోమాలు నిర్వహించారు. నగరేశ్వరస్వామి, మహిషాసురమర్దని అమ్మవార్లను నంది వాహనంపై కొలువుదీర్చి గ్రామోత్సవం నిర్వహించారు.

రామేశ్వరస్వామికి పట్టు వస్త్రాల సమర్పణ

ఆచంట, న్యూస్‌టుడే: కల్యాణ మహోత్సవాల్లో భాగంగా ఆచంట క్షేత్రంలో రామేశ్వరస్వామికి, పార్వతీమాతకు శుక్రవారం పూజాభిషేకాలు నిర్వహించారు. పాలకవర్గ ఛైర్మన్ నెక్కంటి గజేశ్వరరావు, ధర్మకర్తలు స్వామి, అమ్మవార్లకు పట్టు వస్త్రాలు సమర్పించారు. రాత్రి నంది, గజ, సర్ప వాహనాలపై గ్రామోత్సవం నిర్వహించారు.

హడావుడి.. నిబంధనలు తడబడి!

పైపులైను వెళ్లిన స్థలంలో నిర్మిస్తున్న గోకులం షెడ్డు

పోడూరు, న్యూస్‌టుడే: పోడూరు మండలం పెనుమదం శివారు ఎస్ఆర్ఆర్‌పేటలో ఆక్రమిత స్థలంలో గోకులం షెడ్డు నిర్మిస్తున్న ఉదంతం వెలుగు చూసింది. స్థానిక రైతు ఒకరు ఉపాధి హామీ పథకంలో గోకులం షెడ్డు నిర్మాణానికి దరఖాస్తు చేసుకున్నారు. దీంతో అధికారులు రూ.2.30 లక్షల విలువైన యూనిట్ మంజూరు చేశారు. ఇటీవల అక్కడ పిల్లర్లు వేసి షెడ్డు ఎత్తుకు పనులు పూర్తి చేశారు. కానీ ఆ స్థలం నుంచి పంచాయతీ పైపులైన్లు ఉన్నాయని, కాజ డ్రెయిన్, ఆర్అండ్‌బీ శాఖలకు చెందిన స్థలాల్లో దీనిని నిర్మిస్తున్నారంటూ స్థానికులు అభ్యంతరం వ్యక్తం చేస్తూ ఇటీవల అధికారులకు ఫిర్యాదు చేశారు. కొత్త చట్టం అమలులోకి రానున్న నేపథ్యంలో ఇప్పటికే చేపట్టిన పనులను మార్చి నెలాఖరు నాటికి పూర్తి చేయాలనే హడావుడిలో అధికారులు నిబంధనలను గాలికొదిలి అక్రమాలకు తెరతీస్తున్నారని పలువురు రైతులు ఆరోపిస్తున్నారు. ఈ అంశంపై ఏపీవో బాబూరావును సంప్రదించగా సదరు రైతు రెవెన్యూ అధికారులు జారీ చేసిన ఎంజాయ్‌మెంట్ ధ్రువపత్రం చూపించారని, కానీ ముందుగా చూపిన స్థలంలో కాకుండా మరో చోట షెడ్డు నిర్మిస్తున్నట్లు మా దృష్టికి వచ్చిందన్నారు. దీనిపై పంచాయతీ అధికారులు చర్యలు తీసుకోవాల్సి ఉందన్నారు. పనులు నిలిపేయాల్సిందిగా సదరు రైతుకు నోటీసు జారీ చేస్తామని పంచాయతీ కార్యదర్శి సుధారాణి తెలిపారు.

కొలువులకు 154 మంది ఎంపిక

పత్రాలు చూపుతున్న విద్యార్థులు

పాలకొల్లు, న్యూస్‌టుడే: పాలకొల్లు ఛాంబర్స్ డిగ్రీ కళాశాలలో కాకినాడ కలెక్టరేట్ సౌజన్యంతో శుక్రవారం నిర్వహించిన జాబ్‌మేళాకు విశేష స్పందన లభించింది. 258 మంది అభ్యర్థులు హాజరయ్యారు. 14 సంస్థలకు చెందిన ప్రతినిధులు పాల్గొని వారికి ముఖాముఖీలు నిర్వహించి 154 మందిని ఎంపిక చేసి పత్రాలు అందించారు. ఈ మేళాను ఎంఈవో వీరాస్వామి ప్రారంభించగా ముఖ్యఅతిథులుగా కళాశాల ఛైర్మన్ కేవీఆర్ నరసింహారావు, ప్రిన్సిపల్ డి.వెంకటేశ్వరరావు, యాజమాన్య కమిటీ సభ్యులు పాల్గొన్నారు.

కనకాయలంకలో చిత్రీకరణ సందడి

యలమంచిలి, న్యూస్‌టుడే: యలమంచిలి మండలం కనకాయలంకలో రాజశేఖర్ హీరోగా తెరకెక్కుతున్న సినిమా చిత్రీకరణ రెండు రోజులుగా కొనసాగుతోంది. వశిష్ఠ గోదావరిలో పంటుపై జూనియర్ ఆర్టిస్టులతో కొన్ని సన్నివేశాలు చిత్రీకరించారు. ప్రస్తుత షెడ్యూల్ రాజశేఖర్ తనయ శివాని పర్యవేక్షణలో ఇక్కడ చిత్రీకరణ జరుగుతుందని చెబుతున్నారు.

వేతనాల పెంపుపై హర్షం

పెనుమంట్ర, న్యూస్‌టుడే: వేతనం పెంపుదలతో పాటు 5 నుంచి 10 సంవత్సరాల సర్వీసు పూర్తి చేసుకున్న వారికి ప్రభుత్వం శ్లాబ్ వర్గోన్నతి చేయడంపై 108 అంబులెన్స్ ఉద్యోగులు హర్షం వ్యక్తం చేశారు. ఉద్యోగులు శుక్రవారం బ్రాహ్మణచెరువులో సమావేశమై ప్లకార్డులు ప్రదర్శిస్తూ సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్‌కల్యాణ్‌తో పాటు వారి యాజమాన్యానికి కృతజ్ఞతలు తెలిపారు.

బాల్య వివాహాలతో అనర్థాలు

వాసవీ పెనుగొండ, న్యూస్‌టుడే: బాల్య వివాహాలు చట్టరీత్యా నేరమని, వీటి వల్ల బాలికల ఆరోగ్యం దెబ్బతినడంతో పాటు ఎన్నో అనర్థాలు తలెత్తుతాయని ఐసీడీఎస్ సూపర్‌వైజర్ జి.సుజాత తెలిపారు. చెరుకువాడ జడ్పీ ఉన్నత పాఠశాలలో శుక్రవారం నిర్వహించిన సదస్సులో ఆమె పాల్గొని మాట్లాడారు.

ఆక్రమణల తొలగింపు

మొగల్తూరు, న్యూస్‌టుడే: మొగల్తూరు గాంధీబొమ్మ కూడలి నుంచి వడయార్‌పేట వెళ్లే రహదారి వెంబడి ఆక్రమణలను అధికారులు శుక్రవారం తొలగించారు. పంచాయతీ కార్యదర్శి పరమానందరావు ఆధ్వర్యంలో సిబ్బంది పొక్లెయిన్‌తో ఆక్రమణలు తొలగించారు.

బహిరంగ ప్రకటన
తేది: 14-02-2026
ఇందుమూలంగా తెలియజేయునది ఏమనగా భారత్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ (బీపీసీఎల్) వారు సర్వే నెం. 67-1, 67-2లో భట్లమగుటూరు గ్రామం, పెనుమంట్ర మండలం, పశ్చిమగోదావరి జిల్లా, ఆంధ్రప్రదేశ్‌లో ఖాళీస్థలం విస్తీర్ణం (30మీ × 30మీ) పొడవు, వెడల్పు కలిగిన ఖాళీ స్థలములో రిటైల్ అవుట్‌లెట్‌ను ఏర్పాటు చేయాలని ప్రతిపాదిస్తుంది.
హద్దులు: తూర్పు: కర్రి అయ్యప్పరెడ్డి గారి భూమి, పడమర: వెలగల రాణి గారి భూమి, ఉత్తరం: కర్రి అయ్యప్పరెడ్డి గారి భూమి, దక్షిణం: మార్టేరు టూ బ్రాహ్మణచెరువు మెయిన్ రోడ్డు (మార్టేరు టూ భీమవరం & తాడేపల్లిగూడెం మెయిన్ రోడ్) ఈ హద్దుల మధ్యస్తమైన భూమిని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం పశ్చిమగోదావరి జిల్లా పెనుమంట్ర మండలం, ఆలమూరు గ్రామ కాపురస్తులు అయిన కర్రి కృష్ణారెడ్డి గారి కుమారుడు కర్రి అయ్యప్పరెడ్డి (39 సం॥) గారి వద్ద నుండి లీజుకు తీసుకోవడమైనది. ఈ పై సర్వే నెంబర్లలో మరియు హద్దులు, మధ్యస్తమైన స్థిరాస్తిపై ఎవరికైనా వ్యక్తికి గాని, ఏదైనా సంస్థకు (వ్యవస్థీకృత లేదా అసంఘటిత) ఎటువంటి హక్కులు కలిగియున్న యెడల ఈ తేదీ లగాయితు 7 రోజులు లోపు వారి హక్కులకు సంబంధించి పూర్తి వివరములు కలిగిన పత్రములతోపాటు ఈ దిగువ పేర్కొన్న చిరునామాలో దిగువ సంతకం చేసిన వారికి తెలియజేయవలసినదిగా ఈ బహిరంగ ప్రకటన ద్వారా తెలియజేయడమైనది.
సంప్రదింపుల కొరకు చిరునామా:
Territory Manager (Retail Vizag)
Bharat Petroleum Corporation
Vizag Installation, Near Dhanareddy
Visakhapatnam, Andhra Pradesh
Mob: 94370 80856
Email: ankitmahapatra@bharatpetroleum.in

(c) eenadu

తాడేపల్లిగూడెం

• తాడేపల్లిగూడెం • తణుకు

చంద్రబాబుతోనే రాష్ట్రాభివృద్ధి

తణుకు, న్యూస్‌టుడే: ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతోనే రాష్ట్ర అభివృద్ధి సాధ్యమని ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణ అన్నారు. అసెంబ్లీలో గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తీర్మానాన్ని సమర్థిస్తూ రాధాకృష్ణ చేసిన ప్రసంగాన్ని ఆమోదించడం పట్ల హర్షం వ్యక్తం చేశారు. ఈ మేరకు శుక్రవారం ఒక ప్రకటన విడుదల చేశారు. శుక్రవారం అసెంబ్లీలో ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉపముఖ్యమంత్రి పవన్‌కల్యాణ్, మంత్రి లోకేష్ చేసిన ప్రసంగం రాష్ట్ర భవిష్యత్తుకు పునాది వంటిదని అన్నారు. రాష్ట్రంలో అభివృద్ధి సంక్షేమాన్ని ఏక కాలంలో అమలు చేస్తూ అభివృద్ధిలో పరుగులు తీయిస్తున్నారని కొనియాడారు. రూ.లక్షల కోట్లు పెట్టుబడులు పెట్టేందుకు ప్రపంచ స్థాయి బహుళ జాతి సంస్థలు ముందుకు రావడం హర్షించదగ్గ విషయమని రాధాకృష్ణ పేర్కొన్నారు.

అంతర్జాతీయ స్కేటింగ్ పోటీలకు ఎంపిక

తణుకు, న్యూస్‌టుడే: అంతర్జాతీయ స్థాయి ఎండ్యూరెన్స్ స్కేటింగ్ పోటీలకు తణుకు క్రీడాకారులు ఎంపికైనట్లు కోచ్ లావణ్య ఒక ప్రకటనలో తెలిపారు. ఫిబ్రవరి 7, 8న పుణెలో జరిగిన జాతీయ స్థాయి ఎండ్యూరెన్స్ స్కేటింగ్ పోటీలలో అండర్-8 గర్ల్స్ విభాగంలో కాకిలేటి గేయ దీపిక మూడు బంగారు పతకాలు, అండర్-19 బాయ్స్‌లో రెడ్డి పవన్ హర్షవర్ధన్ రెండు బంగారు, ఒకటి రజత, అండర్-7 బాయ్స్‌లో ఒక కాంస్య, అండర్-5 బాలికల విభాగంలో కాంస్య పతకాలు సాధించి మాల్దీవుల్లో జరిగే అంతర్జాతీయ పోటీలకు ఎంపికైనట్లు తెలిపారు. ఈ సందర్భంగా ఈ చిన్నారులకు పలువురు ప్రముఖులు అభినందించారు.

ట్రాఫిక్ నిబంధనలు అతిక్రమిస్తే చర్యలు

హౌసింగ్‌బోర్డు కూడలి(తాడేపల్లిగూడెం వన్‌టౌన్), న్యూస్‌టుడే: ట్రాఫిక్ నియమాలను అతిక్రమిస్తే కఠిన చర్యలు తప్పవని పట్టణ ఎస్సై హెచ్చరించారు. శుక్రవారం పట్టణంలోని హౌసింగ్ బోర్డు కూడలిలో సిబ్బందితో కలిసి వాహనాల తనిఖీలు నిర్వహించారు. శిరస్త్రాణం, లైసెన్స్ లేనివారికి జరిమానాలు విధించారు. ఈ సందర్భంగా నాగరాజు మాట్లాడుతూ పట్టణంలో రోజూ శిరస్త్రాణ పరిశీలన నిర్వహిస్తామని, వాహనాల రికార్డులు అందుబాటులో ఉంచుకోవాలని తెలియజేశారు.

శ్మశానవాటిక ప్రగతికి విరాళం

తాడేపల్లిగూడెం అర్బన్, న్యూస్‌టుడే: పట్టణంలోని 9వ వార్డులో శుక్రవారం ముస్లిం నాయకులు మహ్మద్ రఫీ ఆధ్వర్యంలో ముస్లిం సోదరుల ఆత్మీయ సమావేశం జరిగింది. ఈ సమావేశానికి తాడేపల్లిగూడెం నియోజకవర్గం వైకాపా కోఆర్డినేటర్ వడ్డి రఘురామ్ ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ముస్లింల ఖబరిస్తాన్‌కు రూ.2 లక్షలు విరాళం ప్రకటించారు.

తాగునీటి ఎద్దడి నివారణకు సన్నాహాలు

ఇరగవరం, న్యూస్‌టుడే

వేసవిలో తాగునీటి ఎద్దడి తీర్చేందుకు అధికారులు చర్యలు చేపట్టారు. రిజర్వాయర్ల వద్ద బోర్ల మరమ్మతులు, తాగునీటి చెరువులకు ఇన్‌లెట్, అవుట్ లెట్‌లకు పూడిక తీయించేందుకు చర్యలు తీసుకుంటున్నారు. వీటికి 15వ ఆర్థిక సంఘ నిధులు వెచ్చించనున్నారు.

మండలంలో 21 గ్రామాలుండగా, 16గ్రామాల్లో బోరు ద్వారా శుద్ధి చేసిన నీటిని, మిగిలిన 5గ్రామాల్లో చెరువుల ద్వారా తాగునీటిని సరఫరా చేస్తున్నారు. కావలిపురం సీపీడబ్ల్యూఎస్ పథకం నుంచి కంతేరు, అర్జునుడుపాలెం, కత్తవపాడు గ్రామాలకు సరఫరా జరుగుతుండగా, ఇరగవరం సీపీడబ్ల్యూఎస్ పథకం నుంచి ఇరగవరంతో పాటు శివారు ప్రాంతాలకు నీరు సరఫరా చేస్తున్నారు.

నిర్మాణంలో 8 రక్షిత పథకాలు.. మండలంలో 36చోట్ల రిజర్వాయర్లున్నాయి. ఇప్పుడు కొత్తగా అమరజీవి జలధార పథకం కింద 8 మంజూరయ్యాయి. ఈ పనులు పూర్తయితే శివారు ప్రాంతాలకు తాగునీటి సమస్య తీరినట్లేనని అధికారులు చెబుతున్నారు. మండలంలో 65,831 మంది జనాభా ఉండగా 19వేల కుటుంబాలున్నాయి. వీరిలో సుమారు 9వేల కుటుంబాలకు తాగునీటి కుళాయిలు సమకూర్చారు. మండలంలో ప్రస్తుతం ఇంటింటికీ వాటర్‌లైన్ పనులు జరుగుతున్నాయి.

కత్తవపాడులో నిర్మిస్తున్న ట్యాంకు

అవుట్‌లెట్ సమస్య.. వేసవిలో చెరువులను నీటితో నింపే సమయాల్లో కాలువ శివారు ప్రాంతాల్లో ఉన్న కారణంగా కంతేరు, అర్జునుడుపాలెం, కత్తవపాడు, పొదలాడ గ్రామాల్లోని చెరువులకు కాలుష్యం, మురుగు ఎక్కువగా చేరుతోంది. దీంతో తరచూ ఫిల్టర్ బెడ్లు పాడవుతున్నాయని అధికారులు చెబుతున్నారు. కత్తవపాడు చెరువుకు అవుట్‌లెట్ సదుపాయం లేకపోవడంతో నీరు రంగు మారుతోంది. అమర జీవి జలధార పథకం పనులు పూర్తయితే ధవళేశ్వరం నుంచి నేరుగా మండలంలోని గ్రామాలకు పైపులైన్ ద్వారా గోదావరి జలాలు రావడం వల్ల కుటుంబ అవసరాలకు అనుగుణంగా సురక్షిత నీరు ప్రజలకు అందించే అవకాశం కలుగుతుందని ఆర్‌డబ్ల్యూఎస్ ఏఈ.వీఎస్ పవన్ కుమార్ తెలిపారు.

మేమున్నాం.. మీకు తోడుగా..

10 AM to 1 PM

తాడేపల్లిగూడెం	99488 53114
తణుకు	85558 50851
తణుకు గ్రామీణం	63005 79402
అత్తిలి	91548 46774

తాడేపల్లిగూడెం వన్‌టౌన్, న్యూస్‌టుడే: ? యాగర్లపల్లి ఆరోగ్యకేంద్రం ఎదురుగా పందుల సంచారంతో పరిసరాలు కాలుష్యం అవుతున్నాయి. **- విజయ్, స్థానికుడు**

✔ పందుల యజమానులకు నోటీలిచ్చి.. వాటిని రోడ్లపై వదలకుండా చూస్తాం. **- సోమేశ్వరరావు, శానిటరీ ఇన్‌స్పెక్టర్**

? హౌసింగ్‌బోర్డు కాలనిలోని ఖాళీ స్థలాల్లో పిచ్చిమొక్కలు మొలిచి విషపురుగులకు నిలయంగా మారాయి. **- గోపి**

? కాలనీలోని పలు వీధుల్లో కాలువలను తరచూ శుభ్రం చేయడం లేదు. రాత్రివేళ దోమల మోత భరించలేక పోతున్నాం. **- సురేంద్రనాయుడు, స్థానికుడు**

✔ పిచ్చిమొక్కలు తొలగించేలా స్థల యజమానులను ఆదేశిస్తాం. పారిశుద్ధ్య సిబ్బందిని డ్రెయిన్లు శుభ్రం చేసి.. దోమల నివారణకు మందులు పిచికారీ చేయిస్తాం.

- ఎం.ఏసుబాబు, పురపాలక కమిషనర్

పర్యావరణ పరిరక్షణ కీలకం

తణుకు, న్యూస్‌టుడే: ఇంధన సంరక్షణ, బాధ్యతాయుత శక్తి వినియోగం, పర్యావరణ పరిరక్షణ ప్రస్తుతం కీలకమైన అంశాలని ఎస్‌సీఐఎం ప్రభుత్వ డిగ్రీ కళాశాల ప్రధానాధ్యాపకుడు సీహెచ్.ఏడుకొండలు పేర్కొన్నారు. సక్షం-2026 కార్యక్రమంలో భాగంగా స్థానిక కళాశాలలో ఏడుకొండలు అధ్యక్షతన 'కన్జర్వ్ ఆయిల్ అండ్ గో గ్రీన్' అంశంపై అవగాహన కార్యక్రమం నిర్వహించి మాట్లాడారు. విద్యార్థులలో హరిత జీవన అలవాట్లు పెంపొందించేందుకు సక్షం కార్యక్రమం ఎంతో దోహదపడుతుందన్నారు. యువతలో శాస్త్రీయ దృక్పథం, పర్యావరణ జాగృతి పెంచడంలో ముఖ్యపాత్ర పోషిస్తుందని అన్నారు. ఈ సందర్భంగా విద్యార్థులతో ఇంధన సంరక్షణ ప్రతిజ్ఞ చేయించారు.

దివ్యాంగులకు రూ.15 వేలు పింఛను ఇవ్వండి: బొలిశెట్టి

తాడేపల్లిగూడెం వన్‌టౌన్, న్యూస్‌టుడే: వంద శాతం అంగవైకల్యమున్న వారికి రూ.15 వేలు పింఛను అందించాలని ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లారు. అమరావతిలో జరుగుతున్న శాసనసభ సమావేశాల్లో ఆయన శుక్రవారం మాట్లాడారు. రాష్ట్రంలో సంక్షేమ పథకాల అమలు బాగుందని కితాబిచ్చారు. అర్హులైన ప్రతి ఒక్కరికీ పింఛను అందుతోందన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఎందరో కొత్త పింఛన్లకు ఎదురుచూస్తున్నారని చెప్పారు. వృద్ధాప్య, వితంతు, ఒంటరి మహిళలకు నూతన పింఛన్లు మంజూరు చేయాలని ఆయన విజ్ఞప్తి చేశారు.

థ్యాంక్యూ సీఎం సార్

తణుకు, న్యూస్‌టుడే: థ్యాంక్యూ సీఎం సార్ అంటూ శుక్రవారం 108 ఉద్యోగులు స్థానిక 108 భవనం వద్ద ప్లకార్డులతో హర్షం వ్యక్తం చేశారు. 108 వాహన ఉద్యోగులకు ఇటీవల రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు జీతం పెంచాలని తీసుకున్న నిర్ణయానికి వారు థ్యాంక్యూ సీఎం సర్ కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా పెంచిన జీతాలు ఈ నెల అందడంతో కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో చైతన్య, జయరాజు, రామారావు, సత్యనారాయణ, రూపావతి, గేరటయ్య, రాధిక పాల్గొన్నారు.

రంగనాథస్వామి ఆలయ పనులు చేపట్టాలి

తణుకు, న్యూస్‌టుడే: తూర్పుగోదావరి జిల్లా కోరుకొండలో ఉన్న రంగనాథస్వామి దేవాలయ పునర్నిర్మాణ పనులు వెంటనే చేపట్టాలని ఎమ్మెల్సీ వంకా రవీంద్రనాథ్ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. శాసనమండలి సమావేశాల్లో భాగంగా శుక్రవారం ఆయన మండలిలో మాట్లాడారు. 14వ శతాబ్దానికి చెందిన ఆలయం శిథిలావస్థకు చేరుకుందన్నారు. నూతన గోపుర నిర్మాణం చేపట్టేందుకు గర్భగుడిలోని శిలామూర్తి జీవాన్ని, దారుమూర్తిలోకి ప్రవేశపెట్టి పక్కనే షెడ్డులో ఉంచి పూజలు నిర్వహిస్తున్నారన్నారు. మొదట్లో 1000 ఎకరాలు దేవుని మాన్యం ఉండగా అన్యాక్రాంతానికి గురై చివరకు 18 ఎకరాలు మాత్రమే మిగిలిందన్నారు. అన్నవరం దేవస్థానం ఆధ్వర్యంలో ఉన్న ఈ పురాతన దేవాలయ నిర్మాణం వెంటనే ప్రారంభించి పూర్తి చేయాలని కోరారు. అలాగే అన్యాక్రాంతమైన దేవాలయ భూములను తిరిగి స్వాధీనం చేసుకునేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు.

నేటి నుంచి వీరంపాలెంలో శివరాత్రి ఉత్సవాలు

వీరంపాలెం(తాడేపల్లిగూడెం వన్‌టౌన్), న్యూస్‌టుడే: మండలంలోని బాలాత్రిపుర సుందరీదేవి పీఠంలో మహా శివరాత్రి ఉత్సవాలు నేటి నుంచి మూడు రోజుల పాటు జరగనున్నాయి. దీనిలో భాగంగా 14న ఉదయం ఆలయ ప్రదక్షిణ, కలశ స్థాపన జరుగుతుంది. మేధాసరస్వతి అమ్మవారికి లక్ష పుష్పార్చన, ధ్వజారోహణ, సాయంత్రం 7 గంటలకు భూప్రస్తార చక్రార్చన జరుగుతుంది. 15న ఉదయం లింగోద్భవం జాము నుంచి స్ఫటిక లింగ దర్శనం. 16న ఏకాదశ రుద్రాభిషేకం, లక్షబిల్వార్చన, శివ పార్వతులకు శాంతి కల్యాణం, రాత్రి ఊరేగింపు నిర్వహిస్తారు.

పుష్పలింగం ఏర్పాటు

తాడేపల్లిగూడెం అర్బన్, న్యూస్‌టుడే: పట్టణంలోని ఆఫీసర్ల వీధిలో ఉన్న ప్రజాపిత బ్రహ్మకుమారి ఈశ్వరీయ విశ్వ విద్యాలయం ఆవరణలో 11 అడుగుల ఎత్తైన పుష్ప శివలింగం ఏర్పాటు చేశారు. 13, 14, 15 వరకు ఈ శివలింగం భక్తుల దర్శనార్థం ఉంచుతామని, పట్టణంలోని భక్తులు అందరూ వచ్చి దర్శించుకోవచ్చని నిర్వాహకులు తెలిపారు.

వివరాల నమోదు తప్పనిసరి

ఇరగవరం, న్యూస్‌టుడే: రైతులు పీఎం కిసాన్ వంటి కేంద్ర ప్రభుత్వం అందించే పథకాలు పొందేందుకు 14అంకెల విశిష్ట ఐడీతో నమోదు తప్పనిసరి అని మండల వ్యవసాయాధికారి వై. రాఘవేంద్రరావు అన్నారు. మండలంలో ఇప్పటి వరకు 6,239 మంది రైతులు విశిష్ట ఐడీ నంబరు పొందారన్నారు. ఇంకా 720మంది రైతులు పొందాల్సి ఉందన్నారు. వీరంతా ఈ నెల 28లోగా నమోదు చేసుకోవాలన్నారు. ఈ-క్రాప్ నమోదు కార్యక్రమం మండలంలో 14 వేల ఎకరాలకు గాను 9 వేల ఎకరాల్లో పూర్తయినట్లు వివరించారు. వీరంతా ఈ నెల 20లోగా నమోదు కావాలన్నారు.

కొండాలమ్మకు ప్రత్యేక పూజలు

ఏపీనిట్(తాడేపల్లిగూడెం వన్‌టౌన్), న్యూస్‌టుడే: ఏపీనిట్ సమీపంలోని కొండాలమ్మ వారికి శుక్రవారం ప్రత్యేక పూజలు నిర్వహించారు. ముందుగా అమ్మవారిని విశేషంగా అలంకరించారు. ఈ క్రతువులో భక్తులు పాల్గొని అమ్మవారిని దర్శించుకున్నారు. అనంతరం అర్చకుడు అందజేసిన తీర్థప్రసాదాలు స్వీకరించారు.

సంతాన వేణుగోపాలుడి కల్యాణం

అత్తిలి గ్రామీణం, న్యూస్‌టుడే : అత్తిలి నుంచి కె.సముద్రపుగట్టుకు వెళ్లే ప్రధాన రహదారిలోని రుక్మిణీ, సత్యభామా సమేత సంతాన వేణుగోపాల స్వామి కల్యాణోత్సవం శుక్రవారం ఉదయం అత్యంత వైభవంగా నిర్వహించారు. స్వామి, అమ్మవార్లను రకరకాల పుష్పాలతో అలంకరణ చేశారు. అనంతరం భక్తులకు ఆలయ కమిటీ సభ్యుల ఆధ్వర్యంలో అన్నప్రసాదం అందజేశారు.

రేలంగిలో తాటకేశ్వరస్వామికి.. ఇరగవరం, న్యూస్‌టుడే: మహాశివరాత్రి సందర్భంగా రేలంగిలోని ఉమాదేవి సమేత తాటకేశ్వరస్వామి, పార్వతీ సమేత మల్లేశ్వస్వామి కల్యాణ మహోత్సవం అత్యంత వైభవంగా శుక్రవారం రాత్రి నిర్వహించారు. అధిక సంఖ్యలో భక్తులు పాల్గొని స్వామివారి కల్యాణాన్ని తిలకించారు.

భక్తిశ్రద్ధలతో సత్యనారాయణ వ్రతాలు

అత్తిలి గ్రామీణం, న్యూస్‌టుడే: ఈడూరు వరాల వెంకన్న ఆలయ ప్రాంగణంలో శుక్రవారం ఏకాదశిని పురస్కరించుకుని 108 మంది జంటలు సంప్రదాయ వస్త్రధారణలో సామూహిక సత్యనారాయణ వ్రతాలు భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. అనంతరం శ్రీనివాస కల్యాణం వైభవంగా చేశారు. ముందుగా ఉత్సవ మూర్తులతో గ్రామోత్సవం నిర్వహించారు. అధిక సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. ఆలయ కమిటీ సభ్యుల ఆధ్వర్యంలో భక్తులకు తీర్థ ప్రసాదాలు అందజేశారు.

రాముడి దీవెనలు అందరికీ ఉండాలి

తాడేపల్లిగూడెం అర్బన్, న్యూస్‌టుడే: శ్రీరామచంద్ర మూర్తి వారి బంగారు ధనస్సు, పాదుకలు పట్టణంలో అందరూ దర్శించుకునేలా పేరిచర్ల ఫౌండేషన్ చైర్మన్ పేరిచర్ల మురళీకృష్ణంరాజు అన్నారు. పట్టణంలో శనివారం నుంచి వివిధ ఆలయాల్లో రాముల వారి బంగారు ధనుస్సును ఉంచుతామని, ఆయా ప్రాంత ప్రజలు వచ్చి దర్శనం చేసుకోవాలని విజ్ఞప్తి చేశారు.

బలుసులమ్మ ఆలయంలో: స్థానిక బలుసులమ్మ ఆలయంలో శుక్రవారం ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ ఆవరణలో అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఊంజల్ సేవ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో అనేక మంది భక్తులు పాల్గొన్నారు.

పుంతలో ముసలమ్మ జాతర

తణుకు, న్యూస్‌టుడే: దువ్వలోని పుంతలో ముసలమ్మ అమ్మవారి జాతరలో భాగంగా శుక్రవారం అమ్మవారి ఊరేగింపు నిర్వహించారు. ఈ సందర్భంగా 108 కలశాలతో మహిళలు గ్రామంలో పెద్ద ఎత్తున ఊరేగారు. 15న ఏకాహ మహోత్సవం, 18న అమ్మవారి ఆలయం వద్ద అన్న సమారాధన కార్యక్రమం నిర్వహించనున్నట్లు ఆలయ కమిటీ నిర్వాహకులు తెలిపారు. ఈ కార్యక్రమంలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని అమ్మవారి తీర్థ ప్రసాదాలు స్వీకరించారు.

దోమకాటుతో డెంగీ వ్యాప్తి

తణుకు, న్యూస్‌టుడే: దోమకాటు ప్రమాదకరమైన మలేరియా, డెంగీ, గన్యా వంటి వ్యాధులను వ్యాపింపజేస్తాయని తణుకు సబ్ యూనిట్ అధికారి జి.వెంకటేశ్వరరావు అన్నారు. పట్టణంలోని న్యూ హౌసింగ్‌బోర్డు కాలనీలో నిర్వహిస్తున్న డ్రై డే కార్యక్రమాన్ని వెంకటేశ్వరరావు క్షేత్రస్థాయిలో పరిశీలించి మాట్లాడారు. వారంలో ఒక రోజు పొడిదినం పాటించాలన్నారు. దీని ద్వారా దోమ పుట్టుకను నివారించవచ్చన్నారు. కార్యక్రమంలో ఫైలేరియా కంట్రోల్ యూనిట్ హెల్త్ సూపర్‌వైజర్ కె.సత్యనారాయణ, కమలేశ్వరి, విజయలక్ష్మి, సుజాత, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.

అవగాహన కల్పిస్తున్న వెంకటేశ్వరరావు

మూలకు చేర్చి.. మూలాలు లేకుండా చేసి

తణుకు, న్యూస్‌టుడే

అక్రమ రవాణా.. చోరీ ఘటనలు.. గంజాయి తరలింపు ఘటనల్లో పట్టుబడిన వాహనాలు ఎండకు ఎండుతూ, వానకు తడుస్తూ తుప్పుబట్టిపోతున్నాయి. నేరం, అభియోగాల నమోదుతో పాటు కేసులు కోర్టుల్లో అపరిష్కృతంగా ఉండటంతో తణుకు నియోజకవర్గంలో పోలీసుస్టేషన్ల వద్ద పదుల సంఖ్యలో వాహనాలు మట్టిలో కలిసిపోతున్నాయి.

పరిరక్షించాల్సి ఉన్నా.. వాహనాలను భద్రపరిచేందుకు తగిన స్థలం లేకపోవడంతో ఆయా పోలీసుస్టేషన్ల వద్ద వదిలేస్తున్నారు. పలు రకాల కేసుల్లో స్వాధీనం చేసుకున్న వాహనాలను కేసులు తేలేవరకు భద్రపరచి వాటిని సంబంధిత వ్యక్తులకు అప్పగించాల్సి ఉంటుంది. కేసుల విచారణలో జాప్యం జరుగుతుండటంతో వాహనాల సంఖ్య పెరిగిపోయి స్టేషన్ల వద్ద గుట్టలుగా చేరుతున్నాయి. అవి ఎండకు ఎండి, వానకు తడిచి పనికి రాకుండా పోతున్నాయి. పిచ్చిమొక్కలు పెరిగి వాహనాలు వాటిలో కూరుకుపోతున్నాయి.

తుప్పు పట్టిన వాహనాలు

అన్ని చోట్లా అంతే.. నియోజకవర్గంలో తణుకు పట్టణ, రూరల్ స్టేషన్లతో పాటు ఇరగవరం, అత్తిలి, తణుకు రూరల్ సీఐ స్టేషన్, ట్రాఫిక్ స్టేషన్ల వద్ద వాహనాలు ఏళ్లుగా తుప్పుపట్టిపోతున్నాయి. కేసులను పరిశీలించి సంబంధిత వ్యక్తులకు అప్పగించడమా? లేక వేలం ద్వారా విక్రయించడం వంటి అంశాలపై పోలీసులు దృష్టి పెట్టాలని పలువురు కోరుతున్నారు.

పరిశీలిస్తాం.. పెండింగ్ కేసులు పరిష్కరించి, వాటిని వేలం వేసే విధంగా చర్యలు తీసుకుంటాం.

- వెంకటేశ్వరరావు సీఐ తణుకు గ్రామీణం

ఎన్టీఆర్ వైద్య సేవలో వసూళ్లపై ఫిర్యాదు

తణుకు, న్యూస్‌టుడే: తన సోదరి ఎన్టీఆర్ వైద్య సేవ(ఆరోగ్యశ్రీ) వైద్యం కోసం వెళ్తే తమ వద్ద సొమ్ములు వసూలు చేశారంటూ శుక్రవారం అత్తిలికి చెందిన దొడ్డిపట్ల మల్లికార్జున గంగా ప్రసాద్ ఆవేదన వ్యక్తం చేశారు. ఈ మేరకు శుక్రవారం ఆ ఆసుపత్రి వద్ద ఆయన విలేకరులతో మాట్లాడారు. తన సోదరి బొప్పె విజయలక్ష్మికి కాలు విరగడంతో ఈ నెల 9న పట్టణంలోని ఆసుపత్రికి ఎన్టీఆర్ వైద్య సేవలో చికిత్స నిమిత్తం తీసుకెళ్లారు...ఎక్స్‌రేకు రూ.1200, ఆపరేషన్ పడుతుందని రక్తపరీక్షలు చేయాలని మరో రూ.4540, అడ్మిషన్ మరో రూ.1000 వసూలు చేశారన్నారు. అనంతరం రూమ్ ఇచ్చేందుకు మరో రూ.15 వేలు చెల్లించాలని చెప్పడంతో నివ్వెరపోయామన్నారు. ఆరోగ్యశ్రీలో ఉచిత వైద్యం కదా అని ప్రశ్నిస్తే మీకు ఇంకా మంజూరు కాలేదని కొంత సమయపడుతుందన్నారని, దీంతో ఆసుపత్రికి వెళ్లిపోవాలని చెప్పారు... రూ.10వేలు చెల్లించి వెళ్లాలని ఆసుపత్రి సిబ్బంది చెప్పారన్నారు. అంతేకాకుండా కట్టాలని గట్టిగా నిలదీస్తే స్వచ్ఛందంగా అక్కడి నుంచి వెళ్లిపోతున్నట్లు సంతకాలు తీసుకుని పంపించారని వాపోయారు. దీంతో 104కు ఫిర్యాదు చేశామని వివరించారు. అక్కడి నుంచి మరో ఎన్టీఆర్ వైద్య సేవ ఉన్న ఆసుపత్రికి వెళ్తే ఒక్క రూపాయి కూడా తీసుకోకుండా అన్ని పరీక్షలు చేసి కాలుకు శస్త్ర చికిత్స చేశారన్నారు. సొమ్ము వసూళ్ల విషయంపై ఎన్టీఆర్ వైద్య సేవ జిల్లా సమన్వయకర్త కిరణ్ వివరణ కోరగా సమస్య తమ దృష్టికి రాలేదని, పరిశీలించి బాధ్యులపై చర్యలు తీసుకుంటామని తెలిపారు.

దీపాలు వెలగవు.. మురుగు పారదు

తాడేపల్లిగూడెం అర్బన్, న్యూస్‌టుడే: పట్టణంలోని 35వ వార్డు సమస్యలతో కొట్టుమిట్టాడుతోంది. వీధి దీపాలు, శునకాల బెడద, మురుగునీరు, దోమలతో ఇబ్బంది పడుతున్నారు. అపరిష్కృతంగా ఉన్న సమస్యలను పరిష్కరించాలని వార్డు ప్రజలు కోరుతున్నారు.

35వ వార్డు నివేదన

డ్రెయినేజీ లేక రోడ్డుపై ప్రవహిస్తున్న వాడుక నీరు

సమస్యలివీ: ● నిట్ కళాశాల నుంచి వచ్చే మురుగు నీటిని ఖాళీ స్థలంలో వదిలేస్తుండటంతో దుర్వాసన వస్తోంది. ● వీధి దీపాలు కొన్ని చోట్ల వెలగడం లేదు. ● అంతర్గత రోడ్లు నిర్మించాల్సి ఉంది. ● శునకాల బెడద ఎక్కువగా ఉంది. ● కొన్ని వీధుల్లో డ్రెయినేజీలు లేకపోవడంతో మురుగు నీరు బయటకు వెళ్లే సౌకర్యం లేక ఇబ్బందులు పడుతున్నారు. ● దోమలు విపరీతంగా ఉంటున్నాయి. ● ఉద్యానంలో సౌకర్యాలు లేవు. ● ఖాళీ స్థలాల్లో పెరిగిన మొక్కల వల్ల విషపురుగులు సంచారం ఎక్కువగా ఉంది.

సమస్యలు పరిష్కరిస్తాం: గతంలో కొన్ని మొక్కలను తొలగించాం. వెలగని వీధిదీపాలను బాగు చేయిస్తాం. కుక్కలకు సంతాన నిరోధక చికిత్సలు చేయిస్తాం. దోమల బెడద లేకుండా ఫాగింగ్ చేయిస్తాం. స్థానికులు కమిటీగా ఏర్పడి కొంత నిధులు సేకరిస్తే పురపాలిక నుంచి కొన్ని నిధులు ఏర్పాటు చేసి ఉద్యానాలను బాగు చేస్తాం.

- ఎం.ఏసుబాబు, పురపాలక కమిషనర్

హౌసింగ్‌బోర్డు కాలనీ (తాడేపల్లిగూడెం వన్‌టౌన్), న్యూస్‌టుడే: యువ పారిశ్రామిక వేత్తలకు, రైతుల వ్యవసాయ ఆధారిత పరిశ్రమలకు ఏర్పాటుకు సెంట్రల్ బ్యాంకు ముందుంటుందని సెంట్రల్ బ్యాంకు జనరల్ మేనేజర్ ఎం.భాస్కర్(ముంబయి) సూచించారు. తాడేపల్లిగూడెం సెంట్రల్ బ్యాంకు మేనేజర్ ఎస్.కరీం ఆధ్వర్యంలో పట్టణంలోని

యువ పారిశ్రామిక వేత్తలకు ప్రోత్సాహం

మాగంటి కల్యాణ మండపంలో శుక్రవారం నిర్వహించిన మెగా అగ్రికల్చర్ అవుట్ రీచ్ కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. రైతులు, డ్వాక్రా సంఘాలు, పారిశ్రామిక వేత్తల నుంచి సేవల వివరాలు, వడ్డీ, తీసుకోవాల్సిన జాగ్రత్తలు, బ్యాంకు సేవలు తదితర అంశాలను వివరించారు. మాజీ మంత్రి చెరుకువాడ రంగనాథరాజు మాట్లాడుతూ బ్యాంకుతో సంబంధం 50 ఏళ్ల నాటిదన్నారు. సెంట్రల్ బ్యాంకు రీజినల్ మేనేజర్ పి.సతీష్‌బాబు సిబ్బంది, వినియోగదారులు పాల్గొన్నారు.

మహిళా చైతన్యానికి ప్రతీక సరోజినీనాయుడు

తణుకు, న్యూస్‌టుడే: స్వాతంత్ర్య సమర యోధురాలు సరోజినీనాయుడు మహిళా చైతన్యానికి ప్రతీక అని రచయిత బాస్కరరావు కొనియాడారు. సాహితీ సామ్రాజ్యం వ్యవస్థాపక అధ్యక్షుడు భాస్కరరావు ఆధ్వర్యంలో శుక్రవారం స్థానిక నెం:10 ప్రాథమిక పాఠశాల ఆవరణలో ఆమె జన్మదినాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు గోపరాజు కనకభాస్కర వెంకటలక్ష్మిని నిర్వాహకులు సత్కరించారు. కార్యక్రమంలో తాళాబత్తుల సుజాత, లక్ష్మీ కిరణ్మయి, రాజరాజేశ్వరి, లావణ్య, రత్నకుమారి తదితరులు పాల్గొన్నారు.

కార్యక్రమంలో భాస్కరరావు తదితరులు

రమ్యశ్రీకి అభినందన

పెదతాడేపల్లి(తాడేపల్లిగూడెం వన్‌టౌన్), న్యూస్‌టుడే: గ్రూప్-1 ఫలితాల్లో ప్రతిభ కనబర్చిన జాలాది రమ్యశ్రీని ఎస్సీ ఎస్టీ విజిలెన్స్ మానిటరింగ్ కమిటీ సభ్యుడు కొల్లి రాజశేఖర్ అభినందించారు. మండలంలోని పెదతాడేపల్లి ఆమె నివాసం వద్ద శుక్రవారం పుష్పగుచ్ఛం అందించారు.

కుష్ఠు నిర్మూలనపై అవగాహన

రామారావుపేట(తాడేపల్లిగూడెం వన్‌టౌన్), న్యూస్‌టుడే: కుష్ఠు వ్యాధి దోమల ద్వారా వ్యాపించదని ఇది ఒక బ్యాక్టీరియా ద్వారా సంక్రమించే వ్యాధి అని తాడేపల్లిగూడెం పట్టణ ఆరోగ్య కేంద్ర వైద్యురాలు వన్యప్రియ అన్నారు. కుష్ఠు వ్యాధిపై ప్రజలకు అవగాహన కార్యక్రమాన్ని శుక్రవారం నిర్వహించి మాట్లాడారు. సమయానికి గుర్తించి చికిత్స తీసుకుంటే వ్యాధి పూర్తిగా నయమవుతుందని వివరించారు. అనంతరం పురవీధుల్లో ప్రదర్శన నిర్వహించారు. వైద్య సిబ్బంది వెంకటేశ్వర్లు, రమేష్, సురేష్, ఏఎన్ఎంలు, ఆశా కార్యకర్తలు పాల్గొన్నారు.

హోంగార్డు కుటుంబాలను ఆదుకుంటాం: ఎస్పీ

ఏలూరు గ్రామీణ, న్యూస్‌టుడే: విధి నిర్వహణలో ప్రాణాలు కోల్పోయిన హోంగార్డు కుటుంబాలను అన్నివిధాలా ఆదుకుంటామని ఎస్పీ ప్రతాప్ శివకిశోర్ అన్నారు. తాడేపల్లిగూడెం, ఏలూరు యూనిట్లలో పని చేస్తూ ఇటీవల మృతి చెందిన హోంగార్డులు పి.రాజేంద్రకుమార్, సత్తిరాజు కుటుంబ సభ్యులకు జిల్లా పోలీసు ప్రధాన కార్యాలయంలో రూ.5.20 లక్షల చొప్పున శుక్రవారం ఎస్పీ చెక్కులు పంపిణీ చేశారు.

చెక్కు ఇస్తున్న ప్రతాప్ శివకిశోర్

ఈక్విటీ నిబంధనలు అమలుచేయాలి

నన్నయ వర్సిటీ(తాడేపల్లిగూడెం వన్‌టౌన్), న్యూస్‌టుడే: ఈక్విటీ నిబంధనలు 2026 ను అమలు చేయాలని ఏఐఎస్ఏ జిల్లా కార్యదర్శి టి.అప్పల స్వామి డిమాండ్ చేశారు. విశ్వవిద్యాలయాల్లో విద్యార్థులపై జరుగుతున్న హింసను అరికట్టేందుకు రోహిత్ చట్టాన్ని అమలు చేయాలని కోరుతూ శుక్రవారం నన్నయ్య వర్సిటీ వద్ద విద్యార్థులతో నిరసన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా అప్పల నాయుడు మాట్లాడుతూ నిబంధనలు అకస్మాత్తుగా వచ్చినవి కావని సంవత్సరాలుగా విద్యార్థులు, ప్రజా సంఘాల పోరాటాల ఫలితమేనని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఐసా పట్టణ అధ్యక్షుడు రుద్రా సాయి, సభ్యులు వర్ధన్, రామారావు, సంతోష్, నాగేంద్ర, తేజస్విని, సింధు, జయలక్ష్మి, విద్యార్థులు పాల్గొన్నారు.

చాకుతో దాడిపై కేసు

అత్తిలి గ్రామీణం, న్యూస్‌టుడే : బావ బావమరిదిని చాకుతో దాడి చేసిన ఘటన మండలంలోని మంచిలి గ్రామంలో శుక్రవారం చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం. గ్రామానికి చెందిన చెలంకూరి సత్యనారాయణ కుమార్తెను అత్తిలి గ్రామానికి చెందిన జక్కంపూడి సూర్యనారాయణకు ఇచ్చి వివాహం చేశారు. సూర్యనారాయణ చెడు వ్యసనాలకు అలవాటు పడి భార్యను శారీరకంగా, మానసికంగా ఇబ్బందులకు గురి చేస్తున్నాడు. గురువారం సూర్యనారాయణ వేరే మహిళతో చరవాణిలో మాట్లాడుతుండగా, భార్య ఎవరితో మాట్లాడుతున్నావని నిలదీయడంతో ఆమెను తీవ్రంగా కొట్టాడు. ఆపడానికి వెళ్లిన బావమరిదిపై చాకుతో దాడి చేశాడు. ఛాతిపై తీవ్ర గాయం కావడంతో స్థానికులు బాధితుడిని తణుకు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. కుమార్తె తండ్రి చెలంకూరి సత్యనారాయణ ఇచ్చిన ఫిర్యాదు మేరకు శుక్రవారం కేసు నమోదు చేసినట్లు రైటర్ శ్రీనివాసు తెలిపారు.

రైలు నుంచి జారిపడి తీవ్ర గాయాలు

తాడేపల్లిగూడెం(తాడేపల్లిగూడెం వన్‌టౌన్), న్యూస్‌టుడే: రైలు నుంచి జారిపడి తీవ్ర గాయాలపాలైన ఘటన తాడేపల్లిగూడెం రైల్వేస్టేషన్ సమీపంలో శుక్రవారం చోటు చేసుకుంది. రైల్వే ఎస్సై అప్పారావు తెలిపిన వివరాల ప్రకారం నత్తారామేశ్వరం గ్రామానికి చెందిన కొక్కిరాల రామదుర్గ నాగమోహన్ తన స్నేహితుడు పి.అభిషేక్ ఇరువురు పుణెలో ఒక కంపెనీలో ఉద్యోగం చేస్తున్నారు. ఈ క్రమంలో ముంబయి ఎల్‌టీటీలో మహా శివరాత్రి ఉత్సవాలకు రైలులో బయలుదేరారు. గూడెం వచ్చే సరికి నాగమోహన్‌కు ఫోన్ రాగా మాట్లాడుతున్నాడు. ఈ క్రమంలో అభిషేక్ ప్లాట్‌ఫారానికి రైలు చేరుకునే లోపే కింద పడిపోయాడు. తీవ్ర గాయాలపాలై మాట్లాడలేని స్థితికి చేరుకున్నాడు. తన స్నేహితుడు కనిపించక పోవడంతో వెంటనే గూడెంలో రైలు దిగి రైల్వే పోలీసులకు ఫిర్యాదు చేశాడు. అప్రమత్తమైన పోలీస్ బృందం పడిన వ్యక్తిని గుర్తించి అంబులెన్స్‌లో ఏరియా ఆసుపత్రికి తరలించారు. అక్కడ నుంచి మెరుగైన వైద్యం కోసం ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. దీనిపై రైల్వే ఎస్సై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

జనసేనాని సంకల్పంతో ముందుకు: పత్సమట్ల

ఉంగుటూరు, న్యూస్‌టుడే: జనసేనాని, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ సంకల్పానికి అనుగుణంగా పార్టీ శ్రేణులు ముందుకు సాగాలని ఎమ్మెల్యే పత్సమట్ల ధర్మరాజు సూచించారు. స్థానిక విడిది కార్యాలయంలో పార్టీ నియోజకవర్గ స్థాయి సమావేశం శుక్రవారం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ.. తెదేపా, భాజపా నాయకులను సమన్వయం చేసుకుంటూ గ్రామ స్థాయిలో ప్రజా సమస్యలు పరిష్కరించేందుకు కృషి చేయాలన్నారు.

సామూహిక ఎలుకల నివారణ

మౌంజీపాడు(తాడేపల్లిగూడెం వన్‌టౌన్), న్యూస్‌టుడే: పెంటపాడు మండలం మౌంజీపాడులో శుక్రవారం సామూహిక ఎలుకల నివారణ చర్యలు చేపట్టారు. దీనిలో భాగంగా బ్రోమోడయోలోన్ మందును అధికారులు, నాయకులు రైతులకు అందించి మాట్లాడారు. గ్రామంలోని రైతులందరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని ఎలుకల నివారణ చేపట్టాలన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా రైతు సంఘ అధ్యక్షుడు పాతూరి రాంప్రసాద్, గ్రామ సర్పంచి ఆలపాటి రామకృష్ణ, సచివాలయ వ్యవసాయ సహాయకురాలు ఝాన్సీ, కార్యదర్శి లీలాల రాము, కూటమి నాయకుడు శివయ్య, రైతులు పాల్గొన్నారు.

15వ వర్ధంతి



అడ్డాల వెంకటశివరామకృష్ణ
తణుకు
జననం: 14-4-1994 మరణం: 14-02-2011

చెలించే కాలం దూరాన్ని పెంచుతుంటే
జ్వలించే బాధ హృదయాన్ని దహిస్తుంటే
నిర్లిప్తతతో శరీరం శుష్కిస్తుంటే నీ స్పృహే మందై
నీ జ్ఞాపకమే ఆయుర్వేదమై మాలోనే మాతోనే
ఉన్నావనే భావన పునరుత్తేజాన్నిస్తూ..
15 వసంతాలు భారంగా గడిచాయి.
ఆర్ద్ర హృదయంతో నీ ఆత్మకు
శాంతి కలగాలని అంజలి ఘటిస్తూ..

నాన్న: అడ్డాల సుబ్రహ్మణ్యరాజేంద్రప్రసాద్ అమ్మ: దుర్గాభవాని
చెల్లి: ఇంటూరి విజయలక్ష్మి బావ: ఫణి దుర్గా శివసాయి వెంకట్, వర్నిక,
తాతయ్య, నానమ్మ, అమ్మమ్మ, ఇతర కుటుంబ సభ్యులు మరియు బంధుమిత్రులు

(c) eenadu

భార్య మార్గెట్ కటింగ్, పిల్లలతో డాక్టర్ విలియం కటింగ్

ఆసుపత్రి ఆవరణలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో కుటుంబ సభ్యులతో డాక్టర్ విలియం కటింగ్

కాలం మారినా.. అనుబంధం అదే కదా!

53 ఏళ్ల తర్వాత ఆసుపత్రిని సందర్శించిన లండన్ వైద్యుడు

జమ్మలమడుగు, న్యూస్‌టుడే: అది జమ్మలమడుగులోని క్యాంప్‌బెల్ ఆసుపత్రి. లండన్‌కు చెందిన 94 ఏళ్ల వృద్ధుడు ఒకరు భార్య, కుటుంబ సభ్యులతో కలిసి శుక్రవారం అక్కడికి వచ్చారు. కారు దిగుతూనే భవనాన్ని చూసి భావోద్వేగానికి లోనయ్యారు. 'నేను మారలేదు.. నువ్వు మారలేదు.. కాలం మారిపోతే నేరం మనదేమి కాదు' అన్నట్లు కొద్దిసేపు చూస్తుండిపోయారు. అనంతరం తనను తోడ్కొనేందుకు వచ్చిన వారితో కలిసి అడుగులు కూడదీసుకుంటూ ముందుకు నడిచారు. ఆసుపత్రిలోని అన్ని విభాగాలు, పరికరాలు, ఔషధాల గది, పరిసరాల్లో కలియతిరిగి మురిసిపోయారు. తనను కలిసేందుకు వచ్చిన పలువురిని పేరు పెట్టి పలకరించడంతో సంతోషించారు. మరికొందరు తమ వద్ద ఉన్న ఫొటోలు చూపించడంతో ఆసక్తిగా తిలకించారు. ఇంతకీ ఎవరతను.. ఎందుకిలా అనుకుంటున్నారా! అయితే ఆ విశేషాలు చదవాల్సిందే.

చిన్నారుల ప్రాణదాత

జమ్మలమడుగులోని క్యాంప్‌బెల్ ఆసుపత్రి 130 ఏళ్ల క్రితం నిర్మితమైంది. లండన్‌కు చెందిన డాక్టర్ విలియం చిన్నపిల్లల వైద్యుడిగా 1961 నుంచి 1973 వరకు సుమారు 12 ఏళ్లపాటు ఇందులో సేవలందించారు. అప్పట్లో జమ్మలమడుగు ప్రాంతంలో చిన్నారులు ఎక్కువ మంది మృత్యువాత పడుతుండేవారు. ఈ విషయం ఆయన్ను కలవరపరిచింది. ఎందుకని పరిశోధన చేశారు. పిల్లల్లో ప్రొటీన్, కేలరీల లోపం ఉన్నట్లు గుర్తించి నివారణపై దృష్టిసారించి మరణాలు ఆపగలిగారు. చిన్నారులకు గుండె సంబంధిత, పుట్టుకతో శస్త్రచికిత్సలు, వివిధ రకాల వైద్య సేవలు అందించేవారు. దీంతో ఎక్కడెక్కడి నుంచో రోగులు ఆసుపత్రికి వైద్య చికిత్సకు తరలివచ్చేవారు.

సేవలు మెచ్చిన యునిసెఫ్

కటింగ్ ప్రతిభను గుర్తించిన డబ్ల్యూహెచ్‌వో, యునిసెఫ్ ప్రతినిధులు జమ్మలమడుగు వచ్చి పరిశోధన వివరాలు తెలుసుకున్నారు. అనంతరం ఆఫ్రికా, ఉగాండా, బంగ్లాదేశ్ తదితర ప్రాంతాల్లోని పిల్లలపై పరిశోధనకు పంపారు. 85 సంవత్సరాల వరకు ఆయన వైద్యుడిగా సేవలందించారు. ప్రస్తుత ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ ఆగస్టీన్ రాజు ఆహ్వానం మేరకు భార్య డాక్టర్ విలియమ్‌తో పాటు కుమారుడు డాక్టర్ కలిన్ కటింగ్(యూరాలజిస్టు), కుమార్తె కాట్రీనా కటింగ్(హెడ్ నర్సు), అల్లుడు పీటర్ ఎలెన్(వ్యాపారవేత్త), మనవరాలు బెత్ కటింగ్‌లతో కలిసి 53 ఏళ్ల తర్వాత శుక్రవారం ఆసుపత్రిని సందర్శించారు. తాను ఇక్కడ పనిచేసిన సమయం జీవితంలో మైలురాయి వంటిదని, ఆ ప్రస్థానం ఎన్నటికీ మరచిపోలేదని విలియమ్ కటింగ్ ఆనందం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆసుపత్రిలో పనిచేసిన సిబ్బంది, ఉద్యోగులు ఆయన్ను ప్రేమపూర్వకంగా సన్మానించారు.

శివ పూజకు సిద్ధమైన పొలతల

పెండ్లిమర్రి, న్యూస్‌టుడే: జిల్లాలో ప్రసిద్ధిగాంచిన శైవక్షేత్రాల్లో ఒకటైన పెండ్లిమర్రి మండలం గంగనపల్లె పంచాయతీ పొలతల మహాశివరాత్రికి సిద్ధమైంది. ఇక్కడ శనివారం నుంచి ఈ నెల 16వ తేదీ వరకు ఉత్సవాలు నిర్వహించనున్నారు. ఇందుకుగాను అన్ని ఏర్పాట్లు సిద్ధం చేసినట్లు ఆలయ ఈవో ఎం.కృష్ణా నాయక్, ఆలయ కమిటీ ఛైర్మన్ రాజారెడ్డిలు తెలిపారు. శనివారం ఉదయం స్వామికి పుష్పాలంకరణ, ప్రత్యేక పూజలుంటాయి. 15న అభిషేకం, ప్రత్యేక పూజలు, అలంకరణ, ఉదయం 10 గంటల నుంచి మల్లేశ్వరస్వామి, అమ్మవార్ల కల్యాణోత్సవం నిర్వహిస్తారు. అదే రోజు రాత్రి 10 గంటల నుంచి స్వామి వారి రథోత్సవం, సాంస్కృతిక కార్యక్రమాలుంటాయి. పొలతలలోని కాశి నాయన ఆశ్రమంలో అన్నదానానికి క్యూలైన్లు ఏర్పాట్లు చేశారు.

మల్లేశ్వరస్వామి

కాశినాయన ఆశ్రమంలో అన్నదానానికి ఏర్పాటు చేసిన క్యూలైన్లు

మంది లేని మార్కెట్ కమిటీలు!

కడప వ్యవసాయం, న్యూస్‌టుడే: వ్యవసాయ మార్కెట్ కమిటీలు.. అన్నదాతలు పండించే దిగుబడుల కొనుగోలుకు ఏర్పాటు చేసిన మార్కెటింగ్ వ్యవస్థ. రైతులు యార్డుకు తెచ్చే దిగుబడులను కమీషన్ ఏజెంట్లు, వ్యాపారులు, ట్రేడర్లకు విక్రయించి నగదు ఇప్పించే బాధ్యతలు నిర్వర్తిస్తుంటాయి. అందుకు కమీషన్ తీసుకుంటాయి. బయట చెక్‌పోస్టులు ఏర్పాటు చేసి సెస్ వసూలు చేస్తుంటాయి. అలాంటి వాటిని ఇప్పుడు సిబ్బంది కొరత పట్టి పీడిస్తోంది.

కార్యదర్శులదీ అదే తీరు

మార్కెట్ కమిటీ	ఉండాల్సిన సిబ్బంది	ప్రస్తుతం పనిచేసేది	ఏర్పడిన ఖాళీలు
కడప	41	09	32
ప్రొద్దుటూరు	25	06	19
బద్వేలు	15	04	11
జమ్మలమడుగు	10	04	06
రాజంపేట	08	03	05
మైదుకూరు	12	04	08
కమలాపురం	08	02	06
సిద్దవటం	06	00	06
ఎర్రగుంట్ల	08	02	06
సింహాద్రిపురం	06	02	04
మొత్తం	150	40	110

అన్నిచోట్లా అదే పరిస్థితి

● కడప యార్డులో ఎంపిక శ్రేణి కార్యదర్శి(డీడీ హోదా) అధికారి ప్రతినిధిగా పనిచేస్తారు. ఇక్కడికి పసుపు, వేరుసెనగ కాయలు, పొద్దుతిరుగుడు, తదితర ఉత్పత్తులు వస్తుంటాయి. సుమారు 44 మంది కమీషన్ ఏజెంట్లున్నారు. ఇలాంటి యార్డులో 41 మందికి కేవలం తొమ్మిది మందే పనిచేస్తున్నారు. ● మైదుకూరు యార్డు పసుపుల సంతకు పెట్టింది పేరు. ఇక్కడ 12 మందికి గాను నలుగురే విధులు నిర్వర్తిస్తున్నారు. ● ప్రొద్దుటూరులో 25 మందికి ఆరుగురే దిక్కయ్యారు. బద్వేలు, జమ్మలమడుగు, పులివెందుల, రాజంపేట, కమలాపురం, ఎర్రగుంట్ల, సింహాద్రిపురం కమిటీల్లోనూ ఖాళీలే ఎక్కువ. సిద్దవటంలో అసలు సిబ్బందే లేరు.

జిల్లాలోని 11 కమిటీల్లో కడప, ప్రొద్దుటూరు, జమ్మలమడుగు, కమలాపురం, పులివెందుల, బద్వేలు, మైదుకూరు కమిటీలకు రెగ్యులర్ కార్యదర్శులు పనిచేస్తున్నారు. సింహాద్రిపురం, ఎర్రగుంట్ల, రాజంపేట, సిద్దవటంలో ఇన్‌ఛార్జి కార్యదర్శులున్నారు.

కుదేలవుతున్న అన్నదాతలు

ఆరుగాలం శ్రమకోర్చి అప్పులు చేసి పంటలు సాగుచేసిన రైతన్నకు సరైన మార్కెటింగ్ వసతి లేక మంచి ధరలు దక్కడం లేదు. మట్టి మనిషి పండించే దిగుబడులకు సరైన మార్కెటింగ్ వసతులు కల్పించడంలో పాలకులు విఫలమవుతున్నారు. జిల్లాలో ఒకప్పుడు మార్కెటింగ్ వ్యవస్థ చాలా పటిష్ఠంగా ఉండేది. క్రమేణా ప్రభుత్వాలు శ్రద్ధ చూపకపోవడంతో నీరుగారిపోయింది. ఈ తీరుతో అన్నదాతలు నష్టపోతున్నారు. కూటమి ప్రభుత్వమైనా దృష్టిసారించి చక్కదిద్దేలా చర్యలు చేపట్టాలని రైతులు కోరుతున్నారు.

ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి చర్యలు

సిబ్బంది కొరతను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాం. మరోసారి అన్ని కమిటీల నుంచి వివరాలు తీసుకుని యార్డుల వారీగా నివేదిక పంపుతాం. ప్రభుత్వం ఆదేశాలను సారం చర్యలు తీసుకుంటాం. అప్పటి వరకు రైతులకు ఎక్కడా ఇబ్బందులు లేకుండా చూసుకుంటాం.

- రామాంజనేయులు, మార్కెటింగ్ శాఖ కడప ప్రాంతీయ సంయుక్త సంచాలకుడు

కడపకు ఏం చేద్దాం.. రండి మాట్లాడుకుందాం

నేడు ముఖ్యమంత్రితో జిల్లా ఎమ్మెల్యేల భేటీ



ఈనాడు, కడప: ముఖ్యమంత్రి చంద్రబాబు జిల్లాలోని కూటమి పార్టీల ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు నియోజకవర్గ బాధ్యులతో ఉండవల్లిలోని క్యాంపు కార్యాలయంలో శనివారం భేటీ కానున్నారు. ఈ సమావేశానికి కలెక్టర్ శ్రీధర్, ఎస్పీ నచికేత్ విశ్వనాథ్ హాజరుకానున్నారు. ఈ నేపథ్యంలో కూటమి పార్టీల ఎమ్మెల్యేలు, కలెక్టర్, ఎస్పీతో జిల్లా ఇన్‌ఛార్జి మంత్రి సవితతో అమరావతిలో శుక్రవారం రాత్రి ప్రత్యేక సమావేశం నిర్వహించారు. చర్చించాల్సిన అంశాలపై ప్రాథమికంగా కసరత్తు చేశారు. సమీక్ష తర్వాత మంత్రి నారా లోకేశ్ ఆత్మీయ విందు కార్యక్రమం నిర్వహించనున్నారు.

● **ఇవీ ప్రతిపాదనలు:** ● నంద్యాలంపేట రెవెన్యూ గ్రామంలో వైకాపా మాజీ ఎమ్మెల్యే ఒకరు ఆక్రమించిన 306.50 ఎకరాలు అటవీ శాఖకు అప్పగించడం. ● సీకే దిన్నె మండలం ఊటుకూరులో ఓ టౌన్‌షిప్‌కు అక్రమంగా భూములు అప్పగించిన వారిపై చర్యలు. ● పులివెందులలో అక్రమంగా సాగించిన గనుల తవ్వకాలపై చర్యలకు జిల్లా స్థాయి టాస్క్‌ఫోర్స్ ఏర్పాటు. ● గండికోట ఆర్‌అండ్‌ఆర్ కింద భూసేకరణ, ఎర్రబల్లి చెరువు కట్ట పునరుద్ధరణకు నిధులు. ● కొప్పర్తి పారిశ్రామికవాడకు అదనంగా భూసేకరణ, బ్రాహ్మణి స్టీల్ ప్లాంటుకు కేటాయించిన 10,707 ఎకరాలు ప్రభుత్వానికి స్వాధీనం. ● కడప స్టీల్ ప్లాంట్ నిర్మాణానికి వెబ్‌ల్యాండ్ సమస్యల పరిష్కారం. ● పులివెందుల వాటర్ గ్రిడ్ ప్రాజెక్టు పూర్తి మే మాసానికి పొడిగింపు. ● పులివెందులలో అరటి ప్యాక్ హౌస్‌ను వినియోగంలోకి తేవడం. ● రాజంపేట, నందలూరులో ఆక్రమిత భూములపై విచారణకు అనుమతి.

అలకేలనే ఓ చిలకా!

ఎండిన మోడు పచ్చని చిలకల ప్రేమకు వేదికైంది. చిలకల జంట ఒకటి నాకు నువ్వు.. నీకు నేను అన్నట్లుగా సాగించిన ప్రేమాయణం చూపరులను అలరించింది. ప్రేమికుల దినోత్సవానికి రోజు ముందు పుష్పగిరి వద్ద శుక్రవారం కనిపించిన ఈ దృశ్యాలను 'ఈనాడు' తన కెమెరాలో బంధించింది. **- ఈనాడు, కడప**

ప్రేమంటే.. ఓ బాధ్యతంట!

ప్రేమ అంటే బాధ్యతలపర్వం. అడ్డుగోడలు కూల్చే ఓ ఆయుధం. లోపాలు వెతకడం కాకుండా మనిషిని మనిషిగా స్వీకరించే సాహసోపేతం. కలిసి నడుస్తూ.. బతుకులను దిద్దుకునే ఓ మహత్తర కావ్యం. ఫిబ్రవరి 14 అటువంటి ప్రేమికులకు ఓ పర్వదినం. ఈ నేపథ్యంలో ఒకరికొకరు తోడు నీడగా నిలుస్తూ జీవితాలను అందంగా మలుచుకుంటున్న దంపతుల ప్రేమ గాథను ఓసారి చదువుదాం..

కమలాపురం, కడప చిన్నచౌకు- న్యూస్‌టుడే: రాముది కమలాపురం మండలం ఫరిదానగర్. మౌనికది ప్రకాష్‌నగర్. వీరు 1 నుంచి ఇంటర్మీడియట్ వరకు కలిసి చదువుకున్నారు. ఒకరంటే మరొకరికి సదాభిప్రాయం ఏర్పడి ప్రేమగా మారింది. డిగ్రీ పూర్తయిన తర్వాత వివాహం చేసుకునేందుకు నిర్ణయించుకున్నారు. 2015లో ఒక్కటయ్యారు. తమ కాళ్లపై తాము నిలవాలని నిర్ణయించుకుని పోటీ పరీక్షలకు సిద్ధమయ్యారు. రాము గ్రూప్-4లో నెగ్గి కమలాపురం తహసీల్దార్ కార్యాలయంలో జూనియర్ అసిస్టెంట్‌గా చేరారు. ఇటీవల గ్రూప్-2 ఫలితాల్లోనూ ప్రతిభ చూపి ఫైనాన్స్ శాఖలో ఏఎస్‌వోగా ఎంపికయ్యారు. ఇప్పుడు కుమారుడు, కుమార్తె.

● కడప రవీంద్రనగర్‌కు చెందిన సి.జగదీశ్వరరావు, మనెమ్మ దివ్యాంగులు. డిగ్రీ చదివేటప్పుడు వీరిద్దరికీ పరిచయం ఏర్పడి అది కాస్తా ప్రేమగా మారింది. దివ్యాంగులైనప్పటికీ బరువు బాధ్యతలను పంచుకోవాలని నిర్ణయించుకున్నారు. 2010లో ఒక ఇంటి వారయ్యారు. ఇప్పుడు వీరికి మూడేళ్ల బాబు.

ఈనాడు, కడప: జిల్లాలో రోడ్డు ప్రమాదాలు వెన్నులో వణుకు పుట్టిస్తున్నాయి. 2024తో పోల్చితే 2025లో మరింత పెరిగినట్లు గణాంకాలు వెల్లడిస్తున్నాయి. మొత్తం ప్రమాదాల సంఖ్యలో 5 శాతం, మరణాల్లో 9 శాతం పెరుగుదల ఆందోళనకు గురి చేస్తోంది. 2024లో మొత్తం 664 రోడ్డు ప్రమాదాలు నమోదవ్వగా.. అందులో 322 మంది ప్రాణాలు కోల్పోగా 736 మంది గాయపడ్డారు. 2025లో చోటుచేసుకున్న 696 ప్రమాదాల్లో 351 మంది మృతి చెందగా.. 778 మంది గాయపడ్డారు.

ఆ 5 నెలల కాలం.. రోడ్డెక్కాలంటే భయం!

ఇటీవల మైదుకూరు- బద్వేలు మార్గంలో చోటుచేసుకున్న ప్రమాదంలో దెబ్బతిన్న కారు

☛ **మార్చి- ఆగస్టులో ఎక్కువ:** 2024తో పోల్చితే 2025లో జనవరి నుంచి ఆగస్టు వరకు నెలల్లో ప్రమాదాలు ఎక్కువ సంభవించాయి. ● మార్చి(27 శాతం), ఏప్రిల్(20%), జూన్ (24%), జులై(24%), ఆగస్టు(20%) చొప్పున ఇవి పెరిగాయి. సెప్టెంబరు(-15%), అక్టోబరు(-7%) నవంబరు(-6%), డిసెంబరు(-47%) నెలల్లో తగ్గినట్లు గణాంకాలు సూచిస్తున్నాయి.

☛ **మరణాలు, గాయాలతో ఆందోళన:** మరణాల సంఖ్యలో 9 శాతం పెరుగుదల నమోదవ్వగా.. గాయపడిన వారి సంఖ్య 6 శాతం అధికంగా నమోదైంది. ట్రాఫిక్ నిబంధనల ఉల్లంఘన, అతివేగం, మద్యం తాగి వాహనాలు నడపడం వంటి కారణాలు ప్రమాదాలకు దారి తీస్తున్నాయని అధికారులు గుర్తించారు.

నివారణ చర్యలపై సమీక్ష

జిల్లా రోడ్డు భద్రతా కమిటీ(డీఆర్‌ఎస్‌సీ) ప్రమాదాలపై ఇటీవల క్షుణ్నంగా సమీక్షించి పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. ప్రాణాలకు ముప్పు తలెత్తకుండా అన్ని రకాల జాగ్రత్తలు తీసుకోవాలని నిర్ణయించింది. ఇందుకోసం పోలీసు, ఆర్‌అండ్‌బీ, విద్య, వైద్యశాఖలు సంయుక్తంగా పని చేయాలనే అభిప్రాయానికి వచ్చాయి. ప్రమాదాలు అధికంగా చోటుచేసుకుంటున్న నెలలతో పాటు ప్రాంతాలను గుర్తించి నివారణ చర్యలు తీసుకోవాలని కార్యాచరణ ప్రణాళిక రూపొందించుకుంది.

దీపం.. రవి బింబం

ఉషోదయం వేళ మంచు తెరలను చీలుస్తూ తన లేలేత కిరణాలతో భూమిని తడుముతాడు సూర్యుడు. చలిగాలులతో వణికే జీవులకు తన నులి వెచ్చని స్పర్శతో సాంత్వన చేకూరుస్తాడు. ఇలాంటి సమయాన ఓ విద్యుత్తు స్తంభానికి తానే దీపంలా మారి కనిపించాడు. మంచు తెరలు.. పచ్చని పైరు చేలు.. మధ్యలో దీపంలా రవి బింబం.. ఈ రమణీయ దృశ్యం కడప నగర శివారులో 'న్యూస్‌టుడే' కెమెరాకు చిక్కింది.

- అరవింద నగర్(కడప), న్యూస్‌టుడే

కోయంబత్తూరు వెళ్లే రైలు పొడిగింపు

కడప ఏడురోడ్లు, న్యూస్‌టుడే: కడప మీదుగా ప్రయాణించే కోయంబత్తూరు- జైపూర్ వారాంతపు ప్రత్యేక రైలు(06181 / 06182)ను నెల రోజుల పాటు పొడిగించినట్లు కడప రైల్వే సీనియర్ కమర్షియల్ ఇన్‌స్పెక్టర్ జనార్దన్ తెలిపారు. ఈ ప్రత్యేక రైలు గురువారం మధ్యాహ్నం ఒంటి గంటకు కడప, 1.25కు ఎర్రగుంట్లకు చేరుకుంటుందన్నారు. తిరుగు ప్రయాణంలో మార్చి 1 నుంచి 29వ తేదీ వరకు ప్రతి మంగళవారం సాయంత్రం 5.25 గంటలకు ఎర్రగుంట్ల, 6.25కు కడపకు చేరుకుని.. బుధవారం ఉదయం 8.30 గంటలకు కోయంబత్తూరు వెళ్తుందని వివరించారు.

రూ.10 వేలివ్వలేదని ఏడాదిగా తిప్పలు

ఏసీబీ వలకు చిక్కిన డిప్యూటీ తహసీల్దారు

పులివెందుల, న్యూస్‌టుడే: ఉన్నతాధికారుల నుంచి తన వద్దకు వచ్చిన అర్జీ పరిష్కరించేందుకు లంచమివ్వాలంటూ తిప్పలు పెడుతున్న రెవెన్యూ అధికారి చివరికి ఏసీబీకి దొరికిపోయారు. ఇందుకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి.. చక్రాయపేట మండలం కుమారకాల్వలో ఖాద్రియా మసీదుకు చెందిన 35 ఎకరాల ఇనామ్ భూములున్నాయి. వీటిని అక్రమార్కులు కబ్జా చేసి రికార్డుల్లో ఎక్కించుకున్నారని అదే గ్రామానికి చెందిన కరీముల్లా అనే వ్యక్తి కడప కలెక్టరేట్‌లో 2024 నవంబరులో ఫిర్యాదు చేశారు. పరిశీలించి సదరు సమస్యను పరిష్కరించాలని అక్కడి నుంచి ఆర్డీవో కార్యాలయంలో డిప్యూటీ తహసీల్దారుగా విధులు నిర్వహిస్తున్న నాగేంద్ర కుమార్‌బాబుకు లేఖ పంపారు. దీంతో అతను రూ. 10 వేలు లంచం కావాలని కరీముల్లాను కోరారు. చెల్లించకపోవడంతో ఏడాదిగా కార్యాలయం చుట్టూ తిప్పించుకుంటూ తిప్పలు పెడుతున్నారు. విసిగి వేసారిన కరీముల్లా ఏసీబీ అధికారులను ఆశ్రయించారు. వారి సూచనల మేరకు శుక్రవారం ఉదయం ఆర్డీవో కార్యాలయంలో ఉన్న డీటీ నాగేంద్రకు కరీముల్లా రూ. 10 వేలు లంచం ఇస్తుండగా ఏసీబీ డీఎస్పీ సీతారామారావు, సిబ్బందితో కలిసి పట్టుకున్నారు. నగదు స్వాధీనం చేసుకున్నారు. కేసు నమోదు చేసి కర్నూలు ఏసీబీ కోర్టులో హాజరుపర్చనున్నట్లు తెలిపారు.

నగదుతో డీటీ నాగేంద్ర కుమార్

ఈఎన్‌టీ.. ఓపికున్నంత దోపిడీ

సర్వజన ఆసుపత్రి(కడప), న్యూస్‌టుడే: కడప రిమ్స్‌లో ఈఎన్‌టీ విభాగం రూటే సపరేటు'. సదరం అంటే ముందుగా గుర్తుకొచ్చే విభాగం ఇది. ఇక్కడ అందించే ధ్రువపత్రాలు పింఛన్ల మంజూరుకు కీలకం. ఈ అంశాన్నే కొందరు తమ అక్రమానికి అనుకూలంగా మార్చుకుంటున్నారు. దరఖాస్తుదారులతో బేరసారాలు సాగిస్తూ జేబులు నింపుకొనేందుకు ఎంచుకున్నారు. కాదంటే ఇబ్బందులకు గురిచేస్తుండటంతో పాటు బెదిరింపులకూ దిగుతున్నారు.

● **ఫోన్లలోనే బేరసారాలు:** సదరం సర్టిఫికెట్లకు పలు మండలాల నుంచి ప్రజలు వస్తుంటారు. స్లాట్ల బుకింగ్ మేరకు వీరికి వైద్య పరీక్షలు చేసి వైకల్య శాతం నిర్ధారిస్తారు. పరీక్షలు పూర్తయిన వారి జాబితాను ఈఎన్‌టీ విభాగంలో పనిచేసే కొందరు టెక్నీషియన్లు సేకరిస్తున్నారు. అందులో పొందుపరిచిన నంబర్లకు ఫోన్ చేస్తున్నారు. వైకల్య శాతం తక్కువగా ఉందని, రూ.15 వేలు - రూ. 20 వేలు ఇస్తే ఎక్కువ చేసి చూపుతామంటూ మభ్య పెడుతున్నారు. అంగీకరించిన వారి నుంచి తమ బంధువులు, స్నేహితుల డిజిటల్ ఖాతాల్లోకి సొమ్మును జమ చేయించుకుంటున్నారు. ఈ విషయంపై ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ వెంకటేశ్వర్లును వివరణ కోరగా.. ప్రత్యేక కమిటీ ఆధ్వర్యంలో విచారణ సాగుతోందన్నారు. వసూళ్లపై కలెక్టర్ సీరియస్‌గా తీసుకుని విచారణ బాధ్యతలు ఏసీబీకి అప్పగించమని చెప్పారు. బాధ్యులపై త్వరలో చర్యలు తీసుకుంటారని తెలిపారు.

ఆ కార్యాలయానికి 163 ఏళ్లు!

మీకు తెలుసా?

సిద్దవటం చారిత్రకంగా ప్రసిద్ధి చెందిన ప్రాంతం. శతాబ్దాల నాటి పురాతనమైన మట్లిరాజుల కోట ఇక్కడే ఉంది. 18 మంది రాజ వంశీయులు పాలించిన ఘనత ఈ కోట సొంతం. చివరగా ఈస్ట్ ఇండియా కంపెనీ వారూ పాలించారు. 1807 నుంచి 1812 వరకు సిద్దవటం ప్రాంతాన్ని జిల్లా కేంద్రంగా చేసుకుని ఆంగ్లేయులు పరిపాలన సాగించారు. ఆ సమయంలో కార్యాలయ భవనాలను నిర్మించారు. వీటిలో కొన్ని నేటికీ చెక్కుచెదరకుండా ఉన్నాయి. అటువంటి వాటిలో ప్రస్తుతం రెవెన్యూ కార్యాలయం వెనుక వైపున ఉన్న సబ్ రిజిస్ట్రార్ కార్యాలయం ఒకటి. 1864లో నిర్మితమైన ఈ భవనం సుమారు 163 ఏళ్లు గడిచినా నేటికీ అలాగే ఉండడం ఆశ్చర్యం కలిగిస్తుంటుంది. **- సిద్దవటం, న్యూస్‌టుడే**

సీతమ్మల వాకిట్లో సిరుల కనకాంబరాలు

బతుకు బాట చూపుతున్న విరులు

కొండపురం, న్యూస్‌టుడే

ప్రాజెక్ట్ కోసం ఉన్న ఊరిని వదిలిన త్యాగధనులు ఆ నిర్వాసితులు. కొత్త చోట జీవనమెలా? అని ఆలోచిస్తున్న ఆ గ్రామాల మహిళలకు పూలు బాటను చూపాయి. ఆదాయంతో పాటు ఆత్మవిశ్వాసాన్నిస్తున్నాయి. మొదట ఓ ఊరిలో మొదలైన సాగు.. ఇప్పుడు పదుల సంఖ్యలో పల్లెలకు విస్తరించింది. ఇప్పుడు ఆ గ్రామాల్లో కనకాంబరాల తోట లేని ఇల్లు వెతకడాన్ని కష్టంగా మార్చింది.

గండ్లూరు పునరావాస కాలనీలో విరగబూసిన పూలు

ముంపు బాధలు మరిచి పూల సాగు

గండికోట జలాశయం పరిధిలో 22 గ్రామాలు మునిగిపోయాయి. అందులో మొదటిగా 14 గ్రామాల నిర్వాసితులు తొమ్మిదేళ్ల కిందట పునరావాస కాలనీలకు మారారు. పాత గ్రామాల్లో పాడి, వ్యవసాయంపై జీవనం సాగించేవారు. పునరావాస కాలనీల్లోకి వెళ్లాక ఉపాధి లేక ఇబ్బందులు పడ్డారు. ఆ సమయంలో కనకాంబరాలు పూల సాగు గురించి ఓబన్నపేట గ్రామానికి చెందిన కొందరు మహిళలు తొలుత తెలుసుకున్నారు. మొక్కల అంట్లను ఇంటి ఎదుటున్న వాకిళ్లలో నాటారు. అవి పెద్ద పూలవనంలా మారడంతో తాడిపత్రి, ప్రొద్దుటూరు మార్కెట్లకు తీసుకెళ్లి విక్రయించడం ప్రారంభించారు. మంచి ఆదాయం పొందుతుండటంతో గండ్లూరు, సీతాపురం, చౌటిపల్లె తదితర గ్రామాల మహిళలూ ఇప్పుడు పూలసాగు బాట పట్టారు.

ఆరేళ్లుగా అవే ఆధారం: ఇంటి ఆవరణలోని ఖాళీ స్థలంలో కనకాంబరాల మొక్కలు పెట్టాం. వాటి సంరక్షణ అలవాటుగా మారింది. సుమారు ఆరేళ్లుగా సాగు చేస్తున్నాం. రెండు రోజులకు ఒకటిన్నర కిలో చొప్పున దిగుబడి వస్తుంది. ప్రస్తుతం కిలో రూ. 350 నుంచి రూ. 400కు విక్రయిస్తున్నాం.

- సుబ్బరత్నమ్మ, గండ్లూరు



ఇటు అందం.. అటు ఆదాయం: కనకాంబరాలు ఆదాయంతో పాటు ఇంటికి అందాన్నీ ఇస్తున్నాయి. పాత గ్రామాల్లోని సాగు భూములు ముంపునకు గురికావడంతో పూల సాగు మొదలుపెట్టాం. సీజన్ బట్టి రోజూ కిలో నుంచి రెండు కిలోల వరకు దిగుబడి వస్తున్నాయి. మార్కెట్‌లో కనకాంబరాలకు మంచి డిమాండ్ ఉండటంతో మంచి ఆదాయం లభిస్తోంది.

- శివజ్యోతి, సీతాపురం

MARGADARSI CHIT FUND PVT LTD.
Chit Groups are available at our CUDDAPAH Branch

Chit Group	Duration In Months	Monthly Installment	Chit Value
LT VV	50	2,00,000	1,00,00,000
FT VZ	40	1,25,000	50,00,000
FT D	40	50,000	20,00,000
FT N	40	12,500	5,00,000

Please Contact Branch Manager **Mr. D. SESHUBABU,** for further details.
Mobile No. **80089-33522,** Landline: **08562-244606, 241977.**

జ్ఞాపకాల మదిలో...
జాతస్య హి ధ్రువో మృత్యుః ధ్రువం జన్మ మృత్యస్య చ
తస్మాద పరిహార్యేర్థే నత్వం శోచితు మర్హసి
మీరు చూపిన ఆత్మీయత ..
అనురాగం మా అభివృద్ధికి వేసిన పూబాట
మీరు భౌతికంగా దూరమైనా మా చెంత ఉన్నట్లే ఉంది.
ఏమిచ్చి రుణం తీర్చుకోము మా యదలోతుల్లోని
భావాలను అక్షర రూపంలో
నివేదించడం తప్ప
ప్రకటనలపై జి.ఎస్.టి. 5% అదనం
స్మృతి, వర్ధంతి, జయంతి
ప్రకటనల వివరాలకు
ఈనాడు కార్యాలయము, ఆలంఖాన్‌పల్లి, కడప.
కడప : ✆ 99899 97626

(c) eenadu

చికాగోలో శ్రీరామనవమికి
ఒంటిమిట్ట నుంచి పట్టువస్త్రాలు

ఒంటిమిట్ట, న్యూస్‌టుడే: ఒంటిమిట్ట కోదండరామయ్య క్షేత్రం నుంచి పట్టువస్త్రాలను అమెరికాకు పంపించారు. చికాగోలో జరిగే శ్రీరామనవమి పండగకు దేవతామూర్తులకు సమర్పించే పట్టు వస్త్రాలు, పూజ సామగ్రి, ద్రవ్యాలకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. స్థానిక సాలాబాదుకు చెందిన ముమ్మడి పాపిరెడ్డిగారి వెంకటసుబ్బారెడ్డి, భానుశ్రీ కుటుంబ సభ్యులు చికాగోలో స్థిరపడ్డారు. అక్కడ కొలువైన దేవాలయానికి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు భద్రాచలం రామయ్య దివ్యాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి ఏటా పంపించేవారు. రాష్ట్ర విభజన తర్వాత నాలుగేళ్ల నుంచి ఒంటిమిట్ట రాములోరి సన్నిధి నుంచి పంపిస్తున్నారు. ఆంధ్రుల భద్రాద్రి రామాలయానికి శుక్రవారం వెంకటసుబ్బారెడ్డి తల్లిదండ్రులు లలితమ్మ, మల్లారెడ్డి, సోదరుడు సుదర్శన్‌రెడ్డి కుటుంబ సభ్యులు వస్త్రాలు, పూజా సామగ్రి తీసుకొచ్చారు. ఆలయ తనిఖీ అధికారి నవీన్‌కుమార్, అర్చకుడు వీణా రాఘవాచార్యులు ఆధ్వర్యంలో ఆలయ మర్యాదలతో స్వాగతం పలికారు.

రామయ్య క్షేత్రానికి పట్టువస్త్రాలు తీసుకొచ్చిన మల్లారెడ్డి కుటుంబ సభ్యులు

తిరుమల తిరుపతి దేవస్థానములు, తిరుపతి
డిప్యూటి ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ (SKRST) వారి కార్యాలయం, తి.తి.దేవస్థానములు, ఒంటిమిట్ట
"టెండరు సహిత బహిరంగ వేలం ప్రకటన"
Roc.No.T1/93021(31)/6/2026-KRTV SEC-TTD, Dt: 13-02-2026
శ్రీ కోదండరామస్వామి దేవాలయం, ఒంటిమిట్ట నందుగల పగులగొట్టిన కొబ్బరి చిప్పలను ఒప్పందం ఖరారైన తేదీ నుంచి ఒక (01) సంవత్సరకాలం పాటు ఎత్తిపోతల నిమిత్తం కాంట్రాక్టు ప్రదానం కొరకు సీలువేసిన టెండర్లు ఆహ్వానించడమైనది. టెండరు తేదీ: 24-02-2026, మ॥03-00 గం॥లకు డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ వారి కార్యాలయం, శ్రీ కోదండరామస్వామి దేవాలయం, ఒంటిమిట్ట నందు నిర్వహించబడును. తదుపరి వివరాల కొరకు సంప్రదించవలసిన ఫోన్ నెం: +91 9100026277, 9502200781 మరియు 9705710008.
TTD-40021/10/2025-PRO SEC (Adv.No:398), Dt: 13-02-2026 కార్యనిర్వహణాధికారి

యూకో బ్యాంక్ (భారత ప్రభుత్వరంగ సంస్థ)
విజయవాడ జోనల్ ఆఫీస్, 3వ అంతస్తు, పార్ట్-A, పిఆర్ హైట్స్, సర్వే నెం.52/2, సర్వీస్ రోడ్డు, మణిపాల్ హాస్పిటల్ ఎదురు, తాడేపల్లి, విజయవాడ.
బ్యాంక్‌కు అద్దెకు భవనము కావలెను
కడపలో ప్రస్తుతము ఉన్న శాఖను మార్చుటకు గ్రౌండ్‌ఫ్లోర్‌లో 1000-1200 చ.అడుగులు కార్పెట్ ఏరియా ఆవరణ రెంట్‌పై కడపలో తీసుకోవాలని బ్యాంక్ భావిస్తోంది. వివరాలను యూకో బ్యాంక్, కడప బ్రాంచి లేదా యూకో బ్యాంక్, జోనల్ ఆఫీస్, తాడేపల్లి, విజయవాడ నుండి పొందవచ్చును లేదా బ్యాంక్ వెబ్‌సైట్: www.uco.bank.in నుండి డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. నిర్దిష్ట నమూనాలో సీల్డు కవరులో దరఖాస్తు దాఖలుకు చివరి తేదీ: 02-03-2026. మరిన్ని వివరాలకు దయచేసి సంప్రదించండి: 7097079529, 8008563343.
డిప్యూటీ జనరల్ మేనేజర్

ఆశలన్నీ పద్దు పైనే..!

గంగులనారాయణపల్లె వద్ద నిలిచిపోయిన ఎస్ఆర్‌బీసీ పనులు

జమ్మలమడుగు, న్యూస్‌టుడే: ఈ నెల 14వ తేదీ శనివారం శాసన సభలో బడ్జెట్ ప్రవేశపెట్టనున్నారు. జమ్మలమడుగు నియోజకవర్గానికి ఏ మేర నిధులు కేటాయిస్తారో అని ప్రజలు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. కొన్ని సమస్యలు దశాబ్దాల నుంచి పెండింగ్‌లో ఉన్నాయి.

● నిధుల కేటాయింపుపై ఆసక్తి

రాజోలి జలాశయానికి మోక్షం లభించేనా?

కుందూనదిపై నిర్మించతలపెట్టిన రాజోలి ప్రాజెక్టు రెండు దశాబ్దాలుగా ఇక్కడి రైతాంగాన్ని ఊరిస్తోంది. 2008 డిసెంబరు 23న అప్పటి సీఎం వైఎస్సార్ పెద్దముడియంలో రాజోలి జలాశయ నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి సీఎం హోదాలో 2019 డిసెంబరు 23న దువ్వూరు మండలం నేలటూరులో మరోసారి శంకుస్థాపన చేశారు. 2.95 టీఎంసీల సామర్థ్యంతో రాజోలి జలాశయ నిర్మాణానికి సుమారు 4 వేల ఎకరాల భూమిని సేకరించారు. ఎకరాకు రూ.12.50 లక్షలు చెల్లించేలా రైతుల నుంచి గత ప్రభుత్వం ఒప్పంద పత్రాలను తీసుకుంది. అంగీకార పత్రాలు తీసుకుని అక్కడి భూముల కొనుగోలు, అమ్మకాల రిజిస్ట్రేషన్లు నిలిపివేశారు. ఆ రాజముద్రను తొలగించి ప్రాజెక్టు పనులు చేపట్టాలని బాధిత రైతులు కోరుతున్నారు.

ఉక్కు పరిశ్రమ పూర్తయితే ఉపాధి

జమ్మలమడుగు మండలం సున్నపురాళ్లపల్లె వద్ద ఉక్కు పరిశ్రమ పనులు జరుగుతున్నాయి. ఈ బడ్జెట్‌లో భారీగా నిధులు కేటాయిస్తారని ఆశిస్తున్నారు. పరిశ్రమ పూర్తయితే ఉపాధి లభిస్తుందని నిరుద్యోగులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.
● 50 ఏళ్ల కిందట నిర్మించిన మైలవరం జలాశయం ఉత్తర, దక్షిణ కాలువల ద్వారా రూ.75 వేల ఎకరాల ఆయకట్టు ఉంది. జలాశయంలో పూడికతీత పనులు, కాలువలను ఆధునికీకరణ చేస్తే రైతులకు మేలు జరుగుతుంది. ● శ్రీశైలం కుడి కాలువ (ఎస్ఆర్‌బీసీ) పనులు మైలవరం మండలంలో అర్ధాంతరంగా ఆగిపోయాయి. ఈ కాలువ పనులు పూర్తయితే మైలవరం, పెద్దముడియం మండలాల్లో సుమారు 50 వేల ఎకరాలకు అదనంగా నీరందుతుంది. ఇందుకు రూ.100 కోట్లు ఖర్చు అవుతుందని అంచనా. ● ఎర్రగుంట్ల-ప్రొద్దుటూరు రహదారి నిత్యం రద్దీగా ఉంటుంది. ప్రస్తుతం 14 కిలోమీటర్ల మేర రెండు వరుసల రహదారి ఉంది. నాలుగు వరుసల రహదారిగా మార్చాలన్న ప్రతిపాదన ఉంది. ● చేనేతలు ఎక్కువగా ఉన్న జమ్మలమడుగు. మైలవరంలో టెక్స్‌టైల్ పార్కు ఏర్పాటు చేసినా పూర్తిగా అందుబాటులోకి రాలేదు.

పెళ్లి సంబంధాల కోసం వెతుకుతున్నారా..
ఆర్యవైశ్య అవివాహితులకు సువర్ణావకాశం
నేడు, రేపు ఆర్యవైశ్య అవివాహిత వధూవరులకు ఈనాడు పెళ్లిపందిరి ఉచిత ప్రొఫైల్ రిజిస్ట్రేషన్

తెలుగింటి వివాహ పరిచయాలకు ఆత్మీయ వేదిక అయిన 'ఈనాడు పెళ్లిపందిరి' ఆర్యవైశ్య అవివాహిత వధూవరులకు ఉచిత ప్రొఫైల్ రిజిస్ట్రేషన్ కార్యక్రమం నిర్వహిస్తోంది. వివాహం కోసం ఎదురు చూస్తున్న వధూవరులతో పాటు సంబంధిత కుటుంబీకులు నేడు (శనివారం, ఫిబ్రవరి 14న), రేపు (ఆదివారం, ఫిబ్రవరి 15న) ఉదయం 9 గం. నుంచి సాయంత్రం 5.30 గం. వరకు తమ ప్రొఫైల్‌ను ఉచితంగా రిజిస్టర్ చేసుకోవచ్చు.
మరిన్ని వివరాలకు 9154366099 & 9154772006 ఫోన్ నెంబర్లను సంప్రదించవచ్చు
● వధూవరుల బయోడేటా & ఫోటోలను పక్కన ఇచ్చిన వాట్సప్ నంబర్లకు పంపి ఉచిత ప్రొఫైల్ రిజిస్ట్రేషన్ ఫామ్‌లో యాప్ ద్వారా కూడా చూసుకోవచ్చు.

నేడు పీసీసీ అధ్యక్షురాలు షర్మిల రాక

కడప (గ్రామీణ, చక్రాయపేట (వేంపల్లె) న్యూస్‌టుడే: పీసీసీ అధ్యక్షురాలు షర్మిల రెడ్డి నేడు జిల్లాకు రానున్నట్లు డీసీసీ అధ్యక్షురాలు విజయజ్యోతి శుక్రవారం ఓ ప్రకటనలో తెలిపారు. ఉపాధి హామీ పరిరక్షణలో భాగంగా రాష్ట్రంలో అన్ని జిల్లాల్లో పర్యటిస్తున్న నేపథ్యంలో శనివారం కడప జిల్లాకు వస్తున్నారన్నారు. కడపలోని యానాదికాలనీలో నిర్వహించే రచ్చబండ కార్యక్రమంలో పాల్గొంటారని ఆమె తెలిపారు. పార్టీ శ్రేణులు హాజరై కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని కోరారు. శుక్రవారం రాత్రి ఇడుపులపాయలో బస చేశారు.

ఉద్యోగ మేళాలో 112 మందికి కొలువులు

పులివెందుల, న్యూస్‌టుడే: పులివెందులలోని లయోలా డిగ్రీ కళాశాలలో శుక్రవారం జరిగిన ఉద్యోగ మేళాలో పలువురు ఉద్యోగాలకు ఎంపికయ్యారని కళాశాల ప్రిన్సిపల్ జోజిరెడ్డి అన్నారు. కార్యక్రమంలో గ్రీన్ టెక్, టాటా ఎలక్ట్రానిక్స్, శ్రీరామ్ లైఫ్ జీవిత బీమా సంస్థ, యంగ్ ఇండియాతో పాటు వివిధ కంపెనీలు వచ్చాయి. 153 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకోగా వారంతా ఇంటర్వ్యూలకు హాజరయ్యారు. వారిలో 112 మంది ఉద్యోగాలకు ఎంపికైనట్లు కళాశాల ప్రిన్సిపల్ జోజిరెడ్డి తెలిపారు. కార్యక్రమంలో వైస్ ప్రిన్సిపల్ చిన్నప్ప, ప్లేస్‌మెంట్ అధికారి శ్రీనివాసులురెడ్డి తదితరులు పాల్గొన్నారు.

ట్రిపుల్ ఐటీ విద్యార్థుల సత్తా

చక్రాయపేట, (వేంపల్లె), న్యూస్‌టుడే: జాతీయ స్థాయి హ్యాకథాన్ కాన్‌వాల్వ్ 4.0లో ట్రిబుల్ ఐటీ విద్యార్థులు ప్రతిభ కనబరిచారని డైరెక్టర్ కుమారస్వామిగుప్తా తెలిపారు. శుక్రవారం ఆయన మాట్లాడుతూ.. ఆన్‌లైన్ క్విజ్, డెమో సమర్పణ తదితర వాటిలో నిర్వహించిన హ్యాకథాన్‌లో సుమారు 8 వేల మంది విద్యార్థులు పాల్గొన్నారు. 15 ఉత్తమ జట్లను ఎంపిక చేసి ఈ నెల 9, 10, 11 తేదీల్లో ఐఐటి మద్రాస్, క్యూడ్రాంట్ సంస్థ ఫైనల్స్ నిర్వహించారన్నారు. ఆర్‌కేవ్యాలీ జట్టు 'ట్విలైట్'లో పడిగల కృష్ణ, కౌశిక్, కోంద్రా స్వర్ణాంజలి విజేతలుగా నిలిచారు. విజేతలకు రే బాన్ మెటా గ్లాసెస్, షీల్డ్, ప్రశంసాపత్రాలు అందజేశారు. ఈ మేరకు వీరిని ఏఈవో రవికుమార్, విభాగాధిపతి రత్నకుమారి, సుధాకర్‌రెడ్డి, డి.కోనప్ప తదితరులు అభినందించారు.

ప్రశంసాపత్రాలు అందుకున్న విద్యార్థులతో డైరెక్టర్ కుమారస్వామిగుప్తా

కుటుంబం దరిచేర్చిన జ్వరం

● 18 ఏళ్ల తర్వాత ఇంటికి చేరిన వ్యక్తి

వెంకట రమణారెడ్డి

ఒంటిమిట్ట, న్యూస్‌టుడే: పద్దెనిమిదేళ్ల క్రితం ఇంటి నుంచి వెళ్లారు. కుటుంబ సభ్యులు ఎన్నిచోట్ల వెతికినా జాడ కనరాలేదు. కన్నవారు కన్నీరు మున్నీరయ్యారు. కాల చక్రం గిర్రున తిరిగింది. పద్దెనిమిదేళ్ల తర్వాత తిరిగి కుటుంబ సభ్యుల దరిచేరారు. దీంతో ఆ ఇంట ఆనందానికి హద్దుల్లేవు. ● ఒంటిమిట్ట మండలం రాచపల్లెకు చెందిన గణల కామాక్షిగారి గంగమ్మ, నరసింహారెడ్డి దంపతులకు ముగ్గురు సంతానం. చిన్నోడు వెంకట రమణారెడ్డి. పోలియో బారిన పడటంతో నడవలేరు. పదో తరగతి వరకు విద్యనభ్యసించారు. 2007లో ఇంటి నుంచి వెళ్లిపోయారు. ఆ తర్వాత తిరిగి రాలేదు. అప్పట్లో అతని కోసం వెతికినా ఆచూకీ లభించలేదు. ఇంటి నుంచి వెళ్లిన తర్వాత రమణారెడ్డి విజయవాడలో ఏడాది పాటు ఉన్నారు. ఆ తర్వాత గుజరాత్ రాష్ట్రం మధుర ఇస్కాన్ ఆలయం సేవకునిగా ఆశ్రమ జీవనం. అనంతరం తమిళనాడు రాష్ట్రం కోయంబత్తూరు చేరి వంద్య విజయస్వామి జీవనం సాగిస్తున్నారు. కుటుంబ సభ్యులు, బంధువులు, స్నేహితులతో ఎలాంటి సంబంధం లేదు. రమణారెడ్డి తీవ్రమైన వైరల్ జ్వరం బారిన పడ్డారు. దీంతో అక్కడే ఉండే నెల్లూరుకు చెందిన వ్యాపారి మీ శ్యామ్ అతన్ని ఆసుపత్రిలో చేర్చి వివరాలు అడగడంతో గణల గ్రామం ప్రస్తావన వచ్చింది. అతను తెలిసిన మేరకు ఒంటిమిట్టలో పరిచయం ఉన్న వారికి సమాచారం ఇచ్చారు. సమాచారం అందుకున్న గ్రామస్థులు కోయంబత్తూరు వెళ్లి అక్కడి ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న రమణారెడ్డిని స్వగ్రామానికి తీసుకొచ్చారు. పద్దెనిమిదేళ్ల తర్వాత ఇంటికి రావడంతో తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

బార్ కౌన్సిల్ ఎన్నికలు ప్రశాంతం

కడప న్యాయవిభాగం, మైదుకూరు, న్యూస్‌టుడే: రాష్ట్ర బార్ కౌన్సిల్ ఎన్నికలు జిల్లా కోర్టులోని న్యాయవాదుల సంఘ భవనంలో పోలింగ్ శుక్రవారం ప్రశాంతంగా ముగిసింది. 763 మంది న్యాయవాద ఓటర్లకు గాను 686 మంది తమ ఓటుహక్కును వినియోగించుకున్నారు. పోలింగ్ బాక్సులను సీల్ వేసి అమరావతిలోని రాష్ట్ర బార్ కౌన్సిల్‌కు తరలించామని న్యాయవాదుల సంఘం అధ్యక్షుడు జి.వి.రాఘవరెడ్డి, కార్యదర్శి చంద్రవదనలు తెలిపారు. మైదుకూరులో న్యాయవాదులు ఓటు వేశారు.

మైదుకూరు పోలింగ్ కేంద్రం వద్ద న్యాయవాదులు

రోడ్డు ప్రమాదంలో ఒకరు దుర్మరణం

లింగాల, న్యూస్‌టుడే: ఇప్పట్ల ప్రతిభ బాలికల జూనియర్ కళాశాల సమీపంలో శుక్రవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో పులివెందుల మండలం బ్రాహ్మణపల్లెకు చెందిన షేక్ అలీ మౌలా (58) మృతి చెందారు. కళాశాల సమీపంలోని వ్యవసాయ పొలంలో కూలీగా పని చేస్తున్న ఆయన తోట నుంచి ప్రధాన రోడ్డు మీదుగా పులివెందుల వైపు నడుచుకుంటూ వెళ్తుండగా కోమన్నూతల నుంచి గుంటపెండలకు ద్విచక్ర వాహనంలో పులివెందుల వెళ్తున్న వ్యక్తి వెనక వైపు నుంచి ఢీకొట్టారు. తీవ్రంగా గాయపడ్డ అలీమౌలా అక్కడికక్కడే మృతి చెందారు. గాయపడిన వెంకటసుబ్బయ్యను చికిత్స కోసం పులివెందుల ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టామని ఎస్సై జగదీశ్వర్‌రెడ్డి తెలిపారు.

ట్రాక్టర్ కింద పడి యువకుడు..

బ్రహ్మంగారిమఠం: ప్రమాదవశాత్తు ట్రాక్టర్ కింద పడి యువకుడు మృతి చెందిన ఘటన బి.మఠం మండల పరిధిలో చోటుచేసుకుంది. నరసన్నపల్లెకు చెందిన కొరిరెడ్డి ప్రతాప్‌రెడ్డి (20) డ్రిప్ ఏర్పాటు చేసే పనులకు వెళ్తుంటారు. ఈ క్రమంలో శుక్రవారం తన గ్రామం నుంచి సేద్యం పరికరాలను ట్రాక్టర్‌లో తీసుకెళ్తుండగా గంగిరెడ్డిపల్లె సమీపంలో ప్రమాదవశాత్తు ప్రతాప్‌రెడ్డి జారి పడ్డారు. వాహనం అతనిపై వెళ్లడంతో అక్కడికక్కడే మృతి చెందారు. పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని పరిశీలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

చికిత్స పొందుతూ ఇన్‌ఛార్జి హెచ్‌ఎం మృతి

జమీమా సుందరం (పాత చిత్రం)

కడప నేరవార్తలు, విద్య, న్యూస్‌టుడే: పని ఒత్తిడితో ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన ఇన్‌ఛార్జి హెచ్‌ఎం చికిత్స పొందుతూ శుక్రవారం మృతి చెందారు. కడప హౌసింగ్ బోర్డ్ కాలనీకి చెందిన జమీమా సుందరం (49) కడప నగరపాలక ప్రధాన ఉన్నత పాఠశాలలో గణిత ఉపాధ్యాయురాలిగా పని చేస్తుండగా గతేడాది డిసెంబర్‌లో ఇన్‌ఛార్జి హెచ్‌ఎంగా విద్యాశాఖ అధికారులు బాధ్యతలు అప్పగించారు. కాగా జమీమా సుందరం తనకు ఆ పోస్ట్ వద్దని చెప్పగా సంబంధిత అధికారులు వినిపించుకోలేదని మనస్తాపానికి గురైన ఆమె ఈ నెల 6వ తేదీ ఇంట్లోనే ఉరేసుకుని ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన విషయం విదితమే. అప్పటి నుంచి ఆమె కడప సర్వజన ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందారు. పలువురు ఉపాధ్యాయులు ఆమె మృతికి సంతాపం తెలిపారు. ఆమె కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశామని సీఐ చిన్నపెద్దయ్య తెలిపారు..

యువకుడి బలవన్మరణం

కడప నేరవార్తలు, న్యూస్‌టుడే: కడప తాలూకా రాణా పరిధిలో ఓ యువకుడు మద్యానికి బానిసై ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడినట్లు ఎస్సై మోహన్‌కుమార్ గౌడ్ తెలిపారు. కాగితాలపెంటకు చెందిన షేక్ షహిబాజ్ (24) కూలీ పనులు చేస్తూ జీవనం సాగించేవారు. అతనికి భార్య, ఒక కుమారుడున్నారు. ఇటీవల మద్యానికి బానిసయ్యాడు. రోజూ తాగేందుకు డబ్బులు దొరక్క.. మనస్తాపానికి గురై ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

ఉత్సాహభరితంగా దివ్యాంగుల క్రికెట్ పోటీలు

కడప క్రీడలు, న్యూస్‌టుడే: కడప వైఎస్ ఆర్ఆర్-ఏసీఏ స్టేడియంలో జరుగుతున్న సౌత్‌జోన్ దివ్యాంగుల క్రికెట్ పోటీలు ఉత్సాహభరితంగా సాగుతున్నాయి. శుక్రవారం దివ్యాంగ క్రికెటర్లు ఆకాశమే హద్దుగా చెలరేగి ఆడారు. ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ పర్యవేక్షణలో ఈ పోటీలు జరుగుతున్నాయి. రెండో రోజు పోటీల్లో కడప, నెల్లూరు జట్లు విజయాన్ని సాధించాయి.
● కడప-కర్నూలు జట్ల మధ్య క్రికెట్ పోటీ జరిగింది. టాస్ గెలిచిన కడప జట్టు ఫీల్డింగ్ ఎంచుకుంది. తొలుత బ్యాటింగ్ చేసిన కర్నూలు జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 167 పరుగులు చేసి ఆలౌట్ అయ్యింది. అనంతరం 168 పరుగుల విజయ లక్ష్యంతో బరిలోకి దిగిన కడప జట్టు ఆఖరు ఓవర్‌లో లక్ష్యాన్ని ఛేదించి గెలుపును సొంతం చేసుకుంది. ఈ మ్యాచ్‌లో మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్‌గా మహాదేవ్ ఎంపికయ్యారు.

ప్రొద్దుటూరులో దారుణ హత్య

ప్రొద్దుటూరు నేరవార్తలు, న్యూస్‌టుడే: ప్రొద్దుటూరు నెహ్రూరోడ్డులోని ఓ డిగ్రీ కళాశాల సమీపంలో శుక్రవారం రాత్రి సుబ్బు (30) అనే వ్యక్తి దారుణ హత్యకు గురయ్యాడు. పోలీసుల కథనం మేరకు పట్టణానికి చెందిన వినయ్‌తో సుబ్బుకు కొన్నిరోజుల కిందట పరిచయం ఏర్పడింది. శుక్రవారం మధ్యాహ్నం మద్యం మత్తులో ఇద్దరూ తిట్టుకున్నారు. అనంతరం రాత్రి సుబ్బును వినయ్ తన ఇంటికి తీసుకెళ్లాడు. మద్యం మత్తులో ఉన్న వ్యక్తిని ఇంటికి తీసుకెళ్లడంతో ఆందోళన చెందిన వినయ్ భార్య గౌతమి ఆ విషయాన్ని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో పనిచేస్తున్న తన అత్తకు చెప్పేందుకు వెళ్లారు. అనంతరం తన అత్తతో కలిసి గౌతమి తిరిగి ఇంటికి వచ్చేలోపు కత్తితో సుబ్బుపై దాడి చేసి బయటికి వచ్చాడు. ఏమైందని వినయ్‌ని భార్య ప్రశ్నించగా 'నన్ను తిట్టాడు అందుకే కత్తితో చంపేశాను' అని సమాధానమిచ్చాడు. ఇంట్లో రక్తపు మడుగులో కొన ఊపిరితో పడి ఉన్న సుబ్బును ఆసుపత్రికి తీసుకెళ్లేందుకు ఆటోలను ఆపినా ఎవరూ ఆపలేదు. కాసేపటికి ఇంట్లోనే ప్రాణాలు వదిలాడు. సకాలంలో ఆసుపత్రికి తీసుకెళ్లినా, తమకు సమాచారమిచ్చినా సుబ్బు బతికి ఉండేవాడని పోలీసులు తెలిపారు. సమాచారం అందుకున్న ప్రొద్దుటూరు ఏఎస్పీ విభుకృష్ణ, ఎస్.ఐ సంజీవరెడ్డి సిబ్బందితో కలిసి ఘటనా స్థలానికి చేరుకుని ఆరా తీశారు. హత్యకు ఉపయోగించిన కత్తిని స్వాధీనం చేసుకున్నారు. హత్యకు గురైన సుబ్బు ఎవరన్నది తెలియరాలేదు. పూర్తి స్థాయిలో విచారణ చేస్తున్నట్లు పోలీసులు వెల్లడించారు.

EENADU Classifieds
BUSINESS SERVICES | **JOBS**
BUSINESS OFFER
బంగారం, వెండి, డైమండ్స్ బ్యాంక్, ఫైనాన్స్‌లో తాకట్టులో ఉన్నవి మా డబ్బుతో విడిపించి కొనబడును. (రిడ్జిస్టర్డ్ పోలీస్ డిపార్ట్మెంట్) గోల్డెన్‌ట్రేడింగ్ కం. ✆7382114647.
REAL ESTATE
LEASE
తెలంగాణ, ఖమ్మంలో 3021 చ॥గ॥లు ట్విన్ థియేటర్/ కమర్షియల్ లీజుకు సం॥ 9848531544. bit.ly/4rMldEv
NARAYANA ENGINEERING COLLEGES (AUTONOMOUS) : NELLORE | GUDUR
we are HIRING
Applications are invited from eligible candidates for the position of ASSISTANT PROFESSOR, PLACEMENT TRAINER in the following disciplines. Interested candidates may e-mail their resumes.
TRAINING & PLACEMENT: CORPORATE RELATIONS EXTERNAL; APTITUDE | REASONING | VERBAL; SOFT SKILLS; ENGLISH LANGUAGE LAB TRAINER; TECHNICAL TRAINER (C | JAVA | PYTHON DATA STRUCTURES | AI TOOLS | FULL STACK DATA BASE | AWS | BI TOOLS DIGITAL MARKETING TOOLS).
ENGINEERING: CSE (AIML, DATA SCIENCE) | ECE | CIVIL MECHANICAL | MATHS | ENGLISH CHEMISTRY | PHYSICS
GENERAL INFORMATION
• Qualifications and experience must be as per AICTE norms.
• Salary is not a constraint for deserving candidates.
• Industrial experience will be considered as an added advantage.
For Enquiries Contact - HR : 87903 50096
Mail your resume to: careers.nec@narayanagroup.com
అగ్రికల్చర్ షోరూం నందు పనిచేయుటకు సేల్స్ కో-ఆర్డినేటర్, సర్వీస్ కో-ఆర్డినేటర్, డ్రైవర్ కావలెను. info@cmfeai.com
త్రివేణి హోంకేర్‌లో వృద్ధులను/ పేషెంట్స్ను చూసుకొనుటకు వర్కర్స్ / నర్సులు కావలెను. ఫ్రీ వసతి, భోజనం. జీ:18K to 20K. ✆ 96404 00073, 98485 71888.
ప్రముఖ కంపెనీ నందు పనిచేయుటకు సేల్స్ ప్రమోటర్స్ కావలెను. బైక్, 5G మొబైల్ ఫోన్ ఉండవలెను. క్వాలిఫికేషన్: డిగ్రీ. ✆9030919155, 7674929147.
గమనిక
క్లాసిఫైడ్ ప్రకటనలకు ప్రతిస్పందించే ముందు తగిన రీతిలో క్షుణ్ణంగా విచారించుకోవలసిందిగా పాఠకులకు సూచించడమైనది. ప్రకటనదారు చెబుతున్న లేదా చేసుకుంటున్న క్లెయిములతో ఈ వార్తాపత్రికకు ఏవిధమైన సంబంధం లేదు. ప్రకటనదారులు సరుకుల అమ్మకం లేదా అందించిన సేవల విషయంలో తప్పు ప్రకటనల ద్వారా ప్రజల నుండి ఎట్టి డబ్బును వసూలు చేయరాదు. డబ్బును వసూలుచేసే ప్రకటనకర్తను బ్లాక్-లిస్టులో ఉంచే మరియు/ లేదా అతనిపై చట్టపరమైన చర్య తీసుకునే హక్కు యాజమాన్యానికి కలదు.
ఈనాడు క్లాసిఫైడ్స్ 5 లైన్ల ప్రకటన రూ॥ 330/- మాత్రమే
Contact: KDP: 9989997626, 8008514248; PDTR: 8008597620
ప్రకటనలపై జి.ఎస్.టి. 5% అదనం

కెనరా బ్యాంక్ Canara Bank భారత ప్రభుత్వ రంగ సంస్థ / A Government of India Undertaking
కడప మెయిన్-II (13190) బ్రాంచ్
సిండికేట్ బ్యాంక్ బిల్డింగ్, 7 రోడ్స్, కడప, వైఎస్ఆర్ జిల్లా, ఆంధ్రప్రదేశ్-516001.
స్థిరాస్తులు అమ్మకానికి వేలం అమ్మకం ప్రకటన
సెక్యూరిటీ ఇంటరెస్ట్ (ఎన్‌ఫోర్స్‌మెంట్) రూల్సు, 2002 లోని 8(6) & 9 నిబంధనలతో చదవబడు సెక్యూరిటైజేషన్ & రీకన్‌స్ట్రక్షన్ ఆఫ్ ఫైనాన్షియల్ అసెట్స్ అండ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ ఆఫ్ సెక్యూరిటీ ఇంటరెస్ట్ యాక్టు, 2002 క్రింద స్థిరాస్తుల అమ్మకానికి ఇ-వేలం ప్రకటన.
సెక్యూర్డ్ క్రెడిటార్ అయిన కెనరా బ్యాంక్, కడప మెయిన్-II (13190) బ్రాంచ్ వారికి ఋణగ్రహీతలు : M/s సృష్టి కాంటెక్ ప్రైవేట్ లిమిటెడ్, ప్రాతినిధ్యం వహిస్తున్న మేనేజింగ్ డైరెక్టర్ : శ్రీ జంపాల మధుసూధన్ రెడ్డి, డైరెక్టర్స్ : శ్రీ జంపాల రాజశేఖర్ రెడ్డి, శ్రీ జంపాల ప్రసన్న లక్ష్మి, శ్రీమతి జంపాల సుజాత మరియు హామీదారులు : శ్రీ జంపాల మధుసూధన్ రెడ్డి, శ్రీమతి జంపాల సుజాత, శ్రీమతి పగిడి శకుంతల, శ్రీ పగిడి రఘునాథ్ రెడ్డి, శ్రీ రామిరెడ్డి హుస్సేన్ రెడ్డి, శ్రీ నంద్యాల రవి శంకర్ రెడ్డి, శ్రీ జంపాల రాజశేఖర్ రెడ్డి, శ్రీ జంపాల ప్రసన్న లక్ష్మి వారు తేది 31.01.2026 నాటికి చెల్లించవలిసిన బకాయి రూ.26,22,97,406.58 (అక్షరాల ఇరవై ఆరు కోట్ల ఇరవై రెండు లక్షల తొంభై ఏడు వేల నాలుగు వందల ఆరు రూపాయల యాభై ఎనిమిది పైసలు మాత్రమే) + తేది.01.02.2026 నుండి తదుపరి వడ్డీ, ఖర్చులు మరియు ఛార్జీలు కలిపి మొత్తమును రాబట్టుకొనుటకు కెనరా బ్యాంక్, కడప మెయిన్-II (13190) బ్రాంచ్ అధీకృత అధికారిచే నిర్మాణాత్మక/భౌతిక స్వాధీనం చేసుకున్న, సెక్యూర్డ్ క్రెడిటార్‌కు ఛార్జ్/తనఖాపెట్టిన దిగువ వివరించిన స్థిరాస్తిని తేది 24.03.2026 న "ఎక్కడ ఎలా ఉన్నది" "అక్కడ అలా" మరియు "అక్కడ ఏమున్నదో అది" అనే ప్రాతిపదికన విక్రయించబడునని ప్రజానీకానికి మరియు ముఖ్యంగా పైన తెలిపిన ఋణగ్రహీతలు & హామీదారులకు తెలియజేయడమైనది.
ఇ-వేలం తేది & సమయం: 24.03.2026, ఉ॥ 11.00 గం. నుండి మ॥ 02.00 గం.ల వరకు
(అమ్మకం ముగిసేవరకు ప్రతి 5 నిమిషముల వ్యవధిలో అపరిమిత పొడిగింపుతో)
రిజర్వు ధరలో 10% ధరావత్తు సొమ్మును M/s. పిఎస్‌బి అలియన్స్ ప్రైవేట్ లిమిటెడ్ (baanknet) పోర్టల్ యొక్క ఇ-వ్యాలెట్‌లో నేరుగా గాని లేదా ఆ పోర్టల్‌లో చలానా జెనరేట్ చేసుకొని చలాన్‌లోని ఖాతా వివరములుకు ధరావత్తును RTGS/NEFT ద్వారా తేది: 23.03.2026, సా॥ 4.00 గం.ల లోపుగా పొందుపరిచి జమచేయాలి.
ఒకవేళ ఎన్‌కంబ్రెన్స్‌లు ఏమైనా ఉన్నచో వాటితో కలిపి స్థిరాస్తి వివరములు:
1) కడప జిల్లా, ప్రొద్దటూరు టౌన్ & మండలం, చౌటపల్లి గ్రామ పంచాయితీ, బొల్లవరం రెవెన్యూ గ్రామం, సర్వే నెం.305/1 & 305/2A వద్ద విస్తీర్ణం ఎకరా 3.54 సెంట్లు (17,133.6 చ॥గ॥లు)లోని స్థలం మరియు ఫ్యాక్టరీ భవనం కలదు. సర్వే నెం.305/1 నందు విస్తీర్ణం ఎకరా 1.00 సెంట్లు, సర్వే నెం. 305/1 నందు విస్తీర్ణం ఎకరా 0.50 సెంట్లు, సర్వే నెం.305/2A నందు విస్తీర్ణం ఎకరా 1.00 సెంట్లు, సర్వే నెం.305/2A నందు విస్తీర్ణం ఎకరా 1.04 సెంట్లు. ఈ స్థలాలన్నీ ఒకదానికొకటి అనుకుని ఉండి, సాధారణ సరిహద్దులను కలిగి ఉన్న 1 పెద్ద ప్లాట్‌ను ఏర్పరుస్తుంది. హద్దులు : తూర్పు : గుటుజాల నారాయణమ్మ గారి స్థలం, దక్షిణం : గుండ్లూరు లక్ష్మి కాంతమ్మ గారి స్థలం, పడమర : 30 లింకుల వెడల్పు రోడ్డు, ఉత్తరం : కడప నారాయణ & జయకృష్ణ గార్ల స్థలం. టైటిల్ హోల్డర్: శ్రీ జె. మధుసూధన్ రెడ్డి, CERSAI ID: 200039480417, 200039481320.
రిజర్వు ధర: రూ. 19,61,37,000/- ధరావత్తు సొమ్ము: రూ. 1,96,13,700/-
2) [illegible] రిజర్వు ధర: రూ. 1,70,82,000/- ధరావత్తు సొమ్ము: రూ. 17,08,200/-
3) [illegible] రిజర్వు ధర: రూ. 1,01,97,000/- ధరావత్తు సొమ్ము: రూ. 10,19,700/-
4) [illegible] రిజర్వు ధర: రూ. 1,07,28,000/- ధరావత్తు సొమ్ము: రూ. 10,72,800/-
5) [illegible] రిజర్వు ధర: రూ. 86,40,000/- ధరావత్తు సొమ్ము: రూ. 8,64,000/-
6) [illegible] రిజర్వు ధర: రూ. 1,63,08,000/- ధరావత్తు సొమ్ము: రూ. 16,30,800/-
7) [illegible] రిజర్వు ధర: రూ. 1,23,12,000/- ధరావత్తు సొమ్ము: రూ. 12,31,200/-
8) [illegible] రిజర్వు ధర: రూ. 65,25,000/- ధరావత్తు సొమ్ము: రూ. 6,52,500/-
9) [illegible] రిజర్వు ధర: రూ. 2,02,50,000/- ధరావత్తు సొమ్ము: రూ. 20,25,000/-
10) [illegible] రిజర్వు ధర: రూ. 17,61,75,000/- ధరావత్తు సొమ్ము: రూ. 1,76,17,500/-
11) [illegible] రిజర్వు ధర: రూ. 3,15,90,000/- ధరావత్తు సొమ్ము: రూ. 31,59,000/-
[illegible] www.canarabank.com [illegible] https://baanknet.com [illegible] support.baanknet@psballiance.com
తేది: 07.02.2026, ప్రదేశం: కడప సం/- అధీకృత అధికారి, కెనరా బ్యాంక్

SBI స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా
స్ట్రెస్డ్ అసెట్స్ రికవరీ బ్రాంచి (కోడ్-05172)
2వ అంతస్తు, టీఎస్ఆర్‌టీసీ కమ్యూటర్ అమెనిటీ సెంటర్, బస్ టెర్మినల్ కాంప్లెక్స్, కోఠి, హైదరాబాద్- 500095, టీ.ఎస్. ఇమెయిల్ : sbi.05172@sbi.co.in
స్థిరాస్తుల అమ్మకం కొరకు అమ్మకం ప్రకటన
(సెక్యూరిటీ ఇంటరెస్ట్ (ఎన్‌ఫోర్స్‌మెంట్) రూల్స్, 2002 యొక్క రూల్ 8(6) క్రింద)
సెక్యూరిటీ ఇంటరెస్ట్ (ఎన్‌ఫోర్స్‌మెంట్) రూల్స్, 2002 యొక్క రూల్ 8(6) లోని నిబంధనలతో చదువుకోవల్సిన సెక్యూరిటైజేషన్ అండ్ రీకన్‌స్ట్రక్షన్ ఆఫ్ ఫైనాన్షియల్ ఎసెట్స్ అండ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ ఆఫ్ సెక్యూరిటీ ఇంటరెస్ట్ యాక్ట్, 2002 క్రింద స్థిరాస్తుల అమ్మకం కొరకు ఇ-వేలం అమ్మకం ప్రకటన.
సాధారణ ప్రజానీకానికి మరియు ముఖ్యంగా రుణగ్రహీతలు మరియు గ్యారంటర్లకు ఇందుమూలముగా తెలియజేయునది ఏమనగా సెక్యూర్డ్ క్రెడిటార్‌కు తనఖా పెట్టబడిన/ ఛార్జిచేయబడిన, అధీకృత అధికారి, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, సెక్యూర్డ్ క్రెడిటార్‌చే సంభావితంగా స్వాధీనం చేసుకోబడిన దిగువతెలిపిన స్థిరాస్తులు, **రుణగ్రహీతలు: మెసర్స్ హితాషా ఇన్‌ఫ్రా ప్రాజెక్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్,** ఇంటి నెం.1-2-234/53-56, ఫ్లాట్ నెం.302, రిలయన్స్ రెసిడెన్సీ, ఎన్‌టీఆర్ స్టేడియం ఎదురుగా, రామకృష్ణామఠ్ రోడ్, హైదరాబాద్-500029. **(ఎ) శ్రీ ఎర్రతోట రాజశేఖర్ తండ్రి స్వర్గీయ శ్రీ వై కందస్వామి,** 1) డోర్ నెం.8-218/4సి, చిన్నచౌక్ పంచాయతీ, కడప, వైఎస్ఆర్ కడప జిల్లా, ఆంధ్రప్రదేశ్-516002. 2) డోర్ నెం.1-10-1/8/ఎ/1, లక్ష్మీనిలయం, స్ట్రీట్ నెం.5, అశోక్‌నగర్, హైదరాబాద్-500020. 3) డోర్ నెం.1-2-63/4, రోడ్ నెం.4, కాకతీయ నగర్, హబ్సిగూడ, తార్నాక, హైదరాబాద్-500007. 4) ఫ్లాట్ నెం.103, బ్లాక్ నెం. 'సి', విష్ణు రెసిడెన్సీ, 1-1-770/ఎ, గాంధీనగర్, హైదరాబాద్-500028. **(బి) శ్రీమతి ఎర్రతోట ఊర్మిళ సరోజ భర్త ఎర్రతోట రాజశేఖర్,** 1) డోర్ నెం.8-218/4సి, చిన్నచౌక్ పంచాయతీ, కడప, వైఎస్ఆర్ కడప జిల్లా, ఆంధ్రప్రదేశ్-516002. 2) డోర్ నెం.1-10-1/8/ఎ/1, లక్ష్మీనిలయం, స్ట్రీట్ నెం.5, అశోక్‌నగర్, హైదరాబాద్-500020. 3) డోర్ నెం.1-2-63/4, రోడ్ నెం.4, కాకతీయ నగర్, హబ్సిగూడ, తార్నాక, హైదరాబాద్-500007. 4) ఫ్లాట్ నెం.103, బ్లాక్ నెం. 'సి', విష్ణు రెసిడెన్సీ, 1-1-770/ఎ, గాంధీనగర్, హైదరాబాద్-500028. **(సి) శ్రీ పి. సుధీర్ కుమార్ @ సుధీర్ పాత్ర తండ్రి శ్రీనివాసులు,** డోర్ నెం.11-119, 11వ బ్లాక్, 11వ వార్డు, రైల్వే కోడూరు గ్రామం & పోస్ట్, వైఎస్ఆర్ కడప జిల్లా, ఆంధ్రప్రదేశ్-516101. **(డి) శ్రీ రాచకొండ వీరయ్య తండ్రి లింగయ్య,** [illegible]
రిజర్వు ధర: రూ. 55,25,000/- ధరావత్తు: రూ. 5,52,500/- బిడ్ పెంపుదల సొమ్ము: రూ. 20,000/-
వేలం తేది: 04.03.2026, వేలం సమయం: ఉ. 12.00 గం. నుండి మ. 3.00 గం.ల
[illegible] https://baanknet.com [illegible]
తేది: 13.02.2026, ప్రదేశం: హైదరాబాద్ సం/- అధీకృత అధికారి, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, SARB-1, హైదరాబాద్

రాజంపేట

•రాజంపేట • బద్వేలు

డ్రోన్ టెక్నాలజీతో యువతకు మెరుగైన ఉపాధి

మాట్లాడుతున్న వైస్ ప్రిన్సిపల్ ప్రకాష్‌రావు

పోరుమామిళ్ల, న్యూస్‌టుడే: డ్రోన్ టెక్నాలజీతో యువతకు మెరుగైన ఉపాధి పొందొచ్చని ప్రభుత్వ డిగ్రీ కళాశాల వైస్ ప్రిన్సిపల్ ప్రకాష్‌రావు అన్నారు. ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో శుక్రవారం విద్యార్థులకు డ్రోన్ టెక్నాలజీపై శిక్షణ ముగింపు సమావేశం సందర్భంగా ఆయన మాట్లాడారు. భవిష్యత్తులో డ్రోన్ల వినియోగం అధికంగా ఉంటుందన్నారు. ఆపరేటర్లకు అధికంగా అవకాశాలు ఉంటాయని చెప్పారు. విద్యార్థులు ఉపాధి సృష్టికర్తలుగా రాణించాలని తెలిపారు. శిక్షణ పూర్తి చేసుకున్న వారికి ధ్రువీకరణ పత్రాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో డ్రోన్ కంపెనీ రీజినల్ మేనేజర్ సురేష్‌కుమార్, అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు.

అవసరానికి మించి ఎరువులు వాడొద్దు!

ఎరువులను పరిశీలిస్తున్న వ్యవసాయశాఖ జేడీ చంద్రనాయక్

సిద్దవటం, న్యూస్‌టుడే : పంటల అవసరానికి మించి ఎరువులు వాడవద్దని వ్యవసాయశాఖ జిల్లా సంయుక్త సంచాలకులు చంద్రానాయక్ రైతులకు సూచించారు. సిద్దవటం మండలం పొన్నవోలు గ్రామంలోని రైతు సేవా కేంద్రాన్ని శుక్రవారం ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. రికార్డులు పరిశీలించి సిబ్బందికి సూచనలు చేశారు. ఆయన మాట్లాడుతూ మట్టి నమూనా పరీక్షలకు అనుగుణంగా ఎరువులు వినియోగించాలన్నారు. రైతులు పంట నమోదు తప్పనిసరిగా చేసుకోవాలని, పీఎం కిసాన్ మంజూరు కోసం ఫార్మర్ రిజిస్ట్రేషన్ చేయించుకోవాలని ఆయన తెలిపారు. మండల వ్యవసాయ అధికారి రమేష్‌రెడ్డి, సిబ్బంది పాల్గొన్నారు.

ఉపాధ్యాయ సమస్యలపై జీపు జాతా

జీపుజాతా కార్యక్రమంలో మాట్లాడుతున్న యూటీఎఫ్ నాయకులు

రాజంపేట, న్యూస్‌టుడే: ఉపాధ్యాయుల సమస్యలను కూటమి ప్రభుత్వం తక్షణమే పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ యూటీఎఫ్ ఆధ్వర్యంలో జీపు జాతా కార్యక్రమాన్ని స్థానిక బాలికల జడ్పీ ఉన్నత పాఠశాల నుంచి శుక్రవారం ప్రారంభించినట్లు ఆ సంఘ రాష్ట్ర కార్యదర్శి లక్ష్మీరాజ తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పీఆర్సీ కమిషన్ వేయడంతో పాటు 29 శాతం ఐఆర్‌ని ప్రకటించాలని డిమాండ్ చేశారు. ఈ సమస్యల సాధన కోసం మొదటి విడతలో పోస్టుకార్డు ఉద్యమం, రణభేరి 2.0 పేరుతో ఈనెల 17న చలో విజయవాడ కార్యక్రమాన్ని చేపడుతున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో సంఘ నాయకులు హరిప్రసాద్, మాధవ విజయ్‌కుమార్, మహేష్‌బాబు, రవికుమార్, నరసింహారావు, రమణమూర్తి, వెంకటసుబ్బయ్య తదితరులు పాల్గొన్నారు.

రూ.3.70 కోట్లతో నిర్మించారు..
ఆపై గాలికి వదిలేశారు

విశ్రాంతి భవనాలు నిరుపయోగం

రాజంపేట గ్రామీణ, న్యూస్‌టుడే: పర్యాటకులను ఆకర్షించడానికి, అవసరమైన వసతుల కల్పనకు రూ.3.70 కోట్లతో నిర్మించిన భవనాలు నేడు నిరుపయోగంగా మారాయి. పర్యాటక కేంద్రాలను అభివృద్ధి చేయాలన్న సంకల్పంతో రాజంపేట, నందలూరు మండల పరిధిలోని పుణ్యక్షేత్రాలకు 2014వ సంవత్సరంలో నిధులు మంజూరయ్యాయి. భవనాలు నిర్మించే బాధ్యతను పంచాయతీ రాజ్ శాఖకు అప్పగించారు. పనులు దక్కించుకున్న గుత్తేదారుడు పనులను పూర్తి చేశారు. అయితే పర్యాటక శాఖ ఈ భవనాలను అప్పట్లో ఏ శాఖకూ కేటాయించలేదు. దీంతో అవి అప్పటి నుంచి నిరుపయోగంగా మారి, నిధులు దుర్వినియోగం అయ్యాయి. భక్తులు, పర్యాటకులకు ఉపయోగపడాల్సిన ఈ భవనాలు నేడు మందుబాబులకు అడ్డాగా మారాయి.

వసతులు లేక ఇబ్బందులు ..

ప్రతి ఏడాది హత్యరాల త్రేతేశ్వరస్వామి వార్షిక బ్రహ్మోత్సవాల సందర్భంగా దాదాపు లక్ష మంది వరకు భక్తులు ఇక్కడికి వస్తారు. వీరికి సరైన వసతి లేకపోవడంతో రాత్రులు గుడి బయటే బస చేయాల్సివస్తోంది. విశ్రాంతి భవనం ఆలయానికి కేవలం 500 నుంచి 600 మీటర్ల దూరంలో ఉంటుంది. కానీ అది వినియోగంలో లేక పోవడంతో ఉపయోగం లేకుండా పోయింది. భక్తులకు దోమలు, చలికి ఇబ్బందులు తప్పడం లేదు.

నిర్వహణ లేక.. హత్యరాల త్రేతేశ్వరస్వామి ఆలయం కేంద్ర పురావస్తు శాఖ ఆధీనంలో ఉంది. గుండ్లూరు ప్రముఖ అగస్త్యేశ్వరస్వామి ఆలయం నందలూరులోని సౌమ్యనాథస్వామి ఆలయం వద్ద కూడా వద్ద కూడా పర్యాటక భవనాలు ఉన్నాయి. ఇలా మూడు భవనాలు నేడు నిరుపయోగకరంగా మారాయి. అధికారులు చర్యలు తీసుకుని చిన్న చిన్న మరమ్మతులు చేస్తే భక్తులకు, పర్యాటకులకు ఉపయోగకరంగా ఉంటుంది.

ఆలయ సమీపంలోని పర్యాటక భవనం

నివేదిక పంపుతాం..

భవనానికి ఇప్పటికే చిన్న చిన్న మరమ్మతుల పనులు చేశాం. పూర్తి స్థాయి విచారణ చేసి భక్తులకు ఉపయోగపడే విధంగా మార్పుచేస్తాం. ఈ సమస్యను సబ్ కలెక్టర్, కలెక్టర్ దృష్టికి తీసుకెళ్తాం. **- సురేష్ కుమార్ రెడ్డి, ఈవో హత్యరాల దేవస్థానం, రాజంపేట**

ఓటు వినియోగించుకున్న న్యాయవాదులు

బార్ కౌన్సిల్ ఎన్నికల్లో ఓటును వినియోగించుకుంటున్న న్యాయవాది, తెదేపా రాష్ట్ర ప్రధానకార్యదర్శి బత్యాల చెంగల్రాయుడు

రాజంపేట, న్యూస్‌టుడే: రాష్ట్ర బార్ కౌన్సిల్ ఎన్నికల్లో కౌన్సిల్ సభ్యులను ఎన్నుకునే క్రమంలో శుక్రవారం స్థానిక బార్ అసోసియేషన్ కార్యాలయంలో ఎన్నికలు జరిగాయి. రాజంపేట బార్ అసోసియేషన్‌లో 146 మంది న్యాయవాదులు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఇందులో భాగంగా తెదేపా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, న్యాయవాది బత్యాల చెంగల్రాయుడు తన ఓటు హక్కును వినియోగించుకున్నారు.

సామాన్య భక్తులకు సమస్యలు తలెత్తకుండా ఏర్పాట్లు

● డివిజన్ అధికారులకు ఆదేశాలు జారీ చేసిన సబ్ కలెక్టర్

అధికారులతో మాట్లాడుతున్న సబ్ కలెక్టర్ భావన

రాజంపేట గ్రామీణ, న్యూస్‌టుడే: పవిత్ర పుణ్యక్షేత్రం హత్యరాల త్రేతేశ్వరస్వామి ఆలయంలో నిర్వహించనున్న వార్షిక బ్రహ్మోత్సవాల్లో భక్తులకు చిన్నపాటి సమస్య కూడా తలెత్తకుండా ఏర్పాట్లు చేయాలని రాజంపేట సబ్ కలెక్టర్ భావన శుక్రవారం తెలిపారు. రాజంపేట మండలం హత్యరాల త్రేతేశ్వరస్వామి ఆలయం వద్ద డివిజన్ స్థాయి అధికారులతో మహా శివరాత్రి ఉత్సవాలపై సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ మహాశివరాత్రి సందర్భంగా వచ్చే భక్తుల కోసం సకాలంలో ఏర్పాట్లు పూర్తి చేయడం, సామాన్య భక్తులకు తక్షణ స్వామివారి దర్శనం అయ్యేలా చర్యలు తీసుకోవాలని, భక్తులకు ఇబ్బందులు కలిగిస్తే చర్యలు తీసుకుంటామన్నారు. ఉత్సవాల సమయంలో పోలీసు, విద్యుత్తు, రెవెన్యూ, పంచాయతీ రాజ్, అధికారులు, అత్యవసరమైన శాఖల అధికారులు అందుబాటులో ఉండేలా ఏర్పాట్లు చేసుకోవాలని చెప్పారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్ పీరమున్ని, ఎంపీడీవో వర ప్రసాద్, ఆలయ ఈవో సురేష్‌కుమార్‌రెడ్డి, ఆలయ మాజీ ఛైర్మన్లు పూల నరసింహులు, సుబ్రహ్మణ్యంనాయుడు పాల్గొన్నారు.

బాధితుల అర్జీలపై తక్షణమే స్పందించండి

మాట్లాడుతున్న ఎస్పీ మనోజ్ రామనాథ్ హెగ్డే

ఒంటిమిట్ట, న్యూస్‌టుడే: బాధితుల నుంచి వస్తున్న ఫిర్యాదులపై తక్షణమే స్పందించాలని రాజంపేట ఎస్పీ మనోజ్ రామనాథ్ హెగ్డే అన్నారు. ఒంటిమిట్టలో నవీకరణ చేసిన సీఐ కార్యాలయాన్ని శుక్రవారం ఆయన ప్రారంభించారు. అనంతరం ఎస్పీ మాట్లాడుతూ మహా శివరాత్రి పర్వదినం వేళ శైవక్షేత్రాల్లో పటిష్ఠ బందోబస్తును ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. విధి నిర్వహణలో ప్రతిఒక్కరూ అప్రమత్తంగా ఉండాలని చెప్పారు. బాధితుల అర్జీలపై విచారణ చేసి వాస్తవమైతే న్యాయం చేయాలని పోలీస్ అధికారులను ఆదేశించారు. చోరీలు జరగకుండా రాత్రి వేళ గస్తీ నిర్వహించాలని తెలిపారు. రహదారి ప్రమాదాలు అధికంగా జరిగే ప్రదేశాలను గుర్తించి నివారణ చర్యలు చేపట్టాలన్నారు. అసాంఘిక శక్తుల కదలికలపై నిఘా పెట్టాలని సూచించారు. జూదం, మట్కా, క్రికెట్ బెట్టింగ్‌లు జరగకుండా కట్టడి చేయాలన్నారు. సీఐ నరసింహరాజు, ఒంటిమిట్ట, సిద్దవటం, నందలూరు ఎస్.ఐలు శ్రీనివాసులు, హారిక, మల్లికార్జునరెడ్డి పాల్గొన్నారు.

శేషవాహనంపై త్రేతేశ్వరస్వామి విహారం

దర్శనమిస్తున్న త్రేతేశ్వరస్వామి

రాజంపేట గ్రామీణ, న్యూస్‌టుడే: మండలంలో హత్యరాల త్రేతేశ్వరస్వామి ఆలయ వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా శుక్రవారం శేషవాహనంపై భక్తులకు దర్శనమిచ్చారు. అనంతరం ఆలయంలో స్వామికి పిగిలికలు ఉత్సవం అర్చకులు వైభవంగా నిర్వహించారు. ఈవో సురేష్ కుమార్‌రెడ్డి, ఛైర్మన్ నాగముని పాల్గొన్నారు.

● **హుండీల లెక్కింపు : ఒంటిమిట్ట:** ఒంటిమిట్ట కోదండ రామాలయంలో హుండీల్లోని కానుకలను శుక్రవారం తితిదే అధికారులు లెక్కింపు చేపట్టారు. రూ.9,37,483 ఆదాయం వచ్చినట్లు పర్యవేక్షకుడు హనుమంతయ్య, ఆలయ తనిఖీ అధికారి నవీన్‌కుమార్ తెలిపారు. తితిదే ఖాతాలో జమ చేసినట్లు వివరించారు.

● **అమ్మవారి ఆలయాల్లో ప్రత్యేక పూజలు : బద్వేలు గ్రామీణ, న్యూస్‌టుడే:** బద్వేలు పురపాలికలోని పలు అమ్మవారి ఆలయాల్లో శుక్రవారం భక్తులు పెద్ద సంఖ్యలో విచ్చేసి ప్రత్యేక పూజలు నిర్వహించారు. స్థానిక పోలీస్ క్వార్టర్స్ ఆవరణంలో ఉన్న కనకదుర్గమ్మ ఆలయంలో పురోహితులు అమ్మవారిని పూలతో అలంకరించి భక్తులకు దర్శనం కల్పించారు.

ప్రత్యేక అలంకరణలో కనకదుర్గమ్మ తల్లి

దర్శనమిస్తున్న పుల్లయ్యస్వామి

● **వేడుకగా అవధూత పుల్లయ్యస్వామి ఆరాధన : సిద్దవటం:** కడప-చెన్నై జాతీయ రహదారి సిద్దవటం మండలం భాకరాపేట గ్రామంలో అవధూత పుల్లయ్యస్వామి ఆరాధన వేడుకలను శుక్రవారం భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. స్వామివారి ప్రతిమకు వివిధ అభిషేకాలు చేసి ప్రత్యేక అలంకరణ చేశారు. భక్తులు తరలివచ్చి దర్శించుకుని పూజలు చేశారు. అనంతరం గ్రామోత్సవం నిర్వహించగా గృహాలు స్వామివారికి హారతి పట్టి పూజలు చేశారు.

● **కోవెలకు పంచలోహ తొడుగుల వితరణ : సిద్దవటం:** సిద్దవటంలో పురాతన కాలం నాటి బాలబ్రహ్మేశ్వర కోవెలలోని శివలింగానికి, కామాక్షీమాత ప్రతిమకు కడపకు చెందిన ఏడుకొండలు అనే భక్తుడు శుక్రవారం పంచలోహ నాగాభరణం తొడుగు, కిరీటం వితరణ చేశారు. ఆలయంలో శుక్రవారం ప్రత్యేక పూజలు చేసి శివలింగానికి, అమ్మవారికి పంచలోహ పరికరాలను తొడిగారు. కోవెలకు పంచలోహ పరికరాలు వితరణ చేయడం అభినందనీయమని ఆలయ ధర్మకర్త సుబ్బరాయుడు తెలిపారు.

● **చుండుపల్లెమ్మ ఆలయ పునరుద్ధరణ : సుండుపల్లి:** శిథిలావస్థలో ఉన్న చుండుపల్లెమ్మ ఆలయాన్ని శుక్రవారం పునరుద్ధరించారు. ఈ సందర్భంగా అమ్మవారి నూతన విగ్రహాన్ని ప్రతిష్ఠించారు. భాజపా మండల అధ్యక్షుడు ఎస్.వి.రమణగౌడ్ ఆధ్వర్యంలో పూజలు నిర్వహించారు.

పట్టణ స్వచ్ఛతకు పాటుపడదాం

మాట్లాడుతున్న పురపాలక కమిషనర్ లక్ష్మీనారాయణ

రాజంపేట, న్యూస్‌టుడే: స్వచ్ఛ సర్వేక్షణ్‌లో రాజంపేట పురపాలకను ప్రథమ స్థానంలో నిలిపేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పుర కమిషనర్ ఎల్.లక్ష్మీనారాయణ పిలుపునిచ్చారు. స్థానిక పురపాలక కార్యాలయంలో శుక్రవారం స్వచ్ఛ ఆంధ్ర కార్పొరేషన్, ఆల్ ఇండియా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ లోకల్ సెల్ఫ్ గవర్నమెంట్ సంయుక్త ఆధ్వర్యంలో పుర సచివాలయాల్లోని పర్యావరణ, వార్డు సచివాలయాల సిబ్బంది, సంక్షేమ కార్యదర్శులు, పారిశుద్ధ్య మేస్త్రీలకు ఒక రోజు శిక్షణ నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ ప్రతి ఉద్యోగి తమ శక్తిసామర్థ్యాల మేరకు పట్టణాన్ని స్వచ్ఛతగా ఉంచేందుకు పాటుపడాలన్నారు. స్వచ్ఛ విధానంలో ఉత్తమ పద్ధతులను తెలుసుకుని రాజంపేటను రాష్ట్రంలోనే మొదటి స్థానంలో నిలపాలని కోరారు. అనంతరం స్వచ్ఛ ఆంధ్ర కార్పొరేషన్ ప్రతినిధి కరుణాకర్ కార్యదర్శులకు శిక్షణ ఇచ్చారు.

● **స్వర్ణరథాలతో సాకారం..**

పోరుమామిళ్ల, న్యూస్‌టుడే: స్వర్ణ రథాలతో స్వచ్ఛత సాకారం అవుతుందని ఎంపీడీవో ఉపేంద్రరెడ్డి అన్నారు. స్థానిక మండల పరిషత్తు కార్యాలయంలో శుక్రవారం గుజిరి వ్యాపారులతో సమావేశం నిర్వహించి మాట్లాడారు. మండలానికి ఒక రథం ఏర్పాటు చేస్తామని తెలిపారు. గుజిరి వ్యాపారులకు ప్రభుత్వం చేయూతనిస్తుందన్నారు. ప్రజల నుంచి వ్యర్థాలను తీసుకుని వాటికి అవసరమైన నిత్యావసర వస్తువులను అందజేయడమే ఈ విధానం ప్రధాన ఉద్దేశం అన్నారు. ఈ కార్యక్రమంలో కలసపాడు ఎంపీడీవో మహబూబ్‌బాషా, బి.కోడూరు ఏవో వరదరాజులు, ఈవో ప్రసాదరెడ్డి పాల్గొన్నారు.

వ్యాపారులతో మాట్లాడుతున్న ఎంపీడీవో ఉపేంద్రరెడ్డి

కుష్ఠు.. సాధారణ చర్మవ్యాధే

ఒంటిమిట్ట: మాట్లాడుతున్న మలేరియా సబ్ యూనిట్ అధికారి సుబ్బరాయుడు

రాజంపేట, న్యూస్‌టుడే: కుష్ఠువ్యాధి సాధారణ చర్మవాధిలాంటిదేనని డీడీఎంహెచ్‌వో చిన్నికృష్ణ, జిల్లా లెప్రసీ అధికారి మనోహర్ తెలిపారు. స్థానిక ప్రభుత్వ ఆసుపత్రిలో శుక్రవారం స్పర్శ కుష్ఠు వ్యాధి నివారణ అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కుష్ఠువ్యాధి సోకిందని ఎవరూ భయపడాల్సిన అవసరంలేదని, త్వరగా నయం చేసే మందులు అందుబాటులో ఉన్నాయని తెలిపారు. దుస్తులు, ఆహారాన్ని అందజేశారు. ప్రభుత్వ వైద్యులు సౌజన్య, అనిల్‌కుమార్, ల్యాబ్ టెక్నీషియన్ శ్రీనివాసరాజు, నారాయణ సిద్ధరామయ్య, దాతలు చెంగల్‌రాయుడు కుటుంబ సభ్యులు పాల్గొన్నారు.

● **కాలానుగుణ వ్యాధులపై అప్రమత్తత అవసరం**

ఒంటిమిట్ట: కాలానుగుణంగా సంక్రమించే వ్యాధులపై ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సిద్దవటం మలేరియా సబ్ యూనిట్ అధికారి ఇ.సుబ్బరాయుడు, ఒంటిమిట్ట ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్యాధికారిణి సి.భావనరెడ్డి పేర్కొన్నారు. ఒంటిమిట్ట జిల్లా పరిషత్తు ఉన్నత పాఠశాలలో శుక్రవారం డ్రై డే కార్యక్రమాన్ని నిర్వహించారు. అనంతరం వారు మాట్లాడుతూ పరిసరాల పరిశుభ్రత పాటించాలని సూచించారు. మోటారు, కుళాయిలు, తరగతి గదులు, వంటశాల వద్ద నీరు నిల్వ లేకుండా జాగ్రత్తలు తీసుకోవాలని వివరించారు. గ్రామీణ ప్రాంతాల్లో దోమల ఉత్పత్తి జరిగే ప్రాంతాలను విద్యార్థులు గుర్తించి వైద్యాధికారులు, సిబ్బంది దృష్టికి తీసుకురావాలని కోరారు. రక్తహీనత ఉన్న వారు ఐరన్ మందు బిళ్లలను వాడాలని తెలిపారు. పర్యవేక్షకుడు భాస్కర్‌రెడ్డి, పీహెచ్ఎన్ వెంకటసుబ్బమ్మ, హెచ్ఎం రవీంద్రకుమార్, వైద్య సిబ్బంది పాల్గొన్నారు.

పీహెచ్‌సీల్లో కాన్పులు పెంచాలి

రికార్డులను తనిఖీ చేస్తున్న ఎన్‌హెచ్ఎం డీపీఎంఓ ప్రవీణ్‌కుమార్

ఒంటిమిట్ట, న్యూస్‌టుడే: ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో కాన్పుల సంఖ్యను పెంచాలని జాతీయ ఆరోగ్య సంస్థ జిల్లా కార్యక్రమం నిర్వహణాధికారి డాక్టర్ జె.ప్రవీణ్‌కుమార్ వైద్యాధికారులను ఆదేశించారు. ఒంటిమిట్ట పీహెచ్‌సీని శుక్రవారం ఎన్‌హెచ్ఎం డీపీఎంఓ తనిఖీ చేశారు. రికార్డులను పరిశీలించారు. ప్రసవాలు జరిగే గదిని చూసి శుభ్రత ఎందుకు పాటించడం లేదని సిబ్బందిని గట్టిగా ప్రశ్నించారు. అనంతరం డీపీఎంఓ మాట్లాడుతూ ప్రతినెలా పీహెచ్‌సీలో 10 కాన్పులు చేయాలని తెలిపారు. వైద్యులు, సిబ్బంది బాధ్యతాయుతంగా పనిచేసి నిర్దేశిత లక్ష్యాన్ని సాధించాలని ఆదేశించారు. సమయపాలన కచ్చితంగా పాటించాలని తెలిపారు. చిన్నారులకు క్రమం తప్పకుండా వ్యాధి నిరోధక టీకాలు వేయాలన్నారు. ప్రభుత్వాసుపత్రుల్లో ప్రసవాలు జరిగేలా గర్భిణులకు అవగాహన కల్పించాలని తెలిపారు. ఎంపీహెచ్ఈవోలు రామసుబ్బారెడ్డి, ప్రసాద్ పాల్గొన్నారు.

ఉపాధ్యాయుడికి పురస్కారం

కలసపాడు, న్యూస్‌టుడే: కలసపాడుకు చెందిన ఆర్ట్ ఆఫ్ లివింగ్ టీచరు బి.ఎస్.నారాయణరెడ్డి అల్లూరి సీతారామరాజు జాతీయ అవార్డు అందుకున్నారు. విజయవాడలో మదర్ సర్వీస్ సొసైటీ ఆధ్వర్యంలో ఆ సొసైటీ వ్యవస్థాపకుడు ఎం.ప్రసాదరావు, సినీ నటి సంధ్య, పలువురు ప్రముఖుల నుంచి ఈ అవార్డు అందుకున్నారు.

ఖాతాదారుల ఈకేవైసీ పూర్తి చేసుకోవాలి

రాజంపేట గ్రామీణ, న్యూస్‌టుడే: బ్యాంక్‌లో ఖాతాలు కలిగిన వారు తక్షణమే ఈకేవైసీ చేయించుకోవాలని తాళ్లపాక కెనరా బ్యాంక్ మేనేజర్ సుబ్బరాయుడు తెలిపారు. శుక్రవారం తాళ్లపాక గ్రామంలో ఆర్థిక అక్షరాస్యత వారోత్సవం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ ఈకెవైసీ చేసుకోవడం వల్ల మోసాలకు గురికాకుండా ఉంటుందన్నారు. ఏదైన సందేహం ఉంటే బ్యాంక్ వద్దకు చేరుకుని తమ సమస్యను పరిష్కరించుకోవాలని ఆయన కోరారు.

బాలికలకు రక్త పరీక్షలు

బద్వేలు గ్రామీణ, న్యూస్‌టుడే: పట్టణంలోని బాలుర ఉన్నత పాఠశాలలో శుక్రవారం బెంగళూరుకు చెందిన సెయింట్ జాన్స్ మెడికల్ కళాశాల వారి ఆధ్వర్యంలో బాలికలకు ఉచితంగా పలు రకాల రక్త పరీక్షలు నిర్వహించారు. ఈ సందర్భంగా మెడికల్ ఆఫీసర్ వై.శ్రీనివాసులు మాట్లాడుతూ 14 సంవత్సరాల నుంచి 45 లోపు వయస్సు ఉన్న వారికి ఉచితంగా రక్త పరీక్షలు నిర్వహిస్తున్నట్లు చెప్పారు. ఏవైనా జబ్బులు ఉన్నట్లు నిర్ధారణ అయితే బెంగళూరులో ఉచితంగా వైద్యసేవలు అందిస్తారని తెలిపారు. వైద్య సిబ్బంది, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.

యువకుడిపై పోక్సో కేసు నమోదు

ఒంటిమిట్ట, న్యూస్‌టుడే: బాలికను వేధింపులకు గురి చేసిన ఘటనపై అందిన ఫిర్యాదుపై మైదుకూరు మండలం ముదిరెడ్డిపల్లికి చెందిన జి.జీవన్‌కుమార్ (19)పై పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసినట్లు ఒంటిమిట్ట పోలీసులు తెలిపారు. ఖాజీపేట మండలంలోని ఓ పల్లెకు చెందిన బాలిక ఒంటిమిట్ట మండలంలోని ఓ గ్రామంలో ఉన్న సమీప బంధువుల ఇంటికి గతేడాది నవంబరులో వచ్చింది. కాగా.. ఆ బాలిక కనిపించలేదని డిసెంబరు 1న కేసు నమోదు అయింది. మూడు రోజుల కిందట పులివెందులలో ఉన్నట్లు పోలీసులు గుర్తించి కుటుంబసభ్యులకు అప్పగించారు. బాలికను ఓ యువకుడు వేధింపులకు గురి చేశాడని నిర్ధారించుకుని పోక్సో యాక్టు ప్రకారం కేసును మార్పు చేశామని ఎస్.ఐ వి.శ్రీనివాసులు తెలిపారు.

ఇంటి అక్రమ నిర్మాణం పరిశీలన

ముడుంపాడు (సుండుపల్లి), న్యూస్‌టుడే: ముడుంపాడు గ్రామం కురవపల్లి పరిధిలో ఓ వ్యక్తి వంకపై పిల్లర్లు వేసి దానిపై ఇంటి నిర్మాణం చేస్తున్న తీరుపై శుక్రవారం తహసీల్దార్ మహబూబ్ చాంద్ పరిశీలించారు. స్థల విషయం నిర్ణయం జరిగేవరకు ఇంటి నిర్మాణం చేయవద్దని చెప్పినా పనులు కొనసాగించడం తగదని స్పష్టం చేశారు. ఎస్సై ఎస్‌కేఎం హుస్సేన్, ఎంపీడీవో సుధాకరరెడ్డి, ఇరిగేషన్ పించ ఏఈఈ నాగేంద్రనాయక్, సిబ్బంది పాల్గొన్నారు.

కమ్మలు మార్చారని ఫిర్యాదు

పోరుమామిళ్ల: పట్టణంలోని ఒక బంగారం దుకాణంలో కమ్మలను కొనేందుకు ఇద్దరు మహిళలు శుక్రవారం వచ్చారు. ఆయన కమ్మలను చూపిస్తుండగా తమ వద్ద ఉన్న కమ్మలను అక్కడి పెట్టి అక్కడ ఉన్న 5 గ్రాముల కమ్మలను తీసుకెళ్లారు. సీసీటీవీ పరిశీలించగా కమ్మలను మార్చి వెళ్లినట్లు గుర్తించారు. 2.5 గ్రాములు తేడా ఉన్నట్లు గుర్తించి పోలీసుల దృష్టికి తీసుకెళ్లారు.

ప్రభుత్వ పథకాలు ప్రజల్లోకి తీసుకెళ్లండి

పోస్టర్లను ఆవిష్కరిస్తున్న తెదేపా వీరబల్లి మండల అధ్యక్షుడు భానుగోపాల్‌రాజు, నాయకులు

ఒంటిమిట్ట, సిద్దవటం, వీరబల్లి, న్యూస్‌టుడే: కూటమి ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను తెదేపా కార్యకర్తలు, అభిమానులు ప్రజల్లోకి తీసుకెళ్లాలని ఆ పార్టీ మండల శాఖ అధ్యక్షుడు గజ్జల నరసింహారెడ్డి, ఆలూరి వెంకటసుబ్బయ్య అన్నారు. ఒంటిమిట్ట, సిద్దవటం, వీరబల్లి తెదేపా కార్యాలయం, తదితర ప్రాంతాల్లో 'మై టీడీపీ స్టేట్ టు బూత్, లీడర్ టు క్యాడర్' గోడ పత్రాలను శుక్రవారం ఆవిష్కరించారు. వారు మాట్లాడుతూ ప్రతిఒక్కరూ పార్టీ సిద్ధాంతాలను అనుసరించాలని తెలిపారు. రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా క్రియాశీలక పాత్ర పోషించాలని కోరారు. క్లస్టర్ ఇన్‌ఛార్జి తుమ్మలకుంట్ల ఈశ్వరయ్య, కో కన్వీనరు కట్టా సుబ్బరాయుడు, నాయకులు కొత్తపల్లి బొబ్బిలిరాయుడు, మామిళ్ల శ్రీహరి, గగ్గుటూరి మౌలాలి, చల్లా రోశయ్య, గజ్జల శ్రీనివాసులురెడ్డి పాల్గొన్నారు. * సిద్దవటంలో తెదేపా మండల అధ్యక్షుడు రాజశేఖర్, రాజంపేట పార్లమెంటు నియోజకవర్గం ఉపాధ్యక్షుడు నాగమునిరెడ్డి మాట్లాడుతూ శ్రేణులు ఏకతాటిపై నిలవాలన్నారు. నాయకులు చలమయ్య, మల్లు వెంకటసుబ్బారెడ్డి, శ్రీనివాసులు, అయ్యప్ప నాయుడు, నాగభూషణం, వెంకటసుబ్బారెడ్డి, పాలకొండయ్య, హరి పాల్గొన్నారు. * వీరబల్లిలో తెదేపా మండల అధ్యక్షుడు ఎం.భానుగోపాల్‌రాజు మాట్లాడుతూ ఈ యాప్ ప్రతి కార్యకర్త మొబైల్లో తప్పక ఉండేలా చూసుకోవాలన్నారు. క్లస్టర్ కన్వీనర్ చలపతి, కో కన్వీనర్ ఎన్.రమేష్, సొసైటీ డైరెక్టర్ లక్ష్మీరెడ్డి, తెలుగు యువత అధ్యక్షుడు ఆర్.రమణనాయుడు, ఐటీడీపీ మండల కన్వీనర్ వెంకటరమణ, విజయ్, భాస్కర్, వినయ్, కార్తీక్, చిరంజీవి తదితరులు పాల్గొన్నారు.

విద్యుత్తు వినియోగదారులు సహకరించాలి

రాజంపేట, న్యూస్‌టుడే: రాజంపేట 220 కేవీ సబ్‌స్టేషన్‌లో అదనపు కొత్త లైన్ పనులు ఈనెల 14 నుంచి ఏప్రిల్ 10వ తేదీ వరకు నిర్వహిస్తున్నట్లు విద్యుత్తు శాఖ ఈఈ రాజశేఖర్‌రెడ్డి తెలిపారు. ఈ సమయంలో ఒకే లైన్‌పై విద్యుత్తు సరఫరా జరుగుతుందని, ఏదైనా అనుకోని సంఘటనలతో రాజంపేట, రైల్వేకోడూరు, చిట్వేలి, పెనగలూరు, ఓబులవారిపల్లి, పుల్లంపేట ప్రాంతాల్లో నాలుగు, అయిదు గంటలు విద్యుత్తు సరఫరా ఆగిపోయే అవకాశముందన్నారు. ఈ విషయాన్ని గమనించి వినియోగదారులు తమ సిబ్బందికి సహకరించాలని కోరారు. ఇక సబ్‌స్టేషన్‌లో మరమ్మతుల కారణంగా శనివారం ఉదయం 9 గంటల నుంచి 1 గంట వరకు విద్యుత్తు సరఫరాలో అంతరాయం ఏర్పడుతుందన్నారు.

రోడ్డు నిర్మాణ పనులు ప్రారంభం

నందలూరు, న్యూస్‌టుడే: మండలంలోని పాటూరులోని ఎగువ కుమ్మరిపల్లి నుంచి నాగిరెడ్డిపల్లె వరకు దాదాపు రూ.40 లక్షలతో నూతన రోడ్డు నిర్మాణ పనులను శుక్రవారం జడ్పీటీసీ మాజీ సభ్యుడు, జనసేన నాయకుడు యల్లటూరు శివరామరాజు ప్రారంభించారు. నాగిరెడ్డిపల్లె, పాటూరు పంచాయతీల్లో దాదాపు రూ.కోటికిపైగా నిధులతో పనులు చేపట్టారు. ఈ కార్యక్రమంలో పీఆర్ ఈఈ నాయక్, డీఈ శ్రీనివాసులు, షబ్బీర్ అహమ్మద్, మాజీ సర్పంచి సమ్మెట శివప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.

ఉప్పరపల్లెలో కట్టడాల అడ్డగింత

సిద్దవటం, న్యూస్‌టుడే : మండలంలోని ఉప్పరపల్లెలో నిర్మిస్తున్న అక్రమ కట్టడాలను శుక్రవారం రెవెన్యూ అధికారులు అడ్డుకున్నారు. పెద్దపల్లె రెవెన్యూ గ్రామంలోని సర్వే సంఖ్య 936/ఏ లోని 20 సెంట్ల స్థలంలో స్థానికేతరులు కొందరు యంత్రంతో చదును చేసి పునాదుల పనులు చేపట్టారు. ఈ అంశంపై శుక్రవారం 'ఈనాడు'లో 'అర్హులు డీ'కేడీ'లు' అనే శీర్షికతో కథనం ప్రచురితమవడంతో ఆర్ఐ ప్రసాద్, సిబ్బంది వచ్చి అక్రమ కట్టడాలను అడ్డుకున్నారు.

ముంగిట్లో ఉత్సవాలు.. కనిపించని ఏర్పాట్లు

–న్యూస్‌టుడే, రాజంపేట గ్రామీణ



బాహుదా నది వద్ద నిర్మించని బారికేడ్లు

ప్రమాదం జరిగే ప్రాంతాల్లో నిర్లక్ష్యం తగదు

జిల్లాలో ప్రసిద్ధిచెందిన హత్యరాల పుణ్యక్షేత్రంలోని త్రేతేశ్వర స్వామి ఆలయ పరిసరాల్లో మహాశివరాత్రి ఏర్పాట్లు చేపట్టకపోవడంతో భక్తుల్లో ఆందోళన వ్యక్తమవుతోంది. ఏటా వేలాదిగా వచ్చే భక్తుల భద్రతపై అధికారులు ఎందుకు చర్యలు చేపట్టలేదని ప్రశ్నిస్తున్నారు. బాహుదా నదిలో పుణ్యస్నానాలు చేస్తే ప్రమాదకర పరిస్థితులు ఎదురుకాకుండా అప్రమత్తం కావాల్సి ఉంది. నదిలో లోతు ఎక్కువగా ఉంది. దీనికితోడు ప్రమాదకర తీగలు ఉండడం వల్ల గతంలో భక్తులు నదిలోకి ప్రవేశించకుండా భారీ భద్రత ఏర్పాట్లు చేశారు. ప్రత్యేక బోటు ఏర్పాటు చేసి పోలీసులు పర్యవేక్షించేవారు. ఈ ఏడాది ఈ ఏర్పాట్లు కనిపించడం లేదు. దీనిపై ఆలయ ఈవో సురేష్‌రెడ్డితో 'న్యూస్‌టుడే' ప్రస్తావించగా గతంలో రూ.లక్షతో ఆర్అండ్‌బీ శాఖ అధికారులు పనులు చేపట్టేవారన్నారు. ఈసారి డబ్బులు వృథాకాకుండా ఉత్సవ కమిటీ, ఆలయ ఛైర్మన్‌ల ఆధ్వర్యంలో శాశ్వతంగా పనులు చేస్తున్నామన్నారు.

వేతనాల పెంపుపై హర్షం

ఒంటిమిట్ట, న్యూస్‌టుడే: ఆంధ్రప్రదేశ్ 108 అత్యవసర వాహనం ద్వారా చక్కగా సేవలు అందిస్తున్న తమకు వేతనాలను పెంచాలని కూటమి ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై సిబ్బంది హర్షం వ్యక్తం చేశారు. ఒంటిమిట్ట ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ప్రాంగణంలో శుక్రవారం టెక్నీషియన్లు సుబ్బారెడ్డి, నాగబాబు, పైలెట్లు భాస్కర్, ఎరికలయ్య సీఎం నారా చంద్రబాబు నాయుడుకు, భవ్య ఆరోగ్య సేవా సంస్థ యాజమాన్యానికి కృతజ్ఞతలు తెలిపారు. రానున్న రోజుల్లో మరింత బాధ్యతగా పనిచేస్తామని వివరించారు.

పోరుమామిళ్ల: 108 ఉద్యోగుల జీతాల పెంపుపై పోరుమామిళ్ల ఉద్యోగులు హర్షం వ్యక్తం చేశారు. పోరుమామిళ్ల ప్రభుత్వ ఆసుపత్రి ఆవరణంలో 'థాంక్యూ సీఎం' అనే ప్లకార్డులతో ప్రదర్శించారు. ఈ సందర్భంగా ఉద్యోగులు మాట్లాడారు. ఉద్యోగి జీతానికి అదనంగా రూ.2 వేలు పెంచారని తెలిపారు.

ఒంటిమిట్ట: ప్రభుత్వ నిర్ణయంపై హర్షం వ్యక్తం చేస్తున్న 108 సిబ్బంది

ఈనాడు
దినపత్రికలో అన్ని రకాల ప్రకటనల (అడ్వర్టైజ్‌మెంట్స్) కొరకు
Cell: 99899 97626
ఈనాడు పత్రిక కోసం సంప్రదించండి
Cell: 91771 11468

(c) eenadu

ప్రొద్దుటూరు

• ప్రొద్దుటూరు • జమ్మలమడుగు • మైదుకూరు

మేమున్నాం.. మీకు తోడుగా..

(10 AM to 1 PM)
ప్రొద్దుటూరు : 9966349431
జమ్మలమడుగు : 9494294241
మైదుకూరు : 8008573447

? : ప్రొద్దుటూరు నామా ఎరుకలయ్య ఆశ్రమం సమీపంలో విద్యుత్తు దీపం వెలగడం లేదు. - **లక్ష్మీదేవి, స్థానికురాలు**

☑ : వీధి దీపం వెలిగేలా చర్యలు తీసుకుంటాం.
- **సురేంద్రనాథరెడ్డి, ఏఈ, పురపాలకసంఘం**

? : కుమ్మరకొట్టాలవీధిలో కాలువల్లో పూడికతీత పనులు చేపట్టలేదు. - **శ్రీనివాసులు, కుమ్మరకొట్టాల వీధి**

☑ : పూడికతీతకు చర్యలు తీసుకుంటాం.

? : ప్రొద్దుటూరు సూపర్‌బజారు రోడ్డులో కాలువల్లో పూడిక తొలగించలేదు. - **శివప్రసాద్, ప్రొద్దుటూరు**

☑ : కాలువలో పూడిక తీసేలా చర్యలు తీసుకుంటాం.

? : పట్టణంలోని దర్గావీధికి ఎదురుగా ఉన్న ప్రాంతంలో కాలువల్లో పూడికతీత చేపట్టలేదు. - **ఓబులమ్మ, స్థానికురాలు**

☑ : కాలువల్లో పూడిక తీయించేలా చూస్తాం.

(పై మూడు ప్రశ్నలకు పారిశుద్ధ్య అధికారి నూర్‌బాషా సమాధానమిచ్చారు) - న్యూస్‌టుడే, ప్రొద్దుటూరు పట్టణం

అదనపు వసూళ్లకు పాల్పడితే చర్యలు

గ్యాస్ సిలిండర్ల సరఫరాలో అదనపు వసూళ్లకు పాల్పడిన వ్యక్తిపై చర్యలు తీసుకోవాలని యాజమాన్యానికి సూచించినట్లు పౌరసరఫరాలశాఖ ఏఎస్‌వో గోవింద్‌మోరే తెలిపారు. గ్యాస్ సిలిండర్ల సరఫరాలో అక్రమ వసూళ్లపై సామాన్యులపై 'అదనపు బండ బాదుడు' శీర్షికన ఈ నెల 13న ఈనాడులో కథనం ప్రచురితమైంది. ఈ మేరకు ఏఎస్‌వో, ఆర్ఐ ప్రమీల ఎర్రగుంట్ల గ్యాస్ ఏజెన్సీని పరిశీలించారు. - **న్యూస్‌టుడే, ఎర్రగుంట్ల**

వ్యాసరచన పోటీలకు ఆహ్వానం

ప్రొద్దుటూరు : ఈ నెల 21న అంతర్జాతీయ మాతృభాష దినోత్సవం పురస్కరించుకొని యువ కవులు, గాయకులను ప్రోత్సహించడంతో పాటు విద్యార్థులకు వ్యాసరచన, వక్తృత్వ పోటీలను నిర్వహిస్తామని సాహిత్య కళాభారతి కార్యదర్శి జింకా సుబ్రహ్మణ్యం తెలిపారు. ఆసక్తి ఉన్న వారు 97046 51414 సంప్రదించాలని కోరారు.

కాసులిస్తేనే కుళాయి కనెక్షన్

పైప్‌లైన్ పనుల్లో దెబ్బతిన్న వాటికి అక్రమ వసూళ్లు

ప్రొద్దుటూరు, న్యూస్‌టుడే: పాత పైపులు తుప్పు పట్టి కలుషితమవుతున్న నీరు సరఫరాను నియంత్రించాలనే ఉద్దేశంతో ప్రొద్దుటూరు గాంధీరోడ్డులో నూతన భూగర్భ తాగునీటి గొట్టాల ఏర్పాటు పనులు సాగుతున్నాయి. దీనికి 15వ ఆర్థిక సంఘం నిధులు రూ.73 లక్షలు కేటాయించారు. 8 ఇంచుల గొట్టాలను 840 మీటర్ల దూరం ఏర్పాటు చేయనున్నారు. పనులు చేస్తున్న సమయంలో ఇల్లు, దుకాణాలకు చెందిన తాగునీటి గొట్టాలు ధ్వంసమయ్యాయి. దీంతో స్థానికులకు తాగునీటి కష్టాలు ఏర్పడ్డాయి. ప్రజలకు ఎలాంటి ఇబ్బంది లేకుండా తిరిగి తాగునీటి కనెక్షన్లు ఇవ్వాల్సి ఉన్నా క్షేత్రస్థాయిలో కొంత మంది సిబ్బంది తాగునీటి కనెక్షన్ ఇచ్చేందుకు రూ.2 వేలు నుంచి రూ.10 వేల వరకు వసూళ్లకు పాల్పడుతున్నారనే ఆరోపణలున్నాయి.

గాంధీరోడ్డులో పైపులైను ఏర్పాటుకు తీసిన గుంత

● పనుల్లో భాగంగా తొలగిపోయిన ఓ ఇంటి కుళాయి తిరిగి ఏర్పాటు చేయాలని బాధితుడు కోరగా రూ.10 వేలు ఖర్చు అవుతోందని చెప్పారు. గతంలో ఒక్క పైసా ఖర్చు కాకుండా తొలగించిన వారే ఏర్పాటు చేసినప్పటికీ ప్రస్తుతం దోపిడీకి పాల్పడుతున్నారని బాధితుడు వాపోతున్నారు. ఈ విషయం అధికారుల దృష్టికి తీసుకెళ్లినా పట్టించుకోలేదు.

● ఈ విషయమై పురపాలక సంఘం తాగునీటి సరఫరా ఇంజినీరింగ్ విభాగం ఏఈ సురేంద్ర మాట్లాడుతూ నీటి కనెక్షన్లు తొలగిపోయిన వారికి తామే తిరిగి ఏర్పాటు చేయిస్తామన్నారు. ఇందుకు రూ.100 కంటే ఎక్కువ ఖర్చవ్వదని, అధిక మొత్తం వసూలు చేసే వారిపై చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు.

రావణ బ్రహ్మ వాహనంపై వీరభద్రుడు

చాపాడు, న్యూస్‌టుడే: మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల్లో భాగంగా అల్లాడుపల్లె వీరభద్రస్వామి రావణబ్రహ్మ వాహనంపై దర్శనమిచ్చారు. శుక్రవారం సాయంత్రం ఊరేగింపులో పెద్ద ఎత్తున భక్తులు పాల్గొని పూజలు చేశారు. సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి.

భక్తులకు దర్శనమిస్తున్న భద్రకాళీ సమేత వీరభద్రస్వామి

అభివృద్ధి పనులకు నిధులు కేటాయించండి

ప్రొద్దుటూరు వైద్యం, న్యూస్‌టుడే: నిధులు కేటాయించి ప్రొద్దుటూరు అభివృద్ధికి సహకరించాలని ఎమ్మెల్యే నంద్యాల వరదరాజులురెడ్డి కోరారు. ఈ మేరకు పురపాలక శాఖ మంత్రి నారాయణను శుక్రవారం రాష్ట్ర సచివాలయంలో శుక్రవారం ఎమ్మెల్యే కలిశారు. పురపాలక అభివృద్ధి, పట్టణంలో జరుగుతున్న రోడ్ల విస్తరణ పనుల గురించి చర్చించారు.

మంత్రి నారాయణతో మాట్లాడుతున్న ఎమ్మెల్యే వరదరాజులురెడ్డి

● ప్రొద్దుటూరు ఆర్టీసీ నూతన బస్టాండు పూర్తి చేసి అందుబాటులోకి తెచ్చేలా చర్యలు తీసుకోవాలని ఎమ్మెల్యే నంద్యాల వరదరాజులురెడ్డి కోరారు. ఈ మేరకు ఎమ్మెల్యే శుక్రవారం అసెంబ్లీలో మాట్లాడారు. బస్టాండు నిర్మాణం మూడేళ్ల క్రితం ప్రారంభించి ఇప్పటికీ పూర్తి చేయలేదన్నారు. దీంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని వివరించారు.

లండన్ వైద్యుడికి సన్మానం

జమ్మలమడుగు, న్యూస్‌టుడే: సీఎస్ఐ క్యాంప్‌బెల్ ఆసుపత్రిలో గతంలో పనిచేసిన లిండన్‌కు చెందిన డాక్టర్ విలియం కటింగ్‌ను ప్రముఖులు సన్మానించారు. శుక్రవారం రాత్రి ఆసుపత్రి ఆవరణలో సూపరింటెండెంట్ అగస్టీన్ రాజు ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమానికి దైవసేవకుడు మైఖేల్ బాబు, మాజీ ఎమ్మెల్సీ దేవగుడి నారాయణరెడ్డి, ఎమ్మెల్యే ఆదినారాయణరెడ్డి కుమారుడు సుధీర్‌రెడ్డి, డాక్టర్ ఎంఎల్ నారాయణరెడ్డి హాజరయ్యారు.

డ్రగ్స్ నిర్మూలనకు కృషి

చాపాడు, న్యూస్‌టుడే: డ్రగ్స్ నిర్మూలనకు అందరం కలిసికట్టుగా పాటుపడదామని ఎంఈవోలు రవిశంకర్, వంశీకృష్ణ పిలుపునిచ్చారు. శుక్రవారం చాపాడులోని గూడూరు అప్పయ్యగారి సుబ్బరాయుడు జడ్పీ ఉన్నత పాఠశాల విద్యార్థులు డ్రగ్స్, బాల్య వివాహాలపై అవగాహన కల్పిస్తూ ర్యాలీ నిర్వహించారు. హెచ్ఎం వెంకటలక్ష్మి పాల్గొన్నారు.

ర్యాలీ నిర్వహిస్తున్న ఎంఈవోలు, ఉపాధ్యాయులు, విద్యార్థులు

సంక్షేమ పథకాలు ప్రజల్లోకి తీసుకెళ్లండి

గోడపత్రాలు ఆవిష్కరిస్తున్న మాజీ ఎమ్మెల్సీ దేవగుడి నారాయణరెడ్డి, కార్యకర్తలు

జమ్మలమడుగు, న్యూస్‌టుడే: కూటమి ప్రభుత్వం ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు, అభివృద్ధిని తెదేపా నాయకులు, కార్యకర్తలు ప్రజల్లోకి తీసుకెళ్లాలని మాజీ ఎమ్మెల్సీ దేవగుడి నారాయణరెడ్డి సూచించారు. శుక్రవారం స్థానిక తెదేపా కార్యాలయంలో మై టీడీపీ యాప్ డౌన్‌లోడ్ స్కానర్ గోడపత్రాలను ఆవిష్కరించారు. కార్యక్రమంలో ప్రసాద్, పరమేశ్వర్ రెడ్డి, రామయ్య, నవీన్ రాయల్, శ్రీనివాసులరెడ్డి, అంకాల్ తదితరులు పాల్గొన్నారు.

యునాని ఆసుపత్రి మంజూరుపై సంబరాలు

ప్రొద్దుటూరు విద్య, న్యూస్‌టుడే: ప్రొద్దుటూరులో యునాని మెడికల్ కళాశాల ఏర్పాటుకు రూ.70 కోట్లు ప్రభుత్వం మంజూరు చేయడంపై భాజపా నాయకులు శుక్రవారం సంబరాలు చేసుకున్నారు. ఈ సందర్భంగా సీఎం చంద్రబాబు, మంత్రి సత్యకుమార్, ఎమ్మెల్యే నంద్యాల వరదరాజులరెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు. వేర్వేరుగా జరిగిన కార్యక్రమాల్లో ఎన్టీఆర్ వైద్య విశ్వవిద్యాలయం పాలక మండలి సభ్యుడు వడబోకుమార్‌రెడ్డి, ఉపాధ్యాయ సంఘం నేత ఒంటేరు శ్రీనివాసులరెడ్డి, భాజపా జిల్లా ప్రధాన కార్యదర్శి కోనేటి ప్రదీప్‌రెడ్డి, పట్టణాధ్యక్షుడు-2 పాశం కిరణ్‌కుమార్ తదితరులు హర్షం వ్యక్తం చేశారు.

ర్యాలీ చేస్తున్న భాజపా నాయకులు

విద్యుత్తు సరఫరాలో అంతరాయం నేడు

మైదుకూరు, న్యూస్‌టుడే : నియోజకవర్గ వ్యాప్తంగా శనివారం ఉదయం 8.30 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు విద్యుత్తు సరఫరాలో అంతరాయం ఉంటుందని డీఈఈ శ్రీకాంత్ తెలిపారు. వినియోగదారులు సహకరించాలని కోరారు.

మహా శివరాత్రికి పక్కాగా ఏర్పాట్లు

ప్రొద్దుటూరు పట్టణం, జమ్మలమడుగు గ్రామీణ, మైలవరం, ఎర్రగుంట్ల, ఖాజీపేట, న్యూస్‌టుడే : మహాశివరాత్రి పర్వదినానికి ఆలయాల్లో భక్తులకు ఇబ్బంది లేకుండా ఏర్పాటు చేస్తున్నారు. జమ్మలమడుగు మండలం కన్యతీర్థం, మైలవరం మండలం గండికోట అగస్త్యేశ్వరస్వామి కోన, ప్రొద్దుటూరు శివాలయం, ఎర్రగుంట్ల మండలం పోట్లదుర్తి అగస్త్యేశ్వరస్వామి, ఖాజీపేట మండలం నాగ నాథేశ్వర, తదితర ఆలయాల్లో ఏర్పాట్లను అధికారులు, పోలీసులు పర్యవేక్షించారు.

మఠాధిపతికి స్వర్ణకిరీటం అప్పగింత

బ్రహ్మంగారిమఠం, న్యూస్‌టుడే: వీరబ్రహ్మేంద్రస్వామి పూర్వ మఠాధిపతికి చెందిన స్వర్ణకిరీటం, స్వర్ణరుద్రాక్షమాల, స్వర్ణ కంకణాలు, వెండివస్తువులను నూతన మఠాధిపతిగా ఉన్న వెంకటాద్రిస్వామికి అందించారు. శుక్రవారం దేవాదాయ శాఖాధికారులు శంకర్‌బాలాజీ, జనార్దన్, మేనేజర్ ఈశ్వరయ్య ఆచారి మఠాధిపతికి ఇచ్చారు.

గౌరవ వేతనం పెంపుపై హర్షం

జమ్మలమడుగు గ్రామీణ, న్యూస్‌టుడే: రాష్ట్ర ప్రభుత్వం 108 అంబులెన్స్ సర్వీసులో ఐదు నుంచి పదేళ్లు పూర్తి చేసుకున్న ఈఎంటీలు, డ్రైవర్ల గౌరవవేతనం అదనంగా నెలకు రూ.2 వేలు పెంచడంపై ఉద్యోగులు హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా శుక్రవారం జమ్మలమడుగులో 108 కార్యాలయం వద్ద అంబులెన్స్ వాహనం ముందు ఉద్యోగులు ముఖ్యమంత్రికి కృతజ్ఞతలు తెలిపారు.

ఆర్థిక అక్షరాస్యతపై అవగాహన

చాపాడు, న్యూస్‌టుడే: బ్యాంకు ఖాతా వివరాలు ఎవరైనా అడిగితే ఫోన్ ద్వారా సమాచారం చెప్పవద్దని యూనియన్ బ్యాంకు రీజినల్ హెడ్ లక్ష్మీతులసి సూచించారు. శుక్రవారం చాపాడులో ఆర్థిక అక్షరాస్యతపై డ్వాక్రా మహిళలకు అవగాహన కల్పించారు. ఖాతా వివరాలు సంబంధితశాఖ బ్యాంకులోనే సమర్పించాలన్నారు. జిల్లా లీడ్ మేనేజరు జనార్దన్, ఏఎస్ఐ నాగేంద్ర ప్రసాద్, చాపాడు శాఖ మేనేజరు కేవీ రమణ, డిప్యూటీ మేనేజరు రాఘవరెడ్డి, పీవో రఘురామిరెడ్డి పాల్గొన్నారు.

విద్యార్థులకు ధ్రువపత్రాల అందజేత

ధ్రువపత్రాలు అందుకున్న విద్యార్థులతో ప్రిన్సిపల్ నారాయణరెడ్డి

మైదుకూరు, న్యూస్‌టుడే: స్థానిక ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో పీఎం ఉష కింద శిక్షణ పొందిన విద్యార్థులకు శుక్రవారం ధ్రువపత్రాలను అందజేశారు. ఇంజినీరింగ్ విభాగంలో 50 మంది కళాశాల విద్యార్థులకు శిక్షణ ఇచ్చారు. డిజిటల్ ఉపాధిలో ఏఐపై అవగాహన పెంపొందించుకొనే అవకాశం ఉంటుందన్నారు. సమావేశంలో ఈపీఎస్ కంపెనీ నిపుణుడు సుబాష్ చంద్రబోస్, ప్రిన్సిపల్ పి.నారాయణరెడ్డి, కోఆర్డినేటర్ నవనీశ్వర్‌రెడ్డి, అధ్యాపకుడు పి.రామేశ్వర్‌రెడ్డి పాల్గొన్నారు.

కంటి అద్దాల పంపిణీ

దువ్వూరు, న్యూస్‌టుడే : విద్యార్థులు కంటి ఆరోగ్యంపై జాగ్రత్తలు తీసుకోవాలని జిల్లా ఉప వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ మల్లేష్ సూచించారు. దువ్వూరు మండలం చల్లబసాయపల్లె జడ్పీ ఉన్నత పాఠశాలలో జాతీయ అంధత్వ నివారణలో విద్యార్థులకు ఉచితంగా కంటి అద్దాలు అందజేశారు. మండల వైద్యాధికారులు సురేష్‌బాబు, రోషిణి, చంద్రమౌళి పాల్గొన్నారు.

ప్రజలకు అవగాహన కల్పిస్తున్న జిల్లా వైద్య ఆరోగ్య అధికారి నాగరాజు

పరిసరాల శుభ్రత తప్పనిసరి

ఖాజీపేట, న్యూస్‌టుడే: పరిసరాల శుభ్రతతో రోగాలు దూరమవుతాయని జిల్లా వైద్య ఆరోగ్య అధికారి నాగరాజు తెలిపారు. ఖాజీపేట మండలం పరిధిలోని బుడ్డాయపల్లెలో శుక్రవారం మండల వైద్య అధికారి డాక్టర్ ఇళయ రాణి ఆధ్వర్యంలో నాగరాజు డ్రై డే కార్యక్రమం నిర్వహించారు.

పర్యాటకంగా అభివృద్ధి చేయండి

బ్రహ్మంగారిమఠం, న్యూస్‌టుడే: వీరబ్రహ్మేంద్రస్వామి మఠాన్ని ప్రముఖ పుణ్యక్షేత్రంగా, పర్యాటకంగా అభివృద్ధి చేయాలని సీపీఎం జిల్లా కార్యదర్శి చంద్రశేఖర్, కార్యవర్గ సభ్యులు శివకుమార్ అన్నారు. ఈ మేరకు శుక్రవారం స్థానిక సుందరయ్య భవన్‌లో పార్టీ మండల కమిటీ సమావేశం నిర్వహించారు.

వైకాపా అసత్య ప్రచారంపై మండిపాటు

ప్రొద్దుటూరు గ్రామీణ, న్యూస్‌టుడే: కూటమి ప్రభుత్వం అమలు చేస్తున్న సూపర్ సిక్స్, సంక్షేమ, అభివృద్ధి పనులపై వైకాపా నాయకులు దుష్ప్రచారం చేస్తున్నట్లు నాయీబ్రాహ్మణ కార్పొరేషన్ డైరెక్టరు వేణుగోపాల్ మండిపడ్డారు. శుక్రవారం బొజ్జవారిపల్లెలో శుక్రవారం విలేకరులతో మాట్లాడారు. గత ఎన్నికల్లో వైకాపాకు ఓటర్లు గట్టిగా బుద్ధిచెప్పినా ఏమాత్రం వాస్తవాలను గ్రహించడం లేదన్నారు. మాజీ సర్పంచి లక్ష్మయ్య, పార్టీ నేతలు పాల్గొన్నారు.



పీఆర్సీ కోసం చలో విజయవాడ 17న

ప్రొద్దుటూరులో రణభేరి ముగింపు కార్యక్రమంలో యూటీఎఫ్ నాయకులు

మైదుకూరు, న్యూస్‌టుడే : పీఆర్సీ కమిటీ నియమించాలనే డిమాండుతో 17న చలో విజయవాడ నిర్వహిస్తున్నట్లు యూటీఎఫ్ రాష్ట్ర కార్యదర్శి లక్ష్మీరాజ డిమాండు చేశారు. మూడో విడత రణభేరి 2.0 జీపు జాతా కార్యక్రమం మైదుకూరులో నిర్వహించారు. పీఆర్సీ అమలయ్యే వరకు 29 శాతం మధ్యంతర భృతి ఇవ్వాలని డిమాండు చేశారు. కార్యక్రమంలో ఉపాధ్యాయులు పాల్గొన్నారు..

ప్రొద్దుటూరు విద్య, న్యూస్‌టుడే: ఉద్యోగులకు రావాల్సిన ఆర్థిక ప్రయోజనాలను వెంటనే చెల్లించాలని యూటీఎఫ్ రాష్ట్ర కార్యదర్శి లక్ష్మీరాజ, జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు విజయకుమార్, మహేష్‌బాబు అన్నారు. శుక్రవారం సాయంత్రం ప్రొద్దుటూరులోని పెన్నానగర్ ఉర్దూ పాఠశాలలో యూటీఎఫ్ రణభేరి ముగింపు కార్యక్రమం నిర్వహించారు. నాయకులు రవికుమార్, నరసింహారావు, ఫయాజుద్దీన్, కంబగిరి, రమణ, అహ్మద్, దేవదత్తం పాల్గొన్నారు.

అధికారులతో మాట్లాడుతున్న కమిషనర్ రవిచంద్రారెడ్డి

పారిశుద్ధ్య పనులపై ప్రత్యేక దృష్టి

ప్రొద్దుటూరు పట్టణం, న్యూస్‌టుడే: పురపాలక పరిధిలోని పారిశుద్ధ్యంపై ప్రత్యేక దృష్టి సారించాలని కమిషనర్ రవిచంద్రారెడ్డి సిబ్బందిని ఆదేశించారు. శుక్రవారం సాయంత్రం అధికారులతో ఆయన సమావేశాన్ని నిర్వహించారు. పట్టణంలో 12మందిని ప్రత్యేక అధికారులుగా నియమించారు. సహాయ కమిషనర్ మంజునాథ, పురపాలక ఇంజినీరు శ్రీనివాసులు తదితరులు పాల్గొన్నారు.

బంగారు దుకాణం తనిఖీ

ప్రొద్దుటూరు పట్టణం, న్యూస్‌టుడే: ప్రొద్దుటూరు పట్టణం మెయిన్ బజారులోని ఓ బంగారు దుకాణంపై శుక్రవారం వాణిజ్యపన్నులశాఖ సీటీవో స్థాయి అధికారి ఆధ్వర్యంలో తనిఖీ చేపట్టారు. సదరు దుకాణదారుడు గత ఆర్థిక ఏడాది రూ.9కోట్ల వ్యాపారం చేశాడు. ప్రస్తుత ఏడాది జీరో వ్యాపారం చేస్తున్నట్లు అధికారులు గుర్తించారు. దుకాణదారుడు సంస్థ పేరును మార్చుకొని వ్యాపారం చేస్తున్నాడు. ఆ వ్యాపారి చేపట్టిన అమ్మకాలు, కొనుగోలుకు చెందిన రికార్డులను అధికారులు కోరగా మూడు రోజుల అనంతరం సమాచారాన్ని అందిస్తానని చెప్పడంతో అధికారులు వెనుదిరిగారు.

రేషన్ దుకాణాలపై దాడులు

ఖాజీపేట, న్యూస్‌టుడే: తహసీల్దార్ రమణమ్మ ఆదేశాల మేరకు శుక్రవారం రెవెన్యూ అధికారులు ఖాజీపేట మండల పరిధిలో రేషన్ దుకాణాలపై దాడులు చేశారు. ఎన్‌ఫోర్స్‌మెంట్ డీటీ మనోజ్, ఆర్ఐలు సందీప్, చంద్రలతో కలిసి 8 రేషన్ దుకాణాలను తనిఖీ చేశారు. రావులపల్లె, భూమాయపల్లె రేషన్ దుకాణాల్లో బియ్యం నిల్వల్లో వ్యత్యాసాలు ఉన్నట్లు గుర్తించారు. దీనిపై కేసులు నమోదు చేశారు.

ఎస్సీ, ఎస్టీ కేసులో నిందితుడికి అయిదేళ్ల జైలు

దువ్వూరు, న్యూస్‌టుడే : మైదుకూరు మండలం గడ్డంవారిపల్లె గ్రామానికి చెందిన ఎన్.గంగాధర్‌కు ఎస్సీ, ఎస్టీ కోర్టు న్యాయమూర్తి జి.దీనబాబు శుక్రవారం అయిదేళ్ల జైలుశిక్ష, రూ.2 వేలు జరిమానా విధించినట్లు ఎస్సై ధనుంజయుడు తెలిపారు. దువ్వూరుకు చెందిన మహిళను కూలీ డబ్బుల విషయమై గంగాధర్ కులం పేరుతో తిట్టాడు. ఈ ఘటనపై 2017లో కేసు నమోదైంది. కేసులో నిందితుడికి శిక్ష పడేలా కృషి చేసిన పోలీసు సిబ్బందిని ఎస్పీ నచికేత్ విశ్వనాథ్ అభినందించారు.

రోడ్డు ప్రమాద ఘటనలో ..

ఖాజీపేట : రోడ్డు ప్రమాద ఘటనలో నిందితుడు అంబవరం వీరారెడ్డికి శుక్రవారం మైదుకూరు మెజిస్ట్రేట్ ఖాజా మొయినుద్దీన్ 2 నెలల జైలు శిక్ష, రూ.6000 జరిమానా విధించినట్లు పోలీసులు తెలిపారు. 2020 జులై 19వ తేదీ కూనవారిపల్లెకు చెందిన గోసుల ఎల్లారెడ్డి, చల్లా యోగానంద రెడ్డితో కలిసి అన్నలూరుకు ద్విచక్రవాహనంపై వెళ్లి తిరిగి వస్తుండగా బోసిరెడ్డిపల్లె సమీపంలో మినీలారీతో వీరారెడ్డి అతివేగంగా నిర్లక్ష్యంగా ఢీ కొట్టాడు. ఈ ఘటనపై బైక్‌పై ఉన్న ఇద్దరికి గాయాలయ్యాయి. ఈ మేరకు అప్పట్లో కేసు నమోదు చేశారు.

మంచానికే పరిమితం.. పూట గడవటం కష్టం

పింఛను కోసం ఎదురుచూపులు

చాపాడు, న్యూస్‌టుడే: రోజువారీ పనులు చేసుకుంటూ కుటుంబాన్ని పోషిస్తున్నారు. ఒక ఉపద్రవం వారి జీవితాన్నే మార్చేసింది. అనారోగ్య కారణాలతో పెద్ద మొత్తంలో వైద్యం కోసం అప్పులు చేశారు. ప్రస్తుతం జీవనాధారం కోసం తమను ఆదుకునేందుకు ప్రభుత్వం పింఛను మంజూరు చేయాలని కోరుతున్న బాధితులపై న్యూస్‌టుడే మానవీయ కథనం.

మంచానికి పరిమితమైన

● చాపాడు మండలం అయ్యవారిపల్లెకు చెందిన నల్లుగారి సుబ్బరాయుడు ఆటో డ్రైవర్‌గా పనిచేస్తూ కుటుంబాన్ని పోషించేవారు. బ్రెయిన్ స్ట్రోక్‌తో కాలు చేయి పడిపోయి రెండేళ్లుగా మంచానికే పరిమితమయ్యారు. వైద్యం కోసం రూ.5 లక్షల వరకు ఖర్చు చేశారు. భార్య ఇంటిదగ్గరే భర్తను సపర్యలు చేయాల్సి వస్తోంది. దీంతో పూట గడవటం కష్టంగా మారింది. పిల్లలు ఉన్నత చదువులకు వెళ్లలేని పరిస్థితి. సదరం దరఖాస్తు చేసుకునేందుకు అవకాశం ఇస్తే పింఛను వచ్చే అవకాశం ఉంది.

చిన్నగురువలూరుకు చెందిన బండి యోహాన్ గత మూడేళ్లుగా మోకాళ్ల నొప్పులు, పక్షవాతంతో మంచం పట్టారు. వైద్యం కోసం రూ.లక్షల్లో ఖర్చుచేసి ప్రభుత్వ సాయం కోసం ఎదురుచూస్తున్నారు. ప్రస్తుతం 60 ఏళ్లు నిండాయి. 70 శాతం వికలత్వం ఉన్నట్లు మూడు నెలల సదరం ధ్రువీకరణ పత్రం ఇచ్చారు. పింఛను మంజూరు చేసి ఆదుకోవాలని కలెక్టరు వద్దకు రెండు సార్లు వినతిపత్రం ఇచ్చినా ఫలితం లేదు.

వివాహిత అదృశ్యంపై ఫిర్యాదు

మైదుకూరు, న్యూస్‌టుడే : మండలంలోని ఒక గ్రామానికి చెందిన వివాహిత అదృశ్యంపై శుక్రవారం మైదుకూరు పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ నెల 9వతేది నుంచి కనిపించకుండా పోయినట్లుగా భర్త చేసిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

ద్విచక్రవాహనాలు ఢీ.. ఇద్దరికి తీవ్రగాయాలు

ముద్దనూరు, న్యూస్‌టుడే: ముద్దనూరులో శుక్రవారం సాయంత్రం రెండు ద్విచక్రవాహనాలు ఢీకొన్న ఘటనలో ఇద్దరికి గాయాలయ్యాయి. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన మునికుమార్‌ను ప్రొద్దుటూరుకు తరలించారు. మరో బైకులో ఉన్న వ్యక్తిని స్థానిక ప్రైవేటు ఆసుపత్రికి తీసుకెళ్లారు.

ఈనాడు
దినపత్రికలో అన్ని రకాల ప్రకటనల (అడ్వర్టైజ్‌మెంట్స్) కొరకు
Cell: 99899 97626
ఈనాడు పత్రిక కోసం సంప్రదించండి
Cell: 91771 11468

సమస్యలు పరిష్కారమయ్యే వరకు పోరాటం

కొండాపురం, న్యూస్‌టుడే: గండికోట నిర్వాసితుల సమస్యలు పరిష్కామయ్యే వరకు పోరాటం చేస్తామని సీపీఐ జిల్లా కార్యవర్గ సభ్యుడు సుబ్బారెడ్డి, మండల కార్యదర్శి మనోహర్‌బాబు తెలిపారు. నిర్వాసితులకు అందాల్సిన ఆర్అండ్ఆర్ పరిహారాన్ని బడ్జెట్ సమావేశాల్లో కేటాయించాలని తహసీల్దారు కార్యాలయం వద్ద చేపట్టిన 48 గంటల నిరాహార దీక్షను శుక్రవారం విరమించారు. నిర్వాసితుల సమస్యలను పరిష్కరించకుంటే జిల్లా వ్యాప్తంగా ఆందోళన చేస్తామని హెచ్చరించారు.

నిమ్మరసం అందజేసి దీక్షను విరమింపజేస్తున్న సీపీఐ నాయకులు

(c) eenadu

కడప

• కడప • పులివెందుల • కమలాపురం

మంత్రి లోకేశ్ చిత్రపటానికి క్షీరాభిషేకం

లోకేశ్ చిత్రపటానికి క్షీరాభిషేకం చేస్తున్న కూటమి నాయకులు

అరవిందనగర్ (కడప), న్యూస్‌టుడే: విద్యార్థుల సంక్షేమానికి ఫీజు రీయింబర్స్‌మెంట్ నిధులు విడుదల చేసిన మంత్రి నారా లోకేశ్ చిత్రపటానికి కూటమి నాయకులు క్షీరాభిషేకం చేశారు. కడప నగరంలోని మాసాపేట తెదేపా కార్యాలయ ప్రాంగణంలో స్థానిక నేతలు మాసాపేట శంకర్, శివ, సాయి, రహ్మతుల్లా ఆధ్వర్యంలో శుక్రవారం ఈ కార్యక్రమం ఏర్పాటు చేశారు. కూటమి ప్రభుత్వం విద్యాభివృద్ధికి పెద్దపీట వేస్తుందన్నారు.

రేపు మహాశివరాత్రి వేడుకలు

అరవిందనగర్ (కడప), న్యూస్‌టుడే: కడప నగరంలోని రామచంద్రయ్య కాలనీలోని అన్నపూర్ణ నిత్యాన్నదాన క్షేత్రంలో ఈ నెల 15వ తేదీన మహాశివరాత్రిని పురస్కరించుకుని ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు నిర్వాహకులు గండ్లూరి నారాయణరావు తెలిపారు. ఈ సందర్భంగా శ్రీజ్ఞానేశ్వరస్వామి, అన్నపూర్ణాదేవిలకు విశేష పూజలు జరిపిస్తామన్నారు. అదే రోజు అర్ధరాత్రి లింగోద్భవ పుణ్యకాలంలో జ్ఞానేశ్వరునికి అన్నాభిషేకం ఉంటుందన్నారు. భక్తులు తరలి రావాలన్నారు.

ప్రత్యేక అలంకరణలో అన్నపూర్ణాదేవి →

భక్తిశ్రద్ధలతో గంధోత్సవం

కడప ఏడురోడ్లు, న్యూస్‌టుడే: కడప నగరం రవీంద్రనగర్‌లో వెలిసిన చారిత్రాత్మకమైన ఆస్థాన ఏషహమీరియా దర్గా గంధోత్సవం శుక్రవారం రాత్రి ఘనంగా నిర్వహించారు. దర్గా పీఠాధిపతి సయ్యద్ షా హుసేని బాషా షామీరి సాహెబ్ నివాసం నుంచి దర్గా వరకు గంధాన్ని తీసుకొచ్చి దర్గాలో సమర్పించి ప్రత్యేక ప్రార్థనలు చేశారు.

గంధాన్ని దర్గాకు తీసుకెళ్తున్న పీఠాధిపతి సయ్యద్‌షా హుసేని బాషా, షామీరి సాహెబ్

దివ్యదర్శనం కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్న బ్రహ్మకుమారీలు

అద్వైతం.. ద్వాదశ జ్యోతిర్లింగాల దర్శనం

కడప చిన్నచౌకు, న్యూస్‌టుడే: మహాశివరాత్రి పండుగ సందర్భంగా కడప ఓంశాంతి నగర్‌లోని బ్రహ్మకుమారీల కార్యాలయంలో ఏర్పాటు చేసిన ద్వాదశ జ్యోతిర్లింగ దివ్యదర్శనం కార్యక్రమాన్ని శుక్రవారం తెదేపా రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి హరిప్రసాద్ ప్రారంభించారు. తొలుత బ్రహ్మకుమారీలతో కలిసి జ్యోతి వెలిగించారు. ద్వాదశ జ్యోతిర్లింగాల దివ్యదర్శనం సోమవారం వరకు ఉంటుందన్నారు. కార్యక్రమంలో బ్రహ్మకుమారి గీత, ప్రదీప, ఈశ్వరిలు పాల్గొన్నారు.

ప్రాంగణ ఎంపికల్లో ట్రిపుల్ ఐటీ విద్యార్థులు

చక్రాయపేట,(వేంపల్లె), న్యూస్‌టుడే: ఇడుపులపాయలోని ట్రిపుల్ ఐటీలోని కెమికల్ ఇంజినీరింగ్ విభాగం నాలుగో సంవత్సరం విద్యార్థులకు ప్రముఖ సంస్థల్లో ప్లేస్మెంట్ సాధించారని డైరెక్టర్ కుమారస్వామిగుప్తా తెలిపారు. ఆయన మాట్లాడుతూ పి.దస్తగిరిబాషా, జి.విష్ణువర్ధన్‌రెడ్డి, కె.లక్ష్మీదీపిక, ఎం.దివ్యలక్ష్మిలు, పి.దస్తగిరిబాషా, విష్ణువర్ధన్‌రెడ్డి, దివ్యలక్ష్మి, కె.నితిన్, లక్ష్మీపతి, హేమంత్‌కుమార్‌లు ఎంపికయ్యారన్నారు. ఈ మేరకు వారిని శుక్రవారం అధ్యాపకులు అభినందించారు.

ఫోన్‌లో లింకులు పంపి లూటీ చేస్తారు!

- ట్రేడింగ్ పేరిట వల విసురుతున్న కేటుగాళ్లు
- సైబర్ నేరాలపై ఈనాడు-ఈటీవీ అవగాహన సదస్సు

కడప వైద్యం, చిన్నచౌక్, న్యూస్‌టుడే: ట్రేడింగ్ పేరిట ఒక్క రోజులో ఊహించని లాభాలు అని ఊరిస్తే ఎవరూ నమ్మొద్దని.. నమ్మి లింక్‌లు క్లిక్ చేస్తే మీ ఖాతా ఖాళీ అవుతుందని సైబర్ క్రైమ్ సీఐ మధుమల్లేశ్వరరెడ్డి హెచ్చరించారు. జిల్లా వైద్యఆరోగ్యశాఖ కార్యాలయంలో శుక్రవారం ఈనాడు-ఈటీవీ ఆధ్వర్యంలో సైబర్‌నేరాలపై అవగాహన సదస్సు నిర్వహించారు. జిల్లా వైద్యాధికారి డాక్టర్ నాగరాజు అధ్యక్షత వహించారు. సీఐ మాట్లాడుతూ.. సైబర్ నేరాల పట్ల తీసుకోవాల్సిన జాగ్రత్తలను వివరించారు. చేతిలో సెల్ ఉంది కదా అని వచ్చిన లింక్‌లు, ఏపీకే ఫైల్స్ ఓపెన్ చేయొద్దని సూచించారు. కడప కలెక్టరేట్‌లోని ఓ ఔట్ సోర్సింగ్ ఉద్యోగి 60 వేల వేలిముద్రలు సేకరించి సైబర్ ముఠాలకు అమ్మినట్లు తేలిందని మరింత అప్రమత్తంగా ఉండాలని సూచించారు.

వీడియో కాల్స్ మహా డేంజర్

డిజిటల్ అరెస్ట్ చేశామని కాస్త డబ్బులున్న వారికి, ప్రముఖులకు వచ్చే కాల్స్‌కు ఎవరూ స్పందించవద్దు. సీడీఐ, ఏసీబీ, నేషనల్ సెక్యూరిటీ యాక్ట్ వంటి పేర్లతో భయపెడతారు. డిజిటల్ అరెస్టు అనే ప్రక్రియ ఉండదని గుర్తుంచుకోవాలి. ఆ స్థాయి అధికారులు నేరుగా ఎవ్వరికీ ఫోన్లు చేయరు. స్త్రీ పురుషులను ఆకర్షించడానికి వచ్చే నగ్న వీడియోలు, చిత్రాల జోలికి పోతే మీ ఫోటోలను క్యాప్చర్ చేసి సాంకేతికతతో మీ నగ్న వీడియోలను సిద్ధం చేసి బెదిరిస్తారని అలాంటి అంశాలపై జాగ్రత్త వహించాలన్నారు.

మాట్లాడుతున్న సైబర్ క్రైమ్ సీఐ మధుమల్లేశ్వరరెడ్డి వేదికపై జిల్లా వైద్యాధికారి డాక్టర్ నాగరాజు

కార్యక్రమంలో పాల్గొన్న వైద్యఆరోగ్యశాఖ కార్యాలయ ఉద్యోగులు, సిబ్బంది

తెలియని విషయాలు తెలుసుకున్నా

సైబర్ రాణా సీఐ సైబర్ నేరాల గురించి చెబుతుంటే నిజంగా ఇన్ని మోసాలున్నాయా అనిపించింది. ఫోన్ వాడుతున్నాం తప్ప వాటి వల్ల జరిగే మోసాలను గ్రహించలేకపోతున్నాం. 'ఈనాడు-ఈటీవీ' ఆధ్వర్యంలో నిర్వహించిన అవగాహన సదస్సు వల్ల చాలా విషయాలు తెలుసుకున్నాను.

- ఖాజా మొహిద్దీన్

నేనూ అప్రమత్తమయ్యా..

ప్రస్తుత పరిస్థితుల్లో సైబర్ నేరాల గురించి అవగాహన కల్పించడం వల్ల పలు విషయాలు నేర్చుకున్నాం. నేనూ ఓ విషయంలో సైబర్ మోసానికి గురవుతున్న సమయంలో అప్రమత్తమయ్యా. దీంతో వేల రూపాయలు పోకుండా జాగ్రత్త పడ్డాను. సైబర్ మోసాల పట్ల ఎలా ఉండాలో తెలియజేస్తూ పలు విషయాలు తెలియజేశారు.

- భారతి, ఉద్యోగి

చిరు ధాన్యాలతో ఆరోగ్యం

పులివెందుల, న్యూస్‌టుడే: చిరు ధాన్యాలతో సంపూర్ణ ఆరోగ్యం కలుగుతుందని డాక్టర్ వైఎస్సార్ ఉద్యాన కళాశాల అసోసియేట్ డీన్ డాక్టర్ నాగరాజు, ఆహార విజ్ఞాన శాస్త్ర సాంకేతిక కళాశాల అసోసియేట్ డీన్ డాక్టర్ మాధవ్‌లు అన్నారు. పులివెందులలోని ఆహార విజ్ఞాన శాస్త్ర సాంకేతిక కళాశాలలో శుక్రవారం వారు పులివెందుల పరిసర గ్రామాలకు చెందిన రైతులకు ప్రత్యేక అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. చిరుధాన్యాలను శుభ్రం చేయడానికి, పలు రకాల వంటలు తయారు చేసేందుకు ఆధునిక యంత్రాలు అందుబాటులో ఉన్నాయని ఆహార విజ్ఞాన శాస్త్ర సాంకేతిక కళాశాల అసోసియేట్ డీన్ డాక్టర్ మాధవ్ అన్నారు.

ఉన్నత స్థానాలు అధిరోహించాలి

కడప విద్య, న్యూస్‌టుడే: విద్యార్థులు కొత్త ఆవిష్కరణాత్మక రంగాలను అన్వేషిస్తూ విద్య, వృత్తి రంగాల్లో ఉన్నత స్థానాలు అధిరోహించాలని కడప ప్రభుత్వ పురుషుల కళాశాల (ఆర్ట్స్) ప్రిన్సిపల్ డాక్టర్ రవికుమార్ అన్నారు. స్థానిక కళాశాల ఆవరణలో శుక్రవారం 'క్వాంటమ్ కంప్యూటింగ్-ది నెక్స్ట్ రివల్యూషన్ ఇన్ కంప్యూటేషన్' అనే అంశంపై సమావేశం నిర్వహించారు. ఎమ్మెస్సీ ఫిజిక్స్ గోల్డ్ మెడలిస్ట్ డాక్టర్ దాదామియ పీఎండీ షేక్ మాట్లాడుతూ.. క్వాంటం కంప్యూటింగ్ మౌలిక సూత్రాలు, భవిష్యత్తు అవకాశాలపై అవగాహన కల్పించారు.

తగునా.. ఈ ప్రయాణం

సింహాద్రిపురంలోని ప్రధాన రహదారిలో బుధవారం వేరుశనగ పొట్టుతో కూడిన లారీ అధిక సామర్థ్యంతో వెళ్లటంతో ప్రయాణికులు ఇబ్బందులు పడ్డారు. యల్లనూరు, తాడిపత్రి ప్రాంతాల నుంచి తరచూ ఇలాంటి వాహనాలు వెళుతుంటాయని స్థానికులు చెబుతున్నారు. ఆ సమయాల్లో రాకపోకలకు కష్టంగా మారుతోందని వాహనదారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అధికారులు చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. - న్యూస్‌టుడే, సింహాద్రిపురం

కాస్త ఆగండి.. సిగ్నల్ లైట్లు వెలుగుతున్నాయి!

కడప నగరంలో 6 చోట్ల ట్రాఫిక్ సిగ్నల్ లైట్ల ఏర్పాటుకు ఎమ్మెల్యే మాధవి దాదాపు నెలన్నర క్రితం శంకుస్థాపన చేశారు. దాదాపు అన్ని చోట్లా పనులు పూర్తయ్యాయి. కృష్ణా సర్కిల్, సంధ్యా కూడలి, అప్సరా కూడళ్లలో ఏర్పాటు చేసిన సిగ్నల్ లైట్లను బుధవారం పరీక్షించడంలో భాగంగా నిర్వహణలోకి తెచ్చారు. మరో రెండు వారాల్లో అన్ని చోట్లా సిగ్నల్ లైట్ల వ్యవస్థను వినియోగంలోకి తీసుకొస్తామని నగరపాలక సంస్థ ఎస్ఈ చెన్నకేశవరెడ్డి పేర్కొన్నారు. - న్యూస్‌టుడే, నగరపాలక

విద్యుత్తు నియంత్రిక.. ఇదిగో ప్రమాద ఘంటిక!

వేంపల్లె ప్రధాన రహదారి పక్కనే సంగేమేశ్వర ఉన్నత పాఠశాల సమీపంలో విద్యుత్తు నియంత్రికను అమర్చారు. ఈ నియంత్రిక చుట్టూ ఎలాంటి రక్షణ కడ్డీలు లేక ప్రమాదకరంగా ఉంది. ఆ నియంత్రిక పాఠశాలకు సమీపంలో ఉండటంతో విద్యార్థులు అటు వైపు వెళ్లేప్పుడు ఏ ప్రమాదం జరుగుతుందోనని తల్లిదండ్రులు భయాందోళన చెందుతున్నారు. ప్రమాదం జరకముందే నియంత్రికకు రక్షణగోడను ఏర్పాటు చేయాలని కోరుతున్నారు. - న్యూస్‌టుడే, వీరపునాయునిపల్లె

ముక్కు మూసుకోవాల్సిందే!

కడప ఆర్టీసీ గ్యారేజీ పక్కనున్న కాలువలో చెత్తాచెదారం పేరుకుపోవడంతో మురుగు ముందుకు కదలక పరిసరాలు దుర్వాసన వస్తున్నాయి. నెలల తరబడి పరిస్థితి ఇలాగే ఉండటంతో ఆర్టీసీ గ్యారేజీకి వెళ్లొచ్చే సమయంలో తప్పనిసరిగా ముక్కు మూసుకోవాల్సిన దుస్థితి నెలకొంది. అటు ఆర్టీసీ అధికారులు, ఇటు నగరపాలక సిబ్బంది పట్టించుకోవడం లేదు. సమస్యను 'న్యూస్‌టుడే' డిపో మేనేజరు కన్యాకుమారి దృష్టికి తీసుకెళ్లగా కాలువ శుభ్రం చేయిస్తామన్నారు. - న్యూస్‌టుడే, కడప (చిన్నచౌకు)

మేమున్నాం.. మీకు తోడుగా..

కడప: 8008573428, 8074174832
పులివెందుల : 8008573466
కమలాపురం : 8008573475

?: లింగాల పీహెచ్‌సీ ఆవరణలో ఉన్న వేప చెట్టు ఎండిపోయి కిందపడే పరిస్థితిలో ఉంది. రోగులు, సిబ్బంది మీద పడే ప్రమాదం ఉంది. **-శ్రీనివాసులు, లింగాల**

✓: ఎండిన వేపచెట్టును తొలగించడానికి చర్యలు తీసుకుంటాం. **-శ్రీనివాసరెడ్డి, ఎంపీడీవో**

?: వేసవిని దృష్ట్యా ఎత్తిపోతల పథకాల ద్వారా చెరువులకు సాగునీరందిస్తే మేలు కలుగుతుంది. **- రాఘవరెడ్డి, కోమన్నూతల**

✓: వెంటనే సిబ్బందితో కలిసి పరిశీలిస్తాం. ఎత్తిపోతల పథకాల ద్వారా ప్రాధాన్యపరంగా సాగునీరివ్వడానికి చర్యలు తీసుకుంటాం. **-మధుసూదనరెడ్డి, కుడి కాలువ ఈఈ**

- న్యూస్‌టుడే, లింగాల

సరికొత్త ఆవిష్కరణలతో ఉజ్వల భవిత

కడప విద్య, న్యూస్‌టుడే : యువ ఇంజినీర్లు సమాజానికి ఉపయోగపడే సరికొత్త ఆవిష్కరణలను అభివృద్ధి చేయాలని డాక్టర్ వైఎస్ఆర్ ఆర్కిటెక్చర్ అండ్ ఫైన్ఆర్ట్స్ యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ జయరామిరెడ్డి అన్నారు. స్థానిక మౌలానా ఆజాద్ నేషనల్ ఉర్దూ యూనివర్సిటీ పాలిటెక్నిక్ కళాశాలలో 'సస్టైనబుల్ డెవలప్‌మెంట్ త్రూ సైన్స్, ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ ఏ వికసిత్ భారత్ దృక్పథం' అనే అంశంపై నిర్వహించిన రెండు రోజుల జాతీయ సదస్సు శుక్రవారంతో ముగిసింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. కార్యక్రమంలో ప్రొఫెసర్ షకీల్ అహ్మద్, రిటైర్డ్ డిప్యూటీ మేనేజర్ (పవర్‌గ్రిడ్) ఎండీ సిరాజుద్దౌలా తదితరులు పాల్గొన్నారు.

మాట్లాడుతున్న డాక్టర్ వైఎస్ఆర్ ఆర్కిటెక్చర్ అండ్ ఫైన్ఆర్ట్స్ యూనివర్సిటీ వైస్‌ఛాన్సలర్ ప్రొఫెసర్ జయరామిరెడ్డి

సరోజిని నాయుడును ఆదర్శంగా తీసుకోవాలి

చక్రాయపేట,(వేంపల్లె), న్యూస్‌టుడే: విద్యార్థులు సరోజిని నాయుడును ఆదర్శంగా తీసుకోవాలని కళాశాల ప్రిన్సిపాల్ నాగేంద్ర అన్నారు. వేంపల్లెలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో సరోజిని నాయుడు జయంతి వేడుకలు శుక్రవారం నిర్వహించారు. అధ్యాపకులు గంగాధర్, నాగలక్ష్మి తదితరులు పాల్గొన్నారు.

మారుతీనగర్: భారత కోకిల సరోజిని నాయుడు స్త్రీ జాతికే స్ఫూర్తిదాయకమని భారత రాష్ట్రపతి అవార్డు గ్రహీత విద్వాన్ డాక్టర్ హనుమంతరావు తెలిపారు. సరోజిని నాయుడు జయంతిని పురస్కరించుకుని స్థానిక జిల్లా కార్యాలయంలో శుక్రవారం ఆమె చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. కార్యక్రమంలో రామమూర్తి నాయుడు, నగేష్, రామయ్య, పుల్లయ్య, రామ్మోహన్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

సరోజిని నాయుడు చిత్రపటానికి నివాళులర్పిస్తున్న డాక్టర్ హనుమంతరావు, రచయితలు

జగన్.. అసెంబ్లీకి వెళ్లకపోతే రాజీనామా చెయ్!

చక్రాయపేట (వేంపల్లె), న్యూస్‌టుడే: 'పులివెందుల ఎమ్మెల్యే జగన్ అసెంబ్లీకి వెళ్లకపోతే నీ పదవికి రాజీనామా చెయ్' అంటూ మాజీ ఎంపీ, రాష్ట్ర కాంగ్రెస్ ముఖ్య అధికార ప్రతినిధి తులసిరెడ్డి ధ్వజమెత్తారు. వేంపల్లెలో శుక్రవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. మాజీ సీఎం జగన్ వ్యాఖ్యలు మూర్ఖత్వానికి పరాకాష్ట అన్నారు. 11 మంది ఎమ్మెల్యేలు ఉంటే ఆ పార్టీ నేతకు ప్రతిపక్ష హోదా రాదని తెలుసుకుని వెళ్లడం లేదని విమర్శించారు.

ప్రైవేటుకు దీటుగా ప్రభుత్వ బడులు

మాట్లాడుతున్న డిప్యూటీ డీఈవో మీనాక్షి

సింహాద్రిపురం, న్యూస్‌టుడే: ప్రభుత్వ బడుల్లో నాణ్యమైన బోధన అందుతుందని డిప్యూటీ డీఈవో మీనాక్షి అన్నారు. అంకాళమ్మగూడూరులోని ప్రభుత్వ పాఠశాల వార్షికోత్సవానికి శుక్రవారం ఆమె హాజరై ప్రసంగించారు. తల్లిదండ్రులు బాధ్యతగా తీసుకుని ప్రభుత్వ పాఠశాలల్లోనే తమ పిల్లలను చేర్చాలన్నారు. కార్యక్రమంలో ఎంఈవోలు ఖాదర్‌బాషా, శారద, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.

సంక్షిప్త సమాచారం

ఏఐ సదస్సుకు విద్యార్థులు

కడప విద్య : దిల్లీలో ఈ నెల 16 నుంచి 20వ తేదీ వరకు జరగనున్న ప్రపంచ స్థాయి ఏఐ సదస్సుకి తమ పాఠశాల విద్యార్థులు హాజరు కానున్నారని నాగార్జున మోడల్ స్కూల్ ఛైర్మన్ శివశంకర్‌రెడ్డి తెలిపారు. స్థానిక పాఠశాల ఆవరణలో అటల్ టింకరింగ్ ల్యాబ్‌లో ప్రతిభ చూపిన విద్యార్థులు అఖిల, మీనాక్షి, సియానాల బృందాన్ని ఉపాధ్యాయులతో కలిసి అభినందించారు.

నేడు విద్యుత్తు సరఫరాలో అంతరాయం

కడప గ్రామీణ, కమలాపురం, న్యూస్‌టుడే: విద్యుత్తు ఉపకేంద్రాల్లో మరమ్మతులు కారణంగా శనిఆవరం కడప డివిజన్ పరిధిలోని అన్ని మండలాల్లో విద్యుత్తు సరఫరా ఉండదని ఏపీఎస్పీడీసీఎల్ ఈఈ హరిసేవ్యానాయక్ ఓ ప్రకటనలో తెలిపారు. కడప, చెన్నూరు, వల్లూరు, పెండ్లిమర్రి, చింతకొమ్మదిన్నె, కమలాపురం పట్టణంలో విద్యుత్తు సరఫరా ఉండదన్నారు. ఉదయం 8 నుంచి మధ్యాహ్నం 2 వరకు సరఫరా ఆపేస్తారన్నారు.

14న రిమ్స్‌లో తలసేమియా వైద్య శిబిరం

సర్వజన ఆసుపత్రి, న్యూస్‌టుడే: రిమ్స్ ఆసుపత్రిలోని బాలభవిత కేంద్రంలో శనివారం తలసేమియా బాధితులకు ఉచిత వైద్య శిబిరం నిర్వహిస్తున్నట్లు పీడియాట్రిక్ హెమటాలజీ, ఆంకాలజీ వైద్యులు దండమూడి రమణ శుక్రవారం ఓ ప్రకటనలో తెలిపారు. చిన్నారులకు వైద్య పరీక్షలు నిర్వహించి అవసరమైన వారికి మందులు అందిస్తామన్నారు.

పీఆర్సీ సాధనకు పోరు తీవ్రతరం

కడప విద్య, న్యూస్‌టుడే: 12వ పీఆర్సీ అమలు, ఆర్థిక బకాయిల సాధన కోసం పోరు తీవ్రతరం చేస్తామని యూటీఎఫ్ రాష్ట్ర కార్యదర్శి లక్ష్మీరాజా అన్నారు. స్థానిక జయనగర్ కాలనీ జిల్లాపరిషత్ ఉన్నత పాఠశాల వద్ద శుక్రవారం ఈ నెల 17వ తేదీ యూటీఎఫ్ ఆధ్వర్యంలో చేపట్టనున్న చలో విజయవాడ కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని కరపత్రాలు పంపిణీ చేశారు.

బాధిత రైతులకు సత్వర న్యాయం

లింగాల, న్యూస్‌టుడే: వాటర్ గ్రిడ్ పథకం పైప్‌లైన్ ధ్వంసమై పంట నష్టపోయిన కర్షకులకు న్యాయం చేస్తామని ఆర్‌డబ్ల్యూఎస్ డీఈ అంజలీదేవి అన్నారు. వెలిదండ్ల వద్ద పైప్ లైన్ ధ్వంసమై అరటి తోట దెబ్బతినడంతో రైతులకు నష్టం వాటిల్లింది. ఈ సందర్భంగా శుక్రవారం ఆమె దెబ్బతిన్న పంటలను మేఘ సంస్థ ప్రతినిధులతో కలిసి పరిశీలించారు. వారం రోజుల్లో పరిహారం అందేలా చూస్తామన్నారు.

చిన్నారుల శివతాండవం

కడప నగరం చిన్నచౌక్‌లోని ఇంటర్నేషనల్ డిల్లీ పబ్లిక్ స్కూల్‌లో శుక్రవారం ముందస్తు మహాశివరాత్రి వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా చిన్నారులతో చేపట్టిన సాంస్కృతిక కార్యక్రమాలు అలరించాయి. శివపార్వతుల వేషధారణలో ఆకట్టుకున్న చిన్నారులను ఈ చిత్రంలో చూడొచ్చు.

- న్యూస్‌టుడే, కడప విద్య

భక్తులకు ఇబ్బందులు కలగనివ్వం

పొలతలలో ఏర్పాట్లపై సిబ్బందితో చర్చిస్తున్న ఆర్డీవో జాన్ ఇర్విన్

పెండ్లిమర్రి, న్యూస్‌టుడే: పొలతల శైవ క్షేత్రంలో శనివారం నుంచి 16 తేదీ వరకు జరగనున్న మహాశివరాత్రి ఉత్సవాలకు వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు రానివ్వమని కడప ఆర్డీవో జాన్ ఇర్విన్, సీఎఫ్‌వో విశ్వనాథరెడ్డిలు అన్నారు. పొలతల క్షేత్రాన్ని వారు శుక్రవారం సందర్శించారు. మల్లేశ్వర స్వామి, అక్కదేవతలు, బండెన్న స్వామి ఆలయాల వద్ద క్యూలైన్లు, కోనేర్లు, వాహనాలు నిలుపుకొనే పార్కింగ్ స్థలాలను పరిశీలించారు. ఆలయ ఈవో కృష్ణానాయక్, ఆలయ కమిటీ ఛైర్మన్ రాజారెడ్డి, తహసీల్దారు అనురాధ, ఎంపీడీవో జగన్‌మోహన్‌రెడ్డి, డిప్యూటీ ఎంపీడీవో సుదర్శనరెడ్డిలతో చర్చించారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా చర్యలు తీసుకోవాలని కడప డీఎస్పీ వెంకటేశ్వర్లు అన్నారు.

కట్టుదిట్టంగా పరీక్షల నిర్వహణ

జిల్లా సచివాలయం, న్యూస్‌టుడే: పది, ఇంటర్ పరీక్షలు కట్టుదిట్టంగా నిర్వహించేలా అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేయాలని జేసీ నిధిమీనా జిల్లా అధికారులను ఆదేశించారు. రాష్ట్ర సచివాలయం నుంచి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి దృశ్య మాధ్యమంలో శుక్రవారంవామె పాల్గొన్నారు.. అనంతరం సిబ్బందితో సమీక్షించారు. పది, ఇంటర్ పరీక్షలతో పాటు మహాశివరాత్రి ఉత్సవాల నిర్వహణపై పలు సూచనలు చేశారు.

వేర్వేరు ప్రమాదాల్లో ముగ్గురికి తీవ్ర గాయాలు

చింతకొమ్మదిన్నె, కడప, నేరవార్తలు, న్యూస్‌టుడే: కడప-రాయచోటి రహదారిలోని సీకేదిన్నె మండల పరిధి బుగ్గలేటిపల్లె వద్ద శుక్రవారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇప్పపెంటకు చెందిన చంద్ర అనే వ్యక్తి తీవ్రంగా గాయపడ్డారు. రాయచోటి వైపు నుంచి వస్తున్న టిప్పర్ బుగ్గలేటిపల్లె వద్ద ఆటోను ఢీకొట్టింది. ప్రమాదంలో ఆటో డ్రైవర్ తీవ్రంగా గాయపడడంతో 108 వాహనంలో రిమ్స్‌కు తరలించారు. కడప నగరం రాజారెడ్డివీధి వద్ద రెండు ద్విచక్ర వాహనాలు ఎదురెదురుగా ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో ఇద్దరికీ గాయాలయ్యాయి. ఈ ఘటనలపై కేసులు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

ఇ.కొత్తపల్లెలో అరటి తోట దహనం

పులివెందుల, న్యూస్‌టుడే : పులివెందుల మండలం ఇ.కొత్తపల్లెకు చెందిన పాలగిరి మైరావన్నకు చెందిన అరటి పంటకు ఆకతాయిలు నిప్పు పెట్టారు. దీంతో సాగులో ఉన్న 4 ఎకరాల అరటి తోట దహనమైంది. బాధితుడు ప్రభుత్వం సాయమందించాలని వేడుకుంటున్నారు.

ఉత్సాహంగా చిత్రలేఖనం పోటీలు

హాజరైన విద్యార్థులతో అతిథులు, ఉపాధ్యాయులు

కడప విద్య, న్యూస్‌టుడే: పర్యావరణంతోనే మానవాళి మనుగడ ఆధారపడి ఉందని కడప కోటిరెడ్డి (ఎస్‌కేఆర్, ఎస్‌కేఆర్) ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ సలీంబాషా అన్నారు. స్థానిక కళాశాల ఆవరణలో శుక్రవారం ఇంటాక్ కడప చాప్టర్ ఆధ్వర్యంలో లైఫ్ ఆఫ్ ట్రీ అనే అంశంపై ఉన్నత పాఠశాలల విద్యార్థులకు జిల్లా స్థాయి చిత్రలేఖనం పోటీలు నిర్వహించారు. ఇంటాక్ కడప చాప్టర్ కన్వీనర్ చిన్నపరెడ్డి, పోటీల క్యాంపు ఛైర్మన్, సైకాలజిస్ట్ వెంకటేశ్వర్‌రెడ్డి, కోఛైర్మన్ ఆదూరి శివశంకర్‌రెడ్డి, సభ్యులు పాల్గొన్నారు.

శివారులో సమస్యల సవాళ్లు

ఏళ్లుగా మౌలిక వసతులు కరవు

బిల్టప్, కడప న్యూస్‌టుడే: కడప నగరంలోని శివారు ప్రాంతాల్లో కనీస వసతులు కరవయ్యాయి. అసౌకర్యాల మధ్యనే ప్రజలు జీవనం సాగిస్తున్నారు. ప్రధానంగా అష్టలక్ష్మీ నగర్, విద్యుత్తు నగర్, కొండాయపల్లి, టెలికాంనగర్, తిలక్‌నగర్, అశోక్ నగర్ తదితర ప్రాంతాల్లో ఇప్పటికీ మట్టి దారులే దర్శనమిస్తున్నాయి. అశోక్ నగర్‌లో కొన్నేళ్లుగా కనీస వసతులు లేక స్థానికులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.

అధ్వానంగా వార్డు సచివాలయం-I సమీపంలోని ప్రధాన రహదారి

- అశోక్ నగర్‌లో దాదాపు 1200 మంది జనాభా ఉన్నారు. ఇక్కడ ప్రధాన రహదారులు మినహా వీధుల్లోని మార్గాలు మట్టితో దర్శనమిస్తున్నాయి. ఎప్పుడో నిర్మించిన కాలువలు పూర్తిగా దెబ్బతిన్నాయి. సచివాలయ పరిధిలోని పీర్ల మకాన్ వెనుక వీధులు ఇప్పటికీ సిమెంట్ రోడ్లకు నోచుకోలేదు.
- పలు చోట్ల మురుగు కాలువలు పూడికతో నిండిపోయాయి. మరికొన్ని చోట్ల ధ్వంసమయ్యాయి. దీంతో పరిసరాలు అపరిశుభ్రంగా మారి దోమల ఉద్ధృతి పెరిగిందని స్థానికులు వాపోతున్నారు. ఇటీవల మీ కోసం కారక్రమాల్లో పలు సార్లు అర్జీలు ఇచ్చిన అధికారులు చర్యలు తీసుకోవట్లేదు. ఇప్పటికైనా అధికారులు స్పందించి రోడ్లు, కాలువలు నిర్మించి కనీస వసతులు కల్పించాలని కోరుతున్నారు.

ప్రభుత్వం స్పందించాలి

మేమున్న ప్రాంతంలో 20 ఏళ్లుగా నివాసం ఉంటున్నాం. సీసీ రోడ్లు లేవు. మురుగు కాలువలు దెబ్బతిన్నాయి. పలు చోట్ల పూడిక తీయడం లేదు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి మాకు కనీస వసతులు కల్పించాలి.

- రమణమ్మ, అశోక్ నగర్

హామీల అమలుకు నిరసన

కడప విద్య, న్యూస్‌టుడే: కూటమి ప్రభుత్వం ఎన్నికల సమయంలో ఉద్యోగ, ఉపాధ్యాయులకు ఇచ్చిన హామీలను వెంటనే అమలుచేయాలని ఎస్టీయూ రాష్ట్ర అధ్యక్షుడు మల్లు రఘునాథరెడ్డి డిమాండ్ చేశారు. కలెక్టర్ కార్యాలయం ఎదుట శుక్రవారం ఎస్టీయూ ఆధ్వర్యంలో జిల్లా అధ్యక్షుడు నర్రెడ్డి సంగమేశ్వర్‌రెడ్డి అధ్యక్షతన ధర్నా నిర్వహించారు. హామీలు ఇచ్చి అధికారంలోకి రావడం.. తరువాత వాటిని విస్మరించడం అన్యాయమన్నారు. సీపీఐ జిల్లా కార్యదర్శి గాలి చంద్ర మాట్లాడుతూ.. ఉద్యోగ, ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారంలో ప్రభుత్వం అనుసరిస్తున్న వైఖరి సరికాదన్నారు. కార్యక్రమంలో ఎస్టీయూ రాష్ట్ర నాయకులు పాల్గొన్నారు.

కలెక్టరేట్ ఎదుట నినాదాలు చేస్తున్న ఎస్టీయూ నాయకులు

వృద్ధురాలి మెడలోని బంగారు గొలుసు చోరీ

పులివెందుల, న్యూస్‌టుడే: పులివెందుల మండలం మల్లికార్జునపురంలో సరస్వతమ్మ అనే వృద్ధురాలి మెడలోని బంగారు గొలుసును గుర్తు తెలియని వ్యక్తి లాక్కెళ్లారు. ఈ సంఘటన గురువారం సాయంత్రం చోటు చేసుకోగా ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. సరస్వతమ్మ తన ఇంట్లో పని చేసుకుంటుండగా గుర్తు తెలియని వ్యక్తి వెనుక వైపు నుంచి వచ్చి మత్తు కలిగిన వస్త్రాన్ని ముక్కు వద్ద పెట్టడంతో ఆమె అపస్మారక స్థితిలోకి వెళ్లారు. అనంతరం ఆమె మెడలో ఉన్న 30 గ్రాముల బంగారు గొలుసును దోచుకెళ్లాడు. బాధితురాలు ఇచ్చిన ఫిర్యాదుతో కేసు నమోదు చేసినట్లు సీఐ సీతారామిరెడ్డి తెలిపారు.

రైతుబజారులో కూరగాయల ధరలు

కడప వ్యవసాయం, న్యూస్‌టుడే: రైతుబజారులో కూరగాయల ధరలు కిలో (నిన్నటివి) ఇలా...బంగాళదుంప-40, క్యాబేజి-30, క్యారెట్-40, బీన్స్-50, బీట్‌రూట్-35, కీర-40, దోస-40, దొండకాయలు-45, ముల్లంగి-30, అల్లం-80, కాలీఫ్లవర్-25, క్యాప్సికం-60, టమాట-12, మిరపకాయలు 40, వంకాయలు-20, బెండకాయలు-30, బీర-40, కాకర-40, మటిక్కాయ-40, చిక్కుడు-30, అలసందకాయలు-30, అనపకాయలు-40, ఉల్లిపాయలు-25.

ఈనాడు
దినపత్రికలో అన్ని రకాల ప్రకటనల (అడ్వర్టైజ్‌మెంట్స్) కొరకు
Cell: 99899 97626
ఈనాడు పత్రిక కోసం సంప్రదించండి
Cell: 91771 11468

(c) eenadu